THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 211
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
8-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## సామాన్య ప్రజల ప్రతినిధులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7:—ప్రజా ప్రతినిధుల సభ సభ్యులు సామాన్య ప్రజల ప్రతినిధులని నేడు ఇంకొకసారి రుజువైంది. ప్రజా-సోషలిస్టుపార్టీ సభ్యుడు దామోదరన్ నేడు సైకిల్ మీద సభకు వచ్చాడు. సామాన్యులుపయోగించే సైకిల్ మీద పార్లమెంట్ సభ్యుడు సభకు రావడం ఇదే మొదటిసారి నడిచి రావడం మామూలుగాని సైకిల్ మీద ఎప్పుడూ రారు 1945 లో మొదటిసారిగా ఒకరు టాంగామీద వచ్చారు అంతవరకు అందరూ కార్లలో తప్ప వచ్చేవారు కారు. (యు పి ఐ)

# "పార్టీ నాయకుని ఎన్నిక జరగాలనే ప్రసక్తి మరి లేదు"

## ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణానికి తననే గవర్నరు పిలువవలసి వుంటుందని శ్రీ సంజీవరెడ్డిగారి ప్రకటన

### కాంగ్రెసు మిశ్రమ మంత్రివర్గానికి ఇతర పార్టీ నాయకుడు ముఖ్య మంత్రి కావడం అసహజమని వివరణ

### అన్ని పార్టీలు కలిసి నాయకుని ఎన్నుకోవాలని ప్రకాశం, శంకరరెడ్డి, రంగాగార్ల ప్రకటనలు

("ఆంధ్రప్రభ" ఢిల్లీ కార్యాలయంనుంచి) న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8— ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకత్వానికి తిరిగి ఎన్నిక జరగాలనే ప్రసక్తే లేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు నేడిక్కడ నొక్కి వక్కాణించారు. పార్టీ నాయకుని ఎన్నిక తిరిగి జరగాలంటే మెజారిటీ సభ్యుల రిక్విజిషన్ అవసరం కాగలదని కూడా అన్నారు.

ఆంధ్రరాష్ట్రంలో ఏర్పడే మంత్రివర్గం "కాంగ్రెసు మిశ్రమ మంత్రివర్గం"గానే వుండాలని, అలాంటి మంత్రివర్గానికి మరొక "గ్రూపు" నాయకుడు ముఖ్యమంత్రిగా వుండడం "అసహజం" అని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు సుస్పష్టం చేశారు.

ఆంధ్ర అసెంబ్లీలోని పార్టీలలో పెద్ద పార్టీ అయినందువల్ల కాంగ్రెసు పార్టీ నాయకుడుగా తనను పిలిచి, మంత్రివర్గం రచనం జరిగిందని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు నిర్మాణం చేయవలసినదిగా కోరవలసిన ఈ సందర్భంలో పేర్కొన్నారు అలాంటి బాధ్యత రాజ్యాంగరీత్యా ఆంధ్ర గవర్నరుకు పరిస్థితులలో తిరిగి పార్టీ నాయకుని ఎన్నిక వుందనికూడా శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పారు. ఆ రేది జరగాలంటే మెజారిటీ సభ్యుల రిక్విజిషన్ నోటీసు అవసరం కాగలదని కూడా ఆంధ్ర కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీ [illegible] వివరించారు.

నాయకుని ఎన్నిక జరగాలన్న తన అభిప్రాయాన్ని పునరుద్ఘాటన చేశారు.

కాంగ్రెసులో చేరమని శ్రీ సంజీవరెడ్డిగారు మీకు విజ్ఞప్తి చేసినట్లు వచ్చిన వార్తలను గురించి ఏమి చెబుతారని "ఆంధ్రప్రభ" విలేకరి ప్రశ్నించగా, "అది ఎప్పుడూ కోరుతున్నదే" అని మాత్రమే శ్రీ ప్రకాశంగారు ముక్తసరిగా అన్నారు.

ఆంధ్ర ప్రజా - సోషలిస్టు పార్టీ తనను తాను రద్దు చేసు కొని కాంగ్రెసులో విలీనం కావడం జరగదని స్పష్టం చేస్తూ, కొన్ని నెలల కిందట ఆమోదింపబడిన కనీస కార్యక్రమం ప్రాతిపదికగా మిశ్రమ మంత్రివర్గ నిర్మాణం జరగాలన్న అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు.

అయితే తన పార్టీ సహకారానికి జరిగిన ఏర్పాట్లను, కమ్యూనిస్టు అభ్యర్థి గెలుపొందిన రామచంద్రపురం బై - ఎలక్షన్‌లో కొందరు కాంగ్రెసు వాదులు వ్యతిరేకించడం జరిగినదని ఆరోపిస్తూ ఇలా అన్నారు:—

"ప్రజా-సోషలిస్టుపార్టీ అభ్యర్థిని బలపరచడానికి వారు వాగ్దానం చేశారు. కాని ఒక కాంగ్రెసు వాది తాను కాకుండా మరొకరిని [illegible], కులతత్వంమీద వోట్లు విడిపోయేటట్టు చేసి కమ్యూనిస్టులకు సహాయపడేటట్టు వాటుగా వ్యవహరించారు."

### కొత్త మంత్రివర్గం

[illegible]

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీదారులుగా వున్న శ్రీ సంజీవరెడ్డి, శ్రీ ప్రకాశంపంతులుగార్లు నేడు 'ఆంధ్రప్రభ' విలేకరి జరిపిన వేర్వేరు ఇంటర్వ్యూలలో ఆంధ్రరాష్ట్రంలో ప్రెసిడెంట్ పరిపాలన అవసరం కాగల పరిస్థితులు ఏర్పడకుండా చూడగలమన్న దృఢ విశ్వాసాన్ని ప్రకటించారు.

"మేము ప్రెసిడెంట్ పరిపాలనను ఏర్పడనివ్వము" అని కాంగ్రెసు తరఫున శ్రీ సంజీవరెడ్డిగారు ప్రకటిస్తూ "ప్రజా స్వామిక ప్రభుత్వం నెలకొల్పగలడు" అని నమ్మకంగా చెప్పారు.

ప్రజా- సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రెసిడెంట్ పరిపాలనను "వినాశనం"లో పోల్చుతూ దానిని తప్పించడానికి తాను ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

అయితే, ఈ ఇద్దరు నాయకుల మధ్య ఈ రాత్రి వరకు సహకారానికి సంబంధించిన షరతులపై సమాధానం మాత్రం కుదరలేదు. ఒడంబడికకు అవసరమైన ప్రాతిపదికలు కనుగొనడానికిగాను ఈ ఇద్దరు నాయకులు కాంగ్రెసు హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు నేడు ఆహార మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్‌ని కలుసుకున్నారు. రేపు మధ్యాహ్నం ప్రధాని నెహ్రూను కలుసుకోనబోతున్నారు.

శ్రీ ప్రకాశం గారిని కాంగ్రెసులో చేరమని మీరు ఆహ్వానించారని పత్రికలలో వచ్చిన వార్తలను గురించి ఏమి చెబుతారని శ్రీ సంజీవరెడ్డిగారిని ప్రశ్నించగా ఆ వార్తలను శ్రీ సంజీవరెడ్డిగారు స్పష్టంగా ధృవపరచలేదు. కాని, ఈ మధ్యనే శ్రీ ప్రకాశం గారికి తానొక లేఖ వ్రాయడం జరిగిందని, సుస్థిర మంత్రివర్గ నిర్మాణం సందర్భంలో తమ మధ్య అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నవని శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పారు.

### నాయకుని ఎన్నిక సమస్య

ఆంధ్రరాష్ట్రంలో తొలి మంత్రివర్గాన్ని రచించగల ప్రజాస్వామ్య పక్షాలన్నీ చేరి నాయకుని ఎన్నుకోవాలని లోక్‌పార్టీ [illegible] ఆచార్య రంగా. [illegible] శ్రీ నాయ [illegible] రెడ్డిగారిని "ఆగ్రహం చేసిన ప్రకటనను [illegible] కొత్త నాయకుని [illegible] శ్రీ సంజీవ [illegible] లేదని సమాధానం చెప్పారు [illegible]

కృషికార్ లోక్‌పార్టీ [illegible] అసోసియేట్ సభ్యులుగా [illegible] పార్టీనాయకుడుగా తన [illegible]

కాంగ్రెసు మిశ్రమ మంత్రివర్గం అంటే ఏమిటని ప్రశ్నించగా కాంగ్రెసు ప్రధాన పార్టీగా వుండి దాని నాయకత్వాన వుండే మంత్రివర్గం అని అర్థం చెప్పారు.

మరొక ప్రశ్నకు సమాధానం చెబుతూ అలాంటి మంత్రి వర్గానికి మరొక గ్రూపు నాయకుడు ముఖ్యమంత్రిగా వుండడం అసహజం కాగలదని నొక్కి వక్కాణించారు.

### హైకమాండ్ ధోరణి

ఆంధ్ర రాష్ట్ర తొలి మంత్రి వర్గానికి శ్రీ ప్రకాశంగారి సహాయ సహకారాలను సాధించాలనే దానికి కాంగ్రెసు హైకమాండ్ చాలా ప్రాధాన్యతను ఇస్తున్న దనడంలో ఎలాంటి రహస్యం లేదు. ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ ఎడ్ల లాంఛనంగా అభిమానాన్ని కలిగివున్న శాసన సభ్యుల సంఖ్యను బట్టి ఈ ప్రాధాన్యతను ఇవ్వడం లేదని, శ్రీ ప్రకాశంగారు ప్రతిపక్షంలో వుంటే ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టడంలో ఆయనకు గల శక్తి సామర్థ్యాలను గురించి మాత్రమే భయపడడం జరుగుతున్నదని తెలుస్తున్నది.

ఆంధ్ర అసెంబ్లీలో కాంగ్రెసు సంఖ్యాబలాన్ని గురించి, శ్రీ సంజీవరెడ్డిగారు చేసిన ప్రకటనమబట్టిచూస్తే కాంగ్రెసుపార్టీలో సభ్యులు 50 మంది వున్నారు కృషికార్ లోక్‌పార్టీకి చెందిన 14 మంది అసోసియేట్ సభ్యులుగా వున్నారు. ప్రజాపార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు, నలుగురు స్వతంత్రులు సహకారానికి వాగ్దానాలు చేశారు కనక ఆంధ్ర అసెంబ్లీలోని 140 మంది సభ్యులలోను కాంగ్రెసు పార్టీకి 74 మంది వున్నారు కనుక అది సుస్థిరమైన మెజారిటీగా భావించవచ్చునని శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు.

పార్టీ నాయకుని ఎన్నిక విషయంలో శ్రీ సంజీవరెడ్డి, శ్రీ ప్రకాశంగార్ల అభిప్రాయాలలో కల విరుద్ధ వైఖరినిబట్టి చూస్తే కాంగ్రెస్-ప్రజాసోషలిస్టు పార్టీల మధ్య సహకారం కుదురుతుందా లేదా అన్న విషయం కాంగ్రెస్ హైకమాండ్ వారు కూడా కొనసాగించగల చర్యలపై ఆధారపడి వుంటుందని తలంచబడుతున్నది [illegible] సాధ్యంకాకపోతే 19వ తేదీన జరగనున్న [illegible] కమిటీ సమావేశంలో [illegible]

### ప్రకాశంగారి ప్రకటన

ప్రజాస్వామ్య పక్షాలన్నీ [illegible] శ్రీ సంజీవరెడ్డిగారు [illegible] ప్రజా-సోషలిస్టుపార్టీ [illegible] శ్రీ ప్రకాశంగారు, [illegible] పార్టీకార్యాలయ [illegible]

### శ్రీ శంకరరెడ్డిగారి ఢిల్లీ ప్రయాణం

ఆంధ్ర రాజకీయాల వాస్తవిక పరిస్థితులు వివరించడానికి

హైదరాబాద్, సెప్టెంబరు 7—మద్రాసు ప్రభుత్వం స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి శ్రీ ఎన్ శంకరరెడ్డిగారు నేడిక్కడ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరమైన మిశ్రమ మంత్రివర్గం ఏర్పడాలంటే, ఆ మంత్రి వర్గాన్ని ఏర్పరచే నాయకుడు అందుకు సహకరిస్తున్న అన్ని పార్టీల అభిమానాన్ని చూరగొనే వ్యక్తిగా వుండి తీరాలన్నారు.

శ్రీ శంకరరెడ్డిగారు నేటి ఉదయం కర్నూలునుంచి ఇక్కడికివచ్చి వెంటనే విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఆంధ్ర రాష్ట్రంలోని పరిస్థితులు, మిశ్రమ మంత్రివర్గ నిర్మాణంలో, వివిధపార్టీల వర్గాల అభిప్రాయాలను ప్రధాని నెహ్రూకు వివరించడానికిగాను వారు వెళుతున్నారు.

ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గం ఏర్పాటు కావడంలో ప్రధాని నెహ్రూ తగిన సలహాలు చెప్పడానికి అనువుగా ఆంధ్ర రాజకీయ పరిస్థితులను పూర్తిగా వివరించడం అవసరం కాగలదని శ్రీ శంకరరెడ్డిగారు తలపోస్తున్నారు.

#### నాయకుని ఎన్నిక జరగవలసిందే

నూతన ఆంధ్ర రాష్ట్రంలో తొలి మంత్రివర్గం సుస్థిరమైనదిగా వుండాలని ఆంధ్రులందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారని మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు చెబుతూ, దానిని సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ శక్తికొలది కృషి చేయవలసి వుంటుం దన్నారు.

మిశ్రమ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయవలసిన నాయకుని ఏకగ్రీవంగా ఎన్నుకొనడం సాధ్యం కానప్పుడు, మిశ్రమ మంత్రివర్గానికి సిద్ధపడుతున్న పార్టీలన్నీ చేరి ప్రజాస్వామ్య పద్ధతులలో నాయకుని ఎన్నుకొనవలసి వుంటుందనికూడా మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు అన్నారు.

కొత్తరాష్ట్రంలో ప్రెసిడెంట్ పరిపాలనకు అవకాశం వుందనే మీరు భావిస్తారా? అని ప్రశ్నించగా సుస్థిర ప్రభుత్వస్థాపనకు జరుగుతున్న కృషి సఫలంకానప్పుడు ప్రెసిడెంట్ పరిపాలనకు అవకాశం ఎల్లప్పుడూ వుంటుం దన్నారు.

కర్నూలులో ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానిని నెలకొల్పడాన్ని గురించి ప్రస్తావిస్తూ, కర్నూలువచ్చి చూచిన ప్రతిఒక్కరూ అది రాజధానికి తగినదేనని సమ్మతి ప్రకటించారు.

(మిగతా 2 వ పేజీలో)

### "పార్టీనాయకుని ఎన్నిక జరిగి తీరాలి"

#### విజయవాడ సభలో ఆచార్య రంగా ప్రకటన

విజయవాడ, సెప్టెంబరు 8— శనివారం సాయంకాలం ఆచార్య రంగా అధ్యక్షతను విజయవాడలో జరిగిన బహిరంగసభలో లోక్‌పార్టీ ప్రముఖ నాయకులు ఉపన్యసిస్తూ, ఆంధ్ర అసెంబ్లీలోని అన్ని ప్రజాస్వామ్యపక్షాల, స్వతంత్రుల హృదయపూర్వక సహాయ సహకారాలతో కూడిన ప్రజా మంత్రివర్గం ఆధ్వర్యాన ఆంధ్రరాష్ట్రం అవతరణ జరగాలని నొక్కి వక్కాణించారు. ప్రజాస్వామ్య విరుద్ధమైన ప్రెసిడెంట్ పరిపాలన ప్రజాశ్రేయస్సుకు భంగకరమనికూడా [illegible] ప్రెసిడెంట్ పరిపాలనను [illegible] ప్రకటించారు.

శ్రీ గౌతు లచ్చన్నగారు ఉపన్యసిస్తూ, శాయశక్తులా ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పడకుండా చూడాలని, అన్ని ప్రజాస్వామ్య పక్షాలతో కూడిన మంత్రివర్గం నెలకొనేటట్టు చూడాలన్నారు. పార్టీకి కొత్తనాయకుని ఎన్నిక జరగాలని శ్రీ ప్రకాశం, శ్రీ శంకరరెడ్డిగార్లు చేసిన ప్రకటనలతో ఏకాభిప్రాయాన్ని ప్రకటించారు.

ఆచార్య రంగా ఉపన్యసిస్తూ, ప్రజామంత్రివర్గం ఏర్పరచడానికి అవసరమైన పూర్తి మెజారిటీ ఆంధ్ర అసెంబ్లీలోని ఏ ఒక్కపార్టీకి లేనందున ఏర్పడిన పరిస్థితులను వివరించి అన్ని ప్రజాస్వామ్య పక్షాలతోకూడిన మిశ్రమ మంత్రివర్గం ఏర్పడవలసిన ఆవశ్యకతను వివరించారు. ప్రజాస్వామ్యపక్షాలు, స్వతంత్రులు కలిసి ప్రజాభిమానాన్ని చూరగొన్న వ్యక్తిని పార్టీ నాయకుడుగా ఎన్నుకొనవలసి వుంటుం దన్నారు కూడా.

తాత్కాలిక రాజధాని సమస్యను గురించి ప్రస్తావిస్తూ కొత్తరాష్ట్ర [illegible] కర్నూలు [illegible] ఆంధ్ర అసెంబ్లీకి [illegible]

## ఏకాభిప్రాయం

ప్రెసిడెంట్ పరిపాలన ఆంధ్రరాష్ట్రానికి "ఘోరవిపత్తు"కాగలదని శ్రీ ప్రకాశం పంతులు, శ్రీ సంజీవరెడ్డిగార్లు హెచ్చరిస్తున్నారు

### "బహుగొప్ప వారిలో రాజెన్‌బాబు ఒకడు"

#### డాక్టర్ జీవరాజ్ మెహతా ప్రశంస

బొంబాయి, సెప్టెంబర్ 8— "ప్రపంచంలోని గొప్పవారిలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒకడు" అని నేడు సెంట్ జేవియర్ కాలేజీలో ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ బొంబాయి ఆర్థిక మంత్రి డాక్టర్ జీవరాజ్ మెహతా అన్నారు. ఇండియాకు, ఇండియా యూనియన్‌కు ప్రెసిడెంట్ ప్రసాద్ చేసిన సేవను గురించి ఆయన కీర్తించారు.

డాక్టర్ రాజేంద్రప్రసాద్ జీవితమంతా ఆత్మత్యాగంతో కూడుకొన్నట్టిదేనని, దాని ఫలితంగానే ఆయనకు దక్కవలసిన గౌరవం దక్కిందని, ఇండియా ప్రెసిడెంటుగా ఆయనను గౌరవించడం దేశం తనను తాను గౌరవించుకోవడమేనని డాక్టర్ మెహతా అన్నారు ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఈయన ఒకరన్నారు.

ఆగస్టు 20 వ తేదీనజరిగిన ఇండియా పాకిస్థాన్ ప్రధాన మంత్రులఒడంబడికప్రకారం షరతులను ఉచితంగా తప్పకుండా పాటించాలని ఇండియా ప్రభుత్వం సమాచారశాఖ ఆల్ ఇండియా రేడియోతోసహా తన ఆజమాయిషీ కింద వున్న అన్ని సంస్థలకు, పత్రికలకు, ఆదేశాన్ని పంపింది

### ఆంధ్రా సెక్రటేరియట్

#### భవనాల కేటాయింపు వగైరా పనులన్నీ పూర్తి అయినట్టు స్పెషల్ కలెక్టర్ ప్రకటన

(మన విలేకరి) కర్నూలు, సెప్టెంబర్ 8— ఆంధ్రా సెక్రటేరియట్, ఆంధ్ర లెజిస్లేచర్‌కు కావలసిన భవనాల కేటాయింపు జరిగిందని, ఏ శాఖలను ఏ గదులలో ఏర్పాటుచేయవలసింది కూడా నిర్ణయించబడిందని స్పెషల్ కలెక్టర్ శ్రీ సి. నరసింహంగారు నేడు ప్రకటించారు.

లక్ష రూపాయలతో ఆంధ్ర ప్రభుత్వానికి అవసరమైన కుర్చీలు, బెంచీలు వగైరాల సప్లయికి ఆర్డరు ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేశారు.

ఆంధ్ర ప్రభుత్వానికి అవసరమైన కుర్చీలు బెంచీలు ఈనెల 20 వ తేదీకి గాని ఆలోగా గాని కర్నూలు చేరగలవట కూడా. సెప్టెంబరు 25 వ తేదీనుంచి ఆంధ్రా సెక్రటేరియట్ ఆఫీసులలో పని ప్రారంభిస్తుంది

అసెంబ్లీ సభ్యుల హాస్టలు ఏర్పాట్లు కూడా పూర్తి చేయబడినవి

ఆంధ్ర ప్రభుత్వం పరంజామా సప్లయికి స్పెషల్ ఆఫీసరుగా నియమింపబడిన శ్రీ డి రఘురాం కుతవా రంనాయి ఇక్కడికి వచ్చారు స్పెషల్ కలెక్టరు శ్రీ సి నరసింహంగారితో కలిసి భవనాలను, గుడారాలను పరిశీలించారు

#### రైల్వే సహాయము

సెంట్రల్ రైల్వే అసిస్టెంటు ఇంజనీర్ శ్రీ పి సి ఎన్నారావుగారు నేడిక్కడికి రాగానే "ఆంధ్రప్రభ" విలేకరి ఆయనను కలుసుకొని కర్నూలు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలను గురించి ప్రశ్నించగా వివరాలు ఇంకా తెలియవని సమాధానం చెప్పారు

మామూలు పరిశీలన కార్యక్రమంలో, [illegible] అభివృద్ధి, [illegible] నిర్మాణం సందర్భంలో [illegible] టికి వచ్చామన్నారు రాజధానిఏర్పాటు దృష్ట్యా రైళ్ళలో రద్దీ పెరగడం తథ్యంకనక స్టేషన్ అభివృద్ధిచేయడం తథ్యంకాగలదన్న అభిప్రాయాన్ని ప్రకటించారు

స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి శ్రీ శంకరరెడ్డిగారు ఇక్కడికి వచ్చినప్పుడు "ఆంధ్రప్రభ" విలేకరి వారిని కలుసుకొని కర్నూలును రాజధానిగా ప్రకటించిఆంధ్రరాజధానిని నెలకొల్పడం జరుగుతున్నందునకొత్తగా వచ్చే ఆంధ్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే ఇళ్ళు అలవెన్సును కర్నూలులో పనిచేసే అన్ని ఆఫీసుల వారికీఇస్తారా అని ప్రశ్నించగా ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఈ విషయాన్ని గురించి చర్చించి నిర్ణయించడం జరుగుతుందన్నారు.

కర్నూలు పురపాలక సంఘం [illegible] రోజుకు 300 టన్నుల నీరు [illegible] 10 000 [illegible] 2 000 [illegible] శ్రీ [illegible]

సి నరసింహంగారు మద్రాసు ప్రభుత్వానికి సూచించినట్టు తెలుస్తున్నది

#### పురపాలక సంఘ సమావేశం

కర్నూలు పురపాలక సంఘం అత్యవసర సమావేశం ఛెయిర్మన్ శ్రీ ఎస్ నరసింహారెడ్డిగారి అధ్యక్షతను మొన్న జరిగినప్పుడు గోదావరి వరద బాధితుల సహాయార్థం 1 116 రూపాయలు మంజూరు చేయడానికి తీర్మానం జరిగింది

ఏడవ తేదీన శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు కర్నూలును వచ్చినప్పుడు వారి సన్మానం ఇవ్వాలని కూడా తీర్మానించారు.

మునిసిపల్ హెల్త్ ఆఫీసరు [illegible] నెకట్ గేట్‌నుంచి [illegible] చేస్తా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తరువును రితాన్ని చేశారు కూడా

### తమిళనాడు రాజకీయాలు

#### కాంగ్రెసు పార్టీ సమావేశం జరగదని రాజాజీ ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 7—మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారు నేడీ కింది ప్రకటన చేశారు:—

"తమిళనాడు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజనాడార్, పార్టీ చీఫ్ విప్ ద్వారా పంపించిన వర్తమానం, ఆ తరువాత వ్యక్తిగతంగా దానిని ధ్రువపరచడాన్ని బట్టి, శేషించిన మద్రాసురాష్ట్రం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని జరిపించి, నేను ముఖ్యమంత్రిగానే వుండాలాలేదా అన్న విషయాన్ని చర్చింప జేయవలసిన అవసరం ఏర్పడినదని తలంచాను పార్టీని సమావేశ పరచాలని నేనుచేసిన ఈ నిర్ణయాన్ని ఆదివారంనాడు శ్రీ కామరాజ్‌కు తెలియజేయగా, ముఖ్యమంత్రి మారాలన్న అభిప్రాయం తనకు లేదని తన అభిప్రాయాన్ని నేను అపార్థం చేసుకున్నానని, నేను ఉద్దేశించిన విధంగా పార్టీ సమావేశం జరపవలసిన అవసరం లేదని సమాధానం చెప్పడం జరిగింది"

ఇక్కడ ఏమీ జరిగినదీ వివరిస్తూ, పార్టీ సమావేశం జరపవలసినదని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌కు నేను తెలియజేసినదానికి నేడే వచ్చిన సమాధానంలో పార్టీ సమావేశం జరపవలసిన అవసరం లేదని తాను తన సహచరులు అభిప్రాయ పడుతున్నట్టు వున్నది కనక శేషించిన మద్రాసు రాష్ట్రం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీని సమావేశ పరచాలన్న ఆలోచనను నేను విరమించుకొన్నాను. [illegible] ప్రకటనను చేస్తున్నాను"

### పశ్చిమ జర్మనీ ఎన్నికలు

#### క్రిష్టియన్ డెమొక్రాటిక్ పార్టీ విజయ సూచన

పాశ్చాత్యరాజ్యాలలో మరింత సాన్నిహిత్యం [illegible]

బాన్, సెప్టెంబర్ 8— పశ్చిమ జర్మనీ ఎన్నికలలో క్రిష్టియన్ డెమొక్రాట్ పక్షానికి మెజారిటీ చేకూరేసూచనలు రానవచ్చినవి. ఈ పార్టీ నాయకుడైన ఫెడరల్ చాన్సలర్ డాక్టర్ కోనార్డ్ ఎడినోవర్ కూడా తిరిగి ఎన్నుకొనబడినాడు.

నరానరి ప్రజలు ఎన్నుకొనవలసిన స్థానాల మొత్తం సంఖ్య 242 ఇందులో 179 స్థానాలు క్రిష్టియన్ డెమొక్రాట్ పక్షానికి, 44 స్థానాలు సోషల్ డెమొక్రాట్ పక్షానికి [illegible] స్థానాలు జర్మన్ పార్టీకి, ఒక స్థానం సెంటర్ పార్టీకి లభించినవి [illegible] 242 [illegible]

[illegible] యూరోపియన్ [illegible] చేరాలని ఎడినోవర్ [illegible] ఆయన అత్యధిక మెజారిటీ [illegible] ఆయన పార్టీ [illegible] ప్రారంభించింది [illegible] వైన ల్యాండ్‌లోని పాలటినేట్ [illegible]

జరుపవలసి వుంది గెలిచిన డాక్టర్ ఆడూనెంట్ దేశీయ కార్మికమంత్రి [illegible] ఈ రెండు కక్షలమధ్య [illegible] వెనుకటి విదేశాంగ [illegible] విధానాలపైనే [illegible] [illegible] పోటీచేసినవి

## ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక

9-9-53 సంచిక — 64 పేజీలు వెల 0-4-0

### ఇందులో

పింగళి రత్న (నాటిక) — "నరసింహ"
శ్రీనాఫరావుతో [illegible] (స్కెచ్) — శ్రీమతి పొట్టి సీతాదేవి
"గోదావరి" గేయం.
గండికోట (రాయలసీమ కథ) శ్రీ [illegible]
పిగువారి [illegible] (నాట్ల [illegible]) — శ్రీ అరుణకుమార్ [illegible]
పసుపులు (ప్రయాణం) [illegible]
ఇంకా [illegible], జోకులు, గొలుసుకథ, విశ్వపుటలు, నాట్యం, వస్త్రచిత్రాలు, వినోద చిత్రాలు, [illegible] తెలుగు చిత్రం, పిట్టలదొర కథ వగైరా.

బెంగాల్ ఇన్సూ్యరెన్సు అండ్ రియల్ ప్రాపర్టీ కంపెనీ లిమిటెడ్

(స్థాపితము. 1919)

హెడ్డాఫీసు కలకత్తా

మంచి షరతుల మీద ఏజంట్లు, ఇన్స్పెక్టర్లు కావలెను. శ్రీకాకుళం జిల్లా, సోంపేట (పోస్టు) లోని మా డివిజనల్ సూపరింటెండెంటు శ్రీ కె. పద్మనాభరావు వారిగారిని కలుసుకోనండి

ఆంధ్రరాష్ట్ర స్థాపన (1-10-1953) ఈ శుభ సమయమున, విశాలాంధ్ర ఏరియా జనసంఖ్య తెలుపు 3 రంగుల ఆంధ్రరాష్ట్ర అభినందన కార్డులతో మీ నాయకులను, మిత్రులను, బంధువులను అభినందించండి డజన్ రు 2/4 గ్రోసు రు 24/- పోస్టేజి సహా వివరములకు :

MAMMOTH AGENCIES,
3, Thambu Chetty St, P B 1620,
MADRAS-1

క్లాన్ లైన్

ఎం. వి. "క్లాన్ మేసన్‌ద్రైర్"
చేరవలసిన స్థలములు, తేదీలు
విశాఖపట్టణం కాకినాడ మద్రాసు
12-9-53 15-9-53 17-9-53
డైరెక్టు డిస్పాచ్ పోర్టులు
ఏడెన్, పోర్టుసైడ్ లండన్, ఆంట్వర్పు, లివర్‌పూల్

టి. ఎస్. ఎస్. "క్లాన్ మాక్‌గ్రార్"
చేరవలసిన స్థలములు, తేదీలు
విశాఖపట్టణం కాకినాడ మద్రాసు
20-9-53 23-9-53 25-9-53
డైరెక్టు డిస్పాచ్ పోర్టులు
ఏడెన్, పోర్టుసైడ్, లండన్, రాటర్‌డాం, మిడిల్స్బ్రో, లివర్‌పూల్.

టి ఎస్ ఎస్ "క్లాన్ ఫార్బ్స్"
చేరవలసిన స్థలములు, తేదీలు.
విశాఖపట్టణం కాకినాడ మద్రాసు.
30-9-53 3-10-53 5-10-53
డైరెక్టు డిస్పాచ్ పోర్టులు
ఏడెన్, పోర్టుసైడ్, లండన్, ఆంట్వర్పు, మిడిల్స్బ్రో, లివర్‌పూల్.

ఈ స్టీమర్లలో ట్రాన్‌షిప్‌మెంటుతో యితర కాంటినెంటల్ పోర్టులకుగూడ సరుకులు అంగీకరింపబడును.

షిప్పింగ్ ఆర్డర్లకు వ్రాయండి:
గార్డన్ వుడ్‌రాఫ్ అండ్ కంపెనీ, (మద్రాసు) లిమిటెడ్.
పో. బా. నెం. 42 :: మద్రాసు-1.

### సవరణ

ఘట్టు (చిత్తూరు జిల్లా) పంచాయతీ బోర్డు "ఆంధ్రపత్రిక" 2-9-53 తేదీ దినపత్రికలో 4 వ పేజీ 1 వ కాలంలో సంగ్రహ ప్రకటనం క్రింద ప్రచురింపబడిన పై ప్రకటనలో 1 వ అయిటము "200 సి పి హాంగింగ్ పెట్రో మాక్సు లైట్లు" గాను, ప్రెసిడెంట్ సంతకం "శెట్టి చెంగల్‌రాయప్ప" గాను చదువుకొనవలెను.




పియర్ లైన్ పారిస్ ఇంటర్నేషనల్ క్విజ్ గేం వినండి "డబుల్ ఆర్ నథింగ్" సిలోన్ రేడియో నుండి (ప్రతి శనివారం రా 8-30 గం 25 మీటర్లు)

# ఆంధ్రప్రభ

ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబర్ 8, మంగళవారం

## నిస్సార నినాదం

సూతనాంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పడగలదా? అయితే, ఎవరి నాయకత్వం క్రింద?—ఈ ప్రశ్నలే నేడు హెచ్చుగా వినవస్తున్నాయని మాకు తెలుసు. అయినా, నేడు వీటిపై మేము వ్యాఖ్య చేయ బోవడం లేదు. ఇందుకు ఒక విధంగా ఆంధ్ర రాజకీయ రంగంలో పరిస్థితులు మారు తున్నాయి. ఎత్తుకు పైఎత్తు, దానికి ఎదురెత్తు—చివరికి ఆట "కమితుందో" లేక, "డ్రా" అవుతుందో ఇంతలోనే ఎవరు చెప్పగలరు?

కాని, జ్ఞాపకం చేయవలసిన సమయం ఇదే కాబట్టి, నేడే గుర్తుకు తీసుకురావలసిన ఒక మాట వున్నది. నేటి రాజకీయపు చదరంగంలో ఎవరు ముఖ్యులో వారే ప్రజాస్వామ్యపక్షాల సమైక్యాన్ని తాము సాధించినట్టు, ఆంధ్రరాష్ట్రంలో సుస్థిరప్రభుత్వ స్థాపనకు తాము పునాదులను వేసినట్టు పదే పదే చాటుకొన్నది ఈ మధ్యనే కాదా?

"కర్నూలు నిర్ణయం ప్రజాస్వామ్యపక్షాల సమైక్యత కు విజయం", "కర్నూలు నిర్ణయం ద్వారా నూతనాంధ్ర రాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణం తథ్యమని నిరూపించబడింది"—ఈ ధోరణిలో ఎన్ని ప్రకటనలు జరిగినవో ఆంధ్ర ప్రజలు—ఏ విషయాన్ని ప్రస్తుతం అట్టే రోజులు జ్ఞాపకం పెట్టుకోలేరన్న వాదు వున్నప్పటికీ—ఇంతలోనే మరచిపోయివుండరు:

మరొక విషయంకూడా ప్రజలకు బాగానే జ్ఞాపకం వుండి వుంటుంది. కర్నూలు నిర్ణయాన్ని ప్రతిఘటించిన వారందరు ప్రజాస్వామ్య పక్షాల మధ్య సాధించబడిన సమైక్యానికి కన్ను కుట్టి, దానికి ఏదో ఒక విధంగానైనా విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న ప్రజాస్వామ్య విద్రోహులని కూడా ఈ ప్రముఖులే అన్నారు.

"ఐకమత్యం" పేరు చెప్పి, రాజధాని పోలిన ముఖ్య విషయంలో అనుచిత నిర్ణయం తగదనే హెచ్చరికలను వీరు పాటించలేదు అనుచిత నిర్ణయం ఆలంబనంగా సాధించబడిన కృత్రిమ సమైక్యత ఎంతోకాలం నిలవబోదనే హితవచనాలు వీరి చెవికెక్కలేదు. "మంత్రివర్గాలు వస్తుంటాయి; పోతుంటాయి. మంత్రివర్గ నిర్మాణంకంటె రాజధాని ఎంతో ముఖ్యమైన సమస్య. ఒకసారి రాజధాని విషయమై పొరపాటు చేస్తే, దానివల్ల కలిగే నష్టం తరతరాలకీ విస్తరిస్తుంది. శాశ్వతత్వం వున్న ఒక సమస్యను తాత్కాలికమైన మరొక దానికి పణంగా పెట్టరాదు" అని ఎంతగా పోరినా వీరికి చీమ కుట్టినట్టుగానైనా అనిపించలేదు.

అయితే, ఇప్పుడైనా ఈ విషయాలను—కాదు, ఈ సత్యాలను—వీరు అంగీకరిస్తారనే నమ్మకం మాకు లేదనుకోండి. కాని, ప్రజలు మాత్రం "ప్రజాస్వామ్య పక్షాల సమైక్యసాధనలో ఘన విజయం" అనే నినాదం విలువ—కొన్ని రోజులపాటు తమ చెవులను దిబ్బడి వేయించిన నినాదం విలువ—ఏపాటిదో గ్రహించగలరనే విశ్వసిస్తున్నాము.

పంగతోటను తడపడానికి ఏ వైపును "పంపు"లు కొట్టాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరినంత మాత్రాన, పంగతోటపై పెత్తనం విషయమై ఏకాభిప్రాయం కుదిరినట్టు ఎవరు అనుకోగలరు? పంగతోటపై పెత్తనం "నాది" అనే ప్రవేశం రాదా, పంగలోప అంటే!

చివరికి ఈ "పంగతోట"పై పెత్తనాన్ని గురించికూడా ఒకింత బెడద వచ్చింది. ఇంతవరకు మంచివారిని అయినా, ప్రజా నాయకులంతో వ్యాపించిపున్న నిరాశా నిస్పృహలు తొలిగిపోవు. రాజధానిని పోలిన అతి ముఖ్య సమస్యలోనే విజ్ఞతను కాని, దూరదృష్టిని కాని ప్రదర్శించ లేకపోయిన నాయకులు మంత్రివర్గం నిర్మించగలిగినా, ప్రజలు షేమాన్ని ఏ రెంతవరకు సాధించగలరనే భయ సందేహాలు మిగలడం సహజం.

## విశాలాంధ్రకు రాజప్రముఖ్‌గా నిజాం నవాబు

### మంత్రి శ్రీ శంకరరెడ్డి సుముఖత్వం

హైదరాబాద్, సెప్టెంబర్ 7—"నిజాం నవాబును రాజప్రముఖ్‌గా ఆమోదించినప్పుడు విశాలాంధ్ర నిర్మాణం త్వరితం కావడం సాధ్యమైనప్పుడు ఆ ప్రతిపాదనకు సంతోషంగా ఆమోదించగలము" అని మద్రాసు స్థానిక స్వపరిపాలనశాఖ మంత్రి శ్రీ ఎన్ శంకరరెడ్డిగారు నేడిచ్చట పత్రికా విలేకరులతో చెప్పారు (పి. టి. ఐ.)

ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాదు పట్టణం ఆదర్శమైన రాజధాని కాగలదని తెలంగాణా ఎప్పుడు ఆంధ్రలో చేరుతుందా అని ఆంధ్రులందరూ ఆశతో ఎదురు చూస్తున్నారని కూడా మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు చెప్పినట్టు యు పి ఐ విలేకరి వ్రాస్తున్నారు.

తాము ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా లేదా అనే విషయాన్ని నిర్ణయించుకొనవలసిన బాధ్యత, ఈ విషయంలో ముందడుగువేయవలసిన భారం హైదరాబాదు ప్రజలమీదనే కలదని తెలంగాణా వారి విలీనీకరణకు ఉత్సాహంతో ఆంధ్రులు అఖండ స్వాగతం చెప్పగలరని కూడా శ్రీ శంకరరెడ్డిగారు అన్నారు.

ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానిగా కర్నూలు నిర్ణయాన్ని మార్పుచేయాలని కమ్యూనిస్టులు చేస్తున్న ప్రయత్నాలను గురించి ప్రశ్నించగా మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు కాంగ్రెస్, ప్రజా-సోషలిస్టు పార్టీలవారు తమ నిర్ణయాలకు కట్టుబడి వున్నందున కర్నూలు నిర్ణయంలో మార్పువచ్చే అవకాశం లేదనే తాను విశ్వసిస్తున్నా మన్నారు.

ప్రధాని నెహ్రూను కలుసుకొని ఆంధ్ర రాజకీయాలను వివరించడానికి ఢిల్లీ వెడుతూ నేడిచ్చటికి వచ్చిన మంత్రి శంకరరెడ్డిగారిని హైదరాబాదు మంత్రులు శ్రీ కె వి రంగారెడ్డి, డాక్టర్ యం చెన్నారెడ్డి, శ్రీ అన్నారావు గార్లు మరికొందరు శాసనసభ్యులు, కలుసుకొన్నారు.

### శ్రీ ఎన్. వి. నాయుడు

సికిందరాబాదు, సెప్టెంబరు 7—కృషికార్ లోక్‌పార్టీ కార్యదర్శి శ్రీ ఎన్. వి. నాయుడుగారు విజయవాడనుంచి నేడిచ్చటకు కారులో వచ్చి ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి ఢిల్లీలో జరుగుతున్న సమాలోచనలలో పాల్గొనడానికిగాను విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.

కలకత్తాలోని "టైమ్స్ ఆఫ్ ఇండియా" ఎడిటరును యజమానులు ఆకస్మాత్తుగా వెలివేసినందున నిరుద్యోగులైన వారందరూ కలిసి శనివారం నాడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిని కలుసుకొని తమకు నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి 12 నెలల జీతం ఇప్పించాలని కోరారు.

### (1 వ పేజీ తరువాయి)

గలరని తాను భావిస్తున్నట్టు చెప్పారు. కర్నూలులో తాత్కాలిక రాజధానికి ఏర్పాట్లు అనుకున్న ప్రకారం సంతృప్తికంగా సాగుతున్నవనికూడా తెలియజేశారు (పి. టి. ఐ)

యు పి ఐ విలేకరి కిందివిధంగా వ్రాస్తున్నారు —

ఆంధ్ర అసెంబ్లీలో కాంగ్రెసుపార్టీ పెద్దదికనక ఆంధ్రరాష్ట్రంలో ఏర్పడే మిశ్రమ మంత్రి వర్గానికి కాంగ్రెసు సభ్యుడు మాత్రమే నాయకుడుగా వుండాలని తాను కోరుకుంటున్నప్పటికీ తప్పనిసరిగా కాంగ్రెసు సభ్యుడు మాత్రమే నాయకుడుగా వుండవలసిన అవసరం లేదనే తాను భావిస్తున్నట్టు చెప్పారు పార్టీ నాయకత్వానికి తాను ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ నంజీవరెడ్డిగారితో పోటీ చేయడానికి నిరాకరించగలనని సుస్పష్టం చేశారు.

"ఆంధ్రపత్రిక" కర్నూలు విలేకరి ఇలా వ్రాస్తున్నారు —

మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు శనివారం రాత్రి ఇక్కడికి రాగానే "ఆంధ్రపత్రిక" విలేకరితో మాట్లాడుతూ, ప్రజా-సోషలిస్టు, లోక్ పార్టీ, స్వతంత్రులు సహకారంతో సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి అవసరమైన ప్రయత్నాలన్ని జరుగుతున్నవని, సుస్థిర మంత్రివర్గం ఏర్పడగలదనే తాను భావిస్తున్నామని చెప్పారు ఆంధ్ర నాయకులందరూ ఢిల్లీలో ప్రధాని నెహ్రూతో సమాలోచనలు కొనసాగిస్తున్నారని, ఏకాభిప్రాయానికి రాగలరనే తాను భావిస్తున్నానని అన్నారుకూడా

ఆల్ ఇండియా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ 19 న జరిగిన సమావేశమైనప్పుడు ఆంధ్రలో మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి చర్చించి, నాయకుని ఎన్నిక వగైరా విషయాలను గురించి తగిన నిర్ణయాలు చేయవచ్చునని కూడా సూచించారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 7—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 1,18,677-11-10 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి :—

మద్రాసు హైకోర్టు నాన్-గజెటెడ్ ఉద్యోగులు శ్రీమతి వాసు మాయిమ్మగారి ద్వారా పంపించిన విరాళం 151-0-0
శ్రీ ఆకరాపు వరసింహంగారి రాజా చెన్న విశ్వేశ్వరరావు, జనరల్ మర్చంట్, వరంగల్ 101-0-0
శ్రీకాకుళం గోదావరి బాధితుల సహాయ నిధి సంఘం శ్రీ ఇప్పిలి లక్ష్మీనారాయణగారి ద్వారా పంపించిన విరాళం 521-5-6

ఇందులో :—

శ్రీ కిల్లి అప్పలనాయుడుగారు ఎమ్ ఎల్ ఎ 150-0-0, శ్రీకాకుళం ఆర్ట్సు కో-ఆపరేటివ్ బ్యాంకి ఉద్యోగులు 116-0-0, శ్రీ ఎమ్ వెంకటేశ్వర్లు, అడ్వకేట్, శ్రీ వి. సత్యనారాయణ అడ్వకేట్, శ్రీ ఎమ్ రెడ్డి పంతులు, అడ్వకేట్ గార్లు ఇచ్చిన 106-4-0, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రిన్సిపాలు శ్రీ వి భానుమూర్తి ఎమ్ ఎ 15-0-0, శ్రీ ఎమ్ నరసింహమూర్తి 10-0-0, శ్రీ కె వి కృష్ణారావు 5-0-0, హైస్కూలు విద్యార్థులు జల్లుగాపేర్పడి వసూలు చేసిన మొత్తం 119-1-6 చేరి వున్నవి

శ్రీకాకుళం మహిళా సంఘంవారు కార్యదర్శిని శ్రీమతి డి సువర్ణాబాయిగారి ద్వారా పంపించిన విరాళం 368-0-0

ఇందులో —శ్రీమతి మైగాపు రాజేశ్వరమ్మ 25-0-0, శ్రీమతి డి సువర్ణాబాయి 10-0-0, శ్రీమతి టి హైమావతి 10-0-0, శ్రీమతి వి జోగులమ్మ 10-0-0, శ్రీమతి ఇప్పిలి కామమ్మ 10-0-0, శ్రీమతి ఇప్పిలి నారాయణమ్మ 10-0-0, శ్రీమతి న్యాయపతి లక్ష్మమ్మ 10-0-0, శ్రీమతి కా లచ్చన్నమ్మ 5-0-0, శ్రీమతి చౌదరి లక్ష్మీకాంత 5-0-0, శ్రీమతి అడక్కి సీతమ్మ 5-0-0, శ్రీమతి హెచ్ వి. సత్యవతి 5-0-0, శ్రీమతి దాడి హనుమంతరావమ్మ 5-0-0, శ్రీమతి సి రాజ్యలక్ష్మి 5-0-0, శ్రీమతి నా, మాణిక్యం 5-0-0, శ్రీమతి బి. అన్నపూర్ణమ్మ 5-0-0, శ్రీమతి బుర్రా సూరమాంబ 5-0-0, శ్రీమతి పుప్పాల రాజేశ్వరమ్మ 5-0-0, శ్రీమతి బి రత్నాలమ్మ 5-0-0, శ్రీమతి ఎం. శాయారమ్మ 5-0-0, శ్రీమతి మంగు శేషమ్మ 5-0-0, శ్రీమతి మంగు సుభద్రమ్మ 5-0-0, డాక్టర్ మిసెస్ ఎ జె రాయ్ 5-0-0, శ్రీమతి ద రాజరత్నం 5-0-0, శ్రీమతి పుప్పాల జయలక్ష్మి 5-0-0, శ్రీమతి చింతమహాలక్ష్మమ్మ 5-0-0, శ్రీమతి జె వసంత 5-0-0 లు చేరి వున్నవి

శ్రీ సముద్రాల లక్ష్మయ్య అండ్ కో., ఉస్మాన్‌గంజ్ (దక్కన్) 10-0-0
ఎస్ నంబెరుమాళ్, కలకత్తా 10-0-0
శ్రీ నందగిరి వెంకట్రావు, జయపూర్ 100-0-0
శ్రీ టి రామయ్య అండ్ వెంకటరాజా, జయపూర్ 11-0-0
కోదాడ నుంచి డాక్టర్ ఎం. వి కృష్ణమాచార్యులుగారు వసూలు చేసి పంపించిన విరాళం 35-0-0
కోపుగల్లు గ్రామం నుంచి శ్రీ శ్యామల లక్ష్మీనరసయ్యగారు వసూలుచేసి పంపించిన విరాళం 18-0-0

ఇందులో శ్రీ ఎం పాండురంగరావుగారి విరాళం 10-0-0 చేరివున్నవి.

శ్రీ పావిత్రి సుగయ్యశెట్టి, రాయదూరు 11-0-0
ఎస్ ఆర్. ఎస్. ఎయిడెడ్ హైయ్యర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయవర్గం, భద్రాచలం 15-10-0
శ్రీ శ్రీరాం బాలసుబ్బయ్యగుప్త, వెల్లోరు 10-0-0
శ్రీ కడియాల నారాయణస్వామి నాయుడు, నెల్లూరు 10-0-0
నందికొండ ప్రాజెక్టు సిబ్బంది, మాచర్ల 20-0-0
శ్రీ బి కామయ్య, విశాఖపట్నం 25-0-0
శ్రీ వి జీవరత్నం, కూచిపూడి 10-0-0
తాలూకా హైస్కూల్ బ్రాంచి తెనాలి ఉపాధ్యాయులు విద్యార్థులు 25-0-0
బోర్డు హైస్కూల్, పెరవలి 81-7-0
శ్రీ ఎ సాంబశివరావు, పెదగాదెలవర్రు 10-0-0
శ్రీ వి ఎ ముత్యాల నాయుడు, ఆయన మిత్రులు, కమ్మూరు 10-0-0
బాల విద్యార్థి సంఘం, మంచికల్లువారి నల్లూరెడ్డిపల్లి విద్యార్థి సంఘం అరగొండ 18-0-0
శ్రీ పి. రామారావు, కానూరు 10-0-0
మున్సిపల్ ఆర్ ఎస్ గోవిందరాజు అండ్ బ్రదర్స్, విజయవాడ 11-0-0
మొరగుంట్ల గ్రామస్థులు శ్రీ జి కె శర్మగారి ద్వారా 10-0-0
శ్రీ వై నారాయణరెడ్డి, ముద్దుల దొడ్డి పత్తికొండ తాలూకా 10-0-0
నాసమ్ సెంటర్ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం, కోయిలకుంట్ల 11-0-0
కానాల వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ, కానాల, కోయిలకుంట్ల తాలూకా 10-0-0
ది కన్యకిరామ్ బస్ వర్కర్స్, పల్లిపేట 10-0-0
బ్రైట్ ఆఫ్ ఇండియా స్లేట్ ఫ్యాక్టరీ మార్కాపురం 11-0-0
ఉపాధ్యాయ సంఘ కేంద్రం, పెదకూరపాడు 10-0-0
శ్రీ తాడేపల్లి వెంకట నారాయణ వైశ్య హాస్టల్ విద్యార్థులు వసూలుచేసి పంపించిన విరాళం 15-0-0
ఉపాధ్యాయ సంఘం బోర్డు హైస్కూలు, రేణిగుంట మొదటి దఫా 13-0-0
శ్రీ కొల్లి వెంకటకృష్ణారెడ్డి, పిడూరు 10-0-0
శ్రీ పుచ్చా చెంచురామిరెడ్డి, తాటిపర్తి, నెల్లూరు జిల్లా 10-0-0
శ్రీ పతి రామమూర్తి, బొబ్బిలి 16-0-0
శ్రీ ఎ అప్పయ్య, బొబ్బిలి 10-0-0
శ్రీ కె ఎస్ రంగనాధ అయ్యంగార్, కొవ్వూరు 10-0-0
శ్రీ పులకూరు కోటయ్య, తుమ్మకోట, పల్నాడ్ తాలూకా 20-0-0
శ్రీమతి బి. నారాయణమ్మ, పెలానా 25-0-0
ది నేషనల్ రీడింగ్ రూమ్, సౌంత్ మొదటి దఫా 18-0-0
శ్రీ మరకంటి రామకోటయ్య, విజయవాడ వసూలు చేసి పంపిన విరాళం 11-5-0
శ్రీ కె వెంకటేశ్వరరావు, గుంటూరు వసూలుచేసి పంపిన విరాళం 10-0-0
శ్రీ సత్యనారాయణ మర్కంటైల్ చిట్‌ఫండ్ కంపెనీ, ఏలూరు గుమాస్తాలు 20-0-0
శ్రీ వి ఎల్ ఎన్ శాస్త్రి, మచిలీపట్నం 10-0-0
బోర్డు హైస్కూలు, కోడూరు, అవనిగడ్డ, విద్యార్థులు, ఉపాధ్యాయులు వసూలు చేసి పంపిన విరాళం 116-0-0
నాగాయలంక బోర్డు హైస్కూలులో వసూలుచేసిన విరాళం 75-0-0
శ్రీ కె జె ఎల్. ఎస్. వి. ప్రసాదిబాబు అమృతలూరు 10-0-0
పెదగొన్నూరు బోర్డు హైస్కూలు విద్యార్థులు, మొదటి దఫా 31-6-0
శ్రీ ఎం సుబ్బయ్య, విస్సన్నపేట 10-0-0
మాచెర్లలో శ్రీ వి. రామగుప్తపు వసూలు చేసిన విరాళాలు 55-0-0
రాయలసీమ కో-ఆపరేటివ్ ఇన్‌స్టిట్యూట్, అనంతపురం 10-0-0
శ్రీ ఆర్. ఆహమది అనంతపురం 10-0-0
సింహాద్రిపురం పోస్టు, హిమకుంట్ల విద్యార్థులు వసూలుచేసి పంపిన విరాళం 15-0-0
పోలా బాలసుబ్బయ్య అండ్ కో., తిమ్మంచర్ల 11-0-0
శ్రీ సూర్యనారాయణ నాయుడు, వెల్దుర్తి 10-0-0
మచిలీపట్నం, భాస్కరపురం విద్యార్థులు వసూలుచేసి పంపిన విరాళం 103-8-0
శ్రీ శ్రీకాకుళం సుబ్రహ్మణ్యాచారి, గోవిందపల్లి 10-0-0
శ్రీ ఆంజనేయస్వామి భజన మండలి, బళ్లారి 10-0-0
కర్ణాటక తరుణసంఘం, హర్పనహల్లి, బళ్లారి 10-0-0
పండరీపురం, ప్రసాద్ బిల్డింగ్స్ విద్యార్థులు 20-0-0
శ్రీ టి పరమానందం, గుంటూరు 10-0-0
ఆర్యవైశ్యసంఘం, చేబ్రోలు 116-0-0
గవర్నమెంట్ గరల్స్ హైస్కూల్, అంగలూరు విద్యార్థినులు 65-8-0
శ్రీ బాదం కోటేశ్వరరావు, సంతరావూరు 10-0-0
శ్రీ తాతా చినబాలయ్య, ఒంగోలు 25-0-0
ఆంధ్ర యువజన లైబ్రరీ, చెన్నుపాడు 10-0-0
శ్రీ వాడకంటి యల్లయ్య అండ్ శ్రీ కె రామచంద్రారెడ్డి కర్నూలు 25-0-0
శ్రీమతి కరణం నాగరత్నమ్మ, తిమ్మసముద్రం 100-0-0
వి ఎల్ టి డి సిబ్బంది, కానూరు 20-0-0
శ్రీ యార్లగడ్డ నాయుడమ్మ, కారంచేడు 25-0-0
శ్రీ యార్లగడ్డ లింగయ్య చౌదరి, కారంచేడు 118-0-0
శ్రీ ఎమ్ ఎల్ నరసింహారావు, కారంచేడు 10-0-0
శ్రీ పేలిడి రామకృష్ణయ్య, తిమ్మసముద్రం 10-0-0
తేతలి అప్పిరెడ్డి అండ్ కో అనపర్తి 10-0-0
మండపేట నుంచి శ్రీ వి దొరయ్యగారు వసూలుచేసి పంపిన విరాళం 10-0-0
మున్నూరు పాలెం, యువజన సంఘం వసూళ్ళు 43-0-0
శ్రీ వి వి భావోజీరావు శివ్వా జగన్నాధపురం వసూలుచేసిన విరాళాలు, రెండవ దఫా 33-0-0
శ్రీ చి రామమోహనరావు, అంకాపల్లి 15-0-0
మెసర్స్ పూనా అప్పారావ...
ఆంధ్ర సప్స్, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా 25-0-0
పోపురవల్లి కృషీకార్ లోక్ పార్టీ వసూలుచేసిన విరాళాలు 98-12-3
నరసన్నపేట బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 26-4-0
నాగాయలంకలో శ్రీ కోడూరు నరసింహారావుగారు వసూలు చేసి పంపినది 116-0-0
శ్రీ మెర్ల ధర్మ సత్తెయ్య, పేకంగి 101-0-0
శ్రీ మెర్ల సత్యనారాయణ, పేకంగి 101-0-0
డాక్టర్ కొప్పూరి బ్రహ్మన్నరెడ్డి, వసలపూడి 10-0-0
శ్రీ నల్లమిల్లి పాపారాయుడు వసలపూడి 10-0-0
కపిలేశ్వరపురం విద్యార్థులు 84-0-0
శ్రీ ఎస్. ఎస్ ఆర్ చౌదరి, కంభంపాడు 25-0-0
ఆగిరిపల్లి బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 350-0-0
శ్రీ జి కృపాదానం, భీమవరం 10-0-0
శ్రీ వి. రామమూర్తిగారి ద్వారా 45 మంది పూళ్ళ వారులు పంపించిన విరాళం 135-0-0
శ్రీ చంద్ర అంజయ్య, మంగళాపురం 50-0-0
శ్రీ పి కోటయ్య మంగళాపురం 50-0-0
శ్రీ తూనుగుంట్ల సుబ్బారావు, తెనాలి 25-0-0
కాడిపర్తి రెడ్డమ్మ అండ్ బ్రదర్స్ తెనాలి 25-0-0
శ్రీమతి అబ్బినేని విమలావతి గోవాడ 10-0-0
శ్రీ జె వి కృష్ణయ్య చౌదరి, కారంచేడు 10-0-0
శ్రీ వై రత్తయ్య కారంచేడు 20-0-0
శ్రీ కె సదానందరావు, ఎం. బి. బి. ఎస్ చీరాల 51-0-0
శ్రీ అట్లూరి మోహనదాసు చౌటపల్లి, వసూలు చేసిన విరాళం 70-8-0
జయరామ్ సినీసప్లయిస్, విజయవాడ 10-0-0
శ్రీ యార్లగడ్డ కోటయ్య పెనుమచ్చ 10-0-0
నేషనల్ ఫ్లాగ్ పెరిఫ్యూమరీ వర్క్స్, చింతమణి, మైసూరు 10-0-0
శ్రీ కర్రి సముద్రరెడ్డి, వసలపూడి 20-0-0
శ్రీ కె నారాయణమూర్తి పెద్దాపురం 25-0-0
శ్రీ పోతంశెట్టి వెంకటరెడ్డి వసలపూడి 10-0-0
శ్రీమతి సత్తి వెంకటరత్నమ్మ, వసలపూడి 10-0-0
శ్రీ చంద్రశేఖర బస్ ట్రాన్స్‌పోర్ట్ ఉద్యోగులు, కార్మికులు, కావలి 30-0-0
శ్రీ చీదెళ్ళ సుబ్బారాయుడుశెట్టి అండ్ బ్రదర్స్, కావలి 11-0-0
కంకిపాడు మెడికల్ స్టోర్స్, కంకిపాడు 10-0-0
శ్రీ పి రామదాస్, జగ్గయ్యపేట 10-0-0
వైశ్య యువజనులు, మడకశిర 41-10-0
శ్రీ ని ఆదెన్న, మడకశిర 10-0-0
డాక్టర్ మహమ్మద్ బదేషా హిబ్, వసలపూడి 10-0-0
శ్రీ వి వి విజయసారధి, మంగళగిరి 10-0-0
శ్రీ ఎస్. సుబ్బారావు, వరద బాధితుల సహాయ సంఘం, ఆరెమండ 15-0-0
శ్రీ డి వెంకటరావు, పచ్చల తాడిపర్రు 15-0-0
వి. శివరామకృష్ణయ్య అండ్ రవీంద్రబాబు అండ్ బ్రదర్స్, మోపర్రు 10-0-0
కోమగల ప్రజలు శ్రీ ఎస్. ఎ అమ్మద్‌గారి ద్వారా పంపించిన విరాళం 70-0-0
తిలింగ ప్రెస్, చెరుకుపల్లి 10-0-0
శ్రీ ఎమ్. వెంకటప్పయ్య, చిలుమూరు 10-0-0
డాక్టర్ ఎమ్ రామారావు ఎల్ ఎం పి పాతపట్నం 10-0-0
ని. హెచ్. సుబ్బారావు అట్లపాడు 10-0-0
శ్రీ బి బాపారావు తాడేపల్లిగూడెం 10-0-0
సకలార్థ సాధక సహకార సంఘం ఈనగట్ల 10-0-0
గవర్నమెంట్ ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు, నెల్లూరు ఉద్యోగులు మొదటిదఫా 10-0-0
విజయవాడనుంచి శ్రీ కె రామ మోహనరావుగారు వసూలుచేసి పంపించిన విరాళములు 103-0-0
శ్రీ కొమ్మూరు బాలబ్రహ్మానందం, బెజవాడ 25-0-0
శ్రీ ఏ వి సుబ్బారావునాయుడు, బిజినెస్ మేనేజర్, ఏటికొప్పాక కో-ఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు, విశాఖజిల్లా 116-0-0
శ్రీ వి. హనుమంతరావు తిమ్మాపురం పోస్టు 10-0-0
శ్రీ శారదా విద్యాలయం, మంగళగిరి పోస్టు 32-8-0
శ్రీ ఎస్ లింగమూర్తిశర్మ, సాకూర్ పోస్టు 10-0-0
శ్రీ సోమవరపు సాంబశివరావు, నాకూరు పోస్టు 10-0-0
శ్రీ బి కమలా ప్రసాద్, పోలిపాడు 10-0-0
శ్రీ ధూళి జగ్గారావు, పొంగూరు 10-0-0
శ్రీ వై సూర్యనారాయణ, బి ఏ, బి ఎల్, రాజాం 10
శ్రీ పీవెల్లద వస్త్రసమాజం, ఎంగడెనంబ, గుంటూరు 88-0-0
శ్రీ వజ్ర బ్రహ్మానందరెడ్డి, గుంటూరు 50-0-0
శ్రీ తాతారి బసవ పున్నయ్య, నల్లిఘూడిపోస్టు, తెనాలి 12-0-0
కానూరు విద్యార్థి సంఘం కానూరు 86-0-0
దుగ్గిరాల యువజన సంఘం, దుగ్గిరాల 15-0-0
శ్రీమతి ఎల్లిగొండమ్మ వెంకమ్మ, ఆకుమూరు 50-0-0
గ్రామ సేవాసంఘం బురదెనపల్లి 91-0-0
శ్రీ కె రామదాసు, అసిస్టెంటు ప్రొహిబిషన్ ఇన్‌స్పెక్టరు, ఆకోడు (సిబ్బందినుంచి వసూళ్లు) 34-0-0
శ్రీ ఆర్. విస్తారి రంగరాజన్, కడప 10-0-0
శ్రీమతి డి సత్యనారాయణమ్మ (కేర్ ఆఫ్) డి వెంకటస్వామి, అనంతపురం 10-0-0
స్కూల్స్ డివిజనల్ ఇన్‌స్పెక్టరు, బేసిక్ విద్యాకార్యాలయం సిబ్బంది, అనంతపురం 10-0-0
పోస్టుమాస్టర్, ఆయన సిబ్బంది, తాడిపత్రి 25-0-0
ఆర్య మహారాష్ట్ర సంఘం, తిమ్మనచర్ల 51-0-0
శ్రీ ఎన్. సిద్దలింగప్ప, బళ్ళారి 10-0-0
డాక్టర్ డి ఇందిరాదేవి, ఎమ్ బి బి ఎస్ తణుకు 50-0-0
కన్యకాపరమేశ్వరీ హైస్కూలు ఉపాధ్యాయుల సంఘం, ప్రొద్దుటూరు, కర్నూలుజిల్లా 20-0-0
శ్రీ సీతంరాజు శ్రీరామమూర్తి, దోసపాడు పోస్టు 16-0-0
శ్రీ బొప్పన చెంగల్వరాయుడు, బ్రాంచి పోస్టుమాస్టరు, వరదాయపాలెం 26-0-0
శ్రీ ఎస్ సుబ్బరాజు అండ్ బ్రదర్స్, బోన్ సెట్టర్స్, పుత్తూరు 10-0-0
హెడ్మాస్టర్, బోర్డు హైస్కూలు, పల్లిపట్ 38-8-0
శ్రీ డి వరదరాజులుశెట్టి అండ్ ఆర్ రామకృష్ణమ శెట్టి, నగరి పోస్టు 10-0-0
బళ్లారి సెంట్రల్ జెయిల్ వార్డన్స్ స్టాఫ్ వసూళ్లు బళ్లారి 40-2-0
శ్రీ గరాచారి కొండయ్య, నంద్యాల 20-0-0
విజయవాడ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పంపినది 70-0-0
వినుకొండ సబ్-పోస్టు మాస్టరు (సిబ్బంది వసూళ్ళు) 10-12-0
శ్రీమతి వె రాజ్యం స్టెల్లా మేరీస్ కాలేజి మద్రాసు-4, 10-0-0
కుప్పం చేనేత సహకార సంఘం, కుప్పం 10-0-0
శ్రీ దాసరి రంగయ్య, ఆలూరు పోస్టు 20-0-0
శ్రీ కె గోపాలకృష్ణయ్య తెనాలి (కొత్తపాలెం గ్రామంలో వసూళ్ళు) 15-10-0
సెంట్రల్ అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటరు కార్యాలయంలో వసూళ్లు పుయ్యూరు, కృష్ణజిల్లా 14-0-0
శ్రీ దండమూడి పట్టాభిరామయ్య కృష్ణాపురం 10-0-0
శ్రీ దుగ్గుమూడి వీరరాఘవయ్య పెద్దఅలపూడి 10-0-0
పంచాయతీబోర్డు ప్రెసిడెంటు నడురుపాడు 50-0-0
శ్రీ కొట్లపూడి అంజనేయులు, రంగనాయకమ్మ, దేవపూడి, కొత్తకొల్లు పోస్టు 20-0-0
శ్రీ జి నంజుండప్ప, బెల్‌గొండపల్లి 10-0-0
శ్రీ ఆర్ నారాయణరావు, బి. ఓ. ఎఫ్, ఆర్కోణం 10-0-0
శ్రీ వెంకటస్వామి, బెల్‌గొండపల్లి 10-0-0
శ్రీ తిమ్మరాజు సత్యనారాయణరావు, భద్రాచలం 10-0-0
కర్నూలు మునిసిపల్ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంటు 25-0-0
శ్రీ ఏ సుబ్బారాయుడు, (రిటైర్డ్ డి వై ఎస్ పి) మదనపల్లి 10-0-0
బోర్డు హైస్కూలు, సీలేరు చిత్తూరుజిల్లా 144-13-0
మునవిల్లూరు బోర్డు ఎలిమెంటరీ స్కూలు హెడ్‌మాస్టర్ 16-0-0
శ్రీ చిలుకూరి గంగరాజు, స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శి, మొయ్యేరు 16-10-0
శ్రీ సత్తి సత్యనారాయణరెడ్డి, అరవల్లి 10-0-0
శ్రీ మంద అంద్రయ్య, జార్జిపేట క్రిస్టియన్ సొసైటీ అధ్యక్షుడు, గుంటూరు 20-0-0
శ్రీ ఎం రాజారావు, శానిటరీ ఇన్‌స్పెక్టరు, తాడేపల్లిగూడెం 10-0-0
తాడేపల్లిగూడెం పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 12-0-0
శ్రీ ఘంట సంగమేశ్వరరావు, సత్యవోలు 12-10-0
సీతానగరం షుగర్ ఫ్యాక్టరీ లేబరు యూనియన్ వైస్-ప్రెసిడెంట్, పార్వతీపురం 120-0-0
విజయవాడ మునిసిపాలిటీ సిబ్బంది సంఘం అధ్యక్షుడు, విజయవాడ 20-0-0
శ్రీ వెంకటసుబ్బయ్య, కంట్రాక్టర్, విజయవాడ 10-0-0
శ్రీరామా యూనియన్ కాలేజీ విద్యార్థి సంఘం, చిలుమూరు 80-0-0
ఫెల్స్ బాడ్మింటన్ క్లబ్ యూనియన్ నాలెపేట తెనాలి 47-2-0
రాజాజీ సేవాసంఘం సిబ్బంది, మచిలీపట్నం 80-0-0
హిందూ సేవావాయ కర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆఫీసు సిబ్బంది, గుంటూరు
సంకల్ప బోర్డు...
"ఆంధ్రపత్రిక" విలేకరి శ్రీ సత్యనారాయణశాస్త్రి గారు పంపినది ...గోదావరి జిల్లా
ప్రఖ్యాతి వెంకటప్పయ్య, మర్రెల సంఘం, చింతాయపాలెం 70-0-0
రామకృష్ణ హైస్కూలు హెడ్‌మాస్టర్, అల్లూరు 116-0-0
శ్రీ కె రామలింగారెడ్డి,
శ్రీ ఎం. పద్మనాభయ్య, శ్రీ ఎం వెంకయ్య, వురిణి (నెల్లూరుజిల్లా) 24-0-0
శ్రీ రావుల సుబ్బయ్య, కొండమంజులూరు 10-0-0
బోర్డుహైస్కూలు హెడ్‌మాస్టర్, వింజమూరు 22-1-0
మద్రాసు ఫైర్ సర్విస్ సిబ్బంది, తెనాలి 20-0-0
శ్రీమతి వాకాటి పంకజమ్మ, సీతానగర్, గూడూరు 122-4-0
శ్రీ ఏటూరి శివరామిరెడ్డి వెస్ట్ గూడూరు 10-0-0
శ్రీ సీతారాం రైస్ అండ్ ఆయిల్ మిల్స్ కంపెనీ కార్మికులు, మారిస్‌పేట తెనాలి 22-4-0
శ్రీ జి. సత్యనారాయణగారు, వర్లమూడి నుంచి సేకరించి పంపినది 76-6-0
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసరు, సిబ్బంది, విశాఖపట్నం 37-0-0
పుయ్యూరు బోర్డు హైస్కూలు అరవపారం విద్యార్థులు 25-8-0
శ్రీ చల్లా కృష్ణమూర్తి, కంటోన్మెంట్, విజయనగరం 10-0-0
శ్రీ కె అంతియ్య, విశాఖపట్నం 10-0-0
శ్రీ పోలవరపు శివాజీరావు, శెరికలపూడి 10-0-0
శ్రీ రెడ్డి అప్పారావు శ్రీకాకుళం 10-0-0
టెక్కలిబోర్డు హైస్కూలువిద్యార్థులు 13-0-0
శ్రీ చెన్నుపాటి అప్పయ్యచౌదరి, హైవేస్, టెక్కలి 25-0-0
ఆనంద సేవాసంఘ కార్యదర్శి, పాతపట్నం 15-0-0
అసోసియేటెడ్ డ్రగ్ కంపెనీ లిమిటెడ్ సిబ్బంది, యేర్కాడ్ 118-8-0
ఫ్లడ్ రిలీఫ్ కమిటీ కార్యదర్శి, ముద్దనూరు 219-2-0
నందలూరు బోర్డు హైస్కూలు విద్యార్థులు 104-8-0
నందిలూరు బోర్డు హైస్కూలు హెడ్‌మాస్టర్, సిబ్బంది 25-0-0
శ్రీ ఎన్ కృష్ణ, కేరాఫ్ శ్రీ కె. ఎన్. స్వామి, కారైకుడి 10-0-0
శ్రీ వి టి హిమ్మలరెడ్డి రాజంపేట 10-0-0
శ్రీ రాజమహేంద్రం వెంకట మునిరత్నంశెట్టి, తిరుపతి 28-3-0
శ్రీ రామకృష్ణ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, కడప 38-3-0
శ్రీ ఎర్ల సుబ్బారావు, చిలూరు 10-0
వీరభద్రపురం ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ సొసైటీ రెండవ దఫా పంపినది 25-0-0
శ్రీ దుండూరు బ్రదర్స్, చీరాల 10-0
ఎ ఎఫ్ బ్ర. ఆఫీసు గుమాస్తాలు, చీరాల 11-0
శ్రీ బి. కనకయ్య, బి సోమయ్య
ప్రెసిడెంట్ పంచాయతీబోర్డు మల్లెకుర్తి 118
శ్రీ కె వి రమణారావు బి ఇ కొవ్వూరు 2
శ్రీ ఆలపాటి కృష్ణయ్య, గుంటూరు 25-0
నందమూరు బోర్డు ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు 1.
జనపాముల బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 62-0
పెద్దపాలపర్రు బోర్డు హైయ్యరు ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 20-0
శ్రీ దేవరకొండ సూర్యనారాయణ తణుకు 10-0
శ్రీ వై నరసింహారావు రిటైర్డు పోలీసు ఇన్‌స్పెక్టరు పందిరీపురం అరండేలుపేట 10-0
శ్రీ వాసిరెడ్డి వీరవరప్రసాద్ వీమలపాడు 118-0
శ్రీ బి. సూర్యనారాయణమూర్తి 11-0
మందసా పంచాయతీ బోర్డు శ్రీకాకుళం జిల్లా 50-0
సోంపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది 20-0
బుంగాపోతన్న అండ్ సన్స్ సోంపేట 15-0
శ్రీ సోంపేట రాధాకృష్ణమూర్తి అన్నంటొట్టవారిపాలెం 10-0
శ్రీ శింగరాజు మెల్లప్పరాజు వంతిగాము 20-0
శ్రీ టి సుందరరామయ్య, పామర్రు 10-0
టుబాకో కంపెనీ గుమాస్తాలు, ఆఫీసులు, అరండేలుపేట, గుంటూరు 38-6
శ్రీ నూని సుబ్రహ్మణ్యం బట్టల వ్యాపారం, గుంటూరు 10-
వి ఎల్ టి డి కంపెనీ కార్మికులు సత్తెనపల్లి
ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన తరగతుల విద్యార్థుల హాస్టల్ నెహ్రూ నగర్ గుంటూరు
శ్రీహరి టెక్స్‌టైల్స్ ఏలూరు
శ్రీ పరుమర్తి రాజా ఏలూరు
భారతీ బాలసంఘం, ఏలూరు
శ్రీ యం వి రామయ్య, యలవర్రు
శ్రీ కృత్తి వెంటి లక్ష్మీనారాయణరావు తెనాలి
కొప్పిడి ముస్లిం యువజన సంఘం గణపవరం మొదటి దఫా
శ్రీ బాలనాల రామశేషనాథ గుడివాడ 15.
...పల్లెవ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్ 10-0-0
...పు. బియ్యం సుందరపాడు 51-0-0

గవర్నమెంట్ బేసిక్ (మిగతా 5 వ పేజీలో)

## సంగ్రహ ప్రకటనలు


కావలెను

కాలవలకు ఏజంట్లు కావలెను. 1పి గాంపి బ్యాకు, ఆర్డరు ఫారములకు వ్రాయండి: GIRSON KNITTING WORKS, LUDHIANA, No. 3.

నూలు, పట్టు జముకానాలకు ఆర్డరులు సంపాదించుటకు ఏజంట్లు కావలెను. వివరములకు: RAJA TEXTILES, Carpet Manufacturers, BHAVANI—(S I Ry.)

యు. పి., సి. పి., బొంబాయి, మద్రాసు, గుజరాత్, హైదరాబాద్, దక్షిణ ఇండియాలో వివిధ ప్రదేశాలలోని ముఖ్య ప్రదేశములందు పీల్డు వర్కర్లకు శిక్షణటీంగు ఆఫీసరుగా పని చేయుటకు స్పెషల్ ఆఫీసరు ఉద్యోగమునకు స్థాయికముగా పనికిగల నియనం, కనీసము మెట్రిక్యులేట్లు నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. నెలకు రు. 150/- అన్ని, రెండవ తరగతి టి ఏ, హాల్టేజీలు వగైరా ఇవ్వబడును. వివరములకు: The Globe Type Foundry, Limited, 57, Radha Bazar Street, Calcutta-1.

విశాఖపట్టణం మునిసిపాలిటీ

విశాఖపట్టణంలోని బాలికల మునిసిపల్ హైస్కూలులో దిగువ ఉద్యోగాలకు అర్హత గలవారినుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. దరఖాస్తులు 10-9-53 లోగా కమీషనరుకు చేరవలెను.

1. అర్హతపొందిన ఒక జూనియర్ తెలుగు పండిట్.
2. ఒక మాథమాటిక్సు అసిస్టెంటు బి ఏ, బి ఇడి.

బి. సూర్యనారాయణరావు, కమీషనరు, ఎం. సి

చర్మ వ్యాధులకు

చర్మవ్యాధులకు అమోఘమైన ఇటాలియన్ అయింటుమెంటు "స్కిన్ సోలిన్" వాడండి. దొరకుచోటు: ఇండియన్ ఓవర్సీస్ ట్రేడింగ్ ఏజన్సీస్ (మద్రాసు) మద్రాసు స్టేటుకు సోల్ ఏజంట్లు, దిగుమతి, ఎగుమతిదారులు, 144, ఎస్ప్లనేడ్, మద్రాసు-1 (సోల్ డిస్ట్రిబ్యూటర్లు కావలెను).

అమ్మకము

పుత్తూరులో కార్వేటినగరం రోడ్డులో 212 నెంబరు గల 7 అంకణముల పెంకుటిల్లు అమ్మబడును. వలయువారు యీ క్రింది అడ్రసుకు వ్రాయండి: జే కుప్పుస్వామి నాయుడు, టీచరు, తొండమనాడు, కాళహస్తి.

[illegible] కంట్రాక్టర్లకు ప్రాంతులనుండి సప్లయి చేయబడును. వివరములకు: Hague & Schule, Post Box No. 1550, Madras-1.


నోటీసు

విజయవాడ సబు కోర్టులో ఒ. ఎస్. 236/1952

వాదులు— సారన విక్రుర్ని వగయిరాలు ప్రతివాదులు: 1 దోనేపూడి కృష్ణమూర్తి 2 ఎనిగళ్ల వీరరాఘవయ్య 3 లింగం దశరథరామయ్య

యీ నెంబరు దావాను వాద్దు తరపుననున్న 1వ ప్రతివాది దోనేపూడి కృష్ణమూర్తి యొక్క జనరల్ బాడి ఆఫ్ క్రెడిటర్సు అందరి తరపునయున్నా రిప్రజెంటేటివు కెపాసిటీలో దాఖలు చేయుటకు పర్మిషన్ దయచేయించవలెనని వాద్దు యీ దావాలో సి. పి. సి 1 ఆ. 8 రూ. ప్రకారం పిటీషను దాఖలు చేయగా అందుపైన శ్రీ కోర్టువారు ప్రతివాదులకు నోటీసు నిమిత్తమున్నూ, పబ్లికేషను నిమిత్తమున్నూ 18-9-1953 దివాయిదా వేసినారు. గనుక ఆక్షేపణలు వున్నవారు వాయిదా రోజు పగలు 11 గం. కోర్టువారికి మనవి చేసుకొనవలెనని యిందుమూలముగా తెలియచేయడమయినది.

అరికెపూడి రామనాథం చౌదరి, అడ్వకేటు.

టెండరు నోటీసు

మీదు [illegible] వార్తలను ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు సంజీవరెడ్డి [illegible] టిలోనున్న కుపోలా (Cupola) శ్రీ సంజీవరెడ్డి [illegible] పిలువబడిన టెండర్లు వాల్తేరులోని లేదు. కాని, యూనివర్సిటీ రిజిస్ట్రారు గారిచే ఆ వారం [illegible] తేదీ సోమవారం సా. 4 గం. ల మంత్రివర్గ [illegible] తీసుకొనబడును. దాని వివరణ దిగువ అనేక ఉపబడినది. టెండర్లు ఆ దేరోజు సా. 4-5 శ్రీ [illegible] తెరవబడును.

(1) వైబ్రో స్టీల్ రాపిడ్ టైప్ కుపోలా— పోత యినుము బేస్ ప్లేటుతో ¼" ఎం. ఎస్ అతో నిర్మించబడినది. కెపాసిటి 10 Cwt. పోత యినుము బెండ్సు వాల్వులతో [illegible] హెచ్. పి. [illegible] బ్లోయరు [illegible]

# "ట్రియెస్టును అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలి"

## మార్షల్ టిటో సూచన

### ప్రతిపాదన చర్చించడానికైనా యోగ్యమైంది కాదని ఇటాలియన్ వర్గాల ప్రకటన

బెల్గ్రేడ్, సెప్టెంబర్ 6— వివాదగ్రస్తంగా వున్న ట్రియెస్ట్ నగరాన్ని, రేవును అంతర్జాతీయాధికారం కిందపెట్టి, దాని పరిసర ప్రాంతాలు యూగోస్లావియాకు అప్పగించబడాలని మార్షల్ టిటో నేడిక్కడ ప్రకటించారు.

ప్రస్తుతం తాత్కాలికంగా బ్రిటిష్, అమెరికన్, యూగోస్లావ్ సేనల ఆక్రమణ క్రిందవున్న ఈ స్వతంత్రప్రాంతం భవితవ్య సమస్యపై ఇటలీ, యూగోస్లావియాలమధ్య ఏడేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఇది ఒక్కటే పరిష్కారమార్గమని ఆయన స్పష్టం చేశారు కూడా.

మార్షల్ టిటోచేసిన ప్రతిపాదన ఈ సమస్యా పరిష్కారానికై చర్చలకు ప్రాతిపదికగా చేసుకోడానికి సయితంపనికిరాదని ఆయన ప్రకటనపై తొలిసారిగా వ్యాఖ్యానించేస్తూ రోమ్‌లోని ఇటాలియన్ రాజకీయ వర్గాలవారు పేర్కొన్నారు.

యుద్ధ కాలంలో తనతో సహకరించిన 2,50,000 మంది దేశభక్తుల కలిసి ఏర్పాటు చేసిన మహాసభలో ఉపన్యసిస్తూ, మార్షల్ టిటో "స్లోవీన్ తీర ప్రాంతంపై ఇటలీకి ఏవిధమైన హక్కులేదు" దని ఉద్ఘాటించారు.

ద్వితీయ ప్రపంచ మహాయుద్ధంలో జర్మన్లతో పోరాడే నిమిత్తం మార్షల్ టిటో నాయకత్వం క్రింద దేశభక్తుల సంఘాలు స్థాపించబడి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మహాసభ జరుపబడింది.

"ఇటలీ దురాక్రమణ చర్యలు"

మార్షల్ టిటో తన ఉపన్యాసంలో ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"సరిహద్దులో ఇటలీ జరుపుతున్న సేనల కేంద్రీకరణ స్పష్టమైన దురాక్రమణ చర్య అనడానికెట్టి సందేహం లేదు.

"ఈ సైనిక ప్రదర్శనాలను విరమించేసి రౌండ్ టేబిల్ సమావేశంలో సంప్రతింపులు పరస్పర సామరస్య పూర్వకంగా జరగడానికి అనువుగా సరిహద్దునుంచి తన సేనలను ఇప్పుడైనా ఉపసంహరించుకోవలసిందిగా నేను ఇటలీని కోరుతున్నాను.

"అయితే ఇటలీకి శాంతి కావలెనన్నపుడే, యూగోస్లావ్ ప్రజలు తమ జాతీయ భూభాగంలో ఒక్క అంగుళం మేరను కూడా వదలుకోవబోరనే విషయాన్ని అది ముఖ్యంగా గుర్తునం దుంచుకోవాలి.

"ట్రియెస్ట్ దురాక్రమణకు గిర కాకుండా [illegible] మధ్య శాంతియుతంగా [illegible] యూగోస్లావ్ ప్రజలు [illegible] భూభాగంలో [illegible]

"ప్రస్తుతం ఇటాలియన్ సివిల్ ఉద్యోగుల సహాయంతో బ్రిటిష్, అమెరికన్ సేనలు ఆక్రమించుకొనివున్న ట్రియెస్ట్ స్వతంత్రప్రాంతంలోనికి ఇటాలియన్ సేనలు ప్రవేశించడానికి యూగోస్లావియా ఒక్కనాటికీ అనుమతించబోదు.

"యూగోస్లావియా శాంతినే హృదయపూర్వకంగా కాంక్షిస్తున్నది. అందు చేతనే, ఇటీవల ఇటలీ, యూగోస్లావియాల మధ్య ఆక్షేపణలు, ప్రత్యాక్షేపణలు జరగడానికి కారణభూతంగా సరిహద్దులో తాను జరుపుతున్న ఈ సర్కాను ప్రదర్శనాలను విరమించేసి, రౌండ్ టేబిల్ సంప్రతింపుల ద్వారా ట్రియెస్ట్ సమస్యను పరిష్కరించడానికి అనువుగా సరిహద్దు ప్రాంతంనుంచి తనసేనలు వెంటనే ఉపసంహరించుకోవలసిందిగా ఇటలీని హెచ్చరిస్తున్నాను.

"ట్రియెస్ట్ నగరానికి, రేవుకు దక్షిణంగా వున్న స్వతంత్ర ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి యూగోస్లావియా ప్రయత్నిస్తున్నదంటూ ఇటలీ చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా సత్యవిదూరమైనట్టివని నేను వేరే చెప్పనవసరం లేదు. ఈ ప్రాంతం మొదటినుంచి కూడా యూగోస్లావియా ఆక్రమణ క్రిందనే వున్నది. యూగోస్లావియాను ఆక్రమించుకోవాలని ఇటలీ ఆదినుంచి కోరుతున్నది అందుచేతనే అది ఇట్టి అక్రమారోపణలు చేస్తున్నది.

"సరిహద్దులో ఇటాలియన్‌సేనలు కేంద్రీకరింపబడుతున్నప్పటికీ యూగోస్లావియా ఇంతవరకు ఎట్టి ప్రతిచర్యలను తీసుకొనలేదు. ఆ భూభాగంపై దాడి జరిగితే తప్ప యూగోస్లావియా సరిహద్దుకు తన సేనలను తరలించబోదు కూడా.

"ట్రియెస్ట్ సమస్య ఇప్పుడు రెండు ఇరుగుపొరుగు రాజ్యాలకు మాత్రమే సంబంధించినట్టి సమస్య కాదు. అది సుస్థిర ప్రపంచ శాంతి రక్షణ దృష్ట్యా పరిష్కరించబడవలసిన అంతర్జాతీయ సమస్య.

"కొత్త ఇటాలియన్ ప్రధాని [illegible] పెల్లా ఎందుకు ఈ విధంగా [illegible] చేస్తున్నారో నాకు [illegible]. మిత్రరాజ్యసమితి అనేక ముఖ్య [illegible] ఉన్న ఈ కాలంలో, తాను [illegible] దల్చుకున్న [illegible] చర్యలు [illegible] సమస్యల పరిష్కారానికి చెల్లబోవని [illegible] గ్రహించడం మంచిది.

"యూగోస్లావ్ ప్రజలు [illegible] విధంగా ఎట్టి చర్యలను [illegible] స్వాతంత్ర్య పోరాటాన్ని [illegible]

అన్యాయం జరిగినప్పటికి పాశ్చాత్యరాజ్యాలకు చీమ కుట్టినట్టు అయినా అనిపించలేదు.

"ఇటాలియన్ ప్రాంతాలను కలుపుకోవాలనే ఉద్దేశం యూగోస్లావియా కెంతమాత్రం లేదు. కాగా, తన భూభాగంలో ఒక్క అంగుళంమేరనైనాసరే ఆక్రమించుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వారితో తుదివరకు పోరాడడానికి యూగోస్లావియా సంసిద్ధంగా వున్నది"

ట్రియెస్ట్‌లో పోలీసు బందోబస్తు

ట్రియెస్టులోని ఆంగ్లో-అమెరికన్ ఆక్రమిత మండలంలో గల బ్రిటిష్, అమెరికన్ సైనికులు మొత్తం 8,000 మందికి కూడా నేటినుంచి సెలవు నిరాకరించ బడుతున్నది.

మార్షల్ టిటో ప్రకటన ఫలితంగా నగరంలో అల్లరులు చెలరేగకుండా నివారించడానికి బ్రిటిష్‌వారి ఆధ్వర్యంక్రింద పెద్దమైన పోలీసు బందోబస్తు చేయబడింది.

అక్రోగ్లికాలో ఏర్పాటుచేయబడిన మహాసభకు వెళ్ళదలచిన 3,000 మంది స్లోవీన్ పౌరులను అక్కడికు చేర్చడానికి ఏర్పాటు చేయబడిన మూడు ట్రెయిన్‌లు బయలుదేరడానికి వీలు లేకుండా ఈ మండలంలోని ఇటాలియన్ రైల్వేపనివారు నిన్న అర్ధరాత్రి నుంచి 12 గంటలసేపు సమ్మె ప్రకటించారు

ఇటలీ-యూగోస్లావియా సరిహద్దులో అదనంగా ఇటాలియన్ టాంకులు, సైనికదళాలు చేర్చబడ్డాయి ట్రియెస్ట్‌కు అత్యంత సమీపంలో వున్న వెనీస్‌రేవులో ఇటాలియన్ యుద్ధనౌకలు లంగరువేసి వున్నవి.

లండన్ రాజకీయవర్గాల వ్యాఖ్య

ట్రియెస్ట్ సమస్యా పరిష్కారానికి ఇన్ని సంవత్సరాలుగా చేయబడుతూ వచ్చిన ప్రతిపాదనలకంటె నేడు మార్షల్ టిటో చేసిన ప్రతిపాదన ఏమీ మెరుగుగాలేదని, ఇది ఆ సమస్యా పరిష్కారానికి ఎంతమాత్రం ఉపకరించబోదని నేడు లండన్‌లోని రాజకీయ వర్గాలవారు వ్యాఖ్యానిస్తున్నారు.

స్వతంత్ర ట్రియెస్టు పరిపాలనకు ఇటలీ యూగోస్లావియాల మధ్య కండామినియం ఒడంబడిక జరగాలని వెనక మార్షల్ టిటో చేసిన ప్రతిపాదననే ఇటలీ అంగీకరించనప్పుడు, ఈ కొత్త ప్రతిపాదన ఇటలీకి అసలే ఆమోదయోగ్యం కాబోదని వారు వివరిస్తున్నారు.

మార్షల్ టిటో ప్రకటనపై వ్యాఖ్యానించడానికి నేడు బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం నిరాకరించింది.

తాను లోగడ పంపిన ఆక్షేపణలకు ఇటలీ పంపిన సమాధానాలలో ఒక్కటి కూడా సంతృప్తికరంగా లేదని స్పష్టం చేస్తూ యూగోస్లావియా ఇటాలియన్ ప్రభుత్వానికి లేఖను పంపించిందని నేడు బెల్‌గ్రేడ్ రేడియో ప్రకటించింది. ఈ వారంలో ఇటలీకి బెల్‌గ్రేడ్ పంపిన లేఖలలో నిన్నటిది అయిదవది

ప్రజల జీవితావసరములైన 10,000 రకాల వస్తువుల ఆహారపదార్థాల ధరలను హంగరీ ప్రభుత్వం తగ్గించింది.

## బర్మాలోని చాంగ్ దళాలు

### సెప్టెంబర్ 15 లోగా ఉపసంహరణ తథ్యమట

తైపే (ఫార్మోజా) సెప్టెంబరు 6—బర్మా సరిహద్దులలో తిష్టవేసుకు కూర్చున్న చైనీస్ నేషనలిస్టు గెరిల్లా దళాలు, సెప్టెంబరు 15వ తేదీని జనరల్ అసెంబ్లీ సభ్యే సమావేశం ప్రారంభమయ్యే లోపుగానే అక్కడినుంచి వైదొలగగలవని విశ్వసనీయ వర్గాలనుంచి తెలుస్తున్నది

వా రందర్నీ ఫార్మోజాకు తిరిగిరావలసిందిగా ప్రోత్సహించడానికి బ్యాంగ్‌కాక్‌కు వెళ్లి చాంగ్-కై-షేక్ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ షావో యు లింగ్ తన పనిలో కృతకృత్యులయ్యారని తెలుస్తున్నది.

బ్యాంగ్‌కాక్ నుంచి నిన్ననే తైపేకు తిరిగి రావలసిన డాక్టర్ షావో తన ప్రయాణాన్ని వాయిదా వేస్తున్నారు. ఈయన జనరల్ అసెంబ్లీలో చైనీస్ నేషనలిస్టు ప్రతినిధి వర్గానికి సలహాదారుగా నియమించబడ్డారు

మొన్న గురువారం నాడు డాక్టర్ షావో ప్రోత్సాహంతో చైనీస్ నేషనలిస్టు గెరిల్లా నాయకుడు లెఫ్టినెంట్ జనరల్ లివెన్ పెంగ్ తొలిసారిగా బ్యాంగ్‌కాక్‌లోని నాలుగురాజ్యాల ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న బర్మా ప్రతినిధితో కరచాలనం చేసినట్టు సమాచారం చేరింది.

రంగూన్ విశ్వవిద్యాలయం మూసివేత?

రంగూన్, సెప్టెంబర్ 5—రంగూన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆకాలయి చర్యలను ఇంకా కొనసాగించేటట్లయితే దానిని పూర్తిగా మూసివేయగలమని అధికారులు ప్రకటించారు.

గత వారం జరిగిన యూనివర్సిటీ ఎన్నికలలో కమ్యూనిస్టు అనుకూల విద్యార్థులు బేలట్ పెట్టెలను ఎగులగొట్టి వోట్ల పత్రాలను తగులబెట్టివేశారు ఆ తరువాత విద్యార్థులు తరగతులకు హాజరుకావడం మానివేశారు.

## మ: గురు కీన్యా సైనికుల అరెస్టు

### మావ్-మావ్ సభ్యుల హత్యా నేరారోపణ సందర్భంగా

నైరోబీ, సెప్టెంబర్ 5—కీన్యా సైనిక దళానికి చెందిన జెరిమా ఆకిన్ అనే సార్జెంటు, ఆఫ్రికన్ రైఫిల్‌దళానికి చెందిన యిద్దరు సైనికులను నేడు మిలిటరీ పోలీసులు అరెస్టు చేశారు.

మావ్-మావ్ ఉద్యమంలో సభ్యులని అనుమానించబడిన యిద్దరు కికుయూలను కియాంబూ రిజర్వుకు తీసుకువెళ్ళి హత్య చేశారని కీన్యానుంచి బహిష్కరించబడిన బ్రిటిష్ లాయరీ పీటర్స్ బహాన్స్ గవర్నర్‌కు తెలియజేశారు. తన ఆరోపణలను బుజువు చేసే కొన్ని ఫోటోలను కూడా ఆయన పంపారు.

దీనిపై పోలీసులు దర్యాప్తు చేశారు సైనిక న్యాయస్థానంలో వీరి విచారణకు ముందు న్యాయస్థానం దర్యాప్తు చేయించబడగలదని కీన్యాలోని ప్రభుత్వ సైనిక ప్రధాన కార్యాలయం అన్నది.

ఈజిప్టులోని ఇండియా రాయబారి సర్దార్ కె. యం. పణిక్కర్ శుక్రవారంనాడు లండన్ వచ్చారు. పారిస్, బ్రెసెల్స్, రోమ్ నగరాలను సందర్శించి అక్టోబర్ 10వ తేదీకి ఆయన కైరో చేరుకుంటారు.

## సమష్టిరక్షణ ప్రణాళిక

### పట్టి కట్టుకథే అని సెనేటర్ నోలెండ్ విమర్శ

టోకియో, సెప్టెంబరు 5—కొరియా యుద్ధ నిర్వహణలో సమష్టి రక్షణ విధానం అమలు జరిగినతీరు అమెరికన్‌లకు ఏమీ సంతృప్తిని కలిగించలేదని అమెరికా సెనెట్‌లో మెజారిటీ పక్ష నాయకుడు సెనేటర్ నోలెండ్ నేడు తన గౌరవార్థం జరిగిన ఒక విందులో పాల్గొన్నారు ప్రపంచంలో మరెక్కడా కూడా ఇట్టిది తిరిగి జరుగరాదని తానుకోరుతున్నట్టు ఆయన అన్నారు.

అమెరికా దూరప్రాచ్యంలో తగినంత సేనలు నిలుపగలదని అయితే స్వతంత్ర, పరతంత్ర ప్రపంచాల మధ్య పోరాటం ఎలాగ సాగుతుందో చూద్దామనుకున్న దేశాలకు సహాయం చేయబోదని ఆయన అన్నారు.

సెనేటర్ నోలెండ్ ప్రస్తుతం ఒకినావాలో పర్యటన చేస్తున్నారు. ఈయన గౌరవార్థం ష్యుకా దీవిలో సైనిక దళాల సేనాని మేజర్ ఓగ్డెన్ విందు చేశారు.

మిత్రరాజ్యసమితిలో 60 దేశాలవారు సభ్యులై వుండగా 16 దేశాల వారు మాత్రమే కొరియా యుద్ధ నిర్వహణకు సైనికులను, నావికులను, వైమానికులను పంపించారని ఆయన అన్నారు.

ఈ యుద్ధ నిర్వహణకు కావలసిన అంగబలంలో నూటికి 95 వంతులు అమెరికా, కొరియాలు సరఫరా చేశాయని, అవే విపరీత నష్టాలకు గురిఅయినవని ఆయన అన్నారు

గత జూన్ 7వ తేదీన హౌరా స్టేషన్‌లో రైల్వే వాగన్‌నుంచి వెండి కడీలను దొంగిలించిన సాధన్‌చందబోసు అనే అన్నాకేటును కలకత్తాలో రైల్వే పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు.

## వియత్‌నామ్ జాతీయ వాదుల నివేదిక

### ప్రచురణ నిషేధు కల

పారిస్, సెప్టెంబర్ 5—ఫ్రాన్సుపై ప్రత్యేకమైన ఆరోపణలు చేస్తూ వియత్‌నమీస్ నేషనల్ యూనియన్ తరపున తయారు చేయబడిన నివేదిక ప్రచురణను వియత్‌నాం ప్రభుత్వం నిషేధించినట్టు ఇక్కడికి చేరిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. దీనిపై పోప్ పాప్ కాగ్ దే (కాథోలిక్ మతాధికారి), వియత్‌మీస్ జాతీయ నాయకుడు డాక్టర్ గూయెన్‌చూ సంతకాలు పెట్టారట

ఈ కాథోలిక్ మతాధికారికి 8,00,000 మంది శిష్యులు కలరట. ఆగ్నేయ ఆసియాలో ఒక్క వియత్‌నామ్‌లోనే దేశభక్తులు ఇప్పటికీ తీవ్రంగా అణచివేయబడుతున్నారని అందులో ఆరోపించబడింది.

ఇండియా, ఇండొనేసియా, బర్మా, పాకిస్తాన్, జాతీయోద్యమాలు విజయవంతమైన సంగతి కూడా ఇందులో ప్రస్తావించబడింది.

ప్రజలందరూ శాంతి సాధనకోసం సమైక్యంగా పోరాటాన్ని సాగించవలసిందిగా ఉద్బోధించబడ్డారు

ఫ్రెంచి సేనానికి గాయాలు

ఆగస్టు 1వ తేదీన ఫ్రెంచి యూనియన్‌లోని హో క్వాడోన్ పూ స్థానపరంమీద హఠాత్తుగా జరిగిన దాడిలో ఫ్రెంచి సేనాని గాయపడ్డాడని నవమైనా వార్తా సంస్థ ప్రకటించింది.

ఇండో-చైనా భవితవ్య నిర్ణయానికి ముమ్మందు జరుగబోవు రాజకీయ సమావేశంలో ఆయన కంబోడియాకు ప్రాతినిధ్యం ఉండితీరాలని కంబోడియా ప్రభుత్వ మంత్రి సామ్‌సారీ అన్నట్టు ఫ్రెంచి వార్తా సంస్థ ప్రకటించింది.

బ్రాజిల్‌కు ఇండియా శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6—బ్రాజిల్ స్వాతంత్ర్య వార్షికోత్సవం సందర్భంగా బ్రాజిల్ ప్రెసిడెంట్‌కు ఇండియా ప్రెసిడెంట్ ప్రసాద్ ఒక శుభ సందేశాన్ని, బ్రాజిల్ విదేశాంగ మంత్రికి ప్రధాని నెహ్రూ ఒక శుభ సందేశాన్ని పంపించారు.

ఫిజికల్, మేథమాటికల్, బయోలాజికల్ సైన్సులలోను, టెక్నాలజీలోను విడివిడిగా పరిశోధనలు జరిపేవారికి విరాళాలు ఇవ్వడానికి ఇండియా ప్రభుత్వం కొంతసొమ్ము కేటాయించినట్టు అధికార ప్రకటన వెలువడింది.

## పర్షియాలోని రష్యా రాయబారి

### ఇరాన్ ప్రభుత్వోద్యోగులు చూడ్డానికి ప్రయత్నించగా డాక్టర్ సలహాపై నిరాకృతి

టెహరాన్, సెప్టెంబర్ 6— పర్షియాలోని రష్యా రాయబారి సంగతి అత్యద్భుతంగా పరిణమిస్తున్నది. ఇరాన్ విదేశాంగ శాఖకు చెందిన ప్రొటోకల్ సిబ్బంది ఆయన దర్శనం చేసుకొనడానికి వీలులేకుండా పోవడంతో ఇది అతి విచిత్రంగా తోస్తున్నది.

గత నాలుగు రోజులలో రెండో రష్యా రాయబారిని చూచి ఆయనతో చర్చించడానికి ఇరాన్ ప్రొటోకల్ శాఖకు చెందిన ఉద్యోగులు యత్నించారు కాని రెండుసార్లూ ఆయన సుస్తీగా వున్నారని, ఎవరూ చూడ్డానికి వీలులేదని డాక్టర్లు సలహా యిచ్చారని, అందుచేత చూడ్డానికి వీలులేదని ఆయనను చూడనివ్వకుండానే రాయబారి కార్యాలయోద్యోగులు వీరిని వెనక్కు తిప్పి పంపివేశారు.

పరిస్థితిని వివరిస్తూ సోవియెట్ రాయబారి కార్యాలయం వచ్చే 24 గంటలలో ప్రకటన చేయనున్నది.

నేటి సాయంత్రం ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల గోష్ఠికి సోవియెట్ వార్తా సంస్థ "టాస్" విలేకరి హాజరుకాగా, రష్యా రాయబారి విషయమై ఆయనను ఇతర విలేకరులు అనేక ప్రశ్నలు వేశారు సోవియెట్ రాయబారి కార్యాలయంతో తన కేమీ సంబంధంలేదని, తన తరుపనలెనే తాను కూడా ఒక విలేకరిని మాత్రమేనని చెప్పి ఆయన తప్పించుకున్నాడు. అయితే, సర్వసాధారణంగా ఇలాంటి పత్రికా విలేకరుల గోష్ఠులకు ఆయన రానే రాడు.

రాణి సురయా స్వదేశాగమనం

టెహరాన్, సెప్టెంబర్ 6—పర్షియా రాణి సురయా నేటి సాయంత్రం రోమ్‌నుంచి తిరిగి రాగా ఆమెకు ప్రజలు ఘనస్వాగతమిచ్చారు విమానాశ్రయంవద్ద ప్రధాని మార్షల్ జాహిదీ ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఆమెకు స్వాగతం చెప్పారు.

పర్షియా షా తోపాటు ఈమెకూడా ప్రవాసానికి వెళ్ళి, రోమ్ నగరంలో వుండగా సుస్తీ చేయడంవల్ల భర్తతోపాటు తిరిగి రాలేకపోయిందన్న సంగతి పాఠకులకు విదితమే.

టెహరాన్‌లో కర్ఫ్యూ ఉత్తరువు అమలులో వుండే సమయం మరికొంత తగ్గించబడింది. ఇంతవరకు రాత్రి పదిగంటలకు కర్ఫ్యూ ఉత్తరువు అమలులోనికి వస్తున్నది. ఇకముందు రాత్రి 11 గంటలకు అమలులోనికి వస్తుంది.

అమెరికా తక్షణమే 450 లక్షల డాలర్లను సహాయం చేసినందుకు పర్షియాప్రభుత్వం ధన్యవాదాలు సమర్పిస్తున్నదని ప్రభుత్వ ప్రతినిధి నేడు ప్రకటించారు.

దీర్ఘకాలికంగా పర్షియాకు ఈ సహాయాన్ని అమెరికా చేస్తున్నదనికూడా ఆ ప్రతినిధి అన్నారు. ఇకముందుకూడా ఇంకెక్కువగా సహాయం పొందడానికి ఇరాన్ కృషి చేయగలదని ఆయన వివరించారు.

పత్రికా విలేకరుల ప్రశ్నలకు జవాబులిస్తూ, పర్షియా పెట్రోల్ సమస్యను పరిష్కరించడం అవసరమనే సంగతి ప్రధాని జాహెదీకి తెలుసునని, ఈ సమస్య పెట్రోలు పరిశ్రమ జాతీయకరణ చట్టానికి అనుగుణంగానే పరిష్కరించబడగలదని కూడా అన్నారు.

## వెనిస్ ఫిలిం ప్రదర్శనోత్సవం

### ఏచిత్రం నచ్చలేదని నిర్వాహకుల ప్రకటన

వెనిస్, సెప్టెంబర్ 4—వెనిస్ ఫిలిం ప్రదర్శనోత్సవంలోని ఉత్తమచిత్ర నిర్ణాయక సంఘం నేటి రాత్రి ఒక ప్రకటన చేస్తు ప్రదర్శనానికి పంపబడ్డ 30 చిత్రాలలోను బహుమతి పొందే అర్హత దేనికీ లేదని అన్నది.

"ఉగెసిటి మొనొగటరి" అనేజాపనీస్ చిత్రం బాగుందని ఇటాలియన్ విమర్శకులన్నారు.

ఇండియానుంచి వచ్చిన "యూస్ఫీ-రాణీ" రంగులు బాగున్నవని ప్రశంసించబడింది.

మొరాకో, టునీసియా సమస్యలు:

# ఫ్రాన్సుకు వ్యతిరేకంగా అతి తీవ్ర చర్యలు

### —అరబ్ లీగ్ దేశాల ఆలోచన

కైరో, సెప్టెంబర్ 6— ఇటీవల మొరాకోలోను, టునీసియాలోను ఫ్రాన్సు చర్యల దృష్ట్యా, ఆ దేశానికి వ్యతిరేకంగా తాము గట్టిచర్యలు తీసుకోగలమని అరబ్ లీగ్ అసిస్టెంట్ సెక్రటరీ-జనరల్ అహమ్మద్ ఎల్ సుఖేరీ నేడొక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

అయితే ఫ్రాన్సుకు వ్యతిరేకంగా తాము తీసుకోదలచిన చర్యలు ఏమిటో తాను ఇప్పుడు చెప్పలేనని, అయితే రేపు సమావేశం కాగల అరబ్‌లీగ్ కౌన్సిల్ ఈ సందర్భంలో తన రాజకీయ సంఘం చేసిన సిఫారసులను ఆమోదించగలదనే తాను విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు.

అరబ్ రాజ్యాలన్నీ ఫ్రాన్సుతో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని మొరాకో ఇస్తిక్‌లాల్ ఇండిపెండెన్స్ పార్టీ నాయకుడు అల్లాల్ ఎల్ ఫాసీ, తదితర ఉత్తర ఆఫ్రికన్ నాయకులు నేడు ఇక్కడ విజ్ఞప్తి చేశారు.

ఈజిప్టు ప్రెసిడెంట్-జనరల్ మహమ్మద్ నజీబ్‌తో సంప్రతించిన అనంతరం [illegible]

## మాల్దీవులకు ఆహార సహాయం

### ఇండియా వాగ్దానం

కొలంబో, సెప్టెంబర్ 5—ఆహారం విషయంలో మాల్దీవులలో ఏర్పడ్డ విషమపరిస్థితిని ఆ దీవుల ప్రభుత్వం ఎదుర్కొనడానికి వీలుగా ఇండియా ప్రభుత్వం కొన్నటు సరఫరాచెయ్యగలమని తెలిసింది. కొలంబోలో మాల్దీవియన్ ప్రభుత్వ కార్యాలయ ప్రతినిధి [illegible] ద్వారా ఇండియా [illegible] సి. సి. దేశాయ్ [illegible] కృతజ్ఞతను [illegible] అమీన్‌దీదీ ఆరోగ్యంగా వున్నారని [illegible] ఇక్కడికు వచ్చినవార్తలు తెలుపుతున్నవి.

దీవులలో పరిస్థితి యిప్పటికి అనిశ్చితంగా వున్నదని ఒక అభిజ్ఞమాల్దీవియన్ వర్గంవారు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో [illegible]

# ఫ్రెంచి ఇండియాలో గూండా చర్యలు

యువజన నాయకుని ఎత్తుకొని పోయిన ఉదంతం

నాగపట్నం, సెప్టెంబరు 6—ఇండియాలోని ఫ్రెంచి స్థావరాలను ఇండియన్ యూనియన్‌లో లీనం చేయాలని ఆందోళన జరిపే కారైక్కాల్ యువజన కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఆర్. రామ శ్రీనివాసన్‌గారి సోదరుడు శ్రీ రామకృష్ణన్‌గారిని సెప్టెంబరు 2 వ తేదీ సాయంత్రం ఫ్రెంచి ఇండియాలో అధికారం చెలాయిస్తున్న సోషలిస్టు పార్టీకి చెందిన ఒక మూక కారైక్కాల్‌లోని ఫ్రెంచి ఆవరణలోనికి బలవంతంగా ఎత్తుకొనిపోయినట్లు నాగోరి నుంచి చేరిన సమాచారం బట్టి తెలుస్తున్నది.

ఎత్తుకొని పోయిన వ్యక్తి శ్రీ రామకృష్ణన్ గారు ఒక సోషలిస్టుపార్టీ కౌన్సిలర్ సమక్షాన పోలీసువరకు చేర్చారనీ, ఆయన శ్రీ రామ శ్రీనివాసన్ కుటుంబం లొంగిపోని పక్షంలో యిదేరకమైన చర్య అవలంబించబడుతుందనీ, తన్నడ్డగించు వారెవ్వరూ లేరనీ బెదిరించినట్టు తెలుస్తున్నది.

ఫ్రెంచి ప్రతికూలవర్గాల కౌగిలినుంచి తప్పించుకొని నాగోర్ వచ్చిన శ్రీ రామకృష్ణన్‌గారు తమ కుటుంబాన్ని ఎత్తుకొనిపోయే నిమిత్తం ఫ్రెంచి ప్రతికూలవర్గానికి చెందిన కొంతమంది గూండాలు ప్రత్యేకంగా నియమింపబడ్డారనీ, కారైక్కాల్-నాగోర్ సరిహద్దున ఆ గూండాలు సంచరిస్తున్నారనీ పత్రికా విలేకరులతో అన్నారు. ఫ్రెంచి గూండాలు ఇండియన్ యూనియన్ లోనికి అక్రమంగా ప్రవేశించి తనపై దౌర్జన్యం జరిపారని శ్రీ రామకృష్ణన్ గారు తంజావూరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.

# నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు

డాక్టర్ దేశముఖ్ ఉద్బోధ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6—భారత మహిళలు తమ కుటుంబాల ఆదాయ, వ్యయ పట్టికలలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లకు ప్రత్యేక స్థానం కల్పించాలనీ, పంచవర్ష ప్రణాళిక అమలులో మహిళలు చేయగల గొప్ప సహాయం యిదేననీ యూనియన్ వ్యవసాయ మంత్రి డాక్టర్ పంజాబ్‌రావ్ దేశముఖ్ నేడిక్కడ ఢిల్లీ మహిళా కమిటీ తరఫున ఏర్పాటు చేయబడిన స్త్రీల సేవింగ్స్ ఉద్యమ ప్రారంభోత్సవ సందర్భంలో అన్నారు.

భారత దేశంలోని మొత్తం 7 కోట్ల కుటుంబాలలో కనీసం సగం కుటుంబాలయినా ఏడాదికి పది రూకలనైనా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ల ద్వారా పొదుపు చేస్తే యూనియన్ ప్రభుత్వ ఖజానాలో 35 కోట్ల రూపాయల దాకా ఆదాయం కల్పిస్తుందనీ, యిది సంఖ్యా రూపకమైన పరిభాషలో ఒక యూనియన్ మంత్రి చేసే ప్రసంగం లాగా వుండవచ్చుననీ, [illegible] కాకపోయినా మామూలు ప్రకారమైన సంసారంలో పొదుపు మంచిదనీ భవిష్యత్తులో కుటుంబానికీ, దేశానికి కూడా శ్రేయోదాయకమనీ డాక్టర్ దేశముఖ్ చెప్పారు.

(2 వ కాలం తరువాయి)

హింద్ మజ్దూర్ సభ తయారుచేసిన నిరుద్యోగ సహాయ బీమాప్రణాళికను ప్రభుత్వం పరిశీలించి, నిరుద్యోగులైన పారిశ్రామిక కార్మికులకు సహాయంచేసే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

గ్రామసీమలలో నిరుద్యోగ సమస్యను తొలగించే చర్యలు కరువునివారణ సంస్థలు తీసుకుంటాయి, కాబట్టి అక్కడ ఈ నిరుద్యోగ సహాయం అక్కరలేదన్నారు.

ఈ సమావేశానికి శ్రీ ఆర్. కె. ఖెడ్గికార్ అధ్యక్షత వహించారు.

దేశాన్ని శీఘ్రంగా పారిశ్రామికం చేయాలి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలి. అప్పుడే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని ఈ సమావేశం ఉద్దేశపడింది. పంచవర్ష ప్రణాళిక ఉద్యోగ పరిమితిని పెంచలేక పోయినందుకు విచారం వెలిబుచ్చబడింది.

నిరుద్యోగాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోబడాలి, తాత్కాలిక చర్యలతో తృప్తిపడకూడదని ప్రభుత్వానికి చెప్పబడింది. రిట్రెంచిమెంటు అమలును వెంటనే విరమింపచెయ్యాలని ప్రభుత్వం కోరబడింది.

# నిరుద్యోగ పరిష్కారానికి సత్వర చర్యల అమలు

## త్రైపాక్షిక సమావేశం జరపాలని ప్రభుత్వానికి ట్రేడ్ యూనియన్ల ప్రతినిధుల విజ్ఞాపన

(మన ఢిల్లీ కార్యాలయం నుంచి) న్యూఢిల్లీ సెప్టెంబరు 6—

ఏ పరిశ్రమలలో హేతుకరణ(?), సిబ్బంది తగ్గింపు విధానాలు అవలంబింపబడుతున్న దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం కాగల ప్రమాదం వున్నందున, కాగా వెంటనే అన్ని పరిశ్రమలలోను ఈ విధానం అమలును నిలుపుచెయ్యాలని హింద్ మజ్దూర్ సభకు అనుబంధం చెయ్యబడివున్న 25 ట్రేడ్ యూనియనుల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

ఇక్కడ [illegible] బాగ్‌లో జరిగిన నిరుద్యోగ మహాసభలో ఆమోదింపబడిన ఒక తీర్మానంపై విధంగా ప్రభుత్వాన్ని కోరింది. అంతేగాక దేశంలో ప్రస్తుతం గల నిరుద్యోగాన్ని కొంతవరకైనా తగ్గించడానికి పనికివచ్చే సూచనలను అనేకం చేసింది.

ఈ సభలో 25 ట్రేడ్ యూనియనుల నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇండియా ప్రభుత్వం వెంటనే ఒక త్రైపాక్షిక సమావేశం జరిపించాలని, నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి తీసుకోవలసిన సత్వర చర్యలను నిర్ణయించాలని ఒక తీర్మానంలో కోరబడింది.

నిరుద్యోగ నిర్మూలనకు ఈ సభ కొన్ని సూచనలను చేసింది. పబ్లిక్ వర్క్సు శాఖ క్రింద భారీ యెత్తున కార్యక్రమాలు నిర్వహించబడాలని, రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైలు మార్గాలు, మురికిపేటలను బాగు చెయ్యడం, మధ్య, క్రింద తరగతులకు ఇళ్లు కట్టడం, శాస్త్రీయపద్ధతులతో కుటీర పరిశ్రమలను అభివృద్ధి పరచడం, ఎక్కువ భూమిని సేద్యంలోకి తేవడానికి వ్యవసాయక పథకాలను నిర్మించడం మొదలైన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం కోరబడింది.

అన్ని పరిశ్రమలలోను, సంస్థలలోను నిరుద్యోగ సహాయ ప్రణాళికను ప్రభుత్వం అమలు పరచాలని కోరబడింది. ఏడాదికి 3 మాసాల వేతనాల చొప్పున మూడు సంవత్సరాల వరకు, ఏడాదికి 6 వారాల వేతనాల చొప్పున ఆ తర్వాతను ఇచ్చే విధానం అమలు పరచాలని, పారిశ్రామికంగా అభివృద్ధి పొందిన దేశాలలోవలె నిరుద్యోగ బీమా పద్ధతిని అమలు పరచాలని ప్రభుత్వానికి సూచించబడింది.

నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేక పోయిందని విమర్శిస్తూ, దీనిని ఇలానే వదిలితే దేశం ఆర్థిక, సాంఘిక కల్లోలానికి గురికాక తప్పదని హెచ్చరిక చేయబడింది. ఈ సమస్యను పంచవర్షప్రణాళిక పరిష్కరించలేకపోయిందని, కార్మిక వర్గం ఈ ప్రణాళికను ఉపయోగకరమైనదిగా చూడలేకపోతున్నదని ఈ సభ పేర్కొన్నది.

# నిరుద్యోగులకు ధన సహాయం

శ్రీ ఎన్. ఎం. జోషీ సూచన

(మన బొంబాయి కార్యాలయం నుంచి)

బొంబాయి, సెప్టెంబర్ 6—ఎక్కువ ఉద్యోగ పదవులను సృష్టించడం వల్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని, ఉద్యోగం సంపాదించుకోలేని వారికి ప్రభుత్వం ధన సహాయం చెయ్యాలని నేడు హింద్ మజ్దూర్ సభకు చెందిన ట్రేడ్ యూనియనుల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీ ఎన్. ఎమ్. జోషీ అన్నారు.

నిరుద్యోగ సమస్య విషయంలో లోగడ ప్రభుత్వం చేసిన ప్రకటనలో ధన సహాయం మాటే లేదని నిరుద్యోగులకు రొక్కరూపంలో సహాయం ఇవ్వడం అవసరమని ఆయన అన్నారు.

పారిశ్రామికంగా అభివృద్ధిలో గల బ్రిటన్‌లో కూడ నిరుద్యోగులకు ధన సహాయం చెయ్యబడు తున్నదన్నారు. ప్రజలకు పని చూపించవలసిన ధర్మం ప్రభుత్వం మీద వుంది. అలా ప్రభుత్వం చెయ్యలేనప్పుడు భృతి ఇవ్వక తప్పదు అని ఆయన అన్నారు.

(మిగతా 1 వ కాలంలో)

# శ్రీ కృష్ణమీనన్

స్టేట్స్‌కౌన్సిల్ సభ్యత్వం స్వీకారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—లండన్‌లో ఇండియా మాజీ హైకమిషనర్, ఐక్యరాజ్య సమితిలోని ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు అయిన శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడు స్టేట్స్‌కౌన్సిల్ సభ్యుడుగా ప్రమాణం స్వీకరించారు.

శ్రీ యన్. గోపాలస్వామి అయ్యంగార్ మృతివల్ల ఖాళీ అయిన స్థానంలో స్టేట్స్ కౌన్సిల్‌కు శ్రీ కృష్ణమీనన్ ఎన్నుకోబడిన విషయం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

మామూలుగా పోవతి కట్టుకొని లాల్చీ దానిమీద ఉత్తరీయం వేసుకొనివచ్చి శ్రీ కృష్ణమీనన్ ప్రమాణం స్వీకరిస్తూ వుండగా, సభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు.

# బక్షీతో సహకారానికి ప్రజాపరిషత్ షరతు

—పండిట్ ప్రేమనాథ్ డోగ్రా విశదీకరణ

జమ్మూ, సెప్టెంబరు 6—

నూతన కాశ్మీర్ ప్రభుత్వం ప్రజా సామాన్య సంక్షేమానికి, అబ్దుల్లా ప్రభుత్వం ఒక వైపు జమ్మూ-కాశ్మీర్ ప్రజల మధ్య, మరొక వైపు కాశ్మీర్, ఇండియాల మధ్య కలిగించిన విభేదాలను తొలగించడానికి చిత్తశుద్ధితో కృషిచేసే పక్షంలో ప్రజా పరిషద్ సంపూర్ణ సహకారం పొందగలదని నేడు వుదయం ప్రజా పరిషద్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అధ్యక్షుడు పండిట్ ప్రేమనాథ్ డోగ్రా ప్రసంగించారు.

ఈ సమావేశంలో పాల్గొనడానికి పత్రికా ప్రతినిధులకు అనుమతి యివ్వబడలేదు కాని తర్వాత పండిట్ డోగ్రా ప్రసంగం సంక్షిప్త పాఠం ప్రజా పరిషద్ కార్యాలయం ప్రకటించింది.

పండిట్ డోగ్రా తన ప్రసంగంలో ఇండియన్ యూనియన్‌లో కాశ్మీర్ ప్రవేశాన్ని ప్రస్తావించి ఇలా అన్నారు—

"ఇండియన్ యూనియన్‌లో జమ్మూ కాశ్మీర్ ప్రవేశం తిరుగు లేనిదని మా అభిప్రాయం. ఇప్పుడు జరిగిన యూనియన్ ప్రవేశం పరిమాణంలో తారతమ్యం వుండవచ్చు, దానిలో అభిప్రాయభేదం వుండవచ్చును గాని దేశభక్తుడైన ఏ కాశ్మీర్ పౌరుడు యూనియన్ ప్రవేశం జరిగిందనే విషయాన్ని ఆక్షేపించడని భావిస్తున్నాము.

"కాశ్మీర్ సంస్థానం భవిష్యత్తును నిర్ణయించడానికి ప్లెబిసైట్ జరపాలనడం హాస్యకరమే కాక, అనవసర మనికూడా పరిషద్ భావిస్తున్నది. భారతదేశంలో మేము అభిన్న భాగంగా వుండడానికే నిశ్చయించాము. ప్లెబిసైట్ జరిగినా, జరగకపోయినా కాశ్మీరును ఇండియానుంచి వేరుచేయడానికి చేసే ప్రయత్నాలను మేము ప్రతిఘటిస్తాము.

"పాకిస్తాన్‌కు కాశ్మీర్ అంతరంగ వ్యవహారాలలో జోక్యం కలిగించుకొనే హక్కు లేదు. భారత ప్రభుత్వం ఇకనైనా జాగ్రత్త వహించి, ఇటీవల కాశ్మీర్‌లో చురుకుగా కుట్రలు సాగిస్తున్న విదేశ ఏజెంట్లను ఏరి కట్టాలని కోరుతున్నాము.

"డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ శ్రీనగరులో డిటెన్షన్‌లో మరణించడానికి గల పరిస్థితులను గురించి దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు జడ్జీలు గల ఒక కమిషన్‌ను పంపాలి. అలా జరుగకపోతే డాక్టర్ ముఖర్జీ మరణానికి సంబంధించిన అనుమానం నమ్మకంగా స్థిరపడి పోతుంది. డాక్టర్ ముఖర్జీకి తగిన స్మారకచిహ్నం నెలకొల్పాలి.

"పరిషద్‌కు సంబంధించినంతవరకు కాశ్మీర్‌లో ప్రభుత్వం మార్పు అంత ముఖ్య విషయం కాదు. బక్షీగులాం మహమ్మద్, ఆయన మరి యిద్దరు సహచరులు షేక్ అబ్దుల్లా మంత్రివర్గంలో వున్నవారు. షేక్ అబ్దుల్లా జాతిప్రతికూల విధానాలలో వీరికి కూడా భాగం వుంది. షేక్ అబ్దుల్లా నియంతగా ప్రవర్తించారని, తమ మాట వినలేదని సాకు చెప్పి తప్పించుకొనడం సాధ్యం కాదు.

"కాశ్మీర్‌లో ప్రభుత్వం మారినందుకు సంతోషపడాలనే ప్రశ్నే లేదు. మాకు షేక్ అబ్దుల్లాపై వ్యక్తిగతంగా అసంతృప్తి యేమీ లేదు. దేశానికి హానికరమైన ఆయన విధానాలను మాత్రమే మేము ప్రతిఘటించాము. నూతన ప్రభుత్వం రాష్ట్ర ప్రజా సామాన్య సంక్షేమానికి ఒకవైపు జమ్మూ-కాశ్మీర్ ప్రజల మధ్య అబ్దుల్లా ప్రభుత్వం కలిగించిన విభేదాలను తొలగించడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించే పక్షంలో ప్రజాపరిషద్ సంపూర్ణ సహకారం పొందగలదు.

"షేక్ అబ్దుల్లా అధికారం స్వీకరించినప్పుడు గూడ జమ్మూ ప్రజాపరిషద్ సహకరించ దలచింది. అసహకారాన్ని షేక్ అబ్దుల్లా త్రోసిపేయక పోయి వుండే [illegible] విభిన్నంగా వుండేది. ఈ విషయంలో బక్షీ గులాం మహమ్మద్ షేక్ అబ్దుల్లా అడుగు జాడలలో నడవ దలుచుకుంటారా? ఆయన పాలన సవ్యంగా సార్థకమైందనడం నిస్సందేహం. ఇకమీదకూడా ఈ విధంగానే కొనసాగగలదని ఆశిద్దాము. అలా అయితే ఆయన మనకు ఉత్తమ మిత్రుడే.

"కాశ్మీర్ ఇండియాలో అభిన్నభాగం. కాశ్మీర్ మహారాజా ప్రధాన రాజకీయ పక్షం ఆమోదంతో యూనియన్ ప్రవేశ నియమ పత్రంపై సంతకం చేశారు. పాకిస్తాన్ దాడుల నుంచి కాశ్మీరును రక్షించడంలో కాశ్మీర్ ప్రజలు, భారతప్రజలు సరిసమానంగా చేసిన త్యాగాలు సహపాత్రులుగా ఇండియా కాశ్మీర్‌లకు గల సంబంధాన్ని దృఢతరం చేశాయి.

### కాశ్మీర్‌లో కమ్యూనిస్టుల ఎత్తులు

"కాశ్మీర్‌లో కమ్యూనిస్టులు వేస్తున్న ఎత్తులు పరిషద్‌కు తెలుసు. కమ్యూనిస్టుల యెత్తులను గురించి భారత ప్రధాని పండిట్ నెహ్రూకూ తెలుపబడింది."

# బక్షీ ప్రభుత్వంపై పాకిస్తాన్ దుష్ప్రచారం

కాశ్మీర్ రాజకీయవర్గాలలో ఆగ్రహం

శ్రీనగర్, సెప్టెంబర్ 6—కాశ్మీర్ ప్రభుత్వంపై పాకిస్తాన్ నాయకులు, పత్రికలు తీవ్రంగా జరుపుతున్న దుష్ప్రచారంపట్ల ఇక్కడి రాజకీయవర్గాలలో చాలా ఆగ్రహం ఏర్పడిందని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి తెలుపుతున్నారు.

పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ గడచిన మంగళవారం రేడియో ప్రసంగంలో బక్షీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బక్షీ ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం [illegible] అని చెప్పిన మాటలను ఈ రాజకీయ వర్గాలవారు ప్రత్యేకంగా గమనించారు.

కాశ్మీర్‌లో ప్రభుత్వం మార్పిడి పూర్తిగా అంతరంగ విషయం గనుక, పాకిస్తాన్ నాయకులు గాని, పత్రికలు గాని పాక్ ప్రధాని మాటలలో "పాకిస్తాన్ ప్రజల చిత్త స్థైర్యాన్ని సడలించిన" కాశ్మీర్ పరిస్థితుల పరిణామం విషయంలో భారత ప్రభుత్వాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆక్షేపించడం న్యాయం కాదని రాజకీయవర్గాలవారి అభిప్రాయం. ఇండియా సైన్యం కాశ్మీర్‌లో జరిగిన మార్పులో జోక్యం కలిగించుకోలేదని భారత ప్రధాని పండిట్ నెహ్రూ ఆగస్టు 10 వ తేదీన ప్రజా ప్రతినిధుల సభలో కాశ్మీర్ సమస్యపై చేసిన ప్రకటనను ఈ సందర్భంలో రాజకీయ వర్గాలవారు గుర్తుకు తెస్తున్నారు. ఆగస్టు 20 వ తేదీన పాక్ ప్రధాన మంత్రి మిస్టర్ మహమ్మద్ ఆలీ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, షేక్ అబ్దుల్లా బర్తరఫ్, అరెస్టుల తర్వాత జరిగిన సంఘటనలలో ఇండియా సైన్యం జోక్యం చేసుకోలేదని పండిట్ నెహ్రూ చేసిన ప్రకటన యథార్థంగా గ్రహిస్తున్నామనే అన్నారు.

నూతన కాశ్మీర్ ప్రభుత్వంపట్ల సాగుతున్న దుష్ప్రచారంలో "ఆజాద్ కాశ్మీర్" నాయకుల ప్రోత్సాహంతో "కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్" అనేదాన్ని నెలకొల్పడం మరొక అంశం కాని, "ఆజాద్ కాశ్మీర్" నాయకులు రేడియోల సహాయంతో ఎంత విషప్రచారం సాగించినా నూతన కాశ్మీర్ ప్రజలలో కలతలు కలిగించలేరని ఈ వర్గాల వారినుంచి తెలుస్తున్నది.

[illegible] నుంచి ప్రజల దృష్టిని మరలించడానికి కాశ్మీర్‌లో అమెరికా జోక్యమనే ఆరోపణలు చేయబడుతున్నాయని పాకిస్తాన్‌లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాయబారి ఇటీవల చేసిన విమర్శ పట్ల కూడా ఇక్కడివారు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విమర్శను కాశ్మీర్ ప్రభుత్వం పరిశీలిస్తున్నదని విశ్వసనీయమైన వర్గాల నుంచి తెలుస్తున్నది.

# నెహ్రూ-అలీ చర్చల తర్వాత ఇండో-పాక్ సంబంధం

నానా— డాక్టర్ ఖరే [illegible]పోతున్నదని

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6—నెహ్రూ-మహమ్మద్ ఆలీ చర్చల తర్వాత కాశ్మీర్ సమస్య విషయమై పాకిస్తాన్‌తో సంబంధ బాంధవ్యాలు నానాటికి దిగజారి పోతున్నదని అఖిలభారత హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్. బి. ఖరే (ఎం. పి.) నేడొక ప్రకటన చేశారు. ఈ సంగతి పాకిస్తాన్‌లో బాధ్యత నెరుగనివారు చేసే ఉద్రేకపూరిత ప్రసంగాలవల్ల మాత్రమేకాక బాధ్యత గల రాజనీతిజ్ఞులు కొందరు అధికార ప్రకటనలవల్ల కూడా గ్రహించవచ్చునని ఆయన ఈ నెల 3 వ తేదీన ఇదివరకు జాతీయ ముస్లిం, పండిట్ నెహ్రూ ఎరమమిత్రుడు(?), [illegible] పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ వ్యవహార శాఖ మంత్రి మిస్టర్ షోయెబ్ ఖురేషీ "ఆజాద్ కాశ్మీర్" రాజధాని ముజఫరాబాద్‌లో చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు.

# అడ్మిరల్ నిమిట్జ రాజీనామా వార్త

కేవలం వదంతి కావాలని జప్రుల్లా కోర్కె

కరాచీ సెప్టెంబర్ 6—ఐక్యరాజ్యసమితి కాశ్మీర్ ప్లెబిసైట్ నిర్వాహణాధికారి పదవికి అడ్మిరల్ నిమిట్జ్ రాజీనామా యిచ్చారనే వార్త నిజమైతే తను చాలా విచారపడతానని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జప్రుల్లా ఖాన్ నేడు లాహోర్‌లో కరాచీ టైమ్స్ పత్రికా లాహోర్ విలేకరి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయగా అన్నారు.

అడ్మిరల్ నిమిట్జ్ రాజీనామావల్ల కాశ్మీర్ సమస్య పరిష్కారంలో కలుగగల పరిణామాలు అలా వుండగా నిమిట్జ్ ఆ పదవినుంచి తొలగించబడినాడనే అపోహ కూడా కలుగగలదని జప్రుల్లా అన్నారు.

నిమిట్జ్ రాజీనామా వార్త కొన్ని వర్గాలవారు వ్యాపింపచేసినట్లు కేవలం వదంతి అయివుండాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

## అమెరికా వైఖరిపై పాక్ దినపత్రిక విమర్శ

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ క్లిష్టపరిస్థితిలో అడ్మిరల్ చెస్టర్ నిమిట్జ్‌ను ఉపసంహరించుకొనడంద్వారా భద్రతాసమితి సాధించిన విజయాన్ని ధ్వంసం చేసిందని "టైమ్స్ ఆఫ్ కరాచీ" దినపత్రిక నేడు "వెన్నులో పోటు" అనే శీర్షికక్రింద వ్రాసిన సంపాదకీయంలో విమర్శించింది. నిమిట్జ్ ఉపసంహరణతో అమెరికా ఇండియాకు అనుకూలత కల్పించి పాకిస్తాన్‌కు వావుదెబ్బ(?) కొట్టిందని ఆ పత్రిక ఆక్షేపించింది. సంపాదకీయంలో ఇంకా ఇలా విమర్శించబడింది—

"మన నేస్తమని చెప్పుకుంటున్న అమెరికాయే ఇలా ప్రవర్తించడంవల్ల అంతర్జాతీయ రంగంలో మనపరిస్థితి ఎంత అస్థిరంగా వుందో, మన రాజనీతిజ్ఞత ఎంతగా దెబ్బ తినిందో స్పష్టమైంది. అమెరికా నిమిట్జ్‌ను ఉపసంహరించడమంటే కాశ్మీర్ సమస్య విషయంలో మనలను అమెరికా ఇండియా అంత తీవ్రంగా మిత్రరాజ్యసమితినుండి తోసి వేయడమన్న మాట.

"మనం భద్రతాసమితిలో కాశ్మీర్ సమస్యను—దానిని గురించిన చర్చలు, ఒడంబడిక ప్రస్తుతం ముక్కలు ముక్కలైపోయినప్పటికీ—ప్రస్తావించడం మానుకోము కాని, అమెరికా వైఖరిని బట్టి, మన ప్రయత్నం ఫలించే ఆశ కనిపించదు. కాశ్మీర్ సమస్య హైదరాబాద్, జునాగడ్ సమస్యలలాగే ఇప్పుడు భద్రతాసంఘం ఎజెండాలో వుండవచ్చు.

"ద్రోహంలో అమెరికావారు తమ బ్రిటిష్ దాయాదులకు ఏంతమాత్రము తీసిపోరు."

# ఆంధ్రరాష్ట్ర అవతరణ

విశాలాంధ్రకు తొలిమెట్టు కాగలదని శ్రీ బూర్గుల ప్రసంగం

ఖమ్మంమెట్టు, సెప్టెంబర్ 5—హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు ఇక్కడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల సభలో ప్రసంగిస్తూ, హైదరాబాద్ కౌలుదారీ సంస్కరణలను తను అధ్యక్షుడుగా వున్న సెలెక్టు కమిటీ పరిశీలించి తుది నిర్ణయం జరిపిందని, వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ సంస్కరణలు ప్రతిపాదింపబడుతాయని అన్నారు. హైదరాబాద్‌లో అమలుపరచగల భూమి సంస్కరణలు ఇండియన్ రిపబ్లిక్‌లో మరెక్కడా వుండవని, అభ్యుదయకరమైన అలాంటి సంస్కరణలు అమలుపరచే అవకాశం భారతదేశంలో హైదరాబాదుకే తొలిసారిగా కలిగిందని అన్నారు.

భూస్వాములకు భూమి గరిష్ఠ ప్రమాణం నిర్ణయించబడి, తక్కిన భూమి నామమాత్రపు ధరలకు ఆ భూములు కౌలుదారులకు ఇవ్వబడుతాయని అన్నారు.

కర్నూలులో జరుగగల ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవంలో తను పాల్గొంటానని ఆయన అన్నారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణ విశాలాంధ్రస్థాపనకు తొలిమెట్టని, ప్రజాభిప్రాయాన్ని మన్నించడంలో భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అద్వితీయుడని, ఆంధ్రరాష్ట్ర నిర్మాణమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

# కాంగ్రెస్‌వారి పరస్పరవిమర్శలు

తగదని శ్రీ బల్వంతరాయ్ మెహతా సర్క్యులర్

న్యూఢిల్లీ సెప్టెంబరు 5—కాంగ్రెస్‌వాదులు కాంగ్రెస్‌వారినిగాని, కాంగ్రెస్ పరిపాలననుగాని బహిరంగంగా విమర్శించడం వాంఛనీయం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ బల్వంతరాయ్ మెహతా అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు, లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీల నాయకులకు పంపిన సర్క్యులర్‌లో సూచించారు.

కాంగ్రెస్‌సంస్థకు చెందిన వారు పరస్పరం [illegible] ఎవరికీ లాభకరం కాదని, సంస్థ ప్రతిష్ఠ దిగజారడానికి దారితీయగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

# రేడియో

(సెప్టెంబర్ 9, బుధవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం, 7-0 (తె వా), 7-15 మద్రాసు రిలే, 7-30 ఢిల్లీ రిలే, 8-0 (ఆం వా); మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు—ప్రసిద్ధిగన్న వనితలు ఝాన్సీ—ప్రసంగం ని శేషావతారం. పాఠశాల దినచర్య 1-0 మద్రాసు రిలే, 1-30 మద్రాస్ రిలే 1-40 (హిం తె వా), 2-0 మద్రాసు రిలే, 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు—వింతప్రాణులు [illegible]—ప్రసంగం జి. సత్యనారాయణమూర్తి (హిం పా), 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రాచీనరాజ్యములు తురుష్కరాజ్యము—ప్రసంగం ఎన్ ఆంజనేయులు, అలెగ్జాండర్-నాటిక, పాల్గొనువారు: దుర్గా ట్యుటోరియల్ కళాశాల సంగీత పాఠము. సాయంత్రం: 5-30 ఎమ్ గోపాలాచారి (గా), 5-50 పై తాతయ్య క్లారినెట్; 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం, 6-15 సంగీత శిక్షణ, 6-30 గ్రామస్థుల కార్యక్రమం రెడ్డెమ్మ—జానపదగీతం విశేషాలేమిటి: [illegible] సమస్య—ప్రసంగం, ఎమ్ రామాచార్యులు, ప్రకటనలు, ధరలు, వాతావరణం, 7-0 (తె వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం—విదురనీతి పురాణ కాలక్షేపం—వేదాంతం లక్ష్మీకాంతం 7-30 (రి), 7-45 మద్రాస్ రిలే 8-30 ఎమ్ గోపాలాచారి (గా) 9-0 (ఆం వా), 9-15 (స్టూ రి) (ఆల్ ఇండియా రేడియో కలకత్తా కేంద్ర సౌజన్యంతో) 9-30 ప్రసార సమాప్తి

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం, 7-0 వాద్యసమ్మేళనం, 7-30 పట్టమంగళం సాంబశివయ్యర్ (వీ), 8-0 (ఆం వా) మధ్యాహ్నం, 1-0 మహిళా మండలి 1-30 (రి), 1-40 (హిం వా) 1-50 (రి), 4-30 (రి), సాయంత్రం: 5-30 కిరణ్ బెనర్జీ 6-0 (ఆం వా)—స్థానిక ప్రకటనలు వాతావరణం వాణిజ్య వార్తలు (ఆం), 6-15 ఎస్ జయలక్ష్మి (గా), 7-0 (స్టూ రి), 7-30 జంత్రసమ్మేళనం 8-0 ఎ సుబ్బయ్య (వ) 8-30 దమయంతి నటరాజన్ (గా), 9-0 (ఆం వా), 9-30 మద్రాస్ రిలే 10-30 ప్రసార సమాప్తి

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం, 7-0 (తె వా), 7-15 (స్టూ రి), మధ్యాహ్నం, 12-0 కార్మికుల కార్యక్రమం, 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం, 1-0 (స్టూ. రి), 1-30 (ఆం వా), 1-40 (రి), 1-50 (తె వా), 2-0 నిలయ విద్వాంసులు (వా), 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం, 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (రి), 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 కావ్య పరిపాలనా విషయాలు ప్రసంగం 8-0 [illegible] రచన: కొడవటిగంటి కుటుంబరావు 9-30 ఆలత్తూర్ జి నాగరాజన్: వేణువు 10-0 (రి), 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం 6-55 (రి); 7-0 (తె వా); 7-15 వి. ఎస్ రామయ్యంగార్ (గా); 7-45 నీలాసందీప్ (వ), 8-0 (ఆం హిం వా); 8-30 ముంతాజ్ అహ్మద్ (షు); 8-45 [illegible] ఖయాల్ శేత్, 9-05 నీలాసండిట్ (గీ), 12-30 (రి), 1-00 (రి) 1-10 (స్టూ రి) 1-40 (రి); 1-50 (తె వా); సాయంత్రం. 5-30 పిల్లల కార్యక్రమం, 6-0 (రి), 6-10 స్థానిక ప్రకటనలు 6-15 క్వర్రన్ హుస్సేన్ ఖయాల్ మూర్వ్; 6-30 ముంతాజ్ అహ్మద్ (షు), 6-45 గ్రామసీమ ఎల్లాటి వీరభద్రం జి వి స్వామి, 7-00 (తె వా) 7-15 గ్రామసీమ గీతావళి సందూరి సుబ్బారావు రచన విశేషాలు, ధరలు రేపటి కార్యక్రమం వాతావరణం 8-00 లోకం ఎరుగనిది: ప్రజానాయకుని జీవితంలో ప్రసంగం కె నరసింహారావు, 8-15 వి ఎస్ రామయ్యంగార్ (గా), 9-00 (ఆం ఉ వా), 9-30 వాపసీ నాటిక (ఉర్దూ) సికందర్ తౌఫిక్ 10-00 క్వర్రన్ హుస్సేన్: ఖయాల్ బాగేశ్వరి 10-15 ప్రసార సమాప్తి.

## ప్రాజెక్టుల పరిశీలనకు ఏర్పాటు

మద్రాసు, సెప్టెంబర్ 6—పంచవర్ష ప్రణాళికక్రింద ప్రారంభింపబడిన ప్రభుత్వం ప్రాజెక్టులను, కమ్యూనిటీ ప్రాజెక్టులను పరిశ్రమల యజమానులు, వ్యాపారస్థులు, ఆసక్తిగలవారు పరిశీలించడానికి ఇండియా వాణిజ్య, పరిశ్రమల మండలి సముదాయ పర్యటన ఏర్పాటు జరుపుతున్నది.

(ప్రాజెక్టుల కార్యక్రమం ఎంతవరకు, ఏవేగంగా కొనసాగింది, ఎంత మొత్తం ఖర్చయింది, లోగడ నిర్ణయించిన కార్యక్రమానికి అనుగుణంగా నిర్మాణం జరుగుతున్నదా లేదా మున్నగు వివరాల పరిశీలనకు ఏర్పాటు చేయబడింది)

ఆ విపరీతమైన తల నొప్పులు పోయినప్పటి నుంచి జీవనము సుఖముగా నున్నది

'నేను పర్యాయా తల నొప్పులచే కష్టపడుచుంటిని ఏ విధమయిన ఉపయోగము లేకుండెను. అపుడు 'క్రుషన్' సేవించ నారంభించితిని నొప్పులు పోయినవి యెల్లవిధముల ఎంతో గుణము పొందియున్నాను. తల పగులునంత నొప్పులచే బాధపడు నపుడు జీవించుటయే నిష్ప్రయోజనమని తలచుచుంటిని. అయిన యిపుడు ఆ దినములు పాత కథలైనవి 'క్రుషన్'కు ఆభారిగా నున్నాను (యం యస్)

తల పగులునంత నొప్పులు రక్తమందలి హానిచేయు కల్మషముల చేరిక యొక్క సూచన. ఈ కల్మషములే జీర్ణాశయమును చెడగొట్టి, రక్తమునందు విషము చేర్చును. 'క్రుషన్' అంతర్ ఇంద్రియములను సహజముగా, మరియు క్రమముగా పనిచేయునట్లు చేయుటకు పుట్టించి శీఘ్రముగానే చేరుకొన్న విషములను తొలగించును. 'క్రుషన్' మిమ్ములను బాధలనుండి స్వేచ్ఛ పరచుటచే మీరు నూతన చైతన్యమును పొంది, జీవనమందలి నిజ ఆనందమును అనుభవింతురు

'క్రుషన్' మీ ఆరోగ్య సౌఖ్యములకు తోడ్పడును.

KSM. 2

దంత వైద్య పరిశోధన వల్ల దంతక్షయం నివారణ కోల్గేట్ అమ్మోనియేటెడ్ టూత్ పౌడర్‌తో సాధ్యమని తేలింది

దంత రక్షణకు 3 నికరమైన సుగుణాలు

1 దంత క్షయానికి కారణమైన, వినాశకర ఆమ్లాలను శక్తిహీనం చేస్తుంది.

2 క్షయానికి దోహదమిచ్చే క్రిములు పెరగడానికి అవసరమైన ప్రమాదకర ఆమ్లాలు పుట్టకపోవి [illegible] లోనే [illegible], హరించివేస్తుంది.

3. దవ్వామీద పుచ్చిన [illegible] వెంటనే వాడితే, [illegible] బాధలను నివారించడమేగాక దంతక్షయాన్ని నిరోధించి తద్వారా వృధా ఖర్చు తప్పిస్తుంది.

ఆదాకు జెయింట్ సైజు డబ్బా కొనికొండి

కోల్గేట్ అమ్మోనియేటెడ్ టూత్ పౌడర్


# దక్షిణ రైల్వే

## టెండరు నోటీసు

దీర్ఘకాలముగా నడపబడుచున్న ఫలహార శాలలకు క్రిందన [illegible] నడపుటకు ... చేయుటకు నిశ్చితఫారమ్‌లో [illegible] చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు (కేటరింగ్ బ్రాంచి) గారిచే కోరబడుచున్నవి.

[illegible] (2) అవ్వకేములు (3) వంట [illegible]

1. [illegible] వివరములతో నిశ్చిత టెండరు ఫారములు టెండర్లలో ఒక్కొకదానికి

2 ఒకటవ అయిటమునకు పదిరూపాయలు వంతునయున్నూ, మిగిలిన రెండు విడివిడిగా [illegible] ఒక్కొకదానికి అయిదురూపాయల వంతునయున్ను చెల్లించి మద్రాసు [illegible], సదరన్ రైల్వే, చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు (కేటరింగ్ బ్రాంచి) ఆఫీసునుండి పొందవచ్చును.

3 మద్రాసు, పార్కుటౌన్‌లోని యీ రైల్వే పేమాస్టర్ అండ్ కాషియరుకు [illegible] సందర్భములనుబట్టి పదిరూపాయలుగాని, అయిదురూపాయలుగాని చెల్లించి పదర్ల(?) రశీదును జతపరిచి దరఖాస్తు పంపిననే టెండరు ఫారములు సప్లయి చేయబడును. పేమాస్టర్ అండ్ కాషియరుకు సొమ్ము పంపునప్పుడు అది యెందునిమిత్తం పంపబడు చున్నదో విస్పష్టముగా తెలుపవలెను

4. టెండరు ఫారములు ఒకరిని మరియొకరికి ట్రాన్సుఫరు చేసుకొనగూడదు. వాటి ఖరీదు వాపసు చేయబడదు.

5 టెండర్లు దాఖలుచేయుటకు, వాటిని తెరచుటకు ఆఖరు తేదీలు దిగువ షెడ్యూలులో తెలుపబడినవి.

6 పార్కుటౌన్‌లోని యీ రైల్వే పేమాస్టర్ అండ్ కాషియరుకు 25-9-53 సా॥ 3 గం॥ల లోగా ధరావతు సొమ్ము చెల్లించి సదరు రశీదును టెండరుతో జతపరిచి పంపవలెను టెండరు ఫారములు 25-9-53 తరువాత జారీచేయబడవు

7 టెండరుదార్లు టెండర్లతోపాటు నిర్ణీతఫారములో ఒరిజనలులో ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు పంపవలెను. ఈ షరతుకు అనుగుణంగా లేని టెండర్లు నిరాకరింపబడును.

8 తక్కువ టెండరునుగాని మరి యేయితర టెండరునుగాని అంగీకరింపవలసిన బాధ్యత రైల్వేవారికి లేదు. కంట్రాక్టును ఒకరికంటె యెక్కువమంది కంట్రాక్టర్లకు యిచ్చుటకును, వివిధ అయిటముల సరుకులు, స్టోరుల విషయములో అవసరమైనచో టెండరును భాగములుగా అంగీకరించుటకును రైల్వేవారికి అధికారం కలదు

షెడ్యూలు

| నమను | టెండరు ఫారం ఖరీదు | డిపాజిట్టు చేయవలసిన ధరావతుసొమ్ము | ధరావతుసొమ్ము చెల్లించుటకు ఆఖరుతేదీ | టెండర్లు తీసుకొనుటకు ఆఖరుతేదీ | టెండరు తెరచు తేదీ | కంట్రాక్టు కాలపరిమితి |
|---|---|---|---|---|---|---|
| 1 చిల్లర ప్రొవిజనులు | రు 10/- | రు 1,000/- | 25-9-53 | 30-9-53 | 1-10-53 | 1-11-53 నుండి 6 నెలలు |
| 2 అప్పు [illegible] శము | రు 5/- | రు 200/- | ,, | ,, | ,, | 1-11-53 నుండి ఒక సంవత్సరం |
| వంటచెయ్యుటకు (గ జి మూర్తి ఉంచిది) | [illegible]/- | రు 500/- | ,, | ,, | ,, | 1-11-53 నుండి 6 నెలలు |

* ఏయిమూ మదురై, తిరుచునాపల్లి, కోయంబత్తూరు తెనాలి, గుంతకల్లులలో ఏహోటళ్లైనను నెలకొల్పి చేయవలెను

కేసి 5 9-53 మద్రాసు

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.


పొడి దగ్గుల కొరకు

గ్లైకోడిన్ టెర్ప్ వసాకా

Alembic

అన్నిచోట్లను అమ్మబడును ఇంటియందు చేరోకగా ఒక సీసా వుంచండి.

అలెంబిక్ కెమికల్ వర్క్సు కంపెని లిమిటెడ్ బరోడా 3.

EVEREST

ప్రైమస్ దీపములు స్టౌవులు...

...ఇప్పుడు ప్రతియింటియందు సాధారణమగు వస్తువులు. వీటి గ్యారంటీ కాగితము మంచి నాణ్యమునకు హామీ.

ప్రైమస్ లిమిటెడ్,




'ఏకైక ఏజంట్లు' కె రాంనన్

# "ఆంధ్రరాష్ట్రానికి కేంద్రం వెంటనే పది కోట్లు మంజూరు చెయ్యాలి"

## —స్టేట్స్‌కౌన్సిల్‌లో ప్రొఫెసర్ రంగా అభిభాషణ

న్యూఢిల్లీ సెప్టెంబర్ 7—స్టేట్సు కౌన్సిల్‌లో ఆంధ్రరాష్ట్రం బిల్లుపై తిరిగి చర్చ ప్రారంభమైనప్పుడు కృషికార్ లోక్‌పార్టీ నాయకుడు ప్రొఫెసర్ యన్ జి రంగా ప్రసంగిస్తూ, కేంద్రప్రభుత్వం 10 కోట్ల రూపాయలను ఆంధ్రరాష్ట్రం పేటుటలో పెట్టవలసిందిగా సూచించారు. నూతనాంధ్ర రాష్ట్రం అసెంబ్లీ ఎప్పుడు సమావేశం కానున్నదో తెలియజెయ్యవలసిందిగా కూడా కోరారు.

శ్రీ రంగాగా ఇంకా మాట్లాడుతూ ప్రత్యేక కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు వెంటనే ఏర్పడటం అవసరమని, హైదరాబాద్ ముక్కలు కావలసిందేనని ఉద్ఘాటించారు

నూతనాంధ్రరాష్ట్ర నిర్వహణకు అవసరమైన ధనాన్ని కేంద్రం సహాయం చెయ్యడం అవసరమని శ్రీ జి రాజగోపాలన్ (కాంగ్రెస్-మద్రాసు) కూడా సూచించారు.

ఆంధ్రరాష్ట్రంలో అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు భంగం లేకుండా తగిన అభయం ఇవ్వబడాలని డాక్టర్ యం యం కుమారప్ప (నామినేటెడ్) అన్నారు

డాక్టర్ రఘువీర్‌సింహ్ (కాంగ్రెస్-మధ్యభారత్) ప్రసంగిస్తూ భాషా (సంయుక్త రాష్ట్ర) విభజనపై నియమించబడబోవు ఉన్నతాధికార సంఘం "బి" తరగతి రాష్ట్రాల సరిహద్దులను క్రమబద్ధం చేయవలెనని ఆశిస్తున్నా మన్నారు.

## బై-ఎలెక్షన్లకు కాంగ్రెసు అభ్యర్థులు

### ప్రదేశ్ కమిటీలకు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం

న్యూఢిల్లీ సెప్టెంబరు 5—ప్రజా ప్రతినిధుల సభ, రాష్ట్ర శాసనసభల బై-ఎలెక్షన్లలో నామినేషన్ తేదీకి కనీసం 20 రోజులు ముందుగా తమ అభ్యర్థి పేరును ఎ ఐ సి సి ఆఫీసుకు తెలియజేయునప్పుడు ఆ అభ్యర్థికి కాంగ్రెసు టిక్కెట్టు ఇవ్వటం జరగదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలను కాంగ్రెసు హైకమాండ్ నేడు హెచ్చరించింది

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి

(2 వ పేజీ తరువాయి)

ట్రెయినింగ్ స్కూలు, విశాఖపట్నం, రెండవవిడత 30-0-0
శ్రీ ఆరవల్లి చిన సన్యాసిరావుగారి వసూళ్లు, చీపురుపల్లి 13-0-0
శ్రీ కామాక్షిస్వర్ణరజితవస్త్రనిర్మాణ సంఘం, మొదటి దఫా 50-0-0
మిస్టర్ యం కె బేగ్ బొబ్బిలి 10-0-0
భారత్‌విలాస్‌లో హుండీ వసూళ్లు మార్కెట్ రోడ్, బొబ్బిలి 26-0-0
పార్వతీపురం సబ్-కలక్టరు ఆఫీసు సిబ్బంది వసూళ్లు 47-0-0
శ్రీ కె సుబ్రహ్మణ్యం పట్నాయక్, వీరఘటం 122-7-0
గ్రామ కృషికార్ లోక్‌పార్టీ షేర్‌మహ్మదీపురం 12-8-0
శ్రీకాకుళం పోస్టాఫీసు పోస్టుమన్, లోవర్ గ్రేడ్ స్టాఫ్ 16-0-0
విజయనగరం, మద్రాసు ఫైర్ సర్వీసు సిబ్బంది 45-0-0
ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీ సిబ్బంది వసూళ్లు 38-0-0
శ్రీ పోచన పెద రామారావుగారి వసూళ్లు నాలూరు 30-0-0
కాకినాడ డెమోక్రాటిక్ [illegible] యూనియన్ వసూళ్లు 116-0-0
పెద్దాపురం ట్రెయినింగ్ సెంటర్, విలేజిగైడ్స్ విద్యార్థులు, సిబ్బంది వసూళ్లు 5-0-0

సుబ్బారావు 20-0-0, మేచినేని విశ్వనాథరావు 15-0-0, పోలసాని సీతారామయ్య 15-11-0, పొలకంపల్లి గోపయ్య 15-0-0, మండదపు కనకయ్య 15-0-0, ముప్పాళ వెంకటయ్య 10-0-0, వనమా సత్యనారాయణ 10-0-0 మండదపు రామకోటయ్య 10-0-0, కమదనవిన వెంకటకృష్ణారావు 10-0-0, శ్రీ దోనేపల్లి కోటయ్య 10-0-0, మేచినేని నరసయ్య 10-0-0, పెమ్మరాజు వెంకయ్య 10-0-0, అనుమోలు క్రిష్ణయ్య 10-0-0, వదిలం యల్లమంద 10-0-0, వదిలం వెంకయ్య 10-0-0, వరిటాల మునయ్య 10-0-0, వరిటాల కోటయ్య 10-0-0, నాగళ్ళ హనుమంతరావు 5-0-0, మేచినేని రామయ్య, 5-0-0 మండదపు వెంకట్రామయ్య 5-0-0, మండదపు తిరపతయ్య 5-0-0, పాలడుగుల గోవయ్య 5-0-0, బోడెద్దుల రామకోటయ్య 5-0-0, ఆకుల శ్రీరాములు 5-0-0, కమదన పెద వెంకట కృష్ణారావు 15-0-0, శ్రీమతి దీటిలక్ష్మి నర్సమ్మ 5-0-0, చేరి వున్నవి. గురజాల తహసీల్దారు వసూలుచేసి వంపిన విరాళాలు 50-0-0
శారదా బ్యాండ్ సెట్, గుంతకల్ 11-0-0
...కోరు, లింగసముద్రం
25-0-0
కుటుంబ ...మూర్తి
10-0-0
50-0-0

రాయల్ మోడల్ హైస్కూలు, టిటాఘర్. 24 పరగణాలు శ్రీ ఇ వల్లయ్యద్వారా 30-0-0
శ్రీ పి చెంగల్‌రావు, కేరాఫ్ సిగ్నల్ ఇన్‌స్పెక్టర్, ఖరగ్‌పూర్ (ఈస్టర్న్ రైల్వే) 10-0-0
శ్రీ కె. గోపాలదాస్, ఎస్ కె బి జి జి కాలేజీ పర్లాకిమిడి 255-0-0
శ్రీ ఎన్. సి. ప్రసాద్, కలింగ ట్యూబ్స్ లిమిటెడ్, చౌద్వార్ 25-0-0
శ్రీ ఎస్. గురుమూర్తి, కేరాఫ్ డి. జి ఎస్. ఎల్ డి స్టోర్స్, సంత్రా 15-0-0
రైల్వే ఇంజనీర్ సిబ్బంది కేరాఫ్ మూర్‌జీ రామ్‌జీ కిరాణావర్తకులు రాయగడ 51-10-0
శ్రీ నాదెళ్ళ వెంకట సుబ్బయ్య కేరాఫ్ జయపూర్ షుగర్ కంపెనీ లిమిటెడ్, రాయగడ, కోరాపుట్టి జిల్లా 20-0-0
శ్రీ వోలేపల్లి దామోదర్ అండ్ శ్రీ గూనావు గోరయ్య, వరంగల్ 11-0-0
శ్రీ చింతపిప్పు నరసయ్య, సోమవరం పోస్టు 10-0-0
కె. ఎల్ అండ్ సన్స్, అఫ్జల్‌గంజ్ హైదరాబాదు 15-0-0
స్వామిదేవన సోప్ ఫ్యాక్టరీ, అఫ్జల్‌గంజ్, హైదరాబాదు 18-0-0
శ్రీ గుంటూరు వెంకయ్య, నల్లగొండ 49-0-0
శెక్సీ గోడవున్, ఎల్లందల వహోడ్, వరంగల్ 10-0-0
శ్రీ వై. శేఖరరావు, తుంగభద్ర ప్రాజెక్టు మునీరాబాద్ 10-0-0
శ్రీ వంటల రామకృష్ణరావు, డి ఇ టి ఆఫీస్ హైదరాబాదు 10-0-0
చినకొండూరు (నల్లగొండ) రైతులు శ్రీ అమృతరెడ్డిగారి ద్వారా పంపించిన విరాళం 50-0-0
లోకో డిపో సిబ్బంది, లాలాగూడా, హైదరాబాదు పోస్టు, శ్రీ ఎమ్. వరదరాజులుగారు వసూలు చేసి పంపిన విరాళం 45-12-0
మిర్యాలగూడెం వర్తక సంఘం తరపున శ్రీ తల్ల రాములు వసూలు చేసి పంపిన విరాళం 50-0-0
ఇదులో—శ్రీ వెంకయ్యగారు ఇచ్చిన 10 రూపాయలు చేరి వున్నవి
శ్రీ యడ్లపల్లి కృష్ణయ్యగారు, అడవిదావులపల్లిపోస్టు 10-0-0
శ్రీ జె ఆదినారాయణ గుప్త ప్రెసిడెంట్, ఎడ్యుకేషనల్ కమిటీ. మిర్యాలగూడెం 10-0-0
శ్రీ చింతలపూడి శ్రీ కృష్ణమూర్తి సెంట్రల్ ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్, తుళ్లూరు 10-0-6
ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనంతపురం సిబ్బంది 24-11-0

(వయా) రామచంద్రపురం 101-0-0
శ్రీమతి మునునూరు నాగేంద్రమ్మ. యడ్లపల్లి 100-0-0
శ్రీమతి గొంది చక్రమ్మ. యడ్లపల్లి 100-0-0
బ్రాదూజీ వయోజన విద్యాకేంద్రం, మదనపల్లె పోస్టు, శ్రీ ఉప్పలపాటి విశ్వేశ్వరరావు ద్వారా 40-0-0
శ్రీ ఎన్ బుల్లి కనకరావు. రైకరం 10-0-0
పుండ్రాజవరం పోస్టు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయవర్గం 31-6-0
శ్రీయుతులు కె సంపత్ కుమార్, పోకూరి ఆంజనేయులు, అగ్రహారం 10-0-0
పుస్తక భాండాగారం, కార్యదర్శి వెల్లటూరు 21-4-0
ఎస్ ఆర్ కె హైస్కూలు, హెడ్‌మాస్టరు, అమరావతి 31-7-0
శ్రీ అల్లూరి వెంకటరత్నం, పెదముక్కూరు పోస్టు 25-0-0
గుడివాడ క్లబ్బు సభ్యులు గుడివాడ కార్యదర్శి ద్వారా 70-0-0
శ్రీ మల్లెల శేషగిరిరావు, రాయపూడి పోస్టు 20-0-0
శ్రీ బోడపాటి మాధవరావు ఉంటుమిల్లి పోస్టు 10-0-0
ఎస్ జి బి హైస్కూలు, మంటపాం 116-0-0
శ్రీమతి టి కృష్ణమ్మ, ఘంటసాల పాలెం, కొవ్వూరి పోస్టు 25-0-0
శ్రీ కోట జనార్దనరావు, [illegible] విజ్ఞాన ప్రచారక మండలి, కలవపాముల 10-0-0 120-0-0
ఎ సి టి ఓ., ఆయన కార్యాలయం సిబ్బంది. [illegible] 10-0-0
[illegible] పబ్లిక్ హెల్త్ లారీ డ్రైవర్లు, క్లీనర్లు, [illegible] యేషన్, విజయవాడ 10-0-0
మాచవరం హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు [illegible] గణపవరం 9-0-0
[illegible] అండ్ [illegible] 10-0-0
[illegible] 10-0-0
[illegible]-11-0

రత్నకుమారి, చెట్రోలు 10-0-0
కె వి బి హైస్కూలు విద్యార్థులు, చేబ్రోలు 17-0-0
శ్రీ పోపూరి సుబ్బారావు, [illegible]గల్లు 10-0-0
శ్రీ కె సుబ్బారాయుడు, కర్నూలు 10-0-0
జైహింద్ లైబ్రరీ కార్యదర్శి, మచిలీపట్టణం 25-11-0
శ్రీయుతులు బి. సామిరావు. బి సీతారామయ్య, విజయవాడ 10-0-0
శ్రీ తుమ్మల కోటయ్య, శివరామపురం, పెదప్రోలు 11-0-0
[illegible] విశ్వేశ్వరరావు అండ్ కంపెనీ కార్యాలయం సిబ్బంది. గుడివాడ 11-0-0
శ్రీ గంది ఆదినారాయణ గుప్త, చీరాల 12-0-0
శ్రీ సి లక్ష్మీనారాయణ, మాతుంగ, బొంబాయి 10-0-0
హుబ్లీ లోకోషెడ్ ఆంధ్ర వర్కర్లు మిస్టర్ పి ఫ్రాన్సిస్ ద్వారా 30-0-0
శ్రీ పతంగి రామచంద్రరావు, [illegible], షోలాపూర్ 15-0-0
శ్రీయుతులు జె వెంకటేశ్వర్లు, పి రఘురాం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, బెనారెస్ 10-0-0
శ్రీమతి జయంతి వసంత కేరాఫ్ ఆంధ్ర ఆశ్రమం, ఋషికేశ్, (డేరాడూన్) 0-0-0
శ్రీ ఉప్పల రామమ్మ, జయపూర్ కోరాపుట్ జిల్లా 25-0-0
శ్రీ పి సూర్యనారాయణరెడ్డి, కేరాఫ్ ఉదయభాను, మెనార్ రోడ్డు, జయపూర్ 10-0-0
శ్రీ టి సత్యనారాయణ, [illegible] జయపూర్, కోరాపుట్ జిల్లా 20-0-0
శ్రీ రాజన్ అప్పారావు, [illegible] 10-0-0
శ్రీ [illegible] 15-0-0
శ్రీ నరసింహమూర్తి [illegible] 15-0-0
శ్రీ [illegible] 10-0-0
[illegible]

గుంటూరుజిల్లా బుద్దాం [illegible] 17-4-0
శ్రీమతి వి నాగరత్నమ్మ కేరాఫ్ సత్యనారాయణమూర్తి, బందరు 25-0-0
శ్రీ తరాల పురుషోత్తమ[illegible], అమ్మదయ హరిజన విద్యార్థిసంఘం కానూరుపోస్టు 23-0-0
శ్రీ ఎన్ వెంకట మునయ్యచెట్టి ముద్దనూరు పోస్టు 10-0-0
శ్రీ గుండాబత్తుల శివరాజు [illegible] రేవు 10-0-0
పదిరూపాయల లోపు విరాళాలు 783-15-0

ఇండస్ [illegible] ఆంధ్రా స్టూడెంట్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ, బొంబాయి 7-0-0 శ్రీ పి [illegible]యార్, జమ్షెడ్‌పూర్ 5-0-0 శ్రీ యస్ ముకుందరావు జమ్షెడ్‌పూర్ 5-0-0 నాల్గవ తరగతి విద్యార్థులు, గవర్నమెంట్ హైస్కూలు బనిగనపల్లె 5-0-0 శ్రీ పి హెచ్. [illegible] కొండ 5-0-0 షేక్ మహబూబ్ [illegible] కాకినాడ 5-0-0 [illegible]

5-0-0 శ్రీ కోదండపాణి ఉప్పులూరు 5-0-0 బోర్డు ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు [illegible] 8-0-0 శ్రీ ఎ సి [illegible] పుసికిరి 5-0-0 శ్రీ నర్సింహమూర్తి కృష్ణరావు [illegible] 5-0-0 గ్రామ సంఘం [illegible] 5-0-0 శ్రీ కొండపల్లి సత్యనారాయణ [illegible] గొంది 5-0-0 బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు వెలంగి 5-14-0 శ్రీ వి హెచ్ [illegible]రావు 5-0-0 శ్రీ సి హెచ్. కోటేశ్వరరావు గుంటూరు 5-0-0 శ్రీ బి సుబ్బారావు [illegible]పల్లి 5-0-0 శ్రీ గొల్లపూడి వెంకయ్య [illegible] గుంటూరు 5-0-0 శ్రీ ఎ రంగనాయకులు [illegible] 5-0-0 శ్రీ కె హెచ్ సుబ్రహ్మణ్యం తెలంగి 5-0-0 శ్రీ [illegible] ఉపాధ్యాయులు [illegible] రాయవరం 5-0-0 శ్రీ ఎ రామమూర్తి [illegible] 5-0-0 శ్రీ వై రామమోహనరావు, అనకాపల్లి 5-0-0 శ్రీ జి వి స్వామి కొండపి 5-0-0 బాపూజీ గ్రామోద్యోగ సమితి [illegible] ద్వారా 6-0-0 శ్రీ యి ఎం ఎం [illegible] సూర్యనారాయణ వెలంగి 5-0-0 శ్రీ వై ప్రభాకరరావు, వసంతపాడి 5-0-0 గార్లపాటి యలమంద, అద్దంకి 5-0-0 శ్రీమతి టి ఎల్. భవాని, మునునూరు 6-8-0 శ్రీ బి. వి వెంకట సుబ్బయ్య పామర్రు 5-0-0 శ్రీ జి రాజబాబులు తోటవల్లూరు 5-0-0 శ్రీ కరి రామరెడ్డి పసలపూడి 5-0-0 శ్రీ యల్. వెంకటనారాయణ, కాకినాడ 5-0-0 శ్రీ డి శివప్రసాదరావు కాకినాడ 5-0-0 శ్రీ డి ఆర్. శ్రీనివాసులు హిందూపురం 5-0-0 శ్రీ యస్. సుబ్బారావు, శ్రీరామపురం 5-0-0 శ్రీ వి వి శేషయ్య, కందుకూరు 5-0-0 శ్రీ ఆర్ జి రామయ్య, పామర్రు 5-0-0 శ్రీ డి మురళి. కనగాల 9-4-0 శ్రీ అన్నవరపు బాలకృష్ణరావు మానికొండ 5-0-0

శ్రీ దేవినేని చిన్నపురుషోత్తం మంగళగిరి 5-0-0, శ్రీ వి. కేశవనారాయణ, బెజవాడ 5-0-0, శ్రీ పోలిశెట్టి సూర్యంపాండూరు 5-0-0 శ్రీ డి. అప్పన్న చాక్‌పేట 5-0-0, వర్ధనోపాధ్యాయుడు బోర్డు ప్రాథమిక పాఠశాల, పెనుమదం 8-0-0, శ్రీ సి హెచ్. వి సీతారామయ్య, కడప 5-0-0, మద్రాసు ఫైర్ సర్వీసు, ఆదోని 7-7-0, మూర్ సాహెబ్, కోయిలకుంట్ల 5-0-0, శ్రీమతి వై. యస్. లక్ష్మి, మదరాసు 5-0-0, శ్రీ వి. ఓంకారాచారి, వంతగూడపాడు 5-0-0, శ్రీ ఖజనదాను, వి. జరీనా మద్రాసు 5-0-0, శ్రీ యమ్. వి. యస్. శాస్త్రి, పొన్నూరు 5-0-0, శ్రీ కొత్త వెంకటరత్నం, అమృతలూరు 5-0-0, శ్రీ ఆర్. నారాయణాచారి, డి. ఓ. యల్, ఆర్కోణం 5-0-0, శ్రీ వి. ఆర్. శర్మ, భారతి విద్యాలయం ఈదుపుగల్లు 5-5-0, శ్రీ తునుమ హరనాథ ప్రాథమిక పాఠశాల, శివశంకరపురం 5-0-0, షేక్ ఖాదర్ వలి, తెనాలి 5-0-0, శ్రీ టి. ప్రమీలా సత్యవతి, తెనాలి 5-0-0, శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, తెనాలి 5-0-0, శ్రీ డి రామ మూర్తి అండ్ సన్స్, మాకినవలస 5-0-0, ప్రాథమిక పాఠశాల తలగమ 8-4-0, శ్రీ వి రామస్వామిరాజు, కాశీబుగ్గ 5-0-0, శ్రీ దీనజన సేవా సమాజం, పాతపట్నం 5-0-0, శ్రీ బి. సుబ్బరామరావు, మీరాపురం 5-0-0, తపాలా ఆదికాయలు, తిరుపతి 6-1-0, వానిరెడ్డి సీతారామయ్య తుమ్మపూడి 5-0-0, డా॥ వై. వి. ప్రతాప్ కుమార్. చీరాల 8-8-0. శ్రీమతి యస్. సీతమ్మ, నెల్లూరు 5-0-0, శ్రీమతి ఇంద్రగంటి రుక్మణమ్మ, ఇప్పూరు 5-0-0, శ్రీ వి వెంకటరమణారెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం 5-0-0, శ్రీ ని అప్పలస్వామి గుడివాడ 5-0-0, హెచ్ ఆర్ ఇ ఆడిట్ ఆఫీసు [illegible] పేట (వనర్ పేట) 5-0-0

శ్రీ కొల్లిపర వీర రాఘవ జనేయులు మదిపల్లెం 5-0-0 శ్రీ యస్ చంద్రయ్య నాయుడు, మందసా 5-0-0, శ్రీ ఓ. బాలకృష్ణ మందసా 5-0-0, శ్రీ బి వి సుబ్రహ్మణ్యశాస్త్రి పేముకుర్తి 5-0-0 శ్రీ ఎ అన్నపూర్ణమ్మ, మదలి [illegible] 5-0-0, శ్రీ పిడిమూడి కృష్ణ కృష్ణదేవిపేట 5-0-0, [illegible] ప్రాథమిక పాఠశాల [illegible] 7-0-0 శ్రీ మారుతీ హిందూ ప్రాథమిక పాఠశాల గణపవరం 9-0-0, శ్రీ వేదాంతం సూర్యనారాయణ, ఎనగడప 5-0-0 శ్రీ కె రామమూర్తి. గొపిన్నరు 5-0-0 శ్రీ వద్దాల రామయ్య, గొపిన్నరు 5-0-0 శ్రీ డి నారాయణప్పన్న [illegible] 7-0-0 శ్రీ ఎస్. ఎస్. చెట్టి జయపూర్ 5-0-0 శ్రీ బి. కె స్వామి అండ్ కె వి స్వామి అలమండ 5-4-0 శ్రీ యస్ రి లింగరాజు. [illegible], 5-0-0 శ్రీ వి ప్రకాశరావు, రాయపూడి 5-0-0 శ్రీ బి వి నారాయణరావు, వరంగల్ 5-0-0 శ్రీ సి నారాయణరెడ్డి హైదరాబాద 5-0-0 శ్రీ దగ్గుపాటి పురుషోత్తమరావు [illegible] 5-0-0 శ్రీ యటి వెంకట నరసయ్య, మిరియాలగూడ 9-0-0 శ్రీ రెడ్డి రాములు మిరియాలగూడ 5-0-0 శ్రీ ఓరుగంటి గోపయ్య, మిరియాలగూడ 5-0-0 శ్రీ ఆర్. శివలక్ష్మమ్మ. జనగామ 5-0-0 శ్రీ యస్ బి నరసింహమూర్తి, జెతవోల్ 5-0-0 శ్రీ టి వరసయ్య, కమ్మపల్లి 8-9-0 శ్రీ పి ప్రకాష్, ఎల్లెండ్లపహాడ్ 5-0-0, శ్రీ కౌతు రామానుజరావు, ఖమ్మంమెట్టు 5-0-0, శ్రీ కె శంకరయ్య, ఖమ్మంమెట్టు 5-0-0, శ్రీ సి. రాములు, మిరియాలగూడెం 5-0-0, శ్రీ టి. రాకయ్య, మిరియాలగూడెం 5-0-0, శ్రీ శ్రీనివాసరావు, మిరియాలగూడెం 5-0-0, శ్రీ లక్ష్మీనారాయణ, మిరియాలగూడెం 5-0-0, శ్రీ భజేముకుందం, మిరియాలగూడెం 5-0-0, శ్రీ టి. విశ్వనాథం, మిరియాలగూడెం 5-0-0, శ్రీ జి. చంద్రయ్య మిరియాలగూడెం 5-0-0. శ్రీ కె. కోటయ్య, మిరియాలగూడెం 5-0-0, శ్రీ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఇస్లాంపురం 8-0-0, శ్రీ టి. కుట్టయ్య, మిరియాలగూడెం 5-0-0, శ్రీ కె. సోమయ్య, మిరియాలగూడెం 5-0-0, శ్రీ కె వర్దయ్య, మిరియాలగూడెం 5-0-0, శ్రీ కె రాఘవరెడ్డి మిరియాలగూడెం 5-0-0, శృంగవృక్షం గ్రామ కౌరులు, శృంగవృక్షం 5-14-0, శ్రీ పూళ్ల బోర్డు ఉన్నత పాఠశాల బదనపారం విద్యార్థులు 8-0-0, శ్రీ శింగిరెడ్డి, రామిరెడ్డి, ఎత్తగుంట్ల 8-13-0, శ్రీ పి. పెద్దరత్తయ్య, పెరవలి 5-0-0, శ్రీ యన్. రాములు, గుడివాడ 5-0-0, డెందులూరు బేసిక్ బోర్డు పాఠశాల విద్యార్థులు 7-0-0, శ్రీ సీతారామా లైబ్రరీ, కొప్పూరుపాడు 7-0-0, శ్రీ యల్ల సుబ్బారావు, అత్తిలి 5-0-0, శ్రీ కె చినసత్యం అత్తిలి 5-0-0. చేరివున్నవి.

| | |
|---|---|
| నిన్నటి మొత్తం | 1,35,-823-14-1 |
| నేటి మొత్తం | 1,48,677-11-10 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన]

గుడ్లూరులోని ఎర్రాప్రెగడ గ్రంథాలయం సర్వసభ్య సమావేశాలు, గ్రంథాలయ భవనంలో సెప్టెంబరు 12వ తేదీ సాయంకాలం 3 గంటలకు ప్రారంభం కాగలవని కార్యదర్శి శ్రీ కోటయ్యగారు వ్రాస్తున్నారు

## «కర్నూలును ఏల నిర్ణయించారో నాకు తెలియదు»

### రాజధాని గురించి విజయవాడలో గవర్నర్ అభిభాషణ

విజయవాడ, సెప్టెంబర్ 6—"విజయవాడలో ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధాని ఏర్పాటు చెయ్యడానికి శాసనసభ్యులు హెచ్చుమంది యిష్టపడకపోవడానికి యిక్కడ ఎండలు ఎక్కువవలనే కారణమే కావచ్చు" అని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ ఇక్కడ చెప్పారు ఆయన యింకా ఇలా అన్నారు

"20 ఏళ్ళక్రితం నేను యిక్కడ వున్నాను. అప్పుడు ఈ పట్టణాన్ని బెజవాడ అని, బ్లేజ్‌వాడ అని అంటుండేవారు ఇక్కడ వేసంగిలో ఎండవేడిమి విపరీతం అందుకనే బ్లేజ్‌వాడ అనేవారు

"ఎండలు ఎక్కువ అనే కారణం చేతనే రాజధాని యిక్కడ ఏర్పాటుచెయ్యడానికి యిష్టపడకపోవడం నాకు నమ్మతంకాదు. ఆంధ్ర రాజధానిగా కర్నూలును నిర్ణయించడం వల్ల విజయవాడ ప్రజలకు చాలా ఆశాభంగం కలిగి వుంటుంది కర్నూలు దూరంగా ఒక మూల వుంది. దానిని రాజధానిగా ఎందుకు నిర్ణయించారో నాకు బోధపడలేదు విజయవాడ ప్రజలకు, విజయవాడలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని కోరిన వారికి కర్నూలు నిర్ణయంవల్ల తీవ్రంగా ఆశాభంగం కలిగివుంటుంది

"రాజధాని నిర్ణయం ప్రజాస్వామిక పద్ధతుల వల్లనే జరిగింది కనుక దానికి సమాధాన పడటమే మేలు వాస్తవిక దృక్పథంతో రాష్ట్రం అభ్యుదయానికి కృషిచెయ్యాలి. నిర్ణయం జరిగేవరకు మనం న్యాయమని నమ్మిన అభిప్రాయం నెగ్గడంకోసం ప్రయత్నించవలసిందేగాని నిర్ణయం జరిగినపిమ్మట దానికి సమాధానపడ్డ ధర్మం. ప్రజాస్వామిక సంప్రదాయాలు మన్నించి మనం ఈ పద్ధతికి కట్టుపడాలి.

"ఒకపట్టణం ప్రాధాన్యం అది రాజధాని కావడం, కాకపోవడాన్ని బట్టివుండదు ఏపట్టణం ప్రాధాన్యమైనా అక్కడి వసతి సౌకర్యాలను బట్టి వుంటుంది. ఆవిధంగా విజయవాడ ప్రాధాన్యం దానికి వుండనే వుంది.

"విజయవాడలో రాజధాని ఏర్పాటు చెయ్యనందుకు నిరుత్సాహం చెందక, జిల్లా ప్రధాన కార్యాలయాలను యిక్కడికి మార్పించుకొని ఈ జిల్లాకు విజయవాడజిల్లా అని పేరు పెట్టించుకోవచ్చు. అటుపిమ్మట విజయవాడలో రాజధాని ఏర్పాటు చెయ్యాలని కోరడం ఎక్కువ సమంజసంగా వుంటుంది.

"ఇందువల్ల కలిగే సాధక బాధకాలను గురించి నేను చర్చించదలచుకోలేదు. రాజకీయాలను గురించి ప్రసంగించదలచుకోలేదు కూడా. కాని, ఈ పట్టణంలో నేను చేస్తున్న మొదటి ప్రసంగంలో అనివార్యమై ప్రస్తావించకుండా వుండలేకపోయినాను."

## కొరియానుంచి స్వదేశాలకు పోనొల్లని యుద్ధఖైదీలు

### రక్షణ బాధ్యతను త్వరలోనే ఇండియా సైన్యం స్వీకారం

టోకియో, సెప్టెంబరు 7—కొరియాలో స్వదేశాలకు తిరిగి పోనొల్లని యుద్ధఖైదీల రక్షణ బాధ్యత వహించడానికి అక్కడికి వచ్చిన భారతీయ సైనిక దళం త్వరలోనే అట్టి ఖైదీలను స్వీకరించగలదని యుద్ధఖైదీల మార్పిడి సంఘం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నేడు ప్రకటించారు.

స్వదేశాలకు తిరిగిపోకొల్లని చైనీస్, ఉత్తర కొరియన్ ఖైదీలను 23,000 మందిని మిత్రరాజ్యాలు, 400 మందిని ఉత్తరాదివారు అప్పగించనున్నారు

సెప్టెంబరు 21వతేదీ కల్లా వీరిని స్వీకరించే కార్యక్రమం పూర్తికాగలదని కూడా ఆయన వివరించారు.

గోదావరి వరదబాధితుల సహాయార్థం కాళహస్తి తాలూకాలో నిధి, వస్త్రాలు సేకరింపడానికి శ్రీ సాదుగోపన్న, వి స్వామిశెట్టి ప్రభృతులు కమిటీగా ఏర్పడి విరాళాలు వసూలు చేస్తున్నారు





బొంబాయినుంచి కలకత్తావరకు ఢిల్లీనుంచి మద్రాసువరకు తలనొప్పుల నివారణకు జ్వరాన్ని అణచివేయుటకును

'ఆస్ప్రో' కన్న చురుకుగా పనిచేయగలది వేరొకటిలేదు!

ASPRO

వాస్తవంగా ఒక్క ఇండియాలోనేకాక ప్రపంచంలో 100కు పైగా అనేక దేశాలలో ప్రజలు ఇది యెమ్మాటికీ నిజమని ప్రతిరోజూ తెలుసుకుంటున్నారు. తలనొప్పులు—జ్వరం—జలుబులు ఇంకా ఎన్నో ఇతరవ్యాధులనుండి సత్వరం బాధావిముక్తి కలిగించునట్టి సాధనపు ఆవశ్యకత ఆధునిక పరిస్థితులనుబట్టి నానాటికి అధికమౌతున్నది బాధానివారణలో, 'ఆస్ప్రో' కన్న చురుకుగా పనిచేయగలది వేరొకటిలేదు అది పనిచేయడంలో వ్యాధులమూల కారణాన్ని ఎదుర్కొంటుందిగనుక, గుండెకుగాని, జీర్ణకోశానికిగాని హానిచేయకుండా మీకు త్వరలో స్వస్థత చేకూర్చుతుంది

చురుకుగా పనిచేస్తుంది మిక్కిలి శక్తి వంతమైనది



'ఆస్ప్రో' వేయుపనులు 2 'ఆస్ప్రో' బిళ్లలు వేసించిన తక్షణంబారను, తలనొప్పులను నివారిస్తాయి జలుబులను అడిచివేస్తాయి, గొంతుపుండు విషయంలో జారో పశమనం కలిగిస్తాయి, నరాల అలసట, జ్వరం; హస్తపాదాలలోను కీళ్లలోను నొప్పులు, వగైరా వలనవచ్చే వ్యాధులనివారణకు కూడా 'ఆస్ప్రో' వేసించండి




30 ... 15

గుండెకుగాని, జీర్ణకోశానికిగాని 'ఆస్ప్రో' హానిచేయదు.

219-TEL

ASPRO

డిస్ట్రిబ్యూటర్లు: ముల్లర్ అండ్ ఫిప్స్ (ఇండియా) లిమిటెడ్. బొంబాయి—కలకత్తా—మద్రాసు—ఢిల్లీ.



GRAND REDUCTION SALE

DON'T MISS OPPORTUNITY LIMITED STOCK




No 15 Size 10½

| Alarm Time Piece | Pocket Watch | Wrist Watch |
|---|---|---|
| Single Bell 17/- | Plain Dial 11/- | 15 Jewels Rolld Gold 36/- |
| Double Bell 19/- | Radium Dial 13/- | 15 Jewels Waterproof 50/- |

PRIMA WATCH CO., Post Box No. 983, Calcutta



ఖాతాదారుల సౌకర్యార్థమై మా వ్యాపారమును విస్తరించుచున్నాము

సికింద్రాబాద్ ట్రేడింగ్ కంపెనీ

69, జేమ్సు వీధి, సికింద్రాబాద్ (దక్కన్).

స్టాకిస్టులు:

వివిధ రకముల ఇనుము, ఉక్కు సామానులు, గాల్వనైజు చేయబడినవి, నలువులోను దొరకును. యింకను పోత యినుము పైపులు, ఫిట్టింగులు, ఎక్స్‌ప్యాండెడ్ మెటల్ వగైరా దొరకును.

మా బ్రాంచి దిగువ విలాసమున తెరచుచున్నామని తెలుప సంతసించుచున్నాము.

సిద్దియంబర్ బజార్

(రౌంప్ మసీదు ఎదుట)

హైదరాబాద్





# క్రీడాలోకం

## ఈతలో మూడు కొత్త రికార్డులు

శ్రీచంద్ బజాజ్, మిస్ డాలి నజీర్‌లచే స్థాపన

బొంబాయి, సెప్టెంబర్ 6—బొంబాయి రాష్ట్ర ఈతగాండ్ర సంఘం ఇక్కడ సినియర్లకు నిర్వహించిన ఎనిమిదవ వార్షిక ఈత పోటీలలో మూడు అఖిల భారత రికార్డులు అతిగమించబడినాయి వాటి వివర మిది:

పురుషులకు జరిగిన పోటీలు: 1500 మీటర్ల సులువీత—(1) శ్రీచంద్ బజాజ్ (వయసు 19 సంవత్సరాలు) 21 నిమిషాల 25.5 సెకండులు పూర్వపు రికార్డు 22 నిమిషాల 32.5 సెకండులు.

400 మీటర్ల సులువీత: (1) శ్రీచంద్ బజాజ్—ఐదు నిమిషాల 20.2 సెకండులు పూర్వపు రికార్డు ఐదు నిమిషాల 30.6 సెకండులు.

స్త్రీలకు జరిగిన పోటీ: 400 మీటర్ల సులువీత—(1) మిస్ డాలి నజీర్ - ఏడు నిమిషాల 21.9 సెకండులు పూర్వపు రికార్డు ఏడు నిమిషాల 46 సెకండులు

## లంకపై మద్రాసు ఘన విజయం

ఎగ్జిబిషన్ హాకీ పోటీలో

మద్రాసు, సెప్టెంబర్ 7—నిన్న ఎమ్ యు సి గ్రౌండ్సులో సింహళం హాకీ అసోసియేషన్ జట్టుకు, మద్రాసు హాకీ అసోసియేషన్ జట్టుకు జరిగిన హాకీ పోటీలో మద్రాసు ఏడు గోలులతో విజయ మొందింది లంక ఒక్క గోలూ కొట్టలేదు.

మద్రాసు జట్టులో సెంటర్ ఫార్వర్డ్ కార్మూడు, శివప్రకాశం రెండు గోలులూ రంగిదాసు, రిక్టార్ చెరి ఒక గోలూ చేశారు లంక గోలీ వైట్ ఆ జట్టు అందరిలోకీ గొప్ప ప్రజ్ఞ చూపాడు. దాదాపు డజను గోలులైనా ఆయన నివారించి వుంటాడు.

నిన్నటి పోటీకి మద్రాస్ మేయర్ శ్రీ చెంగల్వరాయన్ అధ్యక్షత వహించారు

### సిటీ పోలీసు గెలుపు

మద్రాసు, సెప్టెంబర్ 6—గత సాయంత్రం ఇక్కడ ఎమ్. యు. సి గ్రౌండ్సులో జరిగిన ఎగ్జిబిషన్ హాకీ ఆటలో సిటీ పోలీసు జట్టు లంక జట్టును 3-0 గోల్సుతో ఓడించింది

## లయోలా కాలేజి టోర్నమెంట్సు

కృష్ణన్ విజయం

మద్రాసు, సెప్టెంబర్ 7—లయోలా కాలేజి టోర్నమెంట్సులో నిన్న కొన్ని ఫైనలు పోటీలు జరిగినవి ఫలితాలు దిగువ పేర్కొనబడినవి:

టెన్నిస్ సింగిల్సు ఫైనలు—ఆర్. కృష్ణన్ (లయోల)- ఏ జె ఉదయకుమార్ (ప్రెసిడెన్సీ)—6-4, 6-1, 6-1

వాలీబాల్: ఫైనలు వై. ఎమ్. సి. ఏ కాలేజి ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్: లయోలా కాలేజి-15-7, 17-15, 6-14, 15-13 వై. ఎమ్. సి. ఏ. కాలేజీకి బెట్రామ్ మెమోరియల్ షీల్డు బహూకరించబడింది. మొన్న జరిగిన సెమీ ఫైనలు పోటీలలో గుంటూరు హిందూ కాలేజీ జట్టును వై ఎమ్ సి ఏ 15-11-15-12 పాయింట్లతోను, అన్నామలైను లయోల 15,11, 15-7 పాయింట్లతోను ఓడించినవి

టేబిల్ టెన్నిస్ సింగిల్సు: ఫైనలు జాన్ కె జాన్ (లయోల) టి హరిహరశాస్త్రి (లయోల) 20-19 (కాలంబట్టి) 11-9 (కాలంబట్టి) 21—12 (పాయింట్లు బట్టి)

## సదరన్ రైల్వేకు రామస్వామి కప్పు

మద్రాసు, సెప్టెంబర్ 7—బలిజచెట్టి అసోసియేషన్ వారు (సైదాపేట) జూనియర్లకు జరిపిన బాడ్మింటన్ పోటీలలో విన్న

జట్టుకు ఐదుగురు చొప్పున వుండే 'సి. రామస్వామి కప్పు' ఫైనల్ పోటీ సదరన్ రైల్వే (తాంబరం) త్యాగరాయ నగర్ బాడ్మింటన్ క్లబ్బులకు జరిగినది తాంబరం జట్టు 29-28, 29-16 పాయింట్లతో గెలుపొందింది రైల్వే జట్టులో సెంటర్ ప్రసాదరావు గామా, త్యాగరాయ నగర్ జట్టులో వరదరావుగామా అత్యంత ప్రశంసనీయంగా ఆడారు రెండు జట్లు ఆటగాండ్ర పేర్లివి.

సదరన్ రైల్వే, తాంబరం: ప్రసాదరావు ఆరుణాచలం, ఏకిరి, సుల్తాన్‌అలీ, దస్తగిరి

త్యాగరాయనగర్ బాడ్మింటన్ క్లబ్: టి వరదరావు, సంపత్, సుబ్రహ్మణ్యం, ఎస్. ఎన్. రామారావు. వెంకటరత్నం.

## గోదావరి గండ్లు అన్నింటికి మరమ్మతు

ఈ నెల 20 వ తేదీకి పూర్తి

రాజమండ్రి, సెప్టెంబర్ 4—ఇటీవలి వరదలవల్ల గోదావరినదికి, కాల్వలకు పడిన గండ్లు అన్నీ ఈ నెల 20 తేదీలోగా పూర్తిగా మరమ్మతులను చేయబడగలవని, తిరిగి సాధారణమైన వరదలు వచ్చినప్పటికీ ఎట్టి అపాయం వుండదనీ చీఫ్ ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణయ్యర్‌గారు నేడిచ్చట "ఆంధ్రప్రభ" విలేకరితో అన్నారు

## ఏజెన్సీ ప్రాంతంలో ఆచార్య రంగాగారి పర్యటన

ఇతోధిక సహాయం అవసరమని సూచన

రాజమండ్రి, సెప్టెంబరు 4—గోదావరి వరద దెబ్బతిన్న ప్రాంతంలో పర్యటిస్తున్న కృషీకార్ లోక్‌పార్టీ నాయకులు ఆచార్య రంగాగారు తమ బృందంతో పోలవరం ఏజెన్సీలోని కొండమొదలు గ్రామాన్ని గత 31 వ తేదీన సందర్శించారు మరునాడు వడ్డిగూడెం కూనవరం గ్రామాలను, సెప్టెంబరు రెండవ తేదీన భద్రాచలం, దుమ్ముగూడెం, తొండవాడ గ్రామాలను, చిన్న దేవీపట్నం, పూడిపల్లి, పోలవరం గ్రామాలను సందర్శించి ప్రజల దుస్థితిని తిలకించారు.

ఆచార్య రంగాగారు రాజమండ్రిలోను, భద్రాచలంలోను శ్రీ రామకృష్ణ మిషన్ కార్యకర్తలను కలుసుకుని సంభాషించారు. మిషన్ సహాయ కార్యక్రమాలలో విద్యార్థులు హెచ్చుగా పాల్గొనాలని ఆయన ఉద్బోధించారు

భద్రాచలం, కూనవరం గ్రామాలలో రెవిన్యూ డివిజనల్ ఆఫీసరును, ఇతర అధికారులను శ్రీ రంగాగారు కలుసుకుని ఆహార ధాన్యాలను, అప్పులను, డబ్బును పంచవలసిన విధానాలను గురించి చర్చించారు. స్థానిక సహాయ కమిటీలను గూడా ఏర్పాటు చేశారు.

ప్రతిచోట సామాన్య ప్రజలు స్వశక్తితో స్వయం సహాయం చేసుకుంటూ తమకు తామే నిలద్రొక్కుకొనడానికి చేస్తున్న కృషి ప్రశంసనీయంగా వుందనీ, కాని బీదతనం, వర్షాలు, పాకలు కప్పుకోడానికి ఆకు సామగ్రి కొరత, మందుల కొరత, ప్రజాసేవకుల కొరత హెచ్చుగా వుందనీ శ్రీ రంగాగారు తెలిపారు

వేలాది ఎకరాల భూమి యిసుకతో దిబ్బలు వేసి పోయిందని, పంటలు, పశువులు ధాన్యం, బట్టలు, పశుగ్రాసం, గృహాలు సర్వం రైతులు నష్టపడ్డారనీ, వారికి సత్వరమే ఇతోధికంగా సహాయం అందజేయవలసిన అవసరం గలదనీ శ్రీ రంగాగారు తెలిపారు.

## విజయవాడ రైల్వే ఉద్యోగుల తీర్మానం

విజయవాడ రైల్వే బుకింగ్ ఆఫీసు ఉద్యోగులందరు సమావేశమై గోదావరి వరద బాధితుల సహాయార్థం తమ ఆగస్టునెల జీతముల నుండి విరాళమును పంపుటకున్నూ వరదబాధితులకు రైల్వే ఉద్యోగు లందరు తమ శక్తి కొలది సహాయపడవలసిందిగా కోరుతూ తీర్మానించారు వరద బాధితుల నిధిని సేకరించుచున్నందులకు "ఆంధ్రప్రభ" ను తదితరసంస్థలను అభినందించుచు తీర్మానించారు

## ఏజెన్సీ ప్రాంతానికి శ్రీరామకృష్ణ మిషన్ సహాయం

అనేక గ్రామాలలో రాస్తులపై ఆహారాము పంచడానికి ఏర్పాట్లు

భద్రాచలం, సెప్టెంబర్ 4—భద్రాచలం ఏజెన్సీలో వరదబాధితులకు సహాయం నిమిత్తం శ్రీ రామకృష్ణ మిషన్‌వారు నూరు బస్తాల బియ్యంతో స్వామీ విశ్వేశ్వయానంద శ్రీ దుప్పూరి రామకృష్ణరావుగార్లను కొందరు విద్యార్థి వలంటీర్లతో యిచ్చటకు పంపారు వారు గోదావరికి ఎగువగా పదిహేను మైళ్ళ దూరంలో గల గ్రామాలన్నిటినీ పరిశీలించి సహాయం ఏర్పాటు చేస్తున్నారు

ప్రభుత్వ సహాయం అందని ఏటపాక గ్రామంలో మిషన్‌వారు 400 మందికి అన్నదానం చేశారు

భద్రాచలానికి యిరువైపుల 15 మైళ్ళ దూరంలో గల గ్రామస్థులందరికీ కార్డులద్వారా సహాయం అందజేయడానికి ఏర్పాట్లు చేశారు పేదలకు చీరెలు, ధోవతులుకూడా పంచడానికి నిశ్చయించినట్లు తెలుస్తున్నది

### ప్రభుత్వ సహాయ కేంద్రాలు

రెండు రోజులనుంచి ప్రభుత్వంవారు ఏజెన్సీ ప్రాంతంలో గంజి కేంద్రాలు, బియ్యం, జొన్నల ఉచిత పంపకం కేంద్రాలు ఏర్పాటు చేశారు కొన్నిచోట్ల చౌకడిపోలు పెట్టించి సేరు తొమ్మిదణాల చొప్పున బియ్యం కూడా అమ్మిస్తున్నారు.

చౌకడిపోలు ఇంకా మరికొన్ని స్థాపించాలనీ, కనీసం వారం రోజులు వుచితంగా పంపకం జరిగించాలనీ ప్రజలు కోరుతున్నారు రెవిన్యూ బోర్డు సభ్యుడు మిస్టర్ సత్యనాథన్ జిల్లా కలెక్టరుతో ఈ నెల ఆరవ తేదీన ఈ ప్రాంతాలను సందర్శించవగలరని తెలుస్తున్నది ఇంతవరకు ఇక్కడకు ఉన్నతాధికారు లెవరూ రాలేదు

## 1100 మందికి వస్త్రదానం

ర్యాలి, ఏనుగులమహాల్ గ్రామాలలో

శ్రీ రామకృష్ణ మిషన్ సహాయం

రాజమండ్రి, సెప్టెంబర్ 4—గోదావరి సెంట్రల్ డెల్టా కొత్తపేట తాలూకాలోని ర్యాలి, ఏనుగులమహాల్ గ్రామాలలో శ్రీ రామకృష్ణ మిషన్‌వారు క్రొత్తగా సహాయ కేంద్రాలు తెరిచారు.

ఏనుగులమహాల్ గ్రామంలో 701 మందికి, ర్యాలిగ్రామంలో 392 మందికి చీరెలు, ధోవతులు, క్రొత్తగుడ్డలు మిషన్ కార్యకర్తలు పంచారు.

## దేశీయ వైద్యకళాశాల దళం

మద్రాసు దేశీయ వైద్యకళాశాల దళం వారు శ్రీ వి. విశ్వనాథన్‌గారి నాయకత్వాన వరద బాధితులకు వైద్యసహాయం చేసే నిమిత్తం ఈ నెల 1 వ తేదీన రాజమండ్రికి వచ్చారు. వారు యిచ్చట పది రోజులపాటు వైద్యసహాయం చేయగలరని తెలుస్తున్నది

## లయోలాకాలేజి విద్యార్థుల కృషి

4000 రూపాయల సేకరణ

మద్రాసు, సెప్టెంబర్ 6—లయోలాకాలేజి విద్యార్థులు గోదావరి వరదబాధితుల సహాయార్థమై నిన్న త్యాగరాయనగర్‌లోని రాజకుమారి టాకీసులో మల్లేశ్వరి చిత్రాన్ని ప్రదర్శించి 4000 రూపాయలు సేకరించి శ్రీ చందూలాల్ త్రివేదికి సమర్పించారు

ఈ సినిమాలోని నాయకపాత్రధారి శ్రీ యన్ టి రామారావు ప్రదర్శనం మధ్యన ఉపన్యసిస్తూ వరదబాధితులకు విరివిగా విరాళాలు చేయాలని కోరారు

## ఇండ్లు కూలిన వారికి ప్రభుత్వ సహాయం

రు. 3,34,140 లు పంపకం

రాజమండ్రి, సెప్టెంబరు 4—రాజమండ్రి, రామచంద్రపురం, కాకినాడ తాలూకాలలో గోదావరి వరదల వల్ల పడిపోయిన 11,138 గుడిసెలకు యీ క్రింది విధంగా 3,34,140 రూపాయలు మంజూరు కాబడి బట్వాడా చేయబడినదని అధికారరీత్యా తెలియుచున్నది రాజమండ్రి పట్టణం, తాలూకాలో రు 1,20,690 లు, రామచంద్రపురంతాలూకాలో రు 1,15,020లు, కాకినాడ తాలూకాలో రు 98,430 లు. పడిపోయిన పెంకుటిళ్ళకుగాను ఒక్కొక్క యింటికి వెయ్యి రూపాయల ఋణం [illegible]

[illegible] ఆంధ్రరాష్ట్ర మునిసిపల్, లోకల్ బోర్డు యూనియన్ మహాసభ అక్టోబరు [illegible] జరుగుతుంది [illegible] గుంటూరులో [illegible]

## ఖోస్లాకమిటీ సూచించిన శబరి ప్రాజెక్టు నిర్మాణం

### గోదావరి వరదలను శాశ్వతంగా నివారించ గలదని శ్రీ కళా వెంకటరావుగారి ప్రకటన

### సత్వరమే ప్రభుత్వ చర్యకు అభ్యర్థన

మద్రాసు, సెప్టెంబర్ 7—

శబరి ప్రాజెక్టు నిర్మాణానికి వెంటనే పూనుకొని గోదావరి ప్రజలకు వరద బాధలను శాశ్వతంగా నివారించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మాజీ మద్రాసు రెవిన్యూమంత్రి శ్రీ కళా వెంకటరావుగారు నేడొక ప్రకటన చేశారు.

శ్రీ వెంకటరావుగారి ప్రకటన క్రింది విధంగా వున్నది —

"వరదలతో సర్వనాశనమైన గోదావరి జిల్లాలోపరిస్థితులయిప్పుడే కొంత కుదుటబడుతున్నవి. దిగువ మధ్యతరగతివారు, పేదల కష్టాలు మరికొంతకాలం వుండకతప్పదు అంతవరకు ప్రభుత్వము, అనధికారసంస్థలు తమ సహాయ కార్యక్రమాలను సాగిస్తూనేవుండాలి ఈ వరదలవల్ల కలిగిన నాశనాన్ని ప్రజలు మరచిపోవాలన్నా, తిరిగి ఇలాంటి వరదలు రాకుండా తీసుకునే శాశ్వత చర్యలు ఫలప్రదం కావాలన్నా చాలా సంవత్సరాలు పడుతుంది.

"అసంఖ్యాకంగా గండ్లు పూడ్చవలసి వుంది అందుకు తగినంతమట్టి అందుబాటులో లేదు బహుశా ఎండాకాలం వస్తేగాని పనులు సాగక పోవచ్చు ఈలోగా మరొక వరదవస్తే ముంపు లేకుండా గండ్లచుట్టు అర్ధ చంద్రాకారంగా గట్లువేయబడుతున్నాయి ఈ ఏడాదికి నీటిపారుదల సౌకర్యాలు దెబ్బతినకుండా కాల్వలు నిండుగా ప్రవహించడానికి తగిన ఏర్పాట్లు చేయబడు తున్నవి. అంతవరకు బాగానే వుంది కాని తిరిగి ఇలాంటి వరదలు రాకుండా నదిగట్లను ఎత్తు చేసే విషయము ఆలోచించవలసివుంది. కరకట్టలను మరో నాలుగు అడుగుల ఎత్తు లేపడానికి ప్రతిపాదనలు చేయబడుతున్నట్టు తెలుస్తున్నది రానోవు జూన్‌లలోగా ఈ పని పూర్తికావాలి.

"అయితే ఇంత మాత్రాన వరదల సమస్య పూర్తిగా పరిష్కరింపబడ గలదా అనే సందేహం కలుగుతున్నది. లేదనే నా అభిప్రాయం అందు కోసం ఎగువను కొండ ప్రాంతాలలో వరద నీటిని అరికట్టగల మరొక చర్యను వెంటనే తీసుకొనడం అవసరం.

"ఈ సందర్భంలో రామపాదసాగర్ నిర్మాణం ఒక గొప్ప పరిష్కార మార్గం కాని నూతన ఆంధ్ర ప్రభుత్వంగాని, ప్రథమ ద్వితీయ పంచవర్ష ప్రణాళికలు గాని ఈ మహాలక్ష్యాన్ని ఆచరణ సాధ్యం చేయగలవా? ఏమైనా అది దీర్ఘ కాలంమీద జరుగవలసిన పని గాని తక్షణం ఆచరించ సాధ్యమైనది కాదు.

"ఈలోగా కొన్ని తాత్కాలిక చర్యలను గురించి యోచించవలసి వుంది కృష్ణా, గోదావరీ జలాల సద్వినియోగ సమస్యను గురించి యిటీవల పరిశీలించిన ఖోస్లా కమిటీవారు శబరి ప్రాజెక్టును గురించి సూచించారు దీనికి సంబంధించిన వివరాలలోకి నేనిప్పుడు పోదలచుకోలేదు కాని,దానిని గురించి యోచించాలని మాత్రం ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను

"రామపాద సాగరం నిర్మిస్తే శబరి ప్రాజెక్టు మునిగి పోతుందనే ఆక్షేపణ ఒకటి మాత్రం వుంది ఈ ఆక్షేపణకు రెండు విధాల సమాధానం చెప్పవచ్చు రామపాద సాగర నిర్మాణం అద్యతన భావిలో అమలు జరగబోవడం లేదు అమలు జరిగినా నిర్మాణం పూర్తికావడానికి 15 సంవత్సరాల కాలం పట్టుతుంది ఇకపోతే శబరి ప్రాజెక్టులను మూడు నాలుగేళ్ళలో పూర్తి చేయవచ్చు. దానివల్ల మూడు లాభాలు కలుగుతాయి 1 వరదలు నివారించబడతాయి 2 మేనెలలోనే నాట్లు వేయడానికి తోడ్పడి హెచ్చుపంట యిస్తుంది 3 మరో ఆరులక్షల ఎకరాలలో రెండవపంటకు నీరు లభిస్తుంది

"ఆర్థికంగా చూచినప్పటికీ శబరి ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వానికి గాని ప్లానింగ్ సంస్థకు గాని భారం కాబోదు మట్టిడామ్ కట్టడానికి నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చు సరిపోతుంది ఈ మొత్తాన్ని దాని క్రింద సాగయ్యే భూమిపై 'లెవీ' విధింపు (సుమారు ఎకరాకు 20 లు) ద్వారాను, రెండవ పంటకు కూడా ఏదేళ్ళవరకు మొదటి పంటతోపాటు పూర్తి నీటితీర్వా విధింపు ద్వారాను భర్తీ చేసుకోవచ్చు, ఈ విధంగా సగం మొత్తం విరాళ రూపంలోను, మిగిలిన సగం అదనపు పన్ను రూపంలోను లభిస్తుంది

"ఈ పద్ధతికి రైతులు అభ్యంతరం చెపుతారని నేను అనుకోను ఈ లోగా అన్ని రాజకీయ పార్టీలూ కలసి ప్రజలలో ఈ విషయమై ప్రబోధ ప్రచారాలు సాగించవచ్చును ఈ కార్యక్రమాన్ని ఒకదారికి తేవడానికి నా కాలక్షేపంలో హెచ్చుభాగం వినియోగించాలని కూడా నేను కోరుతున్నాను. ప్రస్తుతానికి ప్రభుత్వం ఇంజనీర్లు తగినంత ఉత్సాహం, తొందర ప్రదర్శించి ఈ సందర్భంలో అవసరమైన చర్యలుతీసుకోవాలని మాత్రం నేను కోరుతున్నాను"

## మునిసిపాలిటీలతో పౌరుల సహకారం

అత్యవసరమని విజయవాడలో గవర్నర్ హితవు

విజయవాడ, సెప్టెంబర్ 6—"పట్టణానికి సౌకర్యాలు సరిగా జరగాలంటే పురజనులకు మునిసిపల్ కౌన్సిల్‌కు పరస్పరం సహకారం బాగావుండాలి" అని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ విజయవాడ మునిసిపల్ కౌన్సిల్ తనకు చేసిన పౌరసన్మానానికి చెప్పిన సమాధానంలో హెచ్చరించారు ఈ సందర్భంలో గవర్నర్ తమస్వస్థలమైన కాశీలో తానొకప్పుడు మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిననాటి అనుభవాలను, తాను ఎదుర్కొనవలసివచ్చిన విమర్శలను తెలియజేశారు.

పౌరులు మునిసిపాలిటీతో సహకరించడానికి బదులు లోపాలు వెదకడంవల్ల, మునిసిపాలిటీపై పై అధికారులకు ఫిర్యాదులు చెయ్యడంవల్ల ప్రయోజనకరమైన స్కీములను అమలుపరచడం ఆలస్యమవుతుంటుందని గవర్నర్ హితవు చెప్పారు అందుచేత మునిసిపాలిటీతో పౌరులు పూర్తిగా సహకరిస్తూ అండర్ గ్రౌండ్ డ్రెయినేజి, నీటి సప్లయి, పార్కులు మార్కెట్లు మొదలగు సౌకర్యాలు పొందవలసిందిగా సలహాయిచ్చారు.

గవర్నర్‌కు సమర్పించిన సన్మానపత్రంలో స్థానిక సంస్థలకు యితోధికారాలు కావాలని కోరారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లను నియమించడాన్ని నిరసించారు శాసన సభ్యులను ఎన్నుకున్న వోటర్లే తమ్ము ఎన్నుకున్నప్పటికీ స్వపరిపాలనకాని, ప్రజాస్వామ్యంగాని లేదని అన్నారు

గవర్నర్ తన ప్రసంగంలో ఆంధ్ర మహాజనుల చిరకాలవాంఛ నెరవేరి వారికి ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తున్నందుకు అభి[illegible] అండర్ గ్రౌండ్ [illegible] అనుమతి యిచ్చిందని, సన్మానపత్రంలో పేర్కొన్న వివిధ కోర్కెలను తీర్చడానికి నూతనాంధ్రరాష్ట్ర ప్రభుత్వం సర్వప్రయత్నం చెయ్యగలదని ఆశిస్తున్నానన్నారు.

### కృష్ణాజిల్లాలో పర్యటన

గవర్నర్ కృష్ణాజిల్లా పర్యటన కార్యక్రమం [illegible] ప్రారంభమైంది నేడు ఆయన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు కొండపల్లి బొమ్మల ఫ్యాక్టరీకి, ఆంధ్ర సిమెంటు [illegible] వ్యాయామ కళాశాలలు [illegible] ఆరోగ్యసదనానికి వెళ్ళి [illegible] జరుగుతున్న [illegible] కౌన్సిల్ [illegible] ఎద్దారు గవర్నర్ స్థానిక సహకా[illegible]నికి 25 రూపాయలు విరాళమిచ్చారు. [illegible]ర్నర్‌కు కొన్ని బొమ్మలు బహూకరించబడినవి

ఇంతకుముందు గవర్నర్ విజయవాడ పుర ప్రముఖులకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపు గవర్నర్ [illegible]

చెనపురి ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితి సర్వసభ్య సమావేశం ఇటీవల లా కాలేజీలో జరిగింది దిగువ పేర్కొన్నవారు 1953-54 వ సంవత్సరానికి నూతన కార్యవర్గం ఎన్నుకొనబడింది అధ్యక్షులు: శ్రీ డి లక్ష్మణరావు (లాకాలేజీ), ఉపాధ్యక్షులు: శ్రీ ఎ శంకరరెడ్డి కార్యదర్శి, శ్రీ యస్. నారయ్యనాయుడు (పచ్చయప్ప). సహాయ కార్యదర్శి శ్రీ జె వి ఆర్ చౌదరి (వెటర్నరీ), కార్యదర్శిని సుశీల (సెల్లామేరీస్), లలితకళా కార్యదర్శి శ్రీ ఇ కె కృష్ణారెడ్డి (ఇంజనీరింగ్),కోశాధికారి: పి కృష్ణమోహన్ (క్రిస్టియన్)

## వెంటనే హైదరాబాద్ విచ్ఛిత్తి అవసరం

ఆంధ్ర బిల్లుపై స్టేట్స్ కౌన్సిల్ చర్చలలో పలువురి ప్రసంగాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5—నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో ఆంధ్రరాష్ట్రం బిల్లు చర్చల సందర్భంలో కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ బసవపున్నయ్యగారు ప్రసంగిస్తూ, శ్రీ త్రివేదికి సలహా యివ్వడానికి ప్రత్యేకంగా నియమించబడిన సలహా సంఘంలో తమ నాయకులకు ప్రాతినిధ్యం లేనప్పుడు కమ్యూనిస్టులు పరిపాలన నిర్వహణలో ఎలా సహకరించగలరని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీ సలహాలు ఇతర విధాలకూడా తీసుకోబడడం లేదని ఆయన అన్నారు.

పండిట్ హృదయనాథ కుంజ్రూ ప్రసంగం తర్వాత శ్రీ ఎం. గోవిందరెడ్డి (కాంగ్రెస్-మైసూరు) ప్రసంగిస్తూ, ఆంధ్రులు తమ విభేదాలు తొలగించుకొని, ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ స్థాపనకు ప్రయత్నించాలని అభ్యర్థించారు. ఈ కృషిలో కమ్యూనిస్టులు సహకరించాలని కూడా ఆయన కోరారు. నూతన రాష్ట్రం బాగోగులనుబట్టే ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలు నెలకొనవలసి వుంటుందని ఆయన వివరించారు

భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణానికి ప్రతికూలంగా డాక్టర్ అంబేడ్కర్ చేసిన ప్రసంగాన్ని శ్రీరెడ్డిగారు ఆక్షేపిస్తూ, విద్యావంతుడైన డాక్టర్ అంబేడ్కర్ తన జీవితంలో ఇంతవరకెన్నడూ తననోటివెంట పుచ్చరించడానికి సాహసించనటువంటి పచ్చి అబద్ధాలను ఈ ప్రసంగంలో గుప్పెత్తారని, ఏమైనా ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోను,శేషించిన మద్రాసురాష్ట్రంలోను వున్న ఇతర భాషల మైనారిటీ వర్గాల పరిస్థితికి భంగం వుండదని నొక్కి వక్కాణించారు

ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతోపాటే హైపవర్ కమిషన్ నెలకొల్పాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు

తర్వాత శ్రీ మాకినేని బసవపున్నయ్యగారు (కమ్యూనిస్టు-మద్రాసు) ఇలా ప్రసంగించారు:

"ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం కోసం సత్యాగ్రహం ద్వారా, నిరశన వ్రతాల ద్వారా కోరినప్పుడు, శ్రీ పొట్టి శ్రీరాములుగారు మరణించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు ప్రజలు పెలికివచ్చి తీవ్రతరంగా ఆందోళన కొనసాగించినప్పుడే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వాంఛను పూరించింది ఈ పాఠాన్నే మీరు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రులకు నేడు నేర్పుతున్నారా? తమ భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం భాషారాష్ట్రాలు అవసరమనే ప్రజల వాంఛను ప్రభుత్వం తక్కువగా అంచనావేస్తున్నది వాస్తవమైన భారత సమైక్యం భాషాప్రయుక్త రాష్ట్రాలవల్లనే నెలకొనగలదు.

"నూతన రాష్ట్రాన్ని విచ్ఛిన్నంచేయాలనే దురుద్దేశం కమ్యూనిస్టులకు లేదు. గుంటూరు-విజయవాడ ఆంధ్రరాష్ట్ర రాజధాని కావాలని జస్టిస్ వాన్‌చూ చేసిన సిఫార్సును కమ్యూనిస్టులు ఆమోదించారు కాని, కాంగ్రెస్ నాయకులు ప్రజల వాంఛలను తృణీకరించి, కర్నూలును రాజధానిగా చేశారు.

"నూతనాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో సహకరించాలని కమ్యూనిస్టులకు పలువురు సలహా యిస్తున్నారు కాని శ్రీ త్రివేది సలహాసంఘంలోని కాంగ్రెస్ పి ఎస్ పి కె ఎల్ పి వారి సలహాలు మాత్రమే తీసుకుంటున్నారు ఈ సలహాసంఘంలో కమ్యూనిస్టుపార్టీ నాయకులకు స్థానమే లేదు."

శ్రీ నీలం సంజీవరెడ్డిగారి అభివృద్ధి నిరోధక ప్రతిపాదనలకు కేంద్రప్రభుత్వం అండగా వుండరాదని ఆయన అభ్యర్థించారు ఆంధ్ర ప్రజల సానుభూతి లేనిదే, ఆంధ్రరాష్ట్రంలో ఏపని చేయడమూ సాధ్యంకాదని ఆయన అన్నారు కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి రాకుండా ప్రయత్నిస్తున్నంతవరకు ఆంధ్ర దేశంలో ఏమి చేయడం సాధ్యం కాగలదని ఆయన హెచ్చరించారు.

శ్రీ హెచ్ డి రాజా (రివల్యూషనరీ సోషలిస్ట్-మద్రాసు) ప్రసంగిస్తూ, హైదరాబాద్ సంస్థానంలోని తెలుగు ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంలో చేర్చడం అవసరమన్నారు.

కుంవరానీ విజయారాజే (స్వతంత్ర-బేరార్) ప్రసంగిస్తూ, రాష్ట్ర పునర్నిర్మాణానికి భాషనే ప్రధానంగా తీసుకొనడం తగదన్నారు

శ్రీ టి ఎస్ పట్టాభిరామన్ (కాంగ్రెస్-మద్రాసు) ప్రసంగిస్తూ, తమిళు లెన్నడూ ఆంధ్రరాష్ట్రానికి అడ్డు తగుల లేదన్నారు శేషించిన మద్రాసురాష్ట్రం కన్న ఆంధ్రరాష్ట్రమే ఐశ్వర్యవంతంగా వుంటుందన్నారు

శ్రీ కొమ్మారెడ్డి సూర్యనారాయణ (పి ఎస్ పి-మద్రాసు) ప్రసంగిస్తూ, మద్రాసు ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగనందుననే ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరారని, ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో ఆంధ్రులు నిరాఘాటంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలదన్నారు.

బళ్ళారి విషయంలో భారత ప్రభుత్వం జస్టిస్ వాన్‌చూ నివేదికను ఉపేక్షించి, జస్టిస్ మిశ్రా అవార్డును ఎంద[illegible] స్పష్టం కాలేదన్నారు

శ్రీ పి. సి. [illegible] పరిషత్-ఒరిస్సా [illegible] విచ్ఛిత్తి జరిగే [illegible] సమస్యలు [illegible] హైదరాబాద్ [illegible] భాషా [illegible] వహి[illegible] మంత్రి డా[illegible] హైదరాబాద్[illegible] కారణమా? శ్రీమతి [illegible] బిల్లును [illegible] శ్రీ ఆర్ [illegible] ప్రదేశ్) బిల్లు [illegible] శ్రీ సత్య[illegible] మార్క్సిస్టు-[illegible] ఆంధ్రరాష్ట్రం [illegible] సంతోషించే వారన్నాము [illegible] ఉద్యమ కృషిచేసి శ్రీ పొట్టి శ్రీరాములుగారి పూర్ణాహుతినిచ్చి ఆంధ్రులు తమ వాంఛితాన్ని సిద్ధింప జేసుకున్నారని ఆయన అన్నారు

మిస్టర్ ఉస్మాన్ సోభానీ (హైదరాబాద్)

(మిగతా 3 వ కాలంలో)

(7 వ కాలం తరువాయి)

ప్రసంగిస్తూ, హైదరాబాద్ [illegible] భాషాప్రయుక్త రాష్ట్ర ప్రతిఘటించారు [illegible] సమస్యను, లోగడ సర్దార్ పటేల్ [illegible] సంస్థానాధీశులతో నవాబును, ఇతర సంస్థానాధీశులతో [illegible] ఒడంబడికల వివరణ సమస్యను [illegible] కున్న ఒడంబడికల ఛేయవద్దని కోరారు [illegible] ఆ ఒడంబడికలు తొందరపాటులో జరిగాయనితోస్తే రద్దుచేయవచ్చునుకాని ఈ ఒడంబడికలు, భాషాప్రయుక్తంగా రాష్ట్రాల పునర్నిర్మాణానికి ప్రాతిపదిక కాగూడదని ఆయన వాదించారు.

హైదరాబాద్‌కు విశిష్టమైన సమిష్టి సంస్కృతి కలదని "ముల్కీ" భావం హైదరాబాద్‌లో ఒక్క ముస్లిములకే పరిమితంగాలేదని అన్నారు.

## విపణివీధి

### నవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 7—

| అమ్మకం వస్తు | రు | అ | పై |
|---|---|---|---|
| నవరం చిల్లరధర | 58 | 8 | 0 |
| పొట్లా బంగారం | 88 | 4 | 0 |
| మూసా బంగారం | 86 | 4 | 0 |
| వెండి వందతులాలు | 159 | 8 | 0 |
| వెండి తులం 1-3 | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు 225-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

| | |
|---|---|
| 8% ఎస్ ఎస్ ఎ. రెడీ | 460-0-0 |
| కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్) | |
| రాజా బ్రేండ్ | 81-12-0 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-0-0 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-0 |
| ఆముదం 500"తిరువత్తూరు" | 310-0-0 |
| సేలమ్ లోటస్, స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా | 28-8-0 |

పంచదార (2 అంకర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

| | |
|---|---|
| ప్యారీస్, కాన్పూర్, సామర్లకోట | 98-0-0 |
| ఉయ్యూరు | 98-8-0 |

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 7—

| అమ్మకం వస్తు | రు అ పై |
|---|---|
| పొట్లా బంగారం రెడీ .... | 87-7- |
| వెండి 100 తులం .... | 157-0-0 |
| నవరను .... | 58 0-0 |

1953 సెప్టెంబర్ 8, మంగళవారం

విజయ నామ సంవత్సర

శ్రావణ బహుళ అమావాస్య

● అమావాస్య ప॥ 12-15 గంటలవరకు

పుబ్బ రా॥ 8-29 గంటలవరకు

వర్జ్యం: తె॥ 4-27 గంటలనుంచి


హైదరాబాద్, విజయవాడ పిలుపు



కవిరాజ్ పండిట్ [illegible] శర్మ వైద్య వాచస్పతి ప్రసిద్ధి గాంచిన

నవరత్న కల్ప

కనిపెట్టినవారు ఇండియాలో ముఖ్యనగరములలో ప్రతి నెల పర్యటన చేస్తారు.

కార్యక్రమం:

హైదరాబాద్ ప్రతి నెల 7 నుండి 9 వరకు

విజయవాడ: ప్రతి నెల 10 నుండి 12 వ తేదీవరకు

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానములో ప్రయాణం చేయుదురు. వారిని దిగువ విలాసములో చూడండి

తాజ్‌మహల్ హోటల్ 88 అబ్బుష్టు వీధి, హైదరాబాద్. ఫోన్ 7474

వెల్‌కమ్ హోటల్, సుమతిబిల్డింగ్, గాంధీనగర్, విజయవాడ-2 ఫోన్ 286

సంప్రదింపు వేళలు: ఉ॥ 7-30 నుండి 12-30 వరకు సా॥ 4 నుండి రా॥ 7 గం॥ వరకు

పై షెడ్యూలు గమనించి వారి వైద్య సలహా పొందండి

నవరత్నకల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నములతో చేయబడినది

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి

గుండె జబ్బులు, నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, రక్తం విషమెక్కుట, ఉన్మాదము, అతిమూత్రము, మూర్ఛ, మూలవ్యాధి, ఉబ్బసము

ఇది ఆరోగ్యమును తిరిగి చేకూర్చు ఆదర్శమైన ఔషధము ఇటువంటి ఔషధములలో ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.

ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు, ఎర్నాకుళం, ఆలెప్పీ, మెంగుళూరు, కోయంబత్తూరు ఆఫీసులకు కరపత్రములకు వ్రాయండి:

Manager
NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India).
Grand Navratna. Phone: 401.



COILED COIL LAM[illegible]
FOR BETTER BRIGHTER LIGHTING



మద్రాసు సేవా సదన్ సహాయార్థం

ప్రదర్శనములు

11-9-53 శుక్రవారం సా॥ 6 గం॥లకు మ్యూజియం థియేటరులో
"రక్తపాశం" టి. కె. ఎస్. బ్రదర్సు

12-9-53 శనివారం సా॥ 6 గం॥లకు సెంట్ మ[illegible]
లలిత, పద్మిని, రాగిణి

14-9-53 సోమవారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
భరతనాట్యము, ప్రాచ్యనృత్యములు
విసా, బ్రహవా, చంద్ర (తంజావూరు సోదరీమణులు)

15-9-53 మంగళవారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
చౌ చౌ ప్రదర్శనము

19-9-53 శనివారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
భరతనాట్యము
జి. కౌసల్య, ఎం. ఏ.

మద్రాసు సేవా సదన్ పూర్వ విద్యార్థినుల సంఘము

రేట్లు: సీజన్ టిక్కెట్లు రు. 40/- రు. 20/-
దినసరి టిక్కెట్లు— రు 10/- రు. 5/- రు. 3/- రు 1/-



దినదినమునకు [illegible] స్వచ్ఛమైనటువంటియు, ఇంక మనోహరమైనటువంటియు [illegible] చర్మము



రెక్సోనాలోని కేడిల్ ఈ అద్భుతమైన మార్పును మీరు తెచ్చుకొంటారు

రెక్సోనా సబ్బును ప్రతిదినము వాడండి. కేడిల్‌తో గూడిన దాని నురుగు మీ చర్మమును దినదినమునకు ఇంక మెత్తగాను, ఇంక స్వచ్ఛముగాను చేయును.

రెక్సోనా కేడిల్‌తో


Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
★ ★ ★ ★
సంపుటి: 16 సంచిక: 212
8 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
9-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## దేశంలో అంధుల సంఖ్య

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—ఇండియాలో అంధులు సుమారు 20 లక్షల మంది వరకు కలరని అంచనా వేయబడినట్లు విద్యా శాఖామంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ నేడు ప్రజా ప్రతినిధుల సభలో శ్రీ మునిస్వామి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధాన మిచ్చారు. ఈ విషయంలో సరియైన సంఖ్య తెలియదని ఆయన వివరించారు కూడా.

# ఆంధ్రరాష్ట్రానికి మిశ్రమ మంత్రివర్గం - నెలకొనగల సూచనలు

## ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రిగా సుస్థిర ప్రభుత్వం ఏర్పడవచ్చునట

("ఆంధ్రప్రభ" ఢిల్లీ కార్యాలయంనుంచి) న్యూ ఢిల్లీ, సెప్టెంబరు 7—

ఆంధ్ర నాయకులకు, కాంగ్రెసు హైకమాండ్‌కు మధ్య జరిగిన సంప్రతింపులు ఫలితంగా కాంగ్రెసు పార్టీవారు, ఇతర పార్టీల సహకారంతో, ఆంధ్రరాష్ట్రానికి తొలి ప్రజా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలరన్న ఆశాపూరితమైన వాతావరణం ఏర్పడినట్టు భావించ బడుతున్నది.

శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసు పార్టీ అసోసియేట్ సభ్యత్వాన్ని స్వీకరించినపక్షంలో ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎలాంటి చిక్కులు వుండవని భావించబడుతున్నది. అందుకు ఆయన సుముఖంగా వున్నారని కూడా అభిజ్ఞవర్గాలలో చెప్పబడుతున్నది.

ఆంధ్ర కాంగ్రెసుపార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారు, ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ ప్రకాశంగారు నేడు పండిట్ నెహ్రూను కలుసుకొని విడివిడిగా సమాలోచనలు జరిపిన తరువాత కాంగ్రెసు ప్రజాసోషలిస్టు పార్టీల మధ్య సహకారం కుదిరగలదనే నమ్మకం కలగడమేకాక వివిధ పక్షాల మధ్య సహకార సాధన, మిశ్రమ మంత్రివర్గ నిర్మాణ సమస్యలపై శ్రీ సంజీవరెడ్డి, శ్రీ ప్రకాశం పంతులుగారు ఇకముందుకొనసాగించగల సమాలోచనలు సఫలమైతే శ్రీ ప్రకాశం పంతులుగారు ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న విశ్వాసం కలుగుతున్నది. రాష్ట్ర శ్రేయస్సుదృష్ట్యా ఉభయ పక్షాలు "త్యాగాలు" చేయక తప్పదని వస్తున్న సూచనలనుబట్టి చూడగా శ్రీ సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రి పదవిని గురించిన పట్టుదలలు వదలుకుంటారని ఊహించబడుతున్నది.

ఈ విషయమై శ్రీ ప్రకాశంగారిని ప్రశ్నించగా, సూటి జవాబు చెప్పక "ఈ సమాలోచనల తెలియాలంటే ఉండకొని"

"కాంగ్రెసు పార్టీలో మీరు అసోసియేట్ సభ్యులుగా చేరబోతున్నారా?" అని విలేకరి అడిగిన ప్రశ్నను శ్రీ ప్రకాశంగారు వినీ విననట్టు వూరుకున్నారు.

కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ సెప్టెంబరు 19, 20 తేదీలలో సమావేశం అగునప్పటికి పరిస్థితులు స్పష్టం కాగలవని ఈలోగా శ్రీ సంజీవరెడ్డిగారు, శ్రీ ప్రకాశంపంతులుగారు సమాలోచనలు జరుపుకొనడమేకాక తమ సహచరులతో కూడా సంప్రదించ గలరని తలంచబడుతున్నది.

140 మంది సభ్యులున్న ఆంధ్ర అసెంబ్లీలో కాంగ్రెసుకు పూర్తి మెజారిటీ లేదు ప్రస్తుతం వివిధ పార్టీల బలాబలాలు కింది విధంగా వున్నవి:

కాంగ్రెసు 50, ప్రజా సోషలిస్టు 18, కృషీకార్ లోక్ 14, ప్రజాపార్టీ 6, షెడ్యూల్డు తరగతుల ఫెడరేషన్ 2, కమ్యూనిస్టు 40, మిగిలిన వారు స్వతంత్రులు.

ఈ పార్టీలలో ఏ ఒక్కరూ వెంటనే ఎన్నికలను కోరడంలేదు. ప్రెసిడెంటు పరిపాలనకు ఇష్టపడడంలేదు. కనక మెజారిటీ పార్టీవారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి ఇతర పార్టీల సహకారంతో ప్రయత్నించవలసి వుంటుంది. అప్పుడు వివిధ పార్టీలకు చెందిన 90 మందికలిసి మంత్రివర్గాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కలవని చెప్పబడుతున్నది

ఈ విషయంలో శ్రీ సంజీవరెడ్డి గారిని విలేకరులు కలుసుకొనగా ఇలా చెప్పారు:

"కొన్ని పార్టీలు చేరగా ఏర్పడేది కాంగ్రెసు కొయలిషన్ పార్టీగా వుండగలదు. పెద్ద పార్టీగా వున్న మేము ఈ సమస్యా పరిష్కారానికి రాయబారాలు నడుపుతున్నాము. ఈ ప్రయత్నాల సాఫల్యానికి వ్యక్తిగత త్యాగాలు కొన్ని చేయవలసి వుంటుంది. కాంగ్రెసేతర వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అనే ప్రసక్తి లేదు కాంగ్రెసేతరుడు ముఖ్యమంత్రిగా వుండే స్థితికి మేము ఎప్పుడూ అంగీకరించము."

కాంగ్రెసు, ప్రజాసోషలిస్టుల మధ్య సహకారాన్ని ఎలా సమకూర్చాలన్నది ఢిల్లీ సమాలోచనలలో ప్రధానాంశంగా వుంది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా రెండు పార్టీలు సహకరించుకొని, ప్రెసిడెంట్ పరిపాలన రాకుండా చూచుకోవాలన్న వటుదలను ప్రదర్శిస్తున్నందున రెండు పార్టీలు కలిసి మంత్రివర్గాన్ని ఏర్పరచగలవని ఢిల్లీలోని నాయకులు విశ్వసిస్తున్నారు పోతే, సహకారానికి సంబంధించిన వివరాలు ఇంకా నిర్ణయం కాలేదు.

అయితే, రెండు పార్టీలకు మధ్య పార్లమెంటరీ రంగంలో సహకారం కుదరడానికి కార్యక్రమ నిర్ణయం క్లిష్టమైన సమస్య [illegible]

మిశ్రమ మంత్రివర్గ నిర్మాణంలో సహకారానికి అవసరమైన ప్రధానమైన వ్యక్తులను గురించి కూడా ఢిల్లీ సమాలోచనలలో చర్చ జరిగింది 84 సంవత్సరాల వయస్సుకల ఆంధ్ర ప్రజా నాయకుడు శ్రీ ప్రకాశంగారు తొలి ఆంధ్ర మంత్రివర్గంలో చేరడం అంటూ జరిగితే, ముఖ్యమంత్రిగా మాత్రమే చేరగలరు కాని మరొక రకంగా చేరడం సాధ్యపడదని ధ్రువపడినదట కూడా.

కాంగ్రెసు అధ్యక్షుడు పండిట్ నెహ్రూ, కాంగ్రెసేతరుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెసు పార్టీవారు మంత్రివర్గాన్ని ఏర్పరచరని సుస్పష్టం చేశారట. శ్రీ ప్రకాశంగారు ముఖ్యమంత్రి కాదలచినప్పుడు కాంగ్రెసులో చేరవలెనా లేదా కనీసం కాంగ్రెసుపార్టీలో అసోసియేట్ సభ్యత్వం పొంది కాంగ్రెసు ప్రతిజ్ఞా పత్రంమీద సంతకంచేసి, పార్టీ నియమావళి క్రమశిక్షణలకు కట్టుబడివుండి తీరాలని కూడా చెప్పబడుతున్నది. కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యత్వాన్ని స్వీకరించడానికి శ్రీ ప్రకాశంపంతులుగారికి అభ్యంతరం వుండదని లాబీ వర్గాలద్వారా తెలుస్తున్నది

ప్రజా-సోషలిస్టు పార్టీవారు కాంగ్రెసుపార్టీ [illegible] అసోసియేట్ సభ్యత్వాన్ని స్వీకరించినప్పటికీ [illegible] యు సమస్యలలో వారు తమపార్టీ ప్రత్యే[illegible] కాపాడు కొనవచ్చునన్న సూచనకూడా [illegible] జరిగినది. అయితే రెండుపార్టీలపట్ల ప్రజా[illegible] కలిగి వుండడం, [illegible] అనేదానివల్ల అనేకచిక్కులు రావడం కద్దని కాంగ్రెసు నాయకులు గుర్తించినప్పటికి, దీనికి సంబంధించిన వివరాలన్నీ ముందు ముందు పరిష్కరింపకోవలసి వుంటుందని తలంచారట కాంగ్రెసు హైకమాండ్‌కు సంబంధించి నంతవరకు స్థూలంగా ప్రధాన విషయాలపై సమాధానం కుదిరినదని, పోతే సుస్థిరమంత్రివర్గం ఏర్పడడానికి అనువుగా ఎలా వ్యవహరించు కోవాలనేది రెండు పార్టీల నాయకులకు వదిలివేయడం జరిగినదనివిశ్వసనీయ వర్గాలద్వారా తెలుస్తున్నది

ఈ విధంగా కాంగ్రెసు ప్రజా-సోషలిస్టు పార్టీలమధ్య ఎలాంటి ఒడంబడిక జరిగినప్పటికి 19 వ తేదీన సమావేశమౌతున్న కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ దానిని ధ్రువపరచవలసి వుంటుందటపోతే ప్రజా సోషలిస్టు పార్టీకి సంబంధించి నంతవరకు శ్రీ ప్రకాశంగారికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగినట్టు చెప్పబడుతున్నది,

ఢిల్లీ సమాలోచనలలో కృషికార్ లోక్ పార్టీ వైఖరి ఆలోచనలోకే రాలేదని చెప్పబడుతున్నది ఆచార్యరంగా వైఖరి సహాయకారిగా లేదన్న అభిప్రాయంలో కాంగ్రెసు నాయకులు వున్నారట కూడా.

అనేక పార్టీలు, వ్యక్తులు సహకారాలపై ఆధారపడివుండే మిశ్రమ మంత్రివర్గం పరిస్థితి అంత సులభంగా వుండనప్పటికి ఆంధ్ర అసెంబ్లీలో మూడింటరెండు వంతులుగా వున్న కమ్యూనిస్టేతరులు మిశ్రమమంత్రివర్గ పతనానికి ఎప్పుడూ అవకాశమివ్వరనే నమ్మకం కాంగ్రెసు నాయకులకు కలదట కూడా. గత మూడురోజులుగా ఢిల్లీలో జరిగిన సమాలోచనల ఫలితంగా ఆశాపూరితమైన వాతావరణం ఏర్పడినదని మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటు కావడానికి పూర్తి అవకాశాలు కలవని కాంగ్రెసువర్గాలు భావిస్తున్నవి.

మిశ్రమ మంత్రివర్గ నిర్మాణానికి సంబంధించిన వివరాలన్నీ స్థానిక నాయకుల నిర్ణయాలకు వదిలివేశారు కార్యక్రమానికి సంబంధించిన ఏకాభిప్రాయాలు కుదిరినవి కనక వ్యక్తిగతమైన కొన్నిసర్దుబాట్లు మాత్రమే ఇక జరగవలసి వుంటుందని కూడా తలంచబడుతున్నది.

ప్రజా-సోషలిస్టు పార్టీల [illegible] "ఆ కార్య[illegible] పై [illegible]

టి. ఎస్. కృష్ణారావు,
సెక్రటరీ

## పరిశిష్ట మద్రాసులో ఆహార పరిస్థితి

### జోనల్ పద్ధతిని తొలగించే అవకాశాలు

మద్రాసు, సెప్టెంబరు 7—అక్టోబర్ 1 వ తేదీనుంచి పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలో ఆహారపదార్థాల రవాణాకోసం ఏర్పాటు చేయబడిన జోనల్‌పద్ధతిని తొలగించగల అవకాశాలను ఆహారశాఖ పరిశీలిస్తున్నదని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

జోనల్‌పద్ధతిని తొలగించినచో మిగులు జిల్లాలలో తక్కు మిగతా జిల్లాల మధ్య ఆహార పదార్థాలను స్వేచ్ఛగా రవాణా చేసుకొనటానికి వీలుగా వుంటుంది మిగులు జిల్లాల్లో ప్రొక్యూర్‌మెంటు పద్ధతికూడా అవలంబించబడదని తెలుస్తున్నది

రెండు మూడు రోజులలో తుదినిర్ణయం తీసుకొన బడగలదని తెలుస్తున్నది

## గ్రీక్ దీవులలో తిరిగి భూకంపం

ఏథెన్స్, సెప్టెంబర్ 7—కడచిన 24 గంటలలో అయోనియన్ దీవులలోను కొరింత్ ప్రాంతంలోను తిరిగి భూమి కంపించింది

క్రిందటి నెలలో అయోనియన్ దీవులలో సంభవించిన భూకంపాల ఫలితంగా వందలాది గృహాలు కూలిపోయి, వేలాదిమంది సౌకర్య నిర్వాసులైన సంగతి పాఠకులకు విదితమే.

నిన్నటి భూకంపాల ఫలితంగా, క్రిందటి నెలలో సగం సగం కూలినగృహాలు పూర్తిగా నేలమట్టమైనవని, తత్ఫలితంగా ఆప్రాంతంలో వున్న కొందరు [illegible] దీకట్ల అధికార రీత్యా చేయబడిన ప్రకటనలో పేర్కొనబడింది

కొరింత్ కాలువ దక్షిణపు కొనమగల ఇస్త్మియా పట్టణంలోని గృహాలలో మూడవ వంతు క్రిందటి శనివారం నాటి భూకంపాలు ఫలితంగా కూలిపోయినవట.

### టర్కీలో భూకంపం

ఇస్తాంబుల్, సెప్టెంబర్ 7—నేటి ఉదయం టర్కీలో అనేక ప్రాంతాలలో భూమి తీవ్రంగా కంపించింది

ఆస్తి ప్రాణ నష్టాల వివరా లేమీ ఇంకా తెలియలేదు.

## ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణ సమస్యపై చర్చ

### వివిధ పార్టీల మధ్యన తిరిగి చెన్నపురిలో కొనసాగగలదని శ్రీ ప్రకాశంగారి ప్రకటన

సికిందరాబాద్, సెప్టెంబర్ 8—

ఆంధ్రరాష్ట్రం తొలి మంత్రివర్గ నిర్మాణం విషయంలో వివిధ పార్టీల మధ్య చెన్నపురిలో ఇంకా చర్చలు జరుగవచ్చునని ఢిల్లీనుంచి చెన్నపురికి విమానంలో తిరిగి వెళ్లుతున్న శ్రీ ప్రకాశంగారు బేగంపేట విమానాశ్రయంలో విమానం ఆగినప్పుడు యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరితో అన్నారు.

ఢిల్లీలో ఆయన ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూతో ఒకవైపు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారితో వేరొక వైపు జరిపిన చర్చల ఫలితాన్ని గురించి ప్రశ్నింపగా జవాబు చెప్పడం మానివేశారు

ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి మీరే కావచ్చునని పత్రికలు ప్రకటించాయని పత్రికా ప్రతినిధులు ఆయనకు తెలుపగా, 'నేను ఏమౌతానో నాకు తెలీదు' అని ఆయన అన్నారు

కాంగ్రెస్‌వాదే మంత్రివర్గానికి నాయకత్వం వహిస్తాడని శ్రీ సంజీవరెడ్డిగారు ప్రకటించినట్టు పత్రికలలో ఒచ్చిన వార్తను గురించి ప్రశ్నించగా "పత్రికలలో [illegible] వస్తుంటాయి వాటి కన్నిటికీ [illegible]" అని శ్రీ ప్రకాశంగారు

"మీరు మరల కాంగ్రెసు సభ్యులుగా గాని కనీసం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభ్యుడుగాగానీ చేరుతారనడం నిజమా?" అని ప్రశ్నించగా "ఇప్పట్లో నేను కాంగ్రెస్‌లో చేరే ప్రశ్న లేదు" అని ఆయన సమాధానమిచ్చారు పి ఎస్ పి సభ్యులు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అసోసియేట్ సభ్యులవుతారా? అని ప్రశ్నించగా, ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు

శ్రీ ప్రకాశం గారికి విమానాశ్రయంలో అప్పుడే విమానంలో బొంబాయినుంచి తిరిగి వచ్చిన శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు స్వాగత మిచ్చారు

విశాలాంధ్ర మహాసభ సభ్యుల హైదరాబాద్ మేయర్ శ్రీ మాడపాటి హనుమంతరావుగారి నాయకత్వాన ఒక రాయబారవర్గం శ్రీ ప్రకాశంగారిని కలుసుకుని, ఈ నెల 13, 14 తేదీలలో హైదరాబాద్‌లో జరుగనున్న విశాలాంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశంలో ఆయన (శ్రీ ప్రకాశంగారు) తప్పక పాల్గొనాలని కోరారు

శ్రీ ప్రకాశంగారిని శ్రీయుతులు పి పుల్లారెడ్డి (ఎం. ఎల్ ఎ), ఎస్ ఆర్ వెంకటేశం (సికిందరాబాద్ డిప్యూటీ మేయరు) ప్రొఫెసర్ టి. వీరభద్రుడు మున్నగువారు కలుసుకున్నారు

వారం పది రోజులలో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ సమస్య పరిష్కారం కాగలదని శ్రీ ప్రకాశం పంతులుగారు విమానాశ్రయం నుంచి ఇంటికి రాగానే "ఆంధ్రప్రభ" ప్రతి[illegible]

### కమ్యూనిస్టు[illegible]

నెహ్రూను చూచా[illegible] ంకరరెడ్డిగారు నన్ను తమను కలుసుకొన్నారని, వారిని పూర్తి చేసుకొని వారు తరువాత రాగలరని చెప్పారు

ఆచార్య రంగాగారు ఢిల్లీలో మిమ్మల్ని చూచారా? అని అడుగగా, ఆయన లేదన్నారు.

కాంగ్రెసులో ప్రజా-సోషలిస్టుపార్టీసభ్యులు అసోసియేట్ సభ్యులుగా చేరడానికి మద్రాస్ శాఖవారు తీర్మానించిన తరువాత, కేంద్ర పి ఎస్ పి కార్యవర్గంవారు దాన్ని ధ్రువపరచవలసివుంటుందా, అని ప్రశ్నించగా, "ఆ విషయం యిపుడెందుకడుగుతారు? ముందు దిక్కడ పార్టీ తీర్మానించడం జరగనీ తరువాత ఆలోచిద్దాం" అన్నారు.

## జర్మనీ జపాన్‌ల సంబంధాలు

### మరింత సన్నిహితం కాగలవని ఎడినోవర్ సూచన

బాన్, సెప్టెంబర్ 7—జర్మనీ జపాన్‌ల మధ్య సంబంధాలు మరింతగా సన్నిహితం కాగలవని పశ్చిమ జర్మనీ ఛాన్సెలర్ ఎడినోవర్ నేడు అన్నాడు.

## మైసూరు కాంగ్రెసు సమస్యలు

### బళ్లారి నాయకుల ఆశాభావం

బళ్లారి, సెప్టెంబరు 7—మైసూరులో రాజకీయ ప్రతిష్టంభనను నివారించే నిమిత్తం పార్టీలోని విభేదాలను పరిష్కరించుకోవాలని మైసూరు లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీ చేసిన నిర్ణయంపట్ల స్థానిక రాజకీయ వర్గాలవారు హర్షం ప్రకటించారు.

బళ్లారి జిల్లాలోని అందరి శాసనసభ్యుల ఆమోదాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె హనుమంతయ్యగారు పొందగలరనిస్థానిక కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.

## కాంగ్రెస్‌తో పి. ఎస్. పి. సహకార సమస్య

### రెండురోజులలో పార్టీ చర్చలు

మద్రాసు, సెప్టెంబర్ 8—ఆంధ్ర ప్రజా సోషలిస్టుపార్టీ ఇక రెండురోజులలో చెన్నపురిలో సమావేశమై, ఆంధ్రరాష్ట్ర సుస్థిర ప్రభుత్వం నెలకొల్పడంలో కాంగ్రెసుతో ఏ విధంగా సహకరించవచ్చునన్న విషయమై చర్చలు జరుపుతుందని; నేడు సాయంకాలం ఢిల్లీనుంచి విమానంలో తిరిగి వచ్చిన శ్రీ ప్రకాశంగారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

ఢిల్లీలో శ్రీ ప్రకాశంగారు ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు కృపలానీతోను, భారత ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూతోను ఆంధ్రరాష్ట్రంలో సుస్థిరప్రభుత్వ స్థాపన విషయమై చర్చలు జరిపారు.

తాను కాంగ్రెస్ సభ్యుడుగాగాని కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యుడుగాగాని చేరడం విషయమైకూడా ఆంధ్ర ప్రజాసోషలిస్టుపార్టీ సమావేశంలో నిర్ణయించబడుతుందని ఆయన అన్నారు

నూతనాంధ్రరాష్ట్రంలో ప్రెసిడెంటు పరిపాలనను నివారించడమే తన దృఢ నిశ్చయమని "ఏ విధంగానైనా నూతన రాష్ట్రంలో ప్రెసిడెంట్ పరిపాలనకు అవకాశం ఇవ్వరాదు" అని శ్రీ ప్రకాశంగారన్నారు.

## భారత జాతీయ కాంగ్రెసు మహాసభ

### షష్ట్యబ్ది వార్షిక సమావేశానికి సన్నాహాల ప్రారంభం

కలకత్తా, సెప్టెంబరు 7—వచ్చే సంవత్సరం జనవరి నెలలో జరుగబోయే భారత జాతీయ కాంగ్రెసు మహాసభకు సన్నాహాలు కలకత్తాకు 30 మైళ్ల దూరంలో వున్న కల్యాణి నవపట్టణంవద్ద మూడు వందల రాల మైదానంలో జరుగుతున్నా[illegible] స్యాంకు, తపాలా ఆఫీసు, [illegible] [illegible] ప్రేక్షకులకు [illegible] మయ్యే స్థలాలు విడివిడిగా [illegible] [illegible] శ్రీ పి సి సేన్, కార్మిక[illegible] పి ముఖర్జీ రాష్ట్ర కాంగ్రెసు, [illegible] శ్రీ యస్. కె. దే గార్లు [illegible] మైదానాన్ని చూచారు అఖిలభారత కాంగ్రెస్ కమిటీ వార్షిక సమావేశాలకు [illegible] ప్రదర్శనం, కాంగ్రెసు అధ్యక్ష[illegible] కమిటీ సభ్యులతో పాటు కేంద్ర, రాష్ట్రాల మంత్రులకు కూడా ప్రత్యేక వసతి ఏర్పాట్లు కల్గించే నిమిత్తం అవసరమయ్యే స్థలాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ డెవలప్‌మెంట్‌శాఖ, కలకత్తా కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్లు నిర్ణయించారు.

4,000 మంది కాంగ్రెస్ వాలంటీర్లకు శిక్షణ గరుపవలసి వుంది. ఒక ఆస్పత్రికూడా ఏర్పాటుచేయబడుతుంది. కల్యాణివద్ద రైల్వే స్టేషన్ ఒకటి నిర్మింపబడుతున్నది. కల్యాణి, కాన్‌చరాపాడా స్టేషన్‌ల మధ్య షటిల్ సర్వీసు కూడా ఏర్పాటు చేయబడుతుంది.

## తెలుగు ఉద్యోగులలో అర్హులకు ప్రమోషనులు

### ఆంధ్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి వివరణ

మద్రాసు, సెప్టెంబర్ 8—

మద్రాసు ప్రభుత్వంలో పనిచేస్తున్న అర్హులైన ఆంధ్ర ఆఫీసర్లను పై ఉద్యోగాలకు ప్రమోషన్‌చేసి, వీలైనంత తక్కువమంది ఆంధ్రేతరులను ఆంధ్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు నియమించాలనే ఉద్దేశ్యంతో సిబ్బంది విభజన జరుగుతున్నదని ఆంధ్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారు నేడు పత్రికా విలేకరులకు చెప్పారు.

ఉదాహరణకు అయిదు, ఆరు సంవత్సరాలు సూపరింటెండెంట్‌గా పనిచేసిన వారిని అసిస్టెంటు సెక్రటరీలుగా నియమింపబడగలరని, కొత్తగా సర్వీసు లేనివారిని తీసుకొనమని కూడా శ్రీ పుల్లారెడ్డిగారు అన్నారు.

ఈ విషయంలోనే మద్రాసు సెక్రటేరియట్ ఆంధ్ర సంఘంవారు తన వద్దకు రాయబారం వచ్చి ప్రమోషన్‌ల గురించి విజ్ఞప్తి చేశారని, ఆ విషయం శ్రద్ధగా ఆలోచిస్తామని సమాధానంచెప్పామని కూడా అన్నారు

ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయడానికి ఎన్నికైన ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో నిర్ణయించే విషయంలో స్థానిక ప్రభుత్వ కార్యాలయాలలో పని చేయడానికి ఎవరిని ఎక్కడ నియోగించాలో గమనించి నియామకాలు నిర్ణయిస్తారని తెలుస్తున్నది జిల్లాలలో ఆఫీసులను ఎక్కడ చేస్తుకొనబడిన ఉద్యోగులు అక్కడి నివాసులుగానే పరిగణించబడి ఆయా పోస్టుల వుండడం జరుగుతుందని కూడా తెలియవచ్చింది

ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత మద్రాసులోవున్నవారు, ఆంధ్ర రాష్ట్రంలో వున్నవారు వ్యక్తులుగా, ఉభయుల సమ్మతిపైన బదిలీలను కోరినప్పుడు అవసరమైన సందర్భాలలో ఆమోదించడం జరుగుతుందని కూడా తెలుస్తున్నది.

(మిగతా 8 వ కాలంలో)

(7 వ కాలం తరువాయి)

సిబ్బంది విభజన చాలాపెద్ద సమస్య అని, అనేక వేలమందికి సంబంధించిన ఈ విభజనను అవసరాన్నిబట్టి అక్కడా, ఇక్కడా సర్దుబాట్లు చేయడానికి తప్పక అవకాశాలు వుండగలవని, ఇది తాపీగా తేల్చవలసిన వ్యవహారమని కూడా శ్రీ పుల్లారెడ్డిగారు చెప్పారు

ఆంధ్రేతర ఉద్యోగులపట్ల ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్ర ఉద్యోగులకంటె హెచ్చుశ్రద్ధను తప్పక చూపగలదని కూడా అన్నారు.

ఇదివరలో ప్రకటింపబడినట్టు అనేక ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబరు 25 వ తేదీ నుంచి కర్నూలులో పని ప్రారంభించ గలవు ఆంధ్ర సెక్రటేరియట్ ఆఫీసర్లు, సిబ్బంది పేర్ల జాబితాలు ఒకటి రెండు రోజులలో పూర్తిచేసి ఇండియా ప్రెసిడెంట్ ఆమోదం కోసం పంపించగలమని. వారి ఆమోదం పొందిన తరువాత ఆయా ఉద్యోగులకు తెలియజేయడం జరుగుతుందని కూడా శ్రీ పుల్లారెడ్డిగారు చెప్పారు.

ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయడానికి [illegible] కేటాయింపబడిన ఉద్యోగులు, ఎప్పటికి డ్యూటీలో [illegible] విషయంలో తమ [illegible] వ్యవధితో నోటీసు [illegible] అంగీకా[illegible] ప్రస్తుతం జరుగుతుంది. 25 వ తేదీకి తప్పకుండా డ్యూటీలో చేరవలసివుంటుందనికూడా అన్నారు ఆంధ్రా బిల్లు పార్లమెంటు ఆమోదంపొందిన రెండు మూడు రోజులలో ఈ కార్యక్రమం పూర్తి కాగలదని కూడా తెలియజేశారు

కర్నూలుకు వెళ్లవలసినవారికి భత్య ఇవ్వడాన్ని గురించి అధికారులు [illegible] రని, ఎంతమొత్తం అంచెను [illegible] [illegible] శ్రీ పుల్లారెడ్డిగారు తెలియచే[illegible] నేడు జరగవలసిన [illegible] సంఘ సమావేశం [illegible] [illegible] 10 వ తేదీకి వాయిదా వే[illegible]

## ఆంధ్రరాష్ట్ర రాజధాని

### అసెంబ్లీ సలహా పొందవలసిందిగా కేంద్ర ప్రభుత్వం నోటిమాటగా మాత్రమే సలహా చెప్పగలదని డాక్టర్ కట్జూ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8—

ఆంధ్రరాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన అనేక సూచనలను జస్టిస్ వాన్‌చూ తన నివేదికలో చేశాడని, అందులో మద్య నిషేధానికి సంబంధించింది ఒకటని, ఈ సూచన చెయ్యడంలో ఆయన ప్రభుత్వోద్యోగుల సర్వీస్ నిబంధనలను అతిక్రమించినట్టుగా ప్రభుత్వం భావించడం లేదని నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఒక ప్రశ్నకు డిప్యూటీ హోం మంత్రి చెప్పారు.

ఆంధ్రరాష్ట్రంలో ఆర్థిక స్తోమతుకోసం మద్య నిషేధాన్ని రద్దుచెయ్యవచ్చునని జస్టిస్ వాన్‌చూ సూచించడం ప్రభుత్వోద్యోగుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధం కాదా అని డాక్టర్ ధాటీ అడిగిన ప్రశ్నకు డిప్యూటీ హోం మంత్రి శ్రీ బి ఎన్. దాతార్ పై విధంగా జవాబిచ్చారు

ఈ విషయంలో మే 30 వ తేదీ "హరిజన"పత్రికలో 'ప్రభుత్వోద్యోగులకు మర్యాద' అన్న శీర్షికక్రింద ప్రకటించబడ్డ లేఖను చూశారా అని ప్రశ్నించగా చూశానని సమాధాన మిచ్చారు

[illegible] విరుద్ధమైన, లేక ప్రభుత్వ ప్రభుత్వానికి వ్యతిరేకమైన అభిప్రాయాలను [illegible] ంచడం ప్రభుత్వోద్యోగులకు దోషంఅవుతుందని ఉత్తర్వులు చేశారా అని అడగ్గా ప్రత్యేకంగా అటువంటి ఉత్తర్వులను జారీచేయనక్కర లేదని, ప్రభుత్వోద్యోగుల సర్వీస్ నిబంధనలే అందుకు చాలునని మంత్రి అన్నారు జస్టిస్ వాన్‌చూ అటువంటి నిబంధనల అతిక్రమణను ఏమీ చెయ్యలేదన్నారు

అయితే, కమిటీ కునియోగించబడే ప్రభుత్వోద్యోగుల సర్వీస్ నిబంధనలనుంచి మినహాయించబడతారా అని ప్రశ్నించగా, అది వారు నియమించబడే కమిటీల స్వభావాన్ని బట్టి వుంటుందని మంత్రి అన్నారు. విషయాన్ని బట్టి అవసరమైన సూచనలు, సిఫారసులు వారు చెయ్యవలసి వుంటుం దన్నారు.

### దేశంలో బ్రిటిష్ పెట్టుబడి

మనదేశంనుంచి 1953-54లో 3,20,17,000 రూపాయల బ్రిటిష్ పెట్టుబడి ఉపసంహరించు కోబడిందని, ఇది ఎక్కువగా ప్లాంటేషన్స్‌కు, గనులకు సంబంధించినదిదని ఒక ప్రశ్నకు ఆర్థికశాఖ కార్యదర్శి తెలియజేశారు

ఈ సంవత్సరంలో 49,46,000 రూపాయల బ్రిటిష్ పెట్టుబడి దేశంలోకి వచ్చిందన్నారు

### హరిజనుల ఇబ్బందులు

ఏయే [illegible]లలో, ఏయే గ్రామాలలో హరిజనులు అనేక సాంఘిక అవరోధాలను గుర్తిస్తున్నారో జాబితా తయారు చెయ్యవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను ఇండియా ప్రభుత్వం అడిగిందని [illegible] ప్రశ్నకు డిప్యూటీ హోం మంత్రి సభ [illegible] చెప్పారు.

## గంటకు 727¼ మైళ్ల వేగంతో విమాన ప్రయాణం

టాంగ్‌మియర్ (బ్రిటన్), సెప్టెంబర్ [illegible] సుప్రసిద్ధుడైన బ్రిటిష్ టెస్ట్ పైలట్ నెవిల్ డ్యూక్ హాకర్ హంటర్ విమానాన్ని గంటకు [illegible] వేగంతో నడిపించారు

ఇంతవరకు విమానాన్ని అమిత వేగంతో నడిపించడంలో ప్రపంచంలో అమెరికాది మొదటిగా వున్నది.

## "ఆంధ్ర ప్రభుత్వానికి కాంగ్రెసువాదే ముఖ్య మంత్రి"

### ఈ విషయంలో తాను లొంగేది లేదని శ్రీ నీలం సంజీవరెడ్డిగారి స్పష్టీకరణ

మద్రాసు, సెప్టెంబర్ 8—

ఆంధ్రరాష్ట్రానికి కాంగ్రెస్‌వాది మాత్రమే ముఖ్యమంత్రిగా వుండి తీరాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు నేడిప్పటికి వచ్చిన వెంటనే సుస్పష్టం చేశారు.

"ఈ విషయంలో నా పరిస్థితిని ఢిల్లీలో సుస్పష్టం చేశాను. ఏమి జరిగినా సరే. నేను మాత్రం ఈ విషయంలో లొంగేది లేదు" అనికూడా ఆయన అన్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారు ప్రధాని నెహ్రూతో సమాలోచనలు జరిపి నేడిప్పటికి వచ్చిన వెంటనే తన ఇంటివద్ద పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగ రీత్యా చూస్తే మెజారిటీ పార్టీ నాయకుని గవర్నరు పిలిచి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయమని కోరడం జరగాలన్నారు అప్పుడు కూడా ఆంధ్ర అసెంబ్లీలో మెజారిటీని కలిగివున్న కాంగ్రెసు పార్టీ మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలిగిన అర్హతను కలిగి వుంటుం దన్నారు.

కాంగ్రెసేతరుడు ముఖ్యమంత్రి కాగలడన్న సూచనలను నిరాకరిస్తూ, కాంగ్రెసేతరుడు ముఖ్యమంత్రిగా వుండేపరిస్థితికి ఏ సందర్భంలోనూ తాము ఆమోదించ మన్నారు

శ్రీ ప్రకాశంగారు ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాగలరన్న వార్తలనుగురించి ఏమి చెబుతారని ప్రశ్నించగా శ్రీ సంజీవరెడ్డిగారిలా అన్నారు.

"దానినిగురించి నేనేగా[illegible] సంబంధించినంత[illegible] పార్టీ మా[illegible] స్పష్టం[illegible]

మని తాను ఆహ్వానించానని, ఆ ఆహ్వానం ఎప్పుడూ వుంటున్నదేనని శ్రీ ప్రకాశంగారే మొన్నను పత్రికల వారితో చెప్పారన్నారు తన ఆహ్వానానికి శ్రీ ప్రకాశంగారి నుంచి ఇంకా సమాధానం రాలేదని, ఆ విషయమై వారితో తాను చర్చ జరపలేదని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు

### లోక్‌పార్టీ వైఖరి

ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపన విషయంలో కృషికార్ లోక్‌పార్టీవారి వైఖరిని గురించి శ్రీ సంజీవ రెడ్డిగారు ప్రస్తావిస్తూ, వారు కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరి కాంగ్రెసు పార్టీని బలపరచడానికి వాగ్దానం చేసివుండి కూడా "క్రమశిక్షణ రహితంగా" వారు వ్యవహరించడం విచారకరమైన విషయమని అంటూ [illegible] చెప్పారు.

"వారికి ఏదైనా [illegible] ప్రత్యేకాభిప్రాయం వుంటే, వాటిని చెప్పడానికి ఎంతైనా ఎక్కడంవల్ల, వక్తల ఉపన్యాసాలు చేయడంవల్ల ప్రయోజనం లేదు వాటన్నింటినీ పార్టీ ప్రాతిపదికపైగా పరిష్కరించుకొనవచ్చు.

ఆంధ్రలోని [illegible] ప్రజాస్వామ్య పక్షాలన్నీ [illegible] సుస్థిరమంత్రివర్గం ఏర్పడ

దానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేశాను. కనక ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకు మాతో సహకరించవలసిన బాధ్యత శ్రీ ప్రకాశం, శ్రీ రంగా గార్లపైన కూడా వుంది

శ్రీ ప్రకాశంగారు ముఖ్యమంత్రి పదవి కోసం బేరం ఆడుతున్నారా? అని ఒకవిలేకరి ప్రశ్నించగా శ్రీ సంజీవరెడ్డిగారు ఇలా అన్నారు —

"నేనలా భావించడంలేదు వారిని ఇంకా ఉన్నతమైన పదవిలో వుంచాలనుకుంటున్నాను, ఆయన అలాంటినాయకుడు కాదు"

ఈ విషయాలలో ఢిల్లీలో ఎలాంటి తుది నిర్ణయాలు జరగలేదని, ఆంధ్రరాష్ట్ర రాజకీయాలలోని తాజా పరిస్థితులను గురించి పండిట్ నెహ్రూకు వివరించి, ప్రాథమిక సమస్యలపైన మాత్రమే తాను సమాలోచనలు జరిపి వచ్చామని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు

### 16 వ తేదీన పార్టీ సమావేశం

సెప్టెంబరు 16 వ తేదీన జరగనున్న ఆంధ్రా కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సమావేశంలో మంత్రివర్గ నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాలను గురించి చర్చ జరగగలదన్నారు ఆ సమావేశానికి కృషికార్ లోక్‌పార్టీవారిని కూడా ఆహ్వానించామని వారంతా ఆంధ్రకో సుస్థిర మంత్రివర్గం ఏర్పడడానికి సహకరించ గలరనే తాను విశ్వసిస్తున్నానని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెప్టెంబరు 19, 20 తేదీలలో ఢిల్లీలో సమావేశమైనప్పుడు ఈ విషయమై చర్చ జరగవచ్చునన్నారు.

"అక్టోబరు ఒకటవ తేదీలోగానే మరొక నాయకుడు ఏర్పడగలడేమో" నని ఒక విలేకరి ప్రశ్నించగా శ్రీ సంజీవ రెడ్డిగారు "అక్టోబరు ఒకటవ తేదీలోగా ఏమి జరిగేది నేను చెప్పలేను ఈ విషయంలో ప్రధాని నెహ్రూ ఆలోచనలు మారవచ్చు కూడాను"

కాంగ్రెసు పార్టీలో చేరిన తరువాత లోక్ పార్టీవారు అనుసరిస్తున్న వైఖరిని గురించి శ్రీ సంజీవరెడ్డిగారు తన ఆశాభంగాన్ని ప్రకటిస్తూ ఇలా అన్నారు:—

"వారి వైఖరి ఎలా వున్నప్పటికీ, లోక్ పార్టీవారు కాంగ్రెసులో వున్నంతవరకు సుస్థిర ప్రభుత్వ స్థాపనలో వారి సహాయం కూడా వుంటుందని మేము భావిస్తాము."

"మీరు కోరిన ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి శ్రీ ప్రకాశంగారు సమ్మతించారా" అని ఒక విలేకరి ప్రశ్నించగా శ్రీ సంజీవరెడ్డిగారు ఇలా అన్నారు

"అదే ఆ విషయాన్ని గురించి నేను ఆయనను అడగనే లేదు ఇంకా వ్యవధి చాలా వుంది మేము దానిని గురించి సమగ్రంగా చర్చించుకొనగలము"

రామచంద్రపురం బై-ఎలెక్షన్ ఫలితాన్ని గురించి ప్రస్తావిస్తూ దానిని గురించి ఎలాంటి వ్యాఖ్యానం చేయవలసిన అవసరం లేదని, అక్కడ కమ్యూనిస్టులు ఒంటిగా వున్నారని తాను అంగీకరించగలనని అన్నారు

(మిగతా 4 వ పేజీలో)

"స్మరక్షాన్ హెయిర్ - లోషన్"
జుట్టు గత రాత్రి ప్రథమమైన వాటి, వాత సంబంధ ...ించారు. నొప్పులను, బొబ్బలు, పుండ్లు, కోత, దెబ్బ కొరుకుడు, మున్నగు ఏ విధమైన గాయములను గూడ కుదుర్చును. గొప్ప వైద్యులచే ఆమోదింపబడినది ఖరీదు 2 ఔ బుడ్డీ రు. 0-8-0 లు మాత్రమే స్టాకిస్టులు కావలెను. జాబులు ఇంగ్లీషులో వ్రాయవలెను

**Rassko Chemical Products.**
**10|1, Lower Circular Road, Calcutta-17.**

-: రేపే విడుదల :-
**"ప్రజారాజ్యం"**
ఆంధ్రుల అభిమాన వార పత్రిక
డెమ్మీ సైజు—8 పేజీలు
విడి ప్రతి అ 2   సాలుచందా రు. 6
వివరములకు :
మేనేజరు, "ప్రజారాజ్యం"
కాపువీధి, నెల్లూరు.

మద్రాసు సిటీ ఇంప్రూవ్‌మెంటు ట్రస్టు
## టెండరు నోటీసు
మౌబ్రేస్ రోడ్డు ఏరియా ఇంప్రూవ్‌మెంటు స్కీములో మట్టిని త్రవ్వి, తలపెట్టిన రోడ్ల లోని వల్లపు భాగములను పూడ్చి, వాటిని లెవెలింగ్ చేయుటకు సీలువేసిన టెండర్లు 18-9-53 తేదీ సాయంత్రం 3 గం. ల వరకు కోరబడుచున్నవి. పని పుమారు విలువ రు. 8,000/- లు.
మిగిలిన వివరములు, టెండరు డాక్యుమెంట్ల కాపీలు సెట్టు 1కి రు 2/- లు నగదు చెల్లించి మద్రాసు-15, సైదాపేట, నెం. 33 మౌంట్‌రోడ్డులోని ట్రస్టు ఆఫీసు నుండి, పని రోజులలో ఉ 11 గం. నుండి సా. 4 గం.ల మధ్య పొందవచ్చును.
మద్రాసు-15, -9-53 } పి. రాఘవ రెడ్డి, చేర్మన్.

## ...రైల్వే

...కు క్లెయిములు
...కోను జాబులు

ఈ క్లెయిములను గురించి అనేకం జాబులను పరిష్కరింపవలసి క్లెయిమెంటులు ఇన్‌వాయిస్ పూర్తి వివరాలను, ఈ ఆఫీసు ...కు రిఫెరెన్సును తెలియపరచని పక్షంలో క్లెయిముదారుల జాబులకు, అందుకు సంబంధించిన ఫైళ్లను వెదకి సమకూర్చుటంలో చాల ఆలస్యం అవుతున్నది.

కాబట్టి దిగువ సూచనలను పాటించి అట్టి ఆలస్యములను నివారించుటకు రైల్వేవారికి తోడ్పడవలసిందిగా క్లెయిముదారులను కోరడమైనది.

(1) వారి అన్ని జాబులలో రైల్వే రశీదు నెంబర్లు లేదా గూడ్సు అయినచో ఇన్‌వాయిస్ నెంబర్లు, పార్సెల్సు అయినచో వే బిల్ నెంబర్లు తెలుపవలెను.

(2) బుకింగ్ తేది, పంపునట్టియు, చేరవలసినట్టియు స్టేషన్లు, కన్‌సైన్‌మెంటు పూర్తి వివరణ.

(3) లభించిన సందర్భంలో ఈ ఆఫీసు ఎక్నాలెడ్జిమెంటు కార్డులలోను, జాబులలోను తెలిపిన లోగడ రిఫరెన్సులు ఉదహరించవలెను.

వివిధ కన్‌సైన్‌మెంట్లకు సంబంధించిన క్లెయిముల జాబులను ఒక్కొకదానికి ప్రత్యేకంగా పంపవలసిందిగా గూడ క్లెయిముదార్లు కోరబడుతున్నారు. అయితే, ఈ వివిధ జాబులన్నిటిని ఒకే కవరులో పెట్టి పంపితే ఆక్షేపణ వుండదు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు

# అనువాదంలో "ఫెయిల్" అయిన శ్రీ కృష్ణమీనన్

("ఆంధ్రప్రభ" ఢిల్లీ కార్యాలయం)

...ఢిల్లీ, సెప్టెంబర్ 7—స్టేట్స్ కౌన్సిల్ సభ్యుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ ప్రమాణం స్వీకారం చేసిన గంటలోనే ఆయనను ఒక మళయాళ సభ్యుడు మలయాళంలో అడిగిన ప్రశ్నను తర్జుమా చేయడానికి స్టేట్స్ కౌన్సిల్ చెయిర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్ అభ్యర్థించారు. మలయాళంలోనే మాట్లాడాలని నిషయం చేసుకున్న శ్రీ ఇంబి చిబాయా ఏదో అనుబంధ ప్రశ్న వేయడానికి లేవబోతుండగా డాక్టర్ రాధాకృష్ణన్ ఆ ప్రశ్నను శ్రద్ధగా విని అనువదించాలని శ్రీ కృష్ణమీనన్‌ను కోరారు.

ఎంతో ఉబ్జ గల శ్రీ మీనన్ కూడా ఈ పనిలో పరాజయం పొందారు. ఆయన శ్రీ ...బిచిబాయా మాటలను అర్థం చేసుకోలేక ...రు మరొక కేరళ సభ్యుడు శ్రీ మంజూ...ంటనే లేచి తర్జుమా చేశారు.

# ఎడినోవర్ గెలుపు

పశ్చిమ జర్మనీ ఎన్నికలలో డాక్టర్ ఎడినోవర్ సాధించింది నిస్సందేహంగా ఘన విజయమే! కిందటి ఎన్నికలలో కంటె ఈ సారి ఈయన క్రిస్టియన్ డెమోక్రాటిక్ పార్టీకి ఎక్కువ వోట్లు వచ్చాయి. కిందటి పార్లమెంటులో ఈయన పార్టీయే తక్కిన వాటికంటె పెద్ద దైనప్పటికీ, దానికి కేవలం తన బలంపైనే ఆధారపడి మంత్రివర్గం నిర్మించ గల స్తోమత లేదు; ఈసారి దానికి అట్టి స్తోమత పూర్తిగా కాకపోవచ్చు కాని, పేరుకైనా లభించింది. పార్లమెంటులో మొత్తం స్థానాలు 487 కాగా, ఎడినోవర్ పార్టీ 244 స్థానాలను గెలుచుకోగలిగింది.

తక్కిన పార్టీ లన్నింటకంటె, తన పార్టీకి ఒక్క వోటు మాత్రమే మెజారిటీ కలదు కాబట్టి, కొత్త ప్రభుత్వం నిర్మాణంలో తిరిగి అన్యపక్షాల సహకారాన్ని ఎడినోవర్ అర్థించవచ్చు. ఈ సారి కూడా మిశ్రమ మంత్రివర్గ నిర్మాణం తప్పక పోయినా, త్వరలో 80 వ జన్మ దినోత్సవం చేసుకొననున్న ఈ వృద్ధ నాయకునిపట్ల, ఈయన విధానాలపట్ల, ఈయన ప్రభుత్వం పట్ల పశ్చిమ జర్మనీ పౌరులు నిర్ద్వంద్వంగా విశ్వాసం ప్రకటించారనే కొత్త ఎన్నికల ఫలితాలను బట్టి తీర్మానించుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఎన్నికల ఫలితాలలో గమనించవలసిన విశేషం కమ్యూనిస్టుపార్టీ, రైష్ మెత్తని గౌ...జీపార్టీ, మరికొన్ని చిల్లరపార్టీలు పూర్తిగా పొందిన పరాజయం.

అయితే, సమయాసమయాలు కాని, యుక్తాయుక్తాలు కాని ఎంతమాత్రం తెలియని అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ ఈ ఎన్నికలకు ముందు పశ్చిమ జర్మనీ పౌరులు ఎడినోవర్‌నే సమర్థించాలంటూ ఒక ప్రకటన చేశారు. తాము ఎవరిని ఎన్నుకోవాలనేది ఏ దేశ ప్రజలైనా తమకు తామై స్వచ్ఛందంగా నిర్ణయించుకోవలసిన సమస్య. ఇట్టిదానిలో డల్లెస్ వేలుపెట్టడం ఎంత మాత్రం భావ్యంకాదు. అయితే, ఆ ప్రబుద్ధునికి మరొక పని చేతకానట్టే తోస్తున్నది. ఆయన ప్రకటన ఎడినోవర్‌కు ఎంతమాత్రం తోడ్పడలేదు గాని, ఆ వృద్ధ నాయకుని ప్రతిపక్షాలకు మాత్రం (పశ్చిమ జర్మనీ అమెరికాకు కేవలమొక ఉపగ్రహరాజ్యమనే ప్రచారాన్ని మరింత తీవ్రంగా కొనసాగించడానికి) నిస్సంశయంగా తోడ్పడింది.

ఏమైనా, ఎన్నికలలో తాను పొందిన ఘన విజయాన్ని డాక్టర్ ఎడినోవర్ ఏ విధంగా వినియోగించుకో నున్నారనే ముఖ్య సమస్య వుండనే వున్నది. జర్మనీ సమైక్యతా సాధనకు తాను డాక్టర్ సింగ్మన్ రీ ధోరణినే అవలంబించనున్నట్టు ఎన్నికల ఫలితాలు వెలువడినంతనే పశ్చిమ జర్మనీ కౌన్సలర్ సూచించారు. ఇది శోచనీయం, దక్షిణ కొరియా ప్రెసిడెంట్ నడవగోరుతున్న— వినాశన పథం. దాని వెంట నడిస్తే, ఎడినోవర్ ఇప్పుడు పొందిన విజయం పతనోన్ముఖంగా ఈయన పదవీ సమయంలో మొదటి మజిలీ మాత్రమే కాగలదు.

# ఆంధ్ర ప్రభుత్వం శాఖల పునర్విభజన

ప్రభుత్వం పనులు సులభంగా జరగడానికి ఏర్పాట్లు

మద్రాసు, సెప్టెంబర్ 7—ఆంధ్రా సెక్రటేరియట్ సమర్థతతో పని చేయడానికిగాను పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా సన్నిహితత్వం వున్న శాఖలన్నీ చేర్చి ఒక్కొక్క డిపార్టుమెంటు ఒకే కార్యదర్శికింద వుండే ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలాంటి ఏడు డిపార్టుమెంటులు ఆంధ్ర ప్రభుత్వానికి వుండగలవని ఆంధ్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారు నేడు పత్రికా విలేకరులకు చెప్పారు.

ఉదాహరణకు హోం డిపార్టుమెంటు కింద వున్న పోలీసు శాఖ పబ్లిక్ డిపార్టుమెంటులో వున్న లా అండ్ ఆర్డర్ శాఖలు ఒకే కార్యదర్శి కిందవుండగలవట.

ఆంధ్ర ప్రభుత్వంలోని ఏడు శాఖల కార్యదర్శుల వివరాలు ఇవి:

చీఫ్ సెక్రటరీ—పోలీసు, లా అండ్ ఆర్డర్, సమాచారం పబ్లిసిటీ

రివెన్యూ సెక్రటరీ—రివెన్యూ, వ్యవసాయం, ఎక్సైజు మద్యనిషేధం

పి డబ్ల్యు డి, కార్యదర్శి—పి డబ్ల్యు డి ట్రాన్స్‌పోర్టు

లీగల్ కార్యదర్శి—లీగల్, లీగల్ అఫీసర్లు

విద్యాశాఖ కార్యదర్శి—విద్య, ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన.

ఆర్థిక కార్యదర్శి—ఆర్థికం, కమర్షియల్ పన్నులు

డెవలప్‌మెంట్ సెక్రటరీ—డెవలప్‌మెంట్, గ్రామోద్ధరణ, కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్లానింగ్.

ఇలా ఏర్పడగల వివిధశాఖల అధికారుల పేర్లను తాత్కాలికంగా నిర్ణయించి, ముందుగా ఆ అధికారులకు తెలియజేశామని ఆ జాబితాను యూనియన్ ప్రెసిడెంటుకు కూడా పంపించామని శ్రీ పుల్లారెడ్డిగారు చెప్పారు.

ఆంధ్రా బిల్లు పార్లమెంటు సమ్మతి పొంది ప్రెసిడెంట్ ఆమోదముద్రుడిన తర్వాత ఈ జాబితాను అధికారరీత్యా ప్రకటిస్తారని అంతవరకు పత్రికలలో వచ్చే ఉద్యోగుల పేర్ల వార్తలు కేవలం ఊహలు మాత్రమే కాగలవని కూడా అన్నారు.

ఆంధ్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికార్ల పేర్లను కొన్నింటిని "ఆంధ్రపత్రిక" ఇదివరకే ప్రకటించింది మరికొన్ని శాఖలకు అధికారులుగా కిందివారు నియమింప బడినట్లు తెలుస్తున్నది

ఆంధ్ర అసెంబ్లీ కార్యదర్శి శ్రీ జి వి చౌదరి డిప్యూటీ కార్యదర్శి శ్రీ యం సూర్యారావు.

రివెన్యూ బోర్డు కార్యదర్శి శ్రీ కె సుబ్బారావుగారు రివెన్యూ బోర్డు మొదటి సభ్యుడుగాను, రెండవ సభ్యుడు శ్రీ ఎం. వి. పాయ్.

వ్యవసాయం, మత్స్యపరిశ్రమశాఖ డైరెక్టరు శ్రీ ఎం కాంతిరాజ్, హరిజనాభ్యుదయశాఖ డైరెక్టరు శ్రీ ఎన్ భగవాన్‌దాస్ సెటిల్‌మెంట్ డైరెక్టరు మిస్టర్ ఖాజా మొహిద్దీన్, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శ్రీ పి వి ఆర్ వైద్యనాథన్, సెంట్రల్‌రోడ్ ట్రాఫిక్ బోర్డు కార్యదర్శి మిస్టర్ జనాబ్ సయ్యద్ అహ్మద్ రాయలసీమ డెవలప్‌మెంటు కమిషనర్ శ్రీ బి. లోకప్ప ఆటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్ శ్రీ ఎస్ డి సహాని ప్రజారోగ్య శాఖ డైరెక్టరు శ్రీ ఎస్ దక్షిణామూర్తి వెటర్నరీ డైరెక్టరు మేజర్ మురారి

విభజన స్పెషల్ ఆఫీసరు, హోం శాఖ కార్యదర్శి శ్రీ సి. నరసింహంగారు నేడు శ్రీ పుల్లారెడ్డిగారు, సెక్రటేరియట్ సిబ్బంది విభజన కార్యక్రమంలో నిమగ్నులై వున్నారు.

కర్నూలులో ఏర్పాట్లు చూడడానికి వెళ్ళిన శ్రీ డి. రఘురాంగారు, (అసిస్టెంటు సెక్రటరీ) నేడు తిరిగి వచ్చారు, వారి నివేదికను కార్యదర్శి పరిశీలిస్తున్నారు

మద్రాసు సెక్రటేరియట్ గుమస్తాలలో ఆంధ్రరాష్ట్రానికి డిప్యూటేషనుపై వంపబడే ఆంధ్రేతర ఉద్యోగులు అచటికి పోయినట్లయితే శేషించిన మద్రాసు సెక్రటేరియట్‌లో నూటికి 20 మందికి ప్రమోషనులు తగ్గి, పాత దిగువ ఉద్యోగాలకు పోవలసి వస్తుందట డిప్యుటేషనుపై ఆంధ్రేతరులను ఆంధ్ర ప్రభుత్వం తీసుకొనకపోతే నూటికి 30 మంది దిగువ ఉద్యోగాలకు పోవలసి వస్తుందని తెలుస్తున్నది కూడా

## ఆంధ్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్

మద్రాసు సెప్టెంబర్ 7—ఆరోగ్యశాఖ అసిస్టెంటు డైరెక్టర్ డాక్టర్ సి సుబ్బారావు గారు ఆంధ్ర రాష్ట్రంలోని ఆరోగ్యశాఖ వివరాలను తయారు చేసే నిమిత్తం స్పెషల్ డ్యూటీలో వుంచబడ్డారు ఈ ఉత్తర్వు వెంటనే అమలులోనికి వస్తుంది

వీరు ఆంధ్ర ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా అక్టోబరు 1 నుంచి డాక్టర్ కొంతి దక్షిణామూర్తిగారు ఇరాక్ నుంచి తిరిగి వచ్చేదాకా పని చేస్తారని తెలుస్తున్నది

ఆ తరువాత డాక్టర్ కొంతి దక్షిణామూర్తి గారు ఆరోగ్యశాఖ డైరెక్టర్‌గా వుండగలరని కూడా తెలుస్తున్నది

శ్రీ యస్ సుబ్రహ్మణ్య శాస్త్రిగారు రహదారీ అసిస్టెంటు ఇంజనీర్‌గా తాత్కాలికంగా ...

శ్రీ ముకుంద ... టి దండపాణి, ... యస్ హనుమంతరావు, ... రామచంద్రరావు, ముల్ జయచంద్రా మిస్టర్ అబ్దుర్ రహిమాన్‌గార్లు అసిస్టెంట్ ఇంజనీర్లుగా తాత్కాలికంగా నియమించబడ్డారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 8—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 1,65,833-0-5 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

మద్రాసు కలపవర్తకుల గోదావరి వరదబాధితుల సహాయసంఘం వసూళ్లు 1,527-0-0

దీనిలో:— శ్రీనివాస టింబర్ డిపో వారు 116-0-0 శ్రీ వెంకటేశ్వర టింబర్సు డిపోవారు 116-0-0, చింతలపూడి బాలయ్య, అండ్ నకరికంటి నరసింహయ్య గార్లు 116-0-0 మణిలాల్ హరిజీవన్ అండ్ బ్రో. పల్లి అప్పారావుగార్లు 116-0-0, బి రామారావు అండ్ కంపెనీవారు 116-0-0, పెరుమాళు సుబ్రహ్మణ్యం అండ్ కంపెనీవారు 116-0-0 ఆనందా టింబరు డిపో వారు 58-0-0, టి సంపత్‌గారు 50-0-0, టి వి దొరస్వామి నాయుడు అండ్ సన్సువారు 50-0-0, వి నరసింహాచారియార్ అండ్ సన్సువారు 50-0-0, రావుసాహెబ్ గోపు రామచంద్రరావు అండ్ సన్సు వారు 116-0-0, యే దొరస్వామి నాయుడు అండ్ బ్రదర్సు 50-0-0, శ్రీకృష్ణ స్వామిమిల్లువారు 50-0-0, సురేష్ టింబరు ట్రేడర్సువారు 50-0-0 నాళం సాంబయ్యగారు 25-0-0, కొంకిశెట్టి అంజయ్యగారు 50-0-0, యునైటెడ్ టింబరు ట్రేడర్సువారు 50-0-0, ఏ నటేశ నాయకర్‌గారు 116-0-0, టి. శేషాద్రి అయ్యంగార్ అండ్ కంపెనీవారు 116-0-0

ఆంధ్రవ్యాయామ కళాశాల విద్యార్థుల (విజయవాడ) వసూళ్ళు 1,100-0-0

రావుబహద్దూర్ జనాబ్ షేక్ చినమీరు సాహెబ్, నాదస్వరవిశారద జనాబ్ షేక్ ఆదంసాహెబ్‌గార్ల ద్వారా చిలకలూరిపేట గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ వసూళ్లు 1 000 0-0

దీనిలో ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినవారి పేర్లు శ్రీమాన్ యం. సత్యనారాయణాచార్యులు, గ్రంధి వెంకటరత్నం అండ్ కంపెనీ ... రవణప్ప ... మల్లు కన్నయ్య ... ఇంటూరి వెంకటేశ్వర్లు కామేపల్లి వెంకటసుబ్బయ్య, దీవి కోటేశ్వరరావు, కె రాఘవయ్య అండ్ కె రామమూర్తి 20-0-0, పదిహేను రూపాయలు ఇచ్చినవారి పేర్లు: మాలెంపాటి గోవర్ధనరావు, ఇప్పే వీరయ్య, కె వెంకటచలం పది రూపాయలు ఇచ్చినవారి పేర్లు: రాజేష్ గంగా శ్రీరాములు యం నాగూరు అండ్ ఎం పిచ్చయ్య, కొప్పురావూరి గిరయ్య, పార్వతి సుబ్బరామయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, కె చినరావయ్య అండ్ అర్ రావయ్య గ్రంధి రాఘవయ్య, కొత్తూరి లక్ష్మయ్య బ్రదర్సు, కొప్పురావూరి సత్యనారాయణ, కొలిశెట్టి కోటిస్వామి, రాయపల్లు రామకృష్ణారావు, రామమల్లు వెంకటేశ్వర్లు, యమ్ వి. రామానాచార్యులు, కె పిచ్చినాగయ్య, నిమ్మరాజు కొండయ్య, జి రాధాకృష్ణమూర్తి, పొత్తూరి రామయ్య, అయిదు రూపాయలు ఇచ్చిన వారిపేర్లు —

కూనలపోలయ్య డి యల్ నరసింహం, మున్నలూరి రంగయ్య, డా॥ పి హరినారాయణ, టి కె. నారాయణ, కందర్ల రాములు, మాలేటి అంజనేయులు, పొట్టి రామయ్య, కూనల చిన శ్రీరాములు, బెండపూడి వెంకటేశ్వర్లు, ఖాజా మొహిద్దీన్, చుండి వెంపన్నయ్య, డా॥ షేక్ అబ్దుల్ రజాక్, వంగిశెట్టి నాగయ్య, చంపాలాల్, ముదపాక రామమూర్తి, శివశంకర విలాస్, నంగినేని రంగయ్య, గట్టా కోటయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, కె వెంకటస్వామి అండ్ అన్నా లక్ష్మయ్య, కందిమళ్ల వెంకటేశ్వర్లు, రాచమల్లు రామమూర్తి, చంద్రపల్లు కాశీ విశ్వనాథం షేక్ హుసేన్ సాహెబ్, రావూరి హనుమయ్య, అంట్ మార్నెల్ల సీతారామయ్య, పోలిమారు, సన్యాసినివాసరావు, బండారు కొండయ్య, వనపల్లి పుల్లమల్లింగం, యస్. మీ రా సా హెబ్ కొప్పు రావూరి మల్లయ్య యజ్ఞంల సుబ్బారావు, కొప్పురావూరి కోటేశ్వరరావు, కొత్తూరి ఆదినారాయణ, మేకపోతుల పోతయ్య, గ్రంధి కోటేశ్వరరావు, ... వెంకయ్య ... సింగారెడ్డి ... గ్రంధి ... స్వహూ ఇంటూమ...స్వ... ప్రాంతమైన ... స్వతో మేళవిం ప్రచండ ముంత్య ... పారు.

రావు పన్నంశెట్టి దానయ్య, పెండ్యూరి శ్రీరాములు, ఎస్ అబ్దుల్ రజాక్, పట్టి శ్రీనివాసరావు, డా. రాయప్రోలు విశ్వనాథం, టి వి. హెచ్ ఆచార్యులు, యాదర బ్రహ్మయ్య, పొత్తూరి కోటేశ్వరరావు, సిద్దాబత్తుని నారాయణ ఎమ్. డి ఇసహాక్ అండ్ బి. కె నరసింహం, డా అన్నాప్రగడ నరసింహారావు సంగిశెట్టి వీరభద్రయ్య, గార్లపాటి వెంకటరత్నం, శ్రీ కృష్ణం వెంకటేశ్వరు, తోట భరతుడు (వి ఎమ్) శ్రీ వెంకట్రామయ్య, కొత్త సుబ్బారావు, శ్రీరాం పుల్లయ్య, ఎమ్ రామారావు, ఎ. బహిల్ మియా, పదిరూపాయలిచ్చినవారి పేర్లు —డా కాజా శ్రీకృష్ణమూర్తి,పొత్తూరి నరసింహారావు డా సి హెచ్ వి. నరసింహాచార్యులు, యం గుండయ్య. ఎమిడి శ్రీ రాములు, కె నాగభూషణంఅండ్ కంపెనీ, పోటూరు పురుషోత్తం, తోట వెంకటస్వామి బ్రదర్సు, వి వి కోటయ్య, ఎం సూర్యనారాయణ, సబ్—రిజిస్ట్రార్ స్టాఫ్, బొబ్బాల లక్ష్మయ్య, కొయ్యలగుంట సుబ్రహ్మణ్యం అండ్ శివయ్య 15-0-0, చక్రధర టాకీస్ కాంట్రాక్టర్లు అండ్ ఆపరేటర్స్ 20-0-0,లావుపొదరిగారు, 5-0-0, దబ్బారాల్వారా వసూళ్ళు. 95-0-0

రాయగడ, చెరుకు ఉత్పత్తిదారులు (మొదటి దఫా) 1,116-0-0

దీనిలో —శ్రీ సూతక్కి దేవీ ప్రసాదు 100-0-0 శ్రీ ఎ పటాభిరామయ్య 100-0-0, శ్రీ వి సత్యనారాయణ 100-0-0, శ్రీ జి. అంజనేయులు 58-0-0, శ్రీ కె. సి హెచ్ సత్యన్నారాయణ రావు 50-0-0, శ్రీ సి హెచ్. సీతారామస్వామి 50-0-0, శ్రీ కె. వెంకట రావు 30-0-0, శ్రీ ఎం. రామకోటేశ్వరరావు 30-0-0.

25-0-0 రూపాయలు విరాళమిచ్చినవారి పేర్లు —శ్రీ జి నారాయణ, శ్రీ యన్ అప్పలస్వామి, శ్రీ యన్ మాధవరావు, శ్రీ కె పార్థసారథి, శ్రీ యన్. లక్ష్మీ నరసింహారావు శ్రీ పి వి. రమణయ్య, శ్రీ యన్ రాధాకృష్ణ. శ్రీ యం కామయ్య 20-0-0, శ్రీ జి ... 20-0-0, ...చంద్రరావు 20-0-0, ...రైతుడు 20-0-0, ... సుబ్బారావు 15-0-0.

10-0-0 రూపాయలు విరాళమిచ్చినవారి పేర్లు —శ్రీ పి సత్యనారాయణ, శ్రీ యం బాగి, శ్రీ కె. రామబ్రహ్మం, శ్రీ బి. పాపినాయుడు, శ్రీ యం భాస్కరరావు, శ్రీ జి వెంకయ్యమ్మ, శ్రీ రెడ్డి కాశినాయుడు, శ్రీ ఎపార సాంబయ్య, శ్రీ కె గోవింద నాయుడు, శ్రీ కె సి హెచ్. అప్పలరాజు, శ్రీ యన్ వి సుబ్బయ్య, శ్రీ మేడిబ సూర్యనారాయణ గార్లు

శ్రీ బి సుందరరావు, 8-0-0, శ్రీ పి. సీతారామయ్య 8-0-0

5-0-0 రూపాయలు విరాళమిచ్చినవారి పేర్లు —శ్రీయుతులు కె సీతయ్య, వి సోమసుందరరావు, డి తాతయ్య బి కోమన్న, వై. వీరరాజు, మోర గురయ్యలు, సుంకరి రామమూర్తి, మొగిలి లచ్చయ్య, ముత్తా అప్పన్న, సాంబపాడు, కె సన్యాసిరాయుడు, కె నారాయణ, రెడ్డి రామినాయుడు, మజ్జి నారాయణ బత్తలస్వాములు, జి రామస్వామి, మూర్తి బేతా గారు, కె. వి. జగన్నాథరావు, యన్. నాంచారమ్మ, ఎన్. రామకోటేశ్వరరావు, కె వ్వరాజ్యలక్ష్మి గార్లు.

5-0-0 రూపాయల లోపు విరాళాలు 55 గురు యిచ్చినవి 89-0-0

సిద్దిపేట గ్రామస్థులు(నైజాం) 270-0-0

దీనిలో శ్రీ ఘాశీరాం శేటు 51-0-0, శ్రీ కూర రామన్న 15-0-0, శ్రీ వాంపాటి మల్లేశు 12-13-0, శ్రీ కొన్న గొట్టు పి. రామయ్య 12-13-0, శ్రీ చకిలిం నాగభూషణం 10-0-0, శ్రీ వుప్పలశేఖరంగిట్టు శంకరయ్య 10-0-0, శ్రీ జిల్లా వెంకటేశం 10-0-0, శ్రీ కొత్తివాద నాగభూషణం 10-0-0, శ్రీ వానపల్లి వీరయ్య అయిత చెంద్రయ్య 10-0-0, శ్రీ జిల్లా నారాయణ 10-0-0, శ్రీ వంగ అంజిరెడ్డి 10-0-0, శ్రీ ... రామలింగం 9-0-0 శ్రీ గండె సాంబయ్య 8-11-0, శ్రీ కొత్తివాద నాగయ్య 5-0-0, శ్రీ కొమరవెల్లి కాశయ్య 5-0-0, శ్రీ కొమరవెల్లి శంకరయ్య 5-0-0, గండె మల్లయ్య నారాయణ

పెద్దపల్లి గుమాస్తాల...

కోటి హనుమంతు శ్రీ లక్ష్మన్‌దాస్ గోపాల్‌దాసు, శ్రీ పుప్పాల వసంతరాయ శ్రీ త్రింబకరావు, ఎ చంద్రమౌళి శ్రీ జెట్టి చంద్రారెడ్డి అండ్ కంపెనీ. శ్రీ గంపా మహేశం, శ్రీ రాంలాల్ మనుసాకు శ్రీ రతన్‌లాల్ జంహరు, శ్రీ ముకుందలాల్ కిషన్‌చంద్, శ్రీ బాజా మోహన్ లీల్, శ్రీ మోతీలాల్ గిరిధారిలాల్, గంగాబిషన్ సీతారాం, దొడ్ల మల్లయ్య

గుమాస్తా సంఘ వలంటీర్లు దర్బార్ల రూపంగా చిల్లర కాని అణాలు వసూలు చేసిన వివరాలు —

శ్రీ ఎల్ రామారావుగారు వలంటీరు 10-0-0 శ్రీ బాలునర్సు 8-0-0 5 రూపాయల వసూలు, శ్రీ శంకరులింగ్, కె పాయ్యా గాండ్ల శంకరయ్య, గోవిందరెడ్డి కె వీరయ్య, గరిమిళ్ళ రామయ్య శ్రీ హీరలాల్ గోవిందరాం 15-0-0 రాంలాల్ గణేశరాం 11-0-0 ఎన్ రాజశేఖరం 10-0-0 కన్నమల్లేశం 11-0-0 బవ్వాజి సత్యనారాయణ 10-0-0 5 రూపాయలిచ్చినవారు కన్నలక్ష్మయ్య వ. సంగయ్య, ముష్టాల లక్ష్మయ్య, టి భూమారావు, నార్ల వెంకటేశం, టి నంహరి, అల్లెంకి బుచ్చయ్య, కన్న సంగయ్యగారు, షౌకత్ఆలి, ఏ వెంకటరెడ్డి, నారాయణస్వామి, తమ్మి సత్యనారాయణ.

జయపూరు వర్తకసంఘం (శ్రీ వనిమిశెట్టి లక్ష్మీపతిగారిద్వారా) 900-0-0

దీనిలో —శ్రీ వనిమిశెట్టి అప్పారావు లక్ష్మీపతిగార్లు 60-0-0, హాజీ జమాల్‌నూర్ మహమ్మద్ కంపెనీ వారు 50-0-0, శ్రీ చెలగంశెట్టి వెంకన్నగారు 50-0-0, హాజీ షకూర్ మహమ్మద్ కంపెనీవారు 40-0-0, అందవరపు అప్పన్న అండ్ బ్రదర్సు 60-0-0, శ్రీ అంకం గురుమూర్తిగారు 25-0-0, శ్రీ ఆదిమూలం చిన్న అప్పయ్యగారు 20-0-0, శ్రీ అంగాజాల అప్పారావుగారు (బొరిగుమ్మ) 20-0-0, శ్రీ కల్లంశెట్టి వాసుదేవుగారు జనుపురం 15 0-0 శ్రీ కుప్పిలి కృష్ణమూర్తిగారు 15-0-0, శ్రీ ఆదిమూలం చిట్టి అప్పయ్యగారు 15-0-0, శ్రీ ...

10-0-0, దొడ్డి కొండయ్యగారు 10-0-0,కృష్ణాటాకీసువారు10-0-0, శ్రీ కిల్లంశెట్టి చిన్న సీతయ్యగారు 10-0-0, అందవరపు దాలిగురువులుగారు 10-0-0, మహమ్మద ఇబ్రహింగారు, (బొరిగుమ్మ) 10-0-0, మహమ్మద్ బాకరుగారు (బొరిగుమ్మ) 7-8-0, శ్రీ కోట సన్యాసయ్యగారు 5-0-0, బిజు బండారు కంపెనీవారు, జయపురం 5-0-0 శ్రీ అన్నపాడిగారు 5-0-0, పొట్నూరు రామకృష్ణగారు 5-0-0, అల్లశెట్టి అప్పలసూరిగారు 5-0-0, శ్రీ గొరవల్లి చిన్నయ్యగారు 5-0-0, శ్రీ కృష్ణమిశ్రాగారు 5-0-0, శ్రీ సూరి ఆదినారాయణగారు 5-0-0, శ్రీ కె మీరాసాహెబుగారు 5-0-0, శ్రీ ఆనాల రామారావుగారు10-0-0, శ్రీ అంకం సోములుగారు 5-0-0, చిల్లరగా వసూల్లు 39-8-0, శ్రీ అక్కిశెట్టి అప్పలస్వామిగారు 5-0-0, శ్రీ గండి తాతారావుగారు 10-0-0, కెళ్ళ అప్పలస్వామినాయ్డు వారు 58-0-0, శ్రీబసవాలక్ష్మప్పుడు గారు 10-0-0, శ్రీ అనాల అమ్మయ్యగారు 15-0-0, సీమకుర్తి వెంకటరత్నం బ్రదర్సు 30-0-0, శ్రీ పొట్నూరు గురుమూర్తిగారు 15-0-0, శ్రీ పోలాకి కృష్ణమూర్తిగారు 25-0-0 శ్రీ హరిరాం సత్యనారాయణ మొదలిగారు 10-0-0, శ్రీ పొట్నూరు నర్సింహులుగారు 15-0-0 శ్రీ సకలాబత్తుల అక్కయ్యగారు 5-0-0, అరిశెట్టి వెంకటేశ్వర్లుగారు 10-0-0, శ్రీ గోపిసెట్టి అంకలింగారు 5-0-0, శ్రీ శింగిశెట్టి రాములుగారు 10-0-0, శ్రీ వసుమర్తి అప్పలరాజుగారు 10-0-0, మెసర్స్ దేవ్‌చంద్ 60-0-0, శ్రీ చంపాలాల్ 40-0-0.

శ్రీ కె కుటుంబరావు చౌదరి, మిత్ర బృందం ఆరోగ్యవరం మొదటి దఫా 275-0-0

దీనిలో—శ్రీ యం రంగయ్య చౌదరి రు 30-0-0 లు, శ్రీ ... యం గజేంద్రమ, రు 20-0-0 లు, శ్రీ కొల్లా లింగయ్య చౌదరి రు 20-0-0, ఆరువుకోట్ల ... మహారాజా ...

సూరి, ఖాదర్ మొహిద్దీన్, అయిదు రూపాయలు యిచ్చినవారు: శ్రీ యస్ పోతురాజు నాయుడు, శ్రీ యస్ కృష్ణంనాయుడు, శ్రీ కె. హరికృష్ణమ రెడ్డి, శ్రీ కె రామారావు చౌదరి, శ్రీ వి భూషణరావు చౌదరి పుల్లారెడ్డి అండ్ శ్రీ ఎ బి వి యన్. రెడ్డి, శ్రీ కె సుబ్బరామయ్యగార్లు, అయిదు రూపాయల లోపు వసూళ్లు రు 23-0-0

కుందనమల్ దామజి ఛారిటీస్ మింట్ స్ట్రీట్, మద్రాసు 251-0-0

రాయగడ ప్రజలు (జయపూర్ మైనింగ్ సిండికేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ ద్వారా) 246-0-0

శ్రీకాకుళం విద్యార్థులు (మూడవదఫా) 246-0-0

దీనిలో శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘంవారి రెండవ దఫా విరాళం 116-0-0, శ్రీ అందవరపు కృష్ణారావు 50-0-0, శ్రీ ప్రభా హనుమేశ్వరరావు 50-0-0, డాక్టర్ లంక సూర్యప్రకాశరావు 10-0-0, శ్రీ గుంటు లక్ష్మణరావు (లారీ డ్రైవర్) 5-0-0, శ్రీ దొంతు అప్పల సుబ్బారావు 5-0-0, శ్రీ గొర్తి వెంకట రామజోగారావు 5-0-0, శ్రీ పెళ్ళరాజా వెంకట నారాయణ 5-0-0

శ్రీకాకుళం మార్కెట్ వర్తక సంఘం బాలూరు) విరాళాలు — 116 0-0, మార్కెట్‌లో చిల్లర వర్తకులు 19-0-0, శ్రీ అందవరపు అచ్చన్న 10-0-0, శ్రీ మాడెన్న అంజనేయులు 10-0-0 శ్రీ బరాటం ఆదెన్నగారి లక్ష్మీనారాయణ 10-0-0, శ్రీ కోరాడ ఆదినారాయణ 5-0-0, శ్రీ అందవరపు వెంకటనారాయణ 5-0-0, శ్రీ గుడ్ల సత్యనారాయణ 5-0-0. శ్రీ గుడ్ల కృష్ణమూర్తి 5-0-0 చేరియున్నవి

కృష్ణాజిల్లా ఎలకుర్రు గ్రామస్థుల వద్ద శ్రీ కొల్లిపర రామచంద్రయ్య, తాతినేని పుంటయ్య వగైరాలు వసూలుచేసి పంపినది 208-8-0

ఇందులో.— పి మల్లికార్జునుడు 15-0-0, కె కోటయ్య 15-0-0, ఎం కె బ్రహ్మానందం 10-0-0 ఆర్ డి వెంకటరత్నం 10-0-0, ఎస్ ఎస్ ఎల్ హెచ్ ఇ పాఠశాల ఉపాధ్యాయబృందం 10-0-0 కె కొండయ్య 5-0-0 కె నాగయ్య 5-0-0, కె నరసయ్య 5-0-0, కోడే సుబ్బయ్య 5-0-0, కొల్లిపర రామచంద్రయ్య 5-0-0, తాతినేని పుంటయ్య 5-0-0, కాశీ నాయని సుబ్రహ్మణ్యం 5-0-0 ముక్కామల వీరనాయుడయ్య 5-0-0 కనకమేడల కొండయ్య 5 0-0, కనకమేడల అంజయ్య 5-0-0.

మూర్తి 10-0-0 ఆర్. టి నరసింహావారి 10-0-0 పి. రాజారావు 10-0-0 వై విశ్వనాథన్ 6-0-0 5 రూపాయలిచ్చినవారి పేర్లు.—ఆర్ సుదర్శనం, వి రామచంద్ర మడియన్, జి వెంకట శేషయ్య జి శంకరనారాయణరెడ్డి, వి ఎస్. ఆర్ వి అంజనేయులు, విద్యార్థులు: యమ్ రంగారెడ్డి, వి శేషన్న, జి శివయ్య, జి నుంకిరెడ్డి ఎ కోదండరెడ్డి, కె ఆర్. హనుమంతరెడ్డి, పుర ప్రముఖులు సత్యనారాయణరెడ్డి, జి ఆర్. మోటారు సర్వీస్ యస్ ప్రభాకరరెడ్డి టి కె పుల్లారెడ్డి 8-0-0 జి. ఆర్. మోటారు సర్వీస్ వర్కర్స్ 10-0-0 టి రామాదేవి 10-0-0 ఆర్ సి జి టి యల్ టి డి 10-0-0 ఆర్ట్స్ కళాశాల హాస్టల్ నాన్ వెజిటేరియన్ వంటవారు 6-13-3 రూపాయలకు తక్కువగా వచ్చిన వసూలు మొత్తం 49-2-9

శ్రీ కె రఘురామయ్య, సినిమా నటుడు, 200-0-0

తణుకు, ఏలూరు పట్టణాలలో "కురుక్షేత్రం" నాటకంలో శ్రీ కృష్ణపాత్ర ధరించిన సమయంలో శ్రీ కె రఘురామయ్యగారు ప్రేక్షకులవద్ద జోలిపట్టి సేకరించిన విరాళాలు 347-10-10

పై నాటకాలు కంట్రాక్టు చేసిన ఈ క్రిందివారితో కూడిన కమిటీ శ్రీ ముదునూరి సూరవరాజు, శ్రీ వి యన్. రావు, శ్రీ కె రామబ్రహ్మం (రాజమండ్రి) ఇచ్చిన విరాళం 50-0-0

చిరంజీవులు లక్ష్మణస్వామి, నెల్లా రాంచేనిగార్ల వివాహ సందర్భంలో విజయనగరంలో వసూలు చేసి పంపిన విరాళాలు 79-0-0

ఇందులో:— కె ... రావు 5-0-0, ... సన్యాసమ్మ 5-0-0 ఇరుపల్లి అన్నపూర్ణం 10-0-0, ... ప్రాంతులు ...

గన వరం ...వారెం

ఇందులో:
వెంకట రామిరెడ్డి 50 ..., రాజా వెంకటేశ్వరరావు 10-0-0, సీతంరాజు బ్రదర్స్ (వుయ్యూరు) 10-0-0, కొర్లి వెంకటరామరెడ్డి 10-0-0, కొర్లి అప్పిరెడ్డి 10-0-0. ఎ మల్లారెడ్డి 10-0-0, కె రామిరెడ్డి 5-0-0, సీతంరాజు కుటుంబరావు 5-0-0.

మద్రాసులోని ఒక సానుభూతిపరుడు బందరు హిందూకాలేజి ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండవ దఫా పంపినది

అమ్మనముద్రం గోరంట్ల వెంకన్న హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు

ఇందులో ఉపాధ్యాయులు:— శ్రీ జి లక్ష్మీనారాయణ హెడ్మాస్టర్ 25-0-0, వడింపల్లి వెంకటేశ్వరరావు 10-0-0, యస్ రాఘవదాసు 5-0-0, శ్రీమతి యస్. వరలక్ష్మీ దేవి 5-0-0, తమ్మన వరపు ఆదినారాయణ 5-0-0, కె. యస్. జాకబ్ 5-0-0, విద్యార్థులు: గోరంట్ల శేషగిరిరావు 5-0-0, తూమాటి వెంకయ్య 5-0-0

సెంట్ మేరీస్ హైస్కూలు, సికిందరాబాద్ ఉపాధ్యాయులు.

ఇందులో —రెక్టార్ 23-0-0, కె ఆర్. వి. కర్ప్స్ 5-0-0, యం, నటేశన్ 5-0-0, యన్. ఎంతెన్న 5-0-0, కె విశ్వనాథం ...-0-0, డి యస్ పైనులు 5-0-0 ...యస్. జోసెఫ్ 5-0-0, కె. ... రెడ్డి, 5-0-0

శ్రీ చింతా వరసిహులు, స్యూన్ ఏజెంట్, రాజంపేట

గుజరాతీ పేట పంచాయితీ బోర్డు (శ్రీకాకుళం)

ది హిందూస్థాన్ ఇంజనీరింగ్ వర్క్సు మద్రాసు

రాజేంద్ర మునిసిపల్ హైస్కూలు, అనంతపురం విద్యార్థులు సేకరించిన విరాళాలు

కీర్తి శేషులు శ్రీ సూతక్కి బసవయ్యగారి పేర శ్రీ యస్. వి. రావుగారు (పెద మద్దాలి) పంపినది

కాళహస్తి బజార్ వీధి వ్యాపారులు ఇచ్చిన విరాళాలు

దీనిలో:— శ్రీ యడపల్లి సరవయ్య శెట్టి 10-0-0, శ్రీ కె. వి. రంగయ్య శెట్టి 10-0-0, శ్రీ టి. సంజీవి మొదలి 10-0-0, శ్రీ వోకగంటి బత్తినయ్యశెట్టి 5-0-0, శ్రీ వి ఆర్. దలయ్యశెట్టి 5-0-0, శ్రీ తుమ్మా కృష్ణయ్య 5-0-0 శ్రీ కె సుబ్రహ్మణ్యశెట్టి, శ్రీ ...

ఉద్యోగులు

మోహరన్ ఎక్స్‌ప్రెస్ ... మద్రాసు

రాజంపేట పట్టణ యువజనసంఘం సేకరించిన విరాళాలు

శ్రీకాకుళం కో-ఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రారు కార్యాలయ ఉద్యోగులు

లక్ష్మీ నరసింహం మోటార్ వర్క్సు, కాళహస్తి

నరసరావుపేట ఆంధ్ర బ్యాంకి ఉద్యోగులు

ఇందులో శ్రీ టి సత్యనారాయణమూర్తి 15-0-0, వి రాధాకృష్ణమూర్తి 5-0-0, శ్రీ పి భక్తవత్సల నాయుడు, మద్రాసు

శ్రీమతి పి నాగభూషణమ్మ, కేరాఫ్ శ్రీ పి భక్తవత్సల నాయుడు.

పి భక్తవత్సలనాయుడు అండ్ కంపెనీ ఉద్యోగులు

శ్రీ యం సీతారామయ్య, కేరాఫ్ పి. భక్తవత్సల నాయుడు అండ్ కో

శ్రీ పి భక్తవత్సలంనాయుడు కుటుంబం

ఖార్‌చంద్ యన్. గ్రంధి అండ్ కో బొంబాయి

ఆంధ్ర మహిళా సంఘం సేకరించి అఖిలభారత మహిళా సంఘం వారి మద్రాసు శాఖద్వారా పంపిన విరాళాలు

గుంటూరుజిల్లా ప్రత్తిపాడు గ్రామస్థులవద్ద సేకరించి శ్రీ కె శంకరరంగారు పంపినది

ఇందులో శ్రీనివాసుల వెంకటాచార్యులు 20-0-0, శ్రీనివాసుల రామానాచార్యులు, 10-0-0, రాజనాల ఆదినారాయణగారు 8-0-0, అయిదు ... ఇచ్చినవారు ...

(... ఆర్థిక ... వివరాలు ...)

...నారాయ ... ... ఉంటుందనే వూహామీద ఆధారపడి ఈ క్లాజును సవరించడం అనంగతమన్నారు.

ఈ క్లాజుకు ప్రతిపాదింపబడ్డ సవరణలన్నీ కొట్టివేయ బడ్డాయి ఒక అచ్చుతప్పును దిద్దడానికి ప్రతిపాదింపబడ్డ ప్రభుత్వ సవరణ మాత్రం ఆమోదింపబడింది.

తర్వాత ఎస్టేటు సుంకాలనుంచి మినహాయింపుకు సంబంధించిన క్లాజు చర్చకు వచ్చింది. ఈ క్లాజుకు ఆర్థిక మంత్రి ఒక సవరణను ప్రతిపాదించారు.

(మిగతా 1 వ కాలంలో)

నవ వికసిత పుష్పం వలె
తాజాగా, మనోహరంగా ఉండండి.
హమాం శ్రేష్ఠతనూ... వుందీ... మరియు ... కాలమున్నూ!
హమాం
టాయిలెట్ సబ్బును వాడుడు
ది టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్
టాటా తయారు

Regd. No.
ANDHR.

## మార్పు

### అనారోగ్యంవల్ల ప్రధాని రాజీనామా

కాబూల్, సెప్టెంబర్ 7—గత ఏడున్నర సంవత్సరాలుగా అఫ్ఘనిస్థాన్ ప్రధాని పదవిని నిర్వహిస్తున్న 75 సంవత్సరాల ముదుసలి మహమ్మద్ ఖాన్ మాజీ అనారోగ్య కారణంవల్ల గత రాత్రి రాజీనామా చేయగా రాజు ఆమోదించారు.

రాజు సోదరి భర్త సర్దార్ దావూద్‌ను క్రొత్త ప్రధానిగా నియమిస్తూ కొత్త మంత్రివర్గాన్ని ప్రాపించవలసిందిగా ఆయనను ఆదేశిస్తూ ఆఫ్ఘన్‌రాజు ఫర్మానా జారీచేశారు.

కొత్త మంత్రివర్గాన్ని రాజు ఆమోదించే వరకు ప్రధాని విధులను పాత మంత్రివర్గంలో డిప్యూటీ ప్రధాని, విదేశాంగమంత్రిగా వున్న అలీ మహమ్మద్ ఖాన్ నిర్వహించవలసిందని కూడా ఇందులో వివరించబడింది.

ఖాన్‌ మాజీరాజీనామా అకస్మాత్తుగా జరిగినది కాదు. దేశానికి ఆయన చేసిన సేవను ప్రస్తుతిస్తూ రాజు ఒక లేఖ పంపారు.

కొత్త ప్రధాని అనుసరించగల దేశీయ అంతర్జాతీయ విధానాలను ఊహించడంఅప్పుడే అసాధ్యమని అభిజ్ఞులు అభిప్రాయపడుతున్నప్పటికీ, దావూద్ ఖాన్ పుష్తూ స్వాతంత్ర్యాన్ని సమర్థించే వారిలో అగ్రగణ్యుడనీ పుష్తూ వర్గాలవారు చెబుతున్నారు.

## అలహాబాద్ విశ్వవిద్యాలయం పునఃప్రారంభం

### విద్యార్థులు క్లాసులకు వెళ్లలేదట

అలహాబాద్, సెప్టెంబర్ 7—అలహాబాది యూనివర్సిటీ విద్యార్థులలో చాలామంది నేడు క్లాసులకు వెళ్ళలేదు మూడు వారాలకు పైగా మూయబడి వున్న యూనివర్సిటీ నేడే మరల ప్రారంభం అయింది నగరంలోని యింకా ఇతర విద్యాసంస్థలలో కూడా విద్యార్థులు తక్కువగానే క్లాసులకు హాజరయ్యారు.

యూనివర్సిటీ యూనియన్ వ్యయం నిర్ణయాధికారం గల సంస్థ వలె పనిచేయాలని యూనివర్సిటీ అధికారులను కోరుతున్న సమ్మెలో పమ్మె రావడంతో యూనివర్సిటీ అగస్టు 14 వ తేదీనుండి మూసి వేయబడింది

నేడు పమ్మెలో పాల్గొన్న విద్యార్థుల 2 వేలమందికి పైగా ఊరేగింపును నిర్వహించారు. యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ఇవ ఉద్యోగం వెళ్ళిపోవాలని కోరుతూ ప్రకటిస్తూ వివాదాలు జరిగాయి.

"కాంగ్రెసు పార్టీలో మీరు అసోసియేట్... హోంమంత్రి ప్రకటించారు.

(6 వ కాలం తరువాయి)

ఈ క్లాజుపై జరిగిన చర్చలో పాల్గొంటూ శ్రీ ఎన్. ఎస్. మోరే, శ్రీ వి. పి నాయర్‌లు కులదనానికి మినహాయింపు వుండగూడదని అది దుర్వినియోగపరచబడే ప్రమాదం కలదని వాదించారు.

ఆడపిల్లల పెళ్ళికోసం డిపాజిట్ చెయ్యబడ్డదనానికి ఇచ్చే మినహాయింపును మగ పిల్లల పెళ్ళికోసం దాచబడే ధనానికి కూడా వర్తింప జెయ్యాలని శ్రీ ఎస్. వి రామస్వామి అన్నారు.

రాబడి పన్నుకు ఇవ్వబడే మినహాయింపులన్నీ ఎస్టేటు సుంకాలకు కూడా ఇవ్వబడాలని శ్రీ అవినాశ లింగంచెట్టియార్ కోరారు.

మినహాయింపుల జాబితా చాల పెద్దదిగా వుంటే, ఈ బిల్లు వుద్దేశ్యమే పోగలదని శ్రీ గురుపాదస్వామి అన్నారు. ఈ బిల్లు పెద్ద భారం కాదని శ్రీ గాడ్గిల్ అన్నారు.

ఎస్టేట్ డ్యూటీని చెల్లించే నిమిత్తం ఇన్సూరెన్సు రూపంలోగాని, గవర్నమెంటులో డిపాజిట్ల రూపంలోగాని ప్రత్యేకంగా వుంచబడే మొత్తాలను, 50 వేలకు మించకుండా, ఈ పన్నునుంచి మినహాయించాలన్న ఆర్థిక మంత్రి సవరణలను శ్రీ వి. బి గాంధీ (కాంగ్రెస్) వ్యతిరేకించారు. ఈ మినహాయింపు అనవసరమన్నారు

5 లక్షల ఆస్తిగల ఆసామీకి ఈ మినహాయింపువల్ల 10 వేల లాభంకలుగుతుందని అంత డబ్బును ప్రభుత్వం ఎందుకు వదులుకోవాలని ఆయన అడిగారు. 5,000 వరకు ఇన్సూరెన్సు డబ్బును మినహాయించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. బ్రిటన్, అమెరికాలవంటి ఇతర దేశాలలో ఇన్సూరెన్సు డబ్బుకూడా పన్నుకు గురిఅవుతుందన్నారు.

ఈ క్లాజుపై చర్చ ముగియకుండానే సేవ టికి సమావేశం వాయిదావడింది.

# ఉభయదేశాలు కోరితే ఇండో-పాక్ వివాదాలలో మధ్యవర్తిత్వం

## —బర్మా ప్రధాని థాకిన్‌నూ సంసిద్ధత

రంగూన్, సెప్టెంబరు 7—

ఇండియా, పాకిస్తాన్‌ల విభేదాలను తొలగించడానికి తాను సిద్ధంగా వున్నానని బర్మా ప్రధాని యు నూ నేడు పునరుద్ఘాటించారు. ఉభయదేశాలు కోరే పక్షంలో తాను మధ్యవర్తిగా వ్యవహరించగలనని కూడా ఆయన అన్నాడు.

కోమిన్‌టాంగ్ గెరిల్లాలు బర్మానుంచి ఉపసంహరించుకొనడం విషయమై చర్చిస్తూ, దేశం సరిహద్దులనుంచి గెరిల్లాలు కొందరు మాత్రమే వెళ్ళడానికి తాము అంగీకరించమని, వారిలో ఒక్కరు కూడా దేశంలో వుండకుండా పోవలసిందేనని యు నూ అన్నారు.

గెరిల్లాల ఉపసంహరణ విషయమై అమెరికా, థాయ్‌లెండ్, బర్మా, ఫార్మోజాల సైనిక ప్రతినిధులు బ్యాంగ్‌కాక్‌లో జరుపుతున్న సమావేశంలో ఇంతవరకు ఏ ఒడంబడిక కుదరలేదన్నారు.

ఇండియా పాకిస్తాన్‌లు కోరే పక్షంలో 'మధ్యవర్తి' నని చెప్పుకొనకుండానే వాటి మధ్య గల విభేదాలు తొలగడంలో కృషి చెయ్యడానికి తాను సిద్ధంగావున్నానని ఆయన పునరుద్ఘాటించారు.

పాకిస్తాన్ ప్రధాని ఆహ్వానంపై తాను త్వరలోనే అక్కడకు వెళ్ళనున్నాననీ, అలా వెళ్లినపుడు ఆయనను బర్మాకు ఆహ్వానిస్తానని యు నూ అన్నారు.

బర్మాకు తాను తిరిగి వస్తున్నపుడు కాశీకి దగ్గరగావున్న బుద్ధగయను సందర్శిస్తానన్నారు.

ఇటీవల రంగూన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు జరిపిన అల్లరులనుగురించి ప్రస్తావిస్తూ, రహస్యంగా విప్లవోద్యమాలు సాగిస్తున్నవారి ఏజంట్లే విద్యార్థులుగా విశ్వవిద్యాలయంలో చేరి అల్లరులు సాగిస్తున్నట్లు నిర్దిష్ట నిదర్శనం కలవనీ, యిటువంటి యీ విధంగా అల్లరులు జరిగితే తాను సహించబోననీ కూడా ఆయన అన్నారు.

## ప్రధాని ఆదేశంపై మంత్రి రాజీనామా

రంగూన్, సెప్టెంబర్ 7— ప్రధాని యు నూ ఆదేశానుసారంగా బర్మీస్ ప్రభుత్వ స్థానిక వ్యవహారాల మంత్రి యుక్యామ్మింట్ నేడు తప్పనిసరిగా రాజీనామా యివ్వవలసి వచ్చింది.

...యిదు సంవత్సరాలక్రితం మంత్రిగా వా..., మంత్రిపదవి 1949 ఏప్రిల్ మొదటి ...లను ముగిసిన పిమ్మట 1949 ఏప్రిల్ ...డివి గనులు ప్రవ్వించే లైసెన్సు ...కోటీశ్వరునకు యిచ్చిందాడని ఆరోపించబడింది.

లైసెన్ కోటీశ్వరుడు ఆ తరువాత అరెస్టు చెయ్యబడ్డాడు.

తనకు పూర్వం అధికారంలో వున్న మంత్రి లైసెన్సు మరొకరికి యిచ్చిన పిదప, యుక్యామింట్ ఈ విధంగా వ్యవహరించాడు

## రష్యాలో సైనిక సమీకరణ

### 19 ఏళ్ళ యువకులకు మార్షల్ బల్గనియన్ ఉత్తరువు

లండన్, సెప్టెంబర్ 5—రష్యాలోని 19 ఏళ్ల ప్రాయం గల యువకులను సైన్యంలో చేరవలసినదిగా సోవియెట్ ప్రభుత్వ రక్షణ మంత్రి మార్షల్ ఎన్. ఏ. బల్గనియన్ నేడు ఒక ఉత్తరువు చేశారు.

న్యాయ శాసనప్రకారం సైన్యంలో కొలువు గడువు పూర్తిచేసినవారిని కొందరిని విడుదల చేస్తూ, కొందరిని రిజర్వుకు మార్చారుకూడా

### సమితి ప్రణాళికపై చర్చ

మిత్రరాజ్యసమితి ప్రణాళికపై యిటువైన ఏదైనా చర్చ జరగవలసివుంటే, భద్రతా సంఘానికి పీటోఅధికారం తప్పకుండా వుండాలని రష్యా పట్టుపట్టగలదని, మిత్రరాజ్యసమితికి ప్రధాన ప్రాతిపదిక పీటోయేననీ సోవియెట్ ప్రభుత్వ పత్రిక 'ఇజ్వేస్తియా'లో ఒక వ్యాఖ్యాత వ్రాశాడు.

లాహోరు, సెప్టెంబరు 5—7 వ తేదీ నుంచి బొంబాయిలో జరగబోయే రోవర్సు కప్పు పుట్‌బాల్ టోర్నమెంట్సులో పాల్గొనే నిమిత్తం ఒక పాకిస్తాన్ జట్టు బొంబాయికి వస్తున్నది.

## రష్యాతో సమాధానం

### పాశ్చాత్య రాజ్యాలకు ట్రూమన్ విజ్ఞప్తి

డెట్రాయిట్, సెప్టెంబర్ 7—సోవియెట్ రాజ్యకూటంతో తమకు గల విభేదాలను తొలగించుకొని దానితో శాంతియుతంగా ఒక సమాధానానికి రావడానికి ప్రయత్నించవలసిందిగా అమెరికా మాజీ ప్రెసిడెంట్ మిస్టర్ ట్రూమన్ నేడు పాశ్చాత్య రాజ్యాలకు విజ్ఞప్తి చేశారు

ఇక్కడ జరిగిన కార్మిక మహాసభలో ఉపన్యసిస్తూ ఆయన ఇలా పేర్కొన్నారు:

"మనం బలవంతులుగా సోవియెట్ రాజ్య కూటంతో శాంతి సంప్రతింపులకు ఉపక్రమించాలి కమ్యూనిస్టులు అర్థం చేసుకొని గౌరవించేది బలం ఒక్కటే మన మిత్రరాజ్యాలతో, తక్కిన స్వాతంత్ర్యప్రియ రాజ్యాలతో సమైక్యం కావడం ద్వారా మన రక్షణ స్తోమతను ఇనుమడింప జేసుకోవడం ద్వారా మనకు అపారమైన బలం చేకూరగలదు.

"కనుక, కమ్యూనిస్టు రాజ్యాలతో సంప్రతింపులకు ముందు ఈ బలాన్ని మనం ఆమోఘంగా సమకూర్చుకొనకపోతే మహాపదను కొనితెచ్చు కొంటున్నామన్నమాట"

ఖాడీగ్రాండ్, సెప్టెంబరు 7—భూదాన యజ్ఞంలో రాజకీయాలను ప్రవేశపెట్టవద్దని నేడు ఆచార్య వినోబా భావే భూదానయజ్ఞ కార్యకర్తలను కోరారు.

## ఇండియా ప్రధాని జాతీయ నిధి

### ఇప్పటికి మొత్తం 1,31,401 రూపాయలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7—ఇండియా ప్రధాని జాతీయ నిధికి నేడు చేరిన విరాళాలతో సహా నిధి మొత్తం 1,31,401 రూపాయలు అయినట్టు ప్రకటించబడింది.

# కెయిరోలో అరెస్టులు

## రహస్యోద్యమం సాగుతున్నట్టు ఈజిప్షియన్ విప్లవ నాయక సంఘ సభ్యుని ఆరోపణ

కెయిరో, సెప్టెంబర్ 7—

నేటి ఉదయం ఈజిప్షియన్ అధికారులు కెయిరోలో అనేకమంది వ్యక్తులను అరెస్టు చేసినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఈ విషయమై అధికారరీత్యా ఇంకా ఎట్టి ప్రకటన జరుగలేదు కాని, వామపక్షవర్గాలు సాగిస్తున్న "విద్రోహకర చర్యల"తో ఈ అరెస్టులకు సంబంధం కలదని విశ్వసించబడుతున్నది. ఈజిప్షియన్ సైనిక రహస్య పోలీసు శాఖ డైరెక్టరు లెఫ్టినెంట్-కర్నల్ జకరియా మొహిద్దీన్ నేటి ఉదయం ఒక ప్రకటన చేస్తూ ఇట్టి విద్రోహకర చర్యలు సాగుతున్నట్టు ఆరోపించారు.

ఈజిప్షియన్ విప్లవ నాయక సంఘసభ్యుడుగా కూడా పనిచేస్తున్న కర్నల్ మొహిద్దీన్. "రాజకీయాలే వృత్తిగా పెట్టుకున్న వారు, కమ్యూనిస్టులు ప్రజలలో అంశాంతిని రగుల్కొల్పడానికి ప్రస్తుత ఈజిప్షియన్ ప్రభుత్వం పతనంకోసం అజ్ఞాతంగా వట్టుదలతో ప్రచారంకొనసాగిస్తున్నార"ని వివరించారు.

ఆయన ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నారు:

"ఈ వర్గాలవారు అబద్ధాలను, వదంతులను వ్యాపింప జేస్తున్నారు రహస్య కరపత్రాలు పంచిపెడుతున్నారు. ఈ దుష్ప్రచారానికై వీరు ధనాన్ని కూడా విశేషంగా వెచ్చిస్తున్నారు

"రద్దుచేయబడిన రాజకీయపక్షాల సభ్యుల చర్యలను మేము జాగ్రత్తగా ఒక కంట కనిపెట్టి చూస్తున్నాము. వీరిలో చాలామంది కమ్యూనిస్టు సంస్థలలో చేరి పని చేస్తున్నారు

### ఫరూక్ పాత్ర

"విదేశాలకు వెళ్ళిన అనేకమంది ఈజిప్షియన్‌లను కలుసుకొని ఇక్కడ సంగతి సమాచారాలను తెలుసుకోడానికి మాజీ రాజు ఫరూక్ ప్రయత్నిస్తున్నాడు,

"అయితే, వారిలో ఒక్కడు కూడా ఆయన పొంతకు పోవడం లేదు. ఏమైనా, మనకు సంబంధించినంతవరకు ఫరూక్ అనే వ్యక్తి లేడు గనక, ఆయననుగురించి చర్చించవలసిన పని లేదు"

ప్రభుత్వాన్ని కూల్ద్రోయడానికి సైన్యంలో కుట జరుగుతున్నదనీ, కొందరు సైనికాధికారులు అరెస్టు చేయబడ్డారనీ బయలుదేరిన వదంతులు పూర్తిగా సత్యవిదూరమైనవని కర్నల్ మొహిద్దీన్ అందించారు.

ఈజిప్షియన్ ముస్లిం సోదర సంఘంపట్ల ప్రెసిడెంట్ నజీబ్ ప్రభుత్వం వైఖరిని వివరించవలసిందిగా కోరగా, ప్రజలకు ఉత్తేజాన్ని, క్రమశిక్షణను అలవరచడానికి మత ధర్మ ప్రచారం అవసరమనే తమ ప్రభుత్వం భావిస్తున్నదనీ, ముస్లిం సోదర సంఘం కూడా ఇస్లాం ధర్మప్రచారానికి అనుగుణమైన చర్యలనే తీసుకొంటున్నదని తాము పరిగణిస్తున్నామనీ ఆయన వివరించారు.

## ఉత్తరరొడీషియాకు వలస

### నిర్బంధాల సడలింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5—ఉత్తర రొడీషియాకు వలస వెడుతూ ఇప్పుడు మొంబాసాలో దిగబడిపోయినవున్న కొందరు భారతీయుల విషయంలో కీన్యా, ఉత్తర రొడీషియాల ప్రభుత్వాలు కొన్ని నిర్బంధాలను సడలించినట్లు పని బ్రిటిష్ ప్రభుత్వం ఇండియా ప్రభుత్వానికి సూచించిందని తెలుస్తున్నది

ఉత్తర రొడీషియా. కీన్యా ప్రభుత్వాలు ... సందర్భంగానే ... అంగీకరించారు. ఎన్. ట్రోకిడన్ ప్రస్తుతించింది.

ఉత్తర రొ... సడలింపు మూలంగా ఎస్. గిన్ అధికా... కాంపాలాలలో ప్రయాణ సౌలభ్యం ... గోరి పోర్టు ...ననవారికి

## ఆసియా సమస్యపై కమ్యూనిస్టులతో చర్చ

### అమెరికా అభ్యంతరం పెట్టదట

చికాగో, సెప్టెంబర్ 6—అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి, కేంద్ర రహస్య పోలీసు శాఖ మాజీ అధిపతి అయిన వాల్టర్ బెడెల్‌స్మిత్ నేడిక్కడ ప్రసంగిస్తూ నైతికంగా రష్యా శక్తివంతంగా అభివృద్ధి గాంచుతున్నప్పటికీ క్రెమ్లిన్‌లో పదవులకై వివాదాలు పెరుగుతూ, వీటిమూలంగా రష్యా శక్తి వన్నె గిడుతూ వుండగలదని అన్నారు.

చికాగో మాజీ యూదీయ ...సమావేశంలో ఉపన్యసిస్తూ ఆ... విధంగా అన్నారు.

'రష్యాలో స్టాలిన్‌కు వున్నట్టి ప్రాబల్యాన్ని నేడు ఏ ఒకే ఒక వ్యక్తి అయినా తిరిగి పొందినాడంటే తాను నమ్మజాలనని చెబుతూ మాలెంకోవ్ రష్యా ప్రధానియే అయినా రష్యా వ్యవహారాలలో స్టాలిన్ పొందినట్టి ప్రాబల్యాన్ని మాలెంకోవ్ ఇప్పుడప్పుడే పొందజాలడని, అది దుర్లభమని కూడా అన్నారు

కొరియా రాజకీయ సమావేశం సంగతి ప్రస్తావించి, అది ఎలా జరగగలదో వేచి చూడాలన్నారు.

అన్ని దేశాల ప్రతినిధుల సమావేశం సంగతి ప్రస్తావించి, కొరియా సమస్యా పరిష్కారాన్ని నిజంగా తాము వాంఛిస్తున్నట్టు కమ్యూనిస్టులు ప్రదర్శించిననాడు ఆసియా సమస్యలపై కమ్యూనిస్టులతో చర్చలు జరపడానికి అమెరికా ఎంతమాత్రం అభ్యంతరం చూపదన్నాడు

## ఇండియాలో ఫ్రెంచి స్థావరాలు

### కేంద్రప్రభుత్వ విధానంపై ప్రధాని వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7—మాహేలాంటి ఫ్రెంచిస్థావరాలు ఇండియాలో వున్నంతకాలం సంఘర్షణ తప్పదనీ, కొన్ని సంఘటనలు కూడా వుండి వుండకపోవనీ, ఆ స్థావరం స్వభావం అలాంటిదనీ, ఏ విదేశీరాజ్యం అధికారం కింద ఆ స్థావరం వుండకూడదనీ భారతప్రధాని నెహ్రూ నేడు ప్రజాప్రతినిధుల సభలో శ్రీ యన్. పి. దామోదరన్‌గారడిగిన స్వల్ప వ్యవధి ప్రశ్నకు సమాధానంగా తెలిపారు

తిల్లైచేరి, మాహేలమధ్య ఇండియన్ యూనియన్‌కు సంబంధించిన ఒక రోడ్డును ఫ్రెంచి అధికారులు అగస్టు 14 వ తేదీన మరమ్మతు చేయటానికి ప్రయత్నించారనీ ఇండియన్ యూనియన్ ప్రాంతంపై దురాక్రమణను ఫ్రెంచి అధికారులు జరిపారనే సమాచారం అందిన పిమ్మట దురాక్రమణను అరికట్టే నిమిత్తం మలబారు స్పెషల్‌పోలీసు ఆ ప్రాంతానికి పంపింప బడినదని, ఫ్రెంచి అధికారులు ప్రస్తుతం తమ సిబ్బందిని వెనుకకు మళ్లించారనీ శ్రీ నెహ్రూ తెలిపారు

మాహేలాంటి ఫ్రెంచి స్థావరాలు ఇండియాలో వుండకూడదని ప్రధాని చేసిన ప్రకటనమేరకు ప్రభుత్వం అవి లేకుండా చేసే నిమిత్తం ఎ... శ్రీ నెహ్రూ ఇండియాలో మాహె చాలా చిన్న ప్రాంతమైనా మాహె సమస్య ప్రపంచ సమస్యతో మేళవించి వున్నదనీ, దీని ఫలితాలు ప్రపంచ మంతటా కలుగగలవనీ శ్రీ నెహ్రూ తెలిపారు.

...రేటివ్ బ్యాంకు లిమిటెడ్
...వాడ
ఫిక్సెడ్ ...
దిగువ రేట్ల ప్రకారం తీసుకొంటాము

| | |
|---|---|
| 3 నెలలు | 3% |
| 6 నెలలు | 3¼% |
| 1 సం. రం | 3½% |
| 2 సం. లకే | 3¾% |
| 3 సం. లు | 4% |

సీవింగ్ డిపాజిట్లు - 6 నెలలకు రు 10,000/-ల లంతకు పై మొత్తములకు సాలుకు 3½%.
బి. వెంకటరత్నం, ప్రెసిడెంటు.
ఎస్. కృష్ణారావు, సెక్రటరీ

# ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌తో తనకు విభేదాలేమీ లేవట

## —అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన

డెన్వర్ (కొలరాడో), సెప్టెంబరు 7—

తనకు తెలిసినంతవరకు తనకు, ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు మధ్య ఎట్టి విభేదాలు లేవని అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నిన్న రాత్రి ఇక్కడ విశదం చేశారు. ఈయన ప్రెసిడెంట్‌తో విదేశాంగ విధానాన్ని గురించి చర్చించే నిమిత్తం ఇక్కడకు వచ్చారు.

నిన్నరాత్రి విమానాశ్రయంలో దిగగానే ఒక పత్రికా విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన పై విధంగా తెలియజేశారు.

ప్రస్తుతం ఇక్కడ సెలవు దినాలను గడుపుతున్న ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్, క్రిందటి వారంలో మిస్టర్ డల్లెస్ ఇండియా, పశ్చిమ జర్మనీ, ట్రియెస్ట్, జపాన్‌లకు సంబంధించి చేసిన ప్రకటనల వల్ల మిక్కిలి అసంతృప్తిని ప్రకటించినట్టు వెలువడినవార్తలను ఆధారంగా చేసుకొని ఆ విలేకరి మిస్టర్ డల్లెస్‌ను ప్రశ్నించారు. అయితే, ఈ వార్త కేవలం నిరాధారమైనదని నిన్న ఇప్పటి ప్రభుత్వోద్యోగులు అందించారు.

### "మాన్‌చెస్టర్ గార్డియన్" హితవు

"మాన్‌చెస్టర్, సెప్టెంబర్ 7— అంతర్జాతీయ రంగంలో తన అభిప్రాయాలను ప్రకటించడానికి ప్రతి వ్యక్తికీ స్వాతంత్ర్యం వున్నమాట నిజమే అయినప్పటికీ, అతడు చేసే ప్రకటనలలోని పదాలు సమయానుకూలంగా తూచితూచి మెలకువతో వాడబడడం అవసరమని, ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ చేస్తున్న ప్రకటనలపై వ్యాఖ్యానిస్తూ "మాన్‌చెస్టర్ గార్డియన్" పత్రిక నేడు తన సంపాదకీయ వ్యాసంలో పేర్కొన్నది.

ఈ పత్రిక ఇంకా క్రిందివిధంగా వివరించింది:

"కడచిన కొద్దిరోజులలోను మిస్టర్ డల్లెస్ మిత్రరాజ్యాలకు మంచి సలహాలను చెప్పారు అయితే, దురదృష్టవశాత్తు ఆయన సలహాలను మిత్రరాజ్యాలు ఎల్లప్పుడు సరియైన విధంగా స్వీకరించడంలేదు. ఆయన ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఆయన సలహాలనెవరూ పూర్తిగా ఖాతరు చేయడంలేదు. తన ప్రకటనలపట్ల విదేశాల వైఖరి ఏ విధంగా వుంటున్నదో ఆయన ఒక సారి శ్రద్ధగా గమనించినట్టయితే, ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని ఆయనకే తెలిసి వుండేది"

### "డల్లెస్ పొరపాటులు"

లీడ్స్, సెప్టెంబర్ 7—అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ చేస్తున్న ఘోర పొటుల ఫలితంగా అత్యంత ప్రమాదభరితమైన విషమ పరిస్థితి ఏర్పడుతున్నదని వెనక బ్రిటిష్ లేబర్ ప్రభుత్వంలో ఉపమంత్రిగా పనిచేసిన మిస్టర్ వుడ్రో వ్యాట్ నిన్న రాత్రి ఇక్కడ స్పష్టం చేశారు.

ఆయన ఇంకా యిలా వివరించారు:

"ఇంతకుముందు అమెరికా విదేశాంగ మంత్రి ఎవరూ కూడా తనను, తన దేశాన్ని ఇప్పుడు మిస్టరు డల్లెస్ చేస్తున్నంతగా నగుబాట్లపాలు చేసుకొని వుండలేదు.

"ఇటలీలో క్రిందటిసారి జరిగిన ఎన్నికలలో ఇటాలియన్ ప్రజలకు వారు ఎవరిని ఎన్నుకుంటే అమెరికా హర్షిస్తుందో రోమ్‌లో వి తన రాయబారి ద్వారా మిస్టర్ డల్లెస్ చెప్పించాడు. ఇప్పుడు అడినోయర్‌కు వోట్లు వేయవలసిందిగా జర్మన్‌లను ఆదేశించడంద్వారా ఆయన ఆ పొరపాటునే తిరిగి చేశాడు.

"దక్షిణ కొరియాను వంత్ప్తిపరచడానికి మిస్టర్ డల్లెస్ ఇండియాను అవమానించాడు. తక్కిన సభ్యులందరు తాను చెప్పినట్టు చెయ్యకపోతే కొరియా శాంతి సమావేశంలో అమెరికాపాల్గొనబోదని ఆయన బెదిరించాడు దక్షిణ అమెరికన్ రాజ్యాల మద్దత్తు అనే వీటోను ప్రయోగించి ఆయన కొరియా సమావేశంలో ఇండియా సభ్యత్వానికి అనుకూలంగా సమితి వోటు వేయకుండా నిరోధించాడు"

# ఎస్టేట్ సుంకం నుంచి మినహాయింపుల క్లాజు

## కమ్యూనిస్టు సభ్యుని సవరణతో సహా ప్రజా ప్రతినిధుల సభలో ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—

ఎస్టేట్ సుంకాల బిల్లులో మినహాయింపులకు సంబంధించిన 32 వ క్లాజు నేడు ప్రజా ప్రతినిధుల సభలో తీవ్రమైన చర్చ తరువాత ఆమోదించబడింది.

ఈ క్లాజుకు ప్రతిపాదించబడ్డ ప్రభుత్వ సవరణలు, కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ కె. కె బాసు ప్రతిపాదించిన సవరణ ఒకటి ఆమోదించబడ్డాయి.

చిత్తరువులు, కళావస్తుసామగ్రి, కులధనం మొదలైన వాటి... ఇవ్వబడ్డ మినహాయింపు కళాశ... దానికి లోబడి వుండాలని శ్రీ బాసు ... సవరణ పేర్కొంటున్నది.

ఎస్టేట్ సుం... కోసం 50 వేల రూపాయలకు మించకుండా, ఇన్సూరెన్సు రూపంలోగాని, ప్రభుత్వ డిపాజిట్ల రూపంలోగాని ప్రత్యేకించబడ్డ మొత్తాన్ని ఎస్టేట్ సుంకం నుంచి ప్రభుత్వ సవరణలు మినహాయిస్తున్నాయి.

తక్కిన సవరణలు అన్నీ ఆర్థిక మంత్రి ప్రతిసవరణకు సమాధానం చెప్పిన తర్వాత, త్రోసివేయ బడ్డాయి. లక్షలకొలది విలువచేసే భవనాలను సుంకం నుంచి మినహాయించాలని కొందరు సభ్యులు చేసిన వాదనలో అర్థం లేదని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ అన్నారు

### సుంకం తగ్గింపు క్లాజుకు ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7—ప్రజా ప్రతినిధుల సభలో నేడు ఎస్టేటు సుంకాల బిల్లుపై క్లాజువారీ చర్చ ప్రారంభమై, ఒక్క క్లాజు మాత్రం ఆమోదించబడింది

ఒక ఆస్తి యజమానులు స్వల్పకాల వ్యవధిలోనే మరణించడం జరిగితే, అనగా, ఒక యజమాని మృతికీ, ఆ తరువాతి యజమాని మృతికీ వ్యవధి అయిదు సంవత్సరాలకు తక్కువగా వున్నట్టయితే, సుంకాన్ని తగ్గించడానికి అవకాశం కల్పిస్తున్న క్లాజు ఇది.

ఈ క్లాజుకు పెక్కు సవరణలు ప్రతిపాదించబడినవి మొదటి మృతితరువాతసంవత్సరం లోపలరెండవ మరణం సంభవించిన పక్షంలో మరణ సుంకం నూటికి 50 వంతులు రెండు సంవత్సరాల లోపలమరణం సంభవిస్తే నూటికి 40వంతులు,మూడు సంవత్సరాలలోపు జరిగితే 30 వంతులు, నాలుగు సంవత్సరాల లోపలైతే 20 వంతులు, 5 సంవత్సరాల లోపల మృతి వాటిల్లితే నూటికి 10 వంతులు తగ్గించబడుతుంది.

అయిదు సంవత్సరాలకు బదులు పది సంవత్సరాలకు గడువు పెంచి మరణ సుంకం ... శ్రీ తులసీదాస కిల్చంద్, శ్రీ ... ప్రభృతులు ప్రయత్నించారు మొదటి మృతి అనంతరం 5 సంవత్సరాల లోపల రెండవ మృతి వాటిల్లే ... అసలు మరణ సుంకమే వసూలు చేయబడరాదని శ్రీ ...సూ... సవరణను ప్రతిపాదించారు.

ఇండియాలో నివసించే ప్రజలలో మరణ సంఖ్య ఇంగ్లండు కంటె అధికమైనప్పటికీ బొంబై, మలబార్‌వంటి ప్రదేశాలలో నివసించే లక్షాధికారులలో మాత్రం మరణ సంఖ్య విదేశాలలో కంటె అధికం కాదని శ్రీ యన్. యస్. మోరే అన్నారు

దీర్ఘంగా యోచన చేసిన పిమ్మటనే ఈ క్లాజు బిల్లులో చేర్చబడిందని శ్రీ యన్. వి. గాడ్గిల్ దానిని సమర్థించారు.

సెలెక్టు కమిటీ ఈ విషయమై చర్చించలేదనీ ఇంగ్లీషు చట్టం నుంచి యథాతథంగా గ్రహించిందనీ శ్రీ కిల్చంద్ అన్నారు.

ఇంగ్లీష్ చట్టంలోని ఆక్షేపణీయాంశాలను తొలగించి, అనుకూలమైన వాటిని గ్రహించడానికి తమకు అభ్యంతరం లేదని పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు సభ్యులు శ్రీ కె. కె బాసు చెప్పారు.

దేశంలో అత్యధిక సంఖ్యాకులు మితాక్షర సంప్రదాయాన్ని అనుసరించేవారనీ, వారికి బాధాకరంగా లేనట్టు క్లాజును సవరించడం అవసరమనీ శ్రీ యు యం త్రివేది (రాజస్థాన్) సూచించారు

### భేదభావం

ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ మాట్లాడుతూ, మరణసంఖ్య విషయంలో రాష్ట్రాల మధ్య తేడాతియ్యడానికి పూనుకోవడం సాధ్యంగాని క్షేమంగాని కాదన్నారు, అట్టిపని రాష్ట్రాలమధ్య విభేదం కలుగచడమే అవుతుందన్నారు. ఈ క్లాజు చాలతక్కువ కాలవ్యవధిలో చనిపోయిన యజమానుల గల ఆస్తికి మాత్రమే వర్తిస్తుం దన్నారు.

ఇంగ్లాండు, ఇండియాలలోని మరణాల రేట్లలో కొంచెం తేడావున్నప్పటికీ ఇప్పుడు వాటిని లెక్కలోకి తీసుకోవలసినంత అవసరమేదీలేదని శ్రీ దేశముఖ్ అన్నారు. ఈ రేట్లలో తేడానుబట్టి సుంకాలరేట్లలో తేడా చూపవలసిన పని లేదన్నారు, భాగ్యవంతులలో మరణాల రేటు తక్కువ అనడానికి తనదగ్గర లెక్కలు లేవన్నారు వివిధ వర్గాలమధ్య మరణాల రేటులో తేడా వుంటుందనే వూహమీద ఆధారపడి ఈ క్లాజును సవరించడం అనంగతమన్నారు,

ఈ క్లాజుకు ప్రతిపాదించబడ్డ సవరణలన్నీ త్రోసివేయ బడ్డాయి ఒక అచ్చుతప్పును దిద్దడానికి ప్రతిపాదించబడ్డ ప్రభుత్వ సవరణ మాత్రం ఆమోదించబడింది.

తర్వాత ఎస్టేటు సుంకాలనుంచి మినహాయింపులకు సంబంధించిన క్లాజు చర్చకు తీసుకోబడింది. ఈ క్లాజుకు ఆర్థిక మంత్రి రెండు సవరణలను ప్రతిపాదించారు

(మిగతా 1 వ కాలంలో)

## అడ్మిరల్ నిమిట్జ్ రాజీనామా నిజమట

### మిత్రరాజ్యసమితి ఏరోజైనా ప్రకటించవచ్చునట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—అడ్మిరల్ నిమిట్జ్ కాశ్మీర్ ప్లెబిసైట్ నిర్వాహక పదవికి రాజీనామా ఇచ్చారని, ఈ రాజీనామా వార్తను మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయం నేటి నుంచి ఏరోజైనా ప్రకటించవచ్చునని అత్యంత విశ్వసనీయరాజకీయవర్గాలనుంచితెలుస్తున్నది

నిజానికి నిమిట్జ్ 1949 మార్చిలో ప్లెబిసైట్ నిర్వాహకాధికారిగా నియమించబడినా, ఆయన స్వంత అభ్యర్థనపై ఆయన పేరు రెండేళ్ళక్రితమే మిత్రరాజ్యసమితి జీతాల జాబితానుంచి తొలగించబడింది కనుక ఇప్పుడు ఆయన రాజీనామా కేవలం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలవారు తెలుపుతున్నారు. అడ్మిరల్ నిమిట్జ్ రాజీనామా ఇండియా కుట్రకాదని, రాజీనామాకు ఆయన వ్యయంగానే నిర్ణయించుకున్నాడని పాకిస్తాన్ పత్రికలకు స్పష్టం కాగలదు. భావి ప్లెబిసైట్ నిర్వాహణాధికారి బాధ్యతనుంచి తనను తప్పించాలని నిమిట్జ్ ఇదివరకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వానికి తెలిపేవుంటారు.

ఇది యిలావుండగా పాకిస్తాన్ ప్రముఖ పత్రిక "డాన్" మొదటిపుటలో నిమిట్జ్ రాజీనామా యివ్వలేదనేవార్త ప్రకటించబడింది నిమిట్జ్ ప్లెబిసైట్ నిర్వాహకాధికారి పదవిలో ఏలాటి మార్పు లేదని న్యూయార్క్ నుంచి వచ్చిన వార్త కరాచీ రాజకీయవర్గాలలో కొంత ఊరట కలిగించిందని కూడా "డాన్" పత్రిక ప్రచురించింది నిమిట్జ్ రాజీనామా వార్తను, కాశ్మీర్‌లో పక్షపాత రహితమైన ప్లెబిసైట్ జరగాలనే ఏకైక రక్షణ పాకిస్తాన్‌కు కలుగనీయకుండాచేయడం కోసం భారత ప్రభుత్వమే బుద్ధిపూర్వకంగా వ్యాపింపజేసిందనికూడా 'డాన్' ఆక్షేపించింది

### ప్లెబిసైట్ అవసరంలేదని జనసంఘ నాయకుని వాదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6—భారతీయ జనసంఘ కార్యనిర్వాహకుడు పండిట్ మౌళి చంద్రశర్మ నేడు ఎర్రకోట మైదానంలో జరిగినబహిరంగసభలో ప్రసంగిస్తూ, కాశ్మీర్‌లో ప్లెబిసైట్ జరపాలనే ప్రసంగాలు మాని కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో తుదిసారిగా ప్రవేశించినట్లు ప్రకటించాలని సూచించారు

కాశ్మీర్ సమస్య విషయమై పాకిస్తాన్ పత్రికలు ఇండియాపై చేస్తున్న విమర్శనలను, పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ వ్యవహారాల మంత్రి ముజఫరాబాద్‌లో చేసిన ప్రసంగాలను ప్రసంగ వశాత్తు ప్రస్తావించి, పాకిస్తాన్ కాశ్మీర్ సమస్యను సంప్రతింపుల ద్వారా పరిష్కరించుకుందామనే విధానాన్ని మానుకుందని పాక్ పత్రికల ప్రకటనలు, ప్రసంగాలు వ్యక్తపరుస్తున్నవన్నారు.

హైదరాబాద్, విజయవాడ పిలుపు

కవిరాజ్ పండిట్ దురాదత్ శర్మ
వైద్య వాచస్పతి
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన

నవరత్న కల్ప

కనిపెట్టినవారు ఇండియాలో ముఖ్యనగరములలో ప్రతి నెల పర్యటన చేస్తారు.
కార్యక్రమం:
హైదరాబాద్: ప్రతి నెల 7 నుండి 9 వరకు
విజయవాడ: ప్రతి నెల 10 నుండి 12 వ తేదీవరకు
వారు వేళకు సరిగా హాజరయ్యేందుకు విమానములో ప్రయాణం చేయుదురు. వారిని దిగువ విలాసములో చూడండి
తాజ్‌మహల్ హోటల్
88, అబ్బిడ్స్ పేట్.
హైదరాబాద్. ఫోన్: 7474
వెల్‌కమ్ హోటల్,
మహతిబిల్డింగ్, గాంధీనగర్,
విజయవాడ-2. ఫోన్: 286
సంప్రదింపు వేళలు:
ఉ॥ 7-30 నుండి 12-30 వరకు
సా॥ 4 నుండి రా॥ 7 గం॥ వరకు
పై పెద్దలు గమనించి వారి వైద్య సలహా పొందండి

నవరత్నకల్ప వాడండి

అది వజ్రములు, కెంపులు, ముత్యములు మున్నగు నవరత్నములతో చేయబడ్డది.
దిగువ జబ్బులకు అమోఘ నివారిణి.
గుండె జబ్బులు, నరముల బలహీనత, జీర్ణసంబంధమైన వ్యాధులు, రక్తం విషమెక్కుట
ఉన్మాదము, అతిమూత్రము, మూర్ఛ, మూలవ్యాధి, ఉబ్బసము
ఇది ఆరోగ్యమును తిరిగి చేకూర్చు అద్భుతమైన ఔషధము. ఇటువంటి ఔషధము లలో ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.
ఢిల్లీ, మద్రాసు, బెంగుళూరు, ఎర్నాకుళం, అలెప్పీ, మెంగళూరు, కోయంబత్తూరు అధ్రసులకు కరపత్రములకు
వ్రాయండి:
Manager,
NAVRATNA KALPA PHARMACY,
Jullundur City, (India).
Gram: Navratna. Phone. ...

1953-54 లో మీ అదృష్టం



మీ భవిష్యత్తులో ఏమి జరుగబోవుచున్నది. మీ కర్మ గురించిన్ని మీవు తెలుసుకొనగోరినట్లయితే స్పష్టమైన వివరములు ఒక పుస్తకము ... మీవు వ్రాయు తేది, వేళ వివరమున్ను, మీ చిరునామాయున్ను వెంటనే వ్రాసిపంపు... శాస్త్రమూలంగ రహస్య గణిత మూలముగ మేము గుణించి, మీవు కార్డు వ్రాసిన తేదీ ఆగాయుతు 12 మాసములలో మీయొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో మీకు జయము కలుగును, మీ ఉద్యోగ విషయం మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయం, పరదేశగమనం, తీర్థయాత్రలు, వివాహము శ్రీ సుఖము, సంతానము, నిధి నిక్షేపములు, లాటరీ అకస్మాద్ద్రవ్య లాభము మొదలగువానిని గురించి స్పష్టముగా మానవారిగా వ్రాసి రు 1-4-0 లకు మాత్రము వి. పి గా పంపగలము. (వి.పి. ఛార్జీలు ప్రత్యేకం) దుష్టగ్రహము లేవైన వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపుము, చేయవలసిన వివరములు మా పూర్తిసైన పంపబడును. మేము పంపిన ఫోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల పైకము వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించి చూడుడు
SHREE SATYANARAIN JYOTISH ASHRAM, (A P M) Hushiarpur (P B)




నవ వికసిత పుష్పంవలె తాజాగా, మనోహరంగా ఉండండి.

హమాం క్రొత్తదనము కలది... మరియు ... కాలమన్నను కూడా!

హమాం టాయిలెట్ సబ్బును వాడుడు

ది టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లిమిటెడ్ టాటా తయారు

## కనబడుటలేదు

పేరు : కోటవఝ్ఝల నరసింహంగారు
వయస్సు : 60 సంవత్సరములు.
పై వారి జాడ తెలిపిన వారికి రు. 20/-లు బహుమతి యివ్వబడును.
నాన్నగారూ: మీరు ఇంటినుండి వెడలిన నుండి మేము చాలా దుఃఖించుచున్నాము గనుక వెంటనే తిరిగి రా ప్రార్థించుచున్నాము
ఇట్లు, మీ ప్రియమైన
కోట శ్రీహరి, బి. కాం.,
గాంగోపాల్ వీధి, విజయవాడ-1

### తప్పిపోయెను

పుల్లిపూడి గణపతి అనే అబ్బాయి వయసు 13 సం॥ లు 8-8-58 తేదీనుంచి కనబడుట లేదు. ఎర్రని ఛాయ; పుట్ట పెదవులు; దళసరి ముక్కు; పీలం లాగు, పాప్లిన్ చొక్కా; దళసరి చెవులు; సుమారు 5¼ అ ఎత్తు, కనబడినవారు యీ క్రింది ఎడ్రసుకు తెలియజేసిన రు. 200/- లు బహుమానము పొందెదరు. పుల్లిపూడి సత్యనారాయణమూర్తి, మెయిన్ రోడ్డు, జగన్నాధపురం, కాకినాడ.

# ఉభయ గోదావరులలో దాదాపు రెండు లక్షల ఎకరాల వరిపైరు నష్టం

## పదివేల ఎకరాలలో మాత్రం వెంటనే పైరు వేయడం సాధ్యమని వ్యవసాయశాఖా మంత్రి ప్రకటన

నిడదవోలు, సెప్టెంబర్ 6—

ఇటీవలి గోదావరి వరదలవల్ల పశ్చిమ గోదావరిలో 23,000 ఎకరాలు, తూర్పు గోదావరిలో 1,71,000 ఎకరాలలో పైరులు మునిగిపోయినవనీ, ఒక్క గింజ కూడా పండని భూమి మొత్తం 80,000 ఎకరాలు వుండగలదనీ వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ నాగన్నగౌడ నేడిచ్చట ప్రకటించారు. పూర్తిగా నష్టపడిన భూమిలో 15 వేల ఎకరాలలో మాత్రం వెంటనే పైరు పెట్టడానికి వీలువడుతుందనీ, అందుకు విత్తనాల సప్లయికి ఏర్పాట్లు చేయబడుతున్నాయనీ తెలిపారు.

మంత్రి డాక్టర్ నాగన్న గౌడ వ్యవసాయ శాఖ డైరెక్టరు శ్రీ యం. యస్. శివరామన్ గారితో కలిసి నేరు యిచ్చటికి వచ్చి వెంటనే ముంపు ప్రాంతాలను సందర్శించే నిమిత్తం కారులో నర్సాపురం వెళ్ళారు.

నర్సాపురం తాలూకాలో పీచుపాలెం, లక్ష్మణేశ్వరం, పొన్నపల్లి గ్రామాలను సందర్శించి మారుటేరు వ్యవసాయ పరిశోధన కేంద్రానికి వెళ్ళారు. తర్వాత నిడదవోలు వి డబ్ల్యు. డి. బంగళాలో జిల్లా వ్యవసాయ శాఖాధికారులతో సమావేశం జరిపారు. ఆ సమావేశంలో ఉభయగోదావరులలోను వరద దెబ్బతిన్న ప్రాంతాలలో తక్షణం అమలు జరుపవలసిన సహాయ కార్యక్రమాలను గురించి చర్చించారు.

ఏలూరులోని వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టరు శ్రీ యం. సత్యనారాయణగారు, ఉభయ జిల్లాలకు చెందిన యితర వ్యవసాయ శాఖాధికారులు సమావేశంలో పాల్గొన్నారు

తర్వాత ఒక ఇంటర్వ్యూలో మంత్రి యిలా తెలిపారు: "గోదావరి వరద వల్ల పశ్చిమ గోదావరిలో 23,000 ఎకరాలు, తూర్పు గోదావరిలో 1,71,000 ఎకరాల భూములు దెబ్బతిన్నాయి. ఇందులో పశ్చిమ గోదావరిలో 12 వేల ఎకరాలు, తూర్పు గోదావరిలో లక్ష 20 వేల ఎకరాలు అక్కుళ్ళ పైరు వున్న భూమి వారం రోజులలో పూర్తిగా నీటిలో మునిగివుంది దీనిలో సగం పంట పండగలదని ఆశింపబడుతున్నది.

"పోతే, పశ్చిమ గోదావరిలో సుమారు 11 వేల ఎకరాల భూమిలోను తూర్పు గోదావరిలో 69 వేల ఎకరాల భూమిలోను పైర్లు గింజ కూడా పండని విధంగా పూర్తిగా నాశనమైనవి

"ఇలా పూర్తిగా నష్టమైన 80 వేల ఎకరాలకు పశ్చిమ గోదావరిలో 500 ఎకరాలలోను, తూర్పు గోదావరిలో పదివేల ఎకరాలలోను మాత్రం వెంటనే "ఈశ్వరకోడి" లేక ఐ. ఆర్. 24 ధాన్యం పైరు వేయవచ్చు మిగతా 69 వేల ఎకరాల భూమి నీరు పూర్తిగా తీసేసేగాని పైరు వేయడం సాధ్యంకాదు అలా తీసే అవకాశాలు కూడా లేవనే చెప్పవచ్చు ఈ 69 వేల ఎకరాల భూమి రెండవ పంటక్రింద చేరివుంది ఇదివరకు బుడమ వరి వేసి నష్టమైనచేలలో ఇప్పుడు జొన్న, పొగాకు వేయవచ్చు.

"తాడేపల్లిగూడెం, నూగూడు తాలూకాలకు 140 బస్తాల వరివిత్తనాలను వ్యవసాయశాఖ సప్లయి చేసింది. తర్వాత ఎరువులకు వేరే అప్పులు ఇవ్వబడతాయి. విత్తనాలు చల్లక సెప్టెంబరు 25వ తేదీలోగా పూర్తి కావలసి వున్నందున వరద ప్రాంతాలలో విత్తనాల సప్లయికి వెంటనే ఏర్పాట్లు చేయబడుతున్నవి విత్తనాలు వగైరా ఏ విధంగా దొరికేదీ వివరిస్తూ తెలుగులో కరపత్రాలు వేయించి పంచవలసినదిగా అధికారులకు ఆదేశించబడింది.

"ఏజెన్సీ ప్రాంతంలో పేదలైన కోయ రైతులకు రు 17,000 ల విలువగల విత్తనాలు పుచితంగా పంచాలని డిప్యూటీ డైరెక్టరు సూచించారు. ఈ సూచనను గురించి నేను పరిశీలిస్తున్నాను"

తర్వాత మంత్రి కలకత్తా మెయిల్లో ఒంగోలుకు బయలుదేరి వెళ్లారు

## సంగ్రహ ప్రకటనలు

### నోటిఫికేషన్

క్రొత్తగా నిర్మింపబడిన మునిసిపల్ షాపులకు, రెస్టారెంటుకు విద్యుచ్ఛక్తి యేర్పాటు చేయుటకు సీలువేసిన టెండర్లు గుడివాడ మునిసిపాలిటీ కమీషనరుగారిచే 18-9-58 తేదీ సా॥ 4 గం. ల వరకు తీసుకొనబడును టెండరు డాక్యుమెంట్లు యితర వివరములు ఒక్కొక్క టెండరు నోటీసుకు రు 1/- చెల్లించి ఆఫీసు వేళలలో మునిసిపల్ ఆఫీసు నుండి పొందవచ్చును.

పై దబ్బు 11 క్రొత్తగా నిర్మింపబడిన మునిసిపల్ షాపులకు, రెస్టారెంటుకు విద్యుచ్ఛక్తి యేర్పాటు చేయుట ఖరీదు రు 9,000/- డిపాజిటు మొత్తం రు 450/-

(సం) పి కోటిలింగం, కమీషనరు, గుడివాడ మునిసిపాలిటీ

### అమ్మకం

రబ్బరు, లిన్సీడ్ క్రాస్లీ, పెట్రోల్, డీయిల్, వెల్డింగ్, సెషల్, ద్యూట్లు, యాన్మార్, మున్నగు అన్ని రకముల స్టాండర్డు డీజిల్ ఇంజన్లకు దిగుమతి చేయబడిన "అసలు" విడిభాగాలు స్టాకులలో నుండి ఫార్వార్డు డెలివరీ నుండి సప్లయి చేయబడును. ఖరీదుల పరపము వివరములకు :

Hague & Schule, Post Box No. 1550 Madras-1.

### టెండరు నోటీసు

జమ్మలమడుగు జిల్లా, వత్తినపల్లి తాలూకా, [illegible] గ్రామంలో వేంచేయున్న శ్రీ [illegible] స్వామివారి దేవస్థానం, ధ్వజ [illegible] సహితంగా టేకుపనివారికి సుమారు రు 116-0-0 [illegible] అంచనా గల పనులు చేయుటకు సీలువేసిన టెండర్లు పదకొండు దేవస్థానం ఇంఛార్జి ట్రస్టీగారిచే 18-9-58 తేదీ ఉదయం 11 గం. ల వరకు వట్లపాడు దేవస్థానం ఆఫీసులో తీసుకోబడును. ప్రతి టెండరుదారుడు రు. 200/- డిపాజిట్టు కట్టి, దరఖాస్తుతో జత పర్చవలెను. మిగతా వివరములు వరదు దేవస్థానం ఇంఛార్జి ట్రస్టీగారిని అడిగి తెలుసుకోవలయును. వరదు టెండర్లు గుంటూరు అసిస్టెంటు కమీషనరుగారి ఆఫీసులో 18-9-58 తేదీ సాయంకాలం 4 గంటలకు తెరవబడును.

కాదంబరి లక్ష్మీనారాయణ, ఇంఛార్జి ట్రస్టీ శ్రీ సోమేశ్వర స్వామివారి దేవస్థానం, కొల్లపాడు, నల్లపాడు, 3-9-58.

డోన్ పంచాయతీకి సంబంధించిన యీ క్రింద కనుపరచిన పనులు తయారు చేయుటకు ఎస్టిమేటు మొత్తములో నూటికి రు 5/- డిపాజిట్టుతో సహా సీలు వేసిన టెండర్లు 15-9-58 తేదీ సాయంత్రం 5 గం వరకు శ్రీ డిస్ట్రిక్ట్ఫ్యూటివు ఆఫీసరుగారిచే తీసికోబడును. ఆరోజున సాయంత్రము 5-10 గంటలకు టెండర్లు పరిశీలింపబడును వివరములు ఆఫీసు పనివేళల కాలములో తెలుసుకొనవచ్చును.

| పని వివరము | ఎస్టిమేటు మొత్తం | డిపాజిట్టు |
|---|---|---|
| 1 పెద్ద కూరగాయల మార్కెట్టు | రు 3,500/- | 175/- |
| 2 రహదారి బంగళా ప్రక్కన వుండు బయలు స్థలములో 1-10-58 నుండి క్రొత్తగా ప్రారంభింపబడు బస్సుస్టాండులో ప్రయాణీకులకు షెడ్డు | రు. 2,500/- | 125/- |

శి. నరసింహయ్య, ఎగ్జిక్యూటివు, ఆఫీసరు, డోన్, 2-9-58.

### నోటీసు

మద్రాసు స్మాల్ కాజ్ కోర్టు
దావా నెం. 4618 ఆఫ్ 58
వాది— ఎస్. వెంకటరాఘవులు చెట్టి సన్సు అండ్ కో
ప్రతివాది— కవిటి వేదాచలం చెట్టి

రు 855/- లు ఖర్చులతో రాబట్టు కొనుటకు తేబడిన పై దావా 14-9-58 తేదీ ఉ 11 గం. లకు రెండవ జడ్జిముందు విచారణకు వాయిదా వేయబడినది. ఆరోజు ప్రతివాది హాజరు కానిచో అతని పరోక్షమున దావా పరిష్కరింపబడును.

వై. వెంకట సుబ్రహ్మణ్యం, వాదుల తరపు అడ్వకేటు

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి

డాక్టర్ ఎ వి అవధాని, మైలాపూరు మద్రాసు 25-0-0
శ్రీ వేమవరపు నరసింహారావు, ఆంధ్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకి, విశాఖపట్నం 25-0-0
శ్రీ టి యస్ కృష్ణారావు, ఆంధ్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకి విశాఖపట్నం 10-0-0
మద్రాసు స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకి ఉద్యోగులు, మద్రాసు 42-0-0
మద్రాసు స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకి మైలాపూరు బ్రాంచి ఉద్యోగులు 5-0-0
కో-ఆపరేటివ్ ల్యాండ్ మార్ట్గేజి బ్యాంకి, మైలాపూరు ఉద్యోగులు 23-8-0
శ్రీటి కె యమ్ మీరన్, జాయింట్ వింగ్, ఐ యమ్ ఇ. [illegible] 10-0-0
కొత్తపేట బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు సేకరించినది 9-2-0
శ్రీ [illegible] గవర్నమెంట్ ఇన్సూరెన్సు ఏజెంట్, [illegible] 30-0-0
శ్రీ మురికిపూడి [illegible], అనంతవరం 5-0-0
గవర్నమెంట్ టెక్నికల్ ఎక్స్టెంషన్, (కంద్యాల) ఉద్యోగులు 10-0-0
శ్రీ కె. గణేంద్రరావు, 6 వ ఫారం ఎ. హెచ్. స్కూల్, నిడద వోలు 5-0-0
ఎ. అశోక్, మద్రాసు 5-0-0
డాక్టర్ వి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ సురిండెండెంటు అతను, నల్లూరి 30-0-0
బంటుపల్లిదశరథం [illegible] కార్యదర్శి శ్రీ కొండేపూడి సూర్యనారాయణమూర్తి 10-0-0
శ్రీ కె రంగస్వామి, వంతమూరు 10-0-0
ఏలూరు పాగాకు వ్యాపారులు దున్న వెంకట స్వామి నాయుడు అండ్ సన్స్ ద్వారా 82-0-0
ఇందులో దున్న వెంకటప్పారావు 5-0-0, బచ్చు జగన్నాథంగారు 5-0-0, దున్న సూర్యనారాయణ 5-0-0, పేకల సూర్యనారాయణ 5-0-0, విప్పర్ల మంగన్నగారు 5-0-0, శ్రీ యస్. రాఘవయ్యర్
మద్రాసు స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకి ఎక్స్టెండెంట్ 5-0-0,
శ్రీ జి అనంతపూర్ణయ్య, మద్రాసు 5-0-0.
శ్రీ కోట వరసింహ నాయుడు, గంగన్నపాడు 10-0-0
గవర్నమెంట్ గరల్స్ హైస్కూలు, విజయనగరం 100-0-0
శ్రీ బి వి ఎస్ శాస్త్రులు, కాకినాడ (కాకినాడ టౌన్ డెమొక్రటిక్ విద్యార్థుల తరఫున) ....... 116-0-0
శ్రీ పేరి సర్వేశ్వరశర్మ, కిర్లంపూడి 10-0-0
జయశ్రీ ఐన్ వర్క్స్, పొదిలి 61-12-0
పోలవరపు శ్రీరంగయ్య, నవులూరు 10-0-0
బోర్డ్ హైస్కూలు విద్యార్థులు, ముట్లూరు ... ... .... 12-0-0
శ్రీ కంభంపాటి సోమయ్య, తిరువూరు 10-0-0
శ్రీ నూరవనేని సీతారామయ్య, వల్లూరు పాలెం ... .. 25-0-0
వయోజన విద్యాకేంద్రం, మేదినరావుపాలెం ... .. 30-0-0
శ్రీ టి. నారయ్య, ఏరుచూరు .. 50-0-0
శ్రీ కలగా పుల్లమ్మ, గొడ్డవపూడి 20-0-0
ఇందులో గ్రేడింగ్ కూలీల తరఫున 25-0-0
శ్రీ కర్రి మహాలక్ష్మారావు విజయవాడ 10-0-0
శ్రీ యలమంచిలి వెంకట రామయ్య, గొడవర్రు బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తరఫున ... 27-11-0

శ్రీ కరి మహాలక్ష్మి, విజయవాడ 10-0-0
శ్రీ తుమ్మలపూడి కోటయ్య, దబ్బాకుపల్లి ... 10-0-0
శ్రీ కొత్తా వెంకటేశ్వర్లు, దబ్బాకుపల్లి 10-0-0
శ్రీ నాగిరెడ్డి పెద్దన్న, విజయవాడ 20-0-0
శ్రీ చెన్నుపల్లి సూర్యనారాయణ, విజయవాడ 20-0-0
శ్రీ ధనలక్ష్మి విలాస్ బియ్యం, వేరుశనగనూనె మిల్లు గుమాస్తాలు, గంపలగూడెం 10-0-0
శ్రీ అప్పికొండ సోమలింగం హైస్కూల్స్ అసోసియేషన్ తరపున, కోటాడ 34-7-0
బుర్రతవపల్లి గ్రామస్థులు 20-0-0
రాజా వర్కింగ్ హోం ఉద్యోగులు, విజయనగరం 15-0-0
శ్రీ కుప్పల కమారామయ్య, తెనాలి 10-0-0
శ్రీ వెంపరాల సుబ్రహ్మణ్యం, కాకినాడ 10-0-0
శ్రీ యం. నారాయణరావు, శాఖ ఉద్యోగులు నెల్లూరు 101-0-0
శ్రీ కొల్లపాటి గోపాలకృష్ణయ్య, తెనాలి 10-0-0
శ్రీ మాదిరాజు సీతారామస్వామి, సిద్ధాపురం 30-0-0
డాక్టర్ యస్. చంద్రమూర్తి, యం. బి. బి. యస్ విజయవాడ 50-0-0
స్వర్ణ గ్రామం లోక్ పార్టీ, రైతు సంఘం, స్వర్ణ 10-0-0
శ్రీ కొల్లా మల్లారావు, నాగులపాలెం 50-0-0
బార్ ఎసోసియేషన్, గుడివాడ 40-0-0
ప్రెసిడెంటు ధర్మారావుగారి ద్వారా రెండవ దఫా
బాపట్ల పంచాయతీ బోర్డు, బాపట్ల 25-0-0
శ్రీ మల్లెల రామకృష్ణయ్య, రాయపూడి 10-0-0
శ్రీ మాదికొండ వెంకటలక్ష్మయ్య, మైలవరం 10-0-0
శ్రీమతి అన్నె సౌభాగ్యమ్మ, ఉప్పులూరు 50-0-0
డాక్టర్ వి పూర్ణయ్య డెంటల్ సర్జన్ తెనాలి 15-0-0
శ్రీ సి హెచ్. రాధాకృష్ణమూర్తి నరసారావుపేట 11-0-0
రామన ట్యుటోరియల్ కళాశాల విద్యార్థులు, విజయవాడ 27-0-0
శ్రీ ధనలక్ష్మి విలాస్ బియ్యం, వేరుశనగ నూనెమిల్లు, గంపలగూడెం 116-0-0
కోడపాడు రైతులు 60-0-0
కామానపాడు గ్రామస్థులు 77-8-0
శ్రీ ఆర్. సత్యనారాయణమూర్తి, గుత్తి 10-0-0
గురజపురం గ్రామస్థులు, ఆనెవర్ బోర్డు 20-0-0
శ్రీ పొంతెపు సుబ్బారావు, రాజనగరం 25-0-0
శ్రీ పసుపులేటి వెంకటనారాయణ విజయవాడ 10-0-0
కో-ఆపరేటివ్ టౌన్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, కదిరి 30-0-0
శ్రీ గోసుగుంట్ల రామలక్ష్మయ్య, పినుకొండ 10-0-0
గండికోట, రామాపురం 11-7-0
శ్రీమతి సి సావిత్రమ్మ, తిరుపతి 10-0-0
శ్రీ ఏ యస్. కృష్ణారావు, పెనుకొండ 23-8-0
శ్రీ సి యస్ భండార్కర్ అండ్ సన్స్, పాన మెంగుకూరు 25-0-0
శ్రీ రాఘాగి గలరామిరెడ్డి ఈదూరు 25-0-0
శ్రీ గి యస్. నారాయణ, అన్నాపురం 10-0-0
ఏ వాన్ గ్రీన్ లాండ్ ట్రేడర్, శ్రీ ధనలక్ష్మి బియ్యం, నూనె మిల్లు (ఉద్యోగుల) విజయవాడ 51-0-0
శ్రీ వి కలిదిండి ఉండర్ బాబ్జా రావు, బుస్(ఉద్యోగుల తరఫున) 10-0-0
వంగా సెం[illegible] పెసిగూడెం ప్రెసిడెంట్, యలమంచిలి [illegible]

శ్రీ యం రామభద్రరాజు, విశాఖపట్నం 10-0-0
గవర్నమెంట్ బేసిక్ ట్రైనింగ్ స్కూల్, విద్యార్థులు విశాఖపట్నం 50-0-0
శ్రీ దోనేపూడి బాబాజీ, విశాఖపట్నం 20-0-0
మోరంపూడి గ్రామస్థుల తరఫున శ్రీ పి శ్రీరామమూర్తిద్వారా 40-0-0
ఆంధ్ర బ్యాంకు ఉద్యోగులు, దుగ్గిరాల 20-0-0
పొగాకు గ్రేడింగు వర్కర్లు గుంటూరు, శ్రీ ఎన్. గోపాలరావు ద్వారా 11-12-0
కురుమిళ్ళ పంచాయతీబోర్డు 116-0-0
శ్రీ బోతుల రంగయ్య, ఒంగోలు 50-0-0
శ్రీ [illegible] కాసునాథం, గరికపర్రు 10-0-0
కపిలేశ్వరపురం హైస్కూలు విద్యార్థి సంఘం 336-8-0
స్థానిక న్యాయవాది సంఘం, గురజాల 32-0-0
శ్రీ ఎన్. ఎన్. అనంతనారాయణ, ఒంగోలు 15-0-0
ఆలమూరు విద్యార్థి సంఘం 15-0-0
శ్రీ దొప్పలపూడి లక్ష్మీనారాయణ, దొప్పలపూడి 10-0-0
శ్రీ వి. రామమూర్తిచే పత్రికల ద్వారా 10-0-0
అల్లూరు పంచాయతీ బోర్డు, అల్లూరు 116-0-0
విట్టగుంట ఓ. ఆర్. ఎన్. హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 31-2-0
శ్రీ కె. హనుమంతరావు, కందుకూరు 10-0-0
కందుకూరు ఎల్. ఎన్. ఓ. పోస్టల్ యూనియన్ 14-2-0
గూడూరు పోస్టల్ గుమాస్తాలు 10-0-0
శ్రీమతి జి. సుశీలాదేవి, గూడూరు 10-0-0
శ్రీ రంగనాథ రైస్మిల్లు, ఏలూరు 58-0-0
శ్రీ యలమంచిలి వెంకటరామయ్య, వరుకుళ్ళపాడు 10-0-0
శ్రీ పొన్నూరి వెంకటసుబ్బారావు, గుంటూరు 16-0-0
రత్నం బైండింగ్ వర్క్స్, గుంటూరు 16-0-0
తిప్పరమల్లి కోటయ్య అండ్ కంపెనీ, వత్తెనపల్లి 26-0-0
తిప్పరమల్లి కోటయ్య అండ్ కంపెనీ సిబ్బంది, సత్తెనపల్లి 20-0-0
ప్రజాసేవా సంఘం సభ్యులు, వేటపాలెం 116-0-0
శ్రీ సి శ్రీనివాసరావు, వేటపాలెం 15-0-0
(ఇందులో గ్రంథాలయ సిబ్బంది ఇచ్చిన 5-0-0 లు కలవు)
గి. హెచ్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు ఒంగోలు 17-0-0
గోదావరి వరద బాధా నివారణ సంఘం, ఘంట్రవరం 10-0-0
దర్శనకం విద్యార్థులు 15-0-0
శ్రీ కరి సుబ్బారెడ్డి, రామచంద్రపురం 20-0-0
కాకినాడ పట్టణ డెమొక్రటిక్ స్టూడెంట్సు యూనియన్ నాల్గవ దఫా 116-0-0
శ్రీ సి హెచ్. నరసింహం దంపతులు ఏలూరు 10-0-0
శ్రీ కె శేషాచార్యులు, చిత్తూరు 25-0-0
చిత్తూరు జిల్లా పోలీసు సిబ్బంది 68-14-0
శ్రీ కె గరుడాచలమయ్య చెట్టి అండ్ కె వి నరసింహారెడ్డి, బెంగుళూరు 25-0-0
శ్రీ ఎమ్ నాగేశ్వరరావు, ఏలూరు తరపున (ఏలూరు) గ్రాస్ల తరపున
శ్రీ వి ఘుట్టుర్లప్ప, మద్రాసు 51-0-0
వరకోటమ్మాళ్, మద్రాసు 20-0-0
[illegible] 60-0-0

శ్రీ కోటేశ్వరరావు [illegible] 25-0-0
విజయవాడ [illegible] 10-0-0
శ్రీ కరాగూడు [illegible] 16-0-0
శ్రీ సమర్ల, బాగిలమద్రి 15-0-0
పాన్ రాములు చేనేత సహకార సంఘం లిమిటెడ్ 16-0-0
బళ్లారి సెంట్రల్ జెయిల్ గెజిటెడ్ ఉద్యోగులు, అప్పర్ పరార్డినేట్ స్టాఫ్ 43-4-0
శ్రీ కె ఆర్ లక్ష్మీరెడ్డి యశవంత్రపాగు 10-0-0
నెల్లూరు [illegible] హైస్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు 27-0-0
గోదలి హైస్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు, మచిలీపట్నం 72-0-0
శ్రీ కె వెంకటరమణయ్య నెల్లూరు 15-0-0
ఎమ్ కె రెడ్డి హైస్కూలు విద్యార్థులు వసూలు చేసిన మొత్తం (ఇందుకూరుపేట, నెల్లూరు) 41-8-0
శ్రీ ఆర్. జనార్ధన రెడ్డి, వెంగొండపల్లి 11-0-0
ధర్మవరం బోర్డు హైస్కూలు జూనియర్ రెడ్క్రాస్ దళం 38-6-0
శ్రీ కోట పుల్లయ్య చెట్టి కదిరి 10-0-0
శ్రీ బి ఎమ్ సుబ్బయ్య, పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు, బాదికాయలపల్లి 25-0-0
శ్రీ పి. నారాయణశెట్టి, తిర్ధం, (వయా) పలమనేరు 10-0-0
శ్రీమతి బి పార్వతమ్మ, పుటిచెర్ల 25-0-0
శ్రీమతి డి సుబ్బమ్మ, పెద్దినేనికాల్వ 10-0-0
శ్రీమతి వి సావిత్రమ్మ, పెద్దినేనికాల్వ 10-0-0
శ్రీ కె దేవీ ప్రసాద్, జమ్మలమడుగు 25-0-0
శ్రీ వి వి నరసింహారావు, నాయుడుపేట 20-0-0
శ్రీ మాగంటి జానకిరామయ్య, గోపవరం 25-0-0
చంద్రగిరి తాలూకా కోటాల ఎలిమెంటరీ స్కూలు పంపినది 23-0-0
శ్రీ యం అంజనేయులుశెట్టి, శ్రీ పొంజశివరావు, చిత్తూరు 10-0-0
శ్రీ పి జయరామదేవశాస్త్రి, గోరిబిడునూరు 15-0-0
శ్రీ పి నరసింహమూర్తి, అన్నామలై నగర్ 10-0-0
శ్రీ బి రామస్వామి, ఈతేరు. బాపట్ల 10-0-0
శ్రీ జి వీరయ్య, ఈతేరు 15-0-0
శ్రీమతి ఏ కృష్ణమ్మ, మార్టూరు 10-0-0
శ్రీమతి కె నాగరత్నమ్మ, ఈదూరు 10-0-0
శ్రీ మన్నె రామమూర్తి, ఈతేరు 15-0-0
శ్రీ పి. బసవ పున్నయ్య, ఈతేరు 10-0-0
బాపట్ల పోస్టల్ సిబ్బందివారు శ్రీ ఆర్. ఎం. వి. గోపాల్రావు ద్వారా పంపినది 10-0-0
నేతాజీ క్లబ్, [illegible], తాడేపల్లి 12-11-0
శ్రీ [illegible] శేషాచలం, మున్నంగి 60-0-0
రిక్రియేషన్ క్లబ్బు, తణుకు 30-0-0
పంచాయతీ బోర్డు, చినరాజుకుప్పం 25-0-0
శ్రీ కె. వెంకటాద్రి, షణ్ముగ ఎలక్ట్రిక్ హౌస్, చిత్తూరు 10-0-0
శ్రీ ఎ. ఆర్. ఆర్. రావు, బైరెడ్డిపాలెం 22-0-0
దీనిలో శ్రీ డి. ఎం. రంగయ్య చెట్టి అండ్ సన్స్ 10-0-0 శ్రీ పి బి రామచంద్ర రావు అండ్ సన్స్ 10-0-0, ఉన్నవి.
మదనపల్లి టి. హెచ్. స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 50-0-0
శ్రీ ఎస్. అమృతలింగం, వర్యూరు 10-0-0
శ్రీ కొల్లా శ్రీరాములు, నాగులపాలెం 10-0-0
శ్రీ పెంటపల్లి వెంకటనరసింహారావు, ఏలూరు 10-0-0
శ్రీ పి వెంకటసుబ్బిరెడ్డి, కొమ్మసముద్రం, చిత్తూరు 10-0-0
శ్రీమతి దేవిశెట్టి పద్మావతమ్మ, మద్రాసు 25-0-0
శ్రీ ఘటాల పుల్లయ్య, రైస్మిల్లు, పెదన 18-0-0
ఇంటుమిల్లి ఉపాధ్యాయ సంఘం 167-7-0
శ్రీ పి. వెంకటరామయ్య, పెదన 10-0-0
బొల్లారెడ్డి కోటిరెడ్డి మెమోరియల్ అసోసియేటెడ్ క్లబ్బు, కొండపల్లి 49-0-0
మిస్టర్ సి ఎం. అజీజ్ఖాన్ సేకరణ కొమ్మారు 16-0-0
పామిడి కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్, పామిడి 18-0-0
శ్రీ గుర్రంపల్లి జానకయ్య, చినపారుపూడి 116-0-0
ది కరుబలకోట మల్టీ పర్పస్ కో-ఆపరేటివ్ రూరల్ క్రెడిట్ సొసైటీ, కురుబలకోట 16-0-0
శ్రీ జి వి. ఆర్. కె. రంగారావు, ఉరవకొండ 30-0-0
బోర్డు మిడిల్ స్కూలు విద్యార్థులు, నారాయణవనం 14-0-0
శ్రీ కె ఎస్. నారాయణమూర్తి, విశాఖపట్నం 20-0-0
శ్రీ కె పట్టాభిరామ చౌధురి, ఆయన మిత్రులు చంద్రగిరి 27-0-0
శ్రీమతి యస్. సరోజినీదేవి, ద్రోణాచలం 45-0-0
దీనిలో రైల్వేసిబ్బందివారివి 26-8-0 చేరివున్నవి
శ్రీ కె. అంబాశంకరం, శ్రీ కె. శశిభూషణం, గూడూరు 10-0-0
శ్రీ వంకదారు వెంకటరామయ్య చెట్టి, తిమ్మంచెర్ల 25-0-0
శ్రీమతి పంకదారు నరసమ్మ, తిమ్మంచెర్ల 10-0-0
శ్రీ ఎం హుస్సేన్జీరావు, ఎం. వెంకోజీరావు. 46-12-0
రాయలసీమ కాలేజి వైస్ ప్రిన్సిపాల్ అనంతపురం
ఎ వి వి ఎ పుల్లప్ప అండ్ ఆత్మకూరు

శ్రీ ఆర్. సూర్యానారాయణ [illegible] 25-0-0
శ్రీ చంద్రగిరి అంకిరెడ్డి, ఆంధ్ర క్లబ్ [illegible] 10-0-0
శ్రీ [illegible] వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల 10-0-0
విద్యాపరిషత్ బోర్డు హైస్కూల్ 6 వ ఫారం విద్యార్థులు 48-4-0
శ్రీ కేంద్ర మల్ హై స్కూల్, కోడూరు 116-0-0
శ్రీ కె వెంకటసుందరరావు ఆయన సోదర సోదరీమణులు,
కొత్తపేట గుంటూరు 10-0-0
బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూల్ కేశవరం, తాడేపల్లిగూడెం 24-0-0
కరకంబాడి గ్రామస్థులు, కరకంబాడి, రేణిగుంట 17-0-0
శ్రీ కొన్నలగడ్డ పుల్లయ్య, క్రొసూరు, గుంటూరుజిల్లా 116-0-0
టెయిలర్స్ యూనియన్, బంటుమిల్లి 10-0-0
శ్రీ కె వెంకటసుబ్బయ్య, ఆయన మిత్రులు, ఐమీగార్వేపల్లి 15-0-0
రాయవరం సోదరులు మాచెర్ల "ఆంధ్రపత్రిక" ఏజెంటుద్వారా పంపినవి 84-0-0
శ్రీ నార్లగడ్డ గురునాథం, తెనాలి 10-0-0
శ్రీ త్ర్యంబక శర్మగారి వసూళ్ళు 25-4-0
రామకృష్ణా టింబర్ డిపో, వుయ్యూరు కృష్ణా 10-0-0
శ్రీ కె పున్నయ్య, విజయవాడ 10-0-0
శ్రీ పేర్ని రంగనాయకులుగారు ఒంగోలు 10-0-0
కల్చరల్ రిక్రియేషన్ క్లబ్, దుద్దుకూరు 45-0-0
శ్రీ మండవ ఆదియ్య, కుంరత వారిపాలెం 18-14-0
శ్రీ చిల్లి సుబ్బారావు, బ్రాడీపేట, గుంటూరు 10-0-0
శ్రీ పిచ్చిపులుసు సుబ్బారాయుడు అండ్ బ్రదర్స్, రాజంపేట 10-0-0
శ్రీ మహాత్మాగాంధీ బాలసంఘం విద్యార్థినుల సంఘం చిత్తూరు 30-0-0
యం సి ఆర్ కంపెనీ చిత్తూరు 25-0-0
శ్రీ కంచెర్ల సుబ్బారావు లక్కవరం 20-0-0
ఎ. సి కాలేజీ టెక్నాలజీ హాస్టల్, గిండి 25-0-0
శ్రీ పి. నరసింహం విజయవాడ 10-0-0
శ్రీ కర్రి సత్తిరెడ్డి, జల్లుందలపురం 158-4-0
శ్రీ చదలవాడ రామమూర్తి, తెనాలి 16-4-0
శ్రీ కె రామానుజాచార్యులు, రేపల్లె 50-0-0
శ్రీ కె వెంకట్రామయ్య, చేతపూడి రేపల్లె 26-0-0
కొల్లూరు పార్వతీ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 116-0-0
కనగాల గ్రామస్థులనుండి మిస్టర్ ఎస్. హెచ్. అహ్మద్ వసూళ్ల భట్టిప్రోలు 100-0-0
శ్రీ తమ్మన మల్లికార్జునరావు హైస్కూలు, విద్యార్థులు, సిబ్బంది వసూళ్ల భట్టిప్రోలు 138-5-0
ఏలూరు డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ 100-0-0
సర్వేశ్వర హోమియో ఫార్మసీ తెనాలి 10-0-0
శ్రీ రావి సుబ్బయ్య, తెనాలి 10-0-0
శ్రీ సరస్వతీ పాఠశాల విద్యార్థులు 10-0-0
తణుకు కో-ఆపరేటివ్ గృహనిర్మాణ జాపీవని, స్వర్ణ సంఘం 20-0-0
వదిరూపాయలలోపు విరాళాలు 531-4-0
నిన్నటి మొత్తం 1,48,677-11-10
నేటి మొత్తం 1,65,883-0-5

నేటి జాబితాలో వది రూపాయలు లకు లోపుగా వచ్చిన విరాళాల మొత్తం కింద పేర్కొనబడి నవాటిలో వది రూపాయలనుండి ఆ యిదు రూపాయల వరకు పంపినవారి పేర్లు:— శ్రీ డి కామకృష్ణ, కామకుప్పం 7-11-0, యువజన సంఘం, బాదాల 7-0-0, నమితా బాట్ల పుంతలి, పెద్దకలపాడు 5-13-0, ఫ్రెండ్స్ బాడ్మింటన్ క్లబ్బు తెనాలి, 7-12-0, ఫైర్ సర్వీసు వర్క్స్ షాప్ (బెజవాడ) ఉద్యోగులు 7-13-0, బొర్దం బోర్డు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు 7-0-0, శ్రీ కె. పి. వి. యల్. ప్రకాశరావు, కోదూరు వసూలు చేసినది 6-0-0, ఉప్పులూరు పోస్టు ఆఫీసు గ్రాండ్ శాఖ ఉద్యోగులు 8-0-0, పొదంబోర్డు బాలుర ప్రాథమికోన్నత పాఠశాల 5-13-0, శ్రీ యస్ వీరయ్య, కాకుమాను 8-8-0, తిర్థం బాలుర సంఘం 6-0-0, శ్రీ ఆర్. వి. సోమయాజులు, కొరిటాడ 8-0-0, ఆయా దేవీ రూపాయలు ఇచ్చినవారి పేర్లు.

శ్రీ కె హనుమంతరావు గరికపాడు, శ్రీ కుర్రా కోటయ్య తెనాలి, శ్రీ యువజన భక్తసంఘం పొన్నూరు పేట, శ్రీ బాలంరెడ్డి సుందర రామిరెడ్డి. మినగల్లి, శ్రీ కోదూరి వెంకట సుబ్బారావు, పుండిపేపల్లి, శ్రీ యస్ రామయ్య బుచ్చిరెడ్డిపాలెం, శ్రీ కొట్టి శ్రీరాములు మెమోరియల్ హరిజన విద్యార్థినుల హాస్టలు శ్రీమతి ఉంది మాణిక్యమ్మగారి ద్వారా పిస్పర. శ్రీ నారు రామయ్య బుచ్చిరెడ్డిపాలెం, శ్రీ యమ్. రామమూర్తి పాతూరు, శ్రీమతి కె అమ్మనాజం అనకాపల్లి, శ్రీ పంతులం జగ్గయ్య పార్వతీపురం శ్రీ ఎం. కోటయ్య పూర్, శ్రీ సి. రంగనాథం కందుకూరు, శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు [illegible] సుబ్బారాయుడు. వరం, శ్రీ యమ్ నరసింహా ఆమునరాలపాడు, శ్రీ సి కె శాస్త్రి వుయ్యూరు, [illegible] మినర్వాయ్ మదిరాల, శ్రీ విద్యానాథుని జనసయ్య మదిరాల, శ్రీ ఆ. [illegible] మదిరాల, ఎం.

[illegible]

ఈ మొత్తంలో ఈ రోజున అయిదవ దఫాగా 50,000 రూ. బ్రహ్మస్వామి విశ్వబోధానంద రామకృష్ణ మఠం, రాజమండ్రి వారికి ఈ రోజున పంపించబడింది ఇప్పటికి వారికి అందజేసిన మొత్తం 85,000 రూ.

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్ప్రెస్ న్యూస్పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

### మనవి

7-9-58 తేదీ జాబితాలో మద్రాసు రిజిస్ట్రేషన్ ఆఫీసుల సిబ్బంది విరాళం 33-8-0 అని పొరపాటున పడింది. ఇది 83-8-0 గా చదువుకొన ప్రార్థన.

4-9-58 తేదీ జాబితాలో చీరాలలో శ్రీ కాంతవపల్లి చినశేషయ్యగారు 116-0-0 విరాళమిచ్చినట్లు ప్రకటించబడింది. ఇందులో పేరిపేరును కంభంపాటి చినశేషయ్యగారు అని చదువుకొన ప్రార్థన. ఈ పొరపాటు దొర్లినందుకు చింతిస్తున్నాము.

6 వ తేదీనాటి జాబితాలో శ్రీ టి టి యస్ అసోసియేషన్ గుంతకల్లు వారు [illegible] రూపాయలు పంపినట్లు ప్రకటించా రు. విరాళం శ్రీ పొంజశివరావుగారి ద్వారా (8) దఫా కింద చూకువచ్చింది. 7 వ తేదీ శ్రీ జాలమిత్ర సేవాసంఘం కోడూరువారు పంపిన 30 రూపాయలు మొదటి దఫా పంపినది. ఆ జాబితాలో ముస్తాబాద్ నుండి శ్రీ బి. రామయ్యగారు పంపినారన్న వదిరూపాయలు బి. దశరథరామయ్యగారు పంపినది.

## ఆంధ్రరాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకి ప్రారంభోత్సవం

విజయవాడ, సెప్టెంబర్ 6— ఆంధ్ర రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకిని మద్రాసు ప్రభుత్వ గ్రామాభ్యుదయ శాఖామంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభిరామారావుగారు ప్రారంభోత్సవం చేశారు.

మద్రాసు ప్రభుత్వ సహకార శాఖా మాత్యులు శ్రీ. డి. సంజీవయ్యగారు రాజాలక పోయినందున సభకు శ్రీ కళా వెంకటరావుగారు అధ్యక్షత వహించారు.

గోదావరి వరదలవల్ల కొన్ని లోట్ల, తుఫాను వల్ల మరికొన్ని లోట్ల ప్రజలు బాధపడుతున్న ఈ సమయంలో కో-ఆపరేటివ్ బ్యాంకి ఆర్థిక సహాయం చెయ్యవచ్చునని శ్రీ వెంకటరావుగారు చెప్పారు, బ్యాంకి ఈ సహాయం చెయ్యడానికి వీలుగా ప్రజలు తమకు సాధ్యమైనంతవరకు ఈ బ్యాంకిలో డబ్బు దాచుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

మద్రాసురాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకి అధ్యక్షులు శ్రీ బి. వెంకటరత్నం చౌదరిగారు ఆంధ్రరాష్ట్రానికి వేరుగా బ్యాంకి ఏర్పాటు చేసుకోవలసి వచ్చిన అగత్యాన్ని గురించి వివరంగా చెప్పారు. ఇందుకు సహాయపడిన తమిళ మిత్రులకు ఆయన అభినందించారు.

కో-ఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్ శ్రీ జి యస్. మహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ, దేశములో కల్ల మద్రాసు రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకి గొప్పదని. ఆంధ్రరాష్ట్రంలో గ్రామాలలో ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి జరగడానికి ప్రజల సహకారం యివ్వ దీక్షవహించాలని యన్నారని చెప్పారు. మద్రాసు రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకి విభజన, [illegible] యింకి పెద్ద [illegible] అభినందించారు [illegible] ప్రారంభమవు [illegible] ప్రజలు తమ సొమ్ము [illegible] ద్వారా [illegible] ఉపయోగించవలెనని చెప్పారు.

బొంబాయి రాష్ట్రంలో కాటక పరిస్థితులు లేని ప్రాంతాలలో మైనర్ ఇరిగేషన్ పను లను సాగించడానికిగాను బొంబాయి (ఇదువ్వా) తీల ఎవిక్ ఇండియా ప్రభుత్వం 30 లక్షల యిం[illegible] చేసింది.

## శ్రీ సంజీవరెడ్డిగారి ప్రకటన

(1 వ పేజీ తరువాయి)

కర్నూలును తాత్కాలిక రాజధానిగా నిర్ణయించినందువల్ల ప్రజలలో అధిక సంఖ్యాకుల అసంతృప్తికి గురి అయినారా అని ప్రశ్నించగా, ఆ పట్నాన్ని తాత్కాలిక రాజధానిగా నిర్ణయించినా, ఎవరో ఒకరికి అసంతృప్తి కలగడం తప్పదని శ్రీ సంజీవరెడ్డిగారన్నారు. ఈ విషయంలో ఎవరూ ఏమీ చెయ్యజాలరన్నారు

"ఆంధ్ర దేశంలో ఇతర ప్రాంతాలకంటె కర్నూలు మంచి ప్రాంతం, నీటి సరఫరాకు అక్కడ లోటులేదు. పట్నాన్ని అభివృద్ధి చెయ్యడానికి ఎంతో అవకాశం వుంది" అని ఆయన అన్నారు.

మరొక ప్రశ్నకు సమాధానం చెప్తూ, "రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ సమావేశం అయినప్పుడు కొందరు రాజధానిని అక్కడి నుంచి మార్చడానికి ప్రయత్నించ వచ్చునని, దానిని తాము ప్రతిఘటించగలమని శ్రీ సంజీవరెడ్డిగారన్నారు హైదరాబాదు మనకు వచ్చినప్పుడే రాజధానిని కర్నూలు నుంచి మార్చడానికి అంగీకరిస్తామన్నారు.

శేషించిన మద్రాసు రాష్ట్రం రాజకీయాలను గురించి ప్రశ్నించగా, ఆ రాష్ట్రం నాయకులు తెలివైన వారు వివేక వంతులనీ శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు వారు తమకిష్టాలను సమస్యలను ఇట్టే పరిష్కరించుకోగలరనీ వారు ఆంధ్రరాష్ట్రానికి కూడా సహాయపడగలరని ఆశిస్తున్నా నన్నారు.

ప్రకాశంగారి సహకారం గురించి ప్రశ్నించగా, తనకు సంబంధించినంతవరకు వరిస్థితి స్పష్టంగా చెప్పేవున్నానని సంజీవరెడ్డిగారు అన్నారు ఈ ప్రశ్న ఆయనకు వెయ్యవలసినట్టి దన్నారు.

"ప్రకాశంగారు కాంగ్రెసు పార్టీలో చేరితే, ఆయనకు మీరు తలొగ్గుతారా?" అని ప్రశ్నించగా, అసలు ఆయన కాంగ్రెస్ పార్టీలో కలుస్తారా లేదా అన్న ప్రశ్నే ప్రస్తుతం తనను ఎదుర్కొంటున్నదని, ఆ తరువాత తాను ఏమి చేసేదీ ఇప్పుడు చెప్పలేనని శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు: ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని ఎవరైనా, ఏ పార్టీలోనైనా చేరడం మంచిది కాదన్నారు ఆ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతివారికీ ఏదో ఒకటి ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. ప్రతివారు నూతన రాష్ట్రక్షేమాభివృద్ధులకోసం వ్యక్తిగత లాభాలను కొంత వరకైనా త్యాగం చెయ్యాలన్నారు.

త్రివేది సమావేశానికి కమ్యూనిస్టులను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించగా కమ్యూనిస్టులను ఆహ్వానిస్తే ఆ సమావేశం నుంచి ప్రజాస్వామికవాదులు పారిపోవలసి వుంటుందని సంజీవరెడ్డిగా రన్నారు.

సరిహద్దులకు సంబంధించిన విషయాలు ఆ సమావేశంలో చర్చింపబడ్డాయన్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారు ఈ నెల 13 వ [illegible] అనంతపురం వెళ్తారు: [illegible] ఆయుర్వేదిక్ యూనానీ పరిశోధన [illegible] ఎం డి డిగ్రీ ప్రవేశపెట్టడం: [illegible] ఆయుర్వేదిక్ యూనానీ పౌరవాలప్రవను

### శ్రీ నాడార్ ఇష్టాగోష్ఠి

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కె కామరాజ నాడార్‌గారు నేడిక్కడ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారిని ఆయన ఇంటిలో కలుసుకుని వివిధ విషయాలను గురించి ఇష్టాగోష్ఠి జరిపారు.

## మైసూరు ముఖ్యమంత్రి ఢిల్లీ పయనం

### ప్రధాని నెహ్రూతో సంప్రదింపుల కోసమట

బెంగుళూరు, సెప్టెంబరు 7—మైసూరు రాష్ట్ర సరిహద్దు వ్యవహారాలను గురించి ప్రధాని పండిట్ నెహ్రూతోను, కేంద్ర ప్రభుత్వ అధికారులతోను సంప్రదింపు నిమిత్తం ముఖ్యమంత్రి శ్రీ బి. డి. జత్తి మైసూరు మంత్రవర్గం నిర్వహించే [illegible] సెప్టెంబరు 14 వ తేదీన ఢిల్లీ వెళ్ళగలరని తెలుస్తున్నది.

మైసూరు మంత్రివర్గం నేడు అత్యవసర సమావేశమైంది. రేపు కూడా సమావేశం జరుగుతుంది.

### మైసూరు ప్రజా-సోషలిస్టు కార్యవర్గ సమావేశం

త్వరలో [illegible] చేయవలసిన [illegible] లేకుండా [illegible] ప్రజా విజ్ఞాన [illegible] కొత్తగా ఎన్నికలు జరపాలని [illegible] యిచ్చట సమావేశమైన మైసూరు ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

అధికారంలో వున్న పార్టీలోని అంతఃకలహాల విషయం పరిశీలించి ప్రజలకు శ్రేయస్సు చేకూర్చడంలో అపజయం పొందినదనీ, అధికారాన్ని అంటిపెట్టుకొని వుండటానికి మాత్రమే చూస్తున్నదనీ కార్యవర్గ సమావేశంలో సూచించబడింది

బెంగుళూరు కార్పొరేషన్ ఎన్నికలలో పాల్గొనాలనీ, జిల్లాబోర్డులు, గ్రామ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయటాన్ని నిరసిస్తూ ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం మరొక రెండు తీర్మానాలను ఆమోదించింది.

# చిమ్మ చీకటి మధ్య చింతకుపాటి వెలుగు

## -గోదావరి వరద బాధితుల సహాయార్థం అఖిలాంధ్రావనిలో కృషి

చీరాల, సెప్టెంబర్ 7— రు 5,000 ల విలువగల 500 చీరెలు, 500 ధోవతులు గోదావరి వరద బాధితులకు విరాళంగా పంపడానికి చీరాల మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయించింది. ఈ వస్త్రాలను పంపకం నిమిత్తం ప్రస్తుతం సెంట్రల్ డెల్టాలో సేవా కార్యాలయం నిర్వహిస్తున్న శ్రీ రామకృష్ణ మిషన్‌వారికి పంపిస్తారు.

చీరాల రెడ్‌క్రాస్ స్థానిక శాఖవారు గోదావరి వరద బాధితులకు రు 500 లు విరాళమిచ్చారు.

### బందరు మిల్లర్ల సహాయం

గోదావరి వరదబాధితులకు పంచే నిమిత్తం బందరు బియ్యం మిల్లులవారు 74 బస్తాల బియ్యం విరాళంగా యిచ్చారు

### శ్రీకాకుళం విద్యార్థుల సహాయం

శ్రీ కాకుళం, సెప్టెంబర్ 5— శ్రీకాకుళం హైస్కూలు విద్యార్థులు దళాలుగా ఏర్పడి వరదబాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తున్నారు. ఈ దళాలకు శ్రీ జి. కె పాడి నాయకులు ఇంతవరకు శ్రీ బి మోహనరావు దళంవారు రు 27-1-9 లు, శ్రీ జి కె పాడి దళం రు 16-11-3 లు, వై. వి. యస్ యల్, యల్ దళం రు 11-12-9 లు, శ్రీ వి సూర్యప్రకాశ రావు దళం రు. 11-2-3 లు, శ్రీ కె ఎ సుబ్రహ్మణ్యం దళం రు.15-11-6 శ్రీ వి. హెచ్. వి కొండలరావు దళం రు. 24-4-3 లు శ్రీ యస్, సత్యనారాయణ దళం రు 12-5-9 లు, మొత్తం రు 119-1-6 లు వసూలుచేసి 'ఆంధ్రపత్రిక' నిధికి పంపారు.

### భద్రాచలం బాధితులకు హైదరాబాద్ సహాయం

భద్రాచలం, సెప్టెంబరు 7— హైదరాబాదు శాసన సభ్యులు పండిత నరేంద్రజీ, వరంగల్లు జిల్లా కాంగ్రెసు ప్రెసిడెంటు శ్రీ బి. సత్యనారాయణ రావు, పి తిరుమల రావుగార్లతో యిప్పటికి వచ్చి వరద బాధితులకు 18 బస్తాల జొన్నలు పంచారు కుకునూరు, రుద్రమకోట గ్రామాలకు కూడా కొన్ని బస్తాల జొన్నలు వారు తీసుకు వెళ్ళారు.

ఈ జొన్నలను హైదరాబాదు ధాన్యం వర్తకుల సంఘంవారు విరాళంగా యిచ్చారని, భద్రాచలంలోను, హైదరాబాదు పై వున్న వరద బాధితులకు మరో 40 బస్తాల జొన్నలు, ... పాయలు విలువగల చీరెలు కూడా విరాళంగా యివ్వ సన్దేశించారని ... తెలిపారు

### రాజమండ్రి 'మ్యూజిక్ క్లబ్' విరాళం

రాజమండ్రి సెప్టెంబర్ 6— గోదావరి వరదబాధితుల సహాయ నిధి సేకరణకై రాజమహేశ్వరీ మ్యూజికల్ క్లబ్ వారు పల్లెటూళ్ళల్లో పర్యటించి వసూలు ... 116 0-0 50 కుంచాల బియ్యం ... బట్టలను గోదావరి ఫ్లడ్ రిలీఫ్ అధ్యక్షులైన డాక్టర్ ఏ బి. నాగేశ్వరరావుగారికి అందజేశారు

### నుమోలు ఉపాధ్యాయుల కృషి

కానుమోలు సెప్టెంబరు 5— కృష్ణా జిల్లా కానుమోలుబోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు రామకృష్ణ మిషన్‌వారి విజ్ఞప్తిని అందుకొని అత్యుత్సాహముతో యీ వారం సెలవు దినాలలో గోదావరి వరద బాధితులకు సహాయము చేయుటకు దళములుగా ఏర్పడి, ముందు కానుమోలు గ్రామంలో ఊరేగింపుగా యింటింటికి తిరిగి విరాళాలు వసూలుచేశారు హరిజనులతో సహా ప్రతివారు తమకు తోచినది యిచ్చారు. తర్వాత పంచాయతీ బోర్డు అధ్యక్షులైన శ్రీ నూతల సీతారామస్వామిగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిపి, 40 మానికలు (ఒక బస్తా) బియ్యము 6 బట్టలు. రు. 12-0-0 డబ్బు ప్రోగైనట్లు కలిందారు. తరువాత స్థానికబోర్డు హైస్కూలు ఉపాధ్యాయ సంఘ కార్యదర్శి యలమంచిలి ...రావుగారి అభినందనములతో సభ ...ంది. సాయంకాలము ప్రచారక దళాలు ...గ్రామాలకు బయలుదేరి వెళ్ళాయి :

### ...ద్రాసు కలప ...కుల ఔదార్యం

బాధితుల సహాయార్థం విరాళాల వసూలు

మద్రాసు సెప్టెంబరు 7— "మద్రాసు టింబర్ మర్చంట్సు ... మద్రాసు టింబరు ... ఫ్లడ్ రిలీఫ్ కమిటీ ... హార్బర్‌లోని ప్రతినిధి ... ...కమైన గోదావరి వరద బాధి... సమగ్రమైన చందాలవసూలుచేసి పంపే... "మద్రాసు టింబరు మర్చంట్సు గోదావరి రిలీఫ్ కమిటీ"కి ఈ క్రిందివారిని సభ్యులుగా యెన్నుకున్నారు.

అధ్యక్షుడు: టి కుప్పుస్వామి అయ్యంగార్; కార్యదర్శి: జి. యం. కె. ఆర్యా; కోశాధికారి భోగపల్లి రామారావు; సభ్యులు: శ్రీయుతులు కె. ప్రకాశరావు, కె. ఏ చంద్రరావు, ఏ ఆదినారాయణ, టి దొరస్వామినాయుడు, పీసా లక్ష్మణరావు, ఆ రంగనాయకులుగార్లు ఈ కమిటీవారు మొదటి దఫా వసూలు రు. 1527/-లు "ఆంధ్రపత్రిక గోదావరి వరద బాధితుల నిధి"కి అందజేశారు.

### పాఠ్య పుస్తకాల విరాళం

గోదావరి వరదలలో చిక్కి పుస్తకాలను పోగొట్టుకొన్న బీద విద్యార్థులకు తమ

### త్యాగదీక్ష

రాయవోటి బేసిక్ ట్రెయినింగ్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆగస్టు 29, 30 తేదీలలో అల్పాహారం మానివేసి, అందుమూలంగా మిగిలిన రు. 64-4-0 లను గోదావరి వరద బాధితుల నిధికి విరాళంగా సమర్పించారు.

కంపెనీ తాలూకు పుస్తకాలను ఉచితంగా సప్లయి చేయగలమని ఏలూరులోని ఈశ్వరట పబ్లిషర్సు ప్రొప్రయిటర్ శ్రీ కాట్రగడ్డ వెంకన్ కృష్ణయ్య చౌదరిగారు తెలియజేస్తున్నారు.

### అలమూరు పుస్తక విక్రేతల ప్రకటన

అలమూరులోని విశ్వశ్రీ ప్రచురణ సంస్థవారు తమ తాలూకు ప్రచురణ అయిన "అంబికా విజయం" అను వచన గ్రంథం ప్రతులు ఒక వెయ్యి, "పార్వతీ పరిణయం" ప్రతులు ఒక వంద వరద బాధితులకు విరాళంగా ఇవ్వటానికి సంకల్పించామనీ, పుస్తక విక్రేత లెవరయినా ఈ ప్రతులను తమ కమీషను మినహాయించుకొని, తీసికొని సొమ్ము "ఆంధ్రపత్రిక"నిధికి జమకట్టవచ్చుననీ "విశ్వశ్రీ" సంపాదకులు శ్రీ వి. రామమూర్తిగారు తెలియజేస్తున్నారు. "అంబికా విజయం" వెల పన్నెండణాలు, "పార్వతీ పరిణయం" వెల ఎనిమిదణాలు.

### చెల్లెళ్లకు కానుక

చిరంజీవి చాపలి బేబీ రాజ్యం, (నెహ్రూ నగర్, గుంటూరు) ఇల్లావాసిని: "మా నాయన గారు నాకు ఫలహారములకై యిచ్చిన డబ్బు రు. 2-2-0 లు గోదావరి వరద బాధితులకు నా బోటి చిన్నచెల్లె... ... యివ్వండి."

### వరద బాధితులకు విశాఖ జిల్లాబోర్డు విరాళం

విశాఖపట్నం, సెప్టెంబర్ 5— విశాఖపట్నం జిల్లాబోర్డువారు ప్రెసిడెంట్ శ్రీ పి.బి అప్పారావుగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 2,000 లు విరాళంగా మంజూరు చేశారు జిల్లాలో విరాళాల సేకరణకు ప్రెసిడెంటుగారి అధ్యక్షతను ఒక కమిటీ కూడా నియమిస్తూ తీర్మానించారు.

రైల్వే పెన్షు ఫండునుంచి ఖర్చుపెట్టి 30 ప్రాథమిక పాఠశాలల భవనాలు నిర్మించాలని తీర్మానించారు. మునగపాక రూరల్ డిస్పెన్సరీని ప్రతిరోజు పనిచేసే డిస్పెన్సరీగా మార్చడానికి నిర్ణయించారు.

జిల్లాబోర్డు కార్యాలయంలో ప్రెసిడెంటు శ్రీ జి వి. అప్పారావుగారి చిత్రపటాన్ని ఆవిష్కరించడానికి తీర్మానించారు.

తమ ప్రయాణపు ఖర్చులను గోదావరి వరద బాధితులకు విరాళంగా యివ్వడానికి హాజరైన సభ్యులందరు నిశ్చయించారు.

### కవిటం ప్రజల విరాళం

మూర్తేరు, సెప్టెంబర్ 4— పశ్చిమగోదావరి జిల్లా కవిటం గ్రామప్రజల తరఫున పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి వరహా రామరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీ దాట్ల బల రామరాజు, గ్రామమునసబు శ్రీ మేడపాటి వీర్రెడ్డి, సహకారసంఘం ప్రెసిడెంట్ శ్రీ మేడపాటి చిన వీర్రెడ్డి, శ్రీ మండపల్లిరెడ్డి, శ్రీ వత్తి శాకన్న, శ్రీ మేడపాటి కృష్ణారెడ్డి, శ్రీ దాట్ల జగన్నాధరాజు, శ్రీ వరకాల శ్రీరామచంద్ర వరప్రహ్మమూర్తి (కర్ణం) గార్లు ఒక కమిటీగా ఏర్పడి 65 బస్తాలు ధాన్యం, 300 ...మోస్తులు గోదావరి వరదబాధితుల సహా... విరాళంగా వసూలు చేశారు.

పంపిణీ... మోస్తులను నర్సాపురం సబ్ మార్చి... ప్రకారం రాజమండ్రి ప్రజలకు అందచే... బియ్యంగా

### వరద బాధితుల...

చెన్నపురి, సెప్టెంబర్ 7— శ్రీ ... యువక మండలి తరఫున ... ఎస్. టి. 19 సముద్రమొదలిపేట, మద్రాసు, ... వరదబాధితుల సహాయార్థం రాజమండ్రిలోని ... శ్రీరామకృష్ణ మఠంవారికి పంపడానికై 207 ... గుడ్డలను సేకరించారు. వీరు ఇదివరలో 300 గుడ్డలను సమానంగా శ్రీ రామకృష్ణ మఠానికి పంపిస్తున్నారు.

R. వెంకటరావు. కాళహస్తి.

### నాటక సమాజాల సానుభూతి

ఉచితంగా ప్రదర్శన లివ్వడానికి పలువురి సుసిద్ధత

మద్రాసు, సెప్టెంబర్ 4— వరద బాధితుల సహాయార్థంగా శ్రీ నగేంద్ర ఆర్ ... ఈ నెల 15వ తేదీన "బలి" అనే నాటకం ప్రదర్శిస్తారు నాటకరచయిత, దర్శకుడు శ్రీ "మధుశ్రీ" నటీనటుల సహకారంతో వివిధ పట్టణాలలో ప్రదర్శన లివ్వుటకు వారు సంసిద్ధంగా ఉన్నారు. చేయూత నిచ్చే థియేటర్ యజమానులు ఎవరైనా వుంటే కార్యదర్శికి తెలియజేయాలని కోరుతున్నారు

ఈ నాటకంతోపాటు "గోదావరి" అనే విషాద నాటిక కూడా ప్రదర్శిస్తారు.

వరద బాధితుల సహాయార్థమే యెవరైననూ నాటకములు ఆడించే ఏర్పాటులో ఉంటే తన సొంత ట్రూపు శ్రీ దుర్గాకళా నాట్యమండలితో ఉచితముగా, అనగా ఖర్చులుమాత్రమే తీసుకొని 'మైరావణ' నాటకం ఆడగలమనీ, యితర నాటకములలో తాను ఉచితముగా పాత్రధారణ కూడ చేయగలననీ శ్రీ యన్. వి. యల్. నరసింహాచార్యులు (కోరుకొండ కొండ పోస్టు, రాజమండ్రి తాలూకా) గారు తెలియజేస్తున్నారు.

సీతంరాజ్ "ఆర్ట్స్ థియేటర్సు" (సత్యనారాయణ పురం, విజయవాడ-2) వారు పల్లెపిల్ల, "కులంలేనిపిల్ల", "దోపిడి", "చితికిన కాపురం" అనే నాటకాలు స్వల్ప ఖర్చుతో ప్రదర్శించ గలమని తెలియజేస్తున్నారు.

ఆంధ్ర ఎమెచూర ఆర్టిస్టు ఎసోసియేషన్ (బరంపురం) వారు శ్రీకాకుళంనుండి ఖరగ్‌పురంవరకు గల ప్రదేశములలో తమనాటకములు ప్రదర్శించుటకు సిద్ధంగా వున్నారనీ కావలసినవారు ప్రదర్శనములు గావించేసి వారి ఖర్చులు పోను మిగిలా సొమ్ము వరదబాధితుల నిధికి పంపుకోవచ్చునని శ్రీ కె రుద్రయ్యగారు తెలుపుచున్నారు.

ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం విద్యార్థులు శ్రీ పి. వేదాంతాచారి, కె కృష్ణమూర్తి. ఆర్ సుబ్బారెడ్డి, పి. వెంకటేశ్వర్లు మొదలైనవారు ఆంధ్ర గీర్వాణ డ్రెమెటిక్ అసోసియేషన్, పేరుతో ఒక సంఘంగా ఏర్పడి వరదబాధితులకు సహాయంచేయడానికి నిర్ణయించుకున్నారు.

### పెనుమూలి విద్యార్థుల సాయం

గోదావరి వరద బాధితుల సహాయార్థం పెనుమూలి విద్యార్థి ఫెడరేషన్ 3 మ. 24 శేర్ల బియ్యం, దుగ్గిరాల విజయాశ్రమంవారు యిచ్చిన 500 కలరా నివారణ మాత్రలు రాజమండ్రికి పంపించారు

... "వరద బాధి... గుర్తించి ధనరూపంగా సహాయం చేయాలని కోరుకు.

# ఇండ్లకు వాసాలు, వంటకు పాత్రలు, పడకకు చాపలు

## వరద బాధితులకు శ్రీ రామకృష్ణ మిషన్ సేవ

రాజమండ్రి, సెప్టెంబర్ 7— గోదావరి వరద బాధితులైన వేలాది ప్రజలకు అన్నవస్త్రాల దానంతో పాటు శ్రీ రామకృష్ణ మిషన్ వారు "ఆంధ్రపత్రిక నిధి"తో బాధితుల యిండ్లకు వాసాలు, వంట చేసుకోవానికి పాత్ర సామగ్రి, పండుకోడానికి చాపలు కూడా ఉచితంగా పంచుతున్నారు.

వరద దెబ్బతిన్న తాలూకాలలో సహాయ కేంద్రాలను నడపడంతోపాటు గడచిన మూడు దినాలనుంచి రాజమండ్రి పట్టణంలోను, కిన్నెర్ల లోను కమిషన్ కార్యకర్తలు కేంద్రీకరించి పని చేస్తున్నారు ఆల్కాట్ గార్డెన్స్‌లోని కుటుంబాలకు విన్న మిషన్ కార్యకర్తలు 1,000 చీరెలను, 1,000 ధోవతులను పంచారు 120 కుటుంబాలవారికి యిండ్లు కట్టుకోడానికి వాసాలు, వంటచేసుకొనడానికి పాత్రలు, పండుకోడానికి చాపలు వుచితంగా పంచారు ఈ నూతన సహాయానికి బాధితులు చాలా సంతోషిస్తున్నారు.

ధవళేశ్వరానికి 8 మైళ్ళలో గల బడుగువానిలంకలోని దాదాపు 300 కూలీ కుటుంబాలవారికి శ్రీ రామకృష్ణ మిషన్ ఆహార పదార్థాలను పంపింది ఈ గ్రామం పూర్తిగా కొట్టుకుపోయినందున ప్రజలు చాలా దుస్థితిలో వున్నారు.

రాజమండ్రికి వుత్తరంగా 13 మైళ్ళ దూరంలోని ఇంగంటివారి పేటలోను, ముగ్గుళ్ళలోను బాధితులకు పంచేనిమిత్తం విన్న మిషన్‌వారు బట్టలు పంపించారు. 310 కొత్త చీరెలు, 288 కొత్త ధోవతులు, 70 పాత బట్టలు ఆ గ్రామాలలో పంచబడినవి.

రఘుదేవ పురంలో గల 300 కుటుంబాలవారికి ఆహారపదార్థాలను పంపడానికి మిషన్ వారు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికి 51 మైళ్ళ దూరాన గోదావరికి ఎగువనుగల దేవీపట్నంలో ఒక సహాయకేంద్రం తెరవడానికి మిషన్ ఉద్దేశించింది

### శ్రీ రామకృష్ణమిషన్‌కు వస్తురూపంలో విరాళాలు

శ్రీ రామకృష్ణమిషన్‌కు క్రిందివారు వస్తురూపంలో విరాళాలు అందజేశారు: పశ్చిమ గోదావరిలోని డిప్యూటీ, అసిస్టెంటు కమర్షియల్ టాక్సు ఆఫీసర్లు 17 చీరెలు 30 దోవతులు; పశ్చిమ గోదావరిజిల్లా కమర్షియల్ టాక్సు ఆఫీసు గుమాస్తాలు 5 చీరెలు 10 ధోవతులు; పశ్చిమ గోదావరి కమర్షియల్ టాక్సు ఆఫీసరు శ్రీ జి వెంకటేశ్వరరావు (బి ఎ బి యల్) 3 చీరెలు, 6 ధోవతులు, ... గోదావరి కమర్షియల్ టాక్సెస్ ... 1 చీర, 3 ధోవతులు, ... రాజాగారు ఒక బస్తా బియ్యం ... తాలూకా ... అసోసియేషన్ రెండు వస్తాలు ... పాతబట్టలు; ... ప్రెసిడెంటు శ్రీ జి తిరుపతి రెడ్డి 48 కొత్త బట్టలు విజయవాడ ఆంధ్ర వ్యాయామ శిక్షణ పాఠశాల విద్యార్థి సంఘం 3 బస్తాలబియ్యం, 1 324 పాతబట్టలు; ఏలూరుకాలేజి రెక్టరల్ శ్రీ వై. శేషగిరిరావు (యం ఎ) 3 బస్తాలబియ్యం, ఒకమూట పాతబట్టలు; తునిరాజావారి హైస్కూలునుంచి 3 బస్తాలబియ్యం, 575 పాతబట్టలు 15 కొత్త చీరెలు, తునిబట్టల వర్తకుల సంఘం 40 కొత్తధోవతులు, శ్రీ యస్. సంజీవనారాయణం (తుమ్మపూడి) 125 కొత్తబట్టలు; శ్రీ జి. సీతారామస్వామి (రాయగడ) ఒక పాతబట్టల మూట, చీరాల మున్సిపాలిటీ తరఫున శ్రీ వి కోటయ్య శ్రేష్ఠి 200 జతల కొత్తధోవతులు 200 చీరెలు, ఆరుపాతబట్ట మూటలు, విక్టరీ హోటల్ విద్యార్థిసంఘం ఆరు పాతబట్టల మూటలు, కృష్ణా జిల్లా కానుమోలు బోర్డు హైస్కూలు 6½ బస్తాల బియ్యం, ¼ బస్తా జొన్నలు, 526 పాతబట్టలు, బెజవాడ రోటరీ క్లబ్బు సెకటరీ ఒక పాతబట్టలమూట; కర్నూలు బట్టల వర్తకులసంఘం ప్రెసిడెంటు 1,028 గజాల కొత్తబట్ట, దుప్పులు; సోంపేట బట్టల వర్తకుల సంఘం, దర్శిపనివారు శ్రీ కందుల రామమూర్తిగారి ద్వారా 50 కొత్త దుప్పటులు; పొలమూరు గ్రామస్థులు శ్రీ కె. పి యస్. రాజుగారిద్వారా 8 బస్తాల బియ్యం; షా కెరాజీ నకలీచంద్ అండ్ కంపెనీ (తెనాలి) ఒక కొత్త గుడ్డలమూట.

### వరద బాధిత ప్రాంతాలకు ఇతోధిక సహాయం

హైదరాబాద్ ఎం. ఎల్. ఎ. అభ్యర్థన

హైదరాబాద్, సెప్టెంబర్ 8— హైదరాబాది శాసన సభ్యుడు, ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు పండిట్ నరేంద్రజీ గోదావరి వరదలకు గురి అయిన నిజాం ప్రాంతాలలో పర్యటించిన మీదట చేసిన ప్రకటనలో వరద బాధితులకు ఇతోధికంగా సహాయం జరగాలి అన్నారు ప్రకటన సారాంశ మిది:

"వరదలకు గురి అయిన 60 గ్రామాలలో నేను ఇటీవల పర్యటించినప్పుడు అక్కడి అధి... అనధికారులు, ముఖ్యంగా ... జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ ... రావుగారి నాయకత్వాన ... కార్యక్రమానికి ముగ్ధుడనైపోయాను. ... కనీసం రెండు లక్షల రూపాయల ...

(మిగతా 8వ కాలంలో)

### «ప్రభుత్వ సహాయం ఒక్కటే చాలదు»

శ్రీ పట్టాభి రామారావుగారి విజ్ఞప్తి

రాజమండ్రి, సెప్టెంబర్ 7— వరద బాధితులకు ప్రభుత్వ సహాయం ఒక్కటే చాలదనీ, పరోపకార పరాయణులగు ప్రజలు కూడా త్వరితగతిని విరాళాలు అందజేయవలసిన ఆగత్యం చాలా కలదనీ మద్రాసు గ్రామోద్ధరణ శాఖామంత్రి శ్రీ యస్ బి పి పట్టాభి రామారావుగారు నేడిక్కడ చెప్పారు

వరద దెబ్బతిన్న ప్రాంతాలలో సహాయ కార్యక్రమాల పరిశీలనకై నేటి ఉదయం కలకత్తా మెయిల్‌లో మంత్రి యిక్కడకు వచ్చారు శ్రీయుతులు యన్. వి. రామారావు (యం. యల్. ఎ), యస్. పోతరాజు, మారిన వరసన్న, దేవత రామమోహనరావు, కె. యల్. నరసింహారావు ప్రభృతులు స్టేషన్‌లో మంత్రికి స్వాగత మిచ్చారు.

మున్సిపల్ చెయిర్మన్ డాక్టర్ ఎ. బి నాగేశ్వరరావుగారితో కలిసి రాజమండ్రి పట్టణంలోను, తొర్రిగడ్డ గ్రామంలోను ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. గవర్నమెంటు ఆర్ట్సు కాలేజివద్ద నిర్మింపబడుతున్న గుడిసెలను కూడా ఆయన చూచారు.

శ్రీ జి. యన్. బాలాజీదాసు, శ్రీ సి ప్రభాకర చౌదరి (ఎం. ఎల్. ఎ) గార్లు మంత్రిని సందర్శించి గుడిసెకు రు. 30 ల చొప్పున యిస్తున్న నగదు సహాయం తొత్తిగా చాలదనీ, మరొక నూరేసి రూపాయల అప్పు కూడా యిప్పిస్తే పేదలు కాస్తగట్టిగుడిసెలు వేసుకొనడానికి వీలుపడుతుందనిసూచించారు సెంట్రల్ డెల్టాలో చాలా గ్రామాలలో వైద్య సహాయం చాలా అసంతృప్తికరంగా వుందనీ, కొత్తపేట తాలూకాలో కలరా తీవ్రంగా వుందనీ కూడా వారు నివేదించారు.

కలప వర్తకులసంఘం తరఫున శ్రీ శంకర కోటేశ్వరరావు, శ్రీ వి సుబ్బారావు, శ్రీ మోహనరావుగార్లు మంత్రిని కలుసుకుని, కలపవర్తకులకు వరదలవల్ల లక్షలాది రూపాయల నష్టం సంభవించినదనీ, దూరదూరాన చెదిరివున్న కలపఅంతా చేర్చుకోడానికి కనీసం ఒక లక్ష రూపాయలు అప్పుగా యిప్పించాలనీ, ఆ కలపను ఎవరూ అపహరించకుండా సాయుధ పోలీసుల కాపలా ఏర్పాటు చేయాలనీ కోరారు వారి కోర్కెను గురించి యోచిస్తామని మంత్రి వాగ్దానం చేశారు. ఆస్తుల పునరుద్ధరణకు సైనిక శాఖ సహాయం అంత ఉపయోగకరం కాదని తాము భావిస్తున్నామనీ, సైనికుల వల్ల పని త్వరితంగా జరిగినా వస్తువులు దెబ్బతిని పోగలవనీ, యజమానులు స్వయంగా తమ ఆస్తులను తెచ్చుకుంటే చెడకుండా వుంటాయనీ మంత్రి అన్నారు.

వరదలలో మునిగి కూలిపోకుండా వున్న యిళ్ళను ఇంజినీర్లు పరిశీలించేవరకు వాటిలోకి ఎవరూ కాపురానికి వెళ్ళడం కూడదనీ గోడలన్నీ నాని వుండడంచేత ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం వుంటుందనీ అన్నారు.

ధవళేశ్వరంవద్ద గండ్లమరమ్మతు యించుమించు పూర్తి కావచ్చినదనీ, కోటిలింగాలవద్ద కూడా పని త్వరితంగా జరుగుతున్నదనీ, ఇతర చోట్లకూడా త్వరితంగా పని జరుగుతున్నదనే తాము ఆశిస్తున్నామని అన్నారు.

మధ్యతరగతివారికి, పేదలకు సార్థకమైన సహాయం జరగడం అవసరమనీ, ఇందుకు ప్రభుత్వ సహాయం ఒక్కటే చాలకపోవచ్చననీ పరోపకార పరాయణులైన ప్రజలుకూడా హెచ్చుగా పూనుకొని త్వరితగతిని సహాయం చేయడం అవసరమనీ శ్రీ పట్టాభి రామారావుగారు హెచ్చరించారు. ప్రజలు ధైర్యంగా తమ మామూలు కార్యకలాపాలలో నిమగ్నులు కావడం ప్రశంసనీయంగా వుందన్నారు.

శ్రీ రామకృష్ణ మఠాధిపతి స్వామి నిత్యబోధానంద, జిల్లా జడ్జి శ్రీ రంగరాజన్, శ్రీ డి రామమోహనరావు, శ్రీ యస్ పోతరాజు, శ్రీ కె యల్. నరసింహారావుగార్లు మంత్రిని సందర్శించారు. విశ్వబ్రాహ్మణ సంఘం వారు వరదల వల్ల తమకు కలిగిన నష్టాలను వివరించగా, మిస్టరు సత్యనాదన్‌కు నివేదిక యిచ్చుకోవలసిందిగా మంత్రి సలహా యిచ్చారు.

### పోకచెక్క ఖర్చు విరాళమిచ్చిన పంచాయతీ ప్రెసిడెంటు

గుంటూరు తాలూకా కేసూరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు శ్రీ నాగమోతు పిచ్చయ్య చౌదరిగారు యిలా వ్రాస్తున్నారు :

"ఆంధ్రపత్రిక" గోదావరి వరద బాధితుల సహాయార్థం నిధి కొనసాగించేంత విర్యం తమ, గోదావరి తీర ప్రాంతవాసుల కష్టములు యీదేరెంత వర్ణనాతం ... వక్కపొడి వాడకం విరమించి అందువల్ల కూడబెట్టిన ధనము రోజుకు 0-2-0 చొప్పున నెలకు రు 3-12-0 లు ప్రతి నెల 'ఆంధ్రపత్రిక' నిధికి జమ కట్ట నిర్ణయించితిని

ప్రతినెలా పంప నిశ్చయించిన రు 3-12-0 లున్నూ, అధిక సహాయ నిమిత్తము ప్రస్తుతమిస్తున్న 7-4-0 కలిపి మొత్తం రు 10-0-0 పంపుచున్నాను గనుక దయతో స్వీకరించ ప్రార్థన—"

నిడదవోలు ఈ నెల 1 వ తేదీన జరిగిన నిడదవోలు పంచాయతీ సమావేశంలో శ్రీ సాకా ఆంజనేయస్వామి గారు పంచాయతీ బోర్డు ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు.

# దేశీయ వైద్య చికిత్సా విధానముల అభివృద్ధి

## ప్రమాణీకరణకు డా. జోగేశ్ చంద్రఘోష్‌గారి అభ్యర్థన

కరాచీ, సెప్టెంబరు 1— ఇక్కడు పార్లమెంటు సెలెక్టు కమిటీలోవున్న నాన్-అలోపతిక్ ప్రాక్టీషనర్సు రిజిస్ట్రేషన్ బిల్లు ప్రవేశపెట్టినందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి తన కృతజ్ఞతను తెలియజేస్తూ, ఢక్కా, సాధన ఔషధాలయ అధ్యక్షులైన డాక్టర్ జోగేశ్ చంద్రఘోష్, బిల్లును పరిశీలించుటకు యిచట నేడు సమావేశమైన అఖిల పాకిస్తాన్ ఆయుర్వేదిక్, యూనాని టిబ్బి మహాసభ ప్రత్యేక సమావేశానికి ఒక సందేశం పంపారు. అనివార్యమైన కారణాలవల్ల డాక్టర్ ఘోష్ స్వయంగా సమావేశానికి హాజరు కాలేక పోయారు.

తన సందేశంలో దేశీయ వైద్యవిద్యా చికిత్సా విధానముల అభివృద్ధికి యింకను కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవలెనని అభ్యర్థించారు.

గౌ॥ డా॥ ఏ. ఎం. మాలిక్, పాకిస్తాన్ ప్రభుత్వ ఆరోగ్య శాఖామంత్రి సభను ప్రారంభించారు. గౌ॥ ఎం. హెచ్. గజ్దార్, రాజ్యాంగ నిర్మాణసభా డిప్యూటీ ప్రెసిడెంటు అధ్యక్షులుగావున్నారు.

డాక్టర్ ఘోష్‌గారు దిగువ తెలిపినవిధంగా సందేశం పంపారు:—

నాన్ అలోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్సు రిజిస్ట్రేషన్ బిల్లు కర్తమైన పాకిస్తాన్ ఆరోగ్య శాఖామంత్రి గౌ॥ డా॥ ఏ. ఎం మాలిక్ గారు ఈ సమావేశాన్ని దయతో ప్రారంభించటం చాల ముదావహం. దీనికితోడు పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభ డిప్యూటీ ప్రెసిడెంటు అయిన మిస్టర్ ఎం. హెచ్. గజ్దార్ గారు అధ్యక్షత వహించడంద్వారా మన ఉద్యమానికి మహత్తరమైన తోడ్పాటు యిచ్చారు మన ముఖ్య స్నేహితులైన వీ రిద్దరికీ నా ధన్యవాదాలు

డా॥ జోగేశ్ చంద్రఘోష్

పార్లమెంటులో నాన్‌అలోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్సు రిజిస్ట్రేషన్‌బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ వైద్య విధానం పునరుజ్జీవింపచేయాలని ఎంతోకాలంనుండి కృషిచేస్తున్న మన యీప్సితం నెరవేరడానికి యిది మొదటి మెట్టు. ఈ బిల్లు చట్టంగా ప్యాసైనట్లయితే, ఆయుర్వేదిక్, యూనాని ప్రాక్టీషనర్ల ప్రభుత్వంనుండి పరిగణనం పొందగలగడమేకాక, ఆయుర్వేదిక్, యూనాని విద్యాసంస్థలు క్రమబద్ధపరుపబడి, వాటిలోని తరగతులు ప్రమాణీకరింపబడుతవి ఈ సమావేశంలో పాల్గొంటున్న ప్రతినిధులు బిల్లును సమగ్రంగా చర్చించి నాన్ అలోపతిక్ దేశీయ వైద్య చికిత్సా విధానాల శ్రేయస్సును యింకను యేమైనా సూచనలు చేయవలసిన అవసరమైతే అట్టి సూచనలుగాని, మార్పులుగాని ప్రభుత్వముకు తప్పక చేస్తారని ఆశిస్తున్నాను

ఆయుర్వేదిక్, యూనాని వైద్య చికిత్సా విధానాలు పూర్వం ఉజ్వలస్థితిలో వుండేవి మన అశ్రద్ధ, దీర్ఘకాలం విదేశ పరిపాలన, ప్రభుత్వ ఆమోదిత ఏకైక విధానమైన అలోపతిక్ ప్రాబల్యం, యివన్నీ కలిసి ఆయుర్వేదిక్, యూనాని విధానాలను వెనుకకు నెట్టివేసినవి.

ప్రతివ్యాధికి అలోపతిక్ విధానం నూటికి నూరుపాళ్ళ అమోఘమైన చికిత్సగా నిరూపితమై వుండినట్లయితే, మన స్వకీయ విధానాల పునరుద్ధారణకు బహుశ ప్రయత్నించే వాళ్ళం కాము.

ఆయుర్వేదిక్, యూనాని వైద్య విధానాలు నేడు హీనస్థితిలో వున్నప్పటికీ, అలోపతిక్ చికిత్సలు ఏమాత్రం పనిచేయని కొన్ని గడ్డు, పురాణవ్యాధులను కుదర్చటం మన అనుభవంవల్ల తెలుసుకున్నాము. ఇంతేకాకుండ యీ దేశీయ వైద్య చికిత్సలకయ్యేఖర్చు తక్కువ. కాబట్టి, ఆయుర్వేదిక్. యూనాని విధానములు పునరుద్ధరింపబడేట్లయితే, ప్రపంచ వైద్యశాస్త్రమునకు అవి గొప్ప సేవచేసినవవగుటయే గాక, మన పేదజనులు తమ అందుబాటులో చౌకగా వైద్యసహాయము పొందుతారు.

### సూచనలు

మన ఔషధాల చౌకదనం, అమోఘశక్తి గురించి మన ప్రభుత్వం యిప్పుడు గుర్తించిందని నమ్ముతున్నాము నాన్ అలోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్సు రిజిస్ట్రేషన్ బిల్లు నెగ్గిన తరువాత, ప్రభుత్వం యింకను ముందుకు వెళ్ళి దిగువ చర్యలను తీసుకొంటారని ఆశిస్తున్నాము.

(1) ఎం బి కోర్సులో ఆయుర్వేదిక్, యూనాని విధానాలను ప్రవేశపెట్టడం;

(2) ఆయుర్వేదిక్, యూనానిలో పరిశోధనకు ఎం డి డిగ్రీ ప్రవేశపెట్టడం;

(3) ఆయుర్వేదిక్, యూనాని ఔషధాల ప్రమాణీకరణకు స్టాండర్డు ఇన్‌స్టిట్యూషనులను నెలకొల్పడం;

(4) ప్రతి రాష్ట్రంలో రాత్రింబగళ్లు పనిచేసే నిపుణులైన డాక్టర్లు, కవిరాజులు, హకీములతోను, వారివారి వైద్య విద్యాచికిత్సా విధానాలతోను సంయుక్త ఆస్పత్రులను నెలకొల్పి, వ్యాధిగ్రస్తులకు ఒకవైపు ఉత్తమమైన వైద్య చికిత్స అందజేస్తూ, మరొకవంక పరిశోధనకు తోడ్పడటం.

పైన చూపిన నా సూచనలు యీ సమావేశంలో చర్చనీయాంశములుగా చేర్చుటకు వీలుగాకపోయినా వాటిని మీ దృష్టిలోకి తెచ్చేందుకు యిచట వివరించడమైంది. మన స్వంత చికిత్సా విధానాలను పునరుద్ధరించేందుకు మన భావికర్తవ్యమును మనస్సులో వుంచుకొని పనిచేస్తుండవలెనని నా మనవి.

ఈ సమావేశంలోనే కాక. ఒకప్పుడు ప్రాచ్యఖండ మంతటికీ కలమానికంగావున్న మన దేశీయ చికిత్సావిధానాల పునరుద్ధరణకు మీరు చేసే ప్రయత్నాలన్నియు ఫలించుగాక యని కోరుతూ మీకు అభినందనములను అందజేస్తున్నాను.





అజీర్ణబాధ జీవితాన్ని దుఃఖభాజన మొనర్చు— దాని మూలంగా మీరు వయసు మీరినట్లు కనబడతారు ... మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడరు ... 'Alex C. Maclean' 'అలెక్స్ సి మెక్లీన్' అను ...

ఒక్క మోతాదు వెంటనే నివారిస్తుంది: కడుపు నొప్పులు, కడుపు ఉబ్బరం, గుండె మంట, అమ్లత్వం, వికారం (అజీర్ణ సంబంధ మైనవి.)

మెక్లీన్ బ్రాండ్ స్టమక్ పౌడర్ ఎల్లప్పుడూ ఒక సీసాను అందు బాటుగా ఉంచుకోండి.

వ్యాపార వివరాలకు జె. ఎల్. మోరిసన్ సన్ అండ్ జోన్స్ (ఇండియా) లిమిటెడ్. పి. బి. బాక్సు 8627, బొంబాయి 26 పి. బి. బాక్సు 387, కలకత్తా పి. బి. బాక్సు 1370 మద్రాసు

# యువకులకు సైనిక శిక్షణ

పార్లమెంటు సభ్యులతో త్యాగి చర్చలు

(మన ఢిల్లీ కార్యాలయం నుంచి)

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8—భారతీయ యువకులకు సైనిక శిక్షణ ఇచ్చే విషయంలో పార్లమెంటు సభ్యులతో చర్చలు జరపడానికి డిఫెన్సు ఆర్గనైజేషన్ మంత్రి మహావీర త్యాగి తలపోస్తున్నారు.

రక్షణ శాఖ మంత్రి కూడా అయిన ప్రధాని నెహ్రూ ఈ చర్చలలో పాల్గొనగలరట.

దేశంలో నిర్బంధ సైనిక శిక్షణను అమలు పరచాలన్న అనధికార తీర్మానాన్ని పార్లమెంటులో ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ ప్రాంతీయ సైనిక దళాలు, విద్యార్థి సైనిక దళాలు ఈ శిక్షణను తీవ్రతరం చెయ్యడానికి కావలసినంత అవకాశాలన్ని కలిగిస్తున్నాయని వక్కాణించ బడుతున్నది.

ప్రాంతీయ సైనిక దళాల ఉద్యమం అనుకొన్న ఆదర్శాన్ని ఇంకా చేరలేదు. దానికి కారణం పట్టణాలలో ఈ ఉద్యమం పట్ల ప్రజలకు ఉత్సాహం లేదు. జాతీయ విద్యార్థి దళాల విషయంలో ఉద్యమం విజయవంతంగా వుంది. డబ్బు లేకపోవడం మొత్తంమీద ఒక ఆటంకంగా వుంది.

వచ్చే శీతకాలంలో ప్రాంతీయ సైనిక దళ ఉద్యమానికి ప్రారంభోత్సవం చేసేటప్పుడు, దేశంలోని పెద్దవారికి కూడా, మిలిటరీ శిక్షణ పొందాలని వారు కోరితే, అట్టి శిక్షణను ఇవ్వడానికి తగిన అవకాశాలు కల్పించబడవచ్చునని తలంచబడుతున్నది.

ప్రాంతీయ సైనిక దళాలను, విద్యార్థి సైనిక దళాలను అభివృద్ధి చేసే విషయమై పార్లమెంటు సభ్యులతో చర్చలు జరగగలవట. ప్రాంతీయ సైనిక దళాలలో శిక్షణ ఇవ్వబడేవారు మిలిటరీ సర్వీసుకు అర్హులై వుంటారు. ప్రాంతీయ సైనిక దళ నిర్మాణానికి అవసరమైన శాసనాన్ని పార్లమెంటు చెయ్యవచ్చు కూడా, ఈ శిక్షణ పొందినవారు తప్పకుండా సైన్యంలో పని చెయ్యాలనే నిర్బంధం వుండదు.

## లీవర్ బ్రదర్సు కంపెనీ విస్తరణ

ఇండియా ప్రభుత్వంచే అనుమతి నిరాకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7—ఇండియాలోని లీవర్ బ్రదర్సు లిమిటెడ్‌కు చెందిన సబ్బుల ఫ్యాక్టరీ ఉత్పత్తి పెంచడానికి ఉద్దేశించిన కొత్త పథకానికి భారత ప్రభుత్వం దాదాపు అనుమతి నిరాకరించినట్లేనని ఇండియా ప్రభుత్వం వాణిజ్యశాఖ మంత్రి శ్రీ డి. పి. కర్మర్కర్ నేడు స్టేట్సు కౌన్సిల్‌లో ప్రశ్న సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

అంతకుముందు శ్రీ మంజూరన్ ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ, దేశంలో ఏటా 2,70,000 టన్నుల సబ్బు వుత్పత్తి అవుతున్నట్లు అంచనా వేయబడిందని, దీనిలో 1,08 500 టన్నులు కార్ఖానాలలోను, తక్కినది కుటీర పరిశ్రమలలోను తయారవుతున్నదని అన్నారు. లీవర్ బ్రదర్సు కార్ఖానా వుత్పత్తి 49,000 టన్నులని, తక్కిన కార్ఖానాల వుత్పత్తి 1 44,000 అని, లీవర్ బ్రదర్సు కంపెనీ తన కార్ఖానాను పూర్తిగా వినియోగించి, సబ్బు వుత్పత్తి చేస్తున్నదని. ఇతర కార్ఖానాలు తాము తయారు చేసిన సబ్బు అమ్మకంపై ఆధారపడి వుండుటవలన తమ శక్తిని పూర్తిగా ఉత్పత్తికి వినియోగించలేక పోతున్నవని, ఈ విషయాన్ని దేశీ కంపెనీలవారు ప్రభుత్వానికి తెలిపినా, ఇది అమ్మకం ఏర్పాట్లకు సంబంధించింది గనుక ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందని అన్నారు.

లీవర్ బ్రదర్సు కంపెనీవారు తమ ఫ్యాక్టరీని అభివృద్ధిపరచడం కోసం కొత్త యంత్రాన్ని దిగుమతి చేసుకొనడానికి అనుమతి కోరారని, దీనివల్ల కంపెనీ సబ్బు వుత్పత్తి ఎక్కువ కాగలదని మంత్రి తెలిపారు.

శ్రీ బి. సి. ఘోష్—దేశంలో ఇప్పుడున్న నిరుద్యోగం దృష్ట్యా నిరుద్యోగం మరింత ప్రబలం కావడానికి దారితీసే యంత్ర సామగ్రి దిగుమతిని ప్రోత్సహించకపోవడం ప్రభుత్వ విధానం కాదా?

శ్రీ సుందరయ్య:—లీవరు బ్రదర్సు వారి వుత్పత్తిని పెంచడంవల్ల దేశీ కంపెనీలకు దెబ్బకాదా?

మంత్రి-ఇది నిజమేనండి ఈ విషయమై ఇండియా కంపెనీలు ప్రభుత్వం వద్దకు రాయబారం వచ్చాయి కూడా

శ్రీ బి. రావ్-లీవరీ (బదరీ) అసాధారణమైన సౌకర్యాలు పొందుతుండడం నిజంకాదా?

డాక్టరు రాధాకృష్ణన్:-ఎవరి అభిప్రాయాలు వారివండి!

మంత్రి: మేము దాదాపు ఆ కంపెనీకి అనుమతి నిరాకరిస్తున్నామనే చెబుతున్నాను. (హర్షధ్వానాలు)

## మంత్రి రంగారెడ్డిగారు

మద్రాసు, సెప్టెంబరు 7—పబ్లిక్ వర్క్సు శాఖ మంత్రి శ్రీ ఎన్. రంగారెడ్డిగారు సెప్టెంబరు 11 వ తేదీన మద్రాసునుంచి బయలుదేరి సెప్టెంబరు 12వ తేదీ కడప, బద్వేలు, రామాపురం, పోరుమామిళ్ళ వెళ్ళి, 12 వ తేదీ తిరిగి కడప వస్తారు.

ఆ నాడు కడప ఆర్ట్సు కాలేజిలో శేషాద్రి శర్మగారి పటం ఆవిష్కరించి, 14 వ తేదీ గుంతకల్లు హోస్పేటవెళ్ళి తుంగభద్ర దామువద్ద రాయలసీమ డెవలప్‌మెంటు బోర్డుసభకు హాజరవుతారు. సెప్టెంబరు 15, 16 తేదీలలో కర్నూలులోవుండి, గుత్తిమీదుగా 17 వ తేదీ ఉదయం మద్రాసు వస్తారు.



మద్రాసు గవర్నరు ఏలూరు వాటర్ వర్క్సును సందర్శించినప్పుడు వైస్-చెయిర్మన్ పురపాలక సంఘ సభ్యులతో కలిసి తీయించుకున్న ఫోటో

# ఆంధ్ర జాతిపట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరి

## స్టేట్సుకౌన్సిల్‌లో ఆచార్య రంగా విమర్శ

("ఆంధ్రపత్రిక" కార్యాలయంనుంచి) న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—

ఆంధ్ర రాష్ట్రం, గవర్నరు మంత్రివర్గం అధికార ప్రమాణ స్వీకరణ చేయడానికి అవకాశాలు కలవు కాని, ఆంధ్ర అసెంబ్లీ సమావేశం కాగలదన్న గ్యారెంటీ లేదని లోక్‌పార్టీ నాయకుడు ఆచార్య రంగా నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో ఆంధ్రాబిల్లుపై ఉపన్యసిస్తూ చెప్పారు.

ఆచార్య రంగా ప్రకటించిన ఈ అనుమానం నిరాధారమైనదని హోంమంత్రి డాక్టరు కట్జూ వెంటనే సమాధానం చెప్పారు.

శ్రీ పి. సుందరయ్య:—అలా అయితే ఆక్టోబరు ఒకటవ తేదీన శాసనసభను సమావేశ పరుస్తారా?

డాక్టరు కట్జూ:—మంత్రివర్గం అధికారాన్ని స్వీకరించిన తరువాత అడగవలసిన ప్రశ్న ఇది.

ఆచార్య రంగా: అందువల్లనే నేను నా అనుమానాన్ని ప్రకటిస్తున్నాను. బాలా కుదువ ముక్కలను దాచిపెట్టి, అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగిస్తున్నారు. నేను చేస్తున్న ఫిర్యాదు కూడా అదే

కొత్త రాష్ట్రం వ్యవహారాలను సులభంగా పరిష్కరించుకొని శాంతిగా వ్యవహరించడానికి వీలులేకుండా ఎన్ని చేయాలో అన్నింటిని ఇండియా ప్రభుత్వం చేస్తున్నదని కూడా ఆచార్య రంగా ఆరోపించారు.

హోం మంత్రి ఆంధ్రులను ఆశీర్వదించారని అంటూ ఆచార్య రంగా ఇలా అన్నారు:

"ఆశీర్వదించారు కాని, ఆంధ్రులను సార్వభౌమమైనవన్ని విధాలా కాళ్ల చేతులు బిగించికట్టారు ఆకలితో మాడేట్టు చేశారు. చివరకు ఏమంటున్నారంటే, మీకేమి కావలసినా మావద్దకు రండి, సాష్టాంగ దండప్రణామం చేయండి మా సుహృద్భావాన్ని పొందండి అని చెబుతున్నారు."

కృషీకార్ లోక్‌పార్టీ నాయకుడు ఆచార్య రంగా ప్రధాని నెహ్రూను తీవ్రంగా విమర్శించడాన్ని స్టేట్సు కౌన్సిల్ సభవారు నేడు ఆశ్చర్యంతో విన్నారు. జాతీయ నాయకుడుగా పండిట్ నెహ్రూమీద అపూర్వమైన విశ్వాసాన్ని ప్రకటించడంలో కాంగ్రెసువారందరికంటె మిన్నగా ప్రసంగాలు చేస్తూ వుండే ఆచార్య రంగా నేడు ఆంధ్రా బిల్లుపై స్టేట్సు కౌన్సిల్ నాల్గవరోజు చర్చలో ఉపన్యసిస్తూ కేంద్రప్రభుత్వంపై ప్రధానంగా మూడు విమర్శలు చేశారు. అందులో ఒకటి నూతనరాష్ట్ర నిర్మాణసమస్యలను పరిశీలించమని జస్టిస్ వాన్‌చూను పంపించిన ఇండియా ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానిని చెన్నపురిలో నెలకొల్పాలని ఆయన చేసిన సూచనను నిరాకరించడం.

రెండవది. బళ్లారి సమస్యపై హైకోర్టు జడ్జి తీర్పు చెప్పాడనడానికి తగని మిశ్రా అవార్డును కేంద్రం ఆమోదించడం.

మూడవ విమర్శనాన్ని గురించి ఆచార్యరంగా చాలా వివరంగా చెప్పారు. తాత్కాలిక రాజధానిగా కర్నూలు నిర్ణయాన్ని పునః పరిశీలన చేయడానికి ఆంధ్ర శాసన సభ్యులను తిరిగి సమావేశ పరచాలని తాను వ్రాసిన లేఖకు ప్రధాని నెహ్రూ సమాధానం కూడా వ్రాయలేదన్నారు పార్లమెంటు సభ్యుడుగా తాను వ్రాసిన ఈ లేఖకు ప్రధానిగా నెహ్రూ సమాధానం వ్రాయకపోవడం "చాలా అనుచితమే కాక పార్లమెంటు ప్రతిష్ఠకు కూడా భంగకరమని" ఆచార్య రంగా తీవ్రంగా చెప్పారు

ఆంధ్రా బిల్లును గురించి మాట్లాడుతూ "కేంద్ర ప్రభుత్వంపట్ల కృతజ్ఞత ప్రకటించవలసినదేమీ ఈ బిల్లులో లేదు" అని తీర్పు చెప్పారు.

కర్నాటక, మహారాష్ట్రాల నిర్మాణానికి ఇక వేచి వుండరాదని హైదరాబాదును విచ్ఛిన్నం చేసి తీరాలని అంటూ ఆ ప్రాంతం కేంద్రాధిపత్యం కింద వుండాలనే ఆశలు, దక్షిణాదిని "కాస్మాపాలిటన్ కల్చరల్ స్టేట్" వుండాలని కనేకలలు సిద్ధించేవి కావని స్పష్టం చేశారు

తమిళనాడు కాంగ్రెసు సభ్యుడు శ్రీ జి రాజగోపాలన్ ఉపన్యసిస్తూ రాజ్యాంగ రీత్యా రెండు "ఏ" తరగతి రాష్ట్రాలకు ఒకే హైకోర్టు వుండడానికి వీలులేదన్నారు.

శ్రీ జె యం. కుమరప్ప ఆంధ్ర దేశంలోని మైనారిటీవర్గాలకు తగిన పూచీలు ఇవ్వాలన్నారు. డాక్టర్ అంబేడ్కర్ కొన్ని రకాల సాంఘిక పరిస్థితులకు ప్రతినిధి అని గుర్తించుకొనడం అవసరమన్నారు

డాక్టర్ రఘువీరసింగ్ (కాంగ్రెసు-మధ్యభారత్) సంస్థానాధిపతులు పోయినా సంస్థానాధిపతుల దృక్పథం ఇంకా మిగిలివున్నదన్నారు "బి" తరగతి రాష్ట్రాల సరిహద్దులను మార్పుచేయడం అవసరమన్నారు కూడా.

శ్రీ బి. వి. కాకతీయ (కమ్యూనిస్టు-మద్రాసు) ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో కర్నాటక రాష్ట్ర స్థాపన జరగగలదని హోం మంత్రి ప్రకటించాలన్నారు: కర్నాటక రాష్ట్రావతరణకు మైసూరు అవరోధం కారని స్పష్టం చేశారు.

శ్రీ బి యం గుప్త (కాంగ్రెసు-బొంబాయి) హైదరాబాదును ఆంధ్ర రాజధానిగాచేసివుంటే తాత్కాలిక రాజధానికోసం ఖర్చులు చేయవలసిన అవసరం వుండేది కాదన్నారు. భాషా రాష్ట్రాల నిర్మాణం ఆలస్యమైనకొలదీ బహు భాషారాష్ట్రాలలోని విభిన్నవర్గాలమధ్య విద్వేషాలు పెరిగిపోగలవని హెచ్చరిక చేశారు.

డాక్టర్ సీతాపరమానంద్ (కాంగ్రెసు-మధ్యప్రదేశ్) కమ్యూనిస్టులు హైదరాబాదు కేంద్రంగా దక్షిణాదిని తమ పలుకుబడిని వ్యాపింప జేయడానికి పన్నాగాలు చేస్తున్నారన్న ఆందోళనను ప్రకటించారు. పదవులు కోరే రాజకీయవేత్తలు నూతన రాష్ట్రాలనిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. భాషా రాష్ట్రాల నిర్మాణంవల్ల పరిష్కరించవలసిన సమస్యలు పెరిగిపోగలవేకాని తరగవన్నారు.

శ్రీ డి డి ఇటలీయ (కాంగ్రెసు-హైదరాబాదు) తెలుగు జిల్లాలను హైదరాబాదుకుచేర్చి విశాలాంధ్రను ఏర్పాటుచేస్తే బాగుండేదన్నారు. దీనివల్ల అనేక ఖర్చులు తప్పడమేకాక సర్వ సదుపాయాలు వున్నరాజధానికూడా సమకూరేదన్నారు. సంస్థాన విచ్ఛిత్తికి హైదరాబాదు ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడం సరికాదన్నారు

శ్రీ యం. పి. ఎన్. సిన్హా (స్వతంత్ర-బీహార్) భాషారాష్ట్ర నిర్మాణ సూత్రాల ప్రకారం మిథిల రాష్ట్రాన్ని కూడా నిర్మించాలని కోరారు. డాక్టర్ అనూప్‌సింగ్ (కాంగ్రెసు-పంజాబు) భాషారాష్ట్రాల విషయంలో కేంద్రం సుస్పష్టమైన వైఖరిని అవలంబించాలన్నారు ఎప్పటికప్పుడు అవసరాన్నిబట్టి అనుసరించే విధానాలు ప్రమాదానికి దారితీయగలవన్నారు

### బళ్లారి సమస్య

శ్రీ బి. పి. బాసప్పశెట్టి (కాంగ్రెసు మైసూరు) బళ్లారి మైసూరుకు చెందాలని ఇద్దరు జడ్జీలు తీర్పు చెప్పిన తరువాత ఆ సమస్యను తిరగదోడ నవసరం సమంజసం కాదన్నారు, ఫలానా తేదీకి కర్నాటక రాష్ట్రం ఏర్పడగలదని కేంద్ర ప్రకటించాలని కోరుతూ ఇక తాము అపేక్షాలం ఓపిక పట్టలేమని ప్రకటించారు.

అబ్దుల్ రజాక్ (కాంగ్రెసు-కేరళ) హైదరాబాదు విచ్ఛిత్తి జరిగి తీరాలన్నారు ఆర్థిక కారణాలతో హైదరాబాదు సమైక్యతను గురించి చెప్పే అభ్యంతరాలు పరిశీలనకు నిలిచేవి కావన్నారు. ఈ సిద్ధాంతంతో ఫ్యూడల్ వాదులు అభివృద్ధి నిరోధకులకు హైదరాబాదును నిలయం చేయాలన్న ఆలోచన జరుగుతున్నదని హెచ్చరించారు

శ్రీ ఎస్. చెన్నారెడ్డిగారు (కాంగ్రెసు-హైదరాబాదు) హైదరాబాదు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడివుంటే బాగుండేదన్నారు ఇది వీలు కానప్పుడు చెన్నపురిలోనే తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయవలసిందన్నారు. తమిళ సోదరులలో ఈ విషయమై సుహృద్భావం లేనప్పటికీ ఇతర సమస్యలలో వలెనే ఈ విషయంలో కూడా కేంద్రం పట్టుపట్ట వలసిందన్నారు.

శ్రీ నరసింగరావు దేశముఖ్ (పెపెంట్సు పార్టీ-హైదరాబాదు) హైదరాబాదులోని తెలుగువారు ఆంధ్రరాష్ట్రంలో చేరాలని ఆదుర్దా చెందుతున్నారన్నారు, తెలంగాణ చేర్చి విశాలాంధ్రను స్థాపించునంతవరకు ఆంధ్రరాష్ట్రానికి సంపూర్ణమైన అభివృద్ధి వుండదన్నారు.

శ్రీ జి కృష్ణచంద్ (ప్రజా సోషలిస్టు-హైదరాబాదు) దక్షిణాదిని భాషారాష్ట్రాల నిర్మాణానికి సమగ్రమైన బిల్లును కేంద్రం రూపొందించా లన్నారు ఆర్థిక, పరిపాలనా విషయాలను కూడా దృష్టిలో వుంచుకొన్నప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రాలను చక్కగా రూపొందించవచ్చు నన్నారు

శ్రీ కరలమూర్ (కాంగ్రెసు, కేరళ) ఇతర భాషా రాష్ట్రాలను గురించి దక్షిణాదిని ఆందోళన పెరుగుతున్నదని, త్వరపడకపోతే ప్రమాదం త... అన్నారు

శ్రీ కైలాసనాథ్ దీక్షిత్...

## భాషా ప్రయుక్తంగా హైదరాబాద్ విచ్ఛిత్తి

నిజాం ప్రజలు సమర్థిస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరణ

బొంబాయి, సెప్టెంబరు 8—భాషా ప్రయుక్తంగా రాష్ట్ర నిర్మాణం ఆందోళన కన్న సామరస్యంతో జరగడం ఉచితమని హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడిక్కడ ఒక ఇంటర్వ్యూలో అన్నారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం హెచ్చుగా భాషా ప్రయుక్తంగానే జరగాలని, కాని ఈ విషయాన్ని ఆదే పనిగా సాగదీసి గల్లంతుచేయడం తనకు ఇష్టంలేదని, కొందరు ఈ విషయంలో మితిమీరిన ఆందోళన జరుపుతున్నరని శ్రీ రావుగారన్నారు. భాషాప్రయుక్తంగా రాష్ట్రాలు నెలకొన్నతర్వాత ప్రజలు చేయవలసిన కనీసపుపని కేంద్ర భాషారాష్ట్ర ప్రభుత్వాలమధ్యగల సంబంధం దుర్బలం కాకుండా చూడడమేనని అన్నారు.

భాషారాష్ట్రాల పట్ల హైదరాబాద్ ప్రజల భావాలను ఆయన ప్రస్తావించి, హైదరాబాద్ సంస్థానాన్ని భాషాప్రయుక్తంగా విడగొట్టడానికే మొత్తంమీద ప్రజలు అనుకూలంగా వున్నారని కొన్ని మునిసిపాలిటీలుకూడా ఈ మేరకు తీర్మానాలు చేశాయని, భాషాప్రయుక్త విభజన తమకు దీర్ఘప్రయోజనకరమని ప్రజలుకూడా భావిస్తున్నారని అన్నారు.

రాజప్రముఖులను తొలగించాలనే భావం హైదరాబాద్ సంస్థానంలో నానాటికీ బలపడుతున్నదని శ్రీ రావుగారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాని ఈ తొలగింపు కొంతకాలానికి కాని సాధ్యంకాదని, బహుశా భాషాప్రయుక్త రాష్ట్రాలు నెలకొనేవరకు కొనసాగదని ఆయన అన్నారు.

హైదరాబాదులో కమ్యూనిజంను గురించి ఆయన చర్చిస్తూ, గడచిన జనరల్ ఎన్నికల ... మొదలు హైదరాబాద్ కమ్యూనిస్టులు తమ పద్ధతులను మార్చి, విభిన్న వైఖరిని అవలంబించారని వారు కిసాన్ సభలు విస్తరింపజేసి, వాటిద్వారా కమ్యూనిజాన్ని వ్యాపింపజేయదలచారని అన్నారు.

## మత్స్య పరిశ్రమ

జపాన్ పద్ధతులను అవలంబించడానికి కేంద్రప్రభుత్వం ఏర్పాట్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 8—నౌకల సహాయంతో చేపలుపట్టే మార్గాలను అవలంబించడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్చయించింది ఈ పద్ధతి ఇంతవరకు ఇండియాలో లేదు. ఇందుకోసం ప్రస్తుతం రెండు నౌకలు అవసరం. జపాన్ సాంకేతిక నిపుణుల సహాయంతో యీ చర్యలు త్వరలోనే తీసుకొన బడతాయి ఈ నెలాఖరుకు జపాన్‌నుంచి నల్గురు టెక్నీషియన్లు, ఇద్దరు ఇంజనీర్లు ఇండియాకు రాగలరని తెలుస్తున్నది బొంబాయి రేవులో సముద్రంలోపల చేపలు పట్టటానికి ఉపయోగించే కేంద్ర ప్రభుత్వ నౌకలు "అశోక్", "ప్రతాప్"లు రెండూ కూడా యీ కొత్త మార్గాలను అవలంబించే నిమిత్తం జపాన్ సాంకేతిక నిపుణుల ఆధీనంలో వుంటాయి ఒక ఇంజనీర్ పర్యవేక్షణ క్రింద యీ నౌకలు రెండూ పునర్నిర్మాణం చేయబడుతున్నాయి.

...బీహారు) రాష్ట్రాభిమానం లేదని చెప్పుకొనడం వచ్చి మోసమన్నారు భాషారాష్ట్రాల పట్ల చిక్కులున్నా వాటిని ఏర్పరచక తప్పదన్నారు.

శ్రీ టి వి. కమలస్వామి (స్వతంత్ర-మద్రాసు) ఆంధ్ర తమిళనాడులు పరస్పరం సుహృద్భావంతో వ్యవహరించుకోవాలని కోరుతున్నా మన్నారు.

పిమ్మట చర్చ రేపటికి వాయిదా పడింది

## "లాయరుగా డాక్టర్ కట్జూ అనుభవం"

పరిమితమైనదని ఆచార్య రంగా విమర్శ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 7—లాయరుగా తనకు చాలా అనుభవం కలదన్న ధీమాలో వుంటున్న హోంమంత్రి డాక్టర్ కట్జూ, న్యాయశాస్త్రంలో తనకుగల అనుభవం చాలా పరిమితమని స్టేట్సుకౌన్సిల్‌లో ఆచార్య రంగా నేడు చెప్పడంవిని విభ్రాంతిపోయారు ఆచార్య రంగా ఇలా అన్నారు:—

"తాను లాయరును అనే విషయాని... పోవడానికి ఈ మంత్రి ...ంటారు.

## ఆదిలాబాద్ దేవళంలో దోపిడి

రెండు లక్షల విలువగల విగ్రహాల, నగల అపహరణ

ఔరంగాబాదు, సెప్టెంబరు 7 ఆదిలాబాద్ జిల్లా మాహోర్ గ్రామంలోని దత్తాత్రేయ దేవాలయంలో రెండు లక్షల రూపాయల విలువగల నగలు, ఇతర సామగ్రి అపహరించబడినట్టు విశ్వసనీయమైన వార్తలు వస్తున్నవి

దత్తాత్రేయ స్వర్ణవిగ్రహం, వజ్రాలహారం, బంగారు, వెండినగలు, పాత్రలు అపహరించబడ్డాయట

ఈ మందిరాన్ని భారతదేశం అన్ని ప్రాంతాలనుంచి వేలకొలది యాత్రికులు దర్శిస్తుంటారు

### బొంబాయిలోని హైదరాబాద్ ఆస్తి అమ్మకం

హైదరాబాద్ ప్రభుత్వం పి. డబ్లు డి మంత్రి నవాబ్ మెహిదీనవాజ్ జంగ్ నేడు 'సెన్ట్రల్ అఫ్ ఇండియా' విలేకరితో ముచ్చటిస్తూ, బొంబాయిలోని హైదరాబాద్ భవనానికి గిరాకీ హెచ్చుగానే వుందని, పెక్కుమంది కొనడానికి వస్తున్నారని అన్నారు.

హైదరాబాద్ భవనం అమ్మకానికి ఇంతవరకు వచ్చిన గిరాకీని పరిశీలించడానికి నియమించబడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో పాల్గొన్న మీదట బొంబాయి నుంచి ఇక్కడికి వచ్చారు.

బొంబాయిలోని హైదరాబాద్ భవనాన్ని, దానికి అనుకుని వున్న ఖాళీ స్థలాన్ని నిజాం ప్రభుత్వం ఒక్కటిగా అమ్మదలచిందిగాని, ఖాళీస్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్మదలచలేదని ఆయన అన్నారు.

ఈ భవనంలోని భాగాన్ని ఏ విద్యాసంస్థకైనా సరసమైన ధరలకు ఇవ్వడానికి కూడా నిజాం ప్రభుత్వం ఇష్టపడుతున్నదని ఆయన అన్నారు.

### ఔరంగాబాద్‌లో వయోజన విద్యా ప్రచారం

ఔరంగాబాద్ జిల్లాలో 100 వయోజన విద్యా కేంద్రాలు నెలకొల్పడానికి జిల్లాకలెక్టర్ శ్రీ ఎస్. ఎస్. సిన్హా ఒక పథకాన్ని సిద్ధపరచారు. ఈ కేంద్రాలలో రెండులక్షల మంది అక్షరాస్యులవుతారు.

ఈ ప్రణాళికకు భారతప్రభుత్వం 30 వేల రూపాయల గ్రాంటు ఇస్తుంది ఈ ప్రణాళిక ప్లానింగ్ కమిషన్ సభ్యురాలు శ్రీమతి దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆమోదానికి పంపబడింది.

ఇది గాంధీజీ జన్మదినోత్సవమైన అక్టోబర్ 2 వ తేదీనాడు ప్రారంభించబడుతుంది పాఠశాల ఉపాధ్యాయులకు విద్యాబోధన కార్యక్రమం అప్పగించబడింది ఉపాధ్యాయులు గ్రామీణులకు పారిశుధ్యాన్ని గురించి కూడా బోధించవలసి వుంటుంది

### ఔరంగాబాద్ జిల్లాలో కొత్త తాలూకా

సిల్లోడ్ తాలూకాలోని కొండ ప్రాంతాల గ్రామాలతో కొత్తగా ఏర్పాటు చేయబడిన "మహర్" తాలూకా సోయిగాంవ్ ప్రధాన పట్టణంగా ఈ నెల మొదటినుంచి అమలుకు వచ్చింది.

రాకపోకల సౌకర్యం లేనందున తాము తాలూకా ప్రధానకార్యాలయాన్ని త్వరగా చేరలేమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యర్థన చేసుకున్నందున కొత్త తాలూకా, ప్రధానపట్టణం మంజూరు చేయబడ్డాయి.

### పంచాయతీలకు ప్రభుత్వం సబ్సిడీ

పంచాయతీల ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేయడానికి వీలుగా జిల్లా బోర్డులు సెస్సు గ్రాంటుగా ఇస్తున్న 25 వేల రూపాయలకు తోడుగా, 80 వేల రూపాయల భూమి శిస్తు సబ్సిడీని హైదరాబాద్ ప్రభుత్వం మంజూరు చేసిందని వరంగల్ కలెక్టర్ శ్రీ కృష్ణస్వామి అయ్యంగార్ నేడు పత్రికా ప్రతినిధులతో అన్నారు.

ఇప్పుడీ జిల్లాలో వున్న 56 పంచాయతీలు కాక మరి 17 పంచాయతీలు నెలకొల్పబడుతాయని ఆయన అన్నారు.

### "చాణక్యపురి"

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—న్యూఢిల్లీలో వివిధ దేశాల రాయబారులు నివసించే ప్రాంతానికి "చాణక్యపురి" అని ... దానికి ఇండియా ప్రభుత్వ...

## జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు

డాక్టర్ బెనర్జీ విమర్శ

జంషెడ్‌పూర్, సెప్టెంబర్ 7—భారత జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేడు ఒక నామమాత్రపు సంస్థగా తయారయింది. ఈ సంస్థ కార్మికుల విశ్వాసాన్ని చూరగొనలేకపోయిందని పశ్చిమ బెంగాల్ ప్రజా సోషలిస్టు నాయకుడు, భారతజాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు అయిన డాక్టర్ సురేశ్ చంద్రబెనర్జీ నేడిక్కడ టి ఐ ఎస్. సి ఓ వర్కర్ల సమావేశంలో మాట్లాడుతూ పేర్కొన్నారు

జంషెడ్‌పూర్ కార్మికుల పోరాటం విజయానికి కార్మికులంతా తోడ్పడాలని కోరుతూ, వారిపట్ల సానుభూతి సూచకంగా ఒకరోజు సమ్మె చెయ్యాలని ఆయన జంషెడ్‌పూర్ వర్కర్లను కోరారు.

జంషెడ్‌పూర్ పరిస్థితికి వర్కర్లు కారణం కాదని ప్రభుత్వం, యజమానులు అందుకు కారణం అని ఆయన అన్నారు.

## రేడియో పరిశ్రమ

ప్రభుత్వమే నిర్వహించాలని రేడియో శ్రోతల సభలో తీర్మానం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5—రేడియో శాఖను ప్రభుత్వం మాత్రమే నిర్వహించగలదనీ, బ్రాడ్‌కాస్టింగ్ శాఖను వ్యాపార దృష్టితో నడుపదలిస్తే తద్వారా జరిగే జ్ఞాన సముపార్జనకు దెబ్బ తగులుతుందనీ డాక్టర్ హెచ్. ఎన్ కుంజ్రూ అధ్యక్షతను జరిగిన రేడియో శ్రోతల మహాసభలో ప్రసంగిస్తూ శ్రీమతి సుచేతా కృపలానీగారు అన్నారు.

చౌకరకం రేడియో యంత్రాల ఉత్పత్తిని అధికం చేసే నిమిత్తం ప్రభుత్వం సత్వర చర్యలు గైకొనాలనీ, విశేష ప్రజానీకానికి అందుబాటులో వుండే యీ చౌకరకం రేడియో యంత్రాలను ఉత్పత్తిచేసే ఇండియన్ కంపెనీలకు ప్రభుత్వం తగు సహాయం చేయాలనీ, ఇందుచే విజ్ఞాన సముపార్జనకోసం అత్యంత ప్రజానీకానికి సౌకర్యాలు చేకూరగలవనీ, చౌకధరలకు దొరికే మీడియంవేవ్ ట్రాన్స్‌మిటర్లను ఎక్కువగా స్థాపించడంద్వారా బ్రాడ్‌కాస్టింగ్ శాఖను బహుళ వ్యాప్తిలోనికి తీసుకొని రావాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ శ్రీ జి రాజగోపాలన్‌గారు ప్రతిపాదించిన తీర్మానం ఆమోదించబడింది.

వివిధ అభిరుచులు గల రేడియో శ్రోతలలో భారతదేశ సంగీతంపట్ల ఆదరణ కల్పించే నిమిత్తం శాస్త్ర సంగీతంతోపాటు మంచిరకం ఫిలిం సంగీతం, జానపద గేయాలను కూడా న్యాయమైన పద్ధతి ప్రకారం రేడియో శాఖవారు ప్రసారం చేయాలని శాస్త్రీయమైన సంగీతాన్ని ప్రజలు అవగాహనం చేసుకొనే నిమిత్తం రేడియోశాఖవారు భావ సంగీతాన్ని కూడా ప్రసారం చేయాలని కోరుతూ శ్రీమతి రుక్మిణి అరుండేల్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు.

కేవలం ఫిలిం కళాకారుల సంగీతాన్నే ప్రసారం చేయకుండా ప్రజలలోగల సృజనాత్మక శక్తులను అభివృద్ధిపరచే నిమిత్తం రేడియో శాఖ ప్రత్యేకంగా తమ శాఖలను సృష్టించాలని యీ మహాసభ కోరుతున్నదనీ, ఆలిండియా రేడియో ప్రసార కార్యక్రమాన్ని అభివృద్ధి పరచే నిమిత్తం తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని నియమించాలనీ, రేడియో శ్రోతల కన్వెన్షన్ నిబంధనావళినికూడా యీ కమిటీ రూపొందించాలనీ, ఇతర రాష్ట్రాలలో కూడా రేడియో శ్రోతల కన్వెన్షన్లను ఏర్పాటుచేసే నిమిత్తం కన్వీనర్‌కు అధికారం ఇవ్వాలని ఈ మహాసభ అభిప్రాయపడుతున్నదనీ, లైసెన్సు లేకుండా రేడియో యంత్రాన్ని ఉపయోగించాలని రోజురోజుకూ పెరుగుతున్న ధోరణిని అరికట్టే నిమిత్తం ప్రభుత్వం తగు చర్యలు గైకొనాలనీ, లైసెన్సులను ఆలస్యంగా తిరిగి నమోదు చేయించుకొనే సందర్భంలో జరిగే ఆలస్యానికిగాను ప్రభుత్వం వసూలు చేసే పెనాలిటీలను తగ్గించాలని ఈ కన్వెన్షన్ కోరుతున్నదనీ మరొక మూడు తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

కేరళ యూనియన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి తొమ్మిది జిల్లా కమిటీలు వుండడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంగీకరించిందని ఎర్నాకుళం వార్త.

# రేడియో

(సెప్టెంబర్ 10, గురువారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం; 7-0 (తె వా); 7-15 మద్రాసు బి పరె. 7-30 మద్రాసు పరె; 8-0 (ఆం వా). మధ్యాహ్నం 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-(హిం పా) మన దేశస్వాతంత్ర్యమునకై పాటుపడినవారు కొండా వెంకటప్పయ్య పంతులు-ప్రసంగం, ఎన్ వి రంగాచారి; 1-0 మద్రాసు బి పరె. 1-30 మద్రాస్ ఎ పరె; 1-40 (హిం తె వా). 2-0 మద్రాసు బి పరె, 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు-ఆర్థిక సమస్యలు: భూమి పంపక విధానములు-ప్రసంగం, వి వి రమణమూర్తి -వార్తాసమీక్ష: వి వై. ఎల్ నరసింహారావు: 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు -ఏలాగు, ఎందుచేత: రాత్రి, పగలు-(ప్ర). ఎమ్ రామచంద్రరావు-ప్రశ్నలు, జవాబులు: జి. రామచంద్రరావు: సాయంత్రం: 5-30 సి కె. సరోజ (గా); 5-50 మొక్కపాటి నాగేశ్వరరావు (వీ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—భజన్: తులసీదాస్ భజన్—విశేషాలేమిటి; వ్యవసాయ గోష్ఠి-ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—గీతావళి: ఎమ్ దుర్గాప్రసాద్; 7-30 (ది). 7-45 సాధనచతుష్టయము: ముముక్షుత్వము-ప్రసంగం, శివశంకరస్వామి; 8-0 సి కె సరోజ (గా); 8-30 మొక్కపాటి నాగేశ్వరరావు (వీ); 9-0 (ఆం. వా); 9-15 ఎమ్ దుర్గాప్రసాద్ (గీ); 9-30 ప్రసార సమాప్తి

మద్రాసు (ఎ) 211.3మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎన్. కె దురైస్వామి (గా); 8-0 (ఆం వా); మధ్యాహ్నం: 1-0 మహిళా మండలి కార్యక్రమం; 1-30 (ది); 1-40 (హిం వా); 1-50 (ది); 4-30 (ది). సాయంత్రం: 5-30 వేనయ్య (నా); 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం వాణిజ్య వార్తలు (ఆం); 6-15 తిరువారూర్ సుబ్రహ్మణ్యం (పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ కృతులు); 7-0 విలయ విద్వాంసుడు (క్లా); 8-15 ముడికొండాన్ వెంకట్రామయ్యర్ (గా), వి సేతురామయ్య (వ), కోయంబత్తూర్ ఎస్. రామస్వామి (మృ) రాగం, తానం, పల్లవి; 9-0 (ఆం వా); 9-30 (హ్యూ. రి); 10-0 (ది), 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం. 7-0 (తె. వా); 7-15 (ది); మధ్యాహ్నం 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (ది); 1-30 (ఆం. వా); 1-40 (ది); 1-50 (తె. వా), 2-0 విలయ విద్వాంసుడు (ది); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం 5-15 టి. కె. రాధాకృష్ణన్ (వే); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7... త్యాగయ్య కృతులు: పీఠపురయ్య-ప్రసన్న ... ని పార్థసారథి; 7-45 (ది); ... రంగం ఆర్. కణ్ణన్; 10-0 (ది); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (ది); 7-0 (తె. వా); 7-15 (ది); 8-0 (ఆం. హిం. వా); 8-30 విద్యాసాగర్ (గీ); 8-45 తసద్దుక్ హుసేన్ (ఖయాల్, విలక్షణితోడి); 9-05 ఇక్బాల్ అహ్మది (ఫ); మధ్యాహ్నం: 12-30 (ది);1-0 శ్రీ సంసార్; 1-45 (ది); 1-50 (తె వా.); సాయంత్రం: 5-30 బాల వినోద కార్యక్రమం; 6-0 (ది); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 తసద్దుక్ హుసేన్ (ఖయాల్. పట్‌దీప్); 6-35 విద్యాసాగర్ (గీ);6-45 గ్రామసీమ-మన చరిత్ర: ప్లాసీ యుద్ధము-ప్రసంగం, ఎన్. వి. కృష్ణమాచారి: 7-0 (తె వా) 7-15 గ్రామసీమ-కావ్యగానం: గడియారం వెంకటశేషశాస్త్రి. రచన--ఉత్పల సత్యనారాయణాచార్య—విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-00 (హిం. ప్ర); 8-15 ఇక్బాల్ అహ్మది (ఫ); 8-30 తసద్దుక్ హుసేన్ (ఖయాల్, కామోది); 8-45 విద్యాసాగర్ (ఘ. గీ); 9-00 (ఆం ఉ. వా.); 9-30 ఎస్. ఎల్. ఎన్. శాస్త్రి (వ): 10-15 ప్రసార సమాప్తి.

మధ్యప్రదేశ్ ఉపాధ్యాయ పీఠీకుల సేవాసంఘం సమావేశానికి సోమవారంనాడు నాగపూరులో ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర శుక్లా ప్రారంభోత్సవం జరిపారు.


## సౌత్ బస్తర్ ఫారెస్టు డివిజన్

ప్రజలకు యిందుమూలమున తెలియపరచిన దేమనగా, యీ క్రింద చూపబడిన అయిదు కూపుల సాదరి వేలం అమ్మకము 1953 అక్టోబరు 26 నుండి 28 వరకు ప్రతిరోజు మ. 12 గం॥ లకు ప్రారంభించి జగదల్‌పూర్ సౌత్‌బస్తర్ డివిజన్, డివిజనల్ ఫారెస్టు ఆఫీసువద్ద జరుగును.

1 అన్ని రేంజీలు నిలిచియున్నట్టియు పడగొట్టినట్టియు చెట్లు

2 సుక్మా, బీజాపూర్, కుటురేంజీల తెండు ఆకులు.

3 దంతేవార, గిదాం, సుక్మా, బీజాపూర్ రేంజీల పుల్‌బహారి ఆకులు

4 భోపాల్ పట్నం, బీజాపూర్, గొల్లపల్లి రేంజీల ఖైయిర్ ముక్కా.

5. గొల్లపల్లి రేంజి వెదురు కంట్రాక్టు.

2. పాట పెట్టదలచినవారు, ఒక్కొక్క కంట్రాక్టుకు రు. 500/- ల ధరావతు సొమ్ము డిపాజిటుచేయవలెను. అట్లా డిపాజిటు చేయబడిన సొమ్ము గెలుపొందని పాటదారులకు వేలం ముగిసిన తరువాత వాపసు చేయబడును.

3. పాటదారు తాను పాటపెట్టదలచిన మొత్తముపరకు, వేలంతేదీకి మూడు నెలలకు ముందుగా కాకుండా, ఫారెస్టు డిపార్టుమెంటు వారిచే వ్రాయబడిన సాల్వెన్సీ సర్టిఫికేటును పొందిన ఒక ధరితిని వెంటబెట్టుకొని వేలముకు రావలెను. లేనిచో సదరు పాటదారు పాట పెట్టుటకు అనుమతింప బడదు.

4. నిషేధింపబడిన కంట్రాక్టర్లుగాని, ఫారెస్టు బాకీలు చెల్లించకుండ బకాయీలు ఉన్న కంట్రాక్టర్లు గాని పాట పెట్టుటకు వీలులేదు.

5. వివరములుగల నోటీసు, సామానుల జాబితా డివిజనల్ ఆఫీసునుండి వేలములుజరుగు తేదీకి సుమారు ఒక నెలకు ముందే పొంద వచ్చును.

6. అమ్మకం యితర షరతులు వేలం సమయములో తెలుపబడును. మిగతా వివరములకు పాట పెట్టదలచినవారు దిగువ సంతకం దారుకు వ్రాయవచ్చును.

కే. వై. రావు.

డివిజనల్ ఫారెస్టు ఆఫీసరు, సౌత్ బస్తర్ డివిజన్. పి. ఓ. జగదల్‌పూర్, బస్తర్ డిస్ట్రిక్టు, ఎం. పి.



బహిష్టు

"దేవీ పిల్సు" (Regd No. CDL/666) ... (Ordinary) ... (Special) ...

గర్భనిరోధం

... (Regd. No 266) ...

SEENU & COMPANY

POST BOX NO 1638 MADRAS



బహుమతి రు. 500/

(గవర్నమెంటు రిజిస్టర్డు)

తెల్ల వెంట్రుకలను పోగొట్టును

రంగులను చూచి మోసపోవద్దు. అది తాత్కాలికము. మా సువాసనగల "మన్‌మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారై 60 వత్సరముల వయస్సువరకు వెంట్రుకలను నల్లగావుంచును. ఇదిగాక మెదడుకు బలమ విచ్చును. "ఉన్మాదము, తలనొప్పి" వగైరా జబ్బుల రానీయదు. "జ్ఞానశక్తి"ని, కంటిచూపును వృద్ధిచేయును. కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు. 3-8-0. 3 సీసాలు రు. 9-0-0. సగము నెరసివుంటే ఒక సీసా రు. 5-0-0, 3 సీసాలు రు. 12/- పూర్తిగ నెరసివుంటే ఒకసీసా రు. 7/- లు, 3 సీసాలు రు. 18/- లు. ఇది పనిచేయకపోతే నిరూపించిన రు. 500/-

INDRA LABORATORIES

P O. Katri, Sarai (Patna)

## బాలబాలికలకు వృత్తి విద్యలో శిక్షణ

నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలదని గవర్నర్ సలహా

విజయవాడ, సెప్టెంబర్ 8–నిస్సంశయముగా తన విద్యల న్యాయాన్ని, ఉన్న సౌధాన్ని, వారి వారి ప్రత్యేకాభిరుచులను పరిశీలించి తెలుసుకొని గమనించి ఆధారంగా వారికి విద్యాశిక్షణ యివ్వాలి. వారిని స్వశక్తిపై ఆధారపడేటట్లు చెయ్యాలి. అప్పుడు వారు ఉత్తమ పౌరులు కాగలరు" అని మద్రాసు గవర్నర్ నేడిక్కడ ఒక హైస్కూలు భవనాల ప్రారంభోత్సవం చేస్తూ చెప్పారు.

"పెద్ద పెద్ద చదువులయందు ఆసక్తిలేని వారికి ఉన్నత విద్యాభ్యాసానికి కాలేజీలలో సీట్లు దొరకని వారికి ఏ విధమైన శిక్షణ యివ్వడం, వారికి ఏ విద్యాశిక్షణ ఉపయోగకరం అన్నది నేడు ముఖ్య సమస్యగా వున్నదని గవర్నర్ అన్నారు. అట్టివారికి వృత్తి విద్యలో శిక్షణ యివ్వడంవల్ల నిరుద్యోగ సమస్య చాలావరకు పరిష్కారం కాగలదని గవర్నర్ చెప్పారు.

గవర్నర్ పశ్చిమగోదావరిజిల్లా పర్యటన ముగించుకొని నిన్న సాయంత్రం పరివారంతో యిక్కడికి వచ్చారు.

స్టేషన్‌వద్ద జిల్లాకలెక్టరు శ్రీ జి రామిరెడ్డిగారు, జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ రామయ్యపిళ్లై, చెయిర్మన్ డాక్టర్ టి. వి. ఎస్. చలపతిరావుగారు, మరికొందరు ప్రముఖులు గవర్నరుకు స్వాగతమిచ్చారు.

గవర్నర్ కృష్ణాజిల్లా పర్యటన కొండపల్లి బొమ్మల పరిశ్రమ సందర్శనంతో ప్రారంభమైంది. శ్రీయుతులు వి. సుబ్రహ్మణ్యం, వై. సీతారామయ్య, కె. కాసుబ్బిగార్లు చేనేత పనివారి తరఫున, బొమ్మలు తయారుచేసేవారితరఫున, కో-ఆపరేటివ్ సొసైటీల తరఫున గవర్నరుకు పూలమాలలు వేశారు.

ఈ పరిశ్రమలు ఏ విధంగా క్షీణిస్తున్నదీ డిప్యూటీ-రిజిస్ట్రార్ శ్రీ డి. వెంకోబారావుగారు తెలియజేశారు.

గవర్నర్ బొమ్మల పరిశ్రమను సమగ్రంగా పరిశీలించారు. బొమ్మల పరిశ్రమ క్షీణిస్తున్నందుకు, చౌకవాటు రబ్బరు బొమ్మలు విదేశాలనుంచి దిగుమతి అవుతున్నందుకు గవర్నర్ విచారించారు. బొమ్మలు తయారుచేసేవారు ఆధునిక అభిరుచులకు అనుగుణంగా తయారు చెయ్యడం నేర్చుకోవాలని హితవు చెప్పారు.

ఈ పరిశ్రమ చేసే ఒక కుటుంబం రోజుకు 8 రూపాయిలు సంపాదిస్తున్న సంగతి గవర్నరుకు తెలియజేశారు. ఈ పరిశ్రమ ... లేకపోవడంచేత ... కోవడంలేదని,

...ప్రభుత్వం ప్రోత్సహించి ... పరిశ్రమ వర్ధిల్లగలదని చెప్పారు. ఇప్పుడీ పరిశ్రమలో 18 అగ్నికుల క్షత్రియ కుటుంబాలవారు మాత్రమే జీవిస్తున్నారన్నారు.

తరువాత గవర్నర్ 14 వ శతాబ్దంలో అనవేమారెడ్డి నిర్మించిన కోట శిథిలాలను గవర్నరు చూశారు.

... గవర్నరుకు ... చెయిర్మన్ శ్రీ వి. రామకృష్ణ, ఎల్. సి. ... స్వాగతం మిచ్చారు.

మద్రాసు, సెప్టెంబర్ 4–శ్రీకాకుళం జిల్లా కాంగ్రెసు కార్యవర్గం ఇటీవల బొబ్బిలిలో సమావేశమై శ్రీ తమ్మినేని పాపారావు (జిల్లా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి)గారు కర్నూలు రాజధాని గూర్చి పత్రికలలో ప్రకటించిన స్టేట్‌మెంటు గూర్చి చర్చించి దిగువ తీర్మానం చేసింది

"శ్రీ తమ్మినేని పాపారావు; జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా యిటీవల పత్రికలలో కర్నూలు రాజధాని గూర్చి చేసిన స్టేట్‌మెంటుతో జిల్లా కాంగ్రెసు వారికి ఎట్టి సంబంధంలేదని, యిట్టి ప్రకటన పాపారావుగారి వ్యక్తిగతాభిప్రాయమే గాని జిల్లా కాంగ్రెసు వారికి ఏటి నిమిత్తం లేదని పాపారావుగారి వక్యమును తీవ్రంగా ఖండించుచూ తీర్మానించడమైనది.

## పబ్లిక్ స్థలం దురాక్రమణదారులపై నెల్లూరు కౌన్సిల్ కేసు

ముద్దాయిలను విడుదలచేస్తూ బెంచిమేజిస్ట్రేటుకోర్టు తీర్పు

నెల్లూరు, సెప్టెంబరు 3–నెల్లూరు ట్రంకురోడ్డు కాపురస్తులు ఎనమండుగురు తమ ఇళ్ళ హద్దులుదాటి పబ్లిక్ స్థలంలో కొంతభాగం ఆక్రమించుకొన్నందుకుగాను చెల్లించవలసిన పన్ను చెల్లించలేదను కారణంతో మున్సిపాలిటీవారు తెచ్చిన ప్రాసిక్యూషన్ కేసులను స్థానిక ఫస్టుక్లాస్ బెంచి మేజిస్ట్రేటు కోర్టువారు విచారించి త్రోసివేశారు.

ఈ కేసులకు సంబంధించిన వివరాలివి:- నెల్లూరు మున్సిపాలిటీవారు మద్రాస్ జిల్లా మున్సిపాలిటీల చట్టంలోని 183 వ సెక్షన్‌ను అనుసరించి జిల్లాకలెక్టర్ 1916 వ సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన జారీచేసిన ఉత్తర్వు ప్రకారం ప్రతిసంవత్సరం పైన పేర్కొన్నటువంటి పబ్లిక్ స్థల ఆక్రమణదారుల చర్యకు లైసెన్సు యిస్తూ ఉండేవారు.

1946 వ సంవత్సరంలో ట్రంకురోడ్డులోని కొంతభాగం మున్సిపాలిటీ అధికారం నుంచి తొలగించి హైవేస్ డిపార్టుమెంటు పరం చేయబడింది. పిర్యాదిచే (మున్సిపాలిటీ) ఈ మార్పు యదార్థమని అంగీకరించబడింది, అదేగాక ఆ మార్పు తర్వాత పైన పేర్కొన్నటువంటి దురాక్రమణల విషయంలో ఏ విధంగా మెలగవలసినదీ వివరిస్తూ ప్రభుత్వం ఒక ఉత్తర్వు జారీచేసినట్లుకూడా మున్సిపాలిటీవారు ఒప్పుకున్నారు. దానిప్రకారం తమ అధికారంనుంచి తొలగించబడిన ప్రదేశాలకు సంబంధించిన దురాక్రమణల విషయంలో మున్సిపాలిటీ ఎట్టి చర్యలు తీసుకొనుటకు చట్టబద్ధమైన హక్కులులేవని, వారు చేయగలిగినదల్లా ఆ విషయాలను రెవిన్యూ అధికారులకు రిపోర్టు చేయడం మాత్రమేనని పేర్కొనబడివున్నది.

అందుచేత మద్రాసుజిల్లా మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్లు 181, 182, 183 క్రింద మున్సిపాలిటీవారు ప్రాసిక్యూషన్ కేసు తెచ్చుటకు అవకాశము లేనందున, వారు దాఖలు చేసిన ఎనిమిది కేసులు అక్రమమని పేర్కొంటూ త్రోసివేశారు. ముద్దాయిలందరూకూడా విడుదల చేయబడ్డారు.

ఫస్టుక్లాస్ మేజిస్ట్రేటుకోర్టు సభ్యులు శ్రీయుతులు పి. మన్నారదరరావునాయుడు (అధ్యక్షులు), కొట్టా ఆదిశేషయ్య, వి. వి. నాయుడు, ఎ ఆంజనేయులు రెడ్డిగార్లు ఈ విచారణలో పాల్గొన్నారు.

(8 వ కాలం తరువాయి)

తున్నవి ఇట్టిపరిస్థితులలో ప్రపంచానికి శాంతి మార్గం చూపగలిగింది. దివ్యజ్ఞాన సమాజమే. ఈ ... కంలో ఒకరైన నల్లావట్ స్కీయ ... నివారు. కర్నల్ ఆల్కాట్ అనే ... రు ఆల్కాట్ పేరు పెట్టబడిన రచ్చాలకు చెందినవారు ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన ... ను పరిష్కరించడానికి ... నమ్ముతున్నాను." దిరదిన సమస్యల ... కృషి చెయ్యగలరని ...

... కలంకారీ జలంపూర్ అద్దకం బాలవను గవర్నర్‌కు బహూకరించారు.

అప్పటి నుంచి గవర్నర్ నవరి వారంగ ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీకి వెళ్లారు. అప్పట ఆయనకు చల్లపల్లి రాజా స్వాగతమిచ్చారు గవర్నర్ అప్పట వివిధ శాఖలలో జరుగుతున్న పనిని వివరంగా పరిశీలించారు, గవర్నర్ పనివారి కిచ్చేవేతనాలు మొదలైన సంగతులు అడిగి తెలుసుకున్నారు వారికి అక్కడ శిక్షణ యివ్వబడుతున్న సంగతి తెలుసుకొని మేనేజిమెంటువారిని అభినందించారు.

తరువాత గవర్నర్ కలెక్టర్ బంగళాకు వెళ్లారు. అక్కడ అనేక మందికి ఇంటర్వ్యూ యిచ్చారు. కృష్ణాకో-ఆపరేటివ్ బ్యాంకి అధ్యక్షుడు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆంధ్రా ఇన్స్యూరెన్సు కంపెనీ మేనేజర్, శాసన సభ్యులు చంద్ర రామలింగయ్య, గుండాబత్తుల ఆంజనేయులు గార్లు గవర్నర్ ఇంటర్వ్యూ చేసిన వారిలో ముఖ్యులు.

# రాయలసీమ అభివృద్ధి సలహా సంఘ నిర్మాణం

## అవసరమని జమ్మలమడుగు సభలో సూచన

### రాయలసీమ అవసరాలను ఆంధ్ర ప్రభుత్వం తప్పక తీర్చగలదని శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి హామీ

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 8–"ఏ మహాసీయులు రాయలసీమ ఉత్తర–సర్కారులు అన్న విషబీజములను నాటినారోగాని, నేడు ఆంధ్రులలో లేనిపోని అనుమానములకు వైషమ్యతకు దారితీస్తున్నవని ముక్కోటి ఆంధ్రులు ప్రాంతీయాభిమానాల కతీతులై త్వరలో నిర్మింపబడనున్న ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్రజాతి సర్వతోముఖాభివృద్ధి పొందడానికి. ఆంధ్రుల ఔన్నత్యాన్ని ఆంధ్రజాతి విశిష్టతను నలుమూలలా చాటుటకై సహకార సుహృద్భావాలతో కృషి సలుపాలని నేడు జమ్మలమడుగులో జరిగిన రాయలసీమ ఆర్థికాభివృద్ధి మహాసభకు ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ప్రారంభోత్సవం జరుపుతూ హెచ్చరించారు.

శ్రీబాగ్ ఒడంబడికతో నిమిత్తంలేకుండానే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో వుంచుకొని కర్నూలును ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానిగా నిర్ణయించబడినదని కూడా అన్నారు.

జమ్మలమడుగుజిల్లాబోర్డు హైస్కూలులో రాయలసీమ ఆర్థికాభివృద్ధిలో మహాసభ గండికోట-సిద్ధేశ్వరం ప్రాజెక్టు మహాసభ జరిగినవి. ఆహ్వానసంఘాధ్యక్షుడు శ్రీ బి రామశాస్త్రిగారు సభకు హాజరైన నాయకులకు, ప్రతినిధులకు స్వాగత మిచ్చారు.

రాయలసీమ జిల్లాల దుర్భిక్షం నివారణకు ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరం వివరించి, గండికోట ప్రాజెక్టు స్థలం ఈ గ్రామానికి ఆరు మైళ్ళసమీపంలోనే వున్నదని, రాయలసీమకు అవసరమైన ప్రాజెక్టులలో ఇది కూడా ముఖ్యమైనదని అన్నారు అనేక దశాబ్దములుగా దీని నిర్మాణమునకు ప్రజలు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇది నిర్మింపబడకపోవడం శోచనీయమన్నారు. కృష్ణానదిపై నిర్మించవలసిన సిద్ధేశ్వరం ప్రాజెక్టు, తుంగభద్ర ఎగువ కాలువ, గండికోట ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాలలో సుమారు 10 లక్షల యకరాల భూమికి నీటివసతి కల్పిస్తూ ఈ సీమను సస్యశ్యామలంగా మార్చివేయుటకు వీలు పడుతుందని చెప్పారు.

తుంగభద్ర ప్రాజెక్టును గురించి ప్లానులు, ఎస్టిమేట్లు వారి కాలంలో తయారైనప్పటికి దాని ప్రకారం ప్రాజెక్టు నిర్మాణం జాదని చెప్పి, కమిషనరును నియమించారని రాయలసీమ అభ్యున్నతి సంఘం అప్పటున్నరు సమావేశమై రాయలసీమ అభివృద్ధి విషయమై ఆలోచించి తీర్మానములుచేయుమా, ప్రభుత్వమునకు సలహాల నిస్తున్నారన్నారు శ్రీబాగ్ ఒడంబడికతో రాయలసీమ సత్వర ఆర్థికాభివృద్ధికిగాను నూతన ఆంధ్రరాష్ట్రంలో 10 సంవత్సరముల కాలం, అవసరమైతే ఇంక ఎక్కువకాలం ప్రభుత్వం ప్రాతినిధ్యం చూపవలెనను నియమం కూడా పొందుపరచబడినదని, జస్టిస్ వాన్‌చూ కూడా శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న ప్రకారం రాయలసీమ అభివృద్ధికిగాను ఆంధ్ర స్టేట్ చట్టంలో ఒక నియమం వుంచితే బాగుండునని సూచిస్తున్నారు. ఇటీవల పార్లమెంటులో ఆంధ్ర స్టేట్ బిల్లు చర్చ సమయంలో రాయలసీమ పార్లమెంటు సభ్యులకు సమాధానమిస్తూ, హోం శాఖామంత్రి రాయలసీమ అభివృద్ధికి తగు కృషిచేయడం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ముఖ్యకర్తవ్యమని నొక్కి వక్కాణించిన సంగతి ప్రస్తావించి, ఈ ప్రాంతాభివృద్ధికి ఆందోళన చేయడం ఒక అవసరమైన కార్యం గాని, దాని నొక సంకుచిత భావంగా గాని, ప్రాంతీయాభిమానంగా గాని ఎంచకూడదన్నారు.

ఈ ప్రాంతమభివృద్ధికి ఇరిగేషన్ ప్రాజెక్టులేకాక పరిశ్రమల అభివృద్ధి, రవాణా సౌకర్యాలు, విద్యాసౌకర్యాలు, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి మొదలగు అంశములతోకూడా కృషి చేయవలసివున్నది. ఈ జిల్లాలలో సుమారు 70 వేల చేనేత మగ్గములుంటున్నవి. సుమారు 4 లక్షలమంది ఈ కుటీర పరిశ్రమపై జీవనమునకు ఆధారపడివున్నారని ఈపరిశ్రమ మిక్కిలి హీనస్థితిలో వుంటూ, చేనేత పారిశ్రామికులను దరిద్రంలో ముంచివేసిందని, దానిని బాగుపరుచుట అవసరమన్నారు. ఈ సీమలో మిక్కిలి విలువగల ఖనిజ పదార్థములు, అభ్రకము, మాంగనీసు, ఇనుము, ముగ్గురాళ్ళు మొదలైనవి అపారముగా లభించగలవని, ఈ ఖనిజముల గురించి భూగర్భ సర్వే అత్యవసరమని వీనిని వినియోగిస్తూ, పరిశ్రమలనెలకొల్పి తద్వారా ఈ సీమసంపద అభివృద్ధి చేయుటకు వీలున్నదన్నారు.

మన దేశాభివృద్ధికిగాను జాతీయ ప్రభుత్వముచే తయారు చేయబడిన 2 వేల కోట్లరూపాయల ఖర్చుగల పంచవర్ష ప్రణాళికలో ఆర్థికంగా వెనుకబడిన ఈ సీమాభివృద్ధికి తగు స్థానం లేకుండటం విచారకరమన్నారు.

రాయలసీమయొక్క సత్వర సర్వతోముఖాభివృద్ధికి తగు తీర్మానములుచేసి ప్రజలకు ప్రభుత్వానికి దారిచూపాలని కోరుతూ, మనము చేసే తీర్మానాల ననుసరించి ఈ ప్రాంతాభివృద్ధికి కృషిచేయుటకుగాను "రాయలసీమ డెవలప్‌మెంట్ కౌన్సిల్" అన్న ఒక ప్రజాసంస్థ మిక్కిలి అవసర... ఏర్పాట్లు చేయుదు...

(యం. యల్ ... ధం గారిని సభకు ... తరువాత శ్రీ తెన్నే... మహాసభను ప్రారంభి... ఇలా అన్నారు. "త్వరలో నూతని... ర్మింపనున్న ఉభయ...

ఒకే మాటతో ఒకే మనస్సుతో ప్రవర్తించాలి నలభై సంవత్సరాలుగా అనేక త్యాగాల ఫలితంగా మనకు రాష్ట్రం వస్తున్నది "ఆంధ్ర" అన్న శబ్దం అజరామరమై కన్యాకుమారివరకు ... పవిత్రంగా పరిగణింపబడుతున్నది ఆంధ్రులలో అన్ని విభేదాలు విస్మరించి సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో పురోగమించడానికి మనం కృషి చేయాలి.

"ఆంధ్రులలో అనైక్యత కలదని కొందరంటున్నారు నాకుమట్టుకు అటువంటి విషయం కనుపించదు, ఆంధ్రులంతా రాష్ట్రం కావాలంటున్నారు నీటి సౌకర్యాలు కలిగించుకొనవలెనని, అభివృద్ధి చెందవలెనని అంటున్నారు కూడా.

"ఆంధ్రదేశంలో బహునాయకత్వం కలదని ప్రతీతి, ఆంధ్రులు గర్వింపవలసిందే నాయకులలో భేదాభిప్రాయాలు సహజం వారు చెప్పే విషయాలను చక్కగా ఆలోచించి విమర్శనాత్మకంగాను, సుశిక్షితులుగాను ప్రవర్తించడం మిక్కిలి అవసరం

"ఆంధ్రరాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి నడుం కట్టుకొని మనం గతాన్ని విస్మరించాలన్నారు ఒకరినొకరు దూషించుకోవడం నిర్మాణాత్మకం కాదు. పరస్పర ప్రశంస శ్రేయోదాయకం. దీనివల్ల మనశక్తిని కేంద్రీకరించి ప్రజల ఉపయోగదృష్ట్యా వినియోగించవచ్చు. ఏ పార్టీకి చెందినప్పటికిన్నీ, నాయకులు పరస్పర సహకారంతో, సుహృద్భావంతో మెలగి ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలి అప్పుడే, నిర్మాణాత్మకమైన కార్యంతో పురోగమించగలం.

"నేడు ఆంధ్రులు చాల పతనమైనారు ఆంధ్రులమని ధీర్ఘి వినదు. కాని, ఆ రోజులు గతిస్తున్నవి ఆంధ్రులు బుద్ధిబలంలోను, ఉత్సాహంలోను, త్యాగంలోను ఇతర రాష్ట్రాల కంటె తీసిపోరు ఆంధ్రరాష్ట్రావతరణంతో ఆంధ్రజాతికి నూతన జీవిత శోభ పొడచూపుతుంది. అక్టోబరు నెలారంభంతో నవ చైతన్యం కలుగుతుంది, పది సంవత్సరాల నిమ్మట ఆంధ్రరాష్ట్రం అన్ని రాష్ట్రాలకంటె అన్ని రంగాలలోను పురోగమించగలదని నా నమ్మకం.

క్షేమనం ఇంతకాలం కన్న స్వప్నము దానిని విచారించుకోడానికి పునాదివేశాము. మన స్వప్నం-యీ... విశాలాంధ్ర సాధించ... కంటె ... మింద? మన ... ఇదే యిలాకలో ... రోజున మమ్మల్ని చూడకండి. మా రాష్ట్రం యింకా అంధకారంలో వున్నది. విశాలాంధ్ర నిర్మాణంతో ఆంధ్ర జ్యోతి ప్రకాశించగలదు అంతర్జాతీయ వ్యవహారాలలో భారతదేశం పేరుప్రతిష్ఠలను జ్యోతిలాగున వెలిగింపజేసే శక్తి ఆంధ్రులకే కలదని రూఢిగా చెప్పగలను. అన్నిరంగాలలో ఆంధ్రులు ప్రముఖ పాత్ర నిర్వహించగలరు

"సభలు, సమావేశాలవల్ల పరస్పర అవగాహన చేసుకోవాలి. రాష్ట్రావతరణ పిమ్మట మన భాగోగులను చక్కబెట్టుకోవాలి. ఇంజనీరింగు శాఖలో ఆంధ్రులు పెద్ద ఉద్యోగాలలో లేక పోవడం మన దురదృష్టం. చిన్న ఉద్యోగులలో చాలమంది తెలివిగలవారున్నప్పటికీ, వారిని ఉన్నత స్థానానికి మార్చడంలో పాదక బాధకాలు మెండు. ఆంధ్రరాష్ట్రం అవతరించినప్పటికీ, ఆంధ్రేతరులే చీఫ్ ఇంజనీర్లు. బొంబాయిలో తెలుగు ఇంజనీరు వున్నాడు కాని, వారిని మనకు విడిచిపెట్టుటకు బొంబాయి ప్రభుత్వం సమ్మతించలేదు. ఆంధ్రేతరులు నైతం వారు తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించగలరని నా ఆశయం. ఆంధ్రరాష్ట్ర మంత్రిమండలి క్రింద వారు పని చేస్తారుగాని, ఆంధ్రులకు అభ్యుదయానికై పాటు పడగలరని నమ్ముతున్నాను.

"పబ్లిక్ సర్వీసు శాఖ అక్టోబర్ 1 వ తేదీ నాటికే కర్నూలుకు వస్తుంది. వారు సమీపంలో వున్నందువల్ల ఈ ప్రాంతపు అవసరాలను గుర్తించి సకాలంలో తగిన సహాయం అందజేయగలరని నా నమ్మకం ఈప్రాంతపు పరిస్థితులను తెల్సుకొనుటకై ఇచ్చటికి వచ్చాను. మీ శ్రేయోభివృద్ధికై పాటుపడవలెననే నా కుతూహలం"

రాయలసీమ వాసులకు సర్కారు జిల్లాలవారు ప్రత్యేక హామీల నివ్వవలెనని పలువురు సభ్యులు ప్రసంగించినదానిపై శ్రీ విశ్వనాథంగారు జవాబిస్తూ ఇలా అన్నారు.

"ప్రత్యేక హామీ ఇవ్వలేదని పలువురు ప్రసంగించారు. అధికారం అవకాశం వచ్చినపుడే చేయగలను అధికారం రాకముందే వాగ్దానాలుచేస్తే నాటకాలలోని మంత్రిత్వమే కాగలదు కాగా "మీరు-మేము" అను మాటలు నాకు చాలబాధ కల్గిస్తున్నవి. నా భావనలో ఆంధ్రులంతా ముక్కోటి ఆంధ్ర ప్రజలు. రాయలసీమ అడుగడం ఆంధ్రులు యివ్వడమా? అడిగేదెవరు? ఇచ్చేదెవరు? ఏ పని చేసినా సర్వాంధ్ర ప్రజానీకానికి సంబంధించినదని రాయలసీమ ప్రాంత ఆంధ్రుల ఆలి సర్వాంధ్ర ప్రజల ఆలి. ప్రాంతీయ విభేదాలను విస్మరించండి

"...మన ప్రయత్నానికి తగిన ధైర్య ప్రోత్సాహాలు...మీరు నూతన ఆంధ్ర ...శక్తివంతంగాను ...నని ప్రార్థిస్తున్నాను."

## చేనేతవారికి చౌక బియ్యం డిపోలు

శ్రీకాకుళం జిల్లా రిలీఫ్ కమిటీ సిఫారసు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 5–శ్రీకాకుళం జిల్లా చేనేత రిలీఫ్ కమిటీ సమావేశం శ్రీకాకుళంలో ఇటీవల కలెక్టర్ పార్వతీపురం సబ్-కలెక్టర్ శ్రీ రామేశన్ అధ్యక్షతకు జరిగింది

గత జనవరి నెలనుంచి జిల్లాలో చేనేత పారిశ్రామికులు వారు ఉత్పత్తి చేసిన సరుకులు విడుదల కాని కారణాన బాధపడుతున్న చేనేత కుటుంబాలకు "సబ్సిడీ రైస్ రిలీఫ్ డిపోలను తక్షణం ప్రారంభించి తద్వారా సగం ఖరీదుకు మూడు నెలలవరకైనా సరఫరా చెయ్యాలని కోరుతూ తీర్మానించారు."

వెంటనే రమేశన్‌గారు "సరస విక్రయ శాలలను" తెరుచుటకు ఆర్డరు మంజూరు చేశారు ఖరీదు విషయంలో ప్రభుత్వానికి సిఫార్సు చేశారు

నూలుమీద, నేతబట్టలపైని అమ్మకం పన్ను తీసివేయాలని, చీరలు, ధోవతులు ఉత్పత్తిని చేనేత పరిశ్రమకు కేటాయించమని, నూలు కంపోజిటు మిల్లులకు అందే ధరకు నేత వారికి సరఫరాచేయాలనికూడా తీర్మానం చేశారు.

## రు. 25,800 ల ఖర్చుతో 12 బావుల నిర్మాణం

శ్రీకాకుళం గ్రామాభ్యుదయ సంఘం అధ్యక్ష్యాన

శ్రీకాకుళం, ఆగస్టు 31—కొత్త కలెక్టర్ శ్రీ గ్విన్‌గారు పదవీ చార్జీ తీసుకోనందున ఆగస్టు 29 వ తేదీన బుధితలో జరిగిన గ్రామాభ్యుదయసంఘ సమావేశానికి జిల్లాబోర్డు అధ్యక్షులు శ్రీ రొక్కం లక్ష్మీనరసింహం (ఎం ఎల్ ఎ) గారు అధ్యక్షత వహించారు.

లోగడ జరిగిన కార్యక్రమం గురించి నివేదిక చదవబడింది. 30 బావుల త్రవ్వకానికి అనుమతి ఇవ్వబడింది వాటిలో రు 25,800 లు ఖర్చుపెట్టి 12 బావులు పూర్తి చేయబడినవి. రు 47,440 లు ఖర్చుపెట్టి 7 రహదారులు నిర్మించబడినవి.

సుమారు రు 1 00,000 లు యింకా నిల్వఉన్నదని గ్రామాలలో నాల్గవవంతు ధనం గాని, కాయకష్టం గాని గ్రామస్థులు భరించినచో అట్టి గ్రామాలకు ఈ లక్షధనం వినియోగింపబడగలదని గ్రామసేవకులు ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియపరచవలసిందని సూచింపబడింది.

మద్రాసు, సెప్టెంబర్ 7— చెన్నపురి ఆంధ్ర మహాసభ యాజమాన్యాన నిన్నటి సాయంత్రం రామచంద్రపురం వాస్తవ్యురాలు శ్రీమతి కోట ధనలక్ష్మమ్మగారు "భీమార్జున గర్వభంగం" హరికథా కాలక్షేపం భక్తివంతంగా కావించారు.

ఆంధ్ర మహాసభ సారస్వత శాఖ పక్షాన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్యగారు శ్రీమతి ధనలక్ష్మమ్మగారికి కృతజ్ఞత తెలియజేశారు.

## రాష్ట్రంలో ఆహార పరిస్థితి

ప్రభుత్వ ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 4—వర్షపాతం జులై 31 వ తేదీతో అంతమైన పక్షపు రోజుల్లో మొదటి వారంలో నెల్లూరు, తిరునెల్వేలి జిల్లాల్లో తేలిక వర్షాలు పడ్డవి. విశాఖపట్నం, గుంటూరు, బళ్లారి కోయంబత్తూరు, తంజావూరు, రామనాథపురం, కర్నూలు జిల్లాల్లోను, పుదుక్కోట డివిజన్‌లోను ఒక మాదిరి వర్షాలు, శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, కడప, చిత్తూరు, ఉత్తర ఆర్కాటు, సేలం, తిరుచిరపల్లి, మధురై నీలగిరిజిల్లాల్లో హెచ్చు వర్షాలు, మలబారు, దక్షిణ కన్నడ జిల్లాల్లో కుంభవృష్టి రెండో వారంలో చెంగల్పట్టు, కోయంబత్తూరు, తిరునెల్వేలిజిల్లాల్లో తేలిక వానలుపడ్డవి. శ్రీకాకుళం, దక్షిణార్కాటు చిత్తూరు, ఉత్తరార్కాటు, సేలం, తిరుచిరపల్లి, తంజావూరు, మధురై, రామనాథపురంజిల్లాల్లో ఒక మాదిరి వర్షాలు కర్నూలు, బళ్లారి, అనంతపురం, కడపజిల్లాల్లో హెచ్చు వర్షాలు నీలగిరి జిల్లాలో అధికవృష్టి మలబారు, దక్షిణ కన్నడ జిల్లాల్లో కుంభవృష్టి కర్నూలు, విశాఖపట్నం, సేలం, మధురైజిల్లాల్లో నీటి కొరత ఏర్పడినట్లు వార్తలు వచ్చినవి.

పైర్లు: గుంటూరుజిల్లా, పల్నాడుతాలూకాలలో, జొన్న, వేరుశెనగ పైర్లు ఎండిపోతున్నట్లు తెలిసింది

పంట మాసూలు: విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు, బళ్లారి, కడప, చిత్తూరు, నెల్లూరు గుంటూరు, తంజావూరు, తిరునల్వేలి, దక్షిణ కన్నడజిల్లాల్లో ఏవిధమైన పంట మాసూలు గాని వుండలేదు.

వరి: మాసూలు జరిగిన పంట భూమి ఏమంత హెచ్చుగాదు కడప, మధురై, రామనాథపురం, సేలం, ఉత్తరార్కాటు, చెంగల్పట్టు జిల్లాలో పంట రాలు బడి బాగానే వుండినది.

జొన్న: మాసూలు జరిగిన పంటభూమి ఏమంత హెచ్చుకాదు. ఉత్తరార్కాటు, రామనాథపురం, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరునెల్వేలిజిల్లాల్లో పంట బాగానే వచ్చింది

సజ్జ: మాసూలు జరిగిన పంటభూమి ఏమంత హెచ్చుగాకపోయినా, సేలం, కోయంబత్తూరు, మధురై, ఉత్తరార్కాటు, రామనాథపురం జిల్లాల్లో పంటరాలుబడి బాగానే వుండినది.

రాగి:—మాసూలు జరిగిన పంటభూమి ఎక్కువ కాకపోయినా, అనంతపురం, చిత్తూరు, సేలం, కోయంబత్తూరు, మధురై, రామనాథపురం, జిల్లాల్లో పంట బాగానే వచ్చింది.

బియ్యం దిగుమతులు:—ఈ పక్షపు రోజుల్లో 7,055 టన్నుల బియ్యం ఇతర రాష్ట్రాలనుండి మన రాష్ట్రానికి దిగుమతి యైనది.

గోధుమ:—ఈపక్షపు రోజుల్లో సెంట్రల్ స్టోరేజినుండి 2,690 టన్నుల గోధుమలు ...


## దక్షిణ రైల్వే

ఈ రైల్వే మీద డిపార్టుమెంటలుగా నడపబడుతున్న ఫలహార శాలలకు బొగ్గు సప్లయి చేయుటకు టెండరు

దిగువ స్టేషనులలో డిపార్టుమెంటలుగా నిర్వహింపబడుచున్న యీ రైల్వే రిఫ్రెష్‌మెంటు రూముల వాడకమునకు 15-11-53 తేదీనుండి ఒక సం॥రంపాటు బొగ్గు సప్లయి చేయుటకు ముఖ్యముగా లోకల్ డీలర్లనుండి సీలువేసిన టెండర్లు మద్రాసు, పార్కుటౌన్, సదరన్ రైల్వే, కేటరింగ్ బ్రాంచి చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు గారిచే కోరబడుచున్నవి.

| | |
|---|---|
| 1. కాట్పాడి | 6. ఒంగోలు |
| 2. జాలార్పేట | 7. తెనాలి |
| 3. పాకాల | 8. ఒడదవోలు |
| 4. కడప | 9 సామల్‌కోట |
| 5 గూడూరు | 10 గుంటూరు |
| | 11 ఆర్కోణం |

1 ఒక్కొక రిఫ్రెష్‌మెంటుకు ప్రత్యేకముగా టెండర్లు అవసరము.

2 నిర్ణీత టెండరుఫారము దిగువ సంతకదారు ఆఫీసునుండి పొందవచ్చును.

3 ఒక్కొక ఫారమునకు రు. 5/- లు వంతున ఈ రైల్వే పే మాస్టర్ అండ్ క్యాషియర్, పార్కుటౌన్, మద్రాసుకు చెల్లించి, సదరు రశీదును జతపరిచి దరఖాస్తు చేసిననే టెండరు ఫారములు సప్లయి చేయబడును సొమ్ము పంపునప్పుడు, ఎందుకు పంపబడుతున్నదో విస్పష్టంగా తెలుపవలెను.

4. టెండరు ఫారములు ఒకరివి మరియొకరికి మార్చుకొనగూడదు. వాటి ఖరీదు వాపసు చేయబడదు.

5. టెండరుదారు తన టెండరుతో ఒరిజినలులో నిర్ణీత ప్రోఫార్మాలో ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికేటు దాఖలు చేయవలెను. ఇన్‌కంటాక్సు క్లియరెన్సు సర్టిఫికేటు లేకుండ పంపబడు ఏ టెండరైనను నిరాకరింపబడును.

6. టెండరు ఫారములు 30-9-53 తేదీ తరువాత జారీ చేయబడవు.

7. ఒక్కొక టెండరుకు రు. 300/- లు ధరావతు సొమ్ము ఈ రైల్వే పే మాస్టర్ అండ్ కాషియరు, పార్కుటౌన్, మద్రాసుకు 30-9-53 తేదీ మ॥ 3 గంటలలోగా చెల్లించి, సదరు అఫిషియల్ రశీదును టెండరుతో జతపరిచి పంపవలెను.

8 టెండర్లు దిగువ సంతకందారుచే వారి ఆఫీసులో తీసుకొనుటకు కడపటి తేదీ 5-10-53 సా॥ 3-30 గం॥ లు

9. టెండర్లు 6-10-53 తేదీ ఉ॥ 2-30 గం. లకు తెరవబడును.

10. తక్కువ టెండరుగాని మరి యే టెండరునుగాని అంగీకరింపవలసిన బాధ్యత రైల్వేవారికి లేదు.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు,
మద్రాసు. 5-9-53.


## "జీవిత తక్షణ సమస్యలపట్ల ఇతోధిక శ్రద్ధ వహించాలి"

### —బందరులో గవర్నర్ శ్రీ ప్రకాశ హితోక్తి

బందరు, సెప్టెంబరు 7—"ఆంధ్ర రాష్ట్రం కొలది రోజులలోనే ఏర్పడనున్నప్పటికీ మీ ముఖ్యమంత్రి ఎవరు? మీ కెటువంటి ప్రభుత్వం కావాలి? అని ప్రజలను అడుగుతుంటే, వారేమీ సమాధానం చెప్పలేక పోతున్నారు. తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలుసు... గాహం ప్రజలలో కనబడ్డం లేదు" అని గవర్నర్ శ్రీ శ్రీ ప్రకాశ్ ...

"ప్రస్తుత విజ్ఞానం ఇంత వ్యాపించిన ... సమస్యల విషయమై శ్రద్ధ వహించడం చాలా అవసరం. మతాచారాలు పాటిస్తూ, మత కర్మలు చేస్తూ, మత గ్రంథాలు అధ్యయనం చేస్తూ కూర్చుంటే చాలదు. ప్రజల జీవితాన్ని చక్కబరచడానికి ఉపకరించగలిగినంతవరకే వేదాంతం ప్రయోజనకారి"

గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నేటి ఉదయం యిక్కడికి విజయవాడనుంచి మోటారు కారులో వచ్చారు. ఆయన వెంట కలెక్టర్ శ్రీ జి రామిరెడ్డి, పోలీసు సూపరింటెండెంటు శ్రీ యన్. రామయ్యపిళ్లై, గవర్నర్ అంతరంగిక కార్యదర్శి శ్రీ కె వి. సుబ్రహ్మణ్యం, కెప్టెన్ శ్రీ కె టి బాలయ్యగార్లు వున్నారు

బలరామునిపేటలోని అహోబల హరిజన డిస్పెన్సరీవద్ద గవర్నర్‌కు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ కె. నరసింహారావు, మునిసిపల్ కమిషనర్ మిస్టర్ బషీర్ అహ్మద్, రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ యన్. వెంకన్న, వైస్ చెయిర్మన్ శ్రీ విన్నకోట వర్మారావుగార్లు స్వాగత మిచ్చారు.

గవర్నర్ అచ్చట నుంచి హరిజనులు నివసించే మురికిపేటకు వెళ్ళి చూశారు, అక్కడ వంద హరిజన కుటుంబాలు నివసిస్తున్నవి. వారి పూర్వీకులకు ఇళ్లు కట్టుకునే నిమిత్తం ఆ స్థలాలు మంజూరుచెయ్యబడినవి, గవర్నర్ అప్పటి హరిజనులను, వారి జీవిత పరిస్థితులను గురించి అనేకవిషయాలు అడిగి తెలుసుకున్నారు, తాము పడుతున్న నీటి యిబ్బందిని వారు గవర్నర్‌కు తెలియజేశారు తాము ఇళ్ళకు అద్దె విలువ నాల్గవవంతు పన్ను చెల్లిస్తున్నామని కూడా వారు గవర్నర్‌కు చెప్పారు. ఇళ్లు చాలా యిరుకుగావున్నవని, సరిగా కట్టలేదని, వారికి విధించబడ్డ పన్ను మోయలేని బరువని, అంతటి పన్నులు వారికి విధించడం న్యాయంకాదని గవర్నర్ అన్నారు "మీలో మీకు ఏమైనా స్పర్థలు గాని, కులభేదాలుగాని వున్నవా?" అని వారిని గవర్నర్ అడిగారు ..., ఐకమత్యంతో జీవించవలసిందిగా వారికి ఆయన హితవు చెప్పారు. వారికి మునిసిపాలిటీ అన్ని విధాల సాధ్యమైన సహాయం చెయ్యగలదన్నారు ఇతరులమీద విశేషంగా ఆధారపడక స్వయం కృషితో అభివృద్ధిపొందడానికి ప్రయత్నించవలసిందిగా ప్రబోధించారు.

తరువాత గవర్నర్ అహోబిల హరిజన డిస్పెన్సరీకి వెళ్లారు డిస్పెన్సరీని జిల్లా గిల్డ్ ఆఫ్ సర్వీసువారు నిర్వహిస్తున్నారు. గిల్డ్ సంయుక్త కార్యదర్శి శ్రీ కె వి శ్రీనివాసన్ గారు జిల్లాజడ్జి శ్రీ శ్రీనివాసవరదాచారిగారిని ఇంపీరియల్ బ్యాంకి ఏజెంటు మిస్టర గుల్మాగిని, ఆయన సతీమణిని, రిటైర్డు కలెక్టర్ మిస్టర్ యం హుమయూన్, శ్రీ ఎ. వర్మా ...గార్లను గవర్నర్‌కు పరి... గారు గిల్డు ఆఫ్ సర్వీసు ... కవనాన్ని తెలియ... చేసినను ...

కూడా ఈ సంస్థకు గవర్నర్ గౌరవ పోషకులుగా వుండి సహాయిస్తుండవలసిందిగా కోరారు. ఈ గిల్డుశాఖలు విజయవాడలో, గుడివాడలో స్థాపింపబడిన సంగతి తెలియజేశారు. 1949 వ సంవత్సరంనుండి ఈసంస్థ ప్రజలకు చేస్తున్న సహాయ కార్యక్రమాన్ని తెలియజేశారు. హరిజనులకు మురికినీటి వసతి కల్పించడానికి, పేద పిల్లలకు, గర్భవతులకు పాలు ... శిశు సంరక్షణ కేంద్రం నెలకొల్పడానికి గిల్డు ఆఫ్ సర్వీసు కృషి చేస్తున్న దన్నారు. అహోబలం డిస్పెన్సరీ చరిత్రను తెలియజేశారు. ఈ సంస్థ డాక్టర్ అహోబలరావుగారి స్మారకార్థం 1937 వ సంవత్సరంలో స్థాపించబడ్డ దన్నారు. ఈ గిల్డ్ డిస్పెన్సరీని స్వాధీనం చేసుకున్న తర్వాత 8,875 రూపాయలు ఖర్చుచేసిన దన్నారు. మునిసిపాలిటీ ఏటా 2,500 రూపాయలు ఈ సంస్థ కివ్వడానికి వాగ్దానం చేసింది ఈడిస్పెన్సరీని స్వాధీనంచేసుకొనవలసిందిగా మునిసిపాలిటీని గిల్డువారు కోరారు.

గిల్డ్ ఆఫ్ సర్వీసు గోదావరి వరద బాధితులకు 500 రూపాయలు విరాళ మిచ్చింది 1,750 రూపాయల ఖరీదుగల బట్టలు పంపింది గిల్డ్ చేస్తున్న సేవకు గవర్నర్ సంతోషం తెలియజేశారు.

అప్పటనుంచి గవర్నర్ దివ్యజ్ఞాన సమాజ మందిరానికి వెళ్లారు. అక్కడ ఆయనకు పూర్ణ కుంభంతో వేదగానం చేస్తూ, సమాజం అధ్యక్షులు శ్రీ పి. పార్థసారథినాయుడుగారు, కార్యదర్శి మిస్ కె రాజమణిగారు, శ్రీ డి సుబ్రహ్మణ్యంగారు, శ్రీ వి. వాసుదేవశాస్త్రిగారు స్వాగత మిచ్చారు.

శ్రీ వాసుదేవశాస్త్రిగారు దివ్యజ్ఞాన సమాజ మందిరం చరిత్రను గవర్నర్‌కు తెలియజేశారు.

గవర్నర్ తన కిచ్చిన స్వాగతానికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇలా ముచ్చటించారు:

"సూక్తులు వల్లె వెయ్యడంతోను, మతకర్మలు అనుష్ఠించడంతోను సంతృప్తిచెందక దివ్యజ్ఞాన సమాజం వారు సాటి మానవులను ఉద్ధరించడానికి కృషి చెయ్యాలి. తక్షణ జీవిత సమస్యలను సవ్యంగా ఎదుర్కొనడానికి సంసిద్ధులుకావాలి. ఆంధ్రరాష్ట్రం కొద్దిరోజులలో ఏర్పడనున్నది మీకు ముఖ్యమంత్రి ఎవరు? మీ కెటువంటి పరిపాలన కావాలి? అని ప్రజలను అడుగుతుంటే, వారేమీ చెప్పలేక పోతున్నారు. తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో వారేమీ పట్టించుకోడం లేదు ఈ వైఖరికి బాగాలేదు. ప్రజల జీవితాన్ని చక్కబరచడానికి తోడ్పడ గలిగినంతవరకే వేదాంతం ప్రయోజనకారి డాక్టర్ బిసెంటు వలె దివ్యజ్ఞాన సామాజికులు ప్రపంచ సమస్యలను ఎదుర్కొనాలి

"దివ్యజ్ఞాన సమాజం కులమత విభేదాలను తుడిచి వెయ్యడానికి అని స్థాపించబడ్డ రోజులలో పూనుకున్నది. కాని, యిప్పుడు అంతకంటె ప్రమాదకరమైన వర్గ విభేదాలు ఏర్పడి సంఘానికి అపకారం కలిగిస్తున్నవి దేశం దిన వ్యావహారిక జీవితం విషయమై దివ్యజ్ఞాన సమాజం విశేష శ్రద్ధ వహించి, ముఖ్యంగా మధ్య తరగతి వారి పట్ల ఎక్కువ శ్రద్ధచూపి వర్గ విభేదాలను అంతరింప జెయ్యడానికి కృషి చెయ్యాలి.

### ప్రపంచశాంతి

"నేను ప్రపంచంలో రెండుపెద్దవర్గాలు ఏర్పడినవి ఒక ... కు చెందినది. మరొక ... చెందినది ఈ ... కోసం


క్రొత్తది!

తెల్లని గుడ్డలను మరియు రంగు బట్టలను తెలుపుకన్న ఎక్కువ తెల్లగా.... ప్రకాశముకన్న ఎక్కువ ప్రకాశవంతంగా చేయును



గుడ్డలను యింతకు పూర్వముకన్న ఎక్కువ తెల్లగ్గాను ప్రకాశవంతంగా చేసుకోండి. వాడెందుకు నీళ్లలో సాండోవైట్ ఒక ... ఎంత ఎక్కువ గుడ్డలను దానిలో ... మీకే ఆశ్చర్యం కలుగుతుంది. రంగులు ... సాండోవైట్ అనునది అద్భుతమైన నూతన అన్వేషణ. ఇది నిజంగా అది ప్రకాశమును యిస్తుంది. యిది నీలిరంగు కాదు, తెలుపుచేయు పదార్థమూకాదు. ... నేడే కొన్ని ... కొనండి. ... అమ్మబడును.

ఆశ్చర్యకరమైన ఫలితం

ఒక్కొక్క నీళ్ల రెండు కాసుల కన్న తక్కువ: అది ఒక బొక్కెన నిండాగల గుడ్డలను అన్నిటిని ప్రకాశవంతంగా చేయగలదు ఇంతేగాక గుడ్డలను ఉతికిన ప్రతిసారి సాండోవైట్‌ను వాడనవసరంలేదు. సాండోవైట్ కరిగిన నీళ్లలో గుడ్డలను ఒక్కసారి జాడించితే వాటి ప్రకాశము అనేక ఉతుకులవరకు ఉంటుంది.

సాండోవైట్
SANDOWHITE
50 గ్రాముల వెల రు 1/8
వ్యాపార విచారణలకు:
సాండోజ్ (ప్రాడక్ట్స్) లిమిటెడ్
పోస్టుబా. 1540, బొంబాయి 1

పూర్వ ప్రపంచములోని యేడు అద్భుతాలలో ... కాలపరీక్షకు ... ఈజిప్టులోని స్థూపములు గత 5000 సంవత్సరములనుండి నిలిచియున్నవి. అవి చిరకాలం మనుటకు నిర్మింపబడ్డవి.

FULL MOULD
ELEPHANT BRAND
REBUILT TYRES
TRADE MARK

ఏ ఇతర రీబిల్టు టైరులకంటె గూడ చిరకాలము మనుటకు నిర్మింపబడినవి.

కాలికట్ టైర్ రీట్రెడింగ్ కంపెనీ
కాలికట్-1 మద్రాసు-1
అసోసియేటెడ్ కన్సరన్:– డక్కన్ టైర్ రీట్రెడింగ్ కంపెనీ, రాణిగంజ్, సికింద్రాబాద్, (దక్కన్).



నేడుమీరు ప్రోటెక్స్ ఉపయోగించారా?

కొత్త, ప్రొటెక్స్ టాల్ పర్పస్ టాయిలెట్ పౌడర్ మేలిరకం పదార్థాలతో తయారు చేయబడింది. రోజంతా ఉత్సాహంగా, పరిశుభ్రంగా, తాజా పరిమళంతో, సువాసనలు వెదజల్లుతూ వుండడానికి మీకు తగినది-మేలైనది. మంచి సువాసన గల ప్రొటెక్స్ దేహంలో చల్లదనమిచ్చి, కుటుంబం మొత్తానికి హాయినిస్తుంది

స్నానమైన వెంటనే
తాజా పరిమళం - చెమటను హరించి, పరిశుభ్రంగా వుంచుతుంది

చల్లదనం! ఉత్సాహం!
నిప్పులు చెరిగే ఎండలలో

మృదువుగా, హాయిగా
పిల్లలకు వుంటుంది

సాటిలేని, మేలి
ఫేస్ పౌడర్ - శరీరానికి వన్నె తేవడంలో

# ఆంధ్రలో మద్రాసు గవర్నర్ శ్రీప్రకాశ పర్యటన

ఏలూరు పట్టణం మునిసిపల్ వైస్-చెయిర్‌మన్ శ్రీ రాజనాల గోపాలరావు నాయుడుగారి స్వగృహంలో గవర్నరుకు సన్మానం జరిగిన సందర్భంలో తీసిన ఫొటో



గవర్నర్ గౌరవార్థమై కోయలు నృత్యం చేసినప్పటి ఫొటో



ఏలూరులో హరిజనులకు గృహాల నిర్మాణానికై అర్థించబడిన "రసూల్ బీడ్"ను గవర్నర్ పరిశీలించిన సందర్భంలో తీసిన ఫొటో

పులిరాముడుగూడెంలోని కోయల నివాసాలను గవర్నర్ పరిశీలించినప్పటి ఫొటో

ఏలూరు సమీపంలోని పులిరాముడు గూడెంలో గవర్నర్ గౌరవార్థమై లంబాడీలు నృత్యం చేసినప్పటి ఫొటో

పొన్నూరు పంచాయతీ అధ్యక్షుడు శ్రీ అధరాపురపు శేష... గౌరవార్థం శ్రీ కళాధరరావుగారు విందు చేసినప్పటి...

గవర్నర్ గౌరవార్థమై కోయలు వృషభ నృత్యం చేసినప్పటి ఫొటో

గోదావరి ముంపుకు పూర్తిగా ఆహుతి అయిపోయిన "కాటవరం" గ్రామాన్ని నీళ్ళలో వెళ్లి పరిశీలిస్తున్న ఆచార్య రంగా, శ్రీ నీరుకొండ రామారావు, చల్లా అప్పారావు ప్రభృతులు.



రాజమండ్రిలో కాకినాడ విద్యార్థుల సేవానిరతి

కాకినాడ పి. ఆర్. కాలేజి విద్యార్థులు రాజమండ్రిలోని ఆర్యాపురంలో వరదవల్ల నష్టపడిన ప్రాంతాలను బాగుచేసినప్పటి ఫొటో



## విపణివీథి

సవరన్ రేటు

మద్రాసు, సెప్టెంబర్ 8—

| అమ్మకం పని | రు. | అ. | పై |
|---|---|---|---|
| సవరం చిల్లర | 58 | 8 | 0 |
| పొట్లా బంగారం | 88 | 4 | 0 |
| మూసా బంగారం | 86 | 8 | 0 |
| వెండి వందతులాలు | 160 | 0 | 0 |
| వెండి తులం 1-8 | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

| | |
|---|---|
| (581 పౌనులు) మిషన్ వరకు | 230.0. |
| వేరుసెనగ నూనె బజారుధర:— | |
| 3% ఎన్.ఎన్.ఎ. రెడీ | 462.0. |
| కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్ | |
| రాజా బ్రేండ్ | 81-12. |
| ఆరోన్స్ బ్రేండ్ | 82.0. |
| ఎవరెస్టు బ్రేన్డ్ | 82.0. |
| ఆముదం 500"తిరువత్తూరు" | 810.0. |
| సేలం లోటస్. స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా | 28.3: |
| పంచదార (2 ఆందర్) | |
| (ఫ్రీ మార్కెట్ ధరలు:— | |
| ప్యారీస్ / కాన్పూర్ / సామర్లకోట | 98-0-9 |
| ఉయ్యూరు | 98-8-9 |

1953 సెప్టెంబర్ 9, బుధవారం
విజయనామ సంవత్సర
భాద్రపద శుద్ధ పాడ్యమి
పాడ్యమి ప॥ 2-13 గంటలవరకు
ఉత్తర రా॥ 11-10 గంటలవరకు
శేషనక్షత్రం: ఉ॥ 6-16 గంటలవరకు

## రైలు క్రింద పడి నల్గురి దుర్మరణం

మదురై, సెప్టెంబరు 6—పళనికి స... పంలో షణ్ముగనదివద్ద రైల్వే పట్టాలనుదా... తుండగా ఒక కుటుంబంలోని నల్గురు సభ్యు... ఆ దారిని వెళ్ళే రైలుకింద పడి చనిపోయిన... యిక్కడికి చేరినసమాచారంబట్టి తెలుస్తున్న...

ఈ కుటుంబంలోని సభ్యులు భార్యాభర్త... ఇద్దరు బిడ్డలు.

* * *

### 21 మందికి గాయాలు

మధుర, సెప్టెంబర్ 7—ఢిల్లీ ను... ఆదివారం ఉదయం ... వెళ్ళి...

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd No M 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి 16 ★ సంచిక 213
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
10-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## శ్రీ ప్రకాశం పంతులుగారు
### —కాంగ్రెస్‌లో తిరిగి చేర్పించడానికి కృషి

సికిందరాబాదు సెప్టెంబర్ 9—ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెసు సంస్థను సక్రమంగా నడిపించడానికి ఆ సంస్థలో చేరవలసినదిగా శ్రీ ప్రకాశం పంతులుగారిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నవని తన పేరు బయటపెట్టకోరడానికి ఇష్టపడని ఒక ఆంధ్ర కాంగ్రెసు నాయకుడు నేడిక్కడ చెప్పారు. శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసుసంస్థలో చేరడం ఆయనకు ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగేటట్లు చేయడానికి కాక రాష్ట్ర శ్రేయస్సుదృష్ట్యానే అని ఈయన అన్నారు. కాంగ్రెస్ వంటి ప్రధాన జాతీయసంస్థకు నేటి క్లిష్టపరిస్థితులలో అందరి అభిమానాన్ని చూరగొన్నవ్యక్తి అత్యవసరం కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతున్నదని ఈయన అన్నారుకూడా

# అక్టోబర్ 1వ తేదీని ఆంధ్ర రాష్ట్రావతరణ మహోత్సవ కార్యక్రమం

## తాత్కాలికంగా జరిగిన నిర్ణయాలను వివరిస్తూ శ్రీ పుల్లారెడ్డిగారి ప్రకటన

## 'ప్రకాశంగారే ముఖ్యమంత్రి'

### ఢిల్లీ చర్చల సరళిని గూర్చి ఇదే తమకేర్పడిన అభిప్రాయమని మంత్రి శ్రీ శంకర రెడ్డిగారి విశదీకరణ

(మన ప్రత్యేక విలేకరి) సికిందరాబాదు సెప్టెంబరు 9—

నూటికి తొంభైతొమ్మిదిపాళ్ళు శ్రీ ప్రకాశం పంతులుగారే ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కాగలరని మద్రాసు స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు నేడిక్కడ చెప్పారు.

ఆంధ్ర అసెంబ్లీలోని కమ్యూనిస్టేతర పక్షాలవారిని అలాంటప్పుడు కాంగ్రెసేతరుడు కాంగ్రెసు పైన ముఖ్యమంత్రిగా వుండడం జరగదని ఢిల్లీ పార్టీల నాయకులకు కాంగ్రెసు హైకమాండుతో సుస్పష్టం చేయబడినదని అన్నారు. ఢిల్లీలో జరిగిన సమాలోచనలో తిరిగి నాయకుని ఎన్నుకొనవలసిన ధోరణి కనిపించిన తర్వాత ఏ అభిప్రాయానికి వచ్చినట్లు ప్రస్తావనకే లేదన్నారు. శ్రీ శంకరరెడ్డిగారు చెప్పారు.

మిశ్రమ మంత్రివర్గ నిర్మాణ సమస్య పై విలేకరి ప్రశ్నకు శ్రీ సంజీవరెడ్డిగారు కాంగ్రెసు పై ఏకాభిప్రాయం కుదురుతున్న సూచనలు వేస్తూ మంత్రివర్గాన్ని కాంగ్రెసు ఏర్పాటు చేయలేకపోతే మరేవార్టీ కానివ్వనున్నదని రాయవారాలు జరిపి అన్ని పార్టీలవారు ప్రెసిడెంట్ పరిపాలన రాకుండా ఏర్పడకుండా చూడాలనే భావనతో వున్నారని కూడా అన్నారు.

విశాలాంధ్ర స్థాపనను గురించి మంత్రి శంకరరెడ్డిగారు చేసిన ప్రకటనను గురించి విలేకరి ప్రస్తావించగా దానికి శ్రీ సంజీవరెడ్డిగారు సమాధానం చెబుతూ విశాలాంధ్ర సమస్యలను కూడా తెచ్చి పరిస్థితులను క్లిష్టం చేయడం వల్ల ప్రయోజనం వుండదన్నారు. ఈ విషయంలో కేంద్రం ఏవిధంగా వ్యవహరించినప్పుడు ఆ సమస్యను గురించి ఆలోచించవలసి వుంటుందన్నారు.

మంత్రివర్గం నిర్మాణాన్ని గురించి విప్లవ పార్టీ వారిగా కేటాయించబడిన వర్గాలను గురించి ఈ నెల మూడవ వికి పూర్తి ఎవరాలు తెలియగలవని మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు చెప్పారు.

శ్రీ శంకరరెడ్డిగారు నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. రాత్రికి ఆయన కర్నూలు వెడతారు.

శ్రీ సంజీవరెడ్డిగారు ఢిల్లీ నుంచి చెన్నపట్నానికి వెళ్ళి అస్వస్థతగా వున్న శ్రీ రంగాలాల్ త్రివేదీని పరామర్శించారు.

## ప్రొద్దున 7 గంటలకు గవర్నర్‌చే మంత్రివర్గంచే ప్రమాణ స్వీకారం

### 9 గంటలకు బహిరంగ సభలో ప్రధాని నెహ్రూచే ప్రారంభోత్సవం

మద్రాసు సెప్టెంబరు 8—

అక్టోబరు ఒకటవతేదీన కర్నూలులో జరుగు ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవం తాత్కాలిక కార్యక్రమాన్ని ఆంధ్ర వ్యవహారాల శాఖా కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారు నేడు పత్రికా విలేకరులకు అందజేశారు. ఈ కార్యక్రమం ప్రధాని నెహ్రూ ఆమోదానికి లోబడి అమలు జరుగుతుంది.

అక్టోబరు ఒకటవ తేదీ ఉదయం 7 గంటలకు ఆంధ్రరాష్ట్రం గవర్నరుచే మద్రాసు ప్రధాన న్యాయమూర్తి అధికార ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఆ వెంటనే ఆంధ్ర గవర్నర్ ఆంధ్ర మంత్రులచేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఆంధ్ర అసెంబ్లీ హాలు కాగల జిల్లాకోర్టు హాలులో ఈ అధికార ప్రమాణ స్వీకరణోత్సవం జరుగుతుంది.

ఉదయం 9 గంటలకు ప్రత్యేకంగా మైదానంలో ఏర్పాటుచేయబడిన వేదిక నుంచి ప్రధాని నెహ్రూ నూతన రాష్ట్రానికి ప్రారంభోత్సవం చేస్తారు.

మధ్యాహ్నం రాజభవన్‌లో ఆంధ్రమంత్రులను ప్రముఖ వ్యక్తులను ప్రధాని నెహ్రూ కలుసుకుంటారు.

సాయంకాలం శ్రీ నెహ్రూ గౌరవార్థం ఆంధ్ర గవర్నరు తేనీటి విందు ఏర్పాటు చేస్తారు.

విందు ... నెహ్రూ ... వంతులుగా చేయ ...

రెండవతేదీ ఉదయానికి ప్రధాని నెహ్రూ చెన్నపురి చేరగలరని తలంచబడుతున్నది.

(ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవ కార్యక్రమంలో ఆంధ్ర అసెంబ్లీ సమావేశాన్ని గురించి ఉదాహరించకపోవడం గమనార్హం)

శ్రీ వి ఆర్ సోమయాజులు విద్యుచ్ఛక్తి శాఖ ఎస్ ఇంజినీర్ గారిని ఆంధ్రరాష్ట్ర విభజన సందర్భంలో స్పెషల్ ఆఫీసరుగా మద్రాసు ప్రభుత్వం నియమించింది.

### ఆంధ్రా సెక్రటేరియట్

కర్నూలులో ఆంధ్రా సెక్రటేరియట్ నెలకొల్పడానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చినవి. త్వరలోనే మొదటి బృందం ఆఫీసర్లు కర్నూలుకు బయలుదేరుతున్నారు. కూడా సెప్టెంబరు 21 వ తేదీనుంచి కర్నూలులో ఆంధ్రా సెక్రటేరియట్ పనిచేస్తుందనే విషయం పాఠకులకు విదితమే.

ఆంధ్రా సెక్రటేరియట్‌లోని వివిధ శాఖల కార్యదర్శులు ఆంధ్రప్రముఖ్యంలోని వివిధ శాఖల అధికారులపేర్ల జాబితాను ప్రెసిడెంట్ ఆమోదానికిగాను ఢిల్లీ పంపించారు. వారి ఆమోదం లభించగానే వీటిని ప్రకటిస్తారట.

యూనియన్ ప్రెసిడెంట్ ఆమోదానికి పంపిన తాత్కాలిక జాబితాలో కిందివారి పేర్లు కలవని తెలుస్తున్నది.

శ్రీ ఒ పుల్లారెడ్డిగారు ఐ ఎ యస్—చీఫ్ సెక్రటరీ, ప్లానింగ్ లా అండ్ ఆర్డర్ ఎమర్జెన్సీ పాలన ఎన్నికల శాఖలు.

శ్రీ యం టి రాజు ఐ ఎ యస్—రెవెన్యూ కార్యదర్శి రెవెన్యూ వ్యవసాయం ఎక్సైజు మద్యనిషేధశాఖలు.

శ్రీ ఎస్ చక్రవర్తి ఐ ఎ యస్—పబ్లిక్‌వర్కుల కార్యదర్శి పబ్లిక్‌వర్కులు ట్రాన్స్‌పోర్టుశాఖలు.

శ్రీ ఎస్ ఆర్ కైవార్ ఐ సి యస్ విద్యాకార్యదర్శి విద్య, ఆరోగ్యం స్థానిక స్వపరిపాలన శాఖలు.

శ్రీ వి కె రావు ఐ ఎ యస్ ఆర్థిక కార్యదర్శి ఆర్థికశాఖ కమర్షియల్ టాక్సులు.

శ్రీ ఆర్ ప్రసాదు ఐ ఎ యస్ డెవలప్‌మెంట్ కార్యదర్శి డెవలప్‌మెంట్ గ్రామోద్ధరణ కమ్యూనిటీ ప్రాజెక్టులు ప్లానింగ్.

శ్రీ సి నరసింహం ఐ ఎ యస్ హోంశాఖ జాయింట్ కార్యదర్శి.

శ్రీ యం ఎ వెంకటరమణారావునాయుడు న్యాయశాఖ కార్యదర్శి.

ఆంధ్రరాష్ట్రానికి మొత్తం 12 మంది ఐ ఎ యస్ అధికారులు కేటాయించారని వీరిలో 8 మంది ఐ సి యస్ అధికారులతో ఒకటినుంచి పనిచేస్తారని తెలుస్తున్నది.

ఆంధ్ర ప్రభుత్వానికి 9 మంది డిప్యూటీ సెక్రటరీలు 20 మంది అసిస్టెంట్ సెక్రటరీలు కూడా వుంటారట.

శ్రీ అనంతరామన్ ఐ ఎ యస్ ... శాఖ ...

## బ్రిటిష్ సైన్యానికి ఘూర్ఖా సైనికులు

### ఇండియా పార్లమెంటులో ప్రశ్నోత్తరాలు

న్యూఢిల్లీ సెప్టెంబరు 9—బ్రిటిష్ సైన్యానికి ఘూర్ఖా సైనికులను సమకూర్చే విషయంలో ఇండియా ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి చేస్తున్న సదుపాయాలను గురించి నేడు ప్రజా ప్రతినిధి సభలో ప్రశ్నోత్తరాలు జరిగినవి.

ప్రశ్నలకు భారత ప్రధాని పండిట్ నెహ్రూ సమాధానం చెబుతూ మూడు పార్టీల మధ్య జరిగిన ఒడంబడిక ననుసరించి భారత సైన్యంలో 12 బెటాలియనులు వుండవలెననీ బ్రిటిష్ సైన్యంలో ఘూర్ఖాదళాల సంఖ్య 8 బెటాలియనులకు తగ్గించబడిందనీ చెప్పారు.

భారత సైన్యంలోని ఘూర్ఖాలందరూ ఇండియానుంచి చేర్చుకొనబడినవారే కనుక సాధారణంగా వారు భారత పౌరులేనని కూడా శ్రీ నెహ్రూ చెప్పారు.

ఘూర్ఖా సైనికులను చేర్చుకునే విషయంలో బ్రిటిషువారికి ఇండియా ప్రభుత్వం ఏమి సదుపాయాలను కలుగజేస్తున్నదన్న ప్రశ్నకు సైనికులను చేర్చుకునే విషయంలో భారత ప్రభుత్వం ఏ విధమైన సౌకర్యాలను కలిగించడంలేదని ఎవిలియన్ వారుగా మాత్రం వారికి కొన్ని ప్రయాణ సదుపాయాలు కలుగజేస్తున్నదనీ ప్రధాని నెహ్రూ బదులు చెప్పారు.

శ్రీ లింగం స్వాతంత్ర్యోద్యమం విషయంలో భారతప్రభుత్వం విధానానికి స్వాతంత్ర్యోద్యమాలను అణచివేయ్యడానికి యత్నించే వలసరాజ్య ప్రభుత్వాలు ఘూర్ఖా సైనికులను చేర్చుకోడానికి ఈ రెంటికీ సమన్వయం ఎలా చేయగలుగుతారు?

డిప్యూటీ స్పీకర్ నిబంధనను ననుసరించి ప్రభుత్వానికి సంబంధించిన ప్రధాని విధానాలను చర్చించడానికి ప్రశ్నోత్తరాల సమయం వినియోగించరాదు.

మరొక ప్రశ్నకు పండిట్ నెహ్రూ జవాబు చెబుతూ బ్రిటిష్ సైన్యానికి నేపాల్‌లో ఘూర్ఖా సైనికులను చేర్చుకునే విషయమై ఇండియాకు ఏమీ సంబంధంలేదనీ ఎవిలియన్ వారుగా నేపాల్‌కు వెళ్ళడానికి అనుమతించి మొదలైన సౌకర్యాలు కల్పించడం మాత్రమే ఇండియాకు సంబంధించిన విషయమని అన్నారు.

బ్రిటిష్ సైన్యానికి ఘూర్ఖాలను చేర్చుకోడానికి ఇండియాలో బ్రిటిష్ ప్రభుత్వానికి క్యాంపులు ఎక్కడా వున్నవా అని ప్రశ్నించగా ఇండియాలో ఎక్కడైనా అలాంటివి వుండరాదని నిర్ణయించబడిందని బ్రిటిష్ నేపాల్ ప్రభుత్వాలు ఈ విషయంలో ఒడంబడిక కుదుర్చుకోడానికి కొంత విలంబం జరిగి వుండవచ్చుననీ అందుచేత నేపాల్‌కు మార్చబడేవరకు కొంతకాలంపాటు క్యాంపులు ఇండియాలో వుండే వుండవచ్చుననీ పండిట్ నెహ్రూ బదులు చెప్పారు.

ఒక సభ్యుడు నేపాల్‌లో ఘూర్ఖా సైనికుల రిక్రూట్‌మెంటుకుగాను బ్రిటిష్ ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వంతో రాయబారం చేస్తున్నదా? నిజమేనా?

పండిట్ నెహ్రూ రాయబారాలు జరుగుతున్నాయి. ఒడంబడికకు రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు.

... మంగళవారం ... విద్యార్థులు పికెటింగ్ చేశారు.

## ఆంధ్రరాష్ట్రానికి హైకోర్టు

### "ఆంధ్ర మంత్రివర్గం ఏర్పడిన వెంటనే అసెంబ్లీ సలహాతో నిర్ణయం"

#### హోంశాఖామంత్రి డాక్టర్ కట్జూ ప్రకటన

న్యూఢిల్లీ సెప్టెంబర్ 9—ఆంధ్రాబిల్లులో మరి 11 క్లాజులు ఎలాంటి సవరణలు లేకుండా నేడు స్టేట్స్ కౌన్సిల్ ఆమోదం పొందినవి. ఆంధ్ర బిల్లు ఎంపికకు సంబంధించిన 47 క్లాజులు 7వ షెడ్యూల్‌తోపాటు చివరకు చర్చించడానికి సభవారు సమ్మతించారు.

నేటి చర్చలో హైకోర్టుకు సంబంధించిన క్లాజుపై సుదీర్ఘమైన చర్చ జరిగింది. బిల్లులో ఎక్కువభాగం 1956 జనవరిలోగా అని కాక 1954 జులై నాటికి ఆంధ్ర హైకోర్టు ఏర్పడవాలని శ్రీ పువ్వులపల్లి సుందరయ్యగారు ఒక సవరణ తెచ్చారు. దానిపై చర్చకు హోంమంత్రి సమాధానం చెబుతూ ఆంధ్ర అసెంబ్లీ ఏదైనా తీర్మానం చేస్తే అప్పుడు ఆంధ్రప్రాంతంలో ఆంధ్ర హైకోర్టు ఏర్పడగలదనిచెబుతూ ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన ఎనిమిది తొమ్మిది నెలలలోనే హైకోర్టు కూడా ఏర్పడి తీరాలని బిల్లులో పేర్కొనడం అంధులు శ్రేయస్సు దృష్ట్యా మంచిదికాదన్నారు. ఆంధ్ర మంత్రివర్గం ఏర్పడిన వెంటనే ఈ విషయమై ఆంధ్ర అసెంబ్లి అభిప్రాయాన్ని తెలుసుకోవలసివుంటుందని హోంమంత్రి చెప్పారు.

మద్రాసు మైలాపూర్‌లో విలేకరి తెలుపుతున్నారు ... లో ఆంధ్రులకు ఎడ్వొకేట్ జనరల్ విచారణ రహస్యంగా నదుపాయాలు చూపవలసినదని గాను తెచ్చిన సవరణ ప్రధానిగా వున్నప్పుడు ప్రతిపాదించారు. ఈ సదుపాయాల సందర్భంగా ఒక కేసుకు సంబంధించిన నేషనల్ కోర్టు నుంచి కేసులు బదిలీపై న్యాయస్థానంలోను మరొక కేసును హైకోర్టులో ... పుట్టిన ...

ఉద్యోగుల విభజనకు సంబంధించిన క్లాజులపై చర్చల సందర్భంలో హోంమంత్రి డాక్టర్ కట్జూ ఉపన్యసిస్తూ ఆంధ్రా కేడర్ కు కేటాయించబడే ఆఫీసరు ఏ ప్రాంతానికి చెందినవారైనప్పటికీ స్థానిక భాషను తప్పక నేర్చుకొనగలరని అలా కానప్పుడు ఆయన దక్షతతో వ్యవహరించలేరని అన్నారు.

ఆ తరువాత సభ రేపటికి వాయిదా పడింది.

### వరద బాధితులకు 24,000 గజాల వస్త్రాలు

#### సెంచరీ మిల్స్ విరాళం

బొంబాయి సెప్టెంబర్ 9—ప్రధాని ఎండిపెండెంట్ ... గోదావరి వరద బాధితులకు 24,000 గజాల వస్త్రాలను బొంబాయి సెంచరీ మిల్స్‌వారు విరాళమిచ్చారు.

### అగ్నిప్రమాదంలో 15 వేలు నష్టం

విశాఖపట్టణంలో సెప్టెంబర్ 8—నేటి ... గంజిపేటలో అగ్ని ప్రమాదం సంభవించిన ఆక్రమగా 300 పూరిళ్ళు తగులబడి సైనికులవల్ల 1,500 మంది నిరాశ్రయులైనారు. ... వుండే ... వారికి ... సుమారు ... 15 వేల రూపాయల నష్టం సంభవించినట్లు అంచనా వెయ్యబడింది.

మద్రాసు సెప్టెంబర్ 8—మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ ఈ నెల 18వ తేదీనుంచి 23వ తేదీ వరకు విశాఖపట్టణం శ్రీకాకుళం జిల్లాలలో పర్యటన చేస్తారు. 17వ తేదీ రాత్రి ఆయన వాల్తేరు వెడతారు. మద్రాసుకు 24వ తేదీకి తిరిగి వస్తారు. గవర్నర్ తన పర్యటనలో మాచ్‌ఖండ్ ప్రాజెక్టును చూస్తారు.

## ఈజిప్షియన్ మంత్రివర్గంలో బహుశా మార్పులు

### —నజీర్ ప్రధాన మంత్రి కావచ్చు

కెయిరో సెప్టెంబరు 8—

ఉపప్రధాని గమాల్ అబ్దుల్ నజీర్ ప్రధాని పదవి నిస్తూ ఈజిప్షియన్ మంత్రివర్గంలో నేడో రేపో మార్పులు జరగడం తథ్యమని నేడిక్కడ విశ్వసనీయమైన ప్రభుత్వ వర్గాలద్వారా తెలుస్తున్నది.

ప్రస్తుతం జనరల్ నజీబ్ ఈజిప్షియన్ రిపబ్లిక్కు ప్రెసిడెంట్ పదవిని ప్రధాని పదవి కూడా నిర్వహిస్తున్నాడు లెఫ్టినెంట్-కర్నల్ నజీర్ ఉపప్రధానిగా పనిచేస్తున్నాడు.

ఈజిప్షియన్ ప్రభుత్వం తన భావి విధానాన్ని విశదీకరిస్తూ రేపోమాపో అత్యంత ముఖ్యమైన ఒక ప్రకటన చేయగలదని తెలుస్తున్నది. ఈ ప్రకటన యంత్రాంగంపై మిలిటరీ కంట్రోల్ ప్రకటన చేయబడగలదని సైనిక ప్రభుత్వం ప్రముఖంగా ఏకైక రాజకీయ పక్షంగా రూపొందగలదనీ ఈ ప్రకటనలో సూచించబడవచ్చునని తెలుస్తున్నది.

మాజీ రాజకీయ నాయకుల విచారణతో ఏర్పడిన ఈ ప్రభుత్వ ... విధానం ... అని వ్యవహరించబడగలదు.

ఈకోర్టు తన ప్రాముఖ్యాన్ని ... ఉద్దేశంతో దేశంలో ... పరింగా ... వదంతులు ... నూతన ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.

ఈ అంతర్వార్తలు ... ఉద్యమాలు ... ప్రచారం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలవారు విశ్వసిస్తున్నారు.

... ఎంగ్లాండులేని ... బ్రిటిష్‌సేనల ఉపసంహరణకు గల అవకాశాలను గురించి నేడు బ్రిటిష్ ప్రధాని చర్చిల్ జనరల్ రాబర్ట్‌సన్‌తో చర్చించారు.

మీ రుభయులు జరిపిన చర్చల వివరాలు అత్యంత రహస్యంగా వుంచబడుతున్నవి. అయితే ఆధునిక యుద్ధసామగ్రి వినియోగించుటలో అనుభవజ్ఞులైన బ్రిటిష్ సాంకేతిక శాస్త్ర నిపుణులు తటస్థరక్షణాత్మక స్థావరంలో అక్కడ బ్రిటిష్ సేనలు వైదొలగిపోయిన తర్వాత చాలాకాలంవరకు వుండాలని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుదలతో వున్నట్లు తెలుస్తున్నది.

ఈ యాత్రలు జనరల్ నజీబ్ ప్రభుత్వం కూడా ఆమోదించినట్లు తెలుస్తున్నది. కాని ఇటీవ సాంకేతిక నిపుణుల సంఖ్య వారు సూయజ్ స్థావరంలో వుండవలసిన కాలపరిమితి మున్నగు వివరాలపై మాత్రం ఉభయులమధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.

### నూయజ్ సమస్యపై చర్చిల్‌తో రాబర్ట్‌సన్ చర్చ

లండన్ సెప్టెంబర్ 7—సూయజ్ ...

### కొరియాకు జనరల్ తిమ్మయ్య పయనం

టోకియో సెప్టెంబర్ 9—యుద్ధఖైదీల ... కమీషన్ అధ్యక్షులు లెఫ్టినెంట్-జనరల్ కె ఎస్ తిమ్మయ్య నేటి ఉదయం ఇక్కడనుంచి ప్రత్యేక విమానంలో కొరియాకు బయలుదేరివెళ్లారు.

## ఎస్టేట్ సుంకంనుంచి మినహాయింపు పరిమితి

### హైందవేతర సమష్టి కుటుంబాల విషయంలో లక్షకు హెచ్చించడానికి సమ్మతి

న్యూఢిల్లీ సెప్టెంబరు 9—

హైందవేతర సమష్టి కుటుంబాల విషయంలో ఎస్టేటు సుంకాల మినహాయింపు పరిమితిని 75 వేలనుంచి లక్షకు పెంచడానికి నేడు ఇండియా ఆర్థిక శాఖామంత్రి శ్రీ చింతామణి దేశముఖ్ అంగీకరించారు.

నేడు ప్రజాప్రతినిధుల సభలో ఎస్టేట్ సుంకాల బిల్లుపై క్లాజువారీ చర్చ కొనసాగించబడింది.

ఈ బిల్లులో సుంకం నుంచి మినహాయింపు మొత్తం గరిష్ఠ పరిమితి 75,000 రూపాయలుగా నిర్ణయించబడింది. హైందవేతర సమష్టి కుటుంబాల విషయంలో ఈ పరిమితిని 1,00,000 రూపాయలకు పెంచడానికి నేడు ఆర్థికమంత్రి అంగీకరించారు.

### మినహాయింపు క్లాజుపై చర్చకు ఆర్థిక మంత్రి జవాబు

న్యూఢిల్లీ సెప్టెంబర్ 8—ఎస్టేట్ సుంకాల బిల్లులోని మినహాయింపుల క్లాజుపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ జవాబిస్తూ ప్రస్తుత మినహాయింపులను విస్తరింప చెయ్యడానికి కొన్ని సంకోచించవలసి వుందని దానికి కొన్ని అనేక సవరణలు ఈ క్లాజును ప్రతిపాదించ బద్ధాయని ఇది చాల క్లిష్టమైన సమస్య అని అన్నారు. (ఈ క్లాజు ఆమోదించ బడ్డవార్త నిన్ననే ఆంధ్రప్రభ ప్రకటించింది—ఎడిటర్)

ప్రభుత్వ సవరణలు క్రమవిరుద్ధంగా వున్నాయన్న విమర్శకు జవాబిస్తూ క్లిష్టంగా వుండే ఇటువంటి బిల్లు విషయంలో బిల్లును అభివృద్ధి చెయ్యడానికే తన కున్న ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం వినియోగిస్తుందని శ్రీ దేశముఖ్ అన్నారు. సంప్రదాయానికి (అటువంటి దేమైనా వుంటే) కట్టుబడి వుండడం ఇటువంటి విషయాలలో మంచిది కాదన్నారు. అందువల్ల సెలక్టు కమిటీ నియమాన్ని అతిక్రమించి ఈ దిశలో సవరణ ప్రతిపాదించడం ప్రజాక్షేమానికి అవసరమనుకుంటే అటువంటి పని చెయ్యడం తప్పుకాదని అన్నారు.

బిల్లుపై చర్చ జరిగేటప్పుడు ఎన్నో మంచి సూచనలు చెయ్యబడవచ్చునని వాటిని స్వీకరించడానికి సంప్రదాయం నిబంధనావళి అడ్డు రాగూడదని శ్రీ దేశముఖ్ అన్నారు.

ఎస్టేటు సుంకం సుంకంనుంచి మినహాయించబడే గరిష్ఠపరిమితి 75,000 రూపాయలుగా బిల్లు నిర్ణయిస్తున్నది. దీనిపై వచ్చిన విమర్శలకు జవాబిస్తూ బ్రిటన్‌లో ఈ గరిష్ఠ పరిమితి 27,000 సింహళంలో 20,000 ఆస్ట్రేలియాలో 30,000 అని శ్రీ దేశముఖ్ ఉదాహరించారు. అమెరికాలో ఈ పరిమితి ఎక్కువగా వున్న మాట నిజమే కాని ఆదేశానికి మన దేశానికి పోలికే లేదన్నారు.

ఈ మినహాయింపుగాక ఇతర మినహాయింపులు కూడా కొన్నివున్నాయి. లక్ష ... విలువ ... ఈ సుంకం ... వాయిదాలమీద చెల్లించే అవకాశంవుంది.

మినహాయింపులను విస్తరింప జెయ్యాలని ... వీలు ... తక్కువ ఇవ్వండి ... సభ్యుల వుద్దేశమై వుంటుందని ఒక ... 10 వేలు చేస్తుందా అనే ప్రశ్నలు వుదయించినప్పుడు ఇవ్వండి రెండింటిని సమాజమని ఇటువంటి చిక్కులను వీలైనంతగా తగ్గించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని మంత్రి అన్నారు.

భవనాలు ఈ ఎక్కువ ... మినహాయిస్తే ఎక్కువ డబ్బును భవనాల ... లోకి మార్చుకుంటారని శ్రీ దేశముఖ్ అన్నారు. ఋణాలను మినహాయించడానికి ఎటువంటి సంబంధమైన కష్టం కలదన్నారు.

ఇక మినహాయింపుల జాబితా ... పున్నదన్న విమర్శకు జవాబిస్తూ ఈ ... శాశ్వతంగాను ఆచరణ సాధ్యంగాను వుండవలసి వున్నదని మంత్రి అన్నారు. కళల విషయంలో బ్రిటన్‌లోని పరిస్థితులే ఇండియాలో కూడా వున్నాయన్నారు. జమీందారీ రద్దుతోకలిగిన ... ప్రభుత్వం చేతిలోకి వచ్చిందన్నారు. ... వారికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ... ఈ బిల్లు ... అక్కరలేదని అన్నారు.

ఇక ... విషయంలో కమ్యూనిస్టు సభ్యులు శ్రీ ... ప్రతిపాదించిన సవరణ ... అంగీకారమేనని శ్రీ దేశముఖ్ అన్నారు. అటువంటి ... ఆలోచించాలి ... అన్నారు.

### ఎస్టేటు సుంకాల విధింపు సమస్య

#### వ్యవసాయ భూముల విలువను కూడా చేర్చడంపై పార్లమెంటు చర్చ

న్యూఢిల్లీ సెప్టెంబరు 8—ఎస్టేటు సుంకం విధించవలసిన స్థలాను నిర్ణయించడంలో ఎస్టేటు సుంకాల విధింపుకు ఇంకా ఆమోదించని రాష్ట్రాలలోవున్న (వీటిని నాన్-షెడ్యూల్ రాష్ట్రాలు అంటున్నారు) వ్యవసాయ భూముల విలువను కూడా చేర్చవలసి వుంటుందని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ ఎస్టేటు సుంకాల బిల్లులోని 31వ క్లాజును తెచ్చిన సవరణపై నేడు ప్రజాప్రతినిధుల సభలో తీవ్రమైన చర్చ జరిగింది. పన్నులు విధించడంలో ఆయా రాష్ట్రానికి దారితీస్తుందని ఒక రాష్ట్రం పౌరుని మీద ఒక రకంగాను మరొక రాష్ట్రం పౌరుని మీద మరొక రకంగాను పన్ను విధించడం జరుగుతుందని రాజ్యాంగ సంబంధమైన న్యాయశాస్త్ర సంబంధమైన అభ్యంతరాలను పలువురు సభ్యులు సూచించారు. చివరకు ఆర్థిక మంత్రి సవరణను సభవారు ఆమోదించారు. 8 మంది సభ్యులు మాత్రమే తమ వ్యతిరేకతను తెలియజేశారు.

ఒక వ్యక్తి మరణించిన వెంటనే అతని ఆస్తి విలువ మొత్తాన్ని నిర్ణయించడానికి సంబంధించిన 31వ క్లాజుపై నేడు ప్రజాప్రతినిధుల సభలో శ్రీ కె రఘురామయ్య (కాంగ్రెసు-మద్రాసు) శ్రీ అవినాశలింగం చెట్టియార్ (కాంగ్రెసు-మద్రాసు) శ్రీ ఎన్ ఎస్ మోరె (పెజెంట్సు-బొంబాయి)గార్లు ఈ క్లాజును అభ్యంతరం చెప్పారు.

ఎస్టేటు సుంకాలు విధించడానికి సమ్మతించని రాష్ట్రాలలో వున్న వ్యవసాయభూముల విలువనుకూడా చేర్చి ఎస్టేటు సుంకం లెక్కవేస్తే నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధంకాగలదని శ్రీ కె రఘురామయ్యగారు వాదించారు. కేంద్రం చేస్తున్న ఈ శాసనాన్ని ఆమోదించని రాష్ట్రాలలో రెండుపన్నులు విధించబడే అవకాశం కలుగుతుందని అలాంటిరాష్ట్రాలు విధించదలచినరేటు హెచ్చుగా వున్నప్పుడు పన్నుల విధింపులో అసమానత్వం వస్తుందని ఒక రాష్ట్రం పౌరునిపై ఒక విధంగాను మరొక రాష్ట్రం పౌరునిపై మరొక విధంగాను పన్ను విధించినట్లు దానికి అర్థం చెప్పవలసివస్తుందని కూడా అన్నారు. ఎన్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి వున్నట్లు సభలో చదివి వినిపించబడిన ఒక లేఖవల్ల తెలుస్తున్నది.

శ్రీ రాఘవాచారి (ప్రజా-సోషలిస్టు) మాట్లాడుతూ ఈ క్లాజును ఈ విధంగా వుంచాలని సెలక్టు కమిటీకి సంబంధం చెప్పడం జరిగిన దన్నారు.

శ్రీ జి యస్ బద్వార్ (కాంగ్రెసు-పంజాబు) శ్రీ ఎన్ ... కృష్ణస్వామి (స్వతంత్ర-మద్రాసు) గారు కూడా శ్రీ రఘురామయ్య గారి వాదనను సమర్థించారు. శ్రీ కె ...

(మిగతా 4 వ పేజీలో)

## మూస్లిం ... సమావేశం

'డురోజులపాటు ... సమావేశం

సెప్టెంబరు ... ఆంధ్ర ... మంత్రివర్గానికి ప్రజా-సోషలిస్టువారు వహించవలసిన పాత్రను నిర్ణయించడానికి గాను ... ప్రజా-సోషలిస్టు ... పూరిలో ... విశదపరచడం ... శ్రీ ప్రకాశం ... నేడిక్కడ ఒక విలేకరులతో ... 10వ తేదీన ఈ సమావేశం ప్రారంభమౌతున్నదని శ్రీ ... పి ఐ వివ ...

పంతులుగారు ఢిల్లీలో ... ప్రజా-సోషలిస్టు ... ప్రజా-సోషలిస్టు ... కృపాలనీతో చర్చించి ...

... కాంగ్రెస్ ... స్వీకరించడమా ఆంధ్ర ప్రజా-సోషలిస్టు ... ఈ సమావేశంలో నిర్ణయం జరుగుతున్నది. ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకులు శ్రీ ... నాదంగారు నేటి ... శ్రీ ప్రకాశం పంతులుగారిని ... గమనించిన సమాలోచన ...

## పార్టీలకు ఎన్నిక

... స్తుతానికి లేదని ... గారి ప్రకటన

—ఆంధ్ర రాష్ట్రం ... కలిసి కొత్తగా ... మంత్రి శ్రీ ... మంత్రి ... గురించి ... శ్రీ ...

## చెల్లించవలసిన అప్పు

### బియ్యం రూపంలో పుచ్చుకొమ్మని స్టేట్స్ కౌన్సిల్ సభ్యుని సూచన

న్యూఢిల్లీ సెప్టెంబర్ 9—

బర్మా ఇండియాకు చెల్లించవలసిన అప్పును గురించి ఉభయ దేశాల మధ్య సంభాషణలు రాగల నవంబరులో జరుగవచ్చునని ఆర్థిక మంత్రి శ్రీ సి డి దేశ్‌ముఖ్ స్టేట్స్ కౌన్సిల్‌లో నేడు సూచించారు.

1950 మార్చి 31 నాటికి బర్మా ఇండియాకు ఇవ్వవలసిన బాకీ ఇంచుమించు 57 కోట్ల రూపాయలనీ బాకీకింద కట్టవలసిన బాకీ 1942 మార్చి 31 నాడు బర్మా నాయిదా చెల్లించిందని యుద్ధానంతరం బర్మాకు స్వాతంత్ర్యం ఏర్పడిన పిమ్మట బర్మాలో అనేక ఆంతరంగిక సమస్యలు ఉదయించాయనీ అందుచేత ఇండియా బర్మాను పొత్తిడి పెట్టలేదనీ ప్రస్తుతం బర్మా ఆర్థికస్థితి స్వావలంబనంగా వుండడంచేత ఇకనుంచి వాయిదాలు చెల్లించవచ్చుననికూడా శ్రీ దేశ్‌ముఖ్ చెప్పారు.

ప్రశ్న: బాకీ చెల్లించడానికి బర్మా ఇష్టపడిందా?

శ్రీ దేశముఖ్: ఈ విషయం చర్చించడానికి బర్మా సమ్మతించింది.

ప్రశ్న: తక్కువ వెలకు బియ్యం రూపంలో బర్మా చెల్లించవలసిన బాకీ ఇండియా పుచ్చుకోడానికి వీలుకాదా?

శ్రీ దేశముఖ్: ఏదైనా సాధ్యమే కాని బర్మా ప్రభుత్వం దానికి అంగీకరించాలి కదా.

## న్యూయార్క్‌కు విజయలక్ష్మి పయనం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 9—

వచ్చే వారంలో ప్రారంభమయ్యే మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి ఇండియా ప్రతినిధివర్గం నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నేటి ఉదయం విమానంలో ఇక్కడనుంచి లండన్ మీదుగా న్యూయార్క్‌కు బయలుదేరి వెళ్ళింది.

శ్రీమతి విజయలక్ష్మితో బాటు ఇండియా ప్రతినిధివర్గ సభ్యులు శ్రీ వి కె కృష్ణమీనన్ (ఉప ప్రతినిధివర్గ నాయకుడు) శ్రీ ... (పార్లమెంటు సభ్యుడు) వెళ్ళారు.

ఈ ప్రతినిధివర్గానికి చెందిన ఇతర సభ్యులు శ్రీ ... శ్రీ ... (పార్లమెంటు సభ్యుడు) శ్రీమతి లక్ష్మీ మీనన్ న్యూయార్క్‌లో శ్రీమతి ... గారిని లక్ష్మీ ... కలుసుకుంటారు.

ఎర్ర వంటి ... & నిమోని
ఓరలెక్స్ (వెల 12 అ)
(ట్రేడ్ మార్కు రిజిష్టరు నెం 137230 ...) ... వాడవలెను ... తగు ఎర్ర తీసుకొనబడును ... ఓరలిన్ లెబొరెటరీస్, కాకినాడ

## సంగ్రహ ప్రకటనలు

కావలెను

శాలలకు ఏజంట్లు కావలెను ... వ్రాయండి GIRSON KNITTING WORKS, LUDHIANA, No 3

కొత్తగా ప్రారంభింపబడు ఒక తెలుగు దినపత్రికకు, వారపత్రికకు అనుభవము, మంచి అర్హత కలిగిన ఒక సంపాదకుడు కావలెను. అర్హతలు, అనుభవము మున్నగు వివరములతో వ్రాయండి డాక్సు నెం 2060, కేరాఫ్ "ఆంధ్రప్రభ", మద్రాసు-2

అమ్మకం

"వి. యు బి" ... తయారు. ... బి. హెచ్ పి. 800 ఆర్ పి ఎం. ... సింగిల్ సిలిండర్, KRIOLS వర్టికల్, ... మద్రాసులలో ... వివరములకు
Hague & Schule, Post Box No 1550, Madras-1

లిస్టర్ కిరోసిన్ యింజన్లు 2 బి హెచ్ పి రు. 885/- ... 1025/- ఎలెక్ట్రిక్ మోటార్లు, జనరేటర్లు వగైరా స్టాకులోనుండి డెలివరీ. వివరములకు ... ఇంజనీరింగ్ కంపెనీ, 128, ... స్ట్రీట్, ఫోర్టు, బొంబాయి

ఇత్తడి, రాగి తీగలు, స్క్వేర్ వైర్ గేజి గాల్వనైజ్డు యినుప హెక్సాగోనల్ వైర్ నెట్టింగులు, ఫెన్సింగులు వగైరా అమ్మబడును. వివరములకు - మాన్యుఫాక్చరర్లు, జీవన్‌మల్ ...లాల్, నెం 171, ... నాయకన్ వీధి, జి. టి. మద్రాసు-3 ఫోన్ 2921.

ప్రకటన

మావద్ద కాముడు, ఫోర్టు, ... అన్ని రకముల ... కిట్లుగా సప్లయిచేయబడును. వివరాలకు: పోస్టుబాక్సు నం 2059, కేరాఫ్ "ఆంధ్రప్రభ" మద్రాసు-2 కు వ్రాయుడు.

పశ్చిమ గోదావరి జిల్లాకోర్టు వేయబడు ఓ ఎస్. నం. 69/52 దావాలోని 10 హెచ్. పి నేషనల్ కురుడాయిల్ యింజను పంపింగు సెట్టుతో సహా 28-9-53 తేదీని చింతలపూడి తాలూకా, రాఘవపురం గ్రామంలో పగలు 11 గంటలు లగాయతు వేలం వేయబడును. నర్సాపురపాటి రు. 2,000/- లు కొంటెట్టి కొనదలచినవారు రాఘవపురం గ్రామంవెళ్ళి 20-9-53 తేదీ లగాయతు సదరు వేలముకు వున్న కురుడాయిల్ యింజను పంపింగుసెట్టు తోసహా తనిఖీ చేసుకొనవచ్చును. కావలసిన వివరములు దిగువ సంతకము చేసినవారివద్దనుంచి తెలుసుకొనవచ్చును.
పాకల రామారావు నాయుడు,
B.A.B.L. Receiver in O.S. 69/52 on the file of the Dist. Court, West Godavari, ?-9-53 Eluru

నోటీసు

కలికిరి దూళిపాటి రామయ్య, సూర్యనారాయణ అవిభక్త సోదరులు. వీర్ల కుటుంబ ఆస్తుల విభజన అయివుండలేదు. రామయ్య అన్యాక్రాంతము చేయ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. చేయవలసిన ఆవశ్యకత లేదు. చేసినను సూర్యనారాయణ భాగమును బాధింపదని తెల్పడమైనది.
మదనపల్లె వకీలు వేదాంతాచా..

నోటిఫికేషన్

ఈ దిగువ పనులు చేయుటకు సీలువేసిన టెండర్లు గుడివాడ మునిసిపాలిటీ కమీషనరు గారిచే 21-9-53 తేదీ మ. 2 గం ల వరకు తీసుకొనబడును. టెండరు డాక్యుమెంట్లు, యితర వివరములు ఒక్కొక్క టెండరు నోటీసుకు రు 1/- చెల్లించి, ఆఫీసు వేళలలో మునిసిపల్ ఆఫీసులో పొందవచ్చును
(1) వి డివిజను 7. కొత్తగా నిర్మింపబడిన మునిసిపల్ షాపులవద్ద మురికి కాలవ మెట్లు కట్టుటకు రు. 9,600/- లు, డిపాజిటు మొత్తం రు 480/-
(2) వి డివిజను 8 కొత్తగా నిర్మింపబడిన మునిసిపల్ షాపులకు వరండా, సన్ షేడ్ నిర్మించుటకు రు 2,000/- డిపాజిటు సొమ్ము రు 100/-
(3) వి డివిజను 8 దొంకరోడ్డు, దాకలిపేటరోడ్డు నక్కలకోడుకు పారలబుగా నున్న వీధికి మెటలింగు. డ్రోనాడుల ... నాది వీధికి క్వారీ రబ్బిషురోడ్డు వేయుటకు రు 5 450/-. డిపాజిటు సొమ్ము రు. 275/-
(4) వి. డివిజను 10 మండపాడులో హరిజనులకు నం. 193 పబ్లిక్ హెల్తుసెక్షన్ డిజైను ప్రకారం 8 సీట్లుగల ఒక మట్టి పాయిఖానా కట్టుటకు రు 1,900/- లు, డిపాజిటు సొమ్ము రు 95/-
(సం) పి కోటిలింగం, కమీషనరు, గుడివాడ మునిసిపాలిటీ.

దేవనాగరిలిపిని సంస్కరించే విషయమై చర్చించడానికిగాను ఈ నెలాఖరున ఢిల్లీలో జరుగవలసిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నవంబరుదాకా వాయిదా వేయబడిందని, నవంబరు లో లక్నోలో ఆ సమావేశం జరుగగలదని బుధవారంనాడు ప్రకటించబడింది.

ఆంధ్రప్రభ
ఎడిటర్ నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబరు 10, గురువారం

# కేంద్రం వైఖరి

ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన రెండు ముఖ్య సమస్యలపై నిన్న ప్రెస్సు కాన్ఫరెన్సులో హోంమంత్రి డాక్టర్ కైలాస్ నాథ్ కట్జూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని వివరించారు. ఈ రెండింటి విషయంలో కూడా ఆయన వివరణ ఏమంత సంతృప్తికరంగా లేదు.

ముఖ్య సమస్యలలో మొదటిది ... రెండింటిలో మొదటిది,—బళ్లారి సమస్య. "ఒక న్యాయమూర్తిని పంపించాము. ఆయన ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదికలో గల సూచనను అమలుపరచాము. అదే మరి న్యాయం" అని ఈ విషయంలో డాక్టర్ కట్జూ ప్రకటించారు. ఒక న్యాయమూర్తి వచ్చి వెళ్లిన సంగతి అందరికీ తెలుసు. ఆయన నివేదికలోని సూచనను కేంద్రం అమలుపరచిందనీ అందరికీ తెలుసు. అయితే, వచ్చిన ఆ న్యాయమూర్తి సమగ్ర విచారణ జరపలేదని ఆంధ్రుల వాదం. ఈ వాదానికి ఆధారం: ఏ న్యాయమూర్తి నివేదికను తాము అమలుజరిపినటు హోం మంత్రి చెబుతున్నాడో, ఆ న్యాయమూర్తి నివేదికే ప్లెబిసైట్ తీసుకొనకపోతే, బళ్లారి పట్టణాన్ని గురించి, దాని పరిసర ప్రాంతాలను గురించి ఖచ్చితంగా ఏమీ తేల్చడానికి వీలు లేదని అంగీకరిస్తున్నది. కాబట్టే సమస్యను పునరాలోచనకు పెట్టాలని ఆంధ్రులు కోరుతున్నారు.

ప్లెబిసైట్ వెంటనే సాధ్యం కాకపోవచ్చు. సమస్యను ఇప్పుడే పునరాలోచనకు పెట్టితే, ఆంధ్ర రాష్ట్రావతరణలో విలంబన అనివార్యం కావచ్చు. కాని, సమస్యను గురించి ఎన్నటికీ—ఏ రూపంలోను—ఆలోచించడానికే వీలులేదనడం మాత్రం న్యాయం కాదు.

అక్టోబర్ 1 వ తేదీని అవతరించనున్న ఆంధ్రరాష్ట్రం సరిహద్దులలో స్వల్ప సవరణలు అవసరమని కేంద్ర ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. ఆయా ప్రభుత్వాల ఆమోదంతో ఆ సవరణలకై సరిహద్దు సంఘాల నియామకం జరగవచ్చునని కూడా అది ప్రకటిస్తున్నది. బళ్లారి పట్టణానికి, దాని పరిసర ప్రాంతాలకు సంబంధించిన సమస్య "సరిహద్దులలో స్వల్పమైన సవరణల" కిందికే వస్తుంది. అయినప్పుడు తక్కిన స్వల్ప సవరణలకు అభ్యంతరం లేదు కాని, దీన్ని మాత్రం మినహాయింపు చేయాలనడం న్యాయమెలా కాగలదు?

పోనీ, ఆంధ్రరాష్ట్రం సరిహద్దులలో స్వల్పమైన చేర్పులు, మార్పులు సందర్భంలో కాకపోతే, దేశం మొత్తంపై భాషా రాష్ట్రాల సరిహద్దుల సమస్యా పరిశీలనకు ఒక కమిషన్ నియామకం జరిగినప్పుడైనా బళ్లారి విషయం పునర్విచారణకు రావాలి కదా? అప్పుడు కూడా ఇందుకు వీలు లేదని, ఇప్పటి నిర్ణయంలో మరి మార్పు రాబోదని చెప్పడం ఏమిటి?

పరాకా విషయం: భాషా రాష్ట్రాల సరిహద్దుల నిర్ణయంలో కేవలం భాషనే కాక, గత చరిత్రను, ఆర్థికాది పరిస్థితులను పరిగణించాలని హోం మంత్రి చెప్పారు. దీన్ని ఆంధ్రులు కాదనడం లేదు. ఈ తక్కిన విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే, ముఖ్యంగా డాక్టర్ కట్జూ పేర్కొనిన భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే, బళ్లారి తాలూకా మొత్తాన్నే కాక, తుంగభద్ర నది ఈవలి గట్టు వరకు గల ప్రాంతాన్ని పూర్తిగా ఆంధ్రరాష్ట్రంలోనే కలపాలి. రాష్ట్రాల మధ్య నేమి, దేశాల మధ్య నేమి సరిహద్దులుగా నదులు, పర్వత పంక్తులు వుండడం ఎన్నెన్ని విధాల సౌకర్యమో అందరికీ తెలిసిన విషయమే.

... రాజధాని ... విషయంలో ... ఇదివ ... "అంతా మీ ఇష్టం—మా కేమీ తెలియదు" అనే ధోరణి ... విస్తున్నది. ఒక విధంగా ఇది క్రొత్త ధోరణి కాదు. ఆంధ్ర శాసనసభ్యులే రాజధాని నిర్ణయాన్ని వదలి వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం చేసిన సలహాలోనే ఈ వైఖరి అంతర్లీనమై వున్నది. కాని, జూన్ 5 వ తేదీని జరిగిన తొలినాటి నిర్ణయం జూలైలో మార్పు చేయబడినప్పుడు, ఆ సెంటపదాన్ని అమలుజరపపోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనకు కానే విరుద్ధంగా వెళ్లింది.

పోనీ, జూలైలో జరిగిన నిర్ణయం ఆంధ్ర శాసనసభ్యుల ప్రత్యేక సమావేశంలో జరగలేదు కాబట్టి, దాన్ని పరిగణనలోకి తీసుకోనడం సాధ్యపడదని వాదం కోసం అనుకుందాము. అయినా, మొదటి నిర్ణయం సవరణను ఆంధ్ర శాసనసభ్యులే కోరుతున్నారని జూలై తీర్మానం నిరూపించింది కదా? అయినప్పుడు ఆంధ్ర శాసనసభ్యులను విడిగా తిరిగి సమావేశపరచడానికి కేంద్రం ప్రయత్నించలేదు?

పోనీ, ఇప్పటికి జరిగిందని అనుకుందాం. సమస్య పునరాలోచనకై రాష్ట్రం అసెంబ్లీని తప్పక సమావేశపరచగలమనే హామీనైనా కేంద్రప్రభుత్వం ఎందుకివ్వడం లేదు? అసెంబ్లీని సమావేశపరచడం, సమావేశపరచకపోవడం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించవలసిన విషయమనడం రాజ్యాంగ పట్టం రీత్యా నిజమే కావచ్చు కాని, ఇప్పటి ప్రత్యేక పరిస్థితిలో ఈ విషయమై కేంద్రానికి ప్రత్యేక బాధ్యత లేదా? అయినా, రాజధాని సమస్య పునఃపరిశీలనకు అసెంబ్లీని సమావేశపరచడం మంచిదని తా మొకమాట చెప్పగలమే కాని, అంతకుమించి చేయగలిగింది లేదని డాక్టర్ కట్జూ ప్రకటించారు.

ముఖ్యమైన ఈ రెండు సమస్యలలో కూడా ఢిల్లీ వైఖరి ఎంతైనా విమర్శనీయం. ఒకవైపున నూతనాంధ్రరాష్ట్రానికి శుభాకాంక్షలను తెలియజెస్తూనే దాని పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తా నివ్వగల తోడ్పాటును ఇవ్వకపోవడం శోచనీయం.

## బళ్లారిలోని ప్రభుత్వ కార్యాలయాలు

### కొంతకాలంవరకు అక్కడే వుంచడానికి నిర్ణయం

బళ్లారి సెప్టెంబరు 9— డిప్యూటీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫీసు ... బళ్లారిలో యిప్పుడున్న మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలన్నిటిని కొంతకాలంపాటు ఇక్కడే వుండడానికి ప్రభుత్వం నిర్ణయించింది.

బళ్లారిలో వుండిపోయే ఈ కార్యాలయాలకు తగు సౌకర్యాలను కల్పించవలసిందిగా మైసూరు ప్రభుత్వం కోరవచ్చునని తెలుస్తున్నది.

డిప్యూటీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫీసు అనంతపురానికి మార్చబడుతుందట.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 9— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేటు చేరిన విరాళాలతో సహా మొత్తం 1,75,856-6-8 అయింది.

నేటు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

ఆంధ్రరాష్ట్ర నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సంఘం వసూలుచేసి పంపిన విరాళం 730-6-0
ఇందులో ఏలూరులో రెవిన్యూ ఆఫీసు సిబ్బంది 73-4-9, కో-ఆపరేటివ్‌శాఖ సిబ్బంది 90-0-0, పబ్లిక్ హెల్తుశాఖ సిబ్బంది 81-4-0, విద్యుచ్ఛక్తిశాఖ సిబ్బంది 61-2-0, న్యాయశాఖ సిబ్బంది 53-8-0, విద్యాశాఖ సిబ్బంది 42-12-0, పోలీసు సిబ్బంది 35-0-0, విద్యుచ్ఛక్తి శాఖ సిబ్బంది 31-8-0, హెల్త్‌శాఖ సిబ్బంది 31-0-0, రీజియనల్ ట్రాన్స్‌పోర్టు శాఖ సిబ్బంది 28-8-0, కమర్షియల్ టాక్సుల సిబ్బంది 28-0-0, గోదావరి సెంట్రల్ డివిజన్ సిబ్బంది 20-0-0, ఎక్సైజ్ స్పెషల్ డివిజన్ సిబ్బంది 18-0-0, మెటీరియల్(?) సిబ్బంది 14-0-0, రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది 13-0-0, సివిల్ సప్లయిస్‌శాఖ సిబ్బంది 12-0-0, ఫ్యాక్టరీలశాఖ సిబ్బంది 10-0-0, ఫుడ్ ప్రొడక్షన్ సబ్-డివిజన్ సిబ్బంది 7-0-0 చేరివున్నవి.

బాపట్ల గోదావరి వరదబాధితుల సహాయ సంఘం వసూలుచేసి పంపించిన విరాళం 535-12-0
ఇందులో —శ్రీ తిమ్మరాజు ... గణపవరం 10-0-0, బాపట్ల కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ సిబ్బంది 34-0-0, ... గారికి 6-9-53 న జరిగిన సన్మాన సందర్భంలో బాపట్ల తాలూకా ఆఫీసు సిబ్బంది వసూలుచేసిన విరాళం 30-0-0, శ్రీ గరికిపాటి వీరయ్య చౌదరి 116-0-0, శ్రీ చిత్తూరి వి నాగయ్యగారు సన్మాన సభ నివేదికనుంచి వసూలుచేసిన విరాళాలు 187-6-9, బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థుల వసూలు 75-1-3, ...శ్వర హోమియోపతి స్టోర్సు వారు, బాపట్ల 5-0-0, శ్రీ రావు సాహెబ్ వి. రంగనాయకులు 25-0-0, బాపట్ల కరణం శ్రీ శిఖరం చలపతిరావుగారు ఇచ్చిన ... అమ్మగా వచ్చిన మొత్తం 28-8-0, బాపట్ల హైస్కూలు విద్యార్థులలో సార్వేషన్ దళం వారు రెండవదఫా విరాళం 15-4-0 చేరివున్నవి

కృష్ణా నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం, విజయవాడ 182-15-0
ఇందులో తాలూకా ఆఫీసు సిబ్బంది 32-0-0, స్పెషల్ డిప్యూటీ తహశీల్దారు (ఆక్రమణలు) ?-0-0, జిల్లా సప్లయిఆఫీసు సిబ్బంది 40-0-0, ఆంధ్ర ఎవర్ సిమెంట్ సిబ్బంది, సూర్యారావుపేట 15-12-0, సివిల్ హాస్పిటల్ సిబ్బంది 32-0-0, గుంటూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆఫీసు సిబ్బంది 44-0-0, కృష్ణా ఈస్టర్న్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసు సిబ్బంది 70-0-0, కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆఫీసు సిబ్బంది 70-0-0, సూపరింటెండింగ్ ఇంజనీరు ఆఫీసు సిబ్బంది 71-0-0, సబ్-రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది 12-3-0, విజయవాడ టౌన్ సెషన్సు సబ్-మేజిస్ట్రేట్ ఆఫీసు సిబ్బంది 5-0-0, జిల్లా ఎడ్యుకేషనల్ ఆఫీసు 10-0-0, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (సౌత్ రేంజి) 5-8-0, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ (నార్తరన్ రేంజి) 5-8-0, విజయవాడ తాలూకా సబ్ మేజిస్ట్రేట్ ఆఫీసు సిబ్బంది 12-0-0, ఆంధ్రా ఎవర్ సిమెంట్ సిబ్బంది, సూర్యారావుపేట 11-8-0, తాలూకా ఆఫీసు గుమాస్తా శ్రీ వెలగపూడి సూర్యనారాయణ గారి తల్లి శ్రీమతి వెలగపూడి ...లయమ్మగారు ఇచ్చిన 20-0-0 చేరివున్నవి. ఇవిగాక ఈ మొత్తంలో మిగతా ... డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, ఉయ్యూరు రేంజి, ఇన్‌కమ్‌టాక్స్ స్పెషల్ డిప్యూటీ తహశీల్దారు గారు ఇచ్చారు

... ఏలూరు, హెడ్ మాస్టర్ గారి ద్వారా పంపిన విరాళం 300-0-0
శ్రీకాకుళం జిల్లా శాఖ 200-0-0

ఒంగోలు మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు వసూలు చేసిన విరాళం (రెండవ దఫా) 200-0-0
ఇందులో —ఎస్ సీతాలక్ష్మి, ఎస్ ఎస్ కుమారి 5-0-0, డాక్టర్ ... 5-0-0, శ్రీ బి ఆదినారాయణ 5-0-0, శ్రీ చక్కా వెంకట సుబ్బారావు ?-0-0 రూపాయలు చేరివున్నవి.
గుంటూరు యువజన సంఘం, రెండవ దఫా, శ్రీ డి సుబ్బారావుగారిద్వారా పంపినవిరాళం 206-6-3
ఇందులో మాజేటి అండ్ ఏకా 100-0-0, శ్రీ చుండి రంగనాయకులు చిలకలూరిపేట 50-0-0, రోయల్ జ్యూయలరీ మార్టు గుంటూరు 20-0-0, శ్రీ వి నాగరత్నం, ఆంధ్రపత్రికభవనం గుంటూరు 15-0-0, ఆంధ్ర కాఫీ హౌస్, గుంటూరు, టిన్‌ద్వారా 10-6-3, శ్రీ తాడేపల్లి విశ్వనాథం, గుంటూరు 11-0-0 చేరివున్నవి.
హార్బర్స్ వెల్‌ఫేర్ లీగ్ గుంటూరు, జనరల్ సెక్రటరీ ఎం. సూర్యనారాయణగారిద్వారా 116-0-0
డెమొక్రాటిక్ స్టూడెంట్స్ యూనియన్, గుంటూరు 60-0-0
గుంటూరు ఐక్య విద్యార్థి సంఘం శ్రీ టి వి. జె కృష్ణమూర్తి వి వి శాస్త్రిగారి ద్వారా మొదటి దఫా 116-0-0
ప్లాంటర్స్ కాఫీ ప్రోపగండా గుంటూరు 116-0-0
శ్రీ కొరిశ్చ సుబ్బారాయుడు, గుంటూరు 20-0-0
శ్రీ కొండా వెంకటేశ్వరరెడ్డి హిందూ కాలేజీ విద్యార్థి 10-1-3
పిల్లరవపూర్ల(?) 6-7-0
బాపట్ల తాలూకా స్వర్ణగ్రామస్థులు పంపిన విరాళం 189-8-0
ఇందులో 20-0-0 ఇచ్చినవారు శ్రీ తిరుమలశెట్టి మావయరావు, 10-0-0 ఇచ్చినవారు శ్రీ బూదరాజు వాసుదేవమూర్తి, శ్రీ ... రాధాకృష్ణమూర్తి, శ్రీ ఆరె రామస్వామి, శ్రీ తిరుమలశెట్టి వల్లవెంకయ్య, ...సుబ్బయ్య, శ్రీ తిరుమలశెట్టి రంగయ్యగారి వెంకయ్య శ్రీ శంకర శెట్టి చంద్రయ్య; 5-0-0 ఇచ్చినవారు శ్రీ నాదరాజు వెంకటసుబ్బయ్య, శ్రీ తిరుమలశెట్టి నల్లయ్య, శ్రీ కటికి వీరయ్య, శ్రీ దీవి హనుమాచార్యులు, శ్రీ తిరుక్షుల శెట్టి రామస్వామి, శ్రీ పూల సుబ్బారావు, శ్రీ వంకాయలపాటి నరసింహారావు, శ్రీ అచ్యుతుని నాగకోటేశ్వరరావు, శ్రీ అంబటి హనుమాచార్యులు, శ్రీ పేరాల రామమూర్తి, శ్రీ తిరుమలశెట్టి రంగయ్య, శ్రీమతి పులకాం పేదుందేవమ్మ, శ్రీ ముల్లంటి సుబ్బారావు, శ్రీ కేశం వీరయ్య, శ్రీ తిరుమలశెట్టి లక్ష్మయ్య, శ్రీ స్వర్ణ కాలభైరవయ్య చేరివున్నవి
మినర్వా మైకాకంపెనీ గుంటూరు 116-0-0
పత్తికొండ పంచాయితీ, కర్నూలుజిల్లా 118-0-0
కొవ్వలి పంచాయతీ, పశ్చిమ గోదావరిజిల్లా 116-4-0
(ఫె-డ్స్ అర్చ్స్) అసోసియేషన్ విజయవాడ 116-0-0
ఆంధ్రరత్న మునిసిపల్ హైస్కూలు పేరాల (చీరాల పోస్టు) విద్యార్థులు, ఉపాధ్యాయవర్గం 116-0-0
పెదనవి జి కె బోర్డు హైస్కూలు విద్యార్థులు హుండీలద్వారా గ్రామ పౌరుల వద్దనుంచి సేకరించిన విరాళాలు 103-9-0
తిరుపత్తూరు(?) బలిజసంఘం తరపున ఎ వరస్వామి సెట్టిగారు వసూలుచేసి పంపిన విరాళం 116-0-0
ఇందులో మెసర్స్ షణ్ముగ రాఘవ మిల్స్ 15-0-0, శ్రీ వి టి శ్రీనివాసులుచెట్టి 5-0-0, శ్రీ కె వి ధర్మయ్యశెట్టి 5-0-0, శ్రీ వి నారాయణస్వామిచెట్టి 5-0-0, శ్రీ ఎం. నారాయణస్వామిచెటి 5-0-0, శ్రీ కె. నరసింహులుచెట్టి 5-0-0, శ్రీ ఎ. కె కృష్ణస్వామిచెట్టి 5-0-0, మెసర్స్ జయరామ్‌స్టోర్స్ 5-0-0, శ్రీ ఎ. ఎస్ కుప్పుస్వామిచెట్టి 5-0-0, శ్రీ కె సుబ్రహ్మణ్యంచెట్టి 5-0-0, శ్రీ కె ఎన్ కృష్ణమచెట్టి 5-0-0, శ్రీ కె మున్సయ్యచెట్టి 5-0-0 చేరివున్నవి
వివేకానంద కళాశాల ఉపాధ్యాయవర్గం శ్రీ గొడవర్తి శ్రీరామమూర్తిగారి ద్వారా 111-0-0
...కో-ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ గుంటకల్ ... విద్యార్థులు సేకరించిన విరాళాలు 101-0-0
ఇందులో —శ్రీ మోదుగుల సత్యనారాయణరెడ్డి 5-0-0, శ్రీ ... 5-0-0, శ్రీ ... వెంకటేశ్వర ... 5-0-0, శ్రీ మోదుగుల అప్పిరెడ్డి 5-0-0, శ్రీ కళ్ళం అప్పిరెడ్డి 5-0-0, శ్రీ గొర్రెపాటి సుబ్బారెడ్డి 5-0-0, శ్రీ గొర్రెపాటి రామిరెడ్డి 5-0-0, ... రూపాయల విరాళాలు 67-1-0 చేరివున్నవి 102-1-0
తెనాలినుండి శ్రీ డి సాంబశివరావు, ఎమ్ నరసింహారావు గార్లు వసూలుచేసి పంపినది రెండవ దఫా 14-2-7
శ్రీ అంబటి చిటిబాబు (వెంకటరామయ్యగారి కుమారుడు) ఎక్కుర్లి(?) 10-0-0
శ్రీ ఈదర జగన్మోహనరావు, శ్రీ ఈదర సీతారామయ్య, జెటి శివరామయ్యగార్లు, అయితా నగరం, వసూళ్ళు 55-1-9
శ్రీ మాతంటి వీరబ్రహ్మం, సోమవరపుపాడు (వయా) ఏలూరు 20-0-0
శ్రీ మోటుమర్రి మల్లికార్జునరావు, పుగాకు వ్యాపారం, ఏలూరు 25-0-0
శ్రీ కె ఎల్ నారాయణమూర్తి, ప్రొప్రైటర్, శ్రీ గాయత్రి ప్రెస్, శ్రీకాకుళం 25-0-0
మచిలీపట్నం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకి 50-0-0
శ్రీ నల్లూరి శివరామకృష్ణయ్య, ఎర్రయ్యప్ప కళాశాల, మద్రాసు 8-0-0
పామర్రు బోర్డు హైస్కూలు విద్యార్థులు, (సెకండ్ ఫారమ్ సి సెక్షన్) 33-3-0
ఇందులో శ్రీమతి తమ్మారెడ్డి లీలాకుమారి 5-0-0, ఆదుమర్తి నారాయణ అండ్ కృష్ణారెడ్డిగార్లు 5-0-0, బి సీతారెడ్డి అండ్ జనార్దన రెడ్డిగార్లు 5-0-0 చేరివున్నవి.
శ్రీ దేవిరెడ్డి కోటిరెడ్డి వలివేంద్రపాలెం, కృష్ణాజిల్లా 15-0-0
శ్రీ ఎ కె మూర్తి, కార్ అండ్ కో ప్రతినిధి, కాకినాడ 10-0-0
రాజంపేట తాలూకా ఆఫీసు జవానులనుంచి మహమ్మదీ గౌస్ వసూలుచేసిన మొత్తం 27-0-0; ఇందులో మహమ్మదీ గౌస్ విరాళం 5-0-0 చేరివున్నవి
చీరాల(?) కె వి. ఎస్ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 32-0-0
శ్రీ అలవల కోటయ్య కమిషన్ వ్యాపారం, తెనాలి 55-5-3
రత్నం టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్, పాలకొల్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు, (ప్రిన్సిపాల్ కె లక్ష్మీకాంతరావుగారిద్వారా) 20-0-0
బందర్, స్వతంత్ర భారత్ ప్రెస్ కార్మికులు 10-3-0
శ్రీ కె నరసింహయ్య, సికిందరాబాదు — 5-0-0
శ్రీ వి ... 10-6-0
శ్రీ వి సీతారామయ్య, సుల్తాన్ నగర్ 5-0-0
శ్రీ కొడాలి సుబ్బారావు, సికిందరాబాదు 10-0-0
పురుషోత్తమపురం గ్రామస్థులు, శ్రీ జి లక్ష్మీనారాయణరెడ్డి గారి ద్వారా పంపినది 71-10-0
సికిందరాబాదు సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయంలో స్టాటిస్టికల్ సెక్షన్ సిబ్బంది (శ్రీ కె బి ప్రసాదరావుగారి ద్వారా) పంపించింది 30-12-0
కేదారిపురం గ్రామస్థులు శ్రీ జి లక్ష్మీనారాయణరెడ్డి, (పురుషోత్తమపురం) గారి ద్వారా పంపించిన విరాళం 60-0-0
శ్రీ కొండంపూడి కనకరత్నం (బరంపురం) వసూలుచేసి పంపించిన విరాళం 55-0-0
శ్రీ జె సుబ్బరామయ్య, మార్కాపురం 10-0-0
ప్రెసిడెంట్, పంచాయతీబోర్డు, బాగలమర్రి 10-0-0
శ్రీ ఎం. వి సూర్యనారాయణ, మచిలీపట్నం 5-0-0
శ్రీ డి వెంకటశివయ్య, కోడూరు 5-0-0
గాంధీజీ ఆశ్రమం, గురజాల 6-0-0
శ్రీ కొడాలి వెంకట నరసింహారావు, విజయవాడ 10-0-0
శ్రీ నారాయణ ట్యుటోరియల్ కాలేజి (విజయవాడ) విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం 37-0-0
పి బ్ల్యు డి స్పెషల్ సూపర్‌వైజర్ ఆఫీసు సిబ్బంది శ్రీ వి నరసింహామూర్తిగారి ద్వారా (రెండవ దఫా) పంపించిన విరాళం 10-0-0
పుయ్యూరు పంచాయతీ ఆఫీసు సిబ్బంది 20-0-0
వీరంకిలాకు దర్జీ సంఘం 15-10-0
శ్రీ కృష్ణ ఆశ్రమం హరిజన పారిశ్రామిక పాఠశాల గుంటూరు, విద్యార్థులు వసూలుచేసి పంపించిన విరాళం 123-11-0
శ్రీ బి ... నారాయణరాజు విజయవాడ 6-0-0
శ్రీ జాగర్లమూడి వెంకటేశ్వర్లు విజయవాడ 25-0-0
ఇన్‌కమ్‌టాక్స్ ప్రాక్టీషనర్ల సంఘం, విజయవాడ ?-0-0
శ్రీ పేకేటి వీరారెడ్డి, ... 10-0-0
శ్రీ చదలవాడ వెంకట ...రావు, పెదపూడి 10-0-0
గురజాల జిల్లా మున్సిఫ్, ఆయన ...

... శ్రీ ఎం బి ... గారి ద్వారా ... విరాళం 28-0-0
శ్రీ పువ్వాడ ... 5-0-0
రేపల్లె బోర్డు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ వర్గం, హెడ్ మాస్టర్ గారి ద్వారా పంపిన మొత్తం 12-7-0
శ్రీ కె సత్యనారాయణమూర్తి మద్రాసు-2 5-0-0
శ్రీ శంకర నారాయణ ... కాకినాడ 10-0-0
శ్రీ సరస్వతి విలాసం, యనమల 14-3-0
ఎ ఎస్ ఎమ్ స్కూలు (కోనసీమ) విద్యార్థులు 14-0-0
జూనియర్ రెడ్‌క్రాస్ గ్రూప్, బోర్డు హైస్కూలు, ... ద్వారా వి వి సాంబశివరావు 5-0-0
ఏలూరు పర్మనెంటు ఎయిడెడ్ టీచర్స్ యూనియన్ శ్రీ ఎ వి శేషయ్య గారిద్వారా ...
పెదనగల్లు బోర్డు హైస్కూలు ఉపాధ్యాయవర్గం వసూలుచేసి పంపిన విరాళం ...
శ్రీ ఎం. శ్రీరంగనాయకులుగారు, పెదముక్కేవి ...
రేంపేట ప్రాజెక్టు సిబ్బంది ... శ్రీ ఎ సుబ్బారావుగారిద్వారా ...
గుంటూరు, పాతపేట మునిసిపల్ హిందూ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు ...
కృష్ణాజిల్లా, గూడూరు బోర్డు హైస్కూలు ఉపాధ్యాయసంఘం ...
చిన తాలూకా కోడూరు బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు 12 ...
ఉపాధ్యాయ సంఘం, వరదారం(?) 10 ...
శ్రీ వి వెంకటపదంరెడ్డి, ... 10 ...
... హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్, చీరాల హెడ్ మాస్టర్ గారి ద్వారా 50 ...
శ్రీ కె సత్యనారాయణ గుంటూరు 5-0 ...
శ్రీ మండ బ్రహ్మానందం, వేల్పూరు, తణుకు 10-0 ...
శ్రీ సి సూర్యనారాయణమూర్తి, మంగళగిరి 20-0 ...
గుంటూరు జిల్లా, అత్తలూరు హై-ఇరిగేషన్ కంపెనీ లిమిటెడ్ మంగళగిరి 116-0-0
కోటిపల్లి గవర్నమెంటు మిడిల్ స్కూల్, విద్యార్థులు ఉపాధ్యాయులు వసూలుచేసి పంపించిన విరాళం 20-0-0
జనార్దనపురం బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు, తమ హెడ్‌మాస్టర్‌గారి ద్వారా పంపిన విరాళం 28-0-0
శ్రీ పక్కలంక సోమరాజు, గుడివాడ
శ్రీ పక్కలంక పూర్ణచంద్రం, గుడివాడ
శ్రీ కె అచ్యుతరామయ్య
శ్రీ ఆర్. ఎస్. రామ్ ... జబ్బులకు అమోఘ నివారిణి. వెంకటరావు, భీమ...

శ్రీ ఎం. వెంకట సుబ్బయ్యగారు విజయవాడ నుండి వసూలుచేసి పంపిన విరాళం 230-0-0
ఇందులో:—శ్రీ మల్లంపాటి చినసుబ్బయ్య 23-0-0, శ్రీ గంగవరపు కొండయ్య 15-0-0, శ్రీ గంగవరపు వెంకటేశ్వర్లు 13-0-0, పదిరూపాయలు విరాళ మిచ్చినవారి పేర్లు —శ్రీయుతులు గులాం దస్తగిరి సాహెబ్, వెలగపూడి బూసయ్య, రావిళ్ళ వెంగయ్య, దోనెపూడి వెంకటరామయ్య, పరిటాల నరసింహం, అబ్దుల్ సలాం సాహెబ్, మల్లంపాటి సోమయ్య, చిట్టడి దుర్గయ్యగార్లు; శ్రీ మార్నేని కొండయ్య 8-0-0; ఐదు రూపాయల విరాళ మిచ్చినవారి పేర్లు —శ్రీయుతులు ... గర్తయ్య, పోతెని ఎల్లయ్య, బొమ్మిశెట్టి అన్నమయ్య, ఆలపాటి కోటయ్య, మూరె ... రెడ్డి, వల్లభనేని కొండయ్య, మల్లాపు పెంచెలు, మల్లారపు వెంకట స్వామి, అజీజు బేగ్ సాహెబ్‌గార్లని చేరివున్నవి
శ్రీ కె మల్లయ్య, ఇక్కుర్తి వరం 20-0-0
చిర్రూరు యంగ్ మెన్స్ అసోసియేషన్ 25-0-0
శ్రీ భాగవతుల కుటుంబరావు గుంటూరు 10-0-0
గురజాల గాంధీజీ ట్రైనింగ్ స్కూలు విద్యార్థులు వసూలుచేసి శ్రీ సుదర్శనంగారిద్వారా పంపించిన విరాళం 22-5-0
శ్రీ జి రాఘవరావు, జూపూడి 10-0-0
ఇంటూరు హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు 24-11-0
తాడికొండనుంచి బి ఎల్ టి డి కంపెనీ ఉద్యోగులు శ్రీ ఎ రామనారావుగారిద్వారా పంపిన విరాళం 30-4-0
శ్రీమతి జి చంద్రావతమ్మ గొతవరం 10-0-0
... కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం సిబ్బంది 10-0-0
శ్రీ సి నారాయణరావు, ...వరం 25-0-0
శ్రీ పున్నా వెంకటనారాయణ అండ్ ... పున్నా 58-0-0
శ్రీ కె కె విశ్వనాథం, ఆయన ఉద్యోగులు నరసన్నపేట 21-?-0
శ్రీ ... గారపాటి నారయ్యచౌదరి, అండ్ మహమ్మద్ ఇస్మాయిల్ సాహెబ్ ఏలూరు 10-0-0
జాడుమూరు గ్రామస్థులు పంపిన విరాళం 20-2-0

విజయవాడ ... ద్వారా ... 20-0
శ్రీ టి ఎ ... విద్యానిలయం ... 2-0, 8-10
రామవరం ... రిజిస్ట్రార్ కార్యాలయం ...
శ్రీ కృష్ణ నేత్ర వైద్యాలయం తెనాలి ...-1
రాయవరం, ఎ కె సి హయ్యర్ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు వసూలుచేసిన విరాళం ...
ఇందులో శ్రీయుత ... వెంకయ్యగారు ఇచ్చిన ... రూపాయలు చేరివున్నవి
... వేద సంస్కృత కళాశాల విద్యార్థులు శ్రీ హనుమచ్ఛాస్త్రి గారి ద్వారా పంపించిన విరాళం 41-0-0
శ్రీ వి శేఖరరెడ్డి, దేవాల 5-0-0
శ్రీ ఎ బలరామమూర్తి బుచ్చిరెడ్డిపాలెం 5-0-0
శ్రీ కె వీరారెడ్డి (పడుగుపాడు) నుండి వసూలుచేసి పంపిన విరాళం 22-8
ఇందులో శ్రీ పి. రాఘవరెడ్డి 10-0-0, శ్రీ పానకాలయ్య 10-0-0 చేరివున్నవి.
శ్రీ అత్తిపల్లి సుందరరామరెడ్డి బుచ్చిరెడ్డిపాలెం 5-0-0
అంతర్వేదిపాలెంలో డాక్టర్ సీతారామాంజనేయులుగారు హుండీలద్వారా వసూలు చేసినది 20-0-8
కారంచేడు స్వతంత్ర యువజనులు, కారంచేడు 64-3-0
చీరాల కమర్షియల్ టాక్సు ఆఫీసు సిబ్బంది 37-0-0
శ్రీ హరి గోవిందరాజులు, చీరాల 11-0-0
శ్రీ వి హెచ్ వి కుటుంబరావు, విజయవాడ 5-0-0
... వెలగపూడి ... బాపట్ల 10-0-0
మహావీర జైన గ్రంథాలయం, విజయవాడ 12-0-0
... లక్ష్మీనరసింహం ... 6-0-8
... సాహిత్య సమితి, ... విజయవాడ 8-0-0
... గ్రామస్థులు ... ద్వారా 25-0-0
రామానుజ ... రైస్ అండ్ ఆయిల్ మిల్ ...
... కంపెనీ ... 11-?-0
... శ్రీ కె వెంకయ్య ద్వారా 40-0-0
హయ్యర్ ఎలిమెంటరీ ... ఉపాధ్యాయులు 11-8-0
... 27-8-0
... 5-0-0
... బోర్డు హయ్యర్ ... స్కూలు హెడ్ ... ద్వారా 12-7-0
... జిల్లా విద్యాశాఖ

... పాఠశాల ... ద్వారా
కాగుపాడు ... ద్వారా
గుంటూరు ఆఫీసు ... శ్రీ రసింగారి ద్వారా
ఎం ఎస్ ... గుంటూరు.
గవర్నమెంట్ ట్రైనింగ్ స్కూల్ ... పట్నం ... ద్వారా చేసిన దఫా విరాళం
శ్రీ మూడుగుంకన్న నన్ను, మెట్టుపట్టి, పాతపట్నం తాలూకా కులసంఘం ... 25-?-?
కె అన్నపూర్ణా ... 5-0-
యలమంచిలి ... మేనేజరు, ... (లోన్సు), ఆయన సిబ్బంది ... 15-10-?
తుని పంచాయతీబోర్డు సిబ్బంది (ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ద్వారా)
హంసవరం గ్రామపంచాయతీ కోలగిరి కృష్ణమూర్తిగారి ద్వారా
అన్నవరం ఐ ఎల్ టి ఓ కంపెనీ సిబ్బంది
అనకాపల్లి ఆయుర్వేద పాఠశాల కార్యదర్శి
కాకినాడ జిల్లామెడికల్ ఆఫీసు సిబ్బంది
శ్రీ వై. రామారావు, శ్రీ యం వి ...శ్వరరావు, ప్రభుత్వ బేసిక్ ట్రైనింగ్ విద్యాలయం
అమ్మనబ్రోలు బోర్డు విద్యార్థుల వసూళ్లు
యస్. డి జోసెఫ్ పై ఉపాధ్యాయులు, వెంటచింతల
గోపాల పౌరులు రావుగారి ... కొలకలూరు ఫారం
శ్రీ కారణ ... ఏలూరు

# ట్రియెస్టి సమస్యపై టిటో ప్రకటన

డిక్టేటర్ వలె వ్యవహరిస్తున్నారని ఇటలీ ఆరోపణ

**రోమ్**, సెప్టెంబర్ 7—నిన్న రోమ్‌లో ఇటాలియన్ విదేశాంగ కార్యాలయంలో ఉన్నతాధికారుల మధ్య తీవ్రంగా సంప్రతింపులు జరిగినమీదట మార్షల్ టిటో ప్రకటనపై నిన్నరాత్రి ఇక్కడ తొలిసారిగా అధికారికంగా ఒక ప్రకటన చేయబడింది.

ఈ ప్రకటనలో, మార్షల్ టిటో డిక్టేటర్ తర్హాలో మాట్లాడుతున్నాడని, ట్రియెస్టును అంతర్జాతీయ నగరంగా ప్రకటించి దాని పరిసర ప్రాంతాలు యుగోస్లావియాలో కలిపి వేయవలెనంటూ ఆయన చేసిన సూచనలోనే ఈ యుగోస్లావ్ డిక్టేటర్ అసలు ఉద్దేశం గర్భితమై వున్నదని ఆరోపించబడింది.

## బెల్‌గ్రేడ్ రేడియో వివరణ

మార్షల్ టిటో ప్రకటనను వివరిస్తూ బెల్‌గ్రేడ్ రేడియో నిన్న రాత్రి ఇలా ప్రకటించింది:

"అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితి చాలా వరకు చల్లబడిన ప్రస్తుత సమయంలో ట్రియెస్టు సమస్య శాంతియుత పరిష్కారానికి ప్రయత్నించడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. అయితే, ట్రియెస్టును అంతర్జాతీయ నగరంగా ప్రకటించి దాని పరిసర ప్రాంతాలను యుగోస్లావియాకు అప్పగించినప్పుడే ఆ ప్రాతిపదికపై మాత్రమే ఈ సమస్య పరిష్కారం కావలసి వున్నది. ఇలాగ జరిగినప్పుడే మధ్య యూరప్‌కు ఒక అంతర్జాతీయ రేవు లభించగలదు. అప్పుడు యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాలతో యథేచ్ఛగా వాణిజ్య వ్యాపారాన్ని అభివృద్ధిపరచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది"

## సిసిలీలో ప్రదర్శనం

**రోమ్**, సెప్టెంబర్ 8—నేడు సిసిలీలో పాలెర్మో నగరంలోని అల్ఫార్మెలో మున్నూరు 30,000 మంది ప్రజలు ట్రియెస్టు తిరిగి ఇటలీలో కలిపివేయవలెనని నినాదాలు చేస్తూ పెద్దపెట్టున ప్రదర్శనం జరిపారు.

ఈ సందర్భంలో జరిగిన మహాసభలో ఇటాలియన్ రవాణా శాఖామంత్రి సిన్యోర్ మటరెల్లా ఉపన్యసించారు.

నేడు ట్రియెస్టుకు ఉత్తరంగా సరిహద్దు పొడుగునగల ఇటాలియన్ ప్రాంతంలో కాడలో పర్యటన చేసివచ్చిన రాయిటర్ విలేకరి ఇటాలియన్ సైనిక దళాలు బారకేసులలోనే వుంటున్నవనీ, బయట వాటి సంచలనమేమీ లేదనీ వ్రాస్తున్నారు.

## ఇండియాలో ధరల నిలకడ

అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటన

**వాషింగ్టన్**, సెప్టెంబర్ 10—ఇండియా ప్రభుత్వం ఒక సుస్థిరమైన విధానాన్ని అనుసరించడంవల్లనే ఆ దేశంలో ధరలు నిలకడగా వున్నవని, 1949 లో వున్న ధరలే 1953 సంవత్సరారంభంలో ధరలు తగ్గివచ్చినవని అంతర్జాతీయ ద్రవ్యనిధి నేడు ప్రకటించింది.

ఇండియాలో ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికకు సంబంధించిన సమస్యలను గురించి చర్చించడం నిమిత్తం క్రిందటి సంవత్సరం ద్రవ్యనిధి ప్రతినిధివర్గం ఆహ్వానించబడిందని, అత్యంత ప్రయోజనకరం కాగల యిటువంటి ఏర్పాటులే తాము చేస్తున్నామని అంతర్జాతీయ ద్రవ్యనిధి 1953 సంవత్సరపు నివేదికలో పేర్కొన్నది.

# నిరక్షరాస్యతవల్లను, నిర్ధనత్వంవల్లను ప్రపంచ శాంతికి ముప్పు

—ప్రపంచ విజ్ఞానసమితి హెచ్చరిక

పారిస్, సెప్టెంబరు 8—

మొత్తం ప్రపంచం జనాభాలో సగంమంది వ్రాయడం, చదవడం రానివారనీ, ప్రపంచంలోని మొత్తం బాలబాలికలలో దాదాపు సగం మందికి విద్యాభ్యాసానికి పాఠశాలలు లేవని నేడిక్కడ ప్రకటించబడిన ప్రపంచ విజ్ఞాన సమితి నివేదికలో వెల్లడించబడింది.

ఈ ప్రపంచ విజ్ఞానసమితి అయిదవ నివేదికలో ఇంకా క్రింది వివరాలున్నవి—

కొన్ని దేశాలలో కొత్త పాఠశాలలు నిర్మింపబడుతున్నప్పటికీ అవి చాలనంతగా జనాల సంఖ్య పెరిగిపోతున్నది

రష్యాకు పశ్చిమంగా ఆసియాలో దాదాపు అంతటా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, పసిఫిక్ ద్వీపాలలో దాదాపు అంతటా కూడా పాఠశాలల పరిస్థితి ఎంతమాత్రం సంతృప్తికరంగా లేదు. పాఠశాలల కొరత ఈ ప్రాంతాలలో నిరక్షరాస్యత ఎక్కువగా వుండడానికి ఒక ముఖ్య కారణమని వేరే చెప్పనవసరం లేదు. దీనికి తోడు అక్కడ ఉత్పత్తులు, ప్రజల జీవనవ్యయ ప్రమాణాలు మిక్కిలి హీనంగా వున్నవి. పైగా ఉష్ణమండలంలో గల ఏశియా ప్రాంతాలు సహజోపద్రవాలకు గురి అవుతున్నవి కూడా.

## ప్రమాదకర పరిస్థితి

కోటానుకోట్ల ప్రజలు ఈ ప్రాంతాలలో హీన జీవనవ్యయ ప్రమాణాలతో [illegible] మననే అశాంతి ఆశాంతి, విద్వేషాలు ప్రబలుతున్నవి. ఇది ప్రపంచ శాంతికే ముప్పు తెచ్చిపెట్టగల పరిస్థితి అనడానికి ఏమీ సందేహంలేదు. ఈ పరిస్థితులన్నింటి దృష్ట్యా ప్రపంచ విజ్ఞానసమితి తన విద్యావ్యాప్తి కార్యక్రమాలను విస్తరింపచేసుకొనవలసి వున్నది.

వయోజన విద్యకు సంబంధించినంతవరకు ప్రపంచ విజ్ఞాన సమితి ప్రాథమిక విద్యా విధానాన్ని రూపొందించింది. ఇది ప్రపంచంలో అనేక ప్రాంతాలలో అప్పుడే ప్రవేశపెట్టబడి త్వరితగతిని అభివృద్ధి పొందుతున్నది. పోతే, మొత్తం పిల్లలందరకు విద్యాభ్యాసానికి ఇంతవరకు అవకాశాలు లేని దేశాలలో నిర్బంధ ఉచిత విద్యావిధానాన్ని ప్రవేశపెట్టవలసివున్నది. అప్పుడే చాలాదేశాలలో ఈ విధానం అమలు పరచబడుతున్నది. ఆర్థిక స్తోమతలేని కొన్ని దేశాలుమాత్రం ఈ విధానాన్ని అమలుజరపలేకుండా వున్నవి.

## ఇండియాలో పరిస్థితి

ఇండియా, సిరియా మున్నగు అనేక దేశాలు సమస్త ప్రజలకు విద్య అవసరమనే విషయాన్ని చక్కగా గుర్తించాయి. ఒక్క తరంలో ప్రజలందరను విద్యావంతులుగా చేయడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నవి. వెనుకబడ్డ దేశాల అభివృద్ధికి నిర్బంధ ఉచిత విద్యావిధానం అత్యంత ముఖ్యమనడానికి ఏమీ సందేహంలేదు.

మొత్తం మీద ప్రపంచ ప్రజలలో విద్యాతృష్ణ క్రమంగా హెచ్చుతున్నది. వివిధ దేశాల ప్రభుత్వాలు తమ ఆర్థిక వ్యవస్థ సంతృప్తికరంగా లేకపోయినప్పటికీ ఎలాగైనా విద్యాసౌకర్యాలను కల్పించడానికి మాత్రం పట్టుదలతో కృషి చేస్తున్నవి. ఈ వెనుకబడ్డ దేశాలకు విదేశాల పెట్టుబడులు, సాంకేతిక సహాయం ఇతోధికంగా లభించడంలో వాటి సంపత్సౌభాగ్యాలు వాటితోపాటు విద్య క్రమంగా పెంపొందగలవు.

ఈలోగా, బాలలో ఉమ్మడి దృష్టి పుట్టాలంటే తెలివితేటలతో ప్రపంచంలో ఆర్థిక, సాంఘిక [illegible] సాధించవలసిన కాలంలో కోట్లాదిమంది విద్యార్థులను [illegible] పెంచవలసియున్నారు.

# మధ్య ఆఫ్రికా ఫెడరేషన్

తాత్కాలిక ప్రధాని ఎన్నిక

శాలిస్బరీ, సెప్టెంబర్ 7—మధ్య ఆఫ్రికా ఫెడరేషన్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధానిగా సర్ గాడ్‌ఫ్రే హగ్గిన్స్ నేడు ప్రమాణం స్వీకరించారు.

దక్షిణ రొడీషియా ప్రధానిగా విశ్వవిద్యాలయాధ్యక్షుడు మిస్టర్ గార్ఫీల్డ్ టాడ్ నియమించబడ్డారు.

---

బొంబాయి, సెప్టెంబరు 8—మునుగుతున్న 40 అడుగుల లాంచీ పెనంలోకి దూకుతున్నారా [illegible] ఒక నిప్పుల ఫ్యాక్టరీ [illegible] హాల్టు చేసుకొన్నట్లు తెలియచేయబడుతున్నది

సముద్రంలో నెందుకుగంటలసేపు వెదకి, [illegible] పోలీసులు లైటుకి తీశారు.

[illegible] చేస్తూ, ఈ వర్తకుడు మతి స్థిమితం అంతగా లేనివాడని, బహుశా ఆత్మహత్య చేసుకొని వుంటాడని పోలీసులు పేర్కొన్నారు.

# తూర్పు జర్మనీ విమోచన సాధన-తమలక్ష్యమని ఎడినోవర్ ప్రకటన

బాన్, సెప్టెంబర్ 8—

పశ్చిమ జర్మనీ ఎన్నికలలో ఒకే ఒక వోటు మెజారిటీతో విజయం పొందిన క్రైస్తవ డెమొక్రాట్ పార్టీ నాయకుడు డాక్టర్ కోన్రాడ్ ఎడినోవర్ నేటిరాత్రి ఒక సమావేశంలో ప్రసంగిస్తూ, తూర్పు జర్మనీ 'విమోచనాన్ని' గురించి యోచించవలసిందని జర్మనులను అర్థించారు.

ఈ సమావేశంలో ఆయన ఇంకా ఇలా అన్నారు:

"తూర్పు జర్మనీలోని 1,30,00,000 మంది జర్మనీ సోదరుల విమోచనాన్ని సాధించడమే మన లక్ష్యం. ఇంతవరకు మనం జర్మనీ సమైక్యాన్ని గురించే ప్రసంగిస్తూ వచ్చాము. కాని యిటుపైన వారి విమోచనానికే మనం యత్నించాలి" [illegible]

"ఎన్నికల ఫలితం జర్మనీకి ప్రపంచ రాజ్యాలలో గౌరవం తెచ్చింది. ఈ ఫలితం యూరప్‌కే ముఖ్యమైనది." సమావేశానికి వచ్చినవారంతా పశ్చిమ జర్మనీ జాతీయ గీతాన్ని పాడడంతో సభ ముగిసింది.

ఎన్నికలలో డాక్టర్ ఎడినోవర్ క్రైస్తవ డెమొక్రాట్ పార్టీకి కొత్త పార్లమెంటులోని 487 స్థానాలలోను 244 స్థానాలు లభించాయి. ఒకేఒక్క వోటుతో క్రైస్తవ డెమొక్రాట్‌పార్టీకి విజయం కలిగింది. పెక్కు సమస్యలపై ఎడినోవర్‌పార్టీ పాత మిశ్రమ మంత్రివర్గంలోని తమసహచరుల సహకారం పొందవచ్చు. వారిలో ఫ్రీ డెమొక్రాట్లకు 48 స్థానాలు, జర్మన్‌పార్టీకి 15 స్థానాలు లభించాయి. ప్రతిపక్షంలోని 150 మంది సభ్యుల నుంచి భయపడవలసినదేమీలేదనే వారు తలపోస్తున్నారు. కమ్యూనిస్టులు ఓడిపోయారు.

డాక్టర్ ఎడినోవర్ నేటిమధ్యాహ్నం పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ, జర్మన్ ప్రజలు తమ ఐకమత్యాన్ని ప్రపంచానికి నిరూపించుకొన్నారన్నారు.

తమ పరాజయానికిగల కారణాలను పరిశీలించడంకోసం సోషల్ డెమొక్రాట్ పార్టీ కార్యవర్గం రేపు సమావేశమౌతున్నది. ఎన్నికలలో విజయసాధనకు అక్రమ విధానాలు అవలంబించిందని వీరు ఆరోపిస్తున్నారు.

ఆర్థిక విదేశాంగ వ్యవహారాలలో కొత్త ఏర్పాట్లకు, మార్పులకు సమ్మతించే పక్షంలో ఏమి ప్రమాదం సంభవించగలదో అన్న సందేహంతోనే పెక్కుమంది జర్మనులు ఎడినోవర్ పార్టీకే వోటు చేశారు.

(లండన్ "న్యూస్‌క్రానికల్"తో ప్రత్యేకమైన ఏర్పాటుద్వారా)

కారణమని రాజకీయ పరిశీలకులు అన్నారు.

సోషల్ డెమొక్రాట్ నాయకుడు హెర్ ఒలెన్‌హవుర్ పత్రికా ప్రతినిధులతో ప్రసంగిస్తూ, అనుకొన్నదానికంటె ఎక్కువమంది వోట్లు వెయ్యడం, మంత్రివర్గంలోని మితవాద పక్షాలు సమర్థించడం మూలంగానే క్రైస్తవ డెమొక్రాటు విజయం పొందారని అన్నారు.

యూరోపియన్ రాజ్యాల సమైక్యతకు, పశ్చిమ యూరప్ రక్షణకు ఎడినోవర్ పార్టీ విజయం తార్కాణమని పాశ్చాత్య రాజ్యాల రాజధానులలో పెక్కుమంది అన్నారు.

ఇది పాశ్చాత్యరాజ్యాలకు ఘనవిజయమని వాషింగ్టన్‌లోని అమెరికన్ ఉద్యోగులన్నారు.

ఇది పశ్చిమ జర్మనీలో వామపక్షానికి గొడ్డలిపెట్టు అని కమ్యూనిస్టు దేశాల పత్రికలు, రేడియో అన్నవి.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి పూర్వం సంభవించిన ఈ విజయం, డల్లెస్, లాడ్జిల విధానాన్ని బలపరుస్తున్నట్లు మిత్రరాజ్యసమితి పరిశీలకులు భావిస్తున్నారని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి తెలుపుతున్నారు.

జర్మనీ పర్షియా, బర్మా (జాతీయ చైనీస్ గెరిల్లాల ఉపసంహరణకు సంబంధించి) లలో ఏవిధమైన చిక్కు సమస్యలు లేకపోవడంవల్ల పాశ్చాత్యరాజ్యాలకు కమ్యూనిస్టు చైనాతో ఈ క్రిందివిధంగా చెప్పడం సులభం కాగలదని సమితిలోని ప్రతినిధులు పెక్కుమంది సూచిస్తున్నారు.

"మీకు యితర దేశాలలో దౌర్జన్యకాండ సమస్యలతోనే సరిపెట్టుకునే పక్షంలో కొరియా రాజకీయ సమావేశంలో ఒక్కొక్కటిగా అన్నిసమస్యలను గురించి చర్చించవచ్చు"

## రష్యా నిందారోపణ

లండన్, సెప్టెంబర్ 8—పశ్చిమ జర్మనీలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక విధానాలు అవలంబించబడినవని మాస్కో రేడియో ప్రకటించింది.

అమెరికా జోక్యమే ఈ ఫలితానికి కారణమని తూర్పు బెర్లిన్ రేడియో నేడు ఆరోపించింది.

## యూరోపియన్ యూనియన్‌కు సుముఖత్వం

పార్టీ విజయంపై డాక్టర్ ఎడినోవర్ వివరణ

బాన్, సెప్టెంబర్ 7—గత నాలుగేళ్లుగా పశ్చిమ జర్మనీలోని మిశ్రమ మంత్రివర్గం అనుసరిస్తూ వచ్చిన విధానాలను ప్రజలలో అధికసంఖ్యాకులు ఆమోదించినట్లు ఎన్నికలలో క్రైస్తవ డెమొక్రాట్ పార్టీకి కలిగిన విజయం నిరూపించిందని డాక్టర్ కోన్రాడ్ ఎడినోవర్ నేడు అన్నారు.

ప్రభుత్వ ఆర్థిక, విదేశాంగ విధానాలను ముఖ్యంగా యూరోపియన్, రాజ్యాల యూనియన్ యూరప్ రక్షణ సంఘాలలో పశ్చిమ జర్మనీ పాల్గొనడాన్ని ప్రజలు విశేషంగా సమర్థించినట్లే ఈ ఫలితం నిరూపించిందని ఆయన అన్నారు.

3,30,00,000 మంది వోటరులలోను నూరింట 85 మంది వోట్లు వేశారు.

కొత్త పార్లమెంటులో క్రిందటిసారి మాదిరిగా 10 పార్టీలకు గాక ఆరు పార్టీలకు మాత్రమే ప్రాతినిధ్యం వుంటుంది.

నాయకత్వం నిర్వహణలోగల సామర్థ్యం, విదేశాలతో జర్మనీకి రాజకీయ సంబంధాలు సమకూర్చడంలో చూపిన ప్రజ్ఞ, ఆర్థికసౌష్ఠవ సాధనలో ఎడినోవర్ ఆర్థిక మంత్రి ప్రొఫెసర్ లడ్విగ్ ఎర్‌హార్డ్ ప్రతిభ, పశ్చిమ యూరోపియన్ రాజ్యాల సమైక్యతే [illegible] ప్రాబల్యం తగ్గించి నిర్భీతిగా ఎన్నికలు జరిపించడంలో తోడ్పడగలదన్న వాదం-ఇవే డాక్టర్ ఎడినోవర్ విజయానికి కారణమని రాజకీయ పరిశీలకులు అన్నారు.

## ఐసెన్‌హోవర్ హర్షం

డల్లెస్ ప్రకటన

డెన్వర్ (కొలరెడో), సెప్టెంబరు 7—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌తో సమావేశానంతరం అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ ఒక ప్రకటన చేస్తూ పశ్చిమ జర్మనీ ఎన్నికలలో ఎడినోయర్ విజయం ప్రెసిడెంట్‌కు హర్షం కలిగించిందన్నారు.

పశ్చిమ జర్మనీ, ఇండియా, ట్రియెస్టులపై క్రిందటి వారంలో తాను చేసిన వ్యాఖ్యానాలలో వివాదగ్రస్తమైన దేదీ లేదనే ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ భావించాడని మిస్టర్ డల్లెస్ అన్నారు. (పశ్చిమ జర్మనీ ఎన్నికలలో ఎడినోవర్‌కే విజయం కలగాలని కూడా మిస్టర్ డల్లెస్ అన్నారు)

పశ్చిమజర్మనీ ఎన్నికల ఫలితం తనకు, ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్‌కు కూడా తృప్తి కలిగించిందన్నారు. ఈ ఫలితాన్నిబట్టి బ్రిటన్ ఫ్రాన్సు, అమెరికాల విధానాలను జర్మన్ ప్రజలు ఆమోదించారనే స్పష్టపడుతున్నదని, జర్మనీ సమైక్య సాధనకు, యూరోప్ సమైక్యానికి ఈ విధానాలు దోహదమియ్యగలవనే తాను ఆశిస్తున్నానని మిస్టర్ డల్లెస్ అన్నారు.

పశ్చిమ జర్మనీ ఎన్నికలనుగురించి గాక ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ తాను, కొరియా రాజకీయ సమావేశానికి సైగోనదగు చర్యలనుగురించి ఇండోచైనా పరిస్థితినిగురించి ఇటలీ, యుగోస్లావియాల మధ్య వివాదానికి ఆస్పదమైన ట్రియెస్ట్ సమస్యను గురించి, ఆస్ట్రేలియా, న్యూజీలెండ్, అమెరికాల ప్రతినిధులు త్వరలో జరుపనున్న సమావేశం, ఇక్య, సెప్టెంబర్ 14 వ తేదీని జరగనున్న మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం, విదేశాలలో అమెరికన్ రాయబారుల నియామకం మున్నగు సమస్యలను గురించి చర్చించామన్నారు.

# "ఇప్పటికీ చట్టరీత్యా నేనే ప్రధాన మంత్రిని"

—జెయిల్‌నుంచి ముసాదిక్ వాదం

(రేపర్ వార్త) టెహరాన్, సెప్టెంబరు 8—

"ఇప్పటికీ నేనే న్యాయరీత్యా పర్షియాకు ప్రధాన మంత్రిని. పార్లమెంటు నాకు వ్యతిరేకంగా వోటు వేయలేదు" అని ప్రధాని పదవినుంచి బర్తరఫ్ చెయ్యబడ్డ డాక్టర్ మొసాదిక్ క్రొత్త ప్రధాని జనరల్ జాహిదీతో నిన్న అన్నాడు.

ఆఫీసర్స్ క్లబ్ నాలుగవ అంతస్తులోని ఒక గదిలో డాక్టర్ ముసాదిక్ అరెస్టులోవుండి జాహిదీతో తొలిసారిగా ఈ సమావేశం నిన్న జరిగినప్పుడు టెహరాన్ మిలిటరీ గవర్నర్, మిలిటరీ ప్రాసిక్యూటర్ జనరల్ ఆజీముడే వున్నారని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

రెఫరెండం కోసమే మజ్లిస్‌ను రద్దు చేశానని, ఆ తర్వాత ప్రభుత్వం తీసుకొన్న చర్యలన్నీ అక్రమమైన వేనని డాక్టర్ ముసాదిక్ అన్నారు.

"నన్ను ప్రశ్నించడానికి సంజాయిషీ కోరడానికి నీకు అధికారంలేదు" అని కూడా ఆయన అన్నారు.

"న్యాయరీత్యా ముసాదిక్కే ప్రధాన మంత్రి. జనరల్ జాహిదీ అధికారాన్ని కైవసం చేసుకొన్నారు. ప్రజలకు ముసాదిక్‌పట్ల విశ్వాసం వుంది. ట్యూడేపార్టీ ప్రాబల్యంలేకుంటే ముసాదిక్ పాలన జయప్రదమైవుండేది" అని ముద్రించబడిన కరపత్రాలను నేషనల్ ఫ్రంట్ పక్షులు నేడు ఇళ్లలోను, కార్లలోను బస్సులలోను ఎంచిపెట్టారు.

"టెహరాన్ పరిసర పర్వత ప్రాంతాలలో నిన్నరాత్రి పెద్దపెట్టున కనిపించడాన్నిబట్టి ట్యూడేపార్టీ సమావేశాలు జరుగుతున్నవని అర్థమయింది.

ఇదే సమయంలో సోవియట్ రాయబారి కార్యాలయం ఒక ప్రకటన చేస్తూ, తొమ్మిదిరోజులుగా ఎవరిని చూడకుండావున్న రాయబారి లావ్రెంటియేవ్ ఇక మూడు రోజులలో అందరిని కలుసుకొనగలరని, టెహరాన్ వాతావరణం సరిగాలేని కారణాన ఆయన బహుశా మాస్కోకు తిరిగి వెళ్ళిపోవచ్చుననీ అన్నది. లావ్రెంటియేవ్ గుండెజబ్బుతో బాధపడుతున్నాడని టెహరాన్ రేడియో ప్రకటించింది.

(న్యూస్ క్రానికల్‌తో ప్రత్యేకమైన ఏర్పాటు ద్వారా)

## ముసాదిక్ సంజాయిషీ

ఒక వారం క్రితమే డాక్టర్ ముసాదిక్ టెహరాన్‌కు వాయవ్యంగా వున్న జమిహియే బారకాసులలోని ఒక జైలుకు మార్చివేయబడ్డాడని అక్కడ సైనికాధికారులు చేసిన ఆరోపణలపై సంజాయిషీ కోరుతున్నారని అధికారవర్గాలవారు అన్నట్లు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి తెలుపుతున్నారు.

డాక్టర్ ముసాదిక్ విచారణ రహస్యంగా కొనసాగగలదట.

ప్రధానిగా వున్నప్పుడు పాటించిన అక్రమాల సందర్భంగా ఒక కేసుకు సైనిక న్యాయస్థానంలోను మరొక కేసుకు టెహరాన్ సుప్రీంకోర్టులోను ముసాదిక్ విచారణ జరుగవచ్చునంటున్నారు.

## టోకియోకు జనరల్ తిమ్మయ్యరాక

టోకియో, సెప్టెంబర్ 7—కొరియా యుద్ధఖైదీల మార్పిడి కమిషన్ అధ్యక్షుడు లెఫ్టినెంట్-జనరల్ కె. ఎస్. తిమ్మయ్య విమానంలో నేటి ఉదయం ఇక్కడకు వచ్చారు.

ఆయనవెంట ప్రత్యామ్నాయ అధ్యక్షుడు శ్రీ బి. ఎన్. చక్రవర్తి, ఇండియా ప్రతినిధివర్గం కార్యదర్శి శ్రీ పి. ఎన్. హాక్సర్, కమిషన్ స్టాఫ్ ఉద్యోగులు 18 మంది కూడా వచ్చారు.

"మా విధి నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించి ఉభయపక్షాలను సంతృప్తి పరచగలమని మేము పూర్తిగా విశ్వసిస్తున్నా"మని జనరల్ తిమ్మయ్య ఇక్కడ విమానం దిగగానే పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ వక్కాణించారు.

జనరల్ తిమ్మయ్య ఇక్కడనుంచి విమానంలో సపరివారంగా బుధవారంనాడు కొరియాకు బయలుదేరి వెళ్ళగలరని తెలుస్తున్నది.

## అమెరికన్ వైమానికుల విడుదలకు ఉత్తర కొరియా నిర్ణయం

లండన్, సెప్టెంబర్ 8—1952 జులైలో స్వాధీనం చేసుకోబడిన అమెరికన్ సూపర్ ఫోర్ట్రెస్ విమానంలో గల వైమానికులు 11 మందిని ఉత్తర కొరియన్‌లు విడుదల చేస్తున్నట్లు నేటిరాత్రి "న్యూచైనా న్యూస్ ఏజెన్సీ" ప్రకటించింది.

ఈ విమానం చైనా భూభాగంలో క్రిమిబాంబులను వేస్తున్న సందర్భంలో నేలకూల్చబడి, దానిలో వైమానికులు అరెస్టు చేయబడినట్లు ఈ వార్తా సంస్థ వివరించింది.

## ఇద్దరు ఇండొనేసియన్ మంత్రుల బర్తరఫ్

జకార్తా, ఇండొనేసియా, సెప్టెంబరు 17—ఆయిదువారాలుగా అధికారంలోవున్న శాస్త్రోమిడ్జ్ ప్రభుత్వంలోని రవాణా, ప్రజాసంక్షేమ శాఖా మంత్రులు బర్తరఫ్ చెయ్యబడ్డారు దీనినిబట్టి మంత్రివర్గంలో మార్పులు జరగవచ్చునని రాజకీయ పరిశీలకులు తలపోస్తున్నారు.

## కీన్యా సైనికోద్యోగి అలెన్ అరెస్టు

సైనిక న్యాయస్థానంలో విచారణకు ఇవాన్స్ హర్షం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—కీన్యా సైన్యంలోని హాల్ఠెయిన్ కెప్టెన్ అలెన్‌ను అరెస్టు చెయ్యడంతో కీన్యాప్రభుత్వం తనపైనిడ్డ అపోహలు, అనుమానాలు తొలగిపోయినవని బ్రిటిష్ లాయర్ మిస్టర్ పీటర్ ఇవాన్స్ నేడు యిక్కడ అన్నారు.

ఇద్దరు కికుయులను మావ్-మావ్ ఉద్యమంలోనివారని అనుమానించి, సార్జెంట్ కెప్టెన్ అలెన్ యిద్దరు ఆఫ్రికన్ పోలీసుల సహాయంతో హత్య చేశారని, ఈ సంగతిని దర్యాప్తు చెయ్యాలని మిస్టర్ ఇవాన్స్ కీన్యా గవర్నర్‌కు వ్రాయడం, కీన్యాకు అక్రమంగా వలస వచ్చాడనే ఆరోపణపై మిస్టర్ ఇవాన్స్‌ను దేశంనుంచి బహిష్కరించడం పాఠకులకు విదితమే.

"సుమారు 30 కేసులను నేను కొంతవరకు దర్యాప్తు చేశాను కీన్యా ప్రభుత్వం తనకు [illegible] నన్ను తిరిగి కీన్యాకు రానిచ్చినమీదట ఆ కేసుల దర్యాప్తు పూర్తిచేసే అవకాశం యివ్వాలి" అని కూడా మిస్టర్ ఇవాన్స్ అన్నారు.

## అసెంబ్లీలో ప్రస్తావన

కెయిరో, సెప్టెంబర్ 6—మావ్-మావ్ సమస్యను మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో అవకాశం వచ్చినప్పుడు చర్చకు ప్రతిపాదించాలని అరబ్ లీగ్ రాజకీయ సంఘం సమితిలోని అరబ్ ప్రతినిధులకు ఆదేశించిందని నేడు యిక్కడ తెలియవచ్చింది.

## దేవనాగరి లిపి

దేశమంతటా ఒకేరకాన్ని రూపొందించడానికి కృషి

భోపాల్, సెప్టెంబర్ 7—దేశమంతటికీ ఒకేవిధమైన దేవనాగరి లిపిని రూపొందించడానికి తగు కార్యక్రమాన్ని తయారుచేసే నిమిత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు ఈ నెల 28, 29 తేదీలలో నైనిటాల్‌లో సమావేశం అవుతున్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి పండిట్ పంత్ చే జరుపబడుతున్న ఈ సమావేశానికి ఇండియా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్, విద్యామంత్రి మౌలానా ఆజాద్, రాష్ట్రాల ముఖ్య విద్యామంత్రులు హాజరు కాగలరని భావించబడుతున్నది దేశంలోని భాషా ప్రవీణులు కూడా కొందరు ఈ సమావేశానికి ఆహ్వానించబడుతున్నారు.

పండిట్ పంత్ స్వయంగా ఈ సమావేశానికి ఆహ్వానాలు పంపుతున్నారు అన్ని తరగతుల వారికి ఆమోదయోగ్యమైన ప్రింటింగు, టెలిప్రింటింగు మొదలైన ఆధునిక విధానాలకు అనుకూలంగాగల విధంగా, దేవనాగరిని రూపొందించడానికి ఈ సమావేశంలో కృషి జరగగలదట.

ఈ సమావేశంలో ఆచార్య నరేంద్ర దేవ్ కమిటీ రూపొందించిన నమూనా లిపి పరిశీలించబడగలదు. ఈ కమిటీ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంచే 1947 లో నెలకొల్పబడింది. ఈ కమిటీ సూచించిన నమూనా లిపి భాషాతత్వవేత్తల అభినందనలను పొందింది. విదేశీ ప్రవీణులు దాన్ని ఆమోదించారు. టెలిప్రింటింగుకు, లైనో ప్రింటింగుకు కూడా అది అనుకూలంగా వున్నదంటున్నారు ఇదిగాక, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొన్ని రకాలను రూపొందించి వున్నాయి.

## సమితి అసెంబ్లీలో మొరాకో సమస్య

పునఃప్రతిపాదనకు అరబ్ రాజ్యాల నిర్ణయం

కెయిరో, సెప్టెంబర్ 7—మొరాకో, ట్యునీసియాలలోని పరిస్థితిపై వచ్చే మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సభలో తిరిగి ప్రస్తావన చెయ్యడానికి యత్నించవలసినదిగా సమితిలోని అరబ్ ప్రతినిధులను ఆదేశించడానికి అరబ్ లీగ్ కౌన్సిల్ నేడు తొలిచర్యగా నిశ్చయించింది

మొరాకో, ట్యునీసియాల స్వాతంత్ర్యాన్ని గుర్తించవలసినదిగా మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఫ్రాన్సును కోరగలదని కోరుకుంటున్నారు

సమితి రాజకీయసంఘం ఈ రెండు సమస్యలను జనరల్ అసెంబ్లీలో చర్చకు ప్రతిపాదించాలన్న సూచనకు గత ఆగస్టు మాసాంతంలో వ్యతిరేకంగా వోటు చేసింది.

అరబ్ లీగ్ అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ అహమ్మద్ బే షుకెయిరీ నిన్నటి కౌన్సిల్ సమావేశంలో ఫ్రాన్సుకు వ్యతిరేకంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోగలమని అన్నారు అయితే, ఆ చర్యలు ఏ విధంగా వుండగలవని నిన్నటి ప్రకటనలోగాని నేటి ప్రకటనలో గాని వివరించలేదు.

మొరాకోకు ఫ్రాన్సు అక్రమంగా తెచ్చిపెట్టిన ప్రభుత్వం దానికి సంబంధించిన అంతర్జాతీయ ఒడంబడికలకు మిత్రరాజ్య సమితి ప్రకాశికకు భిన్నమైనదని తనక ఫ్రాన్సు విధించిన ప్రభుత్వాన్ని అరబ్‌రాజ్యాలు గుర్తించబోవని లీగ్ క్రిందటి కౌన్సిల్ ప్రకటించింది

ఇజ్రాయిల్ దురాక్రమణ నరికట్టడంకోసం, క్రిందటి సంవత్సరం జోర్డాన్‌లో ఏర్పడ్డ అరబ్ సైనిక దళాన్ని బలపరచడానికై 10,00,000 ఈజిప్షియన్ పౌన్లను అరబ్ రాజ్యాలు కేటాయించాలని కూడా ఈ ప్రకటన తెలుపుతున్నది.

---

జమ్మూ, సెప్టెంబర్ 7—డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరణానికిగల కారణాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తిద్వారా విచారణ జరిపించాలని కోరుతూ నేడిక్కడ సమావేశమైన జమ్మూ ప్రజాపరిషత్ పార్టీ జనరల్ కౌన్సిల్ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

పరిషత్ ఆందోళనను విరమించాలని పండిట్ ప్రేమ్‌నాథ్ డోగ్రా చేసిన ప్రకటనను బలపరుస్తూ మరొక తీర్మానాన్ని ఆమోదించింది.


మీరు చూశారా!
నేషనల్ ఆర్టు వారి
పిచ్చిపుల్లయ్య
అన్ని కేంద్రాలలో ప్రదర్శింపబడుచున్నది

ఆంధ్రరాష్ట్ర స్థాపన (1-10-1953)
ఈ శుభ సమయమున, విశాలాంధ్ర ఏరియా, జనసంఖ్య తెలుపు 3 రంగుల ఆంధ్రరాష్ట్ర అభినందన కార్డులతో మీ నాయకులను, మిత్రులను, బంధువులను అభినందించండి. డజన్ రు 2/4. 1 గ్రోసు రు 24/- పోస్టేజి సహా వివరములకు:
MAMMOTH AGENCIES.
3, Thambu Chetty St., P.B. 1620, MADRAS-1.

విజయవాడ పిలుపు

కవిరాజ్ పండిట్ మురారిదత్ శర్మ
వైద్య వాచస్పతి
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన
నవరత్న కల్ప
కనిపెట్టినవారు
ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, ఎర్నాకుళం, అలెప్పీ, మంగుళూరు, కోయంబత్తూరులను సందర్శించుచు, ఆంధ్రలో ప్రధాన నగరమైన విజయవాడలో అచటి పౌరుల చిరకాల ఆహ్వానము ననుసరించి ప్రతినెల 10 నుండి 12 వరకు ఎకాము చేయుదురు
వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానములో ప్రయాణం చేయుదురు. వారిని దిగువ విలాసములో చూడండి
వెల్‌కమ్ హోటల్,
సుమతిబిల్డింగ్, గాంధీనగర్,
విజయవాడ-2 ఫోన్-288
సంప్రదింపు వేళలు:
ఉ॥ 7-30 నుండి 12-30 వరకు
సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥ వరకు
నవరత్నకల్ప వాడండి
దిగువ జబ్బులకు అమోఘ నివారిణి.
గుండె జబ్బులు, నరముల బలహీనత, దీర్ఘనంబంధమైన వ్యాధులు, రక్తం విషమెక్కుట, ఉన్మాదము, అతిమూత్రము, మూర్ఛ, మూలవ్యాధి, ఉబ్బసము
ఇది ఆరోగ్యమును తిరిగి చేకూర్చు అధర్వమైన ఔషధము ఇటువంటి ఔషధము లలో ఇది యొక్కటే ప్రసిద్ధమైనది.
అన్ని మకాముల అడ్రసులకు, కరపత్రములకు వ్రాయండి:
Manager.
NAVRATNA KALPA PHARMACY.
Jullundur City, (India).
Gram: Navratna. Phone: 401.

తాజా పండ్లు మధ్యగల
స్వీట్స్ వ్యవస్థమైన విటమిన్లు గలవి —యివి కాక క్రీమ్ టోఫీస్, బర్లీ పంచదార లాలీస్, పెప్పర్‌మెంట్ లాజెంజెస్, యింకా ఎన్నో వందల రకాలు దొరకును.
MORTON SWEETS
ఇండియా లోని ఏకైక ఎయిర్ కండిషన్డ్ స్వీట్స్ ఫ్యాక్టరీలో తయారు చేయబడిన శ్రేష్ఠమైన స్వీట్లు.
ASP M 19


SOVEREIGN
INDIAS GUARANTEED
CLOCKS
STRIKING HOUR & HALF
8 DAYS WINDING CLOCK
SIZE 17½"X 10½"
THICKNESS 3¾" DIAL WHITE 7"
CHROME FITTING
POLISH WALNUT
MODEL NO. 105
Rs. 64/-
SOLE AGENTS
PRECISION WATCH CO. LTD.,
127 ABDUL REHMAN ST. BOMBAY 3.
SOLD EVERYWHERE

ఇటువంటి ఆఫరు ఇక యెప్పుడు రాదు!


ఇప్పుడే కొని వేలకొలది రూపాయలు ఆదా చేసుకొనండి.
THE Ford 194" WB MULTI PURPOSE CHASSIS
స్టాకులు త్వరత్వరగా తగ్గిపోతున్నవి
GEORGE OAKES LTD.,
HEAD OFFICE: MADRAS
Branches.— BANGALORE • BEZWADA • COIMBATORE • MADURA AND OOTACAMUND.
* Service Kiosk at SALEM
Sub Dealers: CALICUT & TELLICHERRY C. C. Automobiles Ltd. — GUNTUR: Bezwada Motor Stores — MANGALORE MERCARA & VIRAJPET P. V. Pai & Co — NELLORE: D. S. Automobiles — TRIVANDRUM and KOTTAYAM. R. S. & Ramakrishnan Chettiar — TINNEVELLY Arasan & Co — TRICHINOPOLY KUMBAKONAM & PUDUKOTTAH Cheri & Dharp — PONDICHERRY and KARAIKAL R. Nagaratnam Pillai & Bros.
FORD DEALERS WITH SERVICE THROUGHOUT THE SOUTH

# గోదావరి వరదలో మృతులైనవారు 37 మంది

ప్రభుత్వానికి చేరిన తాజా వార్త

మద్రాసు, సెప్టెంబరు 8—వరదలు ప్రభుత్వానికి చేరిన తాజా సమాచారం ప్రకారం గోదావరి వరదలో మొత్తం 37 మంది మరణించినట్లు తెలుస్తున్నది.

వరదల నష్టానికి సంబంధించిన యావత్ సమగ్ర నివేదిక యింకా ప్రభుత్వానికి చేరలేదని, తాత్కాలిక నివేదికలు మాత్రం చేరుతున్నవని తెలుస్తున్నది.

## "వరద బాధితులకు సహకార సంఘాలు తోడ్పడాలి"

శ్రీ కళా వెంకటరావుగారి విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబర్ 7—శ్రీ కళా వెంకటరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

"తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు కేంద్ర సహకార బ్యాంకుల ప్రతినిధులు నిన్న విజయవాడలో సమావేశమై గోదావరి వరద బాధితుల సహాయార్థమై సహకార సంఘాల తరఫున ప్రత్యేకంగా ఒక నిధిని ప్రారంభించడానికి నిశ్చయించి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు కేంద్ర సహకార బ్యాంకుల అధ్యక్షులు ఈ కమిటీ సభ్యులుగా వుంటారు. నేను కన్వీనరుగా వుంటాను.

"ఈ నిధికి చెన్నరాష్ట్రంలోని సహకార సంస్థలన్నీ తమ సాముదాయక నిధి నుంచి ఉదారంగా విరాళాలు యివ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంలో డబ్బు, చెక్కులు "శ్రీ కళా వెంకట్రావు, ప్రెసిడెంటు, శ్రీ కోనసీమ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకి లిమిటెడ్ అమలాపురం, తూర్పు గోదావరిజిల్లా" అనే చిరునామాకు పంపకోర్తాను."

## శంకర్‌నగర్‌లో రిలీఫ్ కమిటీ

నిజాం షుగర్ ఫ్యాక్టరీ జనరల్-మేనేజర్ అధ్యక్షతన జరిగిన ఒక బహిరంగ సభలో వరద బాధితుల సహాయ సంఘం ఏర్పాటు చేయబడింది.

శ్రీయుతులు డి. కె. బ్రహ్మ, వి. మురహరిరావు, యం. ఎ. ఖాన్, విట్ఠలరామయ్య, గోదావరి డెల్టా ప్రజల గడగండ్లను గురించి ప్రసంగించారు.

క్రింద పేర్కొనబడిన వారితో వరద బాధితుల సహాయ సంఘం నెలకొల్పబడింది.

శ్రీయుతులు డి. కె. బ్రహ్మ (అధ్యక్షుడు); ఆర్. వి. బిర్డీకర్, రంగారెడ్డి (ఉపాధ్యక్షులు), ఎం. రామగోపాల్ రెడ్డి (కార్యదర్శి) కె. హనుమంతరావు. (సంయుక్త కార్యదర్శి), వి. ఎన్. రావు, పి. కె. సుబ్రహ్మణ్యం (కోశాధికారి)


AGENTS WANTED
TO SECURE ORDERS FOR OUR NOVELTY CALENDARS
OVER 500 DESIGNS
LARGE VARIETIES
LATEST WORK IN LIGHT SHADES AND DEEP TONES.

Apply for agency to —
ORIENTAL CALENDAR ...
40 P. B. 11212 CALCUTTA 14.



ఆయుర్వేదాచార్య
శిష్ట్లా సుబ్రహ్మణ్యశాస్త్రి గారి
పంచబాణ రసాయనము
ఇంద్రియ బలమునకు దివ్యమగు ఔషధము
20 రోజులకు 40 మాత్రలు రు 10/-
సమస్త ఆయుర్వేద ఔషధములు దొరకును. క్యాటలాగు ఉచితము.
ఆంధ్రరత్న ఆయుర్వేద నిలయం
బ్రాడీపేట, గుంటూరు.



బహిష్టు ఏ కారణంవలన యెంత కాలంగా నిలిచి పోయినా, "చంద్రికే దేవి" ని ఉపయోగిస్తే 24 గంటలలో నిరపాయంగా, సులభంగా బహిష్టు అవవచ్చు. అమోఘంగా పనిచేస్తుంది. కాంట్రాక్టు ప్రాసియిస్తాము గవర్నమెంటు రిజిష్టర్డు. గ్యారంటెడ్ రు. 6-0-0.

"దంపత్-సఖ" మీ ఇష్టానుసారం సంతాన నిగ్రహం అమోఘంగా పనిచేస్తుంది నిరపాయమైనది; శాశ్వతగుణమిచ్చేది. రు. 6-0-0లు తాత్కాలిక గుణమిచ్చేది రు. 8-0-0లు. వి.పి ఖర్చు రు 1/- ప్రత్యేకం.

శక్తి "మదన విలాస్ రసాయన్" విశ్వవ్యసను, నరాల దౌర్బల్యం, శక్తిహీనత, మందగొట్టుతనం మున్నగువాటిని అత్యద్భుతంగా పారదోలుతుంది 7 రోజులు ఉపయోగిస్తే చాలును దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించండి. వెల : రు. 3-0-0.

ఇంగ్లీషులోనే ఉత్తరాలు వ్రాయుడు:
Kaviraj C. KABYATIRTHA,
70 Cornwallis Street, Calcutta—6
Stockists:—Milton & Miller,
157, Broadway, Madras.


# ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

| | |
|---|---|
| శ్రీ సి. సుబ్బారావు, నక్కలంపేట | 5-0-0 |
| ఇందుపల్లి బోర్డు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు | 10-0-0 |
| శ్రీ టి. వెంకటసీతారామయ్య, తాడికోన | 10-0-0 |
| శ్రీ పోలవరపు మునిశేఖర వకీల్, ని. సుబ్బారావు (మున్సిపల్ హైస్కూలు, ఏలూరు) | 5-0-0 |
| శ్రీ ఎ. అచ్యుతరామయ్య, నారాయణపురం (ప. గో.) | 10-0-0 |
| శ్రీ ఇన్నా వీరాస్వామి, పాలకొల్లు | 5-0-0 |
| మల్లూరు రేశయ్య అండ్ కో. బట్టల వర్తకులు, కావలిపాలెం (నెల్లూరు జిల్లా) | 50-0-0 |
| కుడుపాం బాలబాలికలు (శ్రీ జి అప్పలస్వామిగారిద్వారా) | 7-4-0 |
| శ్రీ ఇప్పిలి నీలయ్య, ముక్కామల | 144-0-0 |
| శ్రీమతి తిరువేదుల కల్యాణి గిరమ్మ, ముక్కామల | 6-0-0 |
| శ్రీ జి. చినకోటయ్య, భట్టిప్రోలు | 10-0-0 |
| శ్రీ సి చింపిరయ్య, తెనాలి | 5-0-0 |
| తెల్లప్రోలు పంచాయతీబోర్డు సిబ్బంది | 8-0-0 |
| శ్రీ చెంగల బుచ్చేశ్వరరావు, కోపకొల్లు | 50-0-0 |
| కర్రిలో శ్రీ యస్ వెంకటరత్నంగారి పదిరూపాయలు చేరి వుంది. | |
| శ్రీ లల్లి నాగిరెడ్డి, పందవాగిలి (ఆలూరు తాలూకా) | 5-0-0 |
| శ్రీ ఆర్. పెద్దరంగప్ప, అండ్ కె రంగప్ప, రాపిపత్రి | 10-0-0 |
| మచిలీపట్టణం పోస్టుమెన్ యూనియన్ (శ్రీరాములుగారి ద్వారా) | 15-0-0 |
| శ్రీ యన్. యం. సుబ్బయ్య, కొత్తపలివారిపాలెం. దీనిలో శ్రీ కె రత్నంగారి ఐదురూపాయలు చేరివుంది | 10-0-0 |
| జొన్నగడ్డమూడి బోర్డు ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టరు వసూళ్లు | 21-0-0 |
| శ్రీ టి. సత్యనారాయణ, కె. అప్పారావు, బందరు | 10-0-0 |
| శ్రీ బాపూజీ విద్యార్థి నాట్యకళాసమితి, పెనుగొండ | 25-0-0 |
| స్టారుపేట బోర్డు గరల్స్ హైయర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థినులు, ఉపాధ్యాయులు, ప్రావ | 23-0-0 |
| పెదమాలి బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు | 58-0-0 |
| (దీనిలో ఉపాధ్యాయులు రు.20-0-0 విద్యార్థులు రు. 10-0-0 లు హుండీ వసూళ్ళు రు. 28-0-0) | |
| శ్రీ మాదుగుల సూర్యనారాయణ బాదవ | 5-0-0 |
| శ్రీ వి. సూర్యనారాయణ, బాదవ | 5-0-0 |
| శ్రీ పి. వల్లభరాయుడు, బాదవ | 10-0-0 |
| కొమరవల్లి, కొర్ని, గొర్లవారిపేట గ్రామాలలో శ్రీ ని. సారథిరెడ్డి గారి వసూళ్ళు | 30-0-0 |
| కోకావారి బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్ళు, కళింగపట్నం (మొదటి దఫా) | 58-0-0 |
| శ్రీ బి. సిద్దప్ప, వలమనేరు | 10-0-0 |
| శ్రీ ఆర్. గోపాలనాయుడు, మదనపల్లి | 5-0-0 |
| శ్రీ లావు జగదీశ్వరరావు, మదనపల్లి | 50-0-0 |
| శ్రీ వి సుబ్బారావు ధర్మవరం | 5-0-0 |
| అరగొండ గ్రామస్థులు | 59-9-0 |
| వేమన బోర్డు హైస్కూలు 3 వ ఫారం బి. సెక్షన్ విద్యార్థులు, కదిరి | 5-0-0 |
| త్రిపురాంతకం బసప్ప అండ్ బ్రదర్స్ హిందూపురం | 25-0-0 |
| తండియార్పేట మార్కెటింగ్ యార్డ్ స్టేషన్ సిబ్బంది (శ్రీ ఎ. కామేశ్వరరావు గారి ద్వారా) | 20-0-0 |
| శ్రీ టి. జి. మల్లయ్యశెట్టి, ఆదోని | 10-0-0 |
| వెంకటరమణ తెలుగు హైయర్ ఎలిమెంటరి స్కూలు విద్యార్థులు, పెరంబూరు | 12-0-0 |
| షేక్ దస్తగిరి సాహెబ్, రాజాపాలెం (కర్నూలు జిల్లా) | 20-0-0 |
| శ్రీ గుర్రం బాపారావు, చింతలూరిపేట | 10-0-0 |
| శ్రీ గ్రంధి వరదయ్య, ఎలికలూరిపేట | 25-0-0 |
| రంగారావు కంపెనీ, కె. ఎన్. పురం | 5-0-0 |
| శ్రీ గొట్టుముక్కల అచ్యుతయ్య, కొవ్వాడ | 10-0-0 |
| శ్రీ కె అశ్వత్థరావు, కమలాపురం | 5-0-0 |
| డాక్టర్ డి. సూర్యనారాయణరావు, మోపిదేవి | 5-0-0 |
| శ్రీ డి కృష్ణమూర్తి, మోపిదేవి ఇందులో శ్రీ కె. వెంకట కృష్ణారావు 5-0-0, శ్రీ డి. కృష్ణమూర్తి 5-0-0, శ్రీ జి. రాఘవయ్య 5-0-0, శ్రీ పి. సంగమేశ్వరరావు 5-0-0 చేరివున్నవి | 23-0-0 |
| హిందూ ఎలిమెంటరీ జే సి క్ స్కూల్ విద్యార్థులు, ఎమ్మిసేని వారి పాలెం | 26-5-0 |
| శ్రీ రెడ్డి రామమూర్తి కాకినాడ | 10-0-0 |
| శక్తి రాపల్లి నరసింహస్వామి, జిల్లేడి గుంట శ్రీ ఆంజనేయస్వామి, దేవస్థానం కమిటీ, వారి సముద్రం | 25-0-0 |
| శ్రీ జి డెవప్ప, జిల్లేడిగుంట | 5-0-0 |
| శ్రీ కె రఘురామన్, మధుర | 10-0-0 |
| గవర్నమెంట్ బేసిక్ ట్రైనింగ్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాయదోటి | 64-4-0 |
| కెమిస్ట్ అండ్ మెటలర్జిస్ట్ లేబరేటరి, సదరన్ రైల్వే, పెరంబూరు ఉద్యోగులు | 18-0-0 |
| సేవాసదన్ హయ్యర్ ఎలిమెంటరి బాలికాపాఠశాల ప్రొదుటూరు | 10-0-0 |
| రాజంపేట, డిప్యూటీ కమర్షియల్ టాక్స్ ఆఫీసు సిబ్బంది | 29-8-0 |
| శ్రీ పి సుబ్రహ్మణ్యనాయుడు, రాజంపేట | 10-0-0 |
| ఉరవకొండ ఎయిడెడ్ హిందూ బోయిస్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థి బృందం | 21-0-0 |
| కర్నూలు జిల్లా ఆత్మకూరు ఎర్రమంచెలం వారు శ్రీ కె అక్కిరాజు గారి ద్వారా | 116-0-0 |
| పెనుకొండ ప్రొహిబిషన్ సిబ్బంది | 8-12-0 |
| శ్రీ కె కృష్ణమూర్తి (గుంటకల్లు) వసూళ్లు | 5-0-0 |
| ఇండియన్ నేవీ సెవిల్ స్టాఫ్ అసోసియేషన్, విశాఖపట్టణం | 90-0-0 |
| బెంగుళూరునుంచి శ్రీ బి రమా దేవప్పగారి వసూళ్లు | 5-5-0 |
| శ్రీనివాస ఫీ స్టోర్స్, బెంగుళూరు | 5-0-0 |
| బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు, బైరెడ్డిపల్లి, విద్యార్థులు ఉపాధ్యాయులు | 13-0-0 |
| శ్రీ పి వీరయ్యచౌదరి, నిడుబ్రోలు | 10-0-0 |
| డాక్టర్ ఎన్. శ్రీనివాసాచారి, గుంటూరు. | 5-0-0 |
| ఎండలపాక సెంటర్ ఉపాధ్యాయ సంఘం శ్రీరామమూర్తిగారి ద్వారా | 10-0-0 |
| అముకూరు గ్రామ యువజన కాంగ్రెస్ ఎలిమెంటరీస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు వసూలు చేసిన విరాళాలు | 116-0-0 |
| ఇందులో ఆతుకూరులో 69-9-6, ముత్యాలంపాడులో 17-9-6, వెలగలేరులో 30-10-10 చేరివున్నవి | |
| శ్రీ బందప్ప, బేలగొత్తపల్లి | 10-0-0 |
| పలమనేరు బోర్డు హైస్కూలు హెడ్‌మాస్టర్ ద్వారా | 40-11-0 |
| కృష్ణాపురం వెల్ఫేర్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు | 30-0-0 |
| కేచన్నగారిపల్లి వెల్ఫేర్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు | 5-0-0 |
| వావిలవలస ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలువిద్యార్థులు ఉపాధ్యాయులు | 20-0-0 |
| శ్రీ రామానుజ నాయుడు, దేవపూడి | 5-0-0 |
| శ్రీ ని. కృష్ణమూర్తి, అగ్రహారం, గుంటూరు | 10-0-0 |
| ఖాజీగూడెం క్రైస్తవులు, సత్యవోలు | 5-6-0 |
| శ్రీ కె. మల్లారెడ్డి, స్టేషన్‌రోడ్డు వరంగల్లు | 10-0-0 |
| పదిరూపాయల లోపు విరాళాలు | 42-0-0 |
| నిన్నటి మొత్తం | 1,65,833-0-5 |
| నేటి మొత్తం | 1,75,858-6-8 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

### మనవి

సెప్టెంబరు 8 వ తేదీనాటి పత్రికలో ప్రచురించబడిన జాబితాలో బాపూజీ పయోజన విద్యాకేంద్రం, మదనపల్లె పోస్టు, శ్రీ ఉప్పులపాటి విశ్వేశ్వరరావుగారిద్వారా 40 రూపాయలు వచ్చినట్లు ప్రకటించాము. అది మందపల్లిపోస్టు, మొఖాసా కల్యపూడి గ్రామంలోని బాపూజీ పయోజన విద్యా కేంద్రంవారు పంపినదిగా గ్రహించాలని మనవి.

8 వ తేదీన ప్రచురించిన జాబితాలో "విజయవాడ మినిస్టీరియల్ ఉద్యోగులు" 70 రూపాయలు పంపినట్లు ప్రచురించాము. ఇది పంపినది "విజయవాడ మునిసిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు.

7 వ తేదీన ప్రచురించిన జాబితాలో శ్రీ కట్టా మురి (రెంటచింతల, గుంటూరు జిల్లా) రు 64-0-0 పంపినట్లు ప్రచురించాము అది శ్రీ కట్టమూరి భిక్షపతి (రెంటచింతల గుంటూరు జిల్లా) సేకరించి పంపినది ఇందులో కె భిక్షపతి 5-0-0, కె. జానయ్య 5-0-0, పి శేషయ్య 5-0-0, చిల్లర మొత్తం 49-0-0 రూపాయలు చేరి వున్నవి.

## ఛత్రపురం బాలికల ఆదర్శ కృషి

ఛత్రపురం, సెప్టెంబరు 8—వార్తా పత్రికలలో వచ్చే వరద బాధితుల కష్టగాథలను విని ఛత్రపూర్‌లో పదేళ్ళలోపు వయస్సుగల కొందరు బాలికలు జట్టుగా బయలుదేరి యింటింటికి తిరిగి విరాళాలు వసూలు చేస్తున్నారు దాతల హృదయాలను కరిగించే విధంగా ఈ బాలికలు ఒక విజ్ఞాపన కూడా సిద్ధం చేసుకున్నారు వీరికి అన్ని వర్గాలవారు అడిగినంతనే విరాళాలు యిచ్చి తోడ్పడుతున్నారు

## యస్. ఉప్పలపాడు పంచాయతి తీర్మానం

యస్ ఉప్పలపాడు పంచాయతీబోర్డువారు ఈనెల నాల్గవతేదీన సమావేశమై గోదావరి వరదబాధితుల సహాయార్థం నిధి ప్రారంభించి "ఆంధ్రప్రభ" చేస్తున్న సహాయాన్ని అభినందిస్తూ తీర్మానించారు పంచాయతీబోర్డు విరాళంతోపాటు గ్రామంలో కూడా విరాళాలు వసూలు చేయడానికి నిర్ణయించారు.

## వెంకటగిరిలో వసూళ్లు

వెంకటగిరి స్వయం సేవకులు గోదావరి వరద బాధితుల సహాయార్థం ప్రజలవద్ద నుండేందుద్వారా పట్టణంలోను, రైలుస్టేషన్ వద్ద రు 116 లు వసూలు చేశారు

అలహాబాదు యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ స్వాతంత్ర్య ప్రతిపత్తి కోసము అంతర్ యూనివర్సిటీ విద్యార్థులు ఇద్దరు నిరాహారదీక్షను నిర్వహిస్తున్నారు.

# "వరద బాధితులకు కొన్ని నెలలపాటు సహాయం జరగాలి"

శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారి అభ్యర్థన

తెనాలి, సెప్టెంబరు 8—శ్రీమతి ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు ఇలా వ్రాస్తున్నారు:

నేను వరద ప్రాంతాలు చాలాభాగం చూశాను రాజమండ్రి పరిస్థితి ఘోరం. అల్లవరం, సీతంపేట, యిన్నీసుపేట, పేరిచర్లపురం వగైరా ప్రాంతాలు ఇండ్లు నేలమట్టమై కొనకుండా మిగిలినవి అక్కడక్కడ కొన్ని గోడలు మాత్రం నిలబడి ఉన్నవి. ఇన్నీసుపేట ప్రాంతాల్లో కూడా చాలా నష్టం కలిగింది తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి, రామచంద్రపురం, కాకినాడ, అమలాపురం, కొత్తపేట, రాజోలు వగైరా తాలూకాలతోపాటు పశ్చిమ గోదావరిలోని కొవ్వూరు నర్సాపురం తాలూకాలను పోలవరం వగైరా ఏజెన్సీ ప్రాంతాలను అపార నష్టం కలిగింది ముత్తంపీసర భద్రాచలం మొదలు అంతర్వేదివరకు అంతా మహాసముద్రమై అల్లకల్లోలం చేసివేసింది మధ్యస్థంగని ఉటుంబాలు ఉభయ భ్రష్టమైన స్థితిలో అల్లాడిపోతున్నారు ఇక పేదవాళ్ళ దుస్థితి చెప్పవలసింది లేదు

దేశం నలుమూలలనుండి ఎంత తెరకుండా అమూల్యమైన సహాయం బహుముఖాల వివిధ రూపాలలో వరద బాధితులకు వస్తు వస్తున్నమాట వాస్తవం. కాని ఇది సముద్రంలో నీటి బొట్టువలెనున్నది. ఊరూరా వాడ వాడలా కూడా సహాయ సంఘాలు ఏర్పడి శక్తి కొలది సహాయం చేస్తున్నారు. వేలకొలది జనానికి నిత్యం సహాయ కేంద్రాల ద్వారా అన్నదానం సత్రయాగంవలె సమారాధన జరుగుతున్నది. ప్రజలు హృదయాలు తెరచి ఆదుకుంటున్నారు. తెలుగుతల్లి హృదయం ఎంత మార్దవమో, ఎంత దాతృత్వమో సర్వత్రా వెల్లడి అవుతున్నది.

రాజమండ్రి శ్రీ రామకృష్ణ మఠంవారి సేవా కృషి అత్యంత ప్రశంసనీయంగా వున్నది చెయిర్మన్ డాక్టర్ నాగేశ్వరరావుగారి ఆధ్వర్యమున జరుగుతున్న సహాయ కార్యక్రమం ఎంతైనా కొనియాడతగియున్నది. భారత ప్రధాని శ్రీ జవహర్‌లాల్ నెహ్రూ సైతం గోదావరి వరదబాధితుల సహాయార్థం ప్రత్యేకం ఎరేడు విజ్ఞప్తులుచేయుటయేగాక ఇందుకోసం న్యూఢిల్లీలో క్రికెట్ ఆటకూడా ఏర్పాటుచేశారు అఖిలభారత మహిళాసభవారు సహాయకృషికి పూనుకున్నారు. మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజాజీ తదితరమంత్రివర్గం కేంద్రమంత్రి శ్రీ వి. వి గిరిగార్లు తదితరులు వరద ప్రాంతాలు సందర్శించి సముద్ధరించ కదిలింగుట శ్లాఘనీయం. రెవిన్యూ సభ్యులు చీఫ్ ఇంజనీరు ప్రభృతి ప్రభుత్వ ఉన్నతాధికారులు

### పెద్దపూడి విద్యార్థుల కృషి

కాకినాడ తాలూకా, గొల్లల మామిడాడ ఫిర్కాకు చెందిన "పెద్దపూడి" లోని గాంధీ మెమోరియల్ హైస్కూలు విద్యార్థులు గోదావరి వరదబాధితుల సహాయం చాల శ్రమపడి నిధిని వసూలు చేస్తున్నారు ఇప్పటికి 681-14-6 లు వసూలు చేశారు. ఇంకా వసూలు చేస్తున్నారు.

### రాకపోకలకు యిబ్బందులు

కూనవరంకు వెళ్ళే రోడ్లకు అనేకచోట్ల గండ్లు పడినందున రాకపోకలు సాగడం లేదనీ, ఆ గండ్లను వెంటనే మరమ్మతు చేయించవలెని వుందనీ అన్నారు. అసలు ఏజెన్సీలో రోడ్లు అన్నీ కూడా అధ్వాన్నంగా వున్నాయనీ, కొండవాగులు అనంతంగా వున్నందున ప్రయాణాలకు యిబ్బందిగా వుందనీ, కనీసం వెంటనే కొయ్య వంతెనలు ఏర్పాటు చేసి మామూలు ప్రయాణ సౌకర్యాలను పునరుద్ధరించా లన్నారు.

భారతదేశం నలుమైపుల నుంచి వచ్చే లక్షలాది యాత్రికులకు పవిత్రస్థలమైన భద్రాచలంలో "పబ్లిక్ టెలిఫోన్ కాల్ ఆఫీసు" ఏర్పాటు చేయటం అవసరమనీ, టెలిగ్రాఫ్ ఏజాడికి ఏడు నెలలు పనిచేయదనీ శ్రీ రంగా గారికి నివేదించగా, అలాంటి అవుసరం కలదని తాము కూడా భావిస్తున్నామనీ, ఈ విషయమై కృషిచేయగలమనీ ఆయన హామీ ఇచ్చారు

ఆచార్య రంగాగారు తమ బృందంతో శ్రీ కోటగిరి వెంకటరావుగారిని వెంట తీసుకుని రుమ్మగూడెం చూచి చర్ల వరకు వెళ్ళి ప్రజల దుస్థితిని పరిశీలించారు సాయంత్రం రాంచీమీద రాజమండ్రికి బయలుదేరి వెళ్లారు.

### స్థానికోద్యోగుల అశ్రద్ధ

ఏజెన్సీ ప్రాంతంలో వరదలవల్ల కలిగిన గొప్ప నష్టాలను, గొల్లగూడెంలో దానామునుండి దవిపోవడం వగైరా సంఘటనలను వివరిస్తూ, వరద ప్రారంభమైన కాలంలో స్థానిక ప్రభుత్వోద్యోగుల నిష్క్రియాపరత్వాన్ని, అలక్ష్యాన్ని, చూపలేకపోవడాన్ని ఆచార్య రంగా ఖండించారు. ఉద్యోగుల అలక్ష్యాన్ని గురించి తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని, వాటిని గురించి ఆరవ తేదీన యివ్వబడు రానున్న రివెన్యూబోర్డు మెంబరు మిస్టర్ సత్యనాథన్ విచారించగలరనీ శ్రీ రంగా గారు చెప్పారు.

## మద్రాసు రెవిన్యూబోర్డు

మద్రాసు, సెప్టెంబర్ 9—స్టాండింగ్ కమిషన్ కార్యక్రమ నిర్వహణ సమస్యలలో ఆధ్యయనానికి నియమింపబడిన శ్రీ వి ఎస్ హజ్రాడి (ఐ. సి. యస్.) నేడు మద్రాసు రెవిన్యూబోర్డు సభ్యత్వాన్ని విరమించారు. ఇకనుంచి శ్రీ ఎస్. వి సుబ్బా మొదటి సభ్యుడుగా వుంటారు ఎస్టేట్ల సెటిల్‌మెంట్ల వ్యవహారాలు శ్రీ వి యస్. సుబ్రహ్మణ్యం ఐ. సి యస్. గారికి అప్పగింత పెండింగ్‌లో శ్రీ సత్యనాథన్ ఐ. సి. యస్ గారు కమిషన్ విచారణ మొదలగు వ్యవహారాలు చూస్తారు మద్రాసు రెవిన్యూబోర్డులో ఇక నాల్గవ సభ్యుడు వుండడని తెలుస్తున్నది

# వరద బాధితులకు సహాయ సంఘం

ముఖ్యమంత్రి అధ్యక్షతను సమావేశం

మద్రాసు, సెప్టెంబరు 9—ముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారిగారి అధ్యక్షతను నేటి ఉదయం సెక్రటేరియటులో గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ సమావేశం జరిగింది

అన్ని జిల్లాలలోను జిల్లా కలెక్టర్ల అధ్యక్షతను, (రెవిన్యూ డిప్యూటీ కలెక్టర్ల కార్యదర్శిత్వాన) ఉప కమిటీలు ఏర్పాటుచేసి విరాళాలు వసూలు చేయాలని, వసూలు చేసిన నిధిని మద్రాసు నిధికి పంపి చెయిర్మన్ ఆదేశం మేరకు బాధితులకు అందజేయాలని తీర్మానించారు విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుతూ వ్యక్తుల పేర ముఖ్యమంత్రి విజ్ఞాపనలు పంపాలని నిశ్చయించారు

తదుపరి కమిటీ సమావేశమయ్యే అవకాశం లేనందున పరిస్థితిని బట్టి మిస్టర్ సి జె జాక్స్ రెవిన్యూబోర్డు డిప్యూటీ సెక్రటరీ చెయిర్మన్ ఆదేశంమేరకు వరదదెబ్బతిన్న జిల్లాలకు సహాయం కేటాయించాలని, తూర్పు, పశ్చిమ గోదావరులు, కృష్ణ కేటాయింపు 4 1 నిష్పత్తిలో వుండాలని తీర్మానించారు

నిధికి ఇంపీరియల్ బ్యాంకి ఆఫ్ ఇండియా వారిని బ్యాంకర్లుగా కమిటీ ఆమోదించింది చెక్కులు, బిల్లులు వగైరా బ్యాంకులో నిధిపేర జమకట్టడానికి, బ్యాంకినుంచి తీసుకోవడానికి సెక్రటరీకి అధికారం యివ్వడమైనది

### కోడంబాకంలో వసూళ్లు

మాంబళం యోగీశ్వర భజనబృందంవారు 8 వ తేదీ ఉదయంవరదబాధితుల సహాయార్థం కోడంబాకంలో రు 18-6-0 లు రొక్కం. 15 బట్టలు, 1½ పడి బియ్యం వసూలు చేశారు.

### బండిపాలెంలో వసూళ్లు

బండిపాలెం గ్రామ కాంగ్రెసు కార్యకర్తల సహాయంతో పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెసు కార్యదర్శి రే బుర్రరాము శేషయ్య శ్రేష్టి. ఆరాగో శర్మగారలు, వరద బాధితుల సహాయార్థం ప్రతి యింటికి తిరిగి ధనం ధాన్యం వసూలుపరచి మొత్తం రు 111-8-0లు వ, కృ జిల్లా కాంగ్రెసు సంఘం వారికి పంపించినారు

## ఎస్టేటు సుంకాలు

(1 వ పేజీ తరువాయి)

(కమ్యూనిస్టు-బెంగాల్) రెండు దఫాల పన్ను విధించడం అనేది జరగదన్నారు

ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ దీనికి సమాధానం చెబుతూ, కేంద్రానికి గల శాసన నిర్మాణాధికారానికి లోబడివున్న ఆస్తుల విలువ తెలుసుకొనడానికి ఎలాంటి పద్ధతులను అనుసరించడానికైనా పార్లమెంటుకు అధికారం కలదన్నారు. కనక ఒక వ్యక్తి మరణించినప్పుడు ఆయనకు గల ఆస్తి విలువ ఎంత, దానిమీద ఏ రేటులో సుంకం విధించాలన్న ఏర్పాట్లను మాత్రమే ఈ బిల్లు సూచిస్తున్నదని, దీనిలో రాజ్యాంగ విరుద్ధం అనేదేమీ లేదన్నారు.

కేంద్రం ఆదాయం పన్ను విధించడంలో వ్యవసాయంమీద వచ్చే ఆదాయాలను వరిగణించడం లేదన్నారు కొన్ని రాష్ట్రాలలో, ఉదాహరణకు అస్సాంలో వ్యవసాయాదాయం పన్ను విధించడంలో ఇతరత్రా ఆదాయాలను కూడా పరిగణించడం జరుగుతున్నదనిఅంటూ, పన్ను విధించడానికి గల అధికారానికి, ఎంత మొత్తంమీద పన్ను విధించాలో నిర్ణయించడానికి మధ్య చాలా తేడాకలదని సభవారు గుర్తించాలన్నారు. విదేశాలలోని స్థిరాస్తులను లెక్కలోనికి తీసుకొనరాదని ఇదివరలో సభవారు నిర్ణయించడం జరిగిందని సుస్పష్టంచేశారు కూడా.

డిప్యూటీ- స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ మాట్లాడుతూ ఈ వాదనను ఆమోదిస్తే కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య సులభంగా వివాదాలు ఏర్పడగల వన్నారు. వ్యవసాయ భూములపై ప్రత్యేకంగా సుంకం విధించడానికి రాష్ట్రాలకు వీలులేకుండా కేంద్రం చేయగలదన్నారు ఎస్టేటుసుంకాల విధింపును ఆమోదించిన రాష్ట్రాలలోని వ్యవసాయ భూములను మినహాయింపు చేయవలసివుంటుందన్నారు

న్యాయశాఖామంత్రి శ్రీ సి సి బిశ్వాస్ మాట్లాడుతూ, ఈ క్లాజును ఈ రూపంలో వుంచడానికి రాజ్యాంగం కొడదనదన్నారు అయితే, ఈ విధానాన్ని అవలంబించ వద్దునా లేదా అన్నది ప్రభుత్వం అవలంబించే విధానాలకు చెందిన సమస్య కాగలదన్నారు

దీనిపై డిప్యూటీ-స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ మాట్లాడుతూ ఎస్టేటు సుంకాలను కేంద్రం వసూలు చేసి రాష్ట్రాలకు పంచి పెట్టడం జరిగినప్పుడు కేంద్రాధికారాలు, రాష్ట్రాధికారాలు అనే తేడాలు రాజ్యాంగంలో ఎందుకు చూపారో చెప్పాలన్నారు. కొన్ని విషయాలలో కేంద్రం అధికారాలను దూరంగా వుంచడమే దాని ఉద్దేశ్యమన్నారు

ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ ఈ వాదనను అంగీకరించక వ్యవసాయభూములకు సంబంధించినంతవరకు అన్ని రాష్ట్రాలకు వర్తించే శాసనాలకు వట్టుబడడానికి, లేదా స్వంతంగా కొన్ని ఏర్పాట్లు చేసుకోడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలనే రాజ్యాంగంలో ఆ ఏర్పాటు జరిగినదన్నారు. ఎస్టేటు సుంకాల విధింపును ప్రస్తుతం ఆమోదించిన రాష్ట్రాలు ఇతరులు ఈ బిల్లును వ్యతిరేకిస్తే ఇలాంటి విక్షల్పం రావచ్చునని అయితే ఆ రాష్ట్రాలు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకొని రేట్లలో ముందాలు వివదించినప్పుడు కొన్ని చిక్కులు వచ్చే మాట నిజమే అయినప్పటికీ అవి రాజ్యాంగ శిక్షణగా పరిగణించడానికి వీలుకాదన్నారు అధికారాక వ్యవసాయ భూముల విలువలపై రిబేట్ ఇచ్చే ఏర్పాట్లు కూడా ఈ బిల్లులో కలవన్నారు.

ఆ తరువాత క్లాజును సభవారు ఆమోదించారు.

# "వరద బాధితులకు ఉదారంగా విరాళాలు యివ్వండి"

ముఖ్యమంత్రి విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబరు 8— గోదావరి వరదబాధితులకు ఉదారంగా విరాళాలు యిచ్చి తోడ్పడాలని నేడు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంలో విరాళాలు పంపేవారు తమ విరాళాలను "సహాయకోశాధికారి, గోదావరి వరదబాధితులనిధి ఇంపీరియల్ బ్యాంకి ఆఫ్ ఇండియా, మద్రాసు" చిరునామాకు గాని, "చీఫ్ మినిస్టర్, ఫోర్టు సెంట్ జార్జి, మద్రాసు." చిరునామాకు గాని పంపాలని ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు చెక్కులు అన్నీ "క్రాస్" చేసి పంపాలని కూడా ఆయన ప్రకటించారు

# ఏజెన్సీలో వరద బాధితులకు ప్రభుత్వ సహాయం

ఆచార్య రంగా వివరణ

భద్రాచలం, సెప్టెంబరు 3—కృషికార్ లోక్‌పార్టీ నాయకుడు ఆచార్య రంగా, శ్రీ నీడుకొండ వెంకటరామారావు (యం యల్. ఏ) శ్రీ పెండ్యాల సత్యం మున్నగువారితో నూనవరంలోను, పరిసర ప్రాంతాలలోను వరద నష్టాలను పరిశీలించి నిన్న ఉదయం యిక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా వుందని ఆచార్య రంగా యిచ్చట తెలిపారు.

ఈ ప్రాంతానికి ప్రభుత్వంవారు 1,500 బస్తాల బియ్యం హుటాహుటిని పంపుతున్నారనీ, వారం రోజుల పాటు వరద బాధితులకు ఆ బియ్యం వుచితంగా పంచబడగలదనీ, మిగిలినది వివిధ కేంద్రాలలో చౌక డిపోల ద్వారా అమ్మించబడగలదనీ ఆచార్యరంగా తెలిపారు. ఏజెన్సీలో ఆస్తుల నష్టం అయిదు కోట్ల వరకు వుండగలదనీ ఆహార ధాన్యాలనష్టం యింకా ఎక్కువనీ ఆయనఅన్నారు అప్పుడు ఆహార ధాన్యాలు మరి కొంతకాలం వరకు దొరకగలవన్నారు.

### రామకృష్ణ మిషన్ సేవ

ఏజెన్సీ ప్రాంతానికి నూరు బస్తాల బియ్యం పంపించి కష్టకాలంలో ప్రజలకు సత్వర సహాయం అందజేసిన శ్రీ రామకృష్ణమిషన్ వారి సేవను ఆచార్య రంగా ప్రశంసిస్తూ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మిషన్ సేవా కార్యక్రమాలలో తోడ్పడాలని ఉద్బోధించారు ప్రభుత్వం కూడా తమ విశ్వాసాన్ని శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేసినారికృషి తోడ్పడాలని కోరారు

### హైదరాబాదు ముఖ్యమంత్రి సహాయం

హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు తక్షణమే చర్య తీసుకుని బాధితులకు సహాయం చేసినందుకు ఆచార్యరంగా అభినందించారు, తమ రాష్ట్రంలో వరద దెబ్బ తిన్న ప్రాంతాలకు హుటాహుటిని పది గెత్తె అప్పటి ప్రజలకు సాయం చేయడమే కాకుండా ఈ వైపున వున్న గొల్లగూడెం ప్రజలకు రు 135 ల రొక్కం, రెండు బస్తాల బియ్యం యిచ్చారనీ, భద్రాచలంలో పంచడానికి రు. 250 లు పంపారనీ అన్నారు.

(5 వ పేజీ తరువాయి)

గితే రాష్ట్రాలనిర్మాణం సులభంకాగలదన్నారు

భాషారాష్ట్రాల నిర్మాణానికి వ్యతిరేకించడం కేవలం పిచ్చితనమే కాగలదని అంటూ, భాషారాష్ట్రవాదులు నూతన రాష్ట్రాల నిర్మాణం సందర్భంలో ఇతరవిషయాలనుకూడ దృష్టిలో వుంచుకొని ఆలోచనలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు ఒకటిరెండు బై-ఎలెక్షన్ ఫలితాలు చూసి అదే ప్రకాశీప్రాయంగా ప్రచారం చేయడంవల్ల ప్రయోజనముండదని, జనరల్ ఎన్నికలు వచ్చేలోగా భాషారాష్ట్రవాదులు తమ విభేదాలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తిచేశారు.

ఆంధ్రరాష్ట్ర స్థాపన ఇతర భాషారాష్ట్రాల నిర్మాణానికి దోహద మివ్వగలదని తాను విశ్వసిస్తున్నానని చెప్పి, హోంమంత్రి తన ఉపన్యాసాన్ని పూర్తిచేసిన తరువాత ఆంధ్రరాష్ట్రంబిల్లును సభవారు మొదటిదఫా ఆమోదించారు. వెంటనే క్లాజు వారీ చర్చ కూడా ప్రారంభమైనది

### క్లాజువారీ చర్చ

మంగళవారం సమావేశంలో మొత్తం 8 క్లాజులు ఆమోదించబడినవి.

ఆంధ్ర, మద్రాసు, మైసూరు సరిహద్దుల నిర్ణయానికి సంఘం నియమించబడాలని, బిల్లులోనే తగిన క్లాజును చేర్చాలని వచ్చిన సవరణను సభవారు నిరాకరించినారు, సభ్యులు ఉపసంహరించుకోవడం కాని జరిగింది.

దీనిపై చర్చకు హోంమంత్రి సమాధానం చెబుతూ, జస్టిస్ వాంఛూ ఉత్తరువు ద్వారా సరిహద్దు సంఘాన్ని ప్రభుత్వం నియమించగలదని సభవారికి హామీ యిచ్చారు. ఈ సరిహద్దు తగాదాలను ప్రశాంతంగా వున్న గ్రామీణ ప్రాంతాలు వ్యాపింప జేయవలదని విజ్ఞప్తి చేశారు.

దక్షిణకెనరాజిల్లాను మైసూరులో చేర్చాలని ఒక సభ్యుడు తెచ్చిన సవరణను కూడా సభవారు నిరాకరించారు. సమావేశం వాయిదా పడునప్పటికి మొత్తం 8 క్లాజులు ఆమోదింపబడినవి.

[నిన్నటి ఆంధ్రప్రభ మొదటిపేజీలో స్టేట్స్ కౌన్సిల్‌లో ఆంధ్ర బిల్లుపై చర్చకు సంబంధించిన హెడ్డింగ్ కింద ప్రజా ప్రతినిధుల సభలో ఆంధ్రరాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గురించి డిప్యూటీ హోం మంత్రి చేసిన ప్రకటనను పొరపాటున ప్రచురించినందుకు చింతిస్తున్నాము.—ఎడిటర్]

# కాశ్మీర్ వ్యవహారాలలో అమెరికన్ల జోక్యం

పాకిస్తాన్‌లోని అమెరికన్ రాయబారి విమర్శకు జవాబు

శ్రీనగర్, సెప్టెంబర్ 8—"అంతర్జాతీయ వాదుల కేసులో విదేశీయులు కాశ్మీర్‌లో ఎలా ప్రవర్తించింది కాశ్మీర్ ప్రజలకు తెలియకపోలేదని. ఈ సందర్భంలో కరాచీలోని అమెరికన్ రాయబారి కావించిన ప్రకటనలు మాని ప్రజలు మోసపోజాలరని కాశ్మీర్ ప్రధానమంత్రి అనుచరుడు మిస్టర్. జి యం సాదిక్ నేటిక్కడ అన్నారు.

"కాశ్మీర్‌లో జరిగిన యిటీవల సంఘటనలనుంచి ప్రజల దృష్టిని మరలించడానికి గాను, కాశ్మీర్ వ్యవహారాలలో అమెరికనుల జోక్యం కలిగజేసుకొన్నట్లు ఆరోపించబడిందని పాకిస్తాన్‌లోని అమెరికన్ రాయబారి హార్స్‌హిల్ డ్రెవ్ ఇటీవల చేసిన ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ మిస్టర్ సాదిక్ పై విధంగా మాట్లాడారు.

కాశ్మీర్ ప్రజలు "షేమావి లాపు"గా ప్రకటించుకునే కొందరు అమెరికనుల వర్తనలు ప్రపంచానికి నివేదించబడగలవని. అమెరికానుంచి వచ్చిన ఈ పెద్దమనుషులు ఏజంగా విశ్రాంతి కొరకు లేదా ప్రకృతి సందర్శనాపేక్షతో కాశ్మీరు వచ్చేవారో, లేక అంతకంటే పరమమైన ప్రయోజనాన్ని మరి దేనినైనా కాంక్షించి వచ్చారో అప్పుడుగాని బోధపడదని వి టి ఐ విలేకరితో మిస్టర్ సాదిక్ అన్నారు.

అడ్మిరల్ ఛెస్టర్ నిమిట్జ్‌ను పాకిస్తాన్ వెనకవేసుకరావడం గమనించదగ్గ విషయమనీ, నిమిట్జ్‌ను గురించి కాశ్మీర్ ప్రజలకు గల అనుమానాలు నిరాధారమైనవి కావనీ వారు హెచ్చరించారు

వరిషత్తుకు సంబంధించినంత వరకు కాశ్మీర్ ప్రభుత్వంలో జరిగినమార్పు ఏమంత పాటించ దగింది కాదని జమ్ము ప్రజాపరిషత్తు అధ్యక్షుడు పండిట్ ప్రేమనాథ్ డోగ్రా అడిన మాటలపై వ్యాఖ్యానం చేస్తూ ప్రజా పరిషత్తు నాయకత్వాన్ని గురించి నూతనమంత్రివర్గానికి చక్కగా తెలిసివుండటంచేత కొత్త ప్రభుత్వం విషయమై ప్రజాపరిషత్ నాయకులకు విశ్వాసం వుండక పోవడంలో ఆశ్చర్యంలేదని మిస్టర్ సాదిక్ అన్నారు

జమ్ము ప్రజాపరిషత్ ఉద్యమం వల్ల కాశ్మీర్‌లో విదేశీయుల కుట్రలు, అంతఃకలహాలు మరింత కొనసాగడం తప్పనిసరి కావడంచేత ఇండియా, కాశ్మీరులలోని ప్రజాస్వామిక శక్తులు ఏకమై ప్రజాపరిషత్ చర్యలను నిరోధించాలని వారు సూచించారు.

## విపణివీధి

నవరసు రేటు

మద్రాసు, సెప్టెంబర్ 8—

| అమ్మకం ఎన్ను | రు. | అ | పై. |
|---|---|---|---|
| నవరం చిల్లరదర | 59 | 8 | 0 |
| పాట్లా బంగారం | 88 | 4 | 0 |
| మూనా బంగారం | 86 | 8 | 0 |
| వెండి వందతులాలు | 159 | 0 | |
| వెండి తులం | 1 | 10 | |

పంచదార (2 ఆండర్)

(కీ మార్కెట్ దరలు:—

| | |
|---|---|
| పాకీస్, కాన్పూర్, పామర్లకోట | 98-0-0 |
| ఉయ్యూరు | 98-8-9 |

న్యూయార్కు ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్కు, సెప్టెంబర్ 8—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.28 |
| నేటి క్లోజింగ్ | — | 33.30 |

1953 సెప్టెంబర్ 10, గురువారం

విజయనామ సంవత్సర

భాద్రపద శుద్ధ విదియ

విదియ సా॥ 4-9 గంటలవరకు

హస్త రా॥ 1-41 గంటలవరకు

వర్జ్యం: ఉ॥ 8-25 నుండి 10-15 వరకు

## శ్రీ తాడిమర్రి తిరుమల శేషాచార్యులుగారి కాలధర్మం

అనంతపురం, సెప్టెంబర్ 4—తాడిమర్రి గురుపీఠస్థులు, శ్రీ శ్రీనివాస బ్రహ్మతంత్ర పరకాలస్వామి వంశస్థులు అ శ్రీ తాడిమర్రి తిరుమల శేషాచార్యులుగారు గడచిన నెల 20 వ తేదీ ఉదయం నగరులో వున్న స్వగృహంలో ... వెందారు. వీరు బహు భాషా ... అనంతపురం జిల్లాలో ... లో శిష్యులున్నారు. వీరి మరణవార్త ... పప్పూరు రామాచార్యులు ... (ధర్మవరం తెలుగు ...) ... గూడు తిరునారాయ... (శ్రీ తియ్యందారు). (స్థానిక ప్రముఖ బంధువులు ... ఇంటికి వచ్చి వారి ... గారిని ఓదార్చారు. ఆచార్యులుగారి ... పీఠికి నలుగురు ...

క్షీకేటే (గా): 1-30 (రి): ... 4.30 (రి): ... రథ (ఆం): 6-15 వేణుగోపాలయ్యార్ 7-30 భారతిపాటలు: ... (గా). తిరువళ్లూర్ పాలఘాట్ కె. కుంజ వైద్యనాథన్ (మ): 30 ప్రసార సమాప్తి. 1.3 మీటర్లలో ఉదయం, ... కలవు (రి): మధ్యాహ్నం: ...కమం; 12-30 మార్క్ ... కార్యక్రమం: 1-0



PSG ఎలెక్ట్రిక్ ...
ముక్తవరిది. సమర్థమైనది నమ్మకమైనది. ఫ్యాక్టరీలకు, పబ్లిక్ సంస్థలకు సౌండ్ సిగ్నలు
వివరాలకు వ్రాయండి:
పి. ఎస్. జి ఇండస్ట్రియల్ ఇన్‌స్టిట్యూట్, పీలమేడు పి. ఓ - కోయంబత్తూరు
గార్డెన్ పుర్‌రాప్ అండ్ కో., (మద్రాసు) లిమిటెడ్
1/21, నార్త్ బీచ్ రోడ్డు, జి టి. మద్రాసు
చెంగల్పట్టు, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు కృష్ణా, నెల్లూరు, విశాఖపట్టణ జిల్లాలకు పి ఎస్ జి ప్రాడక్టులకు డిస్ట్రిబ్యూటర్లు



ఆటోమోబైల్ ఇంజనీరింగ్ కోర్సు
(మద్రాసు, విజయవాడ బ్రాంచిలో)
1955 మే నెలకు. సిటీ అండ్ గిల్డ్స్ ఆఫ్ లండన్ ఇన్‌స్టిట్యూట్ పరీక్షకు విద్యార్థులు తర్ఫీదు చేయబడును మోటార్ బండి నిర్మాణము. ఓవర్‌హాలు, మరమ్మతులలోను, డ్రయివింగ్, గిరాజ్ ప్రాక్టీసులోను విద్యార్థులు తెలిసికొనుటకే యీ కోర్సు ఉద్దేశింపబడినది కొత్త తరగతి 1953 అక్టోబరు నుండి ప్రారంభమగును. ఎస్. ఎస్ ఎల్. సి ప్యాసైనను, తప్పినను చేరవచ్చును విద్యార్థులకు రెండు నెలల్లో - మద్రాసులోను, విజయవాడ బ్రాంచిలోను బోధన యివ్వబడును శ్రీ వి. ఎస్ కృష్ణన్, ఎం. ఐ ఇ టి (లండన్) మా ఆటోమోబైల్ సెక్షను నిర్వహించుచున్నారు మిగిలిన వివరములకు. ప్రాస్పెక్టసుకు, దరఖాస్తు ఫారముకు, మనీయార్డరు ద్వారా ఒక రూపాయి పంపండి:
టి ఆర్. మదనగోపాలన్, బి ఎస్‌సి., ప్రిన్సిపాల్.
సిటీ ట్యుటోరియల్ కాలేజి
470, టి. హెచ్ రోడ్డు — వాషర్‌మన్‌పేట — మద్రాసు-21





ఆకర్షణీయమైన మెరయు అందమైన శిరోజముల కొప్పులను యువతీమణులు ఎరుగరా. ఎందువల్ల ననగా, వారి సౌందర్యము కొప్పులలో నుండునని వారికి తెలియును కేశవృద్ధికి "కాస్టారాల్" అనేక సంవత్సరాలనుండి పేరుపొందినది అది వెంట్రుకలను దట్టముగా పెంచుటయే కాక, వాటిని మనోహరముగా చేయును.
CASTOROL
A Sweetly Perfumed Castor Oil
CALCUTTA CHEMICAL
Madras office: 5/149, Broadway, Madras

# క్రీడాలోకం

## పార్లమెంటు సభ్యుల ట్రయల్ క్రికెట్ పోటీ

### నెహ్రూ రాధాకృష్ణన్‌లచే పరిశీలన

వరద బాధితులకు లక్ష రూపాయలు సమకూరగలవని అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—వరద బాధితుల సహాయ నిధికి ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ, వచ్చే శనివారంనాడు ఏర్పాటు చేస్తున్న పార్లమెంట్ సభ్యుల క్రికెట్ పోటీ సందర్భంగా నేడు యిక్కడి నేషనల్ స్టేడియంలో ట్రయల్ పోటీ జరిగింది.

రెండు జట్ల నాయకులైన ప్రధాని పండిట్ నెహ్రూ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ స్వయంగా ఈ పోటీని తిలకించారు. ఉభయులూ తెల్లసాయీ, కాన్వాస్ షూస్ ధరించారు. కొంతసేపు రాధాకృష్ణన్ పండితుడు తన జట్టు చిహ్నమైన నీలపు రంగు టోపీని, పండిట్ నెహ్రూ తన జట్టు చిహ్నమైన గంగ సింధూరపు రంగుటోపీని ధరించారు.

నేటి ట్రయల్ పోటీలో ప్రధానిజట్టు ఐదు వికెట్లు పోగొట్టుకొని 93 పరుగులు చేయగా, వైస్ ప్రెసిడెంట్ దళం అన్ని వికెట్లే నష్టపడి 80 పరుగులు గావించింది. ప్రధాని జట్టు సభ్యురాండ్రు శ్రీమతి రాజకుమారి అమృత్ కౌర్, శ్రీమతి ఇందా మేడెరో వీరతోనే ఆడి స్త్రీ పురుషుల పరసింగారం క్రికెట్ ఆటకు అవరోధం కాదని నిరూపించారు.

శనివారంనాడు జరిగే పోటీకి అప్పుడే టిక్కెట్లు త్వరత్వరగా అమ్ముడుపోతున్నాయి. లక్షరూపాయలు సమకూరగల [illegible] సంఘం అధ్యక్షుడు [illegible] సింగ్ పత్రికా విలేకరులకు [illegible] అసలు క్రికెట్ పోటీకి [illegible] డాక్టర్ రాజేంద్ర [illegible] అధ్యక్షత్వం వహిస్తారు. భారత [illegible] రాజేంద్ర సింహ్‌జీ [illegible]గా వుంటారు. [illegible] గంటల నుంచి [illegible] వరకు పోటీ జరుగు[illegible] తిలకించడానికి 20 వేల [illegible]ంది. టిక్కెట్ల రేట్లు [illegible] రూపాయలు, ఒక [illegible]

### [illegible]కు మరొక విజయం

[illegible] సెప్టెంబర్ 7—[illegible] ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నేడు యిక్కడ కంబైన్డ్ సర్వీసెస్‌ను ఇన్నింగ్సు 261 పరుగులతో ఓడించింది. మూడురోజులు జరగవలసిన పోటీ రెండు రోజులలోనే పూర్తి అయింది.

ఇంగ్లండులో పర్యటన ప్రారంభించిన [illegible] ఇంతవరకు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 15 పోటీలలో గెలుపొందింది. వీటిలో [illegible] ఇన్నింగ్సు విజయాలు.

కింగ్‌స్టన్‌లో నేడు ముగిసిన పోటీ స్కోరు ఇలా వుంది,

ఆస్ట్రేలియా. మొదటి ఇన్నింగ్స్-నాలుగు వికెట్లకు డిక్లేర్ చేయగా 502

కంబైన్డ్ సర్వీసెస్-మొదటి ఇన్నింగ్స్-161; రెండవ ఇన్నింగ్స్ 170

## వరద బాధితులకు సహాయం

### బరంపురంలో ఫుట్‌బాల్ పోటీ

బరంపురం, సెప్టెంబర్ 8—గోదావరి వరద బాధితుల సహాయార్థం నేడిక్కడ మైసూర్ ఎలెవెన్‌కూ, బరంపురం అథ్లెటిక్ అసోసియేషన్‌కూ ఫుట్‌బాల్ పోటీ జరుగగా మొదటి జట్టు 2-0 గోలులతో గెలుపొందింది.

ఆట మొదటి భాగంలో ఒక్క గోలూ కాలేదు. రెండవ భాగంలో పుష్పరాజ్, జానీ షేర్ రామయ్యగారలు చెరి ఒక గోలు కొట్టారు.

## భారతీయ సాకర్ జట్టుకు 13 గోల్స్

### రష్యను జట్టు ఘన విజయం

కీవ్, సెప్టెంబర్ 7—రష్యాలో పర్యటిస్తున్న భారతీయ ఫుట్‌బాల్ జట్టు ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్బుకూ, కీవ్ డైనమో జట్టుకూ నిన్న యిక్కడ పోటీ జరుగగా రష్యను జట్టు 13-1 గోలులతో ఘన విజయం సాధించింది.

### చెన్నపురిలో ఎగ్జిబిషన్ పోటీ

మద్రాసు, సెప్టెంబర్ 8—మైసూర్ స్టేట్ ఎలెవెన్‌కూ, మద్రాసు స్టేట్ జట్టుకూ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ పోటీ యిక్కడ కార్పొరేషన్ స్టేడియంలో 10 వ తేదీ గురువారం సాయంకాలం జరుగుతుంది. రెండుజట్ల ఆటగాండ్రూ [illegible] ఫుట్‌బాల్ ఆడతారు.

## లా కాలేజీకి బెహ్రామ్ షీల్డు

మద్రాసు సెప్టెంబరు 8—మద్రాసు కళాశాల [illegible] సందర్భంగా ఏర్పాటు చేయబడిన వాలీబాల్ పోటీలలో నిన్న లా కాలేజీ [illegible] వై.ఎమ్.సి.ఏ. కాలేజీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జట్టుకూ ఫైనలు జరిగింది. లా కాలేజి 12-25 పాయింట్లతో గెలిచి బెహ్రామ్ మెమోరియల్ షీల్డు సంపాదించింది.

రెండు జట్ల ఆటగాండ్ర పేర్లివి:

లా: శ్రీయుతులు రామమూర్తి ఎస్, రాధాస్వామి, పళనియప్పన్, కృష్ణస్వామి, బాబు, రామస్వామి ఆల్వా, దేవరాజ్.

వై. ఎమ్. సి. ఏ: కె నారాయణ్, ఎం. ఎన్. ఏ. నగేష్, కామరాజన్, ఆస్టిన్, ఓ రామదాస్, చెల్లదొరై, జార్జి థామస్, శంకర నారాయణ్.

నేటి సాయంకాలం టెన్నిస్ డబుల్స్ ఫైనలు పోటీలో ఆర్ కృష్ణన్, మోమెన్ గారలు (లయోల), ఏ జె ఉదయకుమార్, నరసింహన్ గారలను (ప్రెసిడెన్సీ) 6-3 6-1, 8-6, గేములతో ఓడించి ఎర్స్‌కిన్ కప్పు సంపాదించారు.

నేటితో అన్ని పోటీలు సమాప్తమైనవి. లయోల కాలేజి ప్రిన్సిపాల్ రెవెరెండ్ మథియస్ విజేతలకు కప్పులు బహూకరించారు.

# మంత్రి శ్రీ పట్టాభి రామారావుగారిపై అపవాదు

### కొవ్వూరు ఆర్. డి. ఓ. ఖండన

కొవ్వూరు, సెప్టెంబర్ 7—కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ ఏ వి రత్నం (బి ఏ) గారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

"గ్రామాభ్యుదయ శాఖ మంత్రి శ్రీ యస్ బి పి పట్టాభిరామారావుగారు తమ గ్రామం కపిలేశ్వరపురం వరదలో మునిగిపోకుండా వుండేనిమిత్తం చిడిపివద్ద వరద గండి కొట్టమని నాకు ఆదేశించినట్టు, దానిని నేను తిరస్కరించినట్టు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరో కొందరు దురుద్దేశంతో ఒక అపవాదు లేవదీశారు. ఈ ఆరోపణ శుద్ధ అబద్ధమనీ, పూర్తిగా నిరాధారమనీ ఖండించవలసిన ధర్మం నాపైన వున్నది.

"మంత్రి శ్రీ పట్టాభిరామారావుగారు, చిడిపివద్దకు వచ్చేసరికే కపిలేశ్వరపురం, పరిసర గ్రామాలు సెంట్రల్ డెల్టా అంతా వరదలో మునిగిపోయినవి. ఈ విషయం తెలుసుకుంటే పై ఆరోపణ ఎంతఅసంబద్ధమో తెలిసిపోతుంది. అలాంటప్పుడు పైన పేర్కొన్న విధంగా ఆదేశం యివ్వడానికి ఎట్టి అవకాశం గాని, అవసరంగాని లేదు.

"పైగా చిడిపివద్ద గండి పడకుండా జరుగుతున్న కృషిని ఆయన పూర్తిగా అభినందించి, పనిని త్వరితంగా పూర్తి చేయమని కూడా ప్రోత్సహించారు."

## చెన్నపురిలో త్వరలో కుస్తీ పోటీలు

మద్రాసు, సెప్టెంబరు 8—జమ్మూ-కాశ్మీర్ రాజ్యాంగాధినేత హరిసింగ్‌జీ అధ్యక్షత్వాన అంతర్జాతీయ రెజ్లింగ్ (కుస్తీ) ఫెడరేషన్‌కు అనుబంధంగా ఇండియాలో ఏర్పాటు చేయబడిన సంఘం అతి త్వరలో చెన్నపురిలో కుస్తీ పోటీలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తున్నది. వివిధ దేశాల వస్తాదులు ఇందులో పాల్గొననున్నారట.

ఈ మధ్యనే ఇండియాలో రెజ్లింగ్ కంట్రోల్ బోర్డు ఒకటి 25 మంది సభ్యులతో ఏర్పాటు చేయబడింది. వీరిలో ఎనిమిదిమంది భారతీయ జట్టు విదేశాలనుంచి వస్తాదులను తీసుకురావడం, విదేశాలకు మన జట్లను పంపడం, ఇండియాలో మల్ల విద్యాభివృద్ధికి పాటుపడడం ఈ సంఘం ఆశయాలని తెలుస్తున్నది.

## టోకియోలో ఇండియా ఓటమి

### ఆసియా టేబిల్ టెన్నిస్ ఫలితాలు

టోకియో, సెప్టెంబర్ 7—రెండవ ఆసియా టేబిల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ పోటీలు నేడిక్కడ మెమోరియల్ హాలులో ప్రారంభమైనవి.

నేడు పురుషులకు జరుపబడిన పోటీలలో ఇండియా సింగపూరుచేత 1-5 మ్యాచీల తేడాతోను, వియత్‌నామ్ చేత 1-5 మ్యాచీల తేడాతో ఓడించబడింది.

ఇతరపోటీల ఫలితాలు దిగువ పేర్కొనబడినవి (మొదట పేర్కొన్న దేశం, రెండవ దేశపు జట్టును ప్రక్కన ఉదహరించిన మ్యాచీల ప్రకారం ఓడించింది).

జపాన్: వియత్‌నామ్ 5-1, ఫార్మోజా హాంగ్‌కాంగ్ 5-2, జపాన్ · ఫార్మోజా 5-1 హాంగ్‌కాంగ్ · సింగపూర్ 5-3

స్త్రీల పోటీలు: హాంగ్‌కాంగ్: సింగపూర్ 3-0, జపాన్ · ఫార్మోజా 3-2

### హాంగ్‌కాంగ్ గెలుపు

టోకియో, సెప్టెంబర్ 8—ఆసియా టేబిల్ టెన్నిస్ పోటీల సందర్భంగా నిన్న పురుషులకు జరుపబడినవాటిలో హాంగ్‌కాంగ్ ఇండియాను 5-2 మ్యాచీలతో ఓడించింది.

### ఇతర వార్తలు

చెన్నపురిలో జరుగుతున్న ఎమ్ యు సి గోల్డుకప్పు హాకీపోటీల రెండవసప్తాహంలో సోమవారం సాయంకాలం బి. అండ్ సి మిల్స్ అథ్లెటిక్ అసోసియేషన్, బి అండ్ సి మిల్స్ అసిస్టెంట్స్ అసోసియేషన్‌ను 2-0 గోలులతో ఓడించింది.

మంగళవారం ఎవర్ మెర్రీ స్పోర్ట్స్ క్లబ్, విల్సన్ రిక్రియేషన్ క్లబ్బు "డ్రా" అయినవి.

ఇండియా క్రికెట్ కంట్రోల్ బోర్డు రజతోత్సవాల సందర్భంగా రానున్న కామన్‌వెల్తు క్రికెట్ జట్టుకూ ఇండియా జట్టుకూ మొదటి టెస్టు పోటీ లక్నోలో నవంబర్ 5, 6, 7, 8, 9 తేదీలలో జరుగుతుందని బోర్డు కార్యదర్శి శ్రీ ఘోష్ ప్రకటించినట్లు కలకత్తా వార్త.

# ఆంధ్రజాతి ప్రత్యేక బాధ్యత—గవర్నర్ శ్రీప్రకాశ సందేశం

విజయవాడ, సెప్టెంబర్ 8—

భాషా రాష్ట్రాల వాద సమైక్యానికి ఎంతమాత్రం భంగకరం కాక పోగా, జాతి సమైక్యం, అభ్యుదయానికి నిజంగా ఉపయోగకరమైనవే సంగతి నిరూపించేటట్లుగా [illegible] మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ [illegible] కృష్ణా జిల్లాలో [illegible] యిచ్చిన సందేశంలో చెప్పారు.

ఆంధ్రులు తమ చరిత్రాత్మకమైన సంస్కృతీ సంప్రదాయాలలో మహత్తర విజయాలు సాధించగలరని, ఇండియన్ రిపబ్లిక్‌కు అండగా నిలవగలరని ఆశించడానికి ఏ మాత్రం సందేహం లేదని ఈ సందేశంలో ఆయన అన్నారు.

గవర్నర్ నేటి వుదయం రైలులో ఏలూరుకు వచ్చారు.

## బందరు రేవు అభివృద్ధి

### త్వరలో జరగగలదని గవర్నర్ ఆశాభావం

బందరు, సెప్టెంబర్ 8—బందరు పట్టణంలో నీటి సరఫరా స్కీమును వెంటనే అభివృద్ధి చేయించవలసిందని, డ్రెయినేజీ స్కీముకు తుదిరూపం కల్పించవలసిందని, చిన్నరేవుల అభివృద్ధి నిధితో బందరు రేవును అభివృద్ధి చేయింపవలసిందని నిన్న సాయంత్రం మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశకు స్థానిక పురమందిరంలో మునిసిపల్ కౌన్సిల్ సన్మానం చేసిన సందర్భంలో కోరారు.

సన్మానానికి గవర్నర్ సమాధానం చెబుతూ మునిసిపల్ కౌన్సిల్ తన్ను గురించి, తన తండ్రిగారినిగురించి తెలియజేసిన అభిప్రాయాలకు కృతజ్ఞత చెప్పారు. తన కుటుంబానికి బందరుతో 17 వ శతాబ్దంనుంచి సంబంధం వున్నదన్నారు. తన వంశీయులు బందరులో 17 వ శతాబ్దంలో వ్యాపారం చేసినట్లు రికార్డు లున్నవన్నారు.

మద్రాసు వలె బందరుకు కూడా అనేక సౌకర్యాలు వున్నవని, రాజధాని కాదగ్గ యోగ్యత ఇతర పట్టణాల కంటె బందరుకే ఎక్కువగా కలదని గవర్నర్ చెప్పారు. 1864 వ సంవత్సరంలో వచ్చిన ఉప్పెన వంటి ప్రమాదం మళ్లీ వస్తుందన్న భయంలో నాయకులు యిక్కడ రాజధాని ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించలేదేమోనని ఆయన అన్నారు. బందరు రేవు త్వరలో అభివృద్ధి పొందగలదని ఆయన గట్టిగా చెప్పారు. ఇందుకు ఇటీవలనే చిన్న రేవుల అభివృద్ధినుంచి లక్ష అయిదు వేల రూపాయలు మంజూరు చెయ్యబడినవని తెలియజేశారు.

పట్టణానికి నీటి సరఫరా స్కీము అభివృద్ధిని గురించి ప్రస్తావించి మునిసిపాలిటీకి ఆంధ్రా ఇన్సూరెన్సు కంపెనీ 4½ లక్షల రూపాయలు అప్పు యిచ్చినందుకు సంతోషించారు. పబ్లిక్ వర్క్సు శాఖవారు ఎస్టిమేట్లు ప్లానులు త్వరలో తయారుచెయ్యగలరని ఆశిస్తున్నానన్నారు. డ్రెయినేజీ స్కీము విషయమై ఈ పట్టణానికి రెండవ స్థానమివ్వబడిందని, ఆంధ్రరాష్ట్రంలో ప్రథమస్థాన మివ్వబడవచ్చునని అన్నారు.

కాశీలో తాను మునిసిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన నాటిఅనుభవాలనుగురించి చెబుతూ కౌన్సిలర్లు తమవిధి నిర్వహణ పట్ల అప్రమత్తులై వ్యవహరించాలని, పౌరులు తమబాధ్యతలను గుర్తించవలసిందని ప్రబోధించారు. శాసనసభ్యులు తమ నియోజకవర్గం ప్రజలను ఎప్పుడో ఒకసారి కలుసుకుంటారని, కౌన్సిలర్లు రోజూ తమవోటర్లను కలుసుకొనక తప్పదని అన్నారు. కౌన్సిలర్లు సహకార భావంతో చక్కగా ప్లానులు వేసుకొని అవసరమైన స్కీములను అమలు పరుస్తున్నందుకు సంతోషించారు.

బందరు మునిసిపాలిటీలో స్త్రీ కౌన్సిలర్లు ఉన్నందుకు గవర్నరు హర్షం ప్రకటించారు. ఆదాయానికి తగినట్టు ఖర్చులు సరిపెట్టడంలో స్త్రీలుపురుషులకన్న ఎక్కువ సమర్థులన్నారు.

త్వరలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతున్నందుకు గవర్నర్ అభినందించారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ఆంధ్రులు అభ్యుదయం చేకూరాలని ఆశీర్వదించారు.

మునిసిపల్ చెయిర్మన్ శ్రీ కె. నరసింహరావుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

### రోటరీ క్లబ్బులో సభ

పిమ్మట గవర్నర్ సపరివారంగా ఆంధ్రా ఇన్సూరెన్సు భవనాలకు వెళ్లారు. అక్కడ ఆయనకు బందరు రోటరీ క్లబ్ తరఫున క్లబ్ అధ్యక్షులు శ్రీ యస్ వి సూర్యనారాయణగారు స్వాగత మిచ్చారు.

రోటరీ క్లబ్ సభ్యుల సమావేశంలో గవర్నర్ ప్రసంగిస్తూ రోటరీ క్లబ్ ఆశయమైన 'స్వార్థ రహితమైన సేవ' ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో చాలా శ్రేయస్కర మన్నారు.

క్లబ్ కార్యదర్శి శ్రీ పి. వి రాజుగారు వందన సమర్పణ చేశారు.

పిమ్మట గవర్నర్ బృందావన్ [illegible] వెళ్లారు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సంఘంవారు నృత్యప్రదర్శనాలు ఏర్పాటు చేశారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి తిమ్మారెడ్డిగారు ఆసుపత్రి భవనం అనేక శతాబ్దాల నాటిదని, దానిని చాలా మార్చవలసి వున్నదని చెప్పారు. ఆసుపత్రి నిధికి విరాళా లిచ్చిన దాతల పేర్ల పట్టికను గవర్నర్‌కు సమర్పించారు. ఆ నిధిలో కొంత గోదావరి వరద బాధితులకు పంపుతున్నారు.

గవర్నర్ ఆసుపత్రి అభివృద్ధి సంఘంవారు తనకు చేసిన గౌరవానికి వందనం చెప్పారు.

అభివృద్ధి సంఘంవారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

నృత్య ప్రదర్శనం చేసిన వారికి [illegible] రాజా [illegible] బహూకరించారు.

శ్యామలాంబిక [illegible] గోదావరి వరదబాధితుల సహాయ నిధి విరాళమిచ్చింది. అది [illegible] వివి.

## ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రరాష్ట్రంలో పనిచేసే అవకాశం

### కల్పించాలని ఏలూరు సభ విజ్ఞప్తి

ఏలూరు, సెప్టెంబర్ 5—నూతన ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు చెయ్యదలచిన ముస్లింలకు అట్టి అవకాశం కలిగించక పోతే ఆంధ్ర ముస్లింలకు పెద్ద అన్యాయం జరుగగలదని శుక్రవారం నాడు యిక్కడ జరిగిన నాల్గవ ఆంధ్ర ముస్లింల మహాసభలో మిస్టర్ యం. యం అదనీ సాహెబ్ చెప్పారు.

సభకు తెలుగు జిల్లా లన్నిటినుంచి ప్రతినిధులు పలువురు వచ్చారు. సభకు మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ మరికొందరు ప్రముఖులు శుభసందేశాలు పంపారు.

మిస్టర్ అదనీ సాహెబ్ తన ఉపన్యాసంలో ఇలా చెప్పారు:

"మూడువందల సంవత్సరాలుగా ఆంధ్ర ముస్లింల మాతృభాష ఉర్దూ అయినప్పటికీ వారు ఆంధ్రజాతికి వారే, అందుచేత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరడానికి, ఆంధ్రులందరితో సాన్నిహిత్యం పొందడానికి వారి ఆశయాలలో అనుభవాలలో పాల్గొనడానికి ఏవిధంగాను ఆటంకం కలగలేదు.

"కనుక ఉర్దూ మాతృభాషగా కలిగి చెన్నరాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులలో ఆంధ్రజాతికిచెందిన వారికి ఆంధ్ర ప్రభుత్వం కింద పనిచేసే అవకాశం మివ్వాలి. ఈ పని ఆలస్యం కాకుండా జరగాలి. ఉద్యోగాలలో వున్న ఆంధ్ర ముస్లింలు బహు కొద్దిమంది."

### విశాలాంధ్ర

విశాలాంధ్ర కావాలన్న కోరికను గురించి మిస్టర్ అదనీ సాహెబ్ ముచ్చటిస్తూ హైదరాబాదీ నవాబ్ [illegible] ఆంధ్రులని చెప్పారు. ఆయన పూర్వీకులు తరతరాలుగా ఆంధ్ర జిల్లాలలో వున్నారన్నారు. ఆయన తెలుగు బాగా తెలుసునని, ఆయన మాట్లాడే ఉర్దూ ఆంధ్ర ముస్లింలు ఇళ్లల్లో మాట్లాడుకునే ఉర్దూ ఒక్కటిగా వుంటుందని చెప్పారు. తెలుగు తరువాత ఉర్దూకు ప్రాధాన్యత యివ్వబడగలదని ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి హైదరాబాదీ, తెలంగాణా ముస్లింలకు, తెలుగుకంటె ఉర్దూ బాగాతెలిసిన అక్కడి హిందువులకు హామీ యివ్వకుండా విశాలాంధ్రను గురించి ఎంత ఆందోళన చేసినా ప్రయోజనం వుండదన్నారు. ఆ విధంగాయిచ్చే హామీకి ఒక్కభాషకు చెందిన మైనారిటీపై అమృతమైన ప్రభావం వుంటుందని విశాలాంధ్ర సాధనకు యిది సుగమైన దారి ఏర్పడగలదని చెప్పారు.

ఆంధ్రశాసన సభలో ఒక్క ముస్లిం కూడా వుండకపోవడం దురదృష్ట మన్నారు. జనాభాబట్టి చూచినా శాసన సభలో 15 మంది సభ్యులైనా వుండాలన్నారు.

గోదావరి వరదబాధితుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ సభలో తీర్మానం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో పనిచెయ్యగోరిన ముస్లిం ఉద్యోగులకు అట్టి అవకాశమివ్వ వలసిందిగా కోరుతూ మరొక తీర్మానంచేశారు. ఆంధ్ర శాసనసభలో ముస్లిములకు ప్రాధాన్యం మివ్వాలని అర్థించారు. ఆంధ్రలో తెలుగు తరువాత ఉర్దూ ప్రాంతీయ భాషగా పరిగణించాలని అర్థించారు.

## విశాఖపట్టణం డాక్టర్ అరెస్టు

### లంచం పుచ్చుకున్న ఆరోపణపై

విశాఖపట్టణం, సెప్టెంబర్, 4—వాల్తేరు రోడ్ [illegible] ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ పాయూరి రామచంద్రరావుగారిని రు 250/- లంచం పుచ్చుకున్న ఆరోపణపై నిన్న సాయంత్రం పోలీసు డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ సి కామేశ్వరరావుగారు అరెస్టు చేశారు.

డాక్టర్ రామచంద్రరావుగారిని తరువాత జామీనుపై విడుదల చేశారు. (మ వి)

# "ప్రకాశంపంతులుగారి నాయకత్వం క్రిందనే మంత్రివర్గం"

### శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి ఉద్ఘాటన

కర్నూలు, సెప్టెంబర్ 7—"ప్రస్తుత స్థితిలో ప్రజా-సోషలిస్టు సభ్యులు కాంగ్రెసులో చేరడానికి మంత్రి పదవులు [illegible] నియమం వారికి ప్రథమ [illegible] అని ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ అధ్యక్షులు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు నేడిక్కడ జరిగిన బహిరంగ సభలో ఉపన్యసిస్తూ అన్నారు.

తిరిగి మీరు కాంగ్రెసులో చేరవలసిందని సభలో కొందరు వ్యక్తం చేసిన కోరికకు సమాధానంగా శ్రీ విశ్వనాథంగారు పై మాటలు చెప్పారు.

ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గం ఏర్పాటుకావడం చాలా అవసరమని- దానికి [illegible] నాయకుడు వుండవలసిందే ముఖ్యమని శ్రీ విశ్వనాథంగారు వాదించారు.

మంత్రివర్గం నెలకొల్పబడక ఆంధ్రరాష్ట్రానికి ప్రెసిడెంట్ పరిపాలన దాపురిస్తే 40 సంవత్సరాలనుంచీ ఆంధ్రరాష్ట్రంకోసం చేసిన ప్రయత్నం యావత్తు విఫలం కాగలదన్నారు.

ఆంధ్రరాష్ట్రంలో నాలుగు కాలాలపాటు నిలవగల మంత్రివర్గాన్ని స్థాపించగల వ్యక్తి శ్రీ ప్రకాశంగారొక్కరేననీ, ఆంధ్రదేశంలో ఏ రాజకీయ పక్షమైనా వారి నాయకత్వాన్ని అపేక్షించ జాలదనీ, ప్రకాశం నాయకత్వం ప్రజలలో విశ్వాసం జనింప చేయగలదని శ్రీ విశ్వనాథంగారన్నారు.

మూడు పార్టీలు కలసి ఒక నాయకుని ఎన్నుకోడం అవసరమనీ, కృషికార్ లోక్ పార్టీ కూడాదానికేకోరిందనీ, కాంగ్రెసుఅందుకు సమ్మతించిన పక్షంలో మంత్రివర్గం స్థాపనకు కాంగ్రెసుతో సహకరించడానికి తాము సిద్ధంగా వున్నామన్నారు. ఈ సందర్భంలో ఇటీవల కాళహస్తి ఎన్నికలో శ్రీ నంజీవరెడ్డిగారి విజయానికి తాను, శ్రీ ప్రకాశంగారు, తమ పార్టీవారూ తోడ్పడిన విషయం ప్రస్తావించారు.

తాత్కాలిక రాజధాని విషయం ముచ్చటిస్తూ కర్నూలుకు అనుకూలంగా వోటుచేసిన సభ్యులెవ్వరూ అక్కడినుంచి రాజధానిని మార్చడానికి తలపెట్టరనీ, తమ పార్టీవారు ఎన్నటికీ అలాంటి పని చేయరనీ శ్రీ విశ్వనాథంగారన్నారు.

ఈ విషయంలో తగాదా అన్నిటికీ కారణం కేంద్ర ప్రభుత్వమే కాబట్టి కర్నూలు నుంచి రాజధానిని మార్చదల చెయ్యడం జరిగితే అది కేంద్రంవల్ల జరగవలసిందే నన్నారు.

రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడిన నష్టం విశాలాంధ్ర స్థాపనానంతరం తీర్తి కాగలదని నాలుగైదు సంవత్సరాలలో విశాలాంధ్ర స్థాపన జరగగలదని తమ విశ్వాసమని చెప్పారు.

కర్నూలు పురపాలక సంఘంవారు శ్రీ శ్రీ విశ్వనాథంగారికి సన్మానపత్రం సమర్పించారు.

## "విభేదాలు మాని సమష్టి క్షేమానికి పని చెయ్యాలి"

### శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి అభిభాషణ

కర్నూలు, సెప్టెంబర్ 7—ఆంధ్రులు తమలో తమకుగల విభేదాలను విస్మరించి అందరం ఆంధ్రులం అనే దృష్టిని ఎప్పుడూ అలవరచుకోవలసిన అవసరం వచ్చినదని శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు తనకు కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ సమర్పించిన సన్మానపత్రానికి సమాధానం చెబుతూ అన్నారు.

మునిసిపల్ కౌన్సిల్ శ్రీ విశ్వనాథంగారికి సమర్పించిన సన్మాన పత్రంలో కర్నూలులో ఆంధ్ర రాజధాని ఏర్పాటు చెయ్యడానికి విశేషంగా తోడ్పడ్డందుకు ఆయనను అభినందించారు.

శ్రీ విశ్వనాథంగారు తమ సమాధానంలో విభేదాలను గురించి తలపోయక సమష్టి క్షేమాన్ని గురించి తలపోయడం శ్రేయస్కరమని చెప్పారు. ఏ విషయమైనా సమష్టిక్షేమం దృష్ట్యానే ఆలోచించాలన్నారు.

తర్వాత శ్రీ విశ్వనాథంగారికి మునిసిపల్ సిబ్బంది సన్మానపత్రం సమర్పించారు. ఆంధ్ర సెక్రెటేరియట్‌లో ఖాళీలు వచ్చినప్పుడు ఉద్యోగాలకు అర్హులైనవారిని తీసుకోవడంలో అర్హతలు గలిగి స్థానిక సంస్థలలో పనిచేస్తున్నవారిని ప్రభుత్వోద్యోగులతో సమానంగా పరిగణించవలసిందిగా కోరారు.

తమ్ము నిర్లక్ష్యించేసి ఆంధ్రేతరులకు ప్రాధాన్య మివ్వబడుతున్నందుకు అసంతృప్తి తెలియజేశారు.

శ్రీ విశ్వనాథంగారు తమ సమాధానంలో వారు తెలియజేసిన విషయమై యింతముందు శ్రద్ధ వహించబడగలదన్నారు.

న్యాయవాది శ్రీ కె సుబ్రహ్మణ్యంగారు శ్రీ విశ్వనాథంగారికి విందుచేశారు. శ్రీ విశ్వనాథంగారు విజ్ఞాన సంఘ సమావేశంలో పాల్గొనడానికి సాయంత్రం మద్రాసు [illegible]

## ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం

మద్రాసు, సెప్టెంబరు 9—ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ స్థాపన సమస్యలను గురించి చర్చించడానికిగాను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం ఈ నెల 16 వ తేదీ బుధవారంనాడు మద్రాసులో సమావేశమవుతున్నది.

ఈ సమావేశం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మౌంట్‌రోడ్డులోని కాంగ్రెసు శాసనసభ్య పార్టీ కార్యాలయంలో జరుగుతుందని కార్యదర్శి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు ప్రకటిస్తున్నారు.

# "కర్నూలులో ఏర్పాట్లకు అతి తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నారు"

### —స్టేట్స్ కౌన్సిల్‌లో హోంమంత్రి ప్రకటన

న్యూ ఢిల్లీ, సెప్టెంబరు 8—

ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానికి కర్నూలులో జరుగుతున్న ఏర్పాట్లకు చాలా తక్కువ ఖర్చులు జరిగేటట్లు స్పెషల్ ఆఫీసర్ శ్రీ సందూరాక్ త్రివేది ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారని హోం మంత్రి డాక్టర్ కట్జూ నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో ప్రకటించారు.

ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు కొన్ని చెన్నపురిలోనే కొంతకాలం వుండడానికి మద్రాసు ముఖ్యమంత్రి సమ్మతించారని, వాటి కోసం కర్నూలులో అదనంగా ఖర్చులు చేయవలసిన అవసరం వుండదని కూడా హోం మంత్రి తెలియజేశారు.

ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడినా ఆంధ్ర అసెంబ్లీని సమావేశపరచడానికి కొన్ని నెలలు పట్టవచ్చునని, ఈలోగా కర్నూలు తాత్కాలిక రాజధానిగా వున్నందున విశేషంగా ఖర్చులు జరగగలవని కొందరు చేస్తున్న వాదనకు సమాధానం చెబుతూ డాక్టర్ కట్జూ ఇలా అన్నారు:—

"ఆంధ్ర శాసనసభను సమావేశపరచడం అనేది ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం మాత్రమే. దీనిలో కేంద్రం చెప్పగలిగినదేమీ వుండదు. నైతికంగా మాకు గల పలుకుబడికి సంబంధించినంతవరకు, కర్నూలు వ్యవహారాన్ని గురించి సాధ్యమైనంత త్వరగా శాసనసభను సంప్రతించడం మంచిదని మాత్రమే ఆంధ్ర ప్రభుత్వానికి మేము తప్పకుండా సలహా చెప్పగలము."

ఆంధ్రా బిల్లుపై అయిదు రోజులపాటు జరిగిన చర్చకు హోంమంత్రి డాక్టర్ కట్జూ సమాధానంచెబుతూ తాత్కాలిక రాజధాని సమస్యను ఆంధ్రులు మాత్రమే పరిష్కరించుకోవలసి వుంటుందని పునరుద్ఘాటన చేశారు.

తుంగభద్ర ప్రాజెక్టును గురించి ప్రస్తావిస్తూ "అది సక్రమంగా నిర్వహింపబడి అజ్మాయిషీలో వుంచబడి, సరిగా కంట్రోలు చేయబడి, ఎక్కడైన వద్దతిలో అభివృద్ధికివచ్చే టట్లు ఇండియా ప్రభుత్వం శ్రద్ధ వహించగలద"ని సభవారికి వాగ్దానం చేశారు.

### "బళ్లారి నిర్ణయం మారదు"

బళ్లారి సమస్యను గురించి ముచ్చటిస్తూ జస్టిస్ మిశ్రా నివేదిక ఆధారంగా ఇండియా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని, ఇక ఆ నిర్ణయంలో మార్పు అంటూ జరగదని సుస్పష్టం చేశారు.

నూతన రాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గం ఏర్పడి, రాష్ట్రంలోని అన్నివర్గాల శ్రేయస్సుకు శ్రద్ధచూపి ఆదర్శనీయమైనరాష్ట్రంగా వర్ధిల్లి, భాషాసిద్ధాంతంపై ఇండియాలో రాష్ట్రాల పునర్నిర్మాణోద్యమానికి మరింత దోహదం ఇవ్వగలదనే ఆశాభావాన్ని ప్రకటించారు.

నూతన రాష్ట్రాల ఏర్పాటు కేంద్రం శక్తిసామర్థ్యాలకు పెద్ద భారంగా పరిణమించడం జరిగితే, ఆ కారణాన క్రొత్త రాష్ట్రాల నిర్మాణాన్ని కాదనడానికి అవకాశం కలుగుతుందని హెచ్చరిక చేశారు.

నూతన రాష్ట్రాల నిర్మాణంలో కేంద్రం చేయవలసిన ఆర్థిక సహాయాన్ని ప్రధానంగా ఆలోచించవలసి వుంటుందని పండిట్ కుంజ్రూ చేసిన సూచనను హోం మంత్రి ఆమోదించారు.

నూతన రాష్ట్రాల నిర్మాణంలో కేవలం భాషను మాత్రమే కాక, గత చరిత్ర ఆర్థిక పరిస్థితులు మొదలగు వాటిని గురించి కూడా దృష్టిలో వుంచుకొని రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యను పరిశీలించాలని సభవారికి ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ విషయాన్ని గురించి సమగ్రంగా పరిశీలించడానికి త్వరలోనే ఉన్నతాధికార సంఘం ఒకటి నియమించబడుతుందని, ఈలోగా భాషారాష్ట్ర వాదులందరు తమ వివాదాలను పరిష్కరించుకొనడానికి పూనిక పూనాలని హెచ్చరించారు.

మైనారిటీ వర్గాల రక్షణకుగాను గవర్నర్లకు ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వాలని డాక్టర్ అంబేడ్కర్ చేసిన సూచనను గురించి ప్రస్తావిస్తూ ఒక మైనారిటీ వర్గం సంరక్షణకు గవర్నరు జోక్యం కలిగించుకోవాలంటే, ముందుగా ప్రెసిడెంట్ సమ్మతిని పొందవలసి వుంటుందని, అందుకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాగలదని అంటూ ఈ విధంగా గవర్నరు జోక్యం కలిగించుకోవడం జరిగితే, గవర్నరు-మంత్రివర్గం కలిసివ్యవహరించడం అసాధ్యం కాగలదన్నారు.

డాక్టర్ అంబేడ్కర్ సూచించినట్టు ప్రత్యేకమైన అధికారాలు గవర్నర్‌కు ఇవ్వడంద్వారా కాక మంత్రివర్గవిధానాలను జయప్రదంచేయాలన్న ఆసక్తి తనకు కలదని గవర్నరు నిరూపించుకొనడంద్వారా మంత్రివర్గంలో తనపై విశ్వాసాన్ని కలిగించుకొని నైతికంగా పలుకుబడిసంపాదించి, రాజ్యాంగరీత్యా సమకూర్చిన హక్కులను రాష్ట్రంలోని అన్ని వర్గాలు అనుభవించేటట్లు చూడడానికి పూర్తి అవకాశాలు కలవన్నారు.

భాషా రాష్ట్రాలకు తాను శత్రువును కాదని చెబుతూ, "దేశ ద్రోహాలకు, దేశ సమైక్యతను విచ్ఛిన్నం చేసేవాటికి మాత్రమే తాను శత్రువును" అని ప్రకటించారు. శాసన సభలలో అనేకభాషలు మాట్లాడేవారున్నప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీసంస్థలు సక్రమంగా పనిచేయవని ఆక్షేపణ చెప్పడం జరిగిందని, ఇంతవరకు వాడకంలో వున్న ఇంగ్లీషు తన ప్రాబల్యాన్ని కోల్పోయినప్పుడు ఏ భాష మాట్లాడే శాసన సభలు ఏర్పడక తప్పదని ఒకొక భాషా రాష్ట్రాలలో కనీసం జాతీయభాషనైనా వాడవలసివుంటుందని కూడా అన్నారు. అయితే, ఈ భాష అనే దానిని దైవసమానం చేయడంవల్లనే అనేక చిక్కులు వస్తున్నందున కేవలం భాషా దృక్పథంతోనే కాక ఇతర పరిస్థితులనుకూడా గమనించి వ్యవహరించాలి అన్నారు.

ఏ రాష్ట్రాలను ముందుగా ఏర్పాటుచేయాలన్నదికూడా ఆలోచించవలసిన విషయమేనని అంటూ, కొన్ని శతాబ్దాలుగావున్న రాష్ట్రాలు మరికొంతకాలంపాటు అలాగే వున్నందువల్ల వచ్చే పెద్దనష్టం ఏదీ లేదన్నారు. రాష్ట్రాల పునర్నిర్మాణానికి ఎవ్వరూ అడ్డురారని, కానిపోతే కొంతకాలం వోపికపట్టాలని, ప్రజాస్వామ్యవ్యవస్థలో ప్రజల కోర్కెలను తిరస్కరించడంకాని ధిక్కరించడంకాని జరగదన్నారు.

ప్రజా ప్రతినిధులుగా వున్నవారు ప్రజలలో ఉద్రేకాన్ని రెచ్చగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని వివరించడమే పనిగా పెట్టుకొనక రాజధాని హైకోర్టు, ఆస్తి-అప్పులవంటి విషయాలలో ఏకాభిప్రాయ సాధనకు కృషిచేయడం జరి

(మిగతా 4 వ పేజీలో)

# ఆంధ్ర పొగాకు వ్యాపారం

### యూనియన్ మంత్రివద్దకు ఆంధ్ర పార్లమెంటు సభ్యుల రాయబారం

న్యూఢిల్లీ సెప్టెంబరు 8—40 లక్షల పౌండ్ల పొగాకు విడుదలకాకుండా రైతులు, వ్యాపారులవద్ద నిల్వవున్నదనీ, పొగాకుఉత్పత్తిదారుల కష్టాలను తొలగించాలనీ తెల్పుతూ బహుకొద్ది ఆంధ్ర పార్లమెంటు సభ్యులయినా యూనియన్ వ్యవసాయమంత్రి డాక్టర్ పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్‌ను నేడు కలుసుకొని ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

మార్కెట్ యార్డు ఎక్కడైనా పొగాకువుండే ప్రాంతాని కంతటికీ, వ్యాపింపచేయాలనీ, పొగాకు రీడ్రైయింగ్ ప్లాంటును స్థాపించాలనీ పొగాకు రకాల పునః పరిశీలన జరపాలనీ మధ్యరకం, తక్కువ రకాల ఇండియా పొగాకును ఎగుమతి చేసే నిమిత్తం విదేశాలలో క్రొత్త మార్కెట్లను కనుగొనడం కోసం ప్రతినిధివర్గాలను ఇతర దేశాలకు పంపించాలనీ వారు తెలిపారు.

డాక్టర్ దేశ్‌ముఖ్ శ్రద్ధగా విని వారు చేసిన సూచనలను జాగ్రత్తగా పరిశీలించగలనని హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—ధోవతుల ఉత్పత్తిపై విధించబడిన నిర్బంధాన్ని రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ కోరికకోర్కెను ఇండియా ప్రభుత్వం తిరస్కరించిందని తెలుస్తున్నది.

1952 డిసెంబరు ఒకటవ తేదీనుండి మిల్లులు ఉత్పత్తిలో వాటికి 60 వంతులకే ధోవతులకు ప్రభుత్వం పరిమితం చేసిన సంగతి పాఠకులకు విదితమే. చేనేతకు దోహదమివ్వడానికి ఈ నిషేధం విధించబడింది.

మద్రాసు సేవా సదన్ సహాయార్థం
ప్రదర్శనములు

11-9-53 శుక్రవారం సా॥ 6 గం॥లకు మ్యూజియం థియేటరులో
"రక్తపాశం" టి కె. ఎస్. బ్రదర్సు

12-9-53 శనివారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
భరతనాట్యము
లలిత, పద్మిని, రాగిణి (తిరువాన్కూరు సోదరీమణులు)

14-9-53 సోమవారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
భరతనాట్యము, ప్రాచ్యనృత్యములు
విసా, బ్రహా, చంద్ర (తంజావూరు సోదరీమణులు)

15-9-53 మంగళవారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
చౌ చౌ ప్రదర్శనము

19-9-53 శనివారం సా॥ 6 గం॥లకు సెంట్ మేరీస్ హాలులో
భరతనాట్యము
జి. కౌసల్య, ఎం. ఏ.

మద్రాసు సేవా సదన్ పూర్వ విద్యార్థినుల సంఘము

రేట్లు. సీజన్ టిక్కెట్లు రు. 40/- రు 20/-
దినసరి టిక్కెట్లు:- రు. 10/- రు 5/- రు 3/- రు. 1/-

పరిగణ ఫలితాంశములు

సం॥ 1951 డిసెంబరు 31వ తేదీనాటికి

హోల్ లైఫ్ పోలసీలు: 1000 రూ. భీమా చేయువారికి రూ. 9/-లు

ఎండోమెంట్ పోలసీలు: 1000 రూ. భీమా చేయువారికి రూ. 7/-లు

ది న్యూ ఏషియాటిక్ ఇన్సూరెన్సు కం. లిమిటెడ్

హెడ్ ఆఫీసు న్యూ ఢిల్లీ    ఛైర్మన్ ఎల్. ఎన్. బిర్లా

బ్రాంచీలు, ఏజన్సీలు : భారత దేశమంతట

## వరదలవల్ల కలిగిన ధాన్యం నష్టం

### అధికోత్పత్తి ద్వారా పూడ్చవచ్చునని

### మంత్రి కిద్వాయ్ ఆశాభావం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—ఇటీవల వరదలవల్ల కలిగిన ఆహారపు పంటల నష్టం కంటే హెచ్చుగా ఇతర రాష్ట్రాలలో అత్యధికోత్పత్తి కొనసాగించగలమని ఇండియా ప్రభుత్వం ఆహార శాఖామంత్రి మిస్టర్ రఫీ అహమదీ కిద్వాయ్ నేడు పార్లమెంట్‌లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు

యు. పి. బీహార్, పశ్చిమ బెంగాల్, మద్రాసు (గోదావరి)లలో వరదలవల్ల పంటలకు ఎంతనష్టం కలిగిన ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా అంచనా వేయజాలకున్నాయని, ఇంకా జిల్లాలనుంచి నష్టం వివరాలు సేకరించబడుతున్నాయని, వరదలనష్టం విపరీతమని మాత్రం తెలుపబడిందని మంత్రి అన్నారు.

"వరదలవల్ల కలిగిననష్టం కారణంగా విదేశాలనుంచి బియ్యం కొనవలసిన అవసరం వుంటుందా?" అని ప్రశ్నించగా, వరిపంట ఎంతనష్టమైంది రాష్ట్ర ప్రభుత్వాల అంచనాలు పంపిన తర్వాతనే ఈ సంవత్సరం ఎంత వరిపండేది, ఎంత విదేశాలనుంచి తెప్పించవలసివచ్చేది పరిశీలించవలసివుంటుందని జవాబు చెప్పారు.

అంతకుముందు వ్యవసాయ శాఖామంత్రి శ్రీ దేశ్‌ముఖ్ ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ఇంతవరకు జావానుంచి 6,300 టన్నుల చక్కెర దిగుమతి చేసుకోబడిందని, మెక్సికో, జావా, క్యూబా, ఇంగ్లండ్, మున్నగు దేశాలనుంచి, మరి 1,30,000 టన్నుల చక్కెర ఖరీదు చేసుకొనడం పూర్తి అయిందని, ఈ చక్కెరంతా ఈ సంవత్సరం లోగా ఓడలో ఇక్కడికి చేరగలదని అన్నారు. ఈ చక్కెరధర మణుగుకు 25-8-6 నుంచి 26-15-6 వరకు వుండగలదన్నారు.

### బర్మా బియ్యం కొనుగోలు

ఈ సంవత్సరంలో ఇక బర్మా బియ్యం తమకు అక్కరలేదని, 1954 కు కావలసిన బియ్యం గురించి ఈ వచ్చే డిసెంబర్‌లో తెలియజేయగలమని ఇండియా ప్రభుత్వం బర్మా ప్రభుత్వానికి తెలిసిందని నేడు ప్రజాప్రతినిధుల సభలో ఆహారశాఖామంత్రి మిస్టర్ కిద్వాయ్ తెలియజేశారు.

బర్మా బియ్యం ధరను తగ్గించడానికి తమ వస్తువుల ధరను పెంచడానికి ఇండియా ప్రయత్నించిందన్న పుకారులో సత్యం లేదన్నారు.

ఒక శత్రుదేశంతో బియ్యం వ్యాపారం గురించి మీరు ఎందుకు మాట్లాడ గూడదు?" అని తాను బర్మా వ్యాపార మంత్రి థాకిన్‌ను చెప్పలేదని, దీనికి సంబంధించిన వార్తలను ఖండించ వలసిందిగా బర్మా ప్రధాని ద్వారా ఆయనను కోరానని మిస్టర్ కిద్వాయ్ ప్రకటించారు.

ఇండియాలో బియ్యం పరిస్థితి సంతృప్తికరంగావుంది. ఇండియాలో బియ్యం ధర తక్కువగా వున్నదని, బర్మా బియ్యాన్ని వారు కోరుతున్న అధికధరకు కొనలేమని బర్మా ప్రభుత్వానికి స్పష్టం చెయ్యబడింది.

అయితే, ఇండియాలోకి తెచ్చి మణుగు 16 రూపాయల ధరకు ఇచ్చేటట్లయితే సారీనా బర్మానుంచి 10 లక్షల టన్నుల బియ్యం కొనగలమని ఇదివరకు మనం చేసిన సూచన నేటికీ నిలిచే వున్నదని మిస్టర్ కిద్వాయ్ అన్నారు.

---

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—విచారణలో నున్న కీన్యా ఆఫ్రికన్ నాయకుడు జోమో కీన్యాటా తరపున అప్పీలు చెయ్యడానికి వీలుగా ఒక "నిధి" ప్రారంభించవలసినదని ఢిల్లీ వై. ఎం. సి. ఏ హాస్టల్‌లోనివారు డాక్టర్ హెచ్. ఎస్. కుంజ్రూను కోరారు. తాము వసూలు చేసిన 110 రూపాయలను ఆయనకు అందజేశారు కూడా.

# నిరుద్యోగ నిర్మూలనకు 50 కోట్ల రూపాయలు

### ఆర్థిక మంత్రి శ్రీ డి. దేశముఖ్ సూచన

న్యూఢిల్లీ సెప్టెంబరు 8—

నిరుద్యోగ నివారణకు ఒక 50 కోట్ల రూపాయలు ప్రత్యేకింపబడవచ్చుననే "ప్రసక్తి" కలదని నేడు ప్రజాప్రతినిధుల సభలో ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ యథాలాపంగా అన్న మాటకు ఇక్కడ లబ్ధప్రతిష్ఠ వర్గాలలో ప్రాధాన్య మివ్వబడుతున్నది.

అక్టోబరు 6, 7 తేదీలలో జరగగల జాతీయాభివృద్ధిసంస్థ సమావేశంలో నిరుద్యోగ నివారణకు ప్రత్యేకించబడగల మొత్తాన్ని గురించి, కార్యక్రమాన్ని గురించి పరిశీలన జరపబడగలదట.

దేశంలో నిరుద్యోగ సమస్యే నేడు ప్రధాన సమస్యగా భావించబడుతున్నది ఈ సమస్యను కొంతకాలంగా ప్లానింగ్ కమిషన్ పరిశీలిస్తున్నది. ఇప్పటికే 11 అంశాలుగల ఒక ప్రణాళికను తయారు చేసి వుంది. నిరుద్యోగాన్ని తొలగించేటందుకు ఈ ప్రణాళికను ఏ విధంగా అమలు పరచాలో తగిన సూచనలు చెయ్యవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర మంత్రులను ప్లానింగ్ కమిషన్ అడిగింది ఉద్యోగావకాశాలు పుష్కలంగా వున్న కార్యక్రమాలను ప్రస్తుత పంచవర్ష ప్రణాళిక క్రిందనే అనుసరించ వచ్చునా, లేక ఉద్యోగావకాశాలతో కొత్త ప్రణాళికలను రూపొందించ వలసివున్నదా అని రాష్ట్రాలు, కేంద్ర శాఖలు ప్రశ్నించబడ్డారు జాతీయాభివృద్ధి సంస్థ సమావేశంలోగా రాష్ట్రాలనుంచి, కేంద్రశాఖలనుంచి జవాబులు రాగలవని తలంచబడుతున్నది.

గత శుక్రవారం ప్రజా ప్రతినిధుల సభలో నిరుద్యోగ సమస్యపై చర్చ జరిగినప్పుడు, పంచవర్ష ప్రణాళికను తగువిధంగా సవరించాలని, ఇతర విధాల చర్యలు తీసుకోవాలని ఒక తీర్మానాన్ని ఆర్థికమంత్రి ప్రతిపాదించి వున్నారు.

ప్లానింగు కమిషన్ 11 అంశాల ప్రణాళికలో చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించడానికి వ్యక్తులకుగాని, సంస్థలకుగాని ధనసహాయం చెయ్యడం ఒక అంశం. క్రియా, శిక్షణ కేంద్రాలు స్థాపించడం, కుటీర పరిశ్రమల వస్తువులను ప్రోత్సహించడం, విద్యా సంస్థలు స్థాపించడం, విద్యుచ్ఛక్తి ఉత్పత్తి మొదలైన ఇతర అంశాలు చాల అందులో వున్నాయి ఉద్యోగావకాశాలు గల కొన్ని కార్యక్రమాలు కలవు. సహజంగా వాటికి ఖర్చు ఎక్కువగా అవుతుంది.

## ఓపెన్ ఎయిర్ సినిమా థియేటర్లు

### లైసెన్సు యిచ్చే నిమిత్తం ఏర్పాట్లు

మద్రాసు, సెప్టెంబరు 8—ఓపెన్ ఎయిర్ సినిమా థియేటర్లను కొన్ని సమయాలలోనే ఉపయోగించే ఒక ప్రత్యేక తరగతి సినిమా థియేటర్లుగా గుర్తించి లైసెన్సు సౌకర్యాలు కల్పించే నిమిత్తం సినిమెటోగ్రాఫ్ రూల్సుకు సవరణలు చేయడంకోసం చిత్తు సవరణలను ఇందుకు సంబంధించిన అధికారులను సంప్రదించిన పిమ్మట పోలీసు కమిషనర్ ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తరువు చెయ్యబడింది

ప్రభుత్వం పోలీసు అధికారులతో సంప్రదించిన పిమ్మట ఓపెన్ ఎయిర్ థియేటర్లను శాశ్వతమైన సినిమా థియేటర్లుగా గుర్తించటానికి వీలులేదని నిశ్చయించబడింది. అయితే, యీ థియేటర్లు ఒక ప్రత్యేక తరగతికి చెందినవిగా గుర్తించాలని నిర్ణయించింది.

## ఖట్మండూ మునిసిపల్ ఎన్నికల ఫలితం

### కమ్యూనిస్టులకు ఎక్కువ స్థానాలు

ఖట్మండూ, సెప్టెంబర్ 7—18 మంది సభ్యులుగల ఖట్మండూ మునిసిపల్ కౌన్సిల్‌లో కమ్యూనిస్టులకు అత్యధిక స్థానాలు లభించాయి.

ఎన్నికల ఫలితాలు నిన్నసాయంకాలం ప్రకటించబడ్డాయి. కమ్యూనిస్టులు ఐదు స్థానాలు, నేపాల్ ప్రజాపరిషత్ నాలుగు స్థానాలు, నేపాలీ కాంగ్రెస్ నాలుగు స్థానాలు, గోర్ఖాపరిషదీ ఒక స్థానం, స్వతంత్రులు నాలుగు స్థానాలు సంపాదించారు వయోజన నియోజనాధికారవిధానంపై నేపాల్ రాజధానిలో తొలిసారిగా జరిగిన ఎన్నిక లివి కమ్యూనిస్టులకు వీలయిన మొత్తం వోట్లలో నూటికి 50 కి పైగా వచ్చాయి.

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ విశ్వేశ్వర ప్రసాద్ కోయిరాలా మునిసిపల్ ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ, నిరంకుశశక్తుల నుంచి ప్రజాస్వామిక పక్షాలకు ప్రమాదం హెచ్చిందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నవన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు.

"ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యపక్షాలు కమ్యూనిస్టులతో పోటీచేసి వోడిపోవడం ప్రజల వైఖరికి సూచనగా గ్రహించాలి ఈ పరాజయానికి ప్రజాస్వామిక పక్షాలలో గల అభిప్రాయభేదమే కారణం ఎన్నికలలో ఒక్కస్థానాన్ని కూడా సంపాదించని పాలకపక్షంపట్ల ప్రజలకుగల అసంతృప్తినికూడా ఈ ఫలితాలు తెలుపుతున్నవి."

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుని అభిప్రాయం లాంటి అభిప్రాయాన్నే నేషనల్ డెమొక్రాటిక్ పార్టీ ప్రధానకార్యదర్శి మాజీ మంత్రి శ్రీ మహేంద్రవిక్రం షా కూడా ప్రకటించాడు

ప్రజలు ఉత్తమ జీవన ప్రమాణం, సువ్యవస్థితమైన జీవితం కోరుతున్నారని, ఇంతవరకు అధికారంలోవున్న పార్టీలు తమ వాంఛలను పూరించలేదు కనుక ప్రజలు అప్రజాస్వామిక పక్షాల వైపు మొగ్గారని ఈ ఎన్నికలఫలితాలు సూచిస్తున్నవని శ్రీ షా అన్నాడు

"దేశంలో పరిపాలన విధానం చక్కబడకపోతే, శాంతి భద్రతలకు కూడా భంగం కలుగగలదని రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు ప్రస్తుతం కిస్సాన్ సంఘాలుగా పనిచేస్తున్న కమ్యూనిస్టు కార్యకర్తలు బహిరంగంగానే ప్రభుత్వాజ్ఞలను ధిక్కరిస్తున్నారని, వారంట్లున్న కమ్యూనిస్టు కార్యకర్తలు బహిరంగంగా వీధులలో తిరుగుతూ, బహిరంగ సభలలో ప్రసంగిస్తున్నారని ఈ వర్గాలవారు తెలుపుతున్నారు ప్రభుత్వాజ్ఞల వుల్లంఘన జరుగుతుండటం చూడగా ప్రభుత్వం ప్రతిష్ఠ క్రమంగా తగ్గిపోతున్నదని, కమ్యూనిస్టుల వొత్తిడివల్ల స్థానికాధికారులు నిస్సహాయులుగా వున్నారని ఈ రాజకీయవర్గాలవారు వాదిస్తున్నారు ప్రజాస్వామ్యపక్షాల నాయకులు ఇంకా అభిప్రాయ భేదాలతో వుంటే, ప్రజాస్వామ్యానికే హాని కలుగగలదని వీరు అంటున్నారు

### కొత్త మంత్రి ప్రమాణస్వీకారం

మేజర్ జనరల్ మహబీర్ షంషేర్ నేడు నేపాల్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.

నేపాల్ రాజు త్రిభువన్ కలకత్తాలో వుండడంవల్ల యువరాజు మహేంద్రవీర్ విక్రం షా ప్రమాణస్వీకారం చేయించాడు మహబీర్ షంషేర్‌తో నేపాల్ మంత్రుల సంఖ్య ఐదయింది.

## మహిళా స్మాల్ సేవింగ్స్ కమిటీ

### ఆంధ్రశాఖకు సభ్యుల నియామకం

న్యూఢిల్లీ సెప్టెంబరు 7—అఖిలభారత మహిళా "స్మాల్ సేవింగ్స్" కమిటీసభ్యురాలు కమిటీ ఆంధ్రశాఖ అధ్యక్షురాలు. శ్రీమతి భారతీదేవి రంగాగారు దిగువ పేర్కొన్నవారిని ఆంధ్ర కమిటీకి సభ్యులుగా నియమించారు:

శ్రీమతులు కడప రామసుబ్బమ్మ, బొణకొ కనకమ్మ, మూల్పూరి చుక్కమ్మ, ఈడ్పుగంటి రత్నమాంబ. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, బత్తుల కామాక్షమ్మ. మరుపిళ్ళ భ్రమరాంబ. దిగుమర్తి జానకిబాయమ్మ, పూటుకూరి లక్ష్మీకాంతమ్మ. కొండా పార్వతీదేవి, లక్ష్మీ రఘురామయ్య, లక్ష్మీరెడ్డి భూపతిరాజు బంగారమ్మ, మలపాక కమలమ్మ. కుమారి, బొప్పన, మనోరమ (కార్యదర్శి) గార్లు

మరి ఐదుగురు సభ్యురాండ్రు, వివిధ మహిళా కాలేజీల ప్రిన్సిపాల్ సభ్యురాండ్రుగా ఆహ్వానింపబడగలరు

ఆంధ్ర కమిటీ ప్రథమ సమావేశం విజయవాడలో 14 వ తేదీ సాయంత్రం 4 గంటలకు లేడీస్ క్లబ్‌లో జరుగుతుందని, సభ్యురాండ్రందరు ఈ ప్రకటనే ఆహ్వానంగా పరిగణించి సమావేశానికి హాజరు కావలసిందని శ్రీమతి భారతీదేవి రంగాగారు విజ్ఞప్తి చేస్తున్నారు.




## బొంబాయిలోని హైదరాబాద్ భవనం

### నెలలోగా అమ్మకం జరుగవచ్చునని ముఖ్యమంత్రి ప్రకటన

సికింద్రాబాద్, సెప్టెంబర్ 8—బొంబాయి నగరంలో వున్న 75 లక్షల రూపాయల విలువచేసే హైదరాబాద్ భవనం, దాని పరిసరంలోని ఖాళీ భూమి నెలలోగా విక్రయించబడుతుందని నేడు బొంబాయినుంచి తిరిగి వచ్చిన నిజాం ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు విమానాశ్రయంలో పత్రికా ప్రతినిధులతో అన్నారు.

పెక్కుమంది కొనడానికి సిద్ధంగా వున్నారని, కాని, ప్రభుత్వం తాను అంచనా వేసుకున్న ధరకే అమ్మడానికి ఇష్టపడుతుందని ఆయన అన్నారు

ఈ నెల 3 వ వారంలో కేంద్రప్రభుత్వ సమాచార శాఖా మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ సమావేశ పరిచే రాష్ట్ర సమాచార శాఖా మంత్రుల మహాసభలో నిజాం ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు పాల్గొంటారని తెలుస్తున్నది.

శ్రీ రామకృష్ణరావుగారి వెంట సంస్థాన సమాచారశాఖ డైరెక్టర్ శ్రీ బిందూ యిరావుగారు ఢిల్లీ వెడుతారు.

## వరద బాధితులకు వరంగల్ సహాయం

### జిల్లా బోర్డుచే 10వేలు మంజూరు

మధిర, సెప్టెంబర్ 8—వరంగల్ జిల్లా బోర్డు నేడు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశమై నిజాంలో గోదావరి వరద బాధితుల సహాయార్థం 10 వేల రూపాయలు మంజూరు చేసింది గ్రామాలలో పాఠశాల భవనాలు నెలకొల్పడానికి కూడా నిర్ణయించింది

## కమ్యూనిటీ ప్రాజెక్టులు

### అధికారులతో పార్లమెంటు సభ్యుల చర్చలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6—తమ నియోజక వర్గాలలోని కమ్యూనిటీ ప్రాజెక్టుల సలహా సంఘాలలో సభ్యులుగా వున్న 20 మంది పార్లమెంటు సభ్యులు నేడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ వి టి కృష్ణమాచారిగారిని కమ్యూనిటీ ప్రాజెక్టుల శాఖ ప్రధానోద్యోగులను కలుసుకొని తమ ప్రాంతాలలో ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించిన సమస్యలపై సమాలోచనలు జరిపారు సభ్యులందరూ తమ ప్రాంతాలకు సంబంధించిన సూచనలు చేశారు ఇలాంటి సమాలోచనలవల్ల ప్రణాళికలకు ప్రజల సహకారాన్ని హెచ్చుగా పొందవచ్చునని పార్లమెంటు సభ్యుడు ఆచార్య ఎస్. ఎన్. అగర్వాలా అన్నారు. మైనర్ ఇరిగేషన్ గ్రామీణ పరిశ్రమలు, వృత్తి విద్య ను గురించి పెక్కు సూచనలు చేశారట.

రేపటినుంచి ప్రాంతీయ ప్రాతిపదికపై వీరు సమావేశమై మరింత వివరంగా సమాలోచనలు కొనసాగించగలరని తెలుస్తున్నది.

పారిశ్రామికులు, వర్తకులు, అనధికార్లు అప్పుడప్పుడు కమ్యూనిటీ ప్రాజెక్టుల ప్రాంతాలను పంచవర్ష ప్రణాళికక్రింద నిర్మించే ప్రాజెక్టులను పరిశీలించడానికి భారత వాణిజ్యమండలుల ఫెడరేషన్‌వారు తగిన ఏర్పాట్లు చేశారు ప్రతి దఫా 25 మంది ఈ పర్యటన చేస్తారు దక్షిణ భారత వాణిజ్య మండలివారు దక్షిణాది ప్రాంతాలలో పర్యటనకు ఏర్పాట్లు చేస్తారు.

## పరిశిష్ట మద్రాసులో నెహ్రూ పర్యటన

### మాలంపుజా, దిగువ భవానీ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శిస్తారట

మద్రాసు, సెప్టెంబర్ 8—ప్రధాని పండిట్ నెహ్రూ ఈవారి మద్రాసు రాష్ట్రంలో నాల్గురోజు లుండగలరని తెలుస్తున్నది

అక్టోబరు 1 వ తేదీన ఆంధ్రరాష్ట్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న పిమ్మట శ్రీ నెహ్రూ అక్టోబరు 2 వ తేదీ ఉదయం మద్రాసు వస్తారు ఆ రోజు యిచ్చట వుండి సాయంత్రం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తరువాత బయలుదేరి వెళ్ళి మధురై, కోయంబత్తూరు, మాలంపూజా, దిగువ భవానీ ప్రాజెక్టు ప్రాంతాలను సందర్శిస్తారు

ప్రస్తుత కార్యక్రమం ప్రకారం అక్టోబరు 5 వ తేదీ ఉదయం ప్రధాని నెహ్రూ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళగలరని తెలుస్తున్నది

తమిళనాడు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ కె కామరాజనాడార్, మద్రాసుముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారి, ఆర్థిక మంత్రి శ్రీ సి సుబ్రహ్మణ్యంగార్లను నేటి ఉదయం సెక్రటేరియట్‌వద్ద కలుసుకొని ప్రధాని పండిట్ నెహ్రూ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను గురించి చర్చించారు.

---

భారత స్వాతంత్ర్యోద్యమ గాథ రచనలో కేంద్ర సంపాదక వర్గానికి తోడ్పడడం నిమిత్తం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ స్పీకరు శ్రీ గోపీనాథ్ అమన్ అధ్యక్షతను 11 మంది సభ్యులు గల ప్రత్యేక సంఘాన్ని నియమించిందని న్యూఢిల్లీ వార్త.

# నిజాంలో పదహారు ఇరిగేషన్ ప్రాజెక్టులు

### —పదమూడు కోట్ల ఖర్చుతో పథకం

సికింద్రాబాద్, సెప్టెంబరు 8—

**12.64** కోట్ల రూపాయల వ్యయంతో పదహారు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించడానికి తగు ప్రణాళికలను హైదరాబాదు ప్రభుత్వం సిద్ధపరచింది. ఇవి అన్నీ పూర్తిగా అమలు జరిగిననాడు 2,28,780 ఎకరాల భూమి కొత్తగా సాగులోకి రాగలదు.

ఇందులో రెండు నల్గొండ, గుల్బర్గా జిల్లాలకు, పూర్ణ ప్రాజెక్టుతో సహా మిగతవన్నీ మరాఠ్వాడా ప్రాంతాలకు ప్రత్యేకించబడ్డాయి

ఈ ప్రణాళిక లన్నింటినీ పంచవర్ష ప్రణాళికలో చేరవలసిందని రాష్ట్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌కు, ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది

హైదరాబాద్ పంచవర్ష ప్రణాళికలో తమ ప్రాంతం పూర్తిగా అలక్ష్యం చేయబడిందని మరాఠ్వాడా ప్రజలు భావిస్తూవుండడం చేతనే వీటి మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతున్నది

ఈ ప్రణాళికలను ఆమోదించే పక్షంలో వాటినిర్వహణకు అయ్యే వ్యయాన్ని ప్లానింగ్ కమిషన్‌కు గ్రాంటులు, అప్పుల రూపంలో మంజూరు చేయవలసివుంది రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలు ఇందు నిమిత్తం ప్రజల దగ్గరనుంచి ఋణాలు చేయనున్నది

ఇవి 1955-56 నాటికి పూర్తి కాగలవని భావించబడుతున్నది.

### భూమి తనఖా బ్యాంకులకు అప్పులు

ప్రాథమిక భూమి తనఖా బ్యాంకులకు ఋణాలు మంజూరుచేసే విషయంలో సహకరించవలసిందని హైదరాబాద్ బోర్డు ఆఫ్ రెవిన్యూ కార్యదర్శి రాష్ట్రంలో రెవిన్యూ సంస్థలన్నింటిని ఆదేశించారు

స్థాపించబడిన అయిదు మాసాలలోనే సెంట్రల్ ల్యాండ్ మార్టిగేజి బ్యాంకి అప్పుడే లక్ష రూపాయల అప్పును మంజూరు చేసినట్లు తెలుస్తున్నది ఇంకా రెండు లక్షల రూపాయలకు అప్పు దరఖాస్తులను ఈ బ్యాంకి మంజూరు చేయవలసివున్నదట ఇప్పటికి గంగావతి పర్బణీ, ఖమ్మంమెట్టు, సుల్తానాబాద్, మహబూబాబాద్, కరీంనగర్, భువనగిరి, సూర్యాపేట ములుగు, బస్వాడాలలో ప్రాథమిక సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయట

### ఆదర్శగ్రామం

ఔరంగాబాద్‌జిల్లాలో సిల్లోడ్ తాలూకా అడగావ్‌గ్రామం ఆదర్శగ్రామంగా పరిణమించింది. ఇందులో 650 మంది ప్రజలున్నారు

ఇక్కడ పంచాయతీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఒక చిన్న ఆస్పత్రి, ఒక నమూనా గ్రంథాలయం, చిన్న అసెంబ్లీ హాలు నిర్మించబడ్డాయట

ప్రజలు త్రాగుడు వ్యసనానికి స్వస్తి చెప్పారు. వీరు 18 మాసాలలో ఆర్థికంగా, విద్యా విషయకంగా ఎంతో అభివృద్ధిని సాధించారట గడచిన రెండు సంవత్సరాలు ఇక్కడ ఎట్టి అంటువ్యాధులు రాలేదట.

## రాష్ట్రాలలో కాంగ్రెస్ సేవాదళాలు

### ప్రదేశ్ కమిటీలకు అగర్వాల్ సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 7—కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ ఎన్, అగర్వాల్ నేడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు పంపిన సర్క్యులర్‌లో కాంగ్రెస్ సేవాదళ సంస్థలను బలపరచవలసిన ఆవశ్యకతను వివరించారు.

సేవాదళ యువకులకు ఉత్తమ శిక్షణ ఇవ్వడానికి మాత్రమే కాక పంచవర్ష ప్రణాళిక అమలుకు కూడా ఉపయోగకరమని అన్నారు.

సేవాదళ్ వాలంటీర్లను ప్రోత్సహించడం కోసం కాంగ్రెస్‌వారు తమ రాష్ట్రాలలో వివిధప్రాంతాల సేవాదళశిబిరాలను పరిశీలిస్తూ వుండాలని, సేవాదళ్‌ల అభివృద్ధిని గురించి ప్రదేశ్ కాంగ్రెస్‌లు ఎప్పటికప్పుడు ఎ ఐ సి సి కి తెలుపుతూండాలని అయన సర్క్యులర్‌లో తెలిపారు.

### హైదరాబాద్-బొంబాయి విమానయానం

ఇండియన్ ఎయిర్ లైన్స్ నంబర్ 5 హైదరాబాదు నుంచి పూనామీదుగా బొంబాయికి వారానికి రెండు సార్లు ప్రయాణీకుల విమానయానం కొనసాగించడానికి ఆలోచిస్తున్నది దీనివల్ల పూనాకు హైదరాబాద్, బొంబాయిల నుంచి వెళ్తుతున్న విమాన ప్రయాణీకులకు సౌకర్యం కలుగగలదు

పూనా దక్షిణ భారత సైనిక ప్రధాన కార్యాలయం కావడంవల్ల ఏర్పడిన ప్రాముఖ్యంవల్ల నైతేనేమి, డిఫెన్స్ సర్వీస్ అకౌంట్ డిపార్ట్‌మెంట్, నేషనల్ కెమికల్ లేబరేటరీ స్థాపించడంవల్ల నైతేనేమి ఈ విమానయానం అవసరమైంది.

### ఐ. ఏ. ఎస్. ఉద్యోగుల శిక్షణ

13 మంది ఐ ఏ ఎస్ ఆఫీసర్లను శిక్షణ నిమిత్తం ఇండియా ప్రభుత్వం హైదరాబాద్‌కు పంపనున్నదని తెలుస్తున్నది వీరిలో తొమ్మిదిమంది సీనియర్ కేడరు, తక్కినవారు జూనియర్ కేడరుకు చెందినవారు

ఐదుగురు సీనియర్ కేడర్ ఉద్యోగుల మొదటి జట్టు ఈనెల మధ్యనరాగలదు వారు ఆరునెలలపాటు జిల్లాలలో అసిస్టెంట్ కలెక్టరుగా నియమించబడుతారు.

## గోవా స్వాతంత్ర్య పోరాటం

### ప్రధాని నెహ్రూతో గోవా నాయకుని సంప్రతింపులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—పోర్చుగీసు పరిపాలనకు వ్యతిరేకంగా గోవా ప్రజల స్వాతంత్ర్య పోరాట కార్యక్రమం విషయం శ్రీ నెహ్రూతో సంప్రదించడంకోసం గోవా ప్రజా నాయకుడు డాక్టర్ టి బ్రెగాంజ కున్హా ఢిల్లీ వచ్చారు. గతవారాంతంలో ఆయన ప్రధానిని కలుసుకొన్నారు

డాక్టర్ కున్హా 1946 వ సంవత్సరంలో కోర్టు మార్షల్ చేయబడి ఎనిమిది సంవత్సరాల దాకా ప్రవాసంకోసం లిస్బన్ పంపించబడ్డారు 1950 లో వదలివేయబడ్డాడు. అయితే వెంటనే గోవా తిరిగి వెళ్ళటానికి పోర్చుగీసు అధికారులు అంగీకరించలేదు.

గోవా స్వాతంత్ర్య పోరాటం యావత్భారత స్వాతంత్ర్య సమరంగా పరిణమించినదనీ, గోవా విదేశీ పరిపాలనక్రింద వున్నంతకాలం భారత స్వాతంత్ర్యం పూర్ణస్వాతంత్ర్య రూపం చెందలేదనీ, ఏసామ్రాజ్య రాజ్యమైనా దీనిని స్థావరంగా ఉపయోగించుకొనే ప్రమాదం వున్నదనీ డాక్టర్ కున్హా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రస్తుత గోవా స్వాతంత్ర్య పోరాట పరిస్థితులను గమనించి రాజకీయ విభేదాలనువిడచి గోవాస్వాతంత్ర్యంకోసం, ఐక్య ప్రజా ఉద్యమాన్ని సాగించడంకోసం ప్రయత్నిస్తాననీ గోవాలో ఫాసిస్టు పోలీసు పరిపాలనవల్ల స్వాతంత్ర్య ఉద్యమానికి అవకాశాలు లేనందున గోవా స్వాతంత్ర్య పోరాటం కేంద్రస్థానం బొంబాయిలో ఏర్పాటుచేయబడుతుందనీ డాక్టరు కున్హా తెలిపారు.

## ఇండియా, చైనాల మైత్రి సాధన

### పండిట్ నెహ్రూ చేసిన కృషి ప్రశంస

హైదరాబాద్, సెప్టెంబర్ 6—ఆరు వారాలపాటు చైనాలో పర్యటించి ఇటీవల మాతృదేశానికి తిరిగివచ్చిన డాక్టర్ ఎస్ ఎం జయసూర్య (ఎం. పి) నేటి సాయంకాలం జరిగిన బహిరంగసభలో ప్రసంగిస్తూ, ఇండియా, చైనాల మైత్రిని అభివృద్ధిపరచడానికి పండిట్ నెహ్రూ కన్న ఎక్కువగా మరెవరూ పాటుపడ లేదన్నారు

చైనాలో మొదట అమలుపరచబడిన సంస్కరణ వ్యవసాయ రంగంలోనేనని, ఈ మూడేండ్ల కొద్దికాలంలోనే చైనా ప్రజలు ఆహార విషయంలో స్వయంసమృద్ధిని సాధించడమే కాక, విదేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేయగలుగుతున్నారని డాక్టర్ జయసూర్య యింకా ఇలా అన్నారు:

"పరిశ్రమాభివృద్ధిలో కూడా చైనా అఖండ విజయం సంపాదించింది ఇక రెండు సంవత్సరాలలో బట్టలఉత్పత్తి విషయంలో ఇప్పుడు బట్టలమిల్లు లున్న పెద్దదేశాలలో ఒకటి కాగలదు. అక్కడ అభివృద్ధి ఒకేరంగంలో మాత్రమే కనిపించడంలేదు విద్యా, ఆరోగ్య రంగాలలోకూడా సమానమైన అభివృద్ధే కనిపిస్తున్నది

"చైనా వ్యవసాయ, పరిశ్రమ అభివృద్ధికి ఇతరదేశాలసహాయంపై ఆధారపడక స్వశక్తిపైనే ఆధారపడి అభివృద్ధిచెందుతున్నది"

నవచైనాలో విప్లవానికి ముందున్న పరిస్థితులను ఆయన ప్రస్తావించి, చైనాలో పునర్నిర్మాణం ప్రాచీన సంప్రదాయాలు ప్రాతిపదికగా, నవీనపద్ధతులకు అనుగుణంగా కొనసాగుతున్నదని, నవచైనా పునర్నిర్మాణంలో బౌద్ధసంస్కృతి పాత్ర హెచ్చుగా వున్నదని అంటూ ఇలా ప్రసంగం ముగించారు

"ఆసియాదేశాల విముక్త్యుద్యమంలో ఇండియా, చైనాలు నిర్వహించవలసిన పాత్ర అతి ముఖ్యంగా కలదు ఈ రెండు దేశాల మధ్య మైత్రి కుదిరితేగాని ప్రధాన పాత్ర నిర్వహణ సాధ్యంకాదు ఈ మైత్రి అభివృద్ధి పొందడానికి పండిట్ నెహ్రూ కన్న హెచ్చుగా పాటుపడినవారు మరొకరు లేరు"

## మందుల దిగుమతి

### బొంబాయిమంత్రి నిరసన

అహమ్మదాబాద్, సెప్టెంబరు 6—ఇండియాలోని మందుల ఉత్పత్తి పరిశ్రమదారులు దేశానికవసరమైన మందులను తయారు చేయడమే గాకుండా మంచిరకం మందులను చౌకగా కూడా తయారు చేయాలని బొంబాయి ఆరోగ్యమంత్రి శ్రీ శాంతిలాల్ షా నేటి సాయంత్రం జరిగిన యల్. యం పార్మసీ కళాశాల వార్షిక సమావేశంలో అన్నారు

కోట్ల విలువగల మందులు దిగుమతిచేసుకొనబడుతున్నవనీ దేశానికవసరమైన మందులను ఇండియాలోని మందుల ఉత్పత్తి పరిశ్రమదారులు అన్నిరకాల మంచిమందులను తయారుచేయగల్గితే యీ మందుల దిగుమతి నిలిపివేయబడుతుందనీ శ్రీ షా తెలిపారు.

## మొహెంజోదారో మ్యూజియంకు నష్టం

### వరదదెబ్బ తగులగా

కరాచీ, సెప్టెంబర్ 7—సింధు లోయలో ఇటీవల విపరీతంగా కురిసిన వర్షాలవల్ల మొహెంజోదారోలో వున్న మ్యూజియంకు చాల నష్టం కలిగిందని ఇక్కడి "మార్నింగ్ న్యూస్" పత్రిక తెలుపుతున్నది.

మ్యూజియం భవనం కూలిపోయి ఐదువేల సంవత్సరాలనాటి నాలుగడుగుల ఏనుగు దంతం తునాతునకలై పోయిందని తెలుస్తున్నది ఏనుగుదంతపు ప్రాచీన వస్తువులు, వంద కంచు వస్తువులు, పెక్కు మనుష్య విగ్రహాలు వర్షానికి పాడయి పోయాయట.

ఆగస్టు 29 వ తేదీనాటి వాన దెబ్బకు మ్యూజియంలో 50 వేల రూపాయల నష్టం కలిగిందని తెలుస్తున్నది వస్తువులను ప్రదర్శించిన గాజుబీరువాలు మున్నగునవన్నీ పాడయాయి కొన్ని వస్తువులు మరొక భవనానికి మార్చబడ్డాయి అదికూడా ప్రమాద స్థితిలోనే వుంది

ప్రాగైతిహాసిక స్థలమైన మొహెంజోదారో సింధు రాష్ట్రంలోని లార్‌ఖానా జిల్లాలో వుంది తగినశ్రద్ధ తీసుకొనకపోతే, అమూల్యమైన ఈ ప్రాగైతిక సంపదను పాకిస్తాన్ కోల్పోగలదని పత్రిక హెచ్చరించింది.

## 'బెంగాల్, బీహార్‌లు అవిభాజ్యాలు"

### ప్రజా ప్రతినిధుల సభలో తాను చేసిన రిమార్కుపై డాక్టర్ కట్జూ వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5—ప్రజాప్రతినిధుల సభలో ఈ మధ్య ఆంధ్రరాష్ట్రం బిల్లుపై జరిగిన చర్చ సందర్భంలో తాను బీహార్ రాష్ట్రంలో యావత్తు బెంగాల్‌ను కలిపివేయటానికి సంసిద్ధుడనని రిమార్కు చేయడం బెంగాలీను రూపుమాపాలనే ఉద్దేశంతోకాదని యూనియన్ హోం మంత్రి డాక్టర్ కె యన్. కట్జూ హిందూ మహాసభ అధ్యక్షుడు, శ్రీ యన్. సి ఛటర్జీ (ఎం. పి) సమాధాన మిచ్చారు

హాస్యప్రవృత్తితో చేసిన ఈ రిమార్కు బెంగాలీ పత్రికాలో కొన్ని కలవరపరచిందనీ, కలకత్తా పత్రికలు తీవ్రవిమర్శ చేశాయనీ, యీ రిమార్కు విషయమై స్పష్టీకరణ అవసరమనీ శ్రీ ఛటర్జీగారు వ్రాసిన లేఖకు డాక్టర్ కట్జూ యింకా ఇలా జవాబిచ్చారు:

"దీర్ఘమైన ప్రసంగం సందర్భంలో యీ రిమార్కును వాదంలో ఏర్పడిన విసుగునుంచి బయటపడే నిమిత్తం చేశాను ఇందువల్ల ఆ ప్రయోజనం కలిగింది

"అవిభాజ్య బెంగాల్‌లో భాగంగా వున్న ప్రదేశాన్ని తిరిగి బెంగాల్‌లో కలిపి వేయాలని నా వాదం. యుగయుగాలనుంచి బీహార్ బెంగాల్‌లో అవిభాజ్య భాగంగా వుంది కలకత్తా కూడా బీహార్‌తో కలిపి వెయ్యాలని నా ఉద్దేశం. పైగా కలకత్తా నగరం ఆ మహా బెంగాల్‌కు రాజధానిగా వుండాలని నా అభిప్రాయం కలకత్తా నగరం బెంగాల్ సంస్కృతికి ముఖ్య కేంద్రం కలకత్తాకు వచ్చే ప్రతివాడు బెంగాలివాడవుతాడని నా మనోనిశ్చయం. దేశంలో ఏ భాగమైనా కలకత్తా నగరాన్ని రాజధానిగా గుర్తిస్తే దానంతటది బెంగాలీలో అంతర్భాగంగా అవతరిస్తుంది. ఈ రిమార్కులకు బీహారీలు ఆక్షేపణలు తెలియజేయవచ్చు బెంగాలీలో బీహార్ లీనం కావాలని ప్రకటిస్తున్నానని వారు ఆక్షేపణలు లేవదీయవచ్చు అయితే నేను బెంగాల్ దేశాన్ని రూపుమాపాలనే ఉద్దేశంతో ఈ రిమార్కు చేశానని భావించేవా రెంతా నా ప్రకటనను అర్థం చేసుకొంటారని ఆశిస్తున్నాను

"బెంగాల్‌కుగాని, బెంగాల్ ప్రజలకుగాని ఏ రకమైన హానినైన తలపెట్టేవారిలో ప్రపంచంలో కెల్ల నేను చిట్టచివరి వాడి నవుతాను"

డాక్టర్ కట్జూ భావాలకు హర్షం ప్రకటిస్తూ ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రచురించటానికై అనుమతించాలని శ్రీ ఛటర్జీ మరొక లేఖ వ్రాశారు

## రేడియో

(సెప్టెంబర్ 11, శుక్రవారం)

విజయవాడ 357 1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా): 7-15 మద్రాసు ఖి వార్త, 7-30 మద్రాసు వార్త, 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-ఉత్తరకుమార ప్రజ్ఞలు · నాటిక—వి వి ఆర్. గవర్నర్ పేట, మునిసిపల్ ఉన్నత పాఠశాల (సం. పా): 1-0 మద్రాసు ఖి వార్త; 1-30 మద్రాస్ ఎ వార్త; 1-40 (హిం తె వా); 2-0 మద్రాసు ఖి వార్త; 2-15 ఉన్నతపాఠశాలవిద్యార్థులకు-మాపూరు: కాంచీపురము—ప్రసంగం (హిం. పా): 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు — పుట్టుపూర్వోత్తరాలు; మోటార్‌కార్—ప్రసంగం: జె వరలక్ష్మి — పాటకథ: మూడు చేపలు—ఎలా తయారవుతున్నాయి; బెలూన్—(ప్ర). సి. హెచ్ చంద్రావతి; సాయంత్రం: 5-30 అన్నవరపు రామస్వామి (వ); 5-50 టి ఎల్. ప్రసూనాంబ (గా); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం — సుభాషితములు, నీలాటిరేవు: (స్త్రీలకు) — ఓడెల్లిపోతున్నది: జానపదగీతం-ముచ్చటలు, అత్తింట కుమార్తెకు లేఖలు · నౌకర్లతో మసులుకొనడం, పాటబండ త్రిపురసుందరమ్మ — ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం — రంగులరాట్నం, గిరగిర: పిల్లపుపాట-వినాయకుని జననం: నాటిక—రచన· పి మాధవశర్మ నీలాపనింద: కథ-గణనాథా, బృందగానం; 7-30 మధుపాత్ర, నాటిక—రచన; రవి; 7-45 ఖగోళ విజ్ఞానము. సూర్యకుటుంబము — ప్రసంగం, వసంతరావు వెంకటరావు; 8-0 అపురూప కీర్తనలు: విలయ విద్వాంసుడు. 8-15 కుంకలగుంట నైదుల్‌నాహెబ్ (నా)-రాగం తానం, పల్లవి, 9-0 (ఆం వా): 9-15 వాద్యబృందం; 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3మీటర్లలో ఉ
6-55 స్వాగతం; 7-0 వాద్యస
7-30 కె ఎమ్ లక్ష్మి. జి ద
8-0 (ఆం వా); మధ్యాహ్నం
1-40 (హిం వా). 1-50 (
సాయంత్రం: 5-30 హి
(గా). 6-0 (ఆం వా)—
వాతావరణం. వాణిజ్య వా
మాయవరం కె వి
(గా); 7-0 (స్త్రీ లి);
7-45 డి కె పట్టమ్మా
సుబ్రహ్మణ్యం (వ).
మణి (మృ). కె ఎస్
9-0 (ఆం వా), 10-

మద్రాసు (బి) 270
7-0 (తె వా); 7-15
12-0 కార్మికుల కార్య
మిక పాఠశాల విద్యార్థి
(రి): 1-30 (ఆం
1-50 (తె. వా); 2-0 విలంబ (వ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం; 6-15 (రి) 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 8-30 "భారతి ఉత్సవం". 10-05 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె వా); 7-15 ఎమ్ ఎస్. మహాదేవన్ (గా); 7-45 బెంగారీబాయ్ (ఖయాల్, పరజ్): 8-0 (ఆం. హిం వా); 8-30 అంబదాస్ ఆప్టే (రి); 8-45 హసన్ మహమ్మదీ (జలతరంగ్); 8-55 బెంగారీబాయ్ (ఖయాల్. దేశ్‌కర్); మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 (రి): 1-50 (తె వా.); సాయంత్రం: 6-0 హసన్ మహమ్మద్ (జలతరంగ్): 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 బెంగారీబాయ్ (ఖయాల్. భీమ్‌పలాసి); 6-35 అంబదాస్ ఆప్టే (రి); 6-45 గ్రామసీమ—నవగ్రహస్తోత్రం: జి లక్ష్మీకాంతయ్య: 7-0 (తె వా) 7-15 గ్రామసీమ-తరంగాలు: ఉపద్రష్ట కృష్ణమూర్తి — విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-15 బెంగారీబాయ్ (ఖయాల్, కేదార్); 8-45 హసన్‌మహమ్మద్ (కానూన్‌వాద్యం); 9-0 (ఆం ఇ వా); 9-30 ఛాయ: నాటిక—రచన· ఇ సుబ్రహ్మణ్యం; 10-15 ప్రసార సమాప్తి.


## హైదరాబాద్ అస్బెస్టోస్ సిమెంటు ప్రాడక్ట్సు లిమిటెడ్

అస్బెస్టోస్ సిమెంటు రేకులకు, ఫిట్టింగులకు

| | |
|---|---|
| సెల్లింగ్ ఏజంట్లు | బెస్టు అండ్ కో., లిమిటెడ్, పోస్టు బాక్సు నెం 63, మద్రాసు-1. |
| ఆంధ్రలో స్టాకిస్టులు· | |
| విశాఖపట్టణం: | బెస్టు అండ్ కో, లిమిటెడ్, విశాఖపట్టణం |
| కాకినాడ: | బెస్టు అండ్ కో, లిమిటెడ్, కాకినాడ |
| గుంటూరు: | చక్కా గురునాథం ఐరన్ కంపెనీ గుంటూరు |
| ఒంగోలు: | చంద్రా అండ్ కో., ఐరన్ అండ్ హార్డువేర్ మర్చంట్సు, ఒంగోలు |
| నెల్లూరు: | ఎం పెంచలయ్య చెట్టి అండ్ బ్రదర్స్. ఏజంట్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లు, సంతపేట, నెల్లూరు |
| మచిలీపట్నం: | మాటూరి వెంకట సుబ్బారావు సన్సు. ఐరన్ అండ్ హార్డువేర్ మర్చంట్సు, మచిలీపట్నం |
| గూడూరు: | శ్రీ వకిచర్ల వీరయ్య చెట్టి, గూడూరు |
| గుడివాడ: | శ్రీ లక్ష్మీ ఐరన్ స్టోర్సు హార్డువేర్ అండ్ పెయింట్ మర్చంట్సు, గుడివాడ |
| బెజవాడ: | శ్రీ కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి, మంగళగిరి అండ్ బెజవాడ |
| కర్నూలు: | ఆంధ్ర వాలీ కన్‌స్ట్రక్షన్సు, కేర్ ఆఫ్ వీరారెడ్డి, బర్మా షెల్ డీలర్ కర్నూలు. |
| నంద్యాల: | సిద్దెనమెట్ల సుబ్బారాయుడు చెట్టి అండ్ సన్సు, మూనేపల్లి, నంద్యాల ఆర్ ఎస్., కర్నూలు జిల్లా |


Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 214
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
11-9-1953

THE LARGEST CIRCULATED TELUGU DAILY

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 8007447

## పాపకు ప్రధాని బహుమానం

జబ్బల్‌పూర్, సెప్టెంబర్ 9-ప్రధాని నెహ్రూ సాగార్ నివాసిని అయిన ఒక బాలికకు చేవాలుతో కూడిన తన పాటొను కానుకగా పంపించారు. ఈ బాలికపేరు కిరణ్‌కళాదేవి. ఈమె సోదరప్రేమ చిహ్నంగా రక్షాబంధన కంకణాన్ని ప్రధానికి పంపించింది. తన సొంత "నిధి" నుంచి ప్రధాని జాతీయనిధికి విరాళం పంపించింది కూడా. ఈ బాలిక ప్రేమౌదార్యాలను మెచ్చుకొని ప్రధాని ఆమెకు పై కానుకను పంపించారు.

# కాంగ్రెసులో తిరిగి చేరడానికి ప్రకాశంగారు నిర్ణయించారా?

## చేరడానికే పంతులుగారు తీర్మానించుకొన్నట్టు వారి సన్నిహిత వర్గాలద్వారా వార్త

### ప్రజా-సోషలిస్టు పార్టీలోని సోషలిస్టు వర్గం అభ్యంతరాలు

మద్రాసు, సెప్టెంబర్ 10—

ఆంధ్ర ప్రజా నాయకుడు శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసు సంస్థలో కాంగ్రెసు సభ్యుడుగా చేరిపోవడానికి దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆయనకు అతి సన్నిహితమైన వర్గాల ద్వారా నేడు తెలియవచ్చింది.

ప్రజా-సోషలిస్టు పార్టీకి శ్రీ ప్రకాశం పంతులు గారు రాజీనామా చేస్తారని మద్రాసులోని అభిజ్ఞవర్గాల ద్వారా వార్త వచ్చినట్టు "ఆంధ్రప్రభ" నెల్లూరు విలేకరి తెలియజేస్తున్నాడు కూడా.

శ్రీ ప్రకాశం పంతులుగారు ఢిల్లీలో ఆచార్య కృపలానీ, ప్రధాని నెహ్రూలతో సమాలోచనలు జరిపి మద్రాసుకు వచ్చిన నాటి నుంచి ప్రజా-సోషలిస్టు పార్టీలోని తన సన్నిహితులతో జరిపిన చర్చలలో, ఆంధ్ర రాష్ట్రానికి అకిలోనే ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పడే ప్రమాదాన్ని తొలగించడంకోసం తాము కాంగ్రెసులో చేరవలసిన ఆవశ్యకతను గురించి, "స్థైర్యంగా" అలాంటి నిర్ణయం చేయవలసిన అవసరాన్ని గురించి వివరించి, శ్రీ విశ్వనాథం ప్రభృతులను సమ్మతెప్పి సంతృప్తి పరచినట్టుగా కూడా తెలుస్తున్నది.

అయితే ఈ విషయంలో శ్రీ ప్రకాశం పంతులుగారు మరొక అవరోధాన్ని కూడా అధిగమించవలసి వుంది. ప్రజా-సోషలిస్టు పార్టీవారు కాంగ్రెసులో "విలీనం" కారాదని ప్రజా-సోషలిస్టు పార్టీలోని "సోషలిస్టు వర్గం" పార్టీ కార్యదర్శి శ్రీ వి. వి. గజపతిరాజుగారి నాయకత్వాన అభ్యంతరాలు చెబుతున్నది. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యత్వాన్ని కూడా స్వీకరించరాదని వీరు వాదిస్తున్నారు; పరస్పరం మోదంతోకూడిన కార్యక్రమంతో, విభిన్న రాజకీయ పక్షాలు కూడివున్న మిశ్రమ మంత్రివర్గ స్థాపనను వీరు సమ్మతిస్తున్నారట. ఇలాంటి ఒడంబడికకూడా జరగడం సాధ్యంకానప్పుడు వెంటనే జనరల్ ఎన్నికలు జరపడం మంచిదనికూడా వీరు అభిప్రాయపడుతున్నారట.

శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరడానికి ప్రజా-సోషలిస్టుపార్టీలోని సోషలిస్టువర్గంవల్ల కలుగుతున్న ఈ, అవరోధాన్ని కూడా అధిగమించడానికి పార్టీసభ్యులలో వేడే చర్చలు ప్రారంభమైనవి. నేటి ఉదయమే ఆంధ్ర ప్రజా-సోషలిస్టు లెజిస్లేచర్ పార్టీ సభ్యులు శ్రీ ప్రకాశంగారి బసలో సమావేశమై ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గల అవకాశాలను గురించి చర్చలు ప్రారంభించారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు అధ్యక్షత వహించిన ఉదయం సమావేశంలో శ్రీ విశ్వనాథం, శ్రీ బి రామకృష్ణారెడ్డి, శ్రీ రామభద్రరాజు ప్రభృతులు పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నంకూడా చర్చలు ప్రారంభమైనవి.

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీలోని 18 మంది సభ్యులలోను సోషలిస్టు పార్టీకి చెందిన సభ్యులు 5 గురు వున్నారు.

శ్రీ ప్రకాశంపంతులుగారి ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామాచేసి, కాంగ్రెసులోచేరి, ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్ర ప్రజా-సోషలిస్టువారు సమ్మతించగలరని విశ్వసనీయవర్గాలద్వారా తెలుస్తున్నది.

నేటి సమావేశానంతరం శ్రీ ప్రకాశం పంతులుగారిని పత్రికా విలేకరులు కలుసుకొనగా, ఆంధ్రరాష్ట్రంలో సుస్థిరమంత్రి స్థాపనకు సంబంధించిన ప్రాతిపదిక సమస్యలపై చర్చలు జరిగినవని రేపు, ఆ తరువాత కూడా ఈ చర్చలు కొనసాగగలవు కనక తా విప్పుడే స్పష్టంగా ఏవిషయం చెప్పలేనని అన్నారు.

రేపటి చర్చలలో ఇంకా కొందరుసభ్యులు పాల్గొనగలరట నేటి సమావేశం చివరలో, శ్రీ పి వి రాజు, శ్రీ ఎ ఎ ఆ సూర్యచంద్రరావు, శ్రీ బి. సుబ్రహ్మణ్యంగార్లు కూడా పాల్గొన్నారు.

కాంగ్రెసు పార్టీనాయకుడు శ్రీ సంజీవరెడ్డి గారి సన్నిహితవర్గాలలో విచారించగా, కాంగ్రెసుపార్టీలోని మెజారిటీ సభ్యులకు సంబంధించినంతవరకు, శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో "వ్యాక్తిసభ్యుడు" గా చేరినప్పుడు మాత్రమే శ్రీ సంజీవరెడ్డిగారు పార్టీ నాయకత్వాన్ని వదులుకుంటారని తెలుస్తున్నది. అలాంటిది జరగనప్పుడు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుని ఎన్నిక తిరిగి జరిగే అవకాశం వుండదనికూడా చెప్పబడుతున్నది.

ప్రజా-సోషలిస్టు పార్టీవారు కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరిన తరువాత లోక్‌పార్టీ వారితోను, మరితర కాంగ్రెసు సభ్యులతోను చేరి పార్టీ నాయకుని ఎన్నిక తిరిగి జరగాలని కోరడం "ప్రజాస్వామ్య"మే కాగలదని కాంగ్రెసు పార్టీవర్గాలు అంటున్నవి. అయితే ఇదికూడా సంభవం కాకపోవచ్చునని, ఎందువల్లనంటే కొందరు కాంగ్రెసు సభ్యులు మాత్రమే దానికికోరుతున్నప్పటికీ, శ్రీ సంజీవరెడ్డిగారు పార్టీ నాయకుడుగా వుండాలని కోరే వారి మెజారిటీ ఇంకా హెచ్చుగానే వున్నదని వీరు చెబుతున్నారు.

దురదృష్టవశాత్తు ప్రజా-సోషలిస్టుపార్టీవారు కృషికార్‌లోక్ పార్టీవారు కాంగ్రెసు పార్టీతో సహకరించని పరిస్థితి ఏర్పడినప్పటికీ, ప్రజాపార్టీ సభ్యులు 5 గురు, లోక్‌పార్టీనుంచి శ్రీ తిమ్మారెడ్డిగారి నాయకత్వాన విడిపోయిన 3 గురు, కొందరు స్వతంత్రుల సహకారంతో కాంగ్రెసు పార్టీయే మంత్రివర్గాన్ని స్థాపించగల స్థితిలో వున్నదనే నమ్మకం కాంగ్రెసు వర్గాలలో కానవస్తున్నది.

(ప్రజాపార్టీ సభ్యులపేర్లు ఇవి:— శ్రీ వై. ఆదినారాయణరెడ్డి (రాయచోటి), శ్రీ చల్లా సుబ్బారాయుడు (తాడిపత్రి) శ్రీ కె రామయ్య (జమ్మలమడుగు). శ్రీ కె రామయ్యచౌదరి (ఉదయగిరి), శ్రీ ప్రగడ కోటయ్య (చీరాల).

ప్రజాస్వామ్య పక్షంలోని 6 గురు సభ్యులు సహకరించనప్పటికీ కాంగ్రెసుపార్టీయే మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయగలదని ధైర్యంగా చెబుతున్న కాంగ్రెసువర్గాలు కూడా నూతన రాష్ట్రంలో తొలి మంత్రివర్గ నిర్మాణసమస్య కేవలం సంఖ్యాబలంతో తేల్చుకొనరాదని, అందరికీ ప్రాతినిధ్యం వహించగల సుస్థిర మంత్రివర్గాన్ని నెలకొల్పడం చాలా అవసరమని అంటున్నవి.



## తెర ముందుకు ఏ బొమ్మ వస్తుంది?

### ఫాలాక్షుడు!

సికిందరాబాదు, సెప్టెంబర్ 10—

ఇక్కడి ఉస్మానియా ఆస్పత్రిలో పుట్టిన ఒక వింత ఆడ శిశువు భౌతికదేహాన్ని ఆస్పత్రి అధికారులు ఆస్పత్రి ప్రయోగ శాలలో ఉపయోగించడం కోసం భద్రపరచారు.

ఈ శిశువు నొసటిపై ఒకే ఒక కన్ను వుందట. ముక్కు లేదు. కంటికి రెప్పలు లేవు నొసటిమీద వున్న ఈ కంటి మీద కూడ కొంత కండ పొచ్చుకొని వచ్చిందట. ఈ శిశువు భౌతిక శరీరం ఆస్పత్రిలో పూరేగింపబడింది.

### ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపన

#### తుది నిర్ణయాలు కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చేస్తుందని శ్రీ సంజీవరెడ్డి ప్రకటన

మద్రాసు, సెప్టెంబరు 9—ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలపై తనకు, శ్రీ ప్రకాశం పంతులుగారికి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగినప్పటికీ 19 వ తేదీన న్యూఢిల్లీలో సమావేశం కాగల ఆల్ ఇండియా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయాలు జరగగలవని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు నేడు పత్రికా విలేకరులకు చెప్పారు.

"మీరు శ్రీ ప్రకాశం పంతులుగారిని కలుసుకోనబోతున్నారా?" అని ప్రశ్నించగా, ఆంధ్ర ప్రజా- సోషలిస్టు పార్టీ సమావేశం జరిగిన పిమ్మట మాత్రమే కలుసుకొనగలనన్నారు.

#### శ్రీ త్రివేదితో సమాలోచనలు

శ్రీ సంజీవరెడ్డిగారు నేటి ఉదయం రాజభవన్‌కు వెళ్ళి ఆంధ్రా స్పెషల్ ఆఫీసరు శ్రీ చందూలాల్ త్రివేదితో సమాలోచనలు జరిపారు.

#### శ్రీ ప్రకాశం, శ్రీ లచ్చన్నగార్ల సమావేశం

లోక్‌పార్టీ నాయకుడు శ్రీ జి లచ్చన్న గారు నేటి మధ్యాహ్నం శ్రీ ప్రకాశం పంతులు గారిని కలుసుకొని ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణ సమస్యలను గురించి చర్చలు జరిపారు.

### మంత్రివర్గ స్థాపనలో కమ్యూనిస్టుల ధోరణి

#### వేచిచూస్తూ వుంటామని శ్రీ నాగిరెడ్డి ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 10—ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ స్థాపనను గురించి ప్రస్తుతానికి "వేచిచూచే విధానాన్ని" తమపార్టీ అవలంబించగలదని లెజిస్లేచర్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డిగారు నేడు పత్రికా విలేకరులతో చెప్పారు.

ఆంధ్రరాష్ట్ర రాజకీయ పరిస్థితులను గురించి చర్చించడానికి తమ పార్టీ ఈనెల 13వ తేదీన విజయవాడలో సమావేశమై చర్చించగలదని తెలియజేశారు కూడా.

### పర్షియాకు అమెరికా ఆర్థిక సహాయం

టెహరాన్, సెప్టెంబర్ 9—అమెరికా అత్యవసర సహాయంక్రింద పర్షియాకు నేటి ఉదయం అమెరికా చతుర్థ సూత్ర ప్రణాళిక వ్యవహర్త నేటి ఉదయం పర్షియా ప్రభుత్వ ఆర్థికమంత్రి అమిని కి 50,00,000 డాలర్లకు ఒక చెక్కును అందజేశారు.

భారీ యంత్రాలు మందులు, అమెరికానుంచి దిగుమతి చేసుకొనడానికి, పర్షియా బడ్జెటులోటు భర్తీ చేసుకొనడానికి ఈ ద్రవ్యం ఉపయోగించబడగలదని ఆర్థికమంత్రి అన్నారు.

### ఆస్ట్రేలియాలో

ఆస్ట్రేలియాలోని ఉమేరాదగ్గర రెండు పెద్ద యాటంబాంబుల ప్రేలుడులు, ఒక చిన్న ప్రేలుడు జరగగలవని బ్రిటిష్ సప్లయికాఖా మంత్రి మిస్టర్ డంకన్ శాండిస్ ప్రకటించాడు.

## కాశ్మీర్ విషయమై ఢిల్లీ ఒడంబడిక తర్వాత...

### పరిస్థితి విషమించక, అభివృద్ధి చెందక యథాతథంగా కలదని పాక్ ప్రధాని ప్రకటన

(జామీర్ సిద్దిక్, పాకిస్థాన్‌లో "ఆంధ్రప్రభ" విలేకరి) కరాచీ, సెప్టెంబర్ 9—

పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, ఇటీవలి నెహ్రూ-మహమ్మద్ ఆలీ సంయుక్త ప్రకటనలో పేర్కొనబడిన ఒడంబడికకు సంబంధించి నంతవరకు పరిస్థితి యథాతథంగానే వున్నదని అన్నాడు. ఒడంబడిక తర్వాత పరిస్థితి "విషమించనూ లేదు; అభివృద్ధిచెందనూ లేదు" అని ఆయన వివరించాడు.

"ఇండియా-పాకిస్తాన్ సంబంధ బాంధవ్యాలు మూడు నెలల క్రితంలాగే సామరస్యంతో వుంటాయని ఆశిస్తున్నారా" అని ప్రశ్నించగా పాక్ ప్రధాని ఇలా అన్నాడు.

"ఇండియా-పాకిస్తానులలోని కొన్ని పత్రికలు మాత్రం పరస్పర ప్రతికూల ప్రచారం జరుగరాదని మా సంయుక్త ప్రకటన చేసిన అభ్యర్థనను పాటించినందుకు విచారిస్తున్నాను. నేను పండిట్ నెహ్రూను తుదిసారిగా ఢిల్లీలో కలుసుకున్న తర్వాత మా యిద్దరిమధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి ఇండియా-పాకిస్తాన్ సంప్రదింపులకు హాని కలిగించే ఏపనీ చేయవద్దని పత్రికలను నేను మరొకమారు అభ్యర్థిస్తున్నాను."

కరాచీ దినపత్రిక "డాన్" ప్రకటించిన భావాలు పాకిస్తాన్ ప్రభుత్వవిధానానికి సంబంధించినవా: అని ప్రశ్నించగా, "డాన్" స్వతంత్ర దినపత్రికఅని అది తనభావాలను ప్రకటిస్తుందని, అది ప్రభుత్వాని ఏజంటుగా గాని, ప్రతినిధిగాగాని వ్యవహరించడం లేదని, కొన్ని కొన్నిసందర్భాలలో అది,ఇతర పత్రికలలాగే ప్రభుత్వ విధానాన్ని దూరాయుగా తెలుపడమో సమర్థించడమో జరుగుతున్నదని జవాబు చెప్పాడు.

అడ్మిరల్ నిమిట్జ్ కాశ్మీర్ ప్లెబిసైట్ నిర్వహణాధికార పదవికి రాజీనామా యిచ్చినట్టు మిత్ర రాజ్య సమితి గాని, నిమిట్జ్ స్వయంగాగాని ప్రకటించలేదన్నాడు.

కాని, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జఫ్రుల్లాఖాన్ నిన్న రాత్రి న్యూయార్కు బయలుదేరాదని అక్కడ అడ్మిరల్ నిమిట్జ్‌ను, మిత్రరాజ్యసమితి ఇతర ఉద్యోగులను కలుసుకుంటాడని మాత్రం పాక్ ప్రధాని తెలిపాడు.

పాకిస్తాన్ విదేశాంగమంత్రి మిస్టర్ మహమ్మద్ జఫ్రుల్లా అమెరికా ప్రయాణం అతి రహస్యంగా వుంచబడింది పాక్‌ప్రధాని ప్రకటించే వరకు కరాచీ పౌరులకుకూడా తెలీదు.

నిమిట్జ్ రాజీనామాను ఉపసంహరించుకోవాలని పాకిస్తాన్ [illegible] నిమిట్జ్‌కుగాని రాజీనామాను ఆపించాలని ఇతరులకుగాని వ్రాసినట్టు ప్రకటించబడిన వార్తలను ఆయన ఖండించాడు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని కాను. పండిట్ నెహ్రూ సమష్టిగా అభ్యర్థించమన్న వార్తనుకూడా ఆయన ఖండించాడు.

కాశ్మీర్ సమస్యను గురించి ముఖ్యంగా ఇటీవల కరాచీ, ఢిల్లీలలో జరుగుతున్న పరిణామాల ప్రస్తావించి పత్రికా ప్రతినిధులు తడవ తడవకు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా "ఉభయదేశ ప్రధానులు సంప్రదింపులు జరుపుతుండగా ప్రశ్నలు వేయవద్దు" అని ఆయన పత్రికా విలేఖరులను కోరాడు.

### నెహ్రూకు పాక్ ప్రధాని పంపిన లేఖ

#### కాశ్మీర్ సమస్యతో సంబంధంలేదట

(ఆంధ్రప్రభ ఢిల్లీ కార్యాలయం)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9—పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ భారత ప్రధాని పండిట్ నెహ్రూకు ఇండియాలోని పాకిస్తాన్ హైకమిషనర్‌ద్వారా చేరవేసిన లేఖ కాశ్మీర్ సమస్యకు సంబంధించింది కాదని తెలుస్తున్నది

పాకిస్తాన్ పత్రికలలో ఇండియా ప్రతికూల ప్రచారంవిషయమై లోగడ పండిట్ నెహ్రూ వ్రాసిన లేఖకు పాక్‌ప్రధాని సమాధానమట

కాశ్మీర్ సమస్యకు సంబంధించిన ప్రాథమికాంశాల విషయమై పండిట్ నెహ్రూ వ్రాసిన లేఖకు కరాచీనుంచి ఇంకా సమాధానమే లేదట.

నగా తీర్మానించడం విచారకరమని ఆయన అన్నాడు. "తాత్కాలిక" (ఇంటెరిం) అనే పదప్రయోగాన్ని గురించి అపోహలు కలిగాయని ఆయన అన్నాడు.

ఈనెల 22 వ తేదీనుంచి ప్రారంభం కానున్న పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణసభ సమావేశంలో పాకిస్తాన్ రిపబ్లిక్‌గా ప్రకటించబడుతుందా? అని ప్రశ్నించగా ఆయన జవాబు చెప్పడానికి నిరాకరించి అ నిర్ణయం చేయవలసిన ది రాజ్యాంగ పరిషత్తే నని అన్నాడు.

తూర్పుబెంగాల్ ముస్లింలీగ్ అసెంబ్లీపార్టీ పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగంపట్ల నిరస

### సూయజ్ సమస్య

#### వచ్చేవారంలో తిరిగి చర్చలు

లండన్, సెప్టెంబర్ 9—సూయజ్ సమస్యపై బ్రిటిష్ ప్రతినిధులు ఈజిప్టు ప్రభుత్వంతో వచ్చేవారం సంభాషణలు పునః ప్రారంభించగలరని నేడు ఇక్కడి అభిజ్ఞవర్గాలవారు అన్నారు

### కొరియా శాంతిసభకు ఇండియా అభ్యర్థిత్వం

#### పాకిస్తాన్ వ్యతిరేకంగా వోటు చేయడానికి కారణం

కరాచీ, సెప్టెంబర్ 9—కొరియాలో శాంతిస్థాపన జరగాలని పాకిస్తాన్ హృదయపూర్వకంగా వాంఛిస్తున్నందుననే అది కొరియా శాంతి సమావేశంలో ఇండియా అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా వోటు చేసిందని పాక్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ నేడిక్కడ పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తూ పేర్కొన్నాడు.

ఆ సమావేశంలో ఇండియా సభ్యత్వం పొందాలని ఏకగ్రీవంగా కోరబడడం లేదని స్పష్టమైనందున, పాకిస్తాన్ అందుకు వ్యతిరేకంగా వోటు చేసిందని వివరించాడు.

## 'ఆంధ్ర సెక్రటేరియట్‌కు ఆంధ్రులనే నియమించాలి'

### —ఆంధ్ర ప్రభుత్వోద్యోగుల విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబర్ 9—మద్రాసు సెక్రటేరియట్ లోని ఆంధ్రోద్యోగుల నాయకవర్గం నేటి మధ్యాహ్నం శ్రీ ఓ పుల్లారెడ్డి గారిని సందర్శించి ఒక మెమోరాండం సమర్పించింది.

మద్రాసు సెక్రటేరియట్‌లో ఆంధ్రఉద్యోగుల కష్టసుఖాలను విన్నవించుకోడానికి ప్రస్తుతం ప్రత్యేకసంఘం లేనందున ఆంధ్రోద్యోగులు సెప్టెంబర్ 8 తేదీ సమావేశమై ఆంధ్రరాష్ట్ర నిర్మాణం సందర్భంలో తమ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని తీర్మానాలను కావించుకొన్నారని, వాటిని విన్నవించుకోడానికి ఈ నాయకవర్గానికి అధికారం ఇవ్వబడిందని తెలియజేశారు

సభలో ఆమోదింపబడిన తీర్మానాలివి:

(1) ఆంధ్ర సెక్రటేరియట్ ఉద్యోగాలను నిర్వహించడానికి ప్రస్తుతం మద్రాసు సెక్రటేరియట్‌లో వున్న ఆంధ్ర ఉద్యోగులే చాలు. కావు అందువల్ల ఏ ఇతరులకి ఉద్యోగాలకైనా ఆంధ్రేతరులను నియమించవలసిన అవసరం ఎంతమాత్రం లేదు.

(2) "ఆంధ్రులు" అనే నిర్వచనాన్ని సంతృప్తి పరిచకుండా ఆంధ్రులమని చెప్పుకున్న ఉద్యోగుల సందర్భాల నన్నింటిని సమగ్రంగా విచారించి, నైజరతులను తృప్తిపరచలేని వారిని ఆంధ్ర సెక్రటేరియట్‌కు కేటాయించబడినవారి జాబితా నుంచి తొలగించాలి.

(3) సెక్రటేరియట్ ఉద్యోగాలలో ప్రమోషన్ల విషయంలో, ఒక్కొక్క శాఖకు విడివిడిగా సీనియారిటీ పట్టికలు కాకుండా, మొత్తం సెక్రటేరియట్ ఉద్యోగస్థులకు ఒకే సూత్రం ప్రకారం వెయ్యబడవలెను. ఇందుకుగాను ఒక్కొక్క వర్గానికి సీనియారిటీ లిస్టును తయారుచేసి, యోగ్యతననుసరించి ప్రమోషనులు కావించాలి.

(4) ఏకాంతరంపైనైనా 1 వ తీర్మానాన్ని అమలు జరుపడానికి వీలులేనప్పుడు, పక్షంలో ఇప్పటికి జరిగిన ప్రమోషనుల

(మిగతా 4 వ పేజీలో)

నేడు మొదలు
ఆంధ్రదేశంలో ప్రదర్శింపబడును
జెమినీవారి
అవ్వయ్యార్
శ్రీమతి కె. బి. సుందరాంబాళ్
నటించినది

### ఆంధ్రప్రభ

పాఠకులకు మనవి

12-వ తేదీ శనివారంనాడు వినాయక చతుర్థి. కాబట్టి "ఆంధ్రప్రభ" కార్యాలయానికి సెలవు. అందువల్ల ఆదివారపు సంచిక శుక్రవారంనాడే (శనివారం తేదీతో) వెలువడుతుంది. దానివెల రెండు అణాలు.

—మేనేజరు.

# సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

పశ్చిమ గోదావరి జిల్లాబోర్డు ఆఫీసు
ఏలూరు, 5-9-53.
ఆర్. సి. నెం 1820-53.

గవర్నమెంటు వారిచే జారీ చేయబడిన టెక్నికల టీచర్ల సర్టిఫికేట్సు గల లేక మదరాసు గవర్నమెంటు టెక్స్‌టయిల్, అర్టిజాన్ కోర్సునందు ఉత్తీర్ణులైనట్లుగా సర్టిఫికేట్సు గల వీవింగు చెప్పగల ఉపాధ్యాయులు, బోర్డు హయ్యరు ఎలిమెంటరీ పాఠశాలలో వీవింగ్ యిన్‌స్పెక్టర్లుగా పనిచేయుటకు కావలయును లోకలు బోర్డులలో యిచ్చు జీతపు స్కేలు యివ్వబడును. దరఖాస్తులు సరియైన ఫారములో పూర్తిచేసి 30-9-53 తేదీలోగా యీ ఆఫీసుకు అందజేయవలెను. అట్లు చేరని దరఖాస్తులు తీసుకొనబడవు. దరఖాస్తు ఫారములు జిల్లా బోర్డు ఆఫీసులో ఉచితముగా యివ్వబడును.

(సం.) జి నారాయణ చెట్టి.
స్పెషల్ ఆఫీసరు తరఫున

తప్పిపోయిన గేదెను గురించి

దేశవాళీ-మాగిగేదె నల్లని రంగు, ఎడమ కొమ్మున చెదలు గలది. మూడు యీతలు గలది, నిండు చూడిది. ఆదివారం అనగా 30-8-53 తేదీ రాత్రి పశువుల దొడ్డిలోనుంచి చెప్పకుండా తోలుకొనిపోయినారు. దీనిని సహృదయులు గుర్తుపట్టి మాకు తెలిపిన తగు బహుమతి యివ్వగలము.

నా అడ్రసు:
గుళ్లపల్లి నరసింహారావు,
పామర్రు పోస్టు, కుదుమద్దాలి

కావలెను

మద్రాసులోని ప్రీమియర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్‌స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్‌కు గరిష్ఠమైన కమీషను మీద ఇన్‌స్యూరెన్సు ఏజంట్లు, స్పెషల్ ఏజంట్లు, మంచి రెమ్యునరేషన్ మీద ఇన్‌స్పెక్టర్లు కావలెను. వివరములకు: శ్రీ ఆర్. రంగారావు, బ్రాంచి మేనేజరు, మాన్స్‌సైడ్, మెయిన్ రోడ్డు, కాకినాడ.

ప్రెసిడెంటు ఇన్‌స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్‌కు కొత్త ఎక్స్‌పాన్షన్ స్కీం క్రింద జీవిత భీమా వ్యాపారం ఆర్గనైజు చేయుటకు, కాన్వాసు చేయుటకు నెల్లూరు జిల్లాకు, టౌన్‌కు వెంటనే ఏజంట్లు, స్పెషల్ ఏజంట్లు, ఆర్గనైజర్లు, ఇన్‌స్పెక్టర్లు కమీషను, జీతంపద్ధతిమీద కావలెను. మంచి లాభకరమైన షరతులు. పలుకుబడి గలిగి, గొప్పవారితో పరిచయం గలవారు వెంటనే నెల్లూరు, ట్రంకురోడ్డులో కేరాఫ్, కోమల విలాస్‌నందు మకాం చేయుచున్న మద్రాసు ఆఫీసు సూపరింటెండెంటు శ్రీ పి. ఎస్. నాయర్‌గారిని కలుసుకొనండి.

డిస్ట్రిక్టు డెవలప్‌మెంటు ఆఫీసర్లు కావలెను. రు. 250/- జీతం, రు. 150/- కార్ అలవెన్సు యివ్వబడును. యోగ్యతా పత్రములతో వ్రాయండి:
**Indian Dominion Airways Ltd., 6/3, Madan Street, Calcutta-13.**

## 'నాయకత్వ మిస్తేనే మంత్రివర్గ నిర్మాణంలో కాంగ్రెస్‌తో సహకారం'

### శ్రీ తెన్నేటి విశ్వనాథంగారి సూచన

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 8—ప్రస్తుత వాతావరణంలో ప్రజా-సోషలిస్టుపార్టీ మంత్రివర్గ నిర్మాణానికి పూనుకొనలేదని, అధిక సంఖ్యాబలంగల కాంగ్రెసు పార్టీతో ఈ విషయం సంప్రతించడానికి తలపెట్టలేదని, మంత్రివర్గ నిర్మాణంలో కాంగ్రెసుపార్టీ తమ సహాయాన్ని అర్థించి నాయకత్వాన్ని వహించమని కోరినట్లయితే సుస్థిరమంత్రివర్గ నిర్మాణానికి అవకాశంవుండగలదని నేడు జమ్మలమడుగులో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ఇష్టాగోష్ఠి చర్చలలో వెల్లడించారు. ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులు కాంగ్రెసుపార్టీలో విలీనమయ్యే ప్రసక్తి లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ కేంద్రప్రభుత్వంలో గల పలుకుబడిని వుపయోగించుకొని కాంగ్రెసుపార్టీ మంత్రివర్గాన్ని నిర్మించినప్పటికీ అది సుస్థిరంగావుండజాలదని, వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు పలుకుబడి సన్నగిల్లగలదని కూడా అన్నారు.

పెక్కురు శాసన సభ్యులు మద్యపాన నిషేధానికి విముఖులుగా వున్నందున ఏ మంత్రివర్గం స్థాపించబడినప్పటికీ మద్యపాన నిషేధం రద్దు చేయక తప్పక పోవచ్చునని కూడా అన్నారు.

## తుంగభద్ర ప్రాజెక్టు సమస్యలు

### ఈనెల 18 వ తేదీన ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధుల సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—తుంగభద్ర ప్రాజెక్టు ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి భాగాల నిర్మాణం పూర్తిచేయడం విషయమై చర్చలు జరిపి తుది ఏర్పాటు చేయడానికి భారత ప్రభుత్వం ఈనెల 18 వ తేదీన తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన రాష్ట్రాల ప్రతినిధుల సమావేశం ఏర్పాటుచేసింది.

ఈ సమావేశంలో మైసూరు, మద్రాసు, ఆంధ్రప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారు. ఆంధ్రరాష్ట్ర చట్టంక్రింద ప్రెసిడెంట్ జారీ చేసే వుత్తరువులు కూడా ఈ సమావేశంలో చర్చించబడుతాయి.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబర్ 11, శుక్రవారం

## "ప్లేట్ల" మార్పు

చాలా కష్టంగానే వున్నది, పాక్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీని అర్థం చేసుకోవడం! ఏ క్షణానికి ఆయన ఏమి "ప్లేటు పెడతాడో" ముందుగా ఊహించడం కష్టం. కాసేపు ఇండియా పట్ల స్నేహ సామరస్యాల ప్లేటు; మరికాసేపు దానిపై నిందలతో కూడిన ప్లేటు; అంతలోనే "నాలుకపై వెన్న కరగని" ప్లేటు. ఇట్టి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవడం?

నిన్న కరాచీలో పత్రికా విలేకరుల గోష్ఠిలో మిస్టర్ మహమ్మద్ ఆలీ పెట్టినట్టిది "నాలుకపై వెన్న కరగని" ప్లేటు. ఆమధ్య తానై కోరి, ఢిల్లీకి వచ్చి, పండిట్ నెహ్రూతో కాశ్మీర్ సమస్యలపై చర్చలు జరిపి, వాటి ఫలితంగా జరిగిన ఒడంబడిక పిమ్మట ఇండో-పాక్ సంబంధ బాంధవ్యాలలో పరిణామాలను గురించి ప్రసంగిస్తూ, "పరిస్థితి అధ్వాన్నం కాలేదు; అభివృద్ధిచెందనూ లేదు" అని ఆయన ప్రకటించాడు. ఈ ప్రకటనలో విశేషం—పరిస్థితి అధ్వాన్నం కావడానికి తానే స్వయంగా కొంత బాధ్యత వహించి కూడా "యథాపూర్వ పరిస్థితికి భిన్నం లేదు" అని నిస్సంకోచంగా ఉద్ఘాటించడమే!

ఒడంబడికను చేసుకుని ఢిల్లీ నుంచి తిరిగివెళ్లిన తర్వాత పాకిస్తాన్ పౌరులందరినీ ఉద్దేశించి ఒక బ్రాడ్‌కాస్ట్ ప్రసంగాన్ని చేస్తూ, కాశ్మీర్‌లో పాకిస్తాన్‌పట్ల సుముఖత్వం పెరగడాన్ని చూచి, దాన్ని సహించలేకనే షేక్ అబ్దుల్లాను బర్తరఫ్ చేసి, ఆయన పదవిని బక్షీ గులాం మహమ్మద్‌కు ఇండియా ప్రభుత్వం కట్టబెట్టినట్టు పాక్ ప్రధాని ఆరోపించాడు. ఈ ఆరోపణ చేస్తూ, ఢిల్లీలో రాయబారాలు కొనసాగుతుండగా కాశ్మీర్ మంత్రివర్గంలో జరిగిన మార్పులతో ఇండియాకు ఏమీ సంబంధం లేదని భారత ప్రధాని చేసిన ప్రకటనను "నా మట్టుకు నేను పూర్తిగా నమ్ముతున్నాను" అని తానే ప్రకటించిన సంగతిని మిస్టర్ మహమ్మద్ ఆలీ మరచిపోయి వుండవచ్చు కాని, లోకం మాత్రం మరచిపోలేదు.

ఇదే బ్రాడ్‌కాస్ట్ ప్రసంగంలో "ఢిల్లీ ఒడంబడికను పండిట్ నెహ్రూ పూర్తిగా అమలుపరచగలడనే గట్టి నమ్మకం నాకు వున్నది" అని పాక్ ప్రధాని చెప్పినప్పటికీ, వెనువెంటనే ఆరోపణలు వుండనే వున్నాయి. ఈ ప్రసంగం ప్రత్యక్ష ఫలితంగానే కాశ్మీర్ వివాదానికి సంబంధించినంతవరకు పరిస్థితి అధ్వాన్నమైంది!

అయినా, "నాలుకపై వెన్న కరగని" వ్యక్తి వలె ఇండియా పత్రికలను అవి సామరస్య సాధనకు వ్యతిరేకమైన ప్రచారాన్ని చేస్తున్నాయని పాక్ ప్రధాని విమర్శించడం గడసరి తనమనే అనుకోవాలి. ఇండియా పత్రికలతోపాటు పాకిస్తాన్‌కు చెందిన వాటినికూడా ఆయన తన విమర్శలో కలిపినా డనుకోండి. పాక్ పత్రికలకు సంబంధించినంతవరకు మిస్టర్ మహమ్మదాలీ విమర్శ సహేతుకమైనదే. కాని, ఇండియా పత్రికలను కూడా అకారణంగా నిందించడం దేనికి? పాక్ పత్రికల దుష్ప్రచారం విషయమై ఇండియా ప్రభుత్వం తెలిపిన ఆక్షేపణకు సమాధానంగా "మీ పత్రికలు కూడా తప్పుచేయలేదా?" అని సమాధానం చెప్పడానికి ఇది సమయం [illegible] కాబోలు!

ఇంత తరచుగా పాక్ ప్రధాని ప్లేటు మార్చడానికి తన దేశంలోని తీవ్రవాదుల ప్రాబల్యమే కారణమైతే కావచ్చు. ఇదే నిజమైతే, ఇండో-పాక్ సామరస్యానికి పాక్ ప్రధాని ముస్ముందుగా సాధించవలసింది తనవారిని తాను అదుపులో పెట్టుకోవడం.

## పార్లమెంటుచే పన్ను విధింపు

### ప్రజాప్రతినిధుల సభలో అధిక్షేపణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9—నేడు ప్రజాప్రతినిధుల సభలో ఎస్టేట్ సుంకాల బిల్లుపై జరిగిన చర్చ సందర్భంలో ఒక క్లిష్ట ప్రశ్న రేకెత్తింది. పన్నుల వసూలు విషయంలో ప్రజలకు, రాష్ట్రాలకు వుండవలసిన రక్షణకు సంబంధించిన రాజ్యాంగ సమస్య అది.

బిల్లులోని సుంకాలరేట్లు, మనహాయింపులకు సంబంధించిన 34 వ క్లాజుపై చర్చ జరుగుతుండగా, కొత్తపన్నులకు సంబంధించిన సవరణలు ప్రతిపాదించడానికి ముందు ప్రెసిడెంటు అనుమతి కావాలని శ్రీ పెరుమాళ్ళస్వామి గౌండర్ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డరు తెచ్చాడు. పైగా ఈ పన్ను ఇదివరకు అమలులో వున్నట్టిది కాదని, వ్యవసాయ ఆస్తి రాష్ట్రాలకు చెందిన విషయమని, అందువల్ల ప్రెసిడెంటు అనుమతి విధిగా వుండితీరాలని ఆయన అన్నాడు.

ఈ సవరణకు ప్రెసిడెంటు కాంక్షను పొందానని ఆర్థికమంత్రి అన్నారు.

పన్ను హెచ్చించేటప్పుడే ప్రెసిడెంటు అనుమతి పొందవలసి వుంటుందని, తగ్గించడానికి అక్కరలేదని న్యాయశాఖా మంత్రి అన్నాడు.

ఇందులో రాష్ట్రాల హక్కులకు కూడా బాధ కలిగించే వ్యవసాయ ఆస్తి ప్రసక్తి వున్నదని, పార్లమెంటు పన్ను తగ్గించినా, ఆ తగ్గింపు రాష్ట్రాల హక్కులను బాధించగలదని శ్రీ రఘురామయ్యగారు వాదించారు. రాజ్యాంగంలోని 274 ఆర్టికల్‌ను ఉదాహరించారు.

ఈ విషయంలో బాగా ఆలోచించి రూలింగ్ ఇవ్వగలనని డిప్యూటీ స్పీకరు చెప్పారు. ఈలోగా ఈ క్లాజుపై వోటింగు నిలిపి, ఇతర క్లాజుల పరిశీలన జరపబడింది.

## వరద బాధితులకు కేంద్ర ప్రభుత్వ సహాయం

### ప్రధాని నెహ్రూతో ఆచార్య రంగా గారి సంభాషణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7—కృషికార్ లోక్ పార్టీ నాయకుడు ఆచార్య రంగాగారు నేడు ప్రధాని నెహ్రూను కలుసుకొని గోదావరి వరదల నష్టాన్ని గురించి తెలిపి ప్రభుత్వం భారీగా సహాయం చేయాలని కోరినట్టు తెలుస్తున్నది.

నష్టం వివరాలను గురించి ప్రత్యేకంగా నివేదిక అందజేయగలమని కూడా ప్రధానికి శ్రీ రంగాగారు తెలిపినట్టు తెలుస్తున్నది.

వరద బాధితుల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం కనీసం పదికోట్ల రూపాయలు అప్పుగా ఇవ్వాలని ఆచార్య రంగాగారు తమ నివేదికలో గట్టిగా కోరగలరని తెలుస్తున్నది.

## తిరిగి కేరళ మంత్రి వర్గంలో ముసలం?

### కాంగ్రెస్ హైకమాండ్‌తో రాష్ట్ర నాయకుల చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9—కేరళ యూనియన్ మంత్రివర్గంలో కాంగ్రెస్ మంత్రి వర్గానికి ఇంతలోగా ఎట్టి ప్రమాదమూ వుండదని తెలుస్తున్నది.

తిరువాన్‌కూరు తమిళనాడు కాంగ్రెస్ మంత్రి వర్గాన్ని బలపరచడం మానివేస్తుందని బయలుదేరిన వార్తలు వదంతులుగా వున్నవే కాని, కచ్చితంగా అలాటి ప్రయత్నమేమీ జరుగుతున్నట్లు కనిపించదు.

శివసంహరణ విషయమై స్పష్టమైన ప్రతిపాదన కనిపించనందున కాంగ్రెస్ హైకమాండ్ కేరళ యూనియన్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి ఎలాటి సూచన లివ్వడం అవసరమని భావించడంలేదు.

కాంగ్రెస్ హైకమాండుకు తలనొప్పిగా వున్న కేరళ యూనియన్ రాజకీయాలను గురించి కేరళ ముఖ్యమంత్రి మిస్టర్ ఎ. జె. జాన్, ఆర్థిక మంత్రి శ్రీ పి గోవిందమీనన్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మాధవ నాయర్ పండిట్ నెహ్రూతో చర్చించారు. ఈ చర్చల సందర్భంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ బల్వంతరాయ్ మెహతా కూడా వున్నారు.

## ఢిల్లీ సెక్రటేరియట్‌పై యూనియన్ జాక్

న్యూఢిల్లీ సెప్టెంబర్ 9—బ్రిటిష్ రాణీ పట్టాభిషేకం సందర్భంలో ఢిల్లీ సెక్రటేరియట్ మీద యూనియన్ జాక్‌ను ఎగరవెయ్యడం కేవలం మర్యాదకోసమని నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో ప్రతిపక్షంవారి విమర్శకు డిప్యూటీ హోం మంత్రి శ్రీ దాతార్ జవాబిచ్చారు. ఒక మిత్రరాజ్యం పట్ల సద్భావ ప్రదర్శనకోసం అవలంబించబడ్డ సంప్రదాయం అన్నారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 10—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 1,86,008-3-8 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

విజయవాడ మార్వాడీ అసోసియేషన్ .... .... 1,101-0-0

ఇందులో:—శ్రీ శివకరణ్, హరికరణ్, విజయవాడ 101-0-0, శ్రీ బదరీ నారాయణ బాలకిషన్ 71-0-0, మద్రాసు మర్కంటైల్ కార్పొరేషన్, విజయవాడ 71-0-0, రాజపుటానా జ్యూయలరీ మార్ట్, విజయవాడ, (ప్రొప్రైటర్ సేఠ్ లాల్ చంద్ తపాడియా అండ్ కో 71-0-0, శ్రీ కిషన్‌లాల్ దామోదరదాస్ తపాడియా, విజయవాడ 71-0-0, శ్రీ జేఠ్‌మల్ మదన్‌లాల్ ఝకోటియా, విజయవాడ 71-0-0, శ్రీ కిషన్‌లాల్ గోవర్ధన్ భట్టార్, విజయవాడ 71-0-0, శ్రీ సుఖదేవ్ రతి, విజయవాడ 71-0-0, హిమవంత రైస్ అండ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ మిల్ కాంట్రాక్టర్స్ కంపెనీ, మేనేజర్స్ బదరీ నారాయణ తోషినీవాల్ అండ్ మదన్‌లాల్ ఝకోటియా, విజయవాడ 71-0-0, సీతారామా రైస్ అండ్ ఆయిల్‌మిల్ కంట్రాక్టర్సు మదనలాల్ ఝకోటియా, నరసన్నపాలెం 71-0-0, శ్రీ రామలింగేశ్వర రైస్ అండ్ ఆయిల్ మిల్ కన్ట్రాక్టర్లు మదన్‌లాల్ ఝకోటియా, గుడివాడ 71-0-0, శ్రీ రామగోపాల్ లక్ష్మీనారాయన్, విజయవాడ 51-0-0, శ్రీ కిషన్ నారాయణదాస్, విజయవాడ 31-0-0, శ్రీ బదరీ నారాయణ్ ఘనశ్యామదాస్, ఆదోని 31-0-0, శ్రీ మిశ్రీలాల్ మిలాప్‌చంద్ అండ్ కో విజయవాడ 25-0-0, శ్రీవివాన జీగిల్లా, విజయవాడ 15-0-0, శ్రీ మోహన్‌లాల్ రామచందర్ సాహు (సాబు), విజయవాడ 11-0-0, శ్రీ షౌహన్‌లాల్ జోషి, విజయవాడ 11-0-0, ఒక దాత, (విజయవాడ) 11-0-0, శ్రీ జూపూడి రాజయ్య, విజయవాడ 11-0-0, శ్రీ బలరామ్ జీ ఓజా, విజయవాడ 7-0-0, శ్రీ బన్సీలాల్ జమ్నాలాల్ 5-0-0, శ్రీ బాలకిషన్ ఝకోటియా 5-0-0, శ్రీ పదాశివ ఝకోటియా 5-0-0, శ్రీ కిషన్ జీ బాండక్ 5-0-0, శ్రీ బన్సీలాల్ మాల్పనీ 5-0-0, శ్రీ హీరాలాల్ అస్వావ 5-0-0, శ్రీ లక్ష్మీ నారాయణ్ రతి 5-0-0, శ్రీ లక్ష్మీ నారాయణ్ జీ మందన్న 5-0-0, శ్రీ జుగల్ కిశోర్ 5-0-0, శ్రీ బి. యన్. దాస్ 5-0-0, శ్రీ పురుషోత్తమ జోషి 5-0-0, శ్రీ భేరు బాక్స్ పండిట్ 5-0-0, శ్రీ కన్మల్ హేమరాజ్ 5-0-0, శ్రీ నాళం సుబ్బారావు 5-0-0, చేరివున్నవి.

అనంతపురం పట్టణ గోదావరివరద బాధితుల సహాయసంఘం 1001-0-0

ఇందులో శ్రీమేడా సుబ్బయ్యశెట్టి మునిసిపల్ చెయిర్మన్ 116-0-0, శ్రీ గొంగడి రామప్ప, పేమల పుట్టయ్య 116-0-0, శ్రీ డి సి. నరసింహయ్య, కంట్రాక్టర్ పి. డబ్ల్యు డి 51-0-0, శ్రీ షేరీఫ్ ఉద్దీన్ సాహెబ్, మునిసిపల్ కౌన్సిలర్ 51-0-0, శ్రీ పి గోవిందరెడ్డి, కమలానగర్. అనంతపురం 50-0-0, శ్రీ కె వి. వేమారెడ్డి, (ఎమ్ ఎల్. ఏ) 25-0-0, శ్రీ పి. నాగప్ప, జగన్నాథ్ ఆటో మోబైల్స్ 25-0-0, శ్రీ పి హనుమంతయ్యగుప్త, జె వెంకటయ్య 25-0-0, శ్రీ యం. నాగిరెడ్డి, ఆడిటర్ కమలానగర 25-0-0, శ్రీ సి. రామిరెడ్డి, మునిసిపల్ కౌన్సిలర్ 25-0-0, శ్రీ డి. యస్. సిల్క్‌హౌస్ యజమానులు 25-0-0, శ్రీ భారత్ కేఫ్ హోటల్ యజమానులు 25-0-0, శ్రీ హెచ్. నారాయణరావు సోదరులు (గణేశ్ భవిలాస్ హోటల్) 25-0-0 శ్రీ కె. బి. లక్ష్మయ్య 25-0-0, శ్రీ కోపూరు వెంకటరమణప్ప 25-0-0, శ్రీ పుణ్యశ్లోకం వుల్లయ్యశెట్టి 25-0-0, శ్రీ జైహింద్ కంపెనీ యజమానులు 25-0-0, శ్రీ ముత్యాల సుబ్బరంగయ్యశెట్టి 25-0-0, శ్రీ కల్లూరి రాజగోపాల్ శెట్టి 25-0-0, శ్రీ జయలక్ష్మి ఫాన్సీస్టోర్సు యజమానులు 25-0-0, శ్రీ టి. చిత్తంబరయ్య, వకీలు 25-0-0, శ్రీ ఎస్ ఆదినారాయణరావు 10-0-0, శ్రీ యం. ఎ. రంగనాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ 10-0-0 శ్రీ ఆర్. బందేగౌరు, కొట్టాలు, అనంతపురం 10-0-0, శ్రీ డి. డి. శ్రీనివాసరావు వకీలు, అనంతపురం 10-0-0, శ్రీ రొద్దం క్రిష్ణశాస్త్రి, వకీలు, అనంతపురం 10-0-0, శ్రీ యస్. రామయ్య, కమలానగర్ 10-0-0, శ్రీ ఇ ఎ. మహమ్మద్ 10-0-0, శ్రీ రాయలసీమ రెస్టారెంట్ యజమానులు 10-0-0, శ్రీ హెచ్. అబ్దుల్ ఘఫ్ఫూర్ సాహెబ్ 10-0-0, శ్రీ కె ఎ ఇబ్రహీమ్‌సాహెబ్ 10-0-0, శ్రీ టి. వెంగళ్వరాయశెట్టి వకీలు, అనంతపురం 10-0-0, శ్రీ తంబళ్ళనాగయ్యశెట్టి 10-0-0, శ్రీ సి. వి. నారాయణప్ప అండు సన్స్ 10-0-0, శ్రీ షా. హుకుమ్ చంద్ పోలాజీ 10-0-0, శ్రీ నామా వెంకటశెట్టి అండ్ సన్స్ 10-0-0, శ్రీ ఆంధ్ర ఫాన్సీ స్టోర్స్ యజమానులు 10-0-0, శ్రీ లాల్‌చంద్ ససిపీమల్ 10-0-0, శ్రీ యం. నారాయణరెడ్డి (రెడ్డి హోటల్ యజమాని) 5-0-0, శ్రీ ఇండియన్ కేఫ్ యజమానులు 5-0-0, శ్రీమతి తౌశీకమ్మ హోటల్ యజమాని 5-0-0, శ్రీ కొండయ్యగుప్త (చంద్ర విలాస్ హోటల్ యజమాని) 5-0-0, శ్రీ కె సుబ్బరాయడు 5-0-0, శ్రీ టి వెంకటరమణప్ప 5-0-0, శ్రీ పొబ్బతి కొండయ్యగుప్త 5-0-0, శ్రీ ఫిర్జా టకం వెంకటసుబ్బయ్యశెట్టి 5-0-0, శ్రీ జి. ఎ అనంతరాజయ్య 5-0-0, చేరివున్నది.

గుంటూరునుంచి శ్రీ బాపరాల శ్రీనివాసరావుగారు వసూలు చేసి పంపించిన విరాళం (మొదటిదఫా) 500-0-0

ఇందులో శ్రీ జి వి రామయ్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ 116-0-0, శ్రీ ఎ శ్రీ సీతాపతిరావు అడ్వకేట్ 116-0-0, శ్రీ ఏకా రామయ్య పంతులు అడ్వకేట్ 34-0-0, శ్రీ బాపరాల శ్రీనివాసరావు అడ్వకేట్ 25-0-0, శ్రీ కొడాలి వెంకటరత్నం చౌదరి అడ్వకేట్ 25-0-0, శ్రీ జి వెంకటేశ్వరరావు అడ్వకేట్ 20-0-0, శ్రీ ఎం. హనుమంతరావు అడ్వకేట్ 15-0-0, శ్రీ జి వి. ఆర్. మోహనరావు అడ్వకేట్ 10-0-0, శ్రీ కొండూరి వెంకటేశ్వరరావు అడ్వకేట్ 10-0-0, శ్రీ ఆర్. ఎస్. నాథం అడ్వకేట్ 10-0-0, శ్రీ జి నారాయణరావు అడ్వకేట్ 10-0-0, శ్రీ ఎం. సీతారామస్వామి అడ్వకేట్ 10-0-0, శ్రీ ఎస్. కృష్ణమూర్తి అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎమ్. సి. హెచ్ రాధాకృష్ణమూర్తి అడ్వకేట్ 5-0-0, శ్రీ వై. వెంకటేశ్వరరావు అడ్వకేట్ 5-0-0, శ్రీ ఆర్. ఎమ్ వి. భుజంగరాయనరావు అడ్వకేట్ 5-0-0, శ్రీ కె. వెంకట సుబ్బారావు అడ్వకేట్ 5-0-0, శ్రీ కె. నరసింగరావు అడ్వకేట్ 5-0-0, శ్రీ పి కె వి. ప్రసాదరావు అడ్వకేట్, 5-0-0, శ్రీ అత్తులూరి వెంకటసుబ్బారావు. అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎమ్. రంగారావు అడ్వకేట్ 5-0-0, శ్రీ కె ఎల్. నరసింహమ్, అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎస్. పూర్ణచంద్రరావు అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎ. వెంకటప్పయ్య అడ్వకేట్ 5-0-0 శ్రీ ఎమ్. ఎస్. శేషాచారి అడ్వకేట్ 5-0-0, శ్రీ కె వి ఎల్. ఎన్. ఆచారి 5-0-0, శ్రీ మొదుసుపల్లి హనుమంతరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5-0-0, శ్రీ అనంతరాజు హనుమంతరావు, అడ్వకేట్ 5-0-0, శ్రీ వై. పుండరీకాక్షుడు అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎ బాలకోటీశ్వరరావు అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎస్ నరసింహాచారి అడ్వకేట్ 5-0-0, శ్రీ ఎ. సంజీవరావు, అడ్వకేట్ 5-0-0, చేరి వున్నవి.

గుంటూరు డివిజన్ హైవేస్ డిపార్టుమెంటు ఉద్యోగులు మొదటి దఫా 400-0-0

ఇందులో:—శ్రీ ఎన్ అంజయ్య 50-0-0, ఎం లక్ష్మయ్య 40-0-0, శ్రీ మండవ లక్ష్మయ్య 15-0-0, శ్రీ కాపూరి వెంకటరామయ్య 10-0-0, శ్రీ పేజెండ్ల బాపయ్య 10-0-0, శ్రీ ఇనుగంటి చౌదరి 20-0-0, శ్రీ బోపూరి బాపయ్య 15-0-0, శ్రీ పి బాపయ్య 15-0-0, శ్రీ వై. పద్మనాభం 10-0-0, శ్రీ డి వి సుబ్బయ్య 5-0-0, శ్రీ కె సుబ్బారావు 5-0-0, శ్రీ ఎ. వెంకటేశ్వరరావు 5-0-0, శ్రీ పి. వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ డి. సుబ్బయ్య 5-0-0, శ్రీ బి. లక్ష్మీపతిరావు 5-0-0, శ్రీ బి. మర్రి [illegible] 15-0-0, శ్రీ గోపూరి బాపయ్య 5-0-0, శ్రీ వి. శ్రీరాములు 5-0-0, శ్రీ రామా మోహన్ దాస్ 5-0-0, శ్రీ పి. వెంకటేశ్వర్లు 15-0-0, శ్రీ కె కోటిరెడ్డి 5-0-0, శ్రీ జి వి సుబ్బయ్య 5-0-0, శ్రీ ఎస్. వీర అప్పయ్య 5-0-0, శ్రీ గాలి సుబ్బయ్య 5-0-0, శ్రీ టి అచ్యుతరామయ్య 15-0-0, శ్రీ టి మల్లికార్జున శాస్త్రి 10-4-0, శ్రీ సి హెచ్ ప్రకాశరావు 5-0-0, శ్రీ కె వెంకటరామయ్య 5-0-0, శ్రీ పి హెచ్ కోటయ్య 5-0-0. చేరి వున్నవి.

శ్రీ సి. వెంకటస్వామి రెడ్డి. కట్టనుంచి, చిత్తూరు జిల్లా ... 116-0-0

గిరిజన ఇంజనీర్, అసిస్టెంట్ గిరిజన ఇంజనీర్లు, ఉద్యోగులు, వారి సిబ్బంది, విశాఖపట్నం.... 213-0-0

ఇందులో:—శ్రీ ఎమ్. వి. యోగి 27-0-0, శ్రీ ఎస్. బి. కులకర్ణి 10-0-0, శ్రీ జి. బ్రహ్మాజీ 30-0-0, శ్రీ కె ఎన్. సుబ్బారావు 10-0-0, శ్రీ వై వి. చలం 5-0-0, శ్రీ బి గోవిందరావు 5-0-0, శ్రీ కె ఎన్. శివరామన్ 5-0-0, శ్రీ కె ఎన్. నారాయణరావు 5-0-0, శ్రీ సి. నాగన్ 5-0-0, శ్రీ వి వి ఎన్. విరించి 10-0-0, శ్రీ బి. స్వామినాధన్ 5-0-0, శ్రీ ఎస్. జి. కృష్ణమూర్తి 10-0-0 చేరి వున్నవి.

శ్రీ రాయపరపు స్వామి గారు, చీరాల .... .... 58-0-0

బి. ఎమ్. ఎస్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (బెంగుళూరు) విద్యార్థుల వసూళ్లు రెండవ దఫా .... .... 151-0-0

ఇందులో:—నేషనల్ టెక్స్‌టైల్స్ 25-0-0, లోడే ఈశ్వర్స్ అండ్ సన్స్ 10-0-0, శ్రీ బి. సుబ్బయ్య 10-0-0, శ్రీ పూర్ణిమ సిల్క్ హౌస్ 5-0-0 చేరివున్నవి.

గుంటూరు వస్త్రవ్యాపారుల సంఘం మొదటి దఫా 600-0-0

ఇందులో:—శ్రీ పాదర్తి రత్నం 25-0-0, శ్రీ మునగాల కృష్ణయ్య, తల్లం నాగరత్నం 25-0-0, శ్రీ తిప్పా బసవలింగం సన్ 25-0-0, శ్రీ పోలిశెట్టి కుమారస్వామి 25-0-0, శ్రీ నూనె వెంకటస్వామి సన్స్‌వారు 50-0-0, శ్రీ యెనిశెట్టి పానకాలు భార్య రంగమ్మ 25-0-0, శ్రీ నూనె పానకాలు బ్రదరు అంకమ్మ 25-0-0, శ్రీ షావన రాజహంజారీమల్ 25-0-0, శ్రీ జైన్ శిల్క్ హౌస్ (షా రతన్ చందుఫక్ రాజు గారు) 25-0-0, శ్రీ కొప్పురావూరి శ్రీరాములు 25-0-0, శ్రీ గుగ్గిలం శేషావతారం 25-0-0, శ్రీ పోలిశెట్టి పోతయ్య 25-0-0, శ్రీ ఆకురాతి సుబ్బారాయుడు అండ్ సన్స్ 25-0-0, శ్రీ తొగ్గరపు పెదబాలయ్య అండ్ గురవయ్య 25-0-0, శ్రీ షా డిల్లీచందు రఘునాథ్‌మల్ అండ్ కంపెనీ 25-0-0, శ్రీ కాంతి శిల్క్ యెంపోరియం 25-0-0, శ్రీ సరస్వతి శిల్క్ హౌస్ 25-0-0, శ్రీ షా ప్రతాప్‌కుందనమల్ 25-0-0, శ్రీ తల్లం వెంకటసుబ్బయ్య 25-0-0, శ్రీ అంబికా శిల్క్ స్టోర్సు 25-0-0, శ్రీ పసుమర్తి నాసరయ్య 25-0-0, శ్రీ అర్వపల్లి సుబ్రహ్మణ్యం 25-0-0, శ్రీ వకలా వెంకట్రామయ్య అండ్ సన్స్ 25-0-0 చేరివున్నవి.

ఆదోని పౌరుల విరాళం 589-0-0

ఇందులో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆదోని కార్యాలయం సిబ్బంది 35-0-0 శ్రీ ఎన్. రాజారావు, ఆదోని 5-0-0 శ్రీ ఆర్. సంజీవరాయుడు, ఆదోని 5-0-0 శ్రీ జి ఆర్. హనుమంతరావు, ఆదోని 5-0-0 శ్రీ యు. నరసప్ప, ఆదోని 5-0-0 శ్రీ జి. మల్లికార్జునప్ప, ఆదోని 101-0-0 శ్రీ ఆర్. సుబ్బయ్య, ఆదోని 51-0-0, శ్రీ ఎ బసవన గౌడ, ఆదోని 101-0-0, ఎం సోమప్ప, ఆదోని 100-0-0, మెసర్స్ మానాజీ ప్రేమ్‌చంద్. ఆదోని 21-0-0 మిస్టర్ బి బషీర్, ప్రెసిడెంట్, కార్పెట్ వీవర్స్ సొసైటీ, ఆదోని 25-0-0 శ్రీ జి. శివానందం, అసిస్టెంట్ ఇంజనీర్, హైవేస్, ఆదోని 5-0-0, శ్రీ పి కృష్ణమూర్తి, పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, ఆదోని 5-0-0 డాక్టర్ సి బి. రెడ్డి, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఆదోని 5-0-0, డాక్టర్ పి రామానుజులునాయుడు 5-0-0, శ్రీ ఆర్. రామస్వామి, స్టేషనరీ సబ్-మేజస్ట్రేట్, ఆదోని 5-0-0, శ్రీ టిప్పురావు, ఆదోని 5-0-0 డాక్టర్ కె ఎస్ రామస్వామి అయ్యంగార్ 5-0-0, శ్రీ హెచ్. సత్యనారాయణరావు, ఆదోని 5-0-0, శ్రీ సిరాజుద్దీన్, పోలీసు ఇనస్పెక్టర్, ఆదోని 5-0-0, శ్రీ ఎం. వెంకట్ ఆదోని 5-0-0, శ్రీ ఎస్. ఆర్ కృష్ణాజీ ఆదోని 5-0-0, శ్రీ ఎమ్ శ్రీరంగప్ప ఆదోని 5-0-0, శ్రీ గట్టు మల్లయ్య ఆదోని 5-0-0, శ్రీ ఆర్. అమృతలాల్, ఆదోని 5-0-0, శ్రీ ఎల్. నాగోజీ రావు, ఆదోని 5-0-0, శ్రీ కె కేసరిమల్, ఆదోని 5-0-0, మెసర్స్ గులాబ్‌చంద్ ధనరాజ్ ఆదోని 5-0-0 శ్రీ కురువల్లి లింగయ్యశెట్టి ఆదోని 5-0-0, శ్రీ పి శేషయ్య ఆదోని 5-0-0, శ్రీ రత్నజీ మిలాపచంద్ ఆదోని 5-0-0 శ్రీ బారెట్ మహమ్మద్ హసీబ్ సాహెబ్ ఆదోని 10-0-0, శ్రీ దయాలాల్ హేమాజీ ఆదోని 5-0-0, చేరి వున్నవి.

దేవరపల్లి గ్రామస్థులు 50-0-0
శ్రీమతి పి మహాలక్ష్మమ్మ 15-0-0
శ్రీమతి పాలకోడేటి గంగమ్మ 6-0-0
శ్రీ బి గంగిరాజు 5-4-0
శ్రీ డి భాగీరథి 5-0-0
శ్రీ డి అచ్యుతరామయ్య 5-0-0
రామన్నపాలెం పౌరులు 12-0-0
కృష్ణాపురం వాసులు 13-0-0
దుగ్గుకూరు వాసులు 14-9-0
గోకర్ణపురం వాసులు 8-0-0
శ్రీ వి. చినకామేశ్వరరావు, పాలకొండ 10-0-0
రాండీయ యువజన సంఘం, పాలకొండ 20-0-0
గాంధీపిర్కా బోరవల్లి గ్రామస్థులు (పంచాయతీబోర్డు ప్రెసిడెంటు ద్వారా) 40-0-0
భోగ్రగ్రామం ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు (శ్రీకాకుళంజిల్లా) 5-6-0
శ్రీ దోయిన సాంబమూర్తి, కోటబొమ్మాళి 5-0-0
పొందూరు దివ్యజ్ఞాన సమాజం (శ్రీకాకుళంజిల్లా) 34-0-0
దారువబోర్డు తెలుగు ఎలిమెంటరీ స్కూలు టీచర్ల వసూళ్ళు 25-0-0
శ్రీ ఎ. సూరిబాబు, విశాఖపట్నం 9-4-8
శ్రీ డి సూర్యనారాయణ, విశాఖపట్నం 20-0-0
శ్రీ బి. కె. ఆర్. అప్పారావుగారి ద్వారా తునిలో శ్రీ ఎం శ్రీరామమూర్తి, అప్పలస్వామి, సత్యనారాయణగార్ల వసూళ్ళు 5-0-0
బొబ్బిలి కోపరేటివ్ అర్బన్ బ్యాంకి డైరెక్టర్లు సిబ్బంది 50-0-0
శ్రీ పి రామమూర్తి అండ్ కో మూకపరవాలెం, విశాఖజిల్లా 10-0-0
విశాఖపట్నం గవర్నమెంటు బేసిక్ ట్రెయినింగ్‌స్కూలు విద్యార్థుల హుండీ వసూళ్ళు (నాల్గవదఫా) 60-0-0
ఆర్. పి యస్ జి టి లిమిటెడ్ డ్రైవరు శ్రీ టి నరసింహాలు వసూళ్లు హిసన్‌పూర్, ముడకశిర తాలూకా 22-6-0
గిద్దలూరు సహాయ నిధి ప్రెసిడెంటు శ్రీ డి స్వామి రంగారెడ్డిగారి ద్వారా కొత్తపల్లి గ్రామస్థుల విరాళం 98-8-0
శ్రీ యన్. సత్యనారాయణరావు, గిద్దలూరు 10-0-0
శ్రీ వి సుందరశర్మ, తంజావూరు 5-11-0
డాక్టర్ ర్యాలి కామేశ్వరరావు యం. బి. బి యస్, బొబ్బిలి 10-0-0
శ్రీమతి కె. కస్తూరిబాయి బొబ్బిలి 10-0-0
శ్రీ యు. మాధవరావుగారిద్వారా కాశీబుగ్గ గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ 79-8-0
శ్రీ డి బాలకృష్ణచౌదరి కాశీబుగ్గ 10-0-0
చీపురుపల్లి ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు వసూళ్లు (హెడ్‌మాస్టర్ శ్రీ వి. వి. చలంగారిద్వారా) 12-0-0
డాక్టర్ యన్. రామలింగం, యల్. ఐ యం ఉరవకొండ 10-0-0
సిరిగుప్ప వ్యవసాయ శాఖాధికారుల క్లబ్బు 22-0-0
పాడేరి తాలూకా ఆఫీసు సిబ్బంది (శ్రీ కె. సూర్యనారాయణగారిద్వారా) 26-12-0
వేమనబోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, మోదుకూరు, గుంటూరుజిల్లా 20-0-0
కృష్ణాజిల్లా గోపాల పంచాయతీ బోర్డు (ప్రెసిడెంటు శ్రీ కె. రామబ్రహ్మం)గారిద్వారా 116-0-0
శ్రీ సింగంరవు పిరభద్రయ్య, విజయవాడ 15-0-0
యం యస్ ఆర్ బోర్డుహైస్కూలు విద్యార్థులు, గుండుగొలను 25-0-0
ఆంధ్రా ఇంజనీరింగ్ స్టూడెంట్సు అసోసియేషన్, మెంగుటూరు, సౌత్ కెనరా 55-0-0
శ్రీ జయంతి వెంకట కృష్ణయ్య, వాల్తేరు 20-0-0
గొల్లలపాలెం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 5-0-0
ఆంధ్రా విద్యార్థి సంఘం (శ్రీ వి ఎన్. రామసుబ్బయ్యగారి ద్వారా) జమ్మలమడుగు 12-0-0
శ్రీరామ బాల విజ్ఞాన సంఘం (బి. హెచ్ ఎలిమెంటరీ స్కూలు 8 వ తరగతి) పెదముడియం (జమ్మలమడుగు) 16-8-0
శ్రీ పి వి నాయుడు, మిత్రబృందం అనంతపురం 25-0-0
మార్కాపురం బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు 251-8-0
నందికొట్కూరు ప్రొహిబిషన్ సిబ్బంది (యస్ ఐ. ద్వారా) 20-0-0
డాక్టర్ యస్. హుస్సేన్ సాహెబ్, వెలుగోడు, (కర్నూలు జిల్లా) 10-0-0
కర్నూలు గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజి విద్యార్థులు, ఉపాధ్యాయులు 38-10-0
శ్రీ కె రాములు, కొట్నివీధి, అనకాపల్లి 5-0-0
పార్వతీపురం వ్యవసాయశాఖ ఆఫీసు సిబ్బంది 25-0-0
డబ్ల్యు పి టి డబ్ల్యు, విజయనగరం శాఖ (సెక్రటరీ ద్వారా) 50-0-0
శ్రీమతి అవిడి మహాలక్ష్మిగారు అలమూరు 10-0-0
శ్రీ తలాటం నాగన్న, రామచంద్రపురం 10-0-0
శ్రీకాకుళంజిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం సిబ్బంది (శ్రీ వై నరసింహమూర్తిగారిద్వారా) 16-0-0
సర్వే సాఫ్ రిక్రియేషన్ క్లబ్బు చిత్తూరు (సెక్రటరీద్వారా) 16-0-0
శ్రీ సుబ్రహ్మణ్యం పంతులుగారి వసూళ్ళు, నీరుకుల్లం 15-0-0
శ్రీ ముత్యాలపాటి నరసింహాలు సింగారం 5-0-0
శ్రీ యస్. ఆర్. భాస్లే (భావూ కాశీనాథ్ అండ్ కో, మద్రాసు-2 భాగస్వామి) 25-0-0
మాచరపాం గ్రామస్థులు (పోన్నేరి తాలూకా) 54-2-3
వర్క్స్, హౌసింగ్, సప్లయి శాఖ సంబంధించిన డైరెక్టరు ఆఫ్ ఇన్‌స్పెక్షన్ డైరెక్టరు ఆఫ్ యస్ అండ్ డి కార్యాలయాల సిబ్బంది వసూళ్ళు 118-12-0
శ్రీ నరసింహ అన్నారావు, టినగర్, మద్రాసు-17 17-0-0
కేసరి హైస్కూలు ఉపాధ్యాయులు, ఆఫీసు సిబ్బంది, మైలాపూర్, మద్రాసు-4 38-0-0

దీనిలో: హెడ్‌మాస్టర్ శ్రీ కె. వెంకటరాజుగారు రు. 5-0-0లు చేరివున్నది.

శ్రీమతి కె సత్యవతమ్మ, మైలాపూర్, మద్రాసు 100-0-0
శ్రీ శ్రీపాద వెంకటరత్నం, ట్రిప్లికేన్, మద్రాసు-5 వసూళ్ళు 13-11-3
శ్రీ డి లక్ష్మీపతి, బి. ఎ. బి. ఎల్; నూజివీడు 11-0-0
శ్రీ పొట్నూరు గురువులుపాత్రుడు, కొత్తపేట 10-0-0
శ్రీ సి. సాంబశివరావు, అమ్మనబ్రోలు 10-0-0
శ్రీ సోము వెంకటరత్నం, బట్టల వర్తకులు, పెదన 10-0-0
శ్రీమతి వన్యాల పరమేశ్వరి, అద్దంకి 18-0-0
డాక్టర్ ఆర్. జి దేవార్, యం. బి బి. యస్. హోస్పేట 25-0-0
సహకారశాఖ డిప్యూటీ రిజిస్ట్రారు కార్యాలయం, కర్నూలు 28-8-0
శ్రీ జె సత్యనారాయణ, రైల్వే హాస్పిటల్ జాల్నా (హైదరాబాద్) 6-0-0
శ్రీ కె యస్. నారాయణ, టైపిస్టు ఎ యస్. టి. ఇ. ఆఫీసు ఆద్రా, బీహారు 100-0-0
శ్రీ పి. గోపాలరాజు, కొమరగిరి, యానాం 10-0-0
జేమ్సు పిన్నే అండ్ కో సిబ్బంది, విశాఖపట్నం 40-0-0
శ్రీమతి ఎ. ఈశ్వరమ్మ, సికింద్రాబాద్ 51-0-0
ఆల్ ఇండియా లేడీస్ క్లబ్బు సభ్యురాండ్రు, న్యూఢిల్లీ 101-0-0
డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి మద్రాసు 50-0-0
శ్రీ ప్రేమ్‌చంద్, జెరూప్‌చంద్ జీ. ఏలూరు 25-0-0
బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు 286-2-0

ఇందులో:—విద్యార్థులు, రెండవ దఫా 102-0-0, ఫారమ్ సిబ్బంది, కార్మికులు 54-2-0, అగ్రికల్చరల్ సెక్షన్, 34-8-0, కెమిస్ట్రీ సెక్షన్, 24-4-0, ఎంటమాలజీ సెక్షన్, 15-12-0, బోటనీ సెక్షన్ 13-0-0 ప్రిన్సిపాల్. ఆఫీస్, 14-8-0, ప్లాంట్ ప్రొటెక్షన్ స్టాఫ్ 10-0-0, కదితరులు 18-0-0, చేరి వున్నవి.

డాక్టర్ ఎం. శేషాద్రిరెడ్డి, ప్రొద్దుటూరు 10-0-0
మోతుగుండం, ఎలిమెంటరీ స్కూలు, ప్రొద్దుటూరు ఉపాధ్యాయులు 9-8-0
మోతిగుండం, ఎలిమెంటరీ స్కూలు, ప్రొద్దుటూరు విద్యార్థులు 18-0-0
మెసర్స్ శ్రీహరిరావు చౌదరి, శ్రీ బి. ప్రభాకరరావు శ్రీ ఎం. ఎల్ నరసింహం 15-0-0
డెమాక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రొద్దుటూరు 17-12-0
శ్రీ చంద్ర శంకరయ్య, వరంగల్ 10-0-0
శ్రీ శంకరరామాంజనేయ చిట్‌ఫండ్ లిమిటెడ్ మద్రాసు-1 50-0-0
నర్సాపురం తాలూకా లంకలకోడేరు గ్రామస్థులు 127-4-0

ఇందులో శ్రీ ఉద్దరాజు సుబ్బరాజు 10-0-0, శ్రీ గాదిరాజు సత్యనారాయణరాజు (వెంకటరాజుగారి కుమారుడు) 5-0-0, శ్రీ వేగేశ్న వెంకట్రాజు (సీతారామరాజుగారి కుమారుడు) 5-0-0, శ్రీ సయ్యపరాజు వెంకటగోపాల కృష్ణంరాజు 5-0-0, శ్రీ సయ్యపరాజు రామగోపాల కృష్ణంరాజు 5-0-0, శ్రీ గాదిరాజు పుల్లంరాజు (పుల్లంరాజుగారి కుమారుడు) 5-0-0 చేరివున్నవి.

శ్రీ జగద్గురు పండితరాయ హైస్కూలు (గుంతకల్లు) విద్యార్థులు, ఉపాధ్యాయులు 210-8-0
శ్రీ బి ఆర్. ఆర్. సూర్యనారాయణ, కడపలో వసూలు చేసిన విరాళం 116-0-0

ఇందులో శ్రీ కామిశెట్టి వెంకటసామిశెట్టి చిప్పేటు 25-0-0, శ్రీ గ్రంధి చినపుల్లయ్య, కడప 10-0-0, శ్రీ కామిశెట్టి నాగమల్లయ్య 7-0-0, శ్రీ కామిశెట్టి లక్ష్మీనరసయ్య 5-0-0, శ్రీ జెక్కా నాగమణి 5-0-0, శ్రీ చపులుపల్లి నాగమునియ్య 5-0-0, శ్రీ హెచ్. నాగరాజన్, బాటా మేనేజరు 5-0-0, శ్రీ సగిలా సుబ్బరాయుడు 5-0-0, శ్రీ గ్రంధి పుల్లయ్య, (చింతయాపి ఫార్మసీ) 5-0-0, శ్రీ నయ్యాద్ సాహేబు 5-0-0, శ్రీ ఆవంచ కృష్ణమూర్తి 5-0-0, శ్రీ వి వి. సోమయాజులు 5-0-0, శ్రీ పి వి సుబ్రహ్మణ్యం, ఎస్. కృష్ణయ్య 5-0-0, శ్రీ కాటం అయ్యన్న శెట్టి 5-0-0, శ్రీ బి ఆర్. ఆర్. సూర్యనారాయణ 5-0-0 చేరి వున్నవి

సేఠ్ మోహన్ దాస్ కోడుమల్, తిరుచిరాపల్లి 101-0-0
ధార్మిక సేవా సమితి, పుత్తూరు (సౌత్ కెనరా జిల్లా) 126-0-0

ఇందులో:—శ్రీ పి నరసింహ నాయక్ 10-0-0, శ్రీ కె ఉపేంద్ర ప్రభు 10-0-0, శ్రీ ఎ పి. సుబ్బయ్య 10-0-0, శ్రీ హెచ్. పుండరీక భట్ 5-0-0, శ్రీ బి మోహనరావు 10-0-0, శ్రీ పి శ్రీనివాసనాయక్ 5-0-0, శ్రీ కె గణేష్ రావు 5-0-0, ఆర్. ఎతిరాజులు శెట్టియారి అండ్ కో 15-0-0 చేరి వున్నవి.

(మిగతా 4 వ పేజీలో)

# సమితి అధ్యక్షపదవికి ఇండియా అభ్యర్థిత్వం

## పాకిస్తాన్ బలపరచగలదని ప్రధాని మహమ్మద్ ఆలీ ప్రకటన

కరాచీ, సెప్టెంబర్ 9— వచ్చే సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అభ్యర్థిత్వాన్ని తన ప్రభుత్వం బలపరచగలదని పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ నేడిక్కడ పత్రికా విలేకరుల గోష్ఠిలో ప్రకటించారు

భద్రతాసంఘంలో స్థానానికి పోటీచేస్తున్న న్యూజిలెండ్ అభ్యర్థిత్వాన్ని కూడా పాకిస్తాన్ బలపరచగలదని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన వివరం చేశాడు.

తన అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా న్యూజిలెండ్ పాకిస్తాన్‌ను కోరిందనీ లోగడ న్యూజిలెండ్ రెండుసార్లు—ఒకసారి ఇండియాకు అనుకూలంగానూ, మరొకసారి పాకిస్తాన్‌కు అనుకూలంగానూ—సమితి శాఖా సంస్థలలో స్థానాలకు తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నందున ఇప్పుడు దానిని బలపరచడం అత్యంత సముచితం కాగలదనీ ఆయన వివరించారు కూడా.

### ఇండియాను ప్రతిఘటించాలని న్యూయార్క్ పత్రిక సూచన

న్యూయార్క్, సెప్టెంబర్ 8—వచ్చే జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అభ్యర్థిత్వాన్ని అమెరికా తన శ్రేయస్సు దృష్ట్యా ప్రతిఘటించడం మిక్కిలి అవసరమని "న్యూయార్క్ డెయిలీ న్యూస్" పత్రిక నేడు సూచించింది

శ్రీమతి విజయలక్ష్మి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలైతే, ఆ సంస్థ వ్యవహారాలలో ఇండియా ప్రధాని నెహ్రూకు విశేషంగా పెద్ద పలుకుబడి ఏర్పడగలదనీ, ప్రతి వివాదం విషయంలోను కూడా ఇండియా సర్వసాధారణంగా సోవియెట్ యూనియన్ వాదాలను బలపరుస్తూవుంటుందనే సంగతి అందరకు తెలిసినదేననీ ఈ పత్రిక పేర్కొన్నదికూడా

### భద్రతాసంఘంలో స్థానానికి ఇండియా పోటీచేయక పోవచ్చు

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 9—ఈ సంవత్సరాంతంలో పాకిస్తాన్ సభ్యత్వ కాలపరిమితి పూర్తి కావడంతో భద్రతా సంఘంలో ఖాళీకాగల స్థానానికి అభ్యర్థిగా ఇండియా నిలవబోదని నేడిచ్చటి అభిజ్ఞ వర్గాలద్వారా తెలుస్తున్నది

భద్రతా సంఘంలోని ఆరు తాత్కాలిక స్థానాలకు సభ్యులు భౌగోళికస్థితి ప్రాతిపదికపై రెండేసిఏళ్ళ కొకసారి ఎన్నుకోబడతారు పాకిస్తాన్ దాదాపు రెండేళ్ళక్రిందట కామన్‌వెల్త్ ప్రతినిధిగా ఎన్నుకోబడింది

ఇండియా జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవి భద్రతాసంఘంలో స్థానాన్నికూడా పొందజాలే కష్టసాధ్యమైపోగలదని ఇండియన్ ప్రతినిధివర్గానికి చెందిన సన్నిహితులే అంగీకరిస్తున్నారు.

జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి శ్రీమతి విజయలక్ష్మిపండిట్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి పాఠకులకు విదితమే

ఈ పరిస్థితిలో భద్రతాసంఘానికి కామన్‌వెల్త్ తరఫున పాకిస్తాన్‌స్థానే న్యూజిలెండ్ ఎన్నుకోబడగలదని ఇక్కడ విశ్వసించబడుతున్నది. (యు. పి. ఐ)

### జఫ్రుల్లా పట్ల నజీముద్దీన్ వైఖరి

అహమ్మదీయ రాయబారవర్గానికి ఆయన చెప్పిన జవాబు

లాహోర్, సెప్టెంబర్ 9— జఫ్రుల్లాఖాన్ సహాయం లేనిదే పాకిస్తాన్ ఆహార సమస్యను, కాలువ నీటిపంపకం సమస్యను కూడా పరిష్కరించడం అసంభవం కనుక ఆయనను విదేశాంగమంత్రి పదవినుంచి తాను తొలగించజాలనని గత ఫిబ్రవరిలో అప్పటి పాక్ ప్రధాని క్వాజా నజీముద్దీన్ కచ్చితంగా చెప్పాడట.

అహమ్మదీయ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న కార్యాచరణ సంఘం తరఫున ఒక రాయబార వర్గం పాక్ ప్రధాని నజీముద్దీన్ వద్దకు వెళ్ళి విదేశాంగమంత్రి పదవినుండి జఫ్రుల్లాఖాన్‌ను తొలగించాలని కోరగా పైవిధంగా ఆయన సమాధానమిచ్చినాడని అప్పటి కల్లోలాను గురించి విచారణ జరుపుతున్న న్యాయస్థానంలో మొన్న మౌలానా దావూద్ గజ్నవీ చెప్పాడు.


జమ్మివారి 'లివర్‌క్యూర్' పిల్లల లివర్ & స్ప్లీన్ వ్యాధుల చికిత్సకు, నివారణకు

బ్రాంచి ఆఫీసు & వైద్యశాల తాడంకివారి వీధి, బకింగ్‌హాంపేట పోస్టు విజయవాడ.

పై అడ్రస్సునందు మా డాక్టరుగారిని కలుసుకొని సలహా పొందవచ్చును

జమ్మి వెంకటరమణయ్య & సన్స్, H.O. మదరాసు-4.

విజయనగరం బ్రాంచి:- ఓరుగంటివారివీధి.


# చెన్నరాష్ట్రం ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ

ఆర్థిక మంత్రి చర్చలు

మద్రాసు, సెప్టెంబరు 9—అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్రరాష్ట్రం విభజించబడిన పిమ్మట శేషించిన చెన్నరాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ విషయమై నేడు ఆర్థిక మంత్రి గదిలో జరిగిన సమావేశంలో చర్చించబడింది

ఆంధ్ర ప్రభుత్వ శాఖలు పునర్వ్యవస్థీకరించబడిన విధంగానే శేషించిన చెన్నరాష్ట్రం శాఖలు కూడా తగ్గించబడగలవని, ఇప్పుడు వున్న 12 శాఖలు తగ్గడం ఖాయమని తెలుస్తున్నది మరికొన్ని సమావేశాలు జరిగితేనేగాని ఈ సమస్య తేలదని ఆర్థిక మంత్రి అన్నారు

# కొరియాలో అమెరికన్‌లకు పోలిష్ ఉద్యోగి శరణాగతి

## —స్వదేశానికి తిరిగి పోవడానికి వైముఖ్యం

సోల్, సెప్టెంబరు 10— మార్పిడిని నిరాకరించే యుద్ధ ఖైదీల శిబిరాల రక్షణకై నియోగించబడిన తటస్థ రాజ్యాల తనిఖీ జట్టులకు చెందిన ఒక పోలిష్ ఉద్యోగి తన దళంనుంచి నిన్న పారిపోయివచ్చి అమెరికన్ సైనికాధికారులను తనకు ఆశ్రయ మీయవలసిందిగా అర్థించాడు.

పోలిష్, చెక్, స్వీడిష్, స్విస్ సైనికోద్యోగులు సభ్యులుగాగల ఒక జట్టులో, కొరియా తూర్పు తీరంలో సోల్‌కు సమీపంలోని కాంగ్‌నుంగు రేవువద్దగల విమానాశ్రయంలో పనిచేస్తున్న హోజ్జాకోవిచ్ అనే ఈ పోలిష్ ఉద్యోగి, తమ జట్టు ఉత్తర కొరియాకు విమానంలో బయలుదేరుతున్న సమయంలో దానినుంచి ఆకస్మికంగా పారిపోయివచ్చి, అమెరికన్ సైన్యానికి చెందిన మేజర్ ఎడ్వర్డ్ మోరాన్‌కు శరణు జొచ్చాడు.

యుద్ధ విరమణపాలక సైనిక సంఘంలో అమెరికన్ లైజాన్ ఉద్యోగిగా వున్న మేజర్ మోరాన్‌తో, తిరిగి కమ్యూనిస్టు ఆధిపత్యం క్రిందకు వెళ్ళడానికి తనకు భయం వేస్తున్నదనీ, అందుచేత తాను స్వదేశానికి తిరిగి వెళ్ళదల్చుకోలేదనీ ఈ పోలిష్ ఉద్యోగి మొర పెట్టుకున్నాడు.

ఇతడు లాడ్జ్‌నుంచి వచ్చిన పోలిష్ సివిలియన్ దుబాసి (వయస్సు 28 ఏళ్ళు) అని గుర్తింపబడ్డాడనీ, తనకు రాజకీయ ఆశ్రయం ఇవ్వవలసిందిగా సమితి అధికారులను అర్థించినందున, ఇతనికి ఎట్టి అపాయం జరగకుండా ఇతడు నిర్బంధంలో వుంచబడ్డాడనీ వివరిస్తూ నిన్న రాత్రి సమితి సైనిక కార్యాలయం అధికార రీత్యా ప్రకటించింది

### యుద్ధానికి పోలెండ్ సన్నాహం

ఈ పోలిష్ ఉద్యోగి నేడిక్కడ పత్రికా విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ పోలెండ్ యుద్ధసన్నాహంపై వున్నదని వివరం చేశాడు

తన దేశంలో పరిశ్రమలన్నింటిలోను కూడా యుద్ధానికి అవసరమయే వస్తువులు మాత్రమే ఉత్పత్తి చేయబడుతున్నవనీ, అది స్వాతంత్ర్యప్రియ ప్రపంచంపై యుద్ధానికే అనడాని కెట్టి సందేహం లేదనీ ఇతడు వివరించాడు

ఇతడు నిన్నరాత్రి కేసాంగ్‌నుంచి ఒక అమెరికన్ సైనిక విమానంలో రహస్యంగా సోల్‌కు గొనిరాబడ్డాడు.

### పాన్‌మున్‌జాన్‌కు జనరల్ తిమ్మయ్య రాక

సోల్, సెప్టెంబర్ 9—కొరియా యుద్ధ ఖైదీల మార్పిడి కమిషన్ అధ్యక్షుడు లెఫ్టినెంట్-జనరల్ కె. ఎస్. తిమ్మయ్య నేడు పాన్‌మున్ జాన్ చేరాడు.

జనరల్ తిమ్మయ్య తన సిబ్బందితోను, ఈ కమిషన్‌లోని సీనియర్ ఇండియన్, స్వీడిష్, స్విస్ ప్రతినిధులతోను కలిసి టోకియో నుంచి విమానంలో ముందు సోల్‌కు వచ్చాడు.

ఇక్కడ నుంచి వెంటనే వీరందరు హెలికాప్టర్‌లలో సరాసరి నిష్పక్షపాత మండలానికి బయలుదేరి వెళ్లారు

### కొత్త శిబిరాలకు ఉత్తర కొరియన్ ఖైదీల తరలింపు

మార్పిడిని నిరాకరిస్తున్న 500 మంది ఉత్తర కొరియన్ యుద్ధ ఖైదీలు నేడు పూసాన్ నుంచి రైలులో, నిష్పక్షపాత మండలంలో వీరికోసం ఏర్పాటు చేయబడిన కొత్త శిబిరాలకు తరలించబడుతున్నారు

ఈ శిబిరాల రక్షణకు భారతీయ సైనికదళాలు అప్పుడే వినియోగించబడ్డాయి కూడా.

### ఉత్తరాదివారికి సమితి ప్రతినిధుల లేఖ

పాన్‌మున్‌జాన్, సెప్టెంబర్ 9—ఇప్పటికి ఉత్తరాదివారి ఆధీనంలో వున్నట్టు తెలుస్తున్న 999 మంది సమితి యుద్ధఖైదీలు, 2,410 మంది దక్షిణకొరియన్ యుద్ధఖైదీలు ఎక్కడ వున్నారో తెల్పవలసిందిగా నేడిక్కడ మిత్ర రాజ్యసమితి ప్రతినిధులు యుద్ధవిరమణ పాలక సైనిక సంఘ సమావేశంలో ఉత్తరాదివారిని కోరారు

ఈ సందర్భంలో తమ ఆరోపణను సమర్థించుకుంటూ సమితి ప్రతినిధులు ఉత్తరాదివారికి ఒక లేఖను సమర్పించారు.

### కొరియాకు భారత సైనిక దళాల రెండవజట్టు రాక

పాన్‌మున్‌జాన్, సెప్టెంబరు 7—మార్పిడిని నిరాకరించే యుద్ధఖైదీల శిబిరాల రక్షణకై కొరియాకు బయలుదేరిన భారత సైనిక దళాల రెండవ జట్టు నేడు కొరియాలోని నిష్పక్షపాత తటస్థ మండలంలోని "శాంతి నగరం" (భారత సేనలకోసం ఏర్పాటుచేయబడిన స్థావరం) చేరింది.

ఈ రెండవజట్టులో సుమారు ఒక వేయి మంది సైనికులు, కొద్దిమంది ఇండియన్ రెడ్‌క్రాస్, సైనిక వైద్యదళాల సభ్యులు వున్నారు వీరు "దిల్వారా" అనే నౌకలో నిన్న ఇన్చాన్ రేవు చేరారు.

భారతీయ సైనికులు కొరియాలో కాలు పెట్టకుండా తీవ్రంగా ప్రతిఘటించగలమని దక్షిణ కొరియన్‌లు బెదిరిస్తున్నందున సంఘర్షణలు జరగకుండా నివారించడానికి ఈ భారత దళాలు ఇన్చాన్ రేవులో "దిల్వార్" నుంచి ఒక అమెరికన్ విమానవాహక నౌకలోనికి బదిలీ చేయబడి, అక్కడనుంచి హెలికాప్టర్‌లలో "శాంతి నగరానికి" చేర్చబడ్డారు

ఫార్మోజా సమీపంలో తుపాను పట్టినందున "దిల్వారా" అనుకొన్నదానికంటె కొరియాకు రెండురోజులు ఆలస్యంగా చేరింది.

సుమారు 1,200 మంది భారతీయ సైనికుల మూడవ జట్టుతో ఒక నౌక సెప్టెంబర్ 12 వ తేదీ ప్రాంతానికి, అటు పిమ్మట కొద్ది రోజులలో నాలుగవ జట్టు సైనికుల నౌక ఇన్చాన్ రేవు చేరగలవని తెలుస్తున్నది

ఈలోగా, స్వదేశాలకు పోనొల్లని యుద్ధ ఖైదీలను తటస్థమండలానికి తరలించడానికి తాము సంసిద్ధంగా వున్నట్టు యుద్ధ విరమణ పాలనకై నియమించబడిన సైనిక సంఘంలో సమితి ప్రతినిధివర్గ నాయకుడు జనరల్ బ్రియాన్ నేడు ఉత్తరాదివారికి తెలియజేశాడు.

ఇండియన్ రక్షణ సేనల అధిపతి జనరల్ థోరట్ పంపిన ఒక సందేశాన్ని ఉత్తరాదివారు మార్పిడిని నిరాకరించే ఉత్తర దక్షిణ కొరియన్ యుద్ధఖైదీలందరకు చదివి వినిపించినట్టు నేడు "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" ప్రకటించింది.

సమితి అధికారులు తమవద్ద ఇంకా అట్టే పెట్టుకున్న 245 మంది ఉత్తరాది యుద్ధఖైదీలను అప్పగింత పెట్టాలని నేడు ఖైదీల మార్పిడి సంఘంలో ఉత్తరాది ప్రతినిధులు కోరినట్టు కూడా ఈ వార్తాసంస్థ ప్రకటించింది.

### కాశ్మీర్ విషయమై పాక్‌మంత్రి వైఖరి

కరాచీ, సెప్టెంబరు 8—పాకిస్తాన్ ఆహారం, పరిశ్రమల మంత్రి మిస్టర్ అబ్దుల్ కయూంఖాన్ మైమెన్‌సింగ్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యను గురించి ఈ విధంగా చెప్పారు.

"ఇండియాతో యుద్ధం చెయ్యడం మా సంకల్పంకాదు. యుద్ధం చేస్తామని బెదిరించడం యుక్తమని మేము భావించడం కూడా లేదు

"కాని కాశ్మీర్ లోయలోనూ, ఇతర ప్రాంతాలలోనూ, అధిక సంఖ్యాకులుగా వున్న ముస్లిములు మతావేశపరులైన హిందువులచే తుడిచి పెట్టబడకుండా చూడడానికి మేము ఆతుర పడుతున్నాము

"కాశ్మీరును మేము ఎవ్వరికిగానీ దానం చెయ్యదలచలేదు. న్యాయమైన, స్వచ్ఛందమైన ప్లెబిసైట్‌ద్వారా కాశ్మీర్ ప్రజలు సాధ్యమైనంత త్వరలో తమ అభిప్రాయం ప్రకటించడానికి సర్వవిధాలా ప్రయత్నించి తీరుతాము."

# బ్రిటిష్ లాంచీపై చైనీస్ కమ్యూనిస్టు నౌక కాల్పులు

## —ఆరుగురు బ్రిటిష్ నావికుల మృతి

హాంగ్‌కాంగ్, సెప్టెంబర్ 9— హాంగ్‌కాంగ్‌కు నైరుతి దిశగా 20 మైళ్ళ దూరంలో పెర్ల్ నదీ ముఖద్వారంలో నేడు గస్తీ విధులను నిర్వహిస్తున్న బ్రిటిష్ రాయల్ నౌకా దళానికి చెందిన ఒక మోటారు లాంచీపై ఒక చైనీస్ కమ్యూనిస్టు నౌక శతఘ్నులను ప్రయోగించిన ఫలితంగా, ఆ లాంచీలోని ఆరుగురు నావికులు మరణించినట్టు నేటి రాత్రి ఇక్కడ అధికారరీత్యా ప్రకటించబడింది.

ఆ లాంచీలో మొత్తం 14 మంది నావికులు కలరనీ, చైనీస్ నౌక కాల్పులఫలితంగా వీరిలో మరొక అయిదుగురు గాయపడ్డారనీ బ్రిటిష్ రాయల్ నౌకాదళ కార్యాలయం చేసిన ఈ ప్రకటనలో వివరించబడింది.

### చైనీస్ నేషనలిస్ట్ గస్తీనౌకచే బ్రిటిష్ నౌకల అటకాయింపు

తైపే (ఫార్మోజా), సెప్టెంబర్ 9—నేడు దక్షిణ ఫుకీన్ తీరంలో మిన్ నది ముఖద్వారంలో ప్రవేశించడానికి ఒక బ్రిటిష్‌డిస్ట్రాయర్ నౌక తోడురాగా ప్రయత్నించిన రెండు బ్రిటిష్ రవాణా నౌకలను ఒక చైనీస్ నేషనలిస్టు గస్తీ నౌక అటకాయించినట్టు చైనీస్ నేషనలిస్టు రక్షణ శాఖా కార్యాలయం ప్రకటించింది

చైనీస్ గస్తీనౌక, తాను చేసిన హెచ్చరికను బ్రిటిష్ డిస్ట్రాయర్ ఖాతరుచేయనందున హెచ్చరికగా ఫిరంగిని పేల్చిందనీ, అంతట డిస్ట్రాయర్ తాను రవాణానౌకలకు తోడుగా వెడుతున్నాననీ సంజ్ఞలద్వారా తెలియపరచి, తాను అన్నప్రకారం రెండుగంటలలో తిరిగి వచ్చిందనీ ఈ ప్రకటనలో వివరించబడింది

### ఫ్రాన్సు వియత్‌నామ్ సంబంధాలు

సలహా సంఘం ఏర్పాటుకు బావోడై కృషి

పారిస్, సెప్టెంబర్ 8—భావికాలంలో ఫ్రాన్సు, వియత్‌నామ్‌ల మధ్య వుండగల సంబంధాలను నిర్ణయించే ప్రతిపాదనలను సిద్ధం చెయ్యడం నిమిత్తం జాతీయ సలహా సంఘాన్ని సమావేశపరచడానికి వీలుగా వెంటనే తాను సైగాన్‌కు తిరిగివెడుతున్నానని వియత్‌మిన్ ప్రధాని నుగ్యెన్‌వాన్‌తామ్ నేడు అన్నాడు.

సైగాన్‌లో ప్రస్తుతం సమావేశమౌతున్న జాతీయ మహాసభను 200 మంది ప్రతినిధులతో సలహా సంఘంగా ఏర్పాటు చెయ్యవలసినదిగా కోరడంకోసం తక్షణమే ఇండో-చైనాకు తిరిగి రావలసినదిగా వియత్‌నామ్ ప్రభుత్వ నాయకుడు బావోడై తనకు కబురు చేశాడని వాన్‌తాం నేడు పత్రికా ప్రతినిధుల సమావేశంలో పేర్కొన్నాడు

దేశంలోని సర్వరాజకీయ,ఆర్థిక, మతవర్గాలకు ఈ సలహాసంఘంప్రాతినిధ్యం వహించగలదనీ, మూడు అంశాల ఎజెండాను గురించే సలహా సంఘం చర్చించవలసినదిగా సలహా సంఘాన్ని కోరనున్నామని, వియత్‌నామ్ స్వాతంత్ర్య నిర్వచనం, ఫ్రెంచి యూనియన్‌లో వియత్‌నామ్ వుండదగు షరతులు ఫ్రాంకో వియత్‌నామ్ రాయబారాలలో పాల్గొనగల వియత్‌నమీస్ ప్రతినిధులు-ఇవే ఎజెండాలో వుండే అంశాలనీ ఆయన అన్నాడు

సలహా సంఘం సూచించే ప్రతినిధుల పేర్లలోనుంచే,బావోడై అయిదుగురిని ఎన్నుకొంటామని, వీరు, ప్రభుత్వ సభ్యులలో కొందరు ఈ సమాలోచనలలో పాల్గొనగలరనీ ప్రధాని అన్నాడు.

ప్రస్తుత ప్రభుత్వం, బావోడై యీ వరకే ఫ్రెంచి యూనియన్‌లో వియత్‌నామ్ వుండగలదని హామీ యిచ్చినందున, ఉపసంహరణ సమస్య ఏర్పడ నేరదని కూడా ఆయన అన్నాడు

### ప్రపంచ బ్యాంకి ఋణ సహాయం

1953 జూన్‌లోగా యిచ్చిన ఋణాల వివరణ

వాషింగ్టన్, సెప్టెంబర్ 9—1953 జూన్ 30 వ తేదీతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ బ్యాంకి తొమ్మిది దేశాలకు పది ఋణాలు యిచ్చిందని బ్యాంకి అధికారులు నేడు ప్రకటించారు

ఋణం స్వీకరించిన దేశాలు :— ఆస్ట్రేలియా, యూగోస్లావియా, ఇండియా, ఫిన్లెండ్, పెరూ, కొలంబియా, ఉత్తరరొడీషియా, బ్రెజిల్ ఋణం మొత్తం 17 86 00,000 డాలర్లు దీనితో బ్యాంకి 29 దేశాలకు ఋణంగా యిచ్చిన మొత్తం 159,10,00,000 డాలర్లు అవుతున్నది

### సమితిలో చైనాకు సభ్యత్వ ప్రతిపాదన

వ్యతిరేకించడానికి పసిఫిక్ కౌన్సిల్ నిర్ణయం

వాషింగ్టన్, సెప్టెంబర్ 9—మిత్రరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వ మిప్పించే ఏ ప్రతిపాదననైనా ప్రస్తుత పరిస్థితిలో వ్యతిరేకించడానికే పసిఫిక్ రక్షణ సంఘం నేడు నిర్ణయించింది

ఆస్ట్రేలియన్, న్యూజిలెండ్, అమెరికన్ విదేశాంగ మంత్రులు—పెకింగ్ పరిగణన సమస్య ఇప్పుడు రానేరాదని నిర్ణయించారని అభిజ్ఞవర్గాలవారు అన్నారు

### భారతీయుల వలసపై నిషేధాజ్ఞ రద్దు

ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చర్య

మనిలా, సెప్టెంబర్ 8—ఫిలిప్పీన్స్ ప్రభుత్వం భారతీయుల వలసపై గల నిర్బంధాలను తొలగించింది ఇటుపైన సాలుకు 50 మంది వంతున భారతీయులు ఫిలిప్పీన్స్‌కు వలస వెళ్ళవచ్చునని ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రి సెనార్ ఫెలినో నెయిర్ అన్నాడు

ఇతర దేశాలు ఫిలిప్పినోల రాక విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తున్నదీ తేలేవరకు విదేశీయుల ప్రవేశాన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన అన్నాడు

ఇండియా ప్రభుత్వం ఫిలిప్పినోలను నిర్బంధంగా తమ దేశంలో ప్రవేశించ నిస్తున్నట్టు రుజువయిందని కూడా ఆయన అన్నాడు

### ప్రజా ప్రతినిధుల సభలో పండిట్ నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9— ఫిలిప్పీన్స్‌లో ఇండియాకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నదనే మాట నిజంకాదని ప్రధాని పండిట్ నెహ్రూ ప్రజా ప్రతినిధుల సభలో శ్రీ తారకేశ్వర సిన్హా ప్రశ్నకు సమాధానమిస్తూ అన్నాడు.

ఫిలిప్పీన్స్‌లోని పత్రికలలో ఏదో ఒకటి తప్పితే మిగిలినవన్నీ ఇండియాపట్ల సద్భావాన్నే ప్రకటిస్తూ వచ్చినవని ఆయన అన్నాడు.

### "ఇజ్రాయల్‌లో జాతి విచక్షణ లేదు"

స్టేట్స్ కౌన్సిల్‌లో ఉపవిదేశాంగమంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—తమ దేశంలో జాతి విచక్షణ లేదని ఇజ్రాయల్ ప్రభుత్వం ఇండియా ప్రభుత్వానికి హామీ నిచ్చిందని ఇండియా ఉప విదేశాంగ మంత్రి శ్రీ ఏ. కె. చందా నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో వివరం చేశారు

ఇజ్రాయల్‌కు ఇండియన్ యూదుల వలసలకు సంబంధించి క్రిందటి మే నెలలో కౌన్సిల్‌లో ప్రశ్నలకు యివ్వబడిన కొన్ని జవాబులను స్పష్టీకరిస్తూ శ్రీ చందా పై విధంగా ప్రకటించారు

ఇజ్రాయల్‌కు వలసవెళ్ళిన కొందరు ఇండియన్ యూదులు, అక్కడ జాతి విచక్షణ అమలులోవున్న కారణంగా ఇండియాకు తిరిగివచ్చినమాట నిజమేనా? అని క్రిందటి మేలో ఒక సభ్యుడు అడిగిన పార్లమెంటరీ ప్రశ్నకు విదేశాంగశాఖ పార్లమెంటరీ కార్యదర్శి "అవు"నని సమాధానం చెప్పాడు.

### స్పెయిన్, అమెరికాల ఒడంబడికలు

త్వరలోనే సంతకాలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 9—వచ్చే మూడు వారాలలోను కొన్ని సైనిక ఆర్థిక ఒడంబడికలపై సంతకాలు చెయ్యడానికి అమెరికా స్పెయిన్‌లు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొన్నవని ఇక్కడి రాజకీయ వర్గాలవారు అన్నారు.

ఈ ఒడంబడికలోని ఒక క్లాజుప్రకారంగా యూరప్‌లో దురాక్రమణ నిరోధానికి వీలుగా స్పెయిన్‌లో ఆశ్రయాలు నిర్మించుకొనడానికి అవకాశం వుంటుంది

### బహిరంగంగానే ముసాదిక్ విచారణ

ప్రభుత్వ ప్రతినిధి ప్రకటన

టెహరాన్, సెప్టెంబర్ 9—పర్షియన్ ప్రభుత్వ ప్రతినిధి అమీదీనూరీ నేడు ఒక ప్రకటన చేస్తూ త్వరలోనే ప్రారంభం కానున్న మాజీ ప్రధాని ముసాదిక్ విచారణ బహిరంగంగానే జరగగలదనీ ఆయన యిప్పుడు టెహరాన్‌కు కొలదిమైళ్ళ దూరంలోని సాల్తానాబాద్ బారకాసులకు పంపివేయబడ్డాడనీ మిస్టర్ నూరీ అన్నాడు

### సైప్రస్‌లో భూకంపం

నికోసియా (సైప్రస్), సెప్టెంబర్ 10—నేటి ఉదయం పాఫాస్ పట్టణంలోను, దాని పరిసర గ్రామాలలోను సంభవించిన పెద్ద భూకంపం ఫలితంగా గృహాలు కూలిపోయి 20 మందికి పైగా మరణించారు. సుమారు 100 మంది గాయపడ్డారు

28 సెకెండ్లపాటు భూమిప్రకంపించిందనీ, సుమారు 500 గృహాలు నేలమట్టమైనవనీ ప్రకటించబడింది

### పర్షియాలో కమ్యూనిస్టుల శిబిరాలపై దాడి

సుమారు 900 మంది నిర్బంధం

టెహరాన్, సెప్టెంబర్ 8—మార్షల్ జాహిదీ సైనిక దళాలు ప్రభుత్వాధికారాన్ని వశపరుచుకొన్న పిదప సుమారు 900 మంది కమ్యూనిస్టులు నిర్బంధించబడ్డారని నేడు యిక్కడ తెలియవచ్చింది

సైనిక, పోలీసు దళాలు 32 కమ్యూనిస్టు శిబిరాలపై దాడి జరిపి 17 లారీల నిండుగా కమ్యూనిస్టు కరపత్రాలను వశపరచుకొని దగ్ధం చేశాయి గత యుద్ధకాలంలో అమెరికన్, బ్రిటిష్, రష్యన్ బలాలు ఉపయోగించిన ఆయుధాలు మందుగుండు సామగ్రి కూడా వశపరచుకోబడ్డాయి

మార్షల్ జాహిదీ కొత్త యుద్ధ మంత్రిగా జనరల్ హిదయత్‌ను నియమించాడు యుద్ధశాఖ ఉపమంత్రి జనరల్ వాసుక్ సైనికరాయబార వర్గం ప్రతినిధిగా త్వరలోనే అమెరికాకు వెడతాడు

టెహరాన్‌లోని అమెరికన్ రాయబారి మిస్టర్ లాయ్ హెండర్సన్ పర్షియన్ విదేశాంగమంత్రి మెహ్‌తాబ్‌ను నేడు కలుసుకొన్న సమయంలోనే కొందరు అమెరికన్ ఉద్యోగులు అమెరికా ఆర్థిక సహాయం ఏ విధంగా అందజేయాలనే సమస్యపై నేషనల్ బ్యాంకి ఉద్యోగులతో సమాలోచనలు జరుపుతున్నారు

### బొంబాయిలో వివాహాలు

రెజిస్ట్రేషను నిర్బంధం చెయ్యడానికి బిల్లు

బొంబాయి, సెప్టెంబర్ 8—బొంబాయి రాష్ట్రంలో అన్ని వివాహాలు కూడా తప్పనిసరిగా రెజిస్టరుచెయ్యబడడానికి బొంబాయి ప్రభుత్వం ఒక బిల్లును ప్రకటించింది ఈ బిల్లు క్రింద, రిజిస్టరు చెయ్యబడని వివాహాలు శిక్షాపాత్రం కాగలవు కాని, చట్టవిరుద్ధం మాత్రం కావు

వివాహాల రిజిస్ట్రారుకు ఒక నిర్దిష్టమైన ఫారంలో వివాహానికి సంబంధించిన నివేదికను పెండ్లివారు పంపించవలసి వుంటుంది అలా పంపకపోతే ఒక నెలవరకు ఖైదుగాని, 200 రూపాయలవరకు జరిమానాగాని, రెండూగాని విధించబడగలవు. అటువంటి పెండ్లి నివేదికను స్వీకరించని రెజిస్ట్రారుకు 3 నెలలవరకు ఖైదుగాని, 500 రూపాయలవరకు జరిమానాగాని, రెండూగాని విధించబడగలదు.

ప్రస్తుతం 1872 ప్రత్యేక వివాహాలచట్టం, 1872 క్రైస్తవ వివాహాలచట్టం, 1936 పార్శీ వివాహాల, విడాకుల చట్టంక్రిందమాత్రమే వివాహాలు రిజిస్టరు చెయ్యబడుతున్నాయి రాష్ట్రంలో జరిగే వివాహాలసంగతి తెలుసుకోవాలంటే ప్రస్తుత విధానం క్రింద కష్టంగా వుంటున్నది అందువల్ల రాష్ట్రంలో జరిగే అన్ని వివాహాలను రెజిస్టరు చెయ్యడానికి వీలుగా ఈ బిల్లు ప్రకటించబడింది

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లా తమ్‌లుక్‌లో 5 000 మంది స్త్రీపురుషులు సెప్టెంబర్ 7 వ తేదీన సబ్-డివిజనల్ ఆఫీసరు బంగాళాను చుట్టుముట్టి ఆహారధాన్యాల సరఫరాకు ప్రత్యేక సౌకర్యాలు కలిగించాలని కోరారు. వీరు 20 గంటలపాటు బంగాళాచుట్టు తిష్టవేశారట

### కీన్యాలో భారతీయుల దుకాణాల బహిష్కృతి

యూరోపియనులకు ప్రముఖ న్యాయవాది హెచ్చరిక

నైరోబీ, సెప్టెంబర్ 8—కీన్యా గ్రామాలలోని యూరోపియనులు భారతీయుల దుకాణాలను బహిష్కరిస్తున్నారని కీన్యా శాసనసభలో యిది వరకు సభ్యుడుగా వున్న శ్రీ ఎన్ ఎస్ మంగత్ నేడు అన్నాడు

క్రిందటి వారంలో యునైటెడ్ కీన్యా క్లబ్‌లో జరిగిన సర్వజాతి ప్రతినిధుల సమావేశంలో ప్రసంగిస్తూ యూరోపియన్ పత్రికలలో కొన్ని హిందువులపట్ల విద్వేషాన్ని ప్రజ్వలింప జేయడమే యీ బహిష్కారోద్యమానికి కారణమన్నాడు.

ఈ సందర్భంలో కొత్త చర్యలకు పూనుకొనడానికి పూర్వం మరొకసారి యోచించుకొని మరీ వ్యవహరించవలసినదని ఆయన యూరోపియనులను హెచ్చరించాడు

"తోటి పౌరులపట్ల యిటువంటి వైఖరిని వహించడం అధర్మం పైగా దీనిలో ప్రతీకార ప్రమాదంకూడా లేకపోలేదు కీన్యా భారతీయుల సంపద అంతా ఒక్క బొంబాయిలోని బ్రిటిష్‌సంస్థల ఆస్తిలో పదోవంతైనా వుండదు ఈ బహిష్కరణోద్యమమే కనక యిక్కడ తీవ్రంగా సాగితే కీన్యాలోని భారతీయులకంటె ఇండియాలోని బ్రిటిష్‌వారే ఎక్కువ నష్టపడగలరు" అని ఆయన అన్నాడు

హిందువులకు యూరోపియనులంటే ఏ విధమైన ద్వేషభావంలేదని, యిప్పటికీ పరిస్థితి చక్కబడగలదనే ఆశిస్తున్నాననీకూడా ప్రముఖ భారతీయన్యాయవాది అయిన మిస్టర్ మంగాట్ అన్నారు.

### సింధులో హిందూ కాందిశీకుల ఆస్తులు

పాక్ ప్రభుత్వం చర్య

కరాచీ, సెప్టెంబర్ 8—సింధురాష్ట్రంలో హిందువులు వదలిపెట్టి వెళ్ళిన పెద్దపెద్ద పారిశ్రామిక సంస్థల సందర్భంలో ఇప్పుడున్న అలాట్‌మెంట్లను రద్దుచేసి, కౌలుదార్లను పుచ్చుకొని, హెచ్చుపాటదార్లకు వాటిని కేటాయించడానికి సింధు రాష్ట్రప్రభుత్వం యోచిస్తున్నది

పత్తి ఫ్యాక్టరీలను, పత్తి విత్తనాలు తీసే ఫ్యాక్టరీలను కౌలుకు యివ్వడం ద్వారానే ప్రభుత్వ బొక్కసానికి కోటి రూపాయలు ఆదా రావచ్చునని అంచనా కట్టబడింది రాష్ట్రంలో జిన్నింగ్, ప్రెస్సింగ్ ఫ్యాక్టరీలు మొత్తం 72 వున్నవి. వాటిలో 60 కాందిశీకుల ఆస్తిగా ప్రకటించబడినవి.

కాందిశీకుల ఆస్తుల విషయంలో ఇటీవల జరిగిన ఒడంబడికలోని కొన్ని అంశాలను గురించి ఇండియా ప్రభుత్వం పంపిన లేఖ కాందిశీకుల పునరావాస మంత్రి వర్గ శాఖకు నేడు అందజేయబడింది కరాచీలో జరిగిన పై ఒడంబడికను పాకిస్తాన్ ప్రభుత్వం ఖాయ పరుస్తుందట.

కాందిశీకుల ఆస్తికి సంబంధించిన ఇతర అంశాలపై సంప్రదింపులు ఎప్పుడు జరగవలెనో పాక్ ప్రభుత్వం ఇంకా తేదీ నిర్ణయించలేదు

ఇండో-పాకిస్తాన్ కాందిశీక ఆస్తిని గురించిన సభ సెప్టెంబరు 25 తేదీన జరుగగలదని న్యూఢిల్లీనుంచి వెలువడిన వార్తను పాకిస్తాన్ అధికారవర్గాలు అంగీకరించలేదు.


మేలు రకములగు ఫౌంటెన్ కలములకు

ఐరిస్ ఇంక్స్

రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్

మద్రాసు-4 • బెంగుళూరు-3

సర్కారు జిల్లాల వ్యాపార వివరములకు: శ్రీ కస్తూరి కృష్ణారావు, విశాఖపట్నం

స్వతంత్ర దినోత్సవ సందర్భమున సగం ధరకు లభించును

ఎలిగిన్ సిన్ తయారు 3 సం॥లు గ్యారంటీ

No. 35 Size 7½



| | అసలుధర | అమ్మకం |
|---|---|---|
| 15 జు. క్రోం. | 68/- | 34/- |
| 15 జు. రో. గో. | 72/- | 36/- |

No 29 Water proof Size 10½"



| | | |
|---|---|---|
| 15 జు. క్రోం. | 72/- | 36/- |
| 17 జు. క్రోం. | 80/- | 40/- |

No. 55 Size 9¾"



| | | |
|---|---|---|
| 5 జు. క్రోం. | 45/- | 26/- |
| 15 జు. క్రోం. | 60/- | 30/- |
| 15 జు. రో. గో. | 65/- | 32/8 |

YOUNG INDIA WATCH CO., (R), Post Box No. 6744, Calcutta-7.

అతిమూత్ర వ్యాధి వారం రోజులలో నెమ్మదించును

మూత్రంలో అధికంగా చక్కెర పోవటం అతిమూత్రవ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధి అంటే. దీని పాలబడినవారు ఆరోజు కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. దీనికి డాక్టర్లు ఇన్సులిన్ ఇంజక్షన్ మాత్రమే కనిపెట్టారు. వాటివల్ల వ్యాధి పూర్తిగా నయం కానేకాదు. ఇన్‌జెక్షన్ల గుణము వున్నంతకాలం మాత్రం చక్కెర తాత్కాలికంగా నిలిచిపోతుంది. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి దాహం, ఆకలి. తరచుగా చక్కెరతో మూత్రం బయలు వెడలటము, దురద మొదలైనవి. ఈ వ్యాధి ముదిరితే రాచపుండు, కురుపులు, కంటిపొర ఇతర చిక్కులు సంభవించును. వీనస్ ఛారమ్ ఆధునిక శాస్త్రంలో అద్భుతమైనే చికిత్స. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యు ముఖము నుండి బయట పడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా శేలిక యిస్తుంది. దీనికి పత్యంలేదు. ఇన్‌జెక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములుగల కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము 50 బిళ్ళల బుడ్డి ఖరీదు రు. 6-12-0 ఈ ప్యాకింగు, పోస్టేజి ఉచితము.

వీనస్ రిసెర్చి లెబరేటరీ, (A.H.)

పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా

ఇదిగో! ఒక్కసారి తోముకోటంతోనే

కాల్గేట్ డెంటల్‌క్రీమ్

దంతక్షయాన్ని, దుర్వాసనను, కలిగించే క్రిములను పూర్తిగా తీసివేస్తుంది!

కాల్గేట్ ఒక్కటే ఈమూడింటినీ చేస్తుంది! పండ్లను పరిశుభ్రంచేస్తూనే దుర్గంధాన్ని నివారించి దంతక్షయాన్ని నిరోధిస్తుంది!

వెంటనే దుర్గంధాన్ని నివారిస్తుంది!



కాల్గేట్ డెంటల్‌క్రీమ్ మీ పళ్లను పరిశుభ్రంచేస్తూనే దుర్గంధాన్ని పోగొట్టుతుంది నోటిలో దుర్వాసన కలిగిన కేసులలో వందింట ఏడింటిని కాల్గేట్ వెనువెంటనే నివారించినట్టు శాస్త్ర పరిశోధనవల్ల రుజువైంది దుర్వాసన కలిగించే క్రిములు ఒక్కసారి కాల్గేట్ తోముతున్నంత మాత్రాన నిర్మూలించబడగలవు

దంతక్షయం నివారణకు ఇంటిలో అనుసరించతగిన ఉత్తమ విధానం!



భోజనంకాగానే కాల్గేట్‌తో పండ్లు తోముకోవటం దంతక్షయ నివారణకు ఇంటిలో ప్రతివారూ అనుసరించగల వానిలో ఉత్తమ పద్ధతి అని శాస్త్రం రుజువుచేసింది! ప్రమాదకరమైన ఆమ్లాలను అది తీసివేయగలదు ఈ ఆమ్లాలు మిగిలి వుంటవనే దంతక్షయానికి [illegible] దంతవైద్యులు గుర్తించారు!

రుచికి దేశమంతా మన్నన పొందినది!



కాల్గేట్‌తో పళ్లు తోముకున్నపుడు వచ్చే పరిమళమును ఇండియా అంతటా పురుషులు, స్త్రీలు, పిల్లలు కోరుతుంటారు బాగా వాడకంలో వున్న టూత్‌పేస్టుల విషయమై దేశమంతా పరిశీలన జరిగినపుడు ఇతర రకాలకంటె కాల్గేట్‌నే పరిమళంకోసం ఎంచుకుంటారని రుజువైంది! ఇంతబాగా, పళ్లను మరొక టూత్‌పేస్ట్ ఏదీ పరిశుభ్ర పరచలేదు!




పెద్ద సైజు కొని, డబ్బు ఆదా చేసుకోండి!

రోజంతా నోటిని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా వుంచుతుంది

# యం.ఐ.టి. ఆంధ్ర విజ్ఞానసమితి

## ప్రారంభోత్సవ సందర్భంలో ఆంధ్ర సాహితీ విశిష్టతపై ప్రసంగాలు

మద్రాసు, సెప్టెంబరు 8—యం ఐ టి ఆంధ్ర విజ్ఞానసమితి ప్రారంభోత్సవం నిన్న సాయంత్రం క్రోమ్ పేటలో జరుపబడింది సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ ఎ నరసింగరావుగారు అతిథులను ఆహ్వానించారు.

సభకు అధ్యక్షత వహించిన లా కాలేజి వైస్-ప్రిన్సిపాల్ శ్రీ జి. వి. వి. సుబ్బారావుగారు యిటువంటిసాహిత్య సభల ఆవశ్యకతను గురించి ఉపన్యసించారు. విద్యార్థులు తమ తమ చదువులు శ్రద్ధతో చదువుతూ, తమ మాతృభాషైన తెలుగు సాహిత్యం కూడా తెలుసుకుంటూ వుండవలెనని, అందుకుగాను యిటువంటి సాహిత్య సభలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

తదనంతరం "ఆంధ్రప్రభ" సహాయ సంపాదకులు విద్వాన్ విశ్వంగారు ఉపన్యసిస్తూ విద్యార్థులు పాశ్చాత్య భాష వ్యామోహంలో పడి తమ మాతృభాషను మరచిపోతుండడం శోచనీయమనీ. ఇకముందైనా తమ మాతృభాషలో గల సాహిత్యం ఒక ఉన్నత స్థాయికి చేరుకొనేందుకు విద్యార్థులు కృషి చెయ్యాలనీ హెచ్చరించారు కొన్ని సాంకేతిక పదములకు సరియైన తెలుగు మాటలు లేని మాట నిజమేననీ, అందుచేత ఆ మాటలనే తెలుగులో ఉపయోగించడంలో నష్టం ఏమీలేదనీ అన్నారు.

తరువాత శ్రీ పిలకా గణపతిశాస్త్రిగారు మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రం విశాలాంధ్ర ఏర్పడిన తదనంతరమైనా ఆంధ్ర సంస్కృతి, ఆంధ్ర సాహిత్యం యింకా మహోన్నత స్థాయికి వస్తాయని ఆశాభావం వెలిబుచ్చారు. పాఠకుడు ఒక కావ్యాన్ని స్థిమితంగా చదివితేనే అందలి భావాన్ని గ్రహించగలడనీ, అంతకంటే ముఖ్యంగా కావ్యాన్ని రాజకీయ దృక్పథంతో చూడకూడదనీ, సాహిత్యాన్ని సాహిత్య ప్రచారానికి ఉపయోగించాలనీ ఉద్ఘాటించారు. మనిషి ఆనందంతో జీవించడానికి కళలు ముఖ్యావసరం అన్నారు.

సభాధ్యక్షులు శ్రీ సుబ్బారావుగారు తమ అంత్యోపన్యాసంలో శ్రీ శాస్త్రిగారు, విశ్వం

(మిగతా 3 వ కాలంలో)




# ఆంధ్రా సెక్రటేరియెట్ ఉద్యోగులు

## సెప్టెంబర్ 25 వ తేదీకి కర్నూలులో వుండాలట

మద్రాసు, సెప్టెంబరు 9—ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన సబార్డినేట్ సిబ్బంది యావత్తు సెప్టెంబరు 25 తేదీనాటికి కర్నూలులో వుండవలసి వుంటుందనీ, ఒకటి రెండు రోజులలో వీరి జాబితా పూర్తిచేయబడి చట్టం ప్రకారం ఇండియా ప్రెసిడెంట్ ఆమోదానికి పంపబడుతుందని తెలుస్తున్నది.

సిబ్బందికి అలవెన్సు మంజూరు చెయ్యడం విషయమై ఆలోచన జరుగుతున్నదనీ, ఎంత ఇవ్వవలెనో ఇంకా నిర్ణయం కాలేదనీ ఆంధ్ర వ్యవహారాల కార్యదర్శి శ్రీ ఓ. పుల్లారెడ్డిగారు తెలియచేశారు.

తగిన యోగ్యతలుండి, సమర్థులైన ఉద్యోగులను అంతకు పైఉద్యోగాలకు ప్రమోట్ చెయ్యడానికీ, ఆంధ్ర రాష్ట్రానికి 'ట్రాన్స్‌ఫర్' చెయ్యబడే ఉద్యోగుల సంఖ్యను వీలైనంత తగ్గించడానికీ నిర్ణయించ బడింది.

ఉద్యోగుల జాబితా ఇండియా ప్రెసిడెంటుకు అందజెయ్యబడి, వారి అంగీకారం పొందిన పిమ్మట ఉద్యోగులకు ఆ విషయం తెలియచెయ్య బడుతుంది. ఉద్యోగంలో చేరడానికి కొంత వ్యవధి కూడా ఇవ్వబడగలదు

శ్రీ త్రివేదికి కొద్దిపాటి అస్వస్థత కారణంగా నేడు విభజన సంఘ సమావేశం జరగలేదు రేపు 10 వ తేదీ తిరిగి సమావేశం జరగ గలదు.

## విభజనసంఘ సమావేశం

మద్రాసు, సెప్టెంబరు 10—ఆల్ ఇండియా సర్వీసెస్‌కు సంబంధించిన ఆంధ్రరాష్ట్ర ఉద్యోగుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లు తెలుస్తున్నది.

ఆంధ్ర స్పెషల్ ఆఫీసరు శ్రీ త్రివేది ఈ సాయంత్రం విభజనసంఘసభ్యులతో తిరిగి సమాలోచనలు జరపబోతున్నారు ఇదే కడపటి సమావేశం కాబోదనీ, మరి ఒకటి, రెండు సమావేశాలు ఉండగలవనీ తెలుస్తున్నది.

ఆంధ్ర స్పెషల్ ఆఫీసరు శ్రీ చందూలాల్ త్రివేది సలహాసంఘ సమావేశం తిరిగి నేటి సాయంకాలం 4 గంటలనుండి 7 గంటలవరకు జరిగింది.

నేడు సభలో స్టేటు సర్వీసులు, సబార్డినేటు సర్వీసుల విభజన గురించిన వివరాలు చర్చించబడినవని తెలుస్తున్నవి. ఆంధ్రకు పంపబడే ఉద్యోగుల జాబితాలు శ్రీ త్రివేదీ, మదరాసు ముఖ్యమంత్రి ఆమోదించిన పిమ్మట సదరు ఉద్యోగులకు తెలియజేయబడగలదు.

ఆల్ ఇండియా సర్వీసుకు చెందిన ఉద్యోగులకు సూచనగా యిదివరకే తెలియజేయబడి, వీరి సమ్మతి పొందడం జరిగిందనీ, అయినా చట్టం పార్లమెంటులో అంగీకరించబడిన తరువాత, రాష్ట్రపతి ఆమోదం పొందినపిమ్మట, అధికారరీత్యా తెలియజేయడం జరుగుతుందని తెలుస్తున్నది.

నేటి సలహాసంఘ సభలో ఆంధ్రరాష్ట్ర మొహరు గురించికూడా చర్చించి తీర్మానించగలరట.

(1 వ పేజీ తరువాయి)

నన్నిటినీ అత్యవసర పరిస్థితుల కింద తాత్కాలికమైనవిగా నిర్ణయించి, 1 వ తీర్మానానుసారంగా తదుపరి ప్రమోషనులను అమలు పరచాలి.

(5) అవసర పరిస్థితులకింద చేర్చుకోబడిన సెక్రటేరియెట్ ఆంధ్రోద్యోగులను (వీరిలో విశేషం లోయర్ డివిజన్ గుమాస్తాలు, టైపిస్టులు, ప్యూనులు) ఆంధ్ర సెక్రటేరియెట్‌కు ప్రత్యేకించి, ప్రయాణపు ఖర్చు మొదలైన అలవెన్సుల విషయంలో ఇతర ఉద్యోగులతో సమానంగా వీరినికూడా చూడాలి.

(6) ఫైనాన్సు, రెవిన్యూ శాఖలలో అప్పర్ డివిజన్ గుమాస్తాలు, సూపరింటెండెంట్ల పదవులకు నిర్దిష్ట పరీక్షలలో ఉత్తీర్ణులు కాని వారికికూడా ప్రస్తుతం అవసర పరిస్థితుల కింద ప్రమోషనులిచ్చి, వారు పరీక్షలలో ఉత్తీర్ణులైన పిమ్మట వారి ఉద్యోగాలను క్రమబద్ధం చెయ్యాలి.

(7) ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించబడిన ఉద్యోగులను మద్రాసు సెక్రటేరియెట్ నుంచి ఎప్పుడు విడుదల చేయగలరో ఆ తేదీని వెంటనే ప్రకటించాలి.

(8) ఆంధ్రకు కేటాయించబడిన ఉద్యోగులందరూ తమతమ కుటుంబాలకు తగిన వసతులు చేసుకోడానికి వీలయ్యేట్టు ఉద్యోగంలో చేరడానికి తగిన వ్యవధి ఇప్పించాలి.

(9) ఆంధ్రకు కేటాయించబడిన ఉద్యోగులను కర్నూలుకు కొనిపోవడానికి, కర్నూలులో వసతులకు ఏమేమి సదుపాయాలు చెయ్యబడినవో సెప్టెంబరు 11 వ తేదీకే వారికి తెలియచెయ్యాలి.

(10) ఉద్యోగులకు, వారి కుటుంబాలకు వాసయోగ్యమైన ఇండ్లు లభించేవరకు (1) కుటుంబాలను స్వస్థలాలకు చేర్చడానికి, తిరిగి వీలునుబట్టి కర్నూలుకు రప్పించుకోడానికి ప్రయాణపు ఖర్చులను మంజూరు చెయ్యాలి (2) మద్రాసులో ప్రభుత్వ భవనాలలో నివసించే ఉద్యోగులకు కర్నూలులో ఇండ్లు దొరికే వరకు వారి కుటుంబాలను మద్రాసు ఇండ్లలోనే ఉండనివ్వాలి.

(11) కేటాయించబడిన ఉద్యోగులందరికీ మూడు నెలల వేతనానికి తక్కువ గాకుండా అడ్వాన్సుగా ఇప్పించాలి. అందులో ఒకనెల జీతం బోనసుగా పరిగణించి తక్కినది 1954 జనవరినుంచి 36 నెలలలో పట్టుకోవాలి.

(12) కర్నూలులో ఇంటి వసతి లభించే పర్యంతం ప్రతి ఉద్యోగి, రెండు తావులలో ఖర్చు భరించవలసివుంటుంది. కాబట్టి, అతని జీతంలో నాల్గవవంతు ప్రత్యేక అలవెన్సుగా ఇప్పించాలి.

పై సూచనల నన్నిటిని విభజన సంఘం వారు సానుభూతితో విచారించగలరని శ్రీ పుల్లారెడ్డిగారు సమాధానం చెప్పినట్టు తెలుస్తున్నది.

# "సిద్ధేశ్వరం-గండికోట ప్రాజెక్టులకే అగ్రస్థానం"

## నందికొండ రాయలసీమ అవసరాలను తీర్చలేదని శ్రీ కడప కోటిరెడ్డిగారి హెచ్చరిక

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 7—నిన్న జమ్మలమడుగు జిల్లా బోర్డు హైస్కూలులో జరుపబడిన "రాయలసీమ ఆర్థికాభివృద్ధి మహాసభ"—"సిద్ధేశ్వరం - గండికోట ప్రాజెక్టు మహాసభ"లకు సంయుక్తంగా అధ్యక్షత వహించిన శ్రీ కడప కోటిరెడ్డిగారు తమ అధ్యక్షోపన్యాసంలో ఇలా చెప్పారు:

"ఆంధ్రరాష్ట్ర రాజధాని నిర్ణయ సందర్భంలో కమ్యూనిస్టులు రాయలసీమకు రాజధాని కావలెనా లేక ప్రాజెక్టులు కావలెనా అని ప్రశ్నించారు కాని, ప్రాజెక్టులు సాధించుటకై రాజధాని కావాలి అన్నాము. మన ప్రాంతంలో ప్రవహించే నీటిని సముద్రంపాలు కానుండా వాటిని సద్వినియోగం చేసుకుంటేనే మనకు అభ్యుదయం. లేకపోతే అభివృద్ధి అన్న ప్రసక్తే లేదు.

"మనకు రాష్ట్రం వచ్చింది పెద్ద ప్రాజెక్టుల నిర్వహణకు మన రాష్ట్రమునకు తగిన ఆర్థిక స్తోమత ఇప్పట్లో వుండదు ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహాయం అవసరం వారిని ఒప్పించి, మెప్పించి తేవాలి ఇంతేగాక, కృష్ణ-పెన్న తుంగభద్ర నదులు మన రాష్ట్రానికే గాక యితర రాష్ట్రాలలో ప్రవహించడం చేత, నీటి పంపకం విషయంలో మన ఇష్టం వచ్చిన విధంగా పంచుకొనడానికి వీలులేదు ఆయా రాష్ట్రాల సమ్మతి ఇందు కవసరం.

"బ్రిటిష్‌ప్రభుత్వం మనదేశంలో ఒకనీతిని, నియమాన్ని పాటించలేదు దేశ సౌభాగ్యాన్ని గమనించక వ్యాపారమే ప్రధానంగా పెట్టుకొని రాజ్యపాలన సాగించింది నీటి పారుదల విషయాలలో వారు అవలంబించిన విధానం దేశానికి చాల హానికరమైంది ప్రభుత్వానికి లాభసాటిగా వుండేనే నీటి పారుదల సౌకర్యాలు కలిగించయుద్దేశించివుండెను కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన పిమ్మట కూడా ఈ విధానాన్నే అనుసరిస్తూ వచ్చింది.

"ప్రాజెక్టుల నిర్మాణ ప్రభుత్వానికి లాభదాయకం కాకపోయినా ఆ నీటి పారుదలవల్ల వుత్పత్తి హెచ్చయినపుడు అది దేశానికి లాభదాయకం. ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చుపెట్టబడిన మొత్తానికి వడ్డీ. ప్రాజెక్టు నిర్వహణకు తగిన రాబడి వచ్చిన అట్టి ప్రాజెక్టులు తప్పక నిర్మించవలసిందే పన్ను విధించుటలో వున్నవానివద్ద వసూలుచేసి, లేనివానివద్ద వదలి వేయటం సబబు. నేనే ఆర్థికమంత్రినైతే ఈ పంథా అనుసరించే వాణ్ని.

"లోగడ 11 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో 19 లక్షల యకరాలకు నీటి పారుదల సౌకర్యం కలుగజేసే లాగున తుంగభద్ర ప్రాజెక్టు పథకం రూపొందించబడింది. కాని, అప్పుడు అమలు జరుపకపోవడంవల్ల ఇప్పుడు సుమారు 40 కోట్ల రూపాయలు వెచ్చించబడినప్పటికిన్నీ 4—5 లక్షల యకరాలను మించి రాయలసీమజిల్లాలలో తుంగభద్ర నీరు పారదు తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణను దృష్టిలో వుంచుకొని పెన్నా వుపనదులను ఆధారంగా చేసుకొని చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మించక పోవుటచేత రాయలసీమలో నీటి పారుదల అతి క్లిష్టరూపం దాల్చింది తుంగభద్ర యెగువ కాల్వను నిర్మాణం చేసుకొని, విద్యుచ్ఛక్తి సహాయంతో నీటిపారుదల సౌకర్యాలను హెచ్చు చేసుకొనవలసిన అవసరం యెంతైనా కలదు,

"నందికొండ ప్రాజెక్టు నిర్మాణానికి, మనకు సంబంధం గలదు. మనకు కావలసిన నీరు వుపయోగించు కొనడానికి అభ్యంతరం లేని నాడు మనకు ఆక్షేపణ వుండకూడదు. ఖోస్లా కమిటీ ప్రథమంలో నందికొండ ప్రాజెక్టునిర్మాణానికి ప్రథమ స్థానమివ్వడం మూలంగా ఈ గొడవ బయలుదేరింది. ఆర్థిక చిక్కులు లేకపోతే రెండు ఒకటే సమయంలో ప్రారంభించటం మంచిదే. వర్షపాతం నిలకడగాలేదు ఆ ప్రాంతాలలో కనీసం పంటలు పండటానికి చాలినంత ముందుగా వర్షం పడింది. కాబట్టి ఇక్కడి కొరతను వారు గమనించి ఇక్కడ నీటి వసతులు కల్పించడానికి అవకాశమివ్వాలి. శ్రీ బాగ్ ఒడంబడికలో సయితం ఈ విషయం స్పష్టం చేయబడింది అందుకనే, సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టుకు ప్రథమ స్థాన మివ్వ గోరుతున్నాము. నందికొండ ప్రాజెక్టు మహత్తరమైందిగా పరిణమించగలదు. కాని, రాయలసీమ నెదుర్కొన్నట్టి క్షామాలను, రాయలసీమ అవసరాలను గుర్తించి అయినా తక్షణం సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టుకు ప్రాధాన్యత నివ్వాలి

"ప్రాజెక్టుల నిర్వహణ సందర్భంలో ఆర్థిక స్థితుల నడ్డుతేవడంకంటే దేశంలో ఇన్‌ఫ్లేషన్ కల్గినప్పటికీ నూరుకోట్ల రూపాయల కరెన్సీ నోట్లు అచ్చొత్తించి అన్యదేశాల సహాయం అర్థించకుండా మన ప్రణాళికలను రూపొందించుకొనడం బాగుంటుందేమో."

శ్రీ కుండా రామయ్య. (యం, యల్. ఎ, జమ్మలమడుగు) గారు ప్రసంగిస్తూ గత నాల్గు సంవత్సరాల నుంచి రాయలసీమ కరువు కాటకాలతో పీడింపబడుతున్నప్పటికీ గంజి కేంద్రాలను నెలకొల్పడంకంటె మరి యే ఇతర కార్యక్రమాలను ప్రభుత్వం తలపెట్టలేదని ఆంధ్రరాష్ట్రావతరణమైన పిమ్మటనైనా నాయకులు విభేదాలను విస్మరించి, ప్రాంతీయాభిమానాల కతీతులై వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికై పాటుపడాలని కోరారు నూతన రాష్ట్రంలో శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ప్రముఖ పాత్రను నిర్వహించవలసి వుంటుందని కూడా సూచించారు.

శ్రీమతి కడప రామసుబ్బమ్మగారు ఉపన్యసిస్తూ ఆర్థికాభివృద్ధికై మహిళలు ప్రముఖ పాత్ర నిర్వహించాలని ఉద్బోధించారు రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని నాయకులు గుర్తించి రాయలసీమలోనే రాజధాని నిర్ణయం చేసినారని, నేడు రాళ్ళసీమగానున్న రాయలసీమను రత్నాలసీమగా మార్చుటకు నాయకులు తమ సహకార సుహృద్భావాల నందజేయగలరన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. సిద్ధేశ్వరం-గండికోట ప్రాజెక్టుకు గాక నందికొండ ప్రాజెక్టుకు ప్రథమ స్థానమిచ్చినచో రాయలసీమ శాశ్వతంగా రాళ్ళసీమగా మారిపోగల దన్నారు

రాయలసీమ క్షామ సందర్భంలో అన్ని విధాల సహకరించిన సర్కారు ఆంధ్రులు నేడు గోదావరీ వరదలలో సర్వస్వం కోల్పోయినారని, వారి కిట్టి క్లిష్టసమయంలో రాయలసీమ వాసులంతా విరివిగా విరాళాలిచ్చి సహాయం చేయాలని కోరుతూ ఒక తీర్మానం ప్రవేశపెట్టగా యేకగ్రీవంగా ఆమోదించబడింది

తరువాత శ్రీ యల్. సుందరరాజ అయ్యంగారు (చిత్తూరు) ప్రసంగిస్తూ, కర్నూలు ప్రాముఖ్యం దృష్టికై ఓపికతో పని చెయ్యాలని హితవు చెప్పారు చిత్తూరుజిల్లా అభ్యుదయం త్రిశంకస్వర్గంగా వున్నదని అన్నారు

### "రాజధాని మార్పు జరిగితే రాయలసీమ సంగతి పునరాలోచించాలి"

కర్నూలుజిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షుడు శ్రీ పెండేకంటి వెంకటసుబ్బయ్యగారు ఈ విధంగా అన్నారు:

"ప్రాంతీయాభిమానాలకులోనుగాక, విశాల హృదయంతో ప్రజాస్వామిక సూత్రం పై రాష్ట్రరాజధాని నిర్ణయం జరిగింది ఈ నిర్ణయాన్ని మార్పు చేసినట్లయితే రాయలసీమలోఒక ప్రళయంతప్పదు. అప్పుడు. రాయలసీమ ఆంధ్రరాష్ట్రంలో వుండే విషయమై పునరాలోచించవలసి వుంటుంది శ్రీబాగ్ ఒడంబడికలోని ప్రధానాంశం మారినయెడల తక్కినషరతులకు ప్రాముఖ్యత వుండగలదా?"

రాజధాని విషయమై సమగ్రమంగా తీర్మాన రూపంలో ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చలు జరిగినపిమ్మట "రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో చేరువిషయమై పునరాలోచించవలసివుండు"నన్న భాగం వుపసంహరించుకొనబడింది.

శ్రీ యం. వెంకటసుబ్బారెడ్డి (యం.యల్.ఏ.)గారు (కొయిలగుంట్ల) ఉపన్యసిస్తూ రాజధాని నిర్ణయంతోనే రాయలసీమలో కరువు తీరదని రాయలసీమ అభ్యుదయం ప్రాజెక్టులకంటె పరిశ్రమలపై ఆధారపడి వున్నదని అన్నారు.

ఆంధ్రరాష్ట్రంలో నాయకులు సహకార సుహృద్భావాలతో మెలగి ప్రజాభ్యుదయానికై కృషి సలుపాలని మిస్టర్ ఎబెల్, శ్రీ రామచంద్రయ్య శ్రీ జింకా వెంకటసుబ్బయ్య, శ్రీ శివభాష్యం ప్రభృతులు మనవిచేశారు.

మహాసభ దిగ్విజయంగా జరగాలని కోరుతూ గౌరవనీయులు శ్రీ నారు రంగారెడ్డి (పబ్లిక్‌వర్క్సు శాఖమాత్యులు), శ్రీ యం. కె. వి. రెడ్డి (నంద్యాల), శ్రీ వేమారెడ్డిగార్లు పంపిన శుభసందేశములు చదువబడినవి.

ప్రజోపయోగానికై గ్రామ వైద్యులకు శిక్షణ కేంద్రాలు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్సులోనిప్రభుత్వఆస్పత్రులలోనుఏర్పాటు చేసి, వారికి ఆరోగ్య విషయాలు, రోగ కారణాలు, రోగ నిరోధక మార్గాలు, కుటుంబ పరిమితి, సంతాన నిరోధ, సంతాన ఉత్పత్తి పద్ధతులు, శిశు పోషణ మున్నగు వైద్య విషయాలలో తర్ఫీదు నొసంగి, ప్రతి గ్రామానికి వైద్య సదుపాయాలు గావించాలని డాక్టర్ ఎం. వి ఎస్. శర్మగారు నాయకులకు సమర్పించిన వినతి పత్రంలో సూచించారు.

డాక్టర్ కె. యల్. వి. చిదంబర రావుగారి అభినందనములతో సభా కార్యక్రమం ముగిసింది.

# సంస్కృతీ సంరక్షణ సంఘం ఇండియా శాఖ

## మద్రాసులో సెప్టెంబరు 12, 13 తేదీలలో వార్షిక సమావేశం

మద్రాసు సెప్టెంబర్ 10—సంస్కృతీ సంరక్షణ సంఘం, ఇండియా శాఖ వార్షిక సమావేశం సెప్టెంబర్ 12, 13 తేదీలలో ఉత్తర ప్రదేశ్ హోం మంత్రి శ్రీ సంపూర్ణానంద అధ్యక్షతను మద్రాసులో జరుగుతుంది మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారు మహాసభను ప్రారంభిస్తారు.

జార్జిటౌన్, అన్నామలై హాలులో సెప్టెంబర్ 13 వ తేదీ ఉదయం 8-45 గంటలకు మహాసభప్రారంభించబడుతుంది. సాయంత్రం 5-30 గంటలకు బహిరంగసభ వుంటుంది. శ్రీయుతులు కె. కామరాజనాడార్ టి చెంగల్వరాయన్, గోపాలరెడ్డి, సంజీవరెడ్డి గార్లు ఉపన్యసిస్తారు,

సెప్టెంబర్ 14 వ తేదీన గోఖలే హాలులో శ్రీ పి. ఆచార్యగారి అధ్యక్షతను కవి సమ్మేళనం జరుగుతుంది.

(1 వ కాలం తరువాయి)

గార్లు చెప్పినదానితో ఏకీభవిస్తున్నానని విద్యార్థులను ఆశీర్వదించారు. తరువాత శ్రీమతి రేణుక. శ్రీ గోపాలంగారు గీతావళి పాడారు సమితి కార్యదర్శి శ్రీ డి. పద్మనాభరావుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

# మద్రాసులో రోడ్ల నిర్వహణ

## మోటారుబండ్లపై పన్నుపూర్తిగా కార్పొరేషన్‌కు తీర్మానం

మద్రాసు, సెప్టెంబర్ 9—మోటారు బండ్లపై పన్నువల్ల వచ్చే రాబడినంతనూ మద్రాసు ప్రభుత్వం కార్పొరేషన్‌కు వదలివెయ్యాలని కమీషనర్‌కు ప్రతిపాదించిన తీర్మానాన్ని కార్పొరేషన్ కౌన్సిల్ నిన్న సాయంత్రం ఆమోదించింది. మేయర్, డిప్యూటీ మేయర్, కమీషనర్, పార్టీ నాయకులు ప్రభుత్వం వద్దకు యీ విషయమై రాయబారం వెళ్ళటానికి కూడా యీ తీర్మానం ద్వారా అధికారం యివ్వబడింది.

మద్రాసులో రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం యిచ్చే 32 వేల రూపాయల సహాయం తక్కువగా వున్నదనీ, ప్రభుత్వ బస్సు రవాణా సర్వీసు, ప్రయివేట్ మోటారిస్టు మద్రాసులో పొందే రోడ్ల రవాణా సౌకర్యాల దృష్ట్యా సాలుకు 20 లక్షల రూపాయలను ప్రభుత్వం సహాయం చేయాలని కార్పొరేషన్ లోగడ ఒక మెమొరాండం ప్రభుత్వానికి సమర్పించినదనీ. యీ కోరికను ప్రభుత్వం అంగీకరించలేదనీ కార్పొరేషన్ కమీషనర్ తెలిపారు.

మిస్టర్ యం. ఏ ఖరీమ్, శ్రీ జి రాజమన్నార్‌గార్లు తీర్మానాన్ని బలపరిచారు తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది

రోడ్లు, వీధుల పేర్లను మార్చేనిమిత్తం వచ్చే ప్రతిపాదనలను చూడడంకోసం ఒక కొత్త కమిటీని నియమించాలని కౌన్సిల్ తీర్మానించింది

### మురికిపేటల అభివృద్ధి కార్యక్రమంలో నేషనల్ కాడెట్ కోర్ సహాయం

మురికిపేటల అభివృద్ధి కార్యక్రమంలో మూడు వారాలపాటు ఉచితంగా కార్పొరేషన్‌కు సహాయం చేయటానికి నిశ్చయించిన నేషనల్ కాడెట్ కోర్‌ను అభినందిస్తూ కౌన్సిల్ నిన్నసాయంత్రం ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇంజనీరింగు కోర్సు ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్థులతో సహా 1200 మంది. కాలేజీ విద్యార్థులతో కూడిన నేషనల్ కాడెట్ కోర్ సెప్టెంబరు 14 వ తేదీనుంచి అక్టోబర్ 4 వ తేదీదాకా మద్రాసులో వుంటుందనీ. యీ సమయంలో కార్పొరేషన్ వారి కాయకష్ట సహాయాన్ని ఉచితంగా పొందే అవకాశం కలిగిందనీ, యీ సహాయంవల్ల కార్పొరేషన్‌కు 16,000 రూపాయల ఖర్చు కలిసి వస్తుందనీ కార్పొరేషన్ కమీషనర్ అన్నారు.

### "అశోక్ విహార్"

సంఘసేవా కేంద్రమైన అశోక్ విహార్‌ను మొదటితరగతి ప్రసూతి వైద్యశాలగా మార్చాలని నిన్నటి కార్పొరేషన్ సమావేశంలోపార్టీ నాయకుడు శ్రీ యం. రాధాకృష్ణపిళ్లైగారు ఒక తీర్మానాన్ని ప్రతిపాదించారు.

### కార్పొరేషన్ క్రానికల్

కార్పొరేషన్ క్రానికల్ ప్రచురణకు అనుమతిస్తూ ఇందుకోసం సలహా లిచ్చే నిమిత్తం మేయర్, డిప్యూటీ మేయర్, పార్టీ నాయకుడు, స్టాండింగ్ కమిటీల చెయిర్మన్ లతో కూడినఒకబోర్డును ఏర్పాటు చేయడానికి కార్పొరేషన్ కౌన్సిల్ నిశ్చయించింది.

# గూడూరు తాలూకాలో కలరా

## పదిమంది మరణం

గూడూరు, సెప్టెంబర్ 8—గూడూరు తాలూకాలో విషూచి ఉధృతంగావ్యాపిస్తున్నది. జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. సాంబమూర్తిగారు గూడూరు గవర్నమెంటు ఆస్పత్రిలో వున్న ఐసొలేషన్ షెడ్లను పరిశీలించారు. నెల్లూరు జిల్లా మెడికల్ ఆఫీసర్ కూడ యిచ్చటికి వచ్చి సదరు షెడ్లను పరిశీలించారు. పిమ్మట వ్యాధి నిరోధానికి తీసికోవలసిన జాగ్రత్తలను గూర్చి మునిసిపల్ చెయిర్మన్ శ్రీ పసుపులేటి శర్దయ్యనాయుడు. కెప్టెన్ యస్. రామచంద్రరావు గార్లతోను చర్చించి ఒక అంబులెన్సు వ్యాన్‌ను గూడూరు ఆస్పత్రికి యిచ్చారు.

ఈ అంబులెన్సు వ్యాన్‌కు ఒక మెడికల్ ఆఫీసరు, ఇద్దరు మొగనర్సులు అంబులెన్స్ స్క్వాడ్డు వున్నారు. వీరు గూడూరు, వెంకటగిరి, రాపూరు తాలూకాలలోని కలరా రోగులను వెంటనే అచ్చటనుంచి ఐసొలేషన్ షెడ్సుకు తీసికొని రావడానికి ఏర్పాటు చేశారు.

గూడూరు గవర్నమెంటు ఆస్పత్రిలో 86 మంది కలరా రోగులు చేర్చబడ్డారు, వీరిలో పదిమంది చనిపోయారు.

### పొన్నూరులో ఇద్దరిమరణం

పొన్నూరు, సెప్టెంబర్ 7—పొన్నూరు పట్టణంలో కలరా తీవ్రంగా వ్యాపిస్తున్నది 20 మందికి వ్యాధి సోకిందనీ, వారిలో ఇద్దరు చనిపోయారనీ రిపోర్టు చెయ్యబడింది ఇక్కడివారందరు ఇనాక్యులేషన్ చేయించుకొనవలసిందిగా ఆరోగ్య శాఖవారు హెచ్చరిస్తున్నారు. ఇంతవరకు మురికిపేటలలోని 600 మందికి ఇనాక్యులేషన్ చేశారు.

## అసెంబ్లీ సభ్యుడుగా శ్రీ సంజీవరెడ్డి గారి ప్రమాణ స్వీకారం

మద్రాసు, సెప్టెంబర్ 10—మద్రాస్ అసెంబ్లీకి కాళహస్తి నియోజక వర్గం నుంచి జరిగిన బై-ఎలెక్షన్‌లో గెలుపొందిన ఆంధ్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నేడు అసెంబ్లీ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రస్తుతం స్టేట్సు కౌన్సిల్ సభ్యుడుగావున్న శ్రీ సంజీవరెడ్డిగారు స్టేట్సు కౌన్సిల్ సభ్యత్వానికి ఇదివరకే రాజీనామా యిచ్చారు.

# ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

గాంధి మెమోరియల్ హైస్కూలు పెద్దపూడి. కాకినాడ తాలూకా (తూర్పు గోదావరి జిల్లా) 681-14-6

గుంటూరు మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ యూనియన్, గుంటూరు 25-0-0

మెసర్సు పాండురంగ కలర్ కంపెనీ, విజయవాడ 25-0-0

ప్రొద్దుటూరు మునిసిపల్ ఎలిమెంటరీ టీచర్సు అసోసియేషన్ కార్యదర్శి. శ్రీ దస్తగిరి ద్వారా 63-4-0

ఇందులో మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు (కోటవీధి) 12-4-0, మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు (హోమ్సుపేట) 10-0-0, మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు (రామేశ్వరం) 11-0-0, మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు (మోడంపల్లి) 7-0-0 చేరివున్నవి మిగతా మొత్తం బొల్లవరం గంగమ్మ దేవాలయంవీధి, సుందరాచార్యుల వీధి, వసంతపేటలలోని మునిసిపల్ ఎలిమెంటరీ పాఠశాలలనుంచి ఉర్దూ పాఠశాలలు, పెద్దశెట్టి బజారు ఎ ఎ. స్కూలు, దస్తగిరిపేట ఎ ఎ స్కూలు నుంచి వసూలు చేయబడింది.

ఒంగోలు రామకృష్ణ ట్యుటోరియల్ కాలేజీ ఉపాధ్యాయులు, విద్యార్థులు 50-0-0

కాకినాడ దర్జీసంఘం, కాకినాడ 56-5-0

గుడివాడ బడ్డీ దుకాణదార్లసంఘం, గుడివాడ 116-0-0

ఇందులో శ్రీ భారత్ ఫ్రూట్స్ ట్రేడింగ్ కంపెనీవారు 15-0-0, శ్రీ పొర్లపల్లి లక్ష్మీనర్సారెడ్డి 5-0-0, శ్రీ కూరాళ్ళ లక్ష్మీనరసింహారావు 5-0-0, శ్రీ గడసా గౌరయ్య 5-0-0, శ్రీ ముప్పల మచ్చయ్య నాయుడు, చుక్కా ఎరకూమయ్య అండ్ కంపెనీ 5-0-0 చేరివున్నవి.

మైదుకూరు గ్రామ వెల్ఫేరు సంఘం వసూళ్లు .... .. 310-0-0

ఇందులో:—శ్రీ కోగంటి వెంకయ్య 30-0-0, శ్రీ యలమంచిలి కృష్ణమూర్తి 20-0-0, శ్రీ దండమూడి పిచ్చయ్య 15-0-0, శ్రీ కోగంటి వెంకటాద్రి 15-0-0, శ్రీ కడియాల కోటయ్య 14-0-0, శ్రీ ఎమ్. అప్పారావు 10-0-0, శ్రీ సుంకర లక్ష్మీనారాయణ 10-0-0, శ్రీ కందుల సత్యనారాయణ 10-0-0, శ్రీ సుంకర చలపతిరావు 10-0-0, శ్రీ కంఠంనేని శ్రీరాములు 5-0-0, శ్రీ మల్లంపల్లి దక్షిణామూర్తి 5-0-0, శ్రీ గుత్తికొండ సుబ్బయ్య 5-0-0, శ్రీ గుత్తికొండ వెంకట్రామయ్య 5-0-0, శ్రీ గుత్తికొండ చలపతిరావు 5-0-0, శ్రీ కొల్లిపర కృష్ణయ్య 5-0-0, శ్రీ షేక్ రాఘవయ్య 5-0-0, శ్రీ రావి వీరయ్య 5-0-0, శ్రీ తుమ్మల వెంకటేశ్వరరావు 5-0-0, శ్రీ కోగంటి రాఘవయ్య 5-0-0, శ్రీ కోగంటి అప్పయ్య 5-0-0, శ్రీ కందుల రాఘవయ్య 5-0-0, శ్రీ ఇవటూరి పట్టిసలింగ శాస్త్రి 5-0-0, శ్రీ మైనేని వెంకట్రామయ్య 5-0-0, శ్రీ నాదెళ్ళ సుబ్బయ్య 5-0-0, శ్రీ సుంకర లక్ష్మీపతి 5-0-0, శ్రీ సుంకర వెంకటేశ్వరరావు 5-0-0, శ్రీ కోగంటి చిన శ్రీరాములు 5-0-0, శ్రీ ఎమ్. మల్లికార్జునరావు, శ్రీ కందుల బసవయ్య. శ్రీ రావి సూర్యనారాయణ 17-0-0, శ్రీ ఎమ్. వీరభద్రశాస్త్రి 16-0-0, శ్రీ కోగంటి పెద శ్రీరాములు 10-0-0, శ్రీ నాదెళ్ళ గురునాథం 10-0-0 చేరి వున్నవి.

కోగంటి హైస్కూలు, కూచిపూడి (తెనాలి తాలూకా) పాతవిద్యార్థి సంఘం వసూళ్లు 146-8-0

ఇందులో:—శ్రీ యలవర్తి నాయుడమ్మ 10-0-0, శ్రీ జాస్తి వెంకటసుబ్బారావు 10-0-0, శ్రీ యలవర్తి రాధాకృష్ణమూర్తి 10-0-0 శ్రీ యలవర్తి రామకృష్ణయ్య 10-0-0, శ్రీ శరణు రామమోహనరావు 10-0-0, శ్రీ ఎండ్లూరి శేషమ్మ 10-0-0, శ్రీ యలవర్తి రామస్వామి 5-0-0, శ్రీ కోగంటి గోపాలకృష్ణయ్య 5-0-0, శ్రీ కోగంటి రాధాకృష్ణమూర్తి 5-0-0, శ్రీ యలవర్తి పురుషోత్తం 5-0-0, శ్రీ ఆలూరి కోటయ్య 5-0-0, శ్రీ యలవర్తి గోపాలకృష్ణయ్య 5-0-0, శ్రీ రావెళ్ళ వెంకయ్య 5-0-0 శ్రీ యలవర్తి వెంకటకృష్ణయ్య 5-0-0, శ్రీ చదలవాడ రామశేషయ్య 5-0-0 చేరివున్నవి.

శ్రీ సాంబసదాశివ సమాజం, పిల్లెంబాడి (టిటాఘర్) చేసిన వసూళ్ళు (మొదటి దఫా) 180-0-0

ఇందులో:—సీలుడబ్బాల నుంచి చిల్లరగా వసూలైన పైకం 64-9-0. బియ్యం అమ్మగా వచ్చినపైకం 25-7-0, శ్రీ కర్ర శివలింగము సర్దార్, పిల్లెంబాడి 10-0-0. శ్రీ ఆంధ్ర బాలభక్త వాణీసంఘం, అల్లంబజార్ 10-0-0, డాక్టర్ గిరిజా మోహన్ చటర్జీ, టిటాఘర్, డాక్టర్ నారాయణసింగ్, టిటాఘర్ 5-0-0 శ్రీ ముప్పన అప్పలసూరి కామందు, పిల్లెంబాడి 5-0-0, శ్రీ సాహుకారి సోమనాథం సర్దార్, వివేకానందరోడ్ 5-0-0, శ్రీ పైడి శంకరయ్య షాహుకారు, కిన్సన్ మిల్సు 5-0-0, శ్రీ రాజాన రామలింగం సర్దార్, అప్‌పూర్ 5-0-0, శ్రీ కృపావరం మునల్లి, పిల్లెంబాడి 5-0-0, శ్రీ బళ్ళ సూర్యనారాయణ సర్దార్, అల్లంబజారు 5-0-0, శ్రీ మానెం లింగరాజు, పిల్లెంబాడి 5-0-0, శ్రీ నిమ్మన అప్పన్న, పిల్లెంబాడి 5-0-0, శ్రీ గొరక చిన్నయ్య. పిల్లెంబాడి 5-0-0, శ్రీ మంకలతర్ని పోలు, పిల్లెంబాడి 5-0-0, శ్రీ జినగ కాశీదాసు, కేషియర్, పిల్లెంబాడి 5-0-0 చేరివున్నవి.

ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ధర్మవరం, అనంతపురం తాలూకా 50-0-0

మిసెస్ నాజిర్ హుస్సేన్, మద్రాసు 100-0-0

మిసెస్ అమృతమ్ రామసుబ్రహ్మణ్యం, మద్రాసు 25-0-0

శ్రీ ఎం. రాధ. లక్ష్మీపురం, మద్రాసు-14 6-1-3

ఆర్. బి సి. సి హిందూహైస్కూలు (తిరువెళ్లూరు) విద్యార్థులలో వసూళ్లు 57-11-9

ప్రజలదగ్గరనుంచి ఆర్. బి. సి. సి. హిందూ హైస్కూలు విద్యార్థులు చేసిన వసూళ్లు 22-1-3

పది రూపాయలలోపు విరాళాలు 319-4-0

నిన్నటి మొత్తం 1,75,856-6-8

**నేటి మొత్తం 1,86,008-3-8**

రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి నిత్యబోధానంద పేర నేడు మరొక 30 వేల రూపాయలు పంపించబడ్డాయి. ఇప్పటికి ఈ విధంగా 1,25,000 రూపాయలు పంపించబడ్డాయి.

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్సు లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడం వల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయక పోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాము.]

## వస్తురూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్న వారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేయవలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు. చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడ నుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయప్రయాసలతో కూడిన పని. ఇట్టి దాతలందరికీ మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామీ నిత్యబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

# రేడియో

(సెప్టెంబర్ 12, శనివారం)

విజయవాడ 357.1 మీటర్లు ఉదయం: 6-55 స్వాగతం: 7-2 (తె. వా): 7-15 మద్రాసు నివలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు నివలె, 1-30 మద్రాసు నివలె; 1-40 (హిం. తె వా); 4-0 వనితా వాణి కార్యక్రమం; సాయంత్రం: 5-30 వి. శ్రీనివాసన్ (గా); 5-50 బొడ్డపాటి సీతా మహాలక్ష్మి (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—గణేశస్తుతి (వివిధ కావ్యములు): కావ్యగానము-విశేషాలేమిటి: భూ విజ్ఞానము: రేడియో ధార్మిక ఖనిజములు—ప్రసంగం, ఎమ్ వి నరసింహస్వామి-ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—అపనింద; రూపకం; 7-30 (రి); 8-0 వి శ్రీనివాసన్ (గా); 8-30 బొడ్డపాటి సీతామహాలక్ష్మి (వ), 9-0 (ఆం. వా). 9-15 వయొలిన్‌పై రాగప్రస్తారం—వాద్యబృందం సహా, 9-30 నేషనల్‌ప్రోగ్రామ్ (ఢిల్లీనుండి రిలే)—శాస్త్రీయ సంగీతం: గణేశ్ రామచంద్రబెహరే; 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211 3మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం: 7-30 తంజావూర్ ఆర్. బాలసుబ్రహ్మణ్యం (గా), 8-0 (ఆం వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి కార్యక్రమం—శ్రీ గణపతిని: ప్రార్థన—వినాయకచవితి: రూపకం—శ్యమంతకమణి(భాగవతం)-కావ్యపఠనం: కె ఎమ్. సౌందరపల్లి. 1-30 (రి): 1-40 (హిం. వా): 1-50 (రి), 2-15 వి అనంతరామన్ (గా): 2-45 (రి); సాయంత్రం: 5-30 ఎమ్ ఎస్. సుందరవరదన్ (గా): 6-0 (ఆం వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం. వాణిజ్య వార్తలు (ఆం): 6-15 సి ఎస్ రాజం; 7-0 (స్థూ రి): 7-15 బృందసమ్మేళనం; 8-0 (స్థూ రి). 8-30 ఎస్ బాలచందర్ (వీ): 9-0 (ఆం వా): 9-30 ముత్తుస్వామిదీక్షిత కృతులు, 10-0(రి): 10-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (బి) 270 3 మీటర్లలో ఉదయం: 7-0 (తె వా); 7-15 (రి); 7-30 కాలానందం నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; మధ్యాహ్నం: 1-0 (స్థూ రి); 1-30 (ఆం వా); 1-40 (రి); 1-50 (తె వా): 2-0 విలయ విద్వాంసుడు (వీ). 4-30 (రి); సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 కోపమేల: ఆశక్తదురదత—ప్రసంగం, దాసు వామనరావు; 9-30 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుండి రిలే); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 పట్టు రాజగోపాలన్ (గా): 7-45 (రి); 8-0 (ఆం. హిం. వా), 8-30(వ); 8-45 జె ఎమ్. డొమింగో (వ); 9-0 శంకరలాల్ (ఖయాల్, తోడి); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0(రి); 1-50 (తె వా); సాయంత్రం: 6-0 జె ఎమ్. డొమింగో (వ); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 సి. సుందరమ్మ (గా); 6-45 గ్రామసీమ—పునరుత్థానాలు: నాడీజంమునిచరిత్ర—ప్రసంగం, ఎమ్. శివాజీ; 7-0 (తె. వా.); 7-15 గ్రామసీమ-తత్వాలు: టి. సత్యనారాయణ-విశేషాలు, ధరలు, రేవతీ కార్యక్రమం, వాతావరణం; 8-0 రెండునగరములమనుగడ: గోల్కొండ వర్ణనము-ప్రసంగం, ఏ. వీరభద్రరావు; 8-15 (వ); 8.30 శంకర్‌లాల్ (ఖయాల్, భూపాలి); 8-45 జె. ఎమ్. డొమింగో (వ); 9-0 (ఆం ఉ. వా.); 9-30 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుండి రిలే); 10-15 ప్రసార సమాప్తి.



# 'ఆంధ్రాభ్యుదయసాధనలో శాసన సభ్యులు సమైక్యం కావాలి'—గవర్నర్ శ్రీప్రకాశ హితవచనం



మద్రాసు గవర్నర్ ఏలూరు వాటర్ వర్క్సును సందర్శించినప్పుడు వైస్-చెయిర్మన్ పురపాలక సంఘ సభ్యులతో కలసి తీయించుకున్న ఫోటో

కర్నూలు, సెప్టెంబరు 8—

"ఆంధ్రజాతి నూతనజీవితం ప్రారంభింపనున్నది. అచిరకాలంలో అది ఇతరులకు మార్గదర్శకం కాగలదని ఆశిస్తున్నాను. ఆరంభంలో కొంతకాలం నిగ్రహంతో, ఎక్కువ శ్రమపడి పనిచెయ్యడం అవసరం. మీ ఆశయాలు ఫలించడానికి పరిపాలనలో స్థిరత, లక్ష్య సాధనయందు శాసన సభ్యులలో ఐకమత్యం, దేశంలో శాంతి భద్రతలు వుండడం అవసరం" అని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నేడిచ్చట చెప్పారు.

ఇదివరలో ధైర్య సాహసాలు ప్రదర్శించి భారతదేశ స్వాతంత్ర్యంకోసం పోరాడిన ఆంధ్రులు తమ ఆశయాన్ని సాధించుకొనడం సముచితమని, యిందుకు తానుసంతోషిస్తున్నానని ఆయన అన్నారు. ఆంధ్రులు తన యెడ చూపిన ఆదరాభిమానాలకు కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంలో ఆయన యింకా ఇలా చెప్పారు:

"ఆంధ్రరాష్ట్రం సాధించుకొంటున్నందుకు మిమ్మందరిని అభినందిస్తున్నాను. ఆరంభంలో కొంతకాలం మీరు కొన్నికష్టాలను ఎదుర్కొనవలసివస్తుందని తోస్తుంది. కొత్తగా ఏర్పడే రాష్ట్రం దేశసమైక్యాన్ని పెంపొందించాలిగాని, క్షీణింపజెయ్యరాదు. ఇందుకు మీరు కొంత నిగ్రహం వహించి, ఎక్కువ శ్రమపడి పనిచెయ్యడం అవసరం. మీపై ఇతరులు నేరాలు చెప్పడానికి అవకాశం లేకుండా మీరు ప్రవర్తించాలి.

"కొన్నిపనులకార్యాలుచేయాలనే ఆశయమే స్వరాష్ట్రం కావాలనే మీ నినాదానికి కొంత వరకు కారణం. అయితే, అవి ఎంతవరకు చెయ్యగలుగుతారనేది ప్రజాహిత కాంక్షతో చేసే కృషిని బట్టి వుంటుంది. పరిపాలనలో స్థిరత, లక్ష్యసాధనయందు శాసన సభ్యులలో ఐకమత్యం, దేశంలో శాంతి భద్రతలు వుంటేనే మీ ఆశయాలు ఫలించగలవు.

"రాజధాని విషయమై చాలా ఆందోళన జరగడం నేను గమనించాను. ఈ విషయాన్ని సహనంతో గ్రహించాలి. ప్రధాన లక్ష్యాన్ని నెరవేర్చడమే ముఖ్యంగా భావించాలి. కొంత కాలంగా సర్కారు జిల్లాలకు, రాయలసీమకు స్పర్థలు వున్న సంగతి కూడా నేను గమనించాను. ఇక విభేదాలను విరమించుకొని సమష్టి క్షేమాన్ని గురించి యోచించవలసిన సమయంవచ్చింది. రాయలసీమవారు గోదావరి జిల్లాలోని వరద బాధితులపట్ల సానుభూతి చూపాలి. సాధ్యమైనన్ని విధాల మీరు వారికి సహాయం చెయ్యాలి.

రాజకీయ వ్యవహారాలు చేసిపెట్టమని ప్రతి ఒక్కరు పై వారిని కోరడం తేలిక. ఏదైనా లోపం జరిగితే ప్రభుత్వాన్ని నిందించడం అంతకంటె తేలిక. ప్రజాస్వామిక విధానంలో ప్రజ, ప్రభుత్వం ఒక్కటే. ఈ విషయం ఎంత త్వరగా తెలుసుకుంటే అంతక్షేమం. ప్రజల బాధలను పార్టీ ప్రయోజనసాధనకు అవకాశంగా తీసుకోగూడదు. ప్రకృతి వైపరీత్యం వల్ల విస్తృతంగా జరిగిన ప్రమాదానికి గురి అయినవారికి సహాయం చెయ్యడం తన విధి అని ప్రతివ్యక్తి తెలుసుకోవాలి.

"ఆంధ్రజాతి నూతన జీవితం ప్రారంభిస్తున్నది. త్వరలో అది యితరులకు మార్గదర్శకం కాగలదని ఆశిస్తున్నాను. అక్టోబర్ 1వ తేదీ నుంచి నాకు మీకు సంబంధం వుండదు. ఈలోగా యావన్మంది పౌరులకు—పురుషులు, స్త్రీలు, పిల్లలకు నా కృతజ్ఞత తెలియజెయ్యవలసి వుంది. నేనెక్కడికి వెళ్ళినా ప్రజలు నాయందు ఆదరాభిమానాలు చూపారు. వెళ్ళిపోతున్న గవర్నర్‌పట్ల అభిమానం అంతగా చూపుతారని నేననుకోలేదు. నాకు 36 సంవత్సరాలుగా కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధముంది. మీ సమస్యలు, మీ బాధలు నాకు తెలుసు.

"ఆంధ్రులతో నాకుగల అనుబంధం చిరకాలంనాటిది. ఇదివరలో ఆంధ్రులు ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దేశ స్వాతంత్ర్యంకోసం పోరాడారు. వారు తమ చిరకాల ఆశయాన్ని సాధించుకొనడం సమంజసం. ఇందుకు నాకు సంతోషంగా వుంది. ఇందువల్ల వారికి క్షేమం, దేశ సమైక్యం కలుగగలదని ఆశిస్తున్నాను."

ప్రాజెక్టులను గురించి గవర్నర్ ప్రస్తావించి, ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన ప్రాజెక్టులు విలిచిపోవడానికి రాయలసీమ సర్కారు విభేదాలే ప్రధాన కారణమన్నారు. చెన్నరాష్ట్రం అభివృద్ధికి ఆంధ్రులు, తమిళులు కూడా కృషిచేసినప్పటికీ వారి ఉభయుల మధ్య స్పర్థలు ఏర్పడిన సంగతి నాకు తెలుసు. ఇకముందట్టి స్పర్థలు వుండరాదని, ఉభయుల మధ్య సద్భావం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఉభయులు తాము ఒకే దేశస్థులమన్న సంగతి జ్ఞాపకముంచుకోవాలన్నారు. వేరుపడిపోతున్నప్పటికీ, విభేదాలున్నప్పటికీ తమిళనాడులో అనేకమంది ఆంధ్రులు, ఆంధ్రదేశంలో అనేకమంది తమిళులు వుంటారని, సద్భావంవల్లనే ఉభయుల శ్రేయస్సు పదిలంగా వుండగలదని గవర్నర్ చెప్పారు.

గవర్నర్ ఇక్కడికి నేటివుదయంవచ్చారు. రైలు స్టేషన్ వద్ద గవర్నర్‌కు కలెక్టర్ శ్రీ పి. వి. మాధవరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ కళ్యాణరావు, జిల్లాజడ్జి శ్రీ సదాశివయ్య, స్పెషల్ కలెక్టర్ శ్రీ నరసింహం గార్లు, శ్రీయుతులు కో యిల్ పి శ్రీ, మాధవన్, తంబు, మల్లారెడ్డి (స్పెషల్ ఇంజనీర్లు), ఇతర ఉద్యోగులు స్వాగతమిచ్చారు.

చెయిర్మన్ శ్రీ నరసింహారెడ్డి, వైస్-చెయిర్మన్ గులామ్ మహమ్మద్‌ఖాన్, పట్టణ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ తిమ్మయ్య, పట్టణ ప్రెస్ వర్తకసంఘం అధ్యక్షుడు శ్రీ పి కొండయ్య, శ్రీ కె. వెంకటరెడ్డి, శ్రీ పి పుల్లయ్య, మహబూబ్ అలీఖాన్ శ్రీ పాలాది రామయ్యగార్లు గవర్నర్‌కు పూలమాలలు వేశారు.

## భవనాల పరిశీలన

గవర్నర్ కలెక్టర్‌తో, స్పెషల్ కలెక్టర్‌తో పరివారంతో కలిసి రాజభవన్ మున్నగు భవనాలను, అక్కడ జరుగుతున్నపనినిచూచారు.

రాజభవన్ తగినంత పెద్దదేనని, గవర్నర్, ఆయన సిబ్బంది నివసించడానికి సరిపోతుందని గవర్నర్ అన్నారు.

మిలిటరీ సెక్రెటరీకి, ఇతర ఉద్యోగులకు రాజభవన్‌లో వేసిన గుడారాలలో వేసంగిలో ఎండవేడిమి దుస్సహంగా వుంటుందని, ఒంటరిగా వుండేవారికే వసతిసౌకర్యం చూపబడుతున్నదని, వారు కుటుంబాలతో వుండడానికి వసతిలేదని అన్నారు.

తరువాత గవర్నర్ జిల్లాకోర్టు చూచారు. ఇది అసెంబ్లీ భవనంగా మార్చబడుతున్నది. విజిటర్స్‌గ్యాలరీ కనీసం 400 మందికి సరిపోయేటట్టుగా వుండాలని గవర్నర్ సూచించారు. సభ్యుల ముందువుండే బల్లలకంటె గ్యాలరీ అరుఅడుగులఎత్తు మాత్రమే వుందని పదిఅడుగుల ఎత్తువుండాలని ఆయనఅన్నారు.

పాకిస్తాన్ అసెంబ్లీనిగురించి ప్రస్తావించి పత్రికా ప్రతినిధులకు, స్పీకరుకు సమీపంలో రివాల్వింగ్ కుర్చీలు ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రధానమైన పార్టీలకు వేర్వేరు గదులు వుండాలని చెప్పారు. గదులు మూడే వున్నవనీ పార్టీలు ఇంకా ఎక్కువ వున్నవని అన్నారు.

గవర్నర్ ఎప్పుడోగాని అసెంబ్లీ సమావేశానికి హాజరు కాబోరనక ఆయనకు ప్రత్యేకంగా ఒకగదివుండ నవసరంలేదని చెప్పారు. స్పీకర్ గదిలోనో, ముఖ్యమంత్రి గదిలోనో గవర్నర్‌కు వసతి ఏర్పాటు చెయ్యదగునన్నారు.

భవనం పెద్దదిగా వుండడం చూచి, "కేసులు చాలా వస్తుంటవా?" అని గవర్నర్ జడ్జిని అడిగారు. హత్యకు సంబంధించిన కేసులు చాలా వస్తుంటవని జడ్జి చెప్పారు.

"కనికరించవలసిందని గవర్నర్‌కు పిటిషన్లు గుంటూరు నుంచి, కోయంబత్తూరునుంచి అనేకం వస్తుంటవి, కర్నూలునుంచి ఎందుచేత రావడంలేదు?" అని గవర్నర్ అడిగారు. ఈ ప్రాంతంలో హత్యలకు రెడ్లు, బోయలు ముఖ్య కారకులని జడ్జి చెప్పారు.

## శాసనసభ్యుల హాస్టల్

తరువాత గవర్నర్ శాసనసభ్యుల హాస్టల్‌గా మార్చబడుతున్న బేసిక్ ట్రెయినింగ్ స్కూలును చూచారు.

140 మందిలో 86 మంది సభ్యులకు పెద్ద భవనం సరిపోతుందని, మిగిలిన వారికి భవనం ఆవరణలో గుడారాలు వెయ్యబడుతున్నవని స్పెషల్ కలెక్టర్ గవర్నర్‌కు తెలియజేశారు. సభ్యులకొరకు ప్రత్యేకంగా కాంటీన్ నడపబడగలదన్నారు. సభ్యులకు యిచ్చే అలవెన్సులో రోజుకు అయ్యేఖర్చు నాల్గవ వంతుకు మించరాదని గవర్నర్ అన్నారు 40 స్నానాలగదులు, 40 మరుగుదొడ్లు ఏర్పాటు చెయ్యబడుతున్నవి.

కోల్స్‌హైస్కూలులో చదువుతున్న కృష్ణన్ అనే ఒక తమిళ విద్యార్థిని గవర్నర్ "ఆంధ్రులు నిన్ను సరిగా చూస్తున్నరా?" అని ప్రశ్నించారు. అతడు, "ఇతరులతో సమానంగా, బాగానే చూస్తున్నారు," అని సమాధానం చెప్పారు. ఆంధ్రులకు ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పడుతున్నందుకు గవర్నర్ అభినందించి, విద్యార్థులలో కొందరు తరువాత శాసనసభ్యులు కాగలరని ఆశించారు.

అక్కడినుంచి గవర్నర్ జిల్లాబోర్డు ఆఫీసుకు వెళ్లారు. ఈ భవనంలో సెక్రెటేరియెట్ ఆరోగ్య స్థానిక పరిపాలన, విద్యాశాఖలు ఏర్పాటుచెయ్యబడుతున్నవి ఇందుకు జరుగుతున్న మార్పులను స్పెషల్ కలెక్టర్ శ్రీ సి. నరసింహంగారు గవర్నర్‌కు విశదీకరించారు సెక్రెటేరియెట్ నాలుగు భవనాలలోను నూరు టెలిఫోన్లు ఏర్పాటు చెయ్యబడుతున్న వన్నారు. 800 బల్లలు, 1,600 కుర్చీలు ఆర్డర్ చెయ్యబడినవని, అవి సెప్టెంబరు 20వ తేదీకి రాగలవని చెప్పారు.

"ఇంజనీర్లకు పెద్దపనే వుంది" అన్నారు గవర్నర్.

పిమ్మట గవర్నర్ సపరివారంగా కలెక్టర్ బంగళాకు వెళ్లారు. ఈ భవనంలో రెవెన్యూ శాఖ, అభివృద్ధిశాఖ ఏర్పాటు చెయ్యబడగలవు తర్వాత గవర్నర్ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళారు.

ఇందు ముఖ్యమంత్రి కార్యాలయం, హోం, ఆర్థికశాఖల కార్యాలయాలు, చీఫ్ సెక్రెటరీ కార్యాలయం ఏర్పాటు చెయ్యబడునని. సెక్రెటేరియెట్‌లో గవర్నర్‌కు ఒక గది ఏర్పాటు చెయ్యబడగలదని గవర్నర్‌కు చెప్పారు.

జిల్లా కార్యాలయాలన్నిటిని నంద్యాలకు, ఇతర తాలూకా ముఖ్యపట్టణాలకు మార్చబడినవని గవర్నర్‌కు చెప్పగా, "ఆఫీసుల మార్పిడి హెచ్చుగా జరుగుతున్నది" అని గవర్నర్ అన్నారు.

తరువాత గవర్నర్ 'ఎ', 'బి' శిబిరాలను చూచారు. వీటిలో 1 420 మందికి వసతి చూపబడుతుంది. వీరిలో 305 మంది ఇంట్లోనూ, 633 గుడారాలు వేయబడుతున్నవి. 12 గెజెటెడ్ ఆఫీసర్ల కుటుంబాలకు, 36 ఉద్యోగుల కుటుంబాలకు ఈ గుడారాలలో వసతి కల్పించబడుతుంది.

గెజెటెడ్ ఆఫీసర్లు కుటుంబాలు లేకపోయినా ఎక్కువ యిబ్బంది పడకుండా ఎలాగో గడపగలరని, ఇంట్లోనులు కుటుంబాలు లేకపోతే చిక్కుపడి పోగలరని గవర్నర్ అన్నారు. రైల్వేస్వంలపై మార్కెట్లు, షాపులు నిర్వహించడానికి స్థలం కేటాయించబడిందని చెప్పగా వాటివల్ల షెడ్లు నిర్మించడానికి వేసిన ప్లాను అందం చెడిపోతుందని గవర్నర్ అన్నారు. వాటికి గుడారాలు వేసి, రైల్వేస్వంద్వారవద్ద నుంచి అద్దె వసూలు చెయ్యవచ్చునన్నారు. గుడారాలు వేయడానికిగాను 60 యకరాల స్థలం కౌలుకు తీసుకొనబడిందని గవర్నర్‌కు తెలియజేశారు.

## "కొత్త నగరానికి నరసింహంగారి పేరు"

కొళాయిల ఏర్పాటు, ఎలెక్ట్రిసిటీ కనెక్షన్లు, దేరాలు వేయడం, భవనాల ఏర్పాటు సెప్టెంబర్ 25వ తేదీకి పూర్తి కాగలదని రాత్రింబగళ్లు పని జరుగుతున్నదని శ్రీ నరసింహంగారు చెప్పగా గవర్నర్ ఆయనను అభినందించారు శ్రీ నరసింహంగారు చేస్తున్న గొప్ప కృషికి నిదర్శనంగా కొత్తగా కట్టే నగరానికి ఆయన పేరు పెట్టదగునన్నారు.

## విజయవాడ పురమందిరానికి శంకుస్థాపన

### గవర్నర్ శ్రీ ప్రకాశచే

విజయవాడ, సెప్టెంబరు 8—మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ కృష్ణా జిల్లా పర్యటన మూడవరోజు కార్యక్రమం తుమ్మలపల్లి వారి మునిసిపల్ పుర మందిరానికి శంకుస్థాపన చెయ్యడంతో ప్రారంభమైంది.

ఈ సందర్భంలో వేదగానం చెయ్యబడింది ఖురాన్, బైబిల్ గ్రంథాల నుంచి కొన్ని భాగాలు పఠించబడినవి.

చెయిర్మన్ డాక్టర్ టి వి. యస్. చలపతిరావుగారు ఈ పురమందిరం శ్రీ తుమ్మలపల్లి హరినారాయణగారు యిచ్చిన విరాళ ఫలితమని, ఆయన గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా జీవితం గడిపారని, ఆయన అయిదు లక్షలు విలువచేసే తన ఆస్తి అంతా దానధర్మాలు చేశారని తెలిజేశారు. పురమందిరం కట్టించ డానికి మునిసిపాలిటీకి 37 వేలు యివ్వబడిన వన్నారు. అనేక కారణాల వల్ల ఈ సొమ్ము అందడం ఆలస్యమైందని, అందువల్ల వడ్డీతో చేరి 43 717 రూపాయలు అయిందని ఆయన విశదీకరించారు. ఈ విరాళంవల్ల మునిసిపల్ కౌన్సిల్‌కు ప్రోత్సాహం కలుగగా నాటకశాలగాకూడా ఉపయోగపడ్డానికి వీలుగా పురమందిరం నిర్మించడానికి నిర్ణయించిందన్నారు. ఇందు వెయ్యిమంది కూర్చోడానికి బాగా సరిపోతుందని అవసరమైతే హాలును పెద్దది చెయ్యవచ్చునని ఆయన చెప్పారు.

అనంతరం ఆయన ట్రస్టు కమిటీసభ్యులు శ్రీయుతులు యల్. విరంజనరావు, టి. జగన్నాథం, కె వెంకటసుబ్బారావు, యం సుబ్బారావు పంతులుగార్లను గవర్నర్‌కు పరిచయం చేశారు

మంగళ వచనాలు చదువుతుండగా గవర్నర్ మందిరానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంలో ఆయన ముచ్చటిస్తూ ఆంధ్రరాష్ట్రం త్వరలో ఏర్పాటు అవుతున్నప్పటికీ ఈ శంకు స్థాపనోత్సవం చెన్నరాష్ట్రంలోని యితర ప్రాంతాలలో ఆంధ్రప్రజలకు యింతవరకు గల సంబంధాన్ని జ్ఞాపకం చెయ్యగలదన్నారు. మద్రాసు నేటికి పొందిన అభివృద్ధికి ఆంధ్రులు చేసిన కృషే ప్రధాన కారణమన్న సంగతి జ్ఞాపకముంచుకొనవలసిందిగా కోరారు ఆంధ్రరాష్ట్రం ప్రజలకు శేషించిన చెన్నరాష్ట్ర ప్రజలకు సుహృద్భావం వర్ధిల్లగలదని ఆశించారు.

రాజాజీ గవర్నర్-జనరల్‌గా వున్నప్పుడు త్వరలో ఆంధ్రులకు, ప్రత్యేకరాష్ట్రం ఏర్పడగలదని చెప్పారని, ఆద్యమ సందర్భంలో రాత్కాలికంగా ఉద్రేకాలు చెలరేగినప్పటికీ ఎవరినుంచి వేరుపడుతున్నారో ఆట్టి మిత్రులను సదా జ్ఞాపకంవుంచుకొనడం మంచిదని గవర్నర్ సలహాయిచ్చారు. ముందెప్పుడుగాని ఆంధ్రులు ఆవేశంలోపడి శంకుస్థాపన ఫలకం పైవున్న పేరు చెరిపివెయ్యవలదని, రెండు రాష్ట్రాల సుహృద్భావాలకు యిది చిహ్నమని ఆయన చెప్పారు.

పురమందిరం సుందరంగాను, ఉపయోగకరంగాను వుండాలని గవర్నర్ అభిభాషించారు. ఈ సందర్భంలోనే ఆయన ఆంధ్రులు మంచి వక్తలన్నారు. ఈ విషయం ఎ ఐ. సి. సి. సభ్యుడుగా తన 20 ఏళ్ళ అనుభవంలో పదేపదే స్పష్టమైనదన్నారు. ఇప్పటి విజయనగరంరాజా తండ్రి కాశీలో పురమందిరం కట్టించారని, వక్తలను ప్రోత్సహించారని గవర్నర్ చెప్పారు. విరాళాలు స్థానికంగా జరిగే యిట్టి సత్కార్యాలకు యివ్వడం తనకెక్కువ యిష్టం అన్నారు. పట్టణానికి సౌకర్యాలు కలుగజేసే నిమిత్తం విరాళా లిచ్చిన దాతలను ప్రశంసించారు.

చెయిర్మన్ డాక్టర్ చలపతిరావుగారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.

## దివ్యజ్ఞాన సామాజికులకు ప్రబోధం

గవర్నర్ అదట్నుంచి దివ్యజ్ఞాన సమాజ మందిరానికి వెళ్లారు. అక్కడ శ్రీ వెంకటరమణయ్యగారు ఆయనకు స్వాగతమిచ్చారు. పదేళ్లలోపు పిల్లలుకూడా ఆయనకు స్వాగతం చెప్పారు. వివిధస్థానిక సంస్థల సభ్యులు ఆయనకు పరిచయంచెయ్యబడ్డారు

అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ ఆల్కాట్, బిసెంట్ మున్నగు పెద్దలను యిప్పటివారు యింకా స్మరించుకొంటున్నందుకు సంతోషంగా వున్నదన్నారు. వివిధ రంగాలలో పూర్వం దివ్యజ్ఞాన సమాజం చేసిన కృషిని ప్రశంసించారు. కార్మికుల ప్రాధాన్యం అధికమవుతున్న ఈ రోజులలో దేశసేవ ఘనంగా చేసిన దివ్యజ్ఞాన సామాజికులు కూడా పెట్టుబడిదారుల వర్గానికి చెందినవారుగా పరిగణించబడుతున్నా రన్నారు. నిజానికి మనం సిగ్గుపడవలసిందేమీ లేదన్నారు. ఆధునిక నాగరికత మనకు గర్వకారణమన్నారు దివ్యజ్ఞాన సామాజికులు ప్రజోద్ధరణకు కృషి చెయ్యవలసిందిగా ప్రబోధించారు. ప్రజలను ఉద్ధరించే దృష్టితో లోక దేశక్షేమం దృష్ట్యా సేవ చెయ్యాలన్నారు ప్రాచీన సంస్కృతి. ఆధ్యాత్మిక సంపద దక్షిణభారతంలో భద్రపరచబడినవని, కాని,యిప్పుడు దక్షిణ భారతీయులు కూడా వాటి విషయమై నిర్లక్ష్యంగా వున్నారని అన్నారు.

కుమారి రాజ్యలక్ష్మి, యస్. లలిత, రామశేషు, ఆదిలక్ష్మి (బాలభారతి సంఘంవారు) గవర్నర్‌కు గాంధీజీ బాల్యజీవిత బుర్రకథ చెప్పగా గవర్నర్ విని ఆనందించారు.

## వుయ్యూరు కార్యక్రమం

గవర్నర్ వుయ్యూరులోని పాలిటెక్నిక్ సంస్థను సందర్శించారు. సంస్థ ప్రిన్సిపాల్ శ్రీ జె కృష్ణమూర్తిగారు గవర్నర్‌కు స్వాగతమిచ్చి సంస్థను సమగ్రంగా చూపారు 350 మంది విద్యార్థులు వివిధ వృత్తులలో శిక్షణ పొందుతున్నారని ప్రిన్సిపాల్ తెలియజేశారు

సంస్థ అధ్యాపకులు, విద్యార్థులతరపున గవర్నర్‌కు సన్మాన పత్రం సమర్పించబడింది సాంకేతిక విద్యాలతో శిక్షణ పొందడంలో విద్యార్థులు విశేష శ్రద్ధాసక్తులు చూపుతున్న సంగతి సన్మాన పత్రంలో పేర్కొన్నారు.

తరువాత వారు తమ అవసరాలు తెలియజేశారు. ఆసుపత్రికి భవనం కావలసి వున్నదన్నారు. సన్మానపత్రాన్ని ప్రిన్సిపాల్ చదివారు.

పిమ్మట ఇంజనీరింగ్ విద్యార్థుల అసోసియేషన్‌కు గవర్నర్ ప్రారంభోత్సవంచేస్తూ ఈ సంస్థ పనిచేస్తున్న పద్ధతికి సంతోషం ప్రకటించారు ఈ సంస్థలోని కొందరు విద్యార్థులు మెట్రిక్యులేషన్ తప్పినవారు అయినప్పటికీ తప్పిపోవడంవల్లనేవారు వృత్తి విద్యలో శిక్షణ పొందుతున్నారన్నారు. లేకపోతే వారిలో చాలామంది పనికి మాలిన చదువులు చదివేవారని చెప్పారు. ఈ సంస్థలో శిక్షణ పొందినవారు ఉద్యోగాలకు ప్రాకులాడక ఆత్మ గౌరవంతో స్వశక్తిపై ఆధారపడ్డం నేర్చుకోవా లన్నారు

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలిటెక్నిక్ సంస్థలు ఈ రాష్ట్రంలో కూడా వుంటవని, మరికొన్నిటిని స్థాపించు కొనాలని అన్నారు. పాలిటెక్నిక్‌లో శిక్షణ పొందినవారు ఇంజనీర్లకు, కర్మాగారాలకు మధ్యస్థ తరగతికి చెందినవారని చెప్పారు ఉద్యోగాలు దొరకడం ముందు ముందు కష్టమై పోతుందని, స్వతంత్రంగా బ్రతకడం నేర్చుకొనాలని గవర్నర్ చెప్పారు తరువాత కార్యదర్శి శ్రీ వి. నారాయణగారు వందన సమర్పణ చేశారు

గవర్నర్ తరువాత పిప్పరమెంట్లు, చాకలెట్లు వగైరా వస్తువులు తయారు చేసే ఏరిశ్రమ చూచారు. అచ్చట సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వి. రామకృష్ణగారు, కార్యదర్శి శ్రీ యం. సీతారామారావుగారు గవర్నర్‌కు స్వాగతమిచ్చారు. 4,500 రూపాయల వ్యయంతో 48 గంటలలో నిర్మించబడిన పోతయింటిని చూచారు. అది సామాన్య కుటుంబానికి సరిపోగలదు, తరువాత కార్మికులకు నివాస యోగ్యమైన సిమెంటు కాంక్రీటు ఇల్లు 3,500 రూపాయల ఖర్చుతో నిర్మించబడింది చూచారు. గవర్నర్‌కు, పరివారానికి చక్కెర ఫ్యాక్టరీ డైరెక్టర్లు విందు చేశారు.

గవర్నర్ మధ్యాహ్నం కార్యక్రమం దక్షిణ భారత పరిశోధక సంస్థను చూడ్డంతో ప్రారంభమైంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జి. సుబ్బరాజుగారు ఆయనకు స్వాగతమిచ్చారు. ఫార్మస్యూటికల్ వర్క్సు చూపారు.

అనంతరం గవర్నర్ రోటరీ క్లబ్‌కు వెళ్లారు శ్రీ జి కొమరాజుగారు గవర్నర్‌కు స్వాగత మిచ్చారు. గవర్నర్ ప్రసంగిస్తూ సభ్యులలో ఇక్కలోనే సమావేశాలు జరుపుకొంటుండ వలసిందిగా సలహా యిచ్చారు రోటేరియన్ గ్రూపుల పునర్వ్యవస్థీకరణ అవసరమని సూచించారు, ప్రజల వాస్తవిక పరిస్థితులను తెలుసుకోవాలని, కృత్రిమ వాతావరణంలో ఊహాగానం చెయ్యతగదని హితవు చెప్పారు.

## విద్యామంత్రిచే జై హింద్ సెకండరీ స్కూలు భవనానికి ప్రారంభోత్సవం

బందరు, సెప్టెంబర్ 4—స్థానిక జై హింద్ సెకండరీ స్కూలు ఉపయోగార్థం హైదరాబాద్‌లో వైద్యవృత్తి అవలంబిస్తున్న డాక్టర్ నెమలికంటి లక్ష్మీనరసమ్మగారు కట్టించి యిచ్చిన భవనానికి మద్రాసు విద్యాశాఖ మాత్యులు డాక్టర్ మల్లవరపు వెంకట కృష్ణారావుగారు ఇటీవల ప్రారంభోత్సవం చేశారు

ఈ సందర్భంలో స్కూలులో జరిగిన బహిరంగసభలో, హెడ్‌మాస్టర్ శ్రీ కలవపు సూర్యప్రకాశరావుగారు మంత్రికి స్వాగతపత్రం చదివారు స్కూలు కమిటీ అధ్యక్షులు స్కూలు పుట్టుపూర్వోత్తరాలను గురించి, యింతవరకు సేకరించిన విరాళాలను గూర్చి తెలియజేస్తూ నివేదికను చదివారు.

శ్రీ కృష్ణారావుగారు మాట్లాడుతూ, శ్రీమతి లక్ష్మీ నరసమ్మగారి త్యాగాన్ని కొనియాడారు అల్పకాలంలో స్కూలు కనుపరచిన అభివృద్ధికి పాలకవర్గాన్ని, అధ్యాపకవర్గాన్ని అభినందించారు

స్కూలు సంస్థాపకులగు శ్రీ అయ్యగారి రామమూర్తిగారి ఆశయాన్ని మన్నించి వృత్తి విద్యలో విద్యార్థులకు శిక్షణ యివ్వవలసిందిగా మంత్రి ప్రబోధించారు.

## గుంటూరుతాలూకా పంచాయితీ అధ్యక్షుల సమావేశం

గుంటూరు, సెప్టెంబర్ 2—గుంటూరు తాలూకా పంచాయతీ అధ్యక్షుల మహాసభ నిన్న సాయంత్రం పురమందిరంలో శ్రీ జి వి పున్నయ్యశాస్త్రిగారి అధ్యక్షతన జరిగింది సభకు తాలూకా నలుమూలలనుంచి పంచాయతీ అధ్యక్షులువచ్చి సభలో పాల్గొన్నారు.

శ్రీ జి. వి పున్నయ్యశాస్త్రిగారి అధ్యక్షోపన్యాసానంతరం తాలూకా పంచాయితీ అధ్యక్షుల సంఘానికి దిగువ పేర్కొన్న సభ్యులతో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు

అధ్యక్షుడు: శ్రీ మంటా వెంకటప్పయ్యగారు (పున్నవ). ఉపాధ్యక్షుడు: శ్రీ వెలగోటి జ్వాలా నరసింహారెడ్డిగారు (కంతేరు). కార్యదర్శులు: శ్రీయుతులు ఆకుల ధర్మలింగేశ్వరరావు (తాడేపల్లి) కోయరామకోటీశ్వరరావు (పుంగినూరు) గార్లు, కోశాధికారి: శ్రీ ముప్పాళ్ళ పాపయ్యగారు (బండారుపల్లి), కార్యవర్గ సభ్యులు శ్రీయుతులు తన్నీరు రామమూర్తి (రావిపురం), చెన్నా పాపిరెడ్డి (కుసుగల్లు) ముప్పాళ్ళ గంగయ్య (పొన్నెకల్లు), చేబ్రోలు శివరామ కృష్ణయ్య (రక్కెళ్ళపాడు), యిట్టా వెంకటేశ్వర్లు (వరగాని)గార్లు.

సభా నియమావళిని తయారు చేయుటకు అధ్యక్షునికి, ఇద్దరు కార్యదర్శులకు అధికారమిచ్చుచు తీర్మానించారు

గోదావరి వరద బాధితులకు తక్షణమే సహాయం చెయ్యడానికి తీర్మానం చేశారు.

గుంటూరుజిల్లా గ్రంథాలయ సంఘానికి శ్రీ బి. వి శివయ్యగారిని సభ్యులుగా ఎన్నుకొన్నారు.

గోదావరి వరదబాధితులకు వివిధ పంచాయితీలు ప్రకాశంగా విరివిగా విరాళాలు యివ్వాలని ఉద్బోధిస్తూ మరొక తీర్మానం చేశారు.

## వల్లూరిపల్లి అగ్రహారం మునసబు అరెస్టు

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 6—పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ పి రామచంద్రుడుగారు తాడేపల్లిగూడెం తాలూకా వల్లూరిపల్లి అగ్రహారం మునసబు దంగేటి వీరాస్వామి అనే ఆయనను ప్రభుత్వధనం 195 రూ దుర్వినియోగం చేసిన ఆరోపణపై అరెస్టు చేశారు (మ. వి)


## ఇండియన్ కాఫీబోర్డు ప్రోపగాండ డిపార్టుమెంటు

ఇండియా అంతటనూ ఇండియా కాఫీ హౌసులలో నిజమైన వాడుకదారులకు తడవకు అయిదు పౌనులు తగ్గకుండ (కాఫీ పౌడరుకుతోడు) కాఫీగింజలు సరియైనధరలకు అమ్మబడును.

(సం) ఎం. ఏ. కుత్తాలలింగం పిళ్లై,
డైరెక్టర్ ఆఫ్ ప్రోపగాండ.

## ఆంధ్రరాజధాని ఆర్ట్సు మరియు స్వదేశీ ఎగ్జిబిషన్

కర్నూలు (1953)

ఆంధ్రరాష్ట్రము 1-10-1953 తేదీన శ్రీ పండిత జవహరలాల్ నెహ్రూ గారిచే కర్నూలులో స్థాపించబడు శుభసమయ సందర్భమున పై ప్రదర్శనము మూరు వారములు జరుగునట్లు ఏర్పాటు చేయబడినది

ప్రతిరోజు నాటకములు, సంగీత కచ్చేరీలు, నాట్య ప్రదర్శనములు వగైరాలు ఏర్పాటు చేయబడినవి.

ఈ సందర్భమున చేతిపనివారలు, గృహపరిశ్రమ వారలు, అన్నివిధముల వ్యాపారస్థులు వగైరాలు అందరు వచ్చి వారివారి సరకులను ప్రదర్శించుటకు ఇది అపూర్వమైన తరుణము.

6-9-53 తేదీనుండి స్టాల్సు ఇవ్వబడును.

ఇతర విషయములకు ఈ క్రింది అడ్రసువారికి దరఖాస్తులు పంపవలయును.

యునైటెడ్ బ్రదర్సు,
ఆర్గనైజర్స్,
13/157, కోట, కర్నూలు.

## ఆంధ్ర హ్యాండ్‌లూం వీవర్సు కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్
### విజయవాడ

ప్రారంభ సమావేశము 14-9-53 మ॥ 12-42 గం॥లకు

14-9-53 మ॥ 12-42 గం॥లకు విజయవాడలోని సొసైటీ ఆఫీసులో (డి. నెం. 18/191, గాంధి నగర్) విజయవాడ, ఆంధ్ర హ్యాండ్‌లూం వీవర్సు కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ను ప్రారంభించటానికి మద్రాసు ప్రభుత్వ ముఖ్యమంత్రి గౌ॥ శ్రీ సి. రాజగోపాలాచారిగారు దయతో అంగీకరించారు.

శ్రీ జె. ఎం. లోబో ప్రభు, ఐ. సి. ఎస్, సెక్రటరి, మద్రాసు గవర్నమెంటు డెవలప్‌మెంట్ డిపార్టుమెంటు అధ్యక్షతవహిస్తారు. వీవర్సు కో-ఆపరేటివ్ సొసైటీల ప్రతినిధులు, యితర సభ్యులు హాజరు కావలసినదిగా కోరబడుచున్నారు.

డి. రామకాంత రావు,
ప్రెసిడెంట్ ఎలెక్టు.


## గుంటూరు హిందూ కాలేజీ

### వరద బాధితుల నిధికి రెండున్నరవేలు విరాళం

గుంటూరు, సెప్టెంబర్ 7—హిందూ కళాశాల విద్యార్థి సంఘ ప్రారంభోత్సవం నిన్న సాయంత్రం శ్రీ ఏకా దండయ్య పంతులుగారి హాలులో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. సుబ్బారావు గారి అధ్యక్షతన జరిగింది.

"ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వర రావుగారు ప్రారంభోపన్యాసం చేశారు. పట్టణంలోని పెద్దలతోను, విద్యార్థులతోను హాలు క్రిక్కిరిసి పోయింది

విద్యార్థి సంఘం అధ్యక్షులు, ప్రిన్సిపాల్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారిని సభికులకు పరిచయం చేశారు.

"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి కళాశాల విద్యార్థుల తరఫున వసూలు చేసిన, 2000/-లు, అధ్యాపకులు, కాలేజి కౌన్సిల్‌వారు కలసి యిచ్చిన రు 500 లు, మొత్తం 2,500 లను వర్ధును శ్రీ సుబ్బారావుగారు వెంకటేశ్వరరావు గారికి సమర్పించారు ఆయన వందనపూర్వకంగా ఈ విరాళాలను స్వీకరించారు.

"ఈ విద్యా సంస్థకు నేను అపరిచితుడను గాను. 1926-27 సంవత్సరాలలో ఈ విద్యాసంస్థలోనే చదువుకొన్నాను. అప్పుడు శ్రీ బుద్ధిరాజు రామచంద్రరావుగారు హెడ్మాస్టర్. వారు ఈ సభలో వుండడం నాకు ఎంతో సంతోషంగా వున్నది" అని ఉపన్యాసాన్ని ప్రారంభిస్తూ తమ గురువుగారికి వెంకటేశ్వరరావుగారు వందనా లర్పించారు.

తర్వాత ఉపన్యాసకుడు చెప్పిన విషయాలలో కొన్ని యివి:

"ఆంధ్రదేశానికి కొత్త నాయకత్వం ఎంతో అవసరంగా వుంది. అది విద్యార్థిలోకంలోనుంచే, కొత్త తరంనుంచే రావాలి ఆంధ్రజాతిలో ఏ మూలమూల చూచినా నిస్పృహ తాండవిస్తున్నది విద్యార్థులు పూనుకొని దీనికి త్వరలో స్వస్తిచెప్పాలి. ప్రతివిద్యార్థి నాయకుడు కావడానికి అవసరమైన లక్షణాలను అలవరచుకోవాలి. గోదావరి వరదలో విద్యార్థులు చూపుతున్న సేవాపరాయణత్వం, ధైర్యసాహసాలు చూస్తే ఆంధ్రజాతికి గొప్ప భవిష్యత్తు వున్నదని, గొప్పనాయకత్వం రాగలదని తోస్తుంది. విద్యార్థులు అంటువ్యాధి ప్రబలుతున్న ప్రదేశాల మధ్యకు నయితం వెళ్లి, గొప్పగా స్వచ్ఛంద సేవచేస్తూవున్నారు ఇది చాలా ప్రశంసనీయం.

"ఆంధ్రులకు ఆవేశపరులనే పేరువున్నది ఆవేశం లేనిదే ఏ గొప్ప పనినీ, ఎవ్వరూ సాధించలేరు కాని, వచ్చిన తిప్పలేమిటంటే, ఆంధ్రులుఆవేశంలో పనులు ప్రారంభిస్తారు, ఆలోచనతో ఆగిపోతారు. లేదా ఆలోచనతో ప్రారంభించి, ఆవేశానికి లోనౌతారు. కానేపు ఆవేశానికి, కానేపుఆలోచనకు లొంగిపోతారు లక్ష్యశుద్ధి వుంటే, స్థిర సంకల్పం వుంటే సాధించలేని మహత్తర కార్యం లేదు.

"మన పెద్దలు ఏదో విధంగా ఆంధ్రరాష్ట్రాన్ని సంపాదించారు దానికి రూపురేఖలు దిద్దవలసినవారు మీరు. మీ మీద గురుతర బాధ్యత వుంది సరిగా నాయకత్వం వహించి సవ్యంగా నడుపుకోలేకపోతే భావి భాషారాష్ట్ర ద్యమమే నగుబాట్ల పాలవుతుంది ఆంధ్రరాష్ట్రం అభ్యున్నతికి తోడ్పడండి."

తర్వాత శ్రీ జి వి పున్నయ్యశాస్త్రిగారు ప్రసంగిస్తూ, విద్యార్థులకు హితబోధ చేశారు

రాత్రి ఆంధ్ర సదరన్ జనరల్ కర్నల్ రమణమూర్తిగారికి, శ్రీ నార్ల వెంకటేశ్వర రావుగారికి, శ్రీ పి వి. కృష్ణయ్య చౌదరిగారు విందు చేశారు.

## మండువవారిపాలెంలో వ్యవసాయ పోటీలు

మండువవారిపాలెం, సెప్టెంబర్ 3—ఒంగోలు తాలూకా మండువవారిపాలెంలో ఆగస్టు 30 వ తేదీని 10 అంగుళాల వెడల్పు 30 గొయ్యల పొడుగుగల పొలంలో నాగేటి కొంగ్రవేయడంలో పోటీలు జరిగినవి.

మొదటిబహుమతి శ్రీ కూనంనేని వీరయ్య (పమిడిపాడు) కు. రెండవ బహుమతి పూనాటి సుబ్బారావు (అమీద నాహెవపాలెం. నర్సారావుపేట తాలూకా) కు మూడవ బహుమతి జాగర్లమూడి నాగేశ్వరరావు (పమిడిపాడు) కు, నాలుగవ బహుమతి ఆరె శ్రీరాములు (మద్దిపాడు) కు. ఐదవ బహుమతి పూనాటి గోపాలరావుకు. ఆరవ బహుమతి నలజిన్ల గోవిందయ్యకు, పంచాయితీ బోర్డు అధ్యక్షులు శ్రీ మండువ శ్రీరాములుగారు పంచిపెట్టారు.

శ్రీయుతులు చేబ్రోలు హనుమయ్య (గుంటూరు మునిసిపల్ చెయిర్మన్), కోట అప్పలదాసు, బాచిన సుబ్బారావుగార్లు పోటీలను తిలకించిన ప్రేక్షకులలో గలరు. పోటీలను చూడ్డానికి సుమారు 2000 మంది చుట్టుపట్లనుండి వచ్చారు

వ్యవసాయ పోటీల సంఘంలో మిగిలిన రు 16-4-0 "ఆంధ్రప్రభ" గోదావరివరదబాధితుల నిధికి పంపబడింది

## తిరుత్తణి తాలూకాపై చిత్తూరు మున్సిఫ్ కోర్టుకు అధికారం

చిత్తూరు, సెప్టెంబర్ 8—చిత్తూరు జిల్లాలోని పల్లిపట్టు, తిరుత్తణి తాలూకాల (ప్రస్తుతం షోలింగర్ జిల్లా మున్సిఫ్ కోర్టుకు సంబంధించి వున్నవి. అక్టోబర్ 1 తేదీనుంచి అవి చిత్తూరుజిల్లా మున్సిఫ్‌కోర్టు అధికారం కిందికి రాగలవని హైకోర్టు తెలియచేసింది ఈ మార్పును బట్టి, మదనపల్లె మినహా, చిత్తూరు జిల్లాలోని మిగిలా జిల్లాకోర్టుల జూరిసడిక్షనులను సవరించవలసిందిగాకూడా హైకోర్టు కోరింది జిల్లాలోని న్యాయవాదసంఘంతో ఆలోచించి తమ సిఫార్సులు పంపవలసిందిగా హైకోర్టు చిత్తూరు జిల్లాజడ్జిని కోరిందట.

## క్రీడాలోకం

## ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలో హాకీ టోర్నమెంటు

### మదనపల్లెలో

మదనపల్లె, సెప్టెంబర్ 9—ఆంధ్రరాష్ట్రావతరణ సందర్భంలో సెప్టెంబర్ 29 వ తేదీ నుంచి మదనపల్లెలో హాకీ టోర్నమెంటు ఏర్పాటు చేయబడుతున్నవి. ఆంధ్ర స్టేట్ ఇనాగురల్ హాకీ టోర్నమెంట్ కమిటీ, విజయ హాకీ క్లబ్బు (మదనపల్లె)ల ఆధ్వర్యాన యివి జరుగుతవి కాలేజీలు, స్కూళ్లు, క్లబ్బులు వీటిలో పాల్గొనవచ్చు. ఫైనలులో గెలిచిన జట్టుకు రోలింగ్ వెండి కప్పు, ఆ జట్టు ఆటగాండ్రకు విడివిడిగా పతకాలు యివ్వబడుతవి.

## కారమ్సు టోర్నమెంటు

### చెన్నపురిలో రామచంద్రరావు రాధాబాబుగారల గెలుపు

మద్రాసు, సెప్టెంబర్ 10—మద్రాస్ ఆర్యన్ క్లబ్బువారు (వాషర్ మన్ పేట) హబీబ్ స్మారక చిహ్నంగా నిర్వహించిన ఓపెన్ కారమ్ టోర్నమెంట్సులో నిన్న డబుల్సులో ఫైనలు పోటీ జరిగింది అప్పుడు శ్రీ యస్. వి. రామచంద్రరావు, శ్రీ పి. రాధాబాబుగారలు పి. యస్. కుప్పుస్వామి, అబ్దుల్ రషీద్ గారలను 21-29, 29-26, 29-3 పాయింట్లతో ఓడించారు.

## ఇండియాకు మరొక ఓటమి

### ఆసియా టేబిల్ టెన్నిస్ పోటీలలో

టోకియో, సెప్టెంబర్ 9—ఆసియా టేబిల్ టెన్నిస్ పురుషుల పోటీలలో లోగడ సింగపూర్, వియత్‌నామ్, హాంగ్‌కాంగ్‌ల చేత ఓడించబడిన ఇండియా నేడు జపాన్, ఫార్మోజాలతోకూడా పరాజయం పొందింది జపాన్ 5-0, ఫార్మోజా 5-3 గేములతో ఇండియాను ఓడించినవి.

జపాన్, హాంగ్‌కాంగ్‌లకు ఫైనల్ పోటీ సెప్టెంబర్ 13 వ తేదీన జరుగుతుంది

నేడు జరిగిన మరికొన్ని పోటీల ఫలితాలివి:

పురుషులకు జరిగినవి:—వియత్‌నామ్: సింగపూర్ 5-1 గేములు; వియత్‌నామ్; హాంగ్‌కాంగ్ 5-2; జపాన్: సింగపూర్—5-0, వియత్‌నామ్-ఫార్మోజా 5-0 ఫార్మోజా: సింగపూర్ 5-0.

స్త్రీలకు జరిగినవి: ఫార్మోజా సింగపూర్ 3-0; జపాన్: సింగపూర్ 3-0 ఫార్మోజా హాంగ్‌కాంగ్ 3-2.

## రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలు

### విశాఖపట్నం, హైదరాబాద్ జట్టులు పాల్గొంటవట

బొంబాయి, సెప్టెంబర్ 9—సెప్టెంబర్ 12 వ తేదీనుంచి యిక్కడ ప్రారంభం కానున్న రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో 16 బొంబాయి రాష్ట్ర జట్టులు, 17 ఇతర రాష్ట్రాల జట్టు, పాకిస్తాన్ జట్టు ఒకటి పాల్గొనబోతున్నవి అన్య రాష్ట్రాలన్నుంచి. వచ్చే జట్లలో విశాఖపట్టణం జట్టు, హైదరాబాద్ పోలీసు, హైదరాబాద్ స్పోర్టింగ్ క్లబ్బులు కలవు బొంబాయి రాష్ట్రం జట్టులలో వేర్వేరు పారశాలల ఆటగాండ్రతో ఏర్పరచబడిన ఒక జట్టు కలదు

నియమ రోవర్స్ కప్పును హైదరాబాద్ పోలీసు గెలుచుకున్న విషయం పాఠకులకు విదితమే.

## రంగూన్‌లో నాలుగు దేశాలకు పోటీ

### ఇండియా జట్టుకు తాత్కాలికంగా హైదరాబాద్ ఆటగాండ్ర ఎన్నిక

కలకత్తా, సెప్టెంబర్ 9—రంగూన్‌లో అక్టోబర్ మూడవ వారంలో ఇండియాతో కలుపుకొని నాలుగు దేశాలకు ఫుట్‌బాల్ పోటీలు జరుగనున్నవి. ఇండియా జట్టుకు నేడిక్కడ తొలి ఎన్నిక జరిగింది మొత్తం 31 మంది తీసుకోబడినారు వీరు తమ తమ రాష్ట్రాలలో ఉత్తమ శిక్షణ పొందుతారు. ఆ తరువాత ఈ 31 మందినుంచి 18 మంది ఎన్నుకోబడతారు.

నేడు ఎన్నికైన వారిలో క్రింది ఆటగాండ్రు కలరు.

రంగరాజ్ (మద్రాస్), అజీజ్, హాటిక్, నూర్, లాయిక్ (వీరు నలుగురూ హైదరాబాదు వారు)

## బెర్సింగుకు ఫుట్‌బాల్ అసోసియేషన్ సన్మానం

కలకత్తా, సెప్టెంబర్ 9—ఎవరెస్ట్ విజేత టెన్సింగ్ నార్కేను ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషనువారు సెప్టెంబర్ 17, 19 తేదీల మధ్య ఏ లకు త్రాలో సన్మానించ నున్నారు. సన్మానం స్వీకరించడానికి "మంచు పులి" అంగీకరించినారు కూడా

సన్మానోత్సవ నిర్వాహకులు టెన్సింగ్ నిధి నేరుగా చురుకుగా సాగిస్తున్నారు.

# ఎప్పుడు కోరితే అప్పుడు ఏ సరుకుపైనైనా సరే కంట్రోల్సు విధింపు

## —సమగ్ర శాసనానికి ఢిల్లీ ఆలోచన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9—

ఏ సమయంలోనైనా, ఏ సరుకుపైనైనా కంట్రోలు చేయడానికి అవసరమైన విస్తృత అధికారాలను కేంద్ర ప్రభుత్వాని కిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులలోనైనా ఆ అధికారాలను విస్తృతంచేసే సమయానుకూలంలో సమగ్రమైన, శాశ్వతమైన ఒకే శాసనాన్ని చేయాలని సరుకుల కంట్రోల్సు కమిటీవారు చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వాల సంప్రతింపులతో పరిశీలించబోతున్నది.

సరుకుల కంట్రోల్సు కమిటీవారి నివేదికతోసహా ఇండియా ప్రభుత్వం చేసిన తీర్మానం ప్రతిని వాణిజ్య శాఖామంత్రి శ్రీ టి టి కృష్ణమాచారిగారు నేడు ప్రజా-ప్రతినిధుల సభవారికి అందచేశారు.

1952 అక్టోబరులో స్టేట్సుకౌన్సిల్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ ఎస్ వి కృష్ణమూర్తిరావుగారి అధ్యక్షతను సరుకుల కంట్రోల్సు కమిటీ నియమింపబడింది 1953 జూలై 20 వ తేదీన ఈ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేసింది గత ఆగస్టులో వాణిజ్య శాఖామంత్రి పార్లమెంటులో చేసినవాగ్దానాన్ని అనుసరించి ఈ కమిటీ నియమింపబడింది.

సరుకుల కంట్రోల్సుకు ఇప్పుడు అమలులోవున్న చట్టాలనుపరిశీలించి మరింతకట్టుదిట్టంగా కంట్రోల్సు అమలు జరపడానికి వాటిలో జరగవలసిన మార్పులను, రద్దు చేయవలసిన క్లాజులను గురించి వివరించి కంట్రోల్ అర్డర్లు, నోటిఫికేషనుల నన్నింటినీ ఒక పద్ధతికి తెచ్చి తగిన రూపాన్ని ఇవ్వాలని ఈ కమిటీని ప్రభుత్వం కోరింది ఈ మధ్యనే జరిగిన పరిశ్రమల కంట్రోల్ చట్టాన్ని ఈ కమిటీవారు పరిశీలించారు కూడా

ఈ కమిటీవారు అన్నిరాష్ట్రాలకు వెళ్ళి అనేక పారిశ్రామిక సంస్థలు, ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు, తదితర ప్రముఖులను కలుసుకున్నతరువాతనే వారు ప్రభుత్వానికి అందజేసిన నివేదికలోని సూచనల సారాంశం ఇది:

దేశంలో ఆర్థిక వ్యవస్థ సక్రమమైన పద్ధతులలో అభివృద్ధి చెందాలంటే కంట్రోల్సుకు సంబంధించిన అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి వుండాలి. నిత్యజీవితావసరాలకు సంబంధించిన సరుకు లన్నింటినీ దేశం అంతటా ఒకే ప్రాతిపదికపై అమలు జరపాలి. దీనికిగాను సమగ్రమైన శాసనం చేయడానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలి ఇందుకుగాను కేంద్రం చేసే చట్టంలో నిత్యజీవితావసర వస్తువుల కంట్రోల్ చట్టంలోని నిబంధన లన్నింటిని కలిగి వుండాలి. ఇప్పుడు అమలులో వున్న చట్టం 1955 జనవరి 25 వ తేదీతో రద్దు కాగలదు. కనక ఆలోగానే కొత్తశాసనం చేయాలి ఇప్పుడు అమలులో వున్న సరుకుల సప్లయి, ధరల కంట్రోల్ చట్టాన్ని పొడిగించవలసిన అవసరంలేదు

ఈ సూచనను ప్రభుత్వం ఆమోదించింది కూడా ఈ లోగాని కొన్ని రకాల పారిశ్రామిక ముడిపదార్థాలపై కంట్రోల్సు రద్దు చేయాలి మందుల కంట్రోల్ వగైరాలను గురించిన అర్డర్లు రద్దు చేయాలని కమిటీవారు చేసిన సూచనపై రాష్ట్రప్రభుత్వాలతో కేంద్రం సమాలోచనలు జరుపుతున్నది.

కంట్రోల్సు దిక్కరించినప్పుడు జరిగే వ్యవహారాలను గురించి కమిటీ చేసిన సూచనను రాష్ట్రాలతో సంప్రతించి అమలుజరపడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది కంట్రోల్సు చట్టాన్ని దిక్కరించినవారికి మూడు సంవత్సరాలకు మించిన శిక్ష అవసరం లేదని, శిక్ష విధించాలనే నిర్బంధం కూడా వుండరాదని కమిటీవారు అభిప్రాయపడి అలాంటి విషయాలు కోర్టులకు వదలివేయాలని ప్రభుత్వశాఖలద్వారా శిక్షించే ఏర్పాట్లు అనవసరమని కమిటీవారు అభిప్రాయపడినారు.

కంట్రోల్సు చట్టాలు, నిబంధనలు అందరికీ సులభంగా తెలిసేటట్టు చేయాలని కమిటీ చేసిన సూచనను ప్రభుత్వం ఆమోదించింది

### ఆహార కంట్రోల్సు

ఆహారం వస్త్రాలు, ఉప్పు, బొగ్గు, ఉక్కు మొదలగువాటి కంట్రోల్సులో పెద్ద మార్పులు చేయవలసిన అవసరంలేదని కమిటీవారు చేసిన సూచనను ప్రభుత్వం సంతోషంతో గుర్తించింది.

దేశంలో ఆహారధాన్యాల కొరత వున్నంతవరకు నిర్బంధ ధాన్య సేకరణ జరిగితీరాలని, అయితే, దీనివల్ల వచ్చే చిక్కులు నష్టాలు సాధ్యమైనంతవరకు తగ్గేటట్టుగా సేకరణ విధానాన్ని అమలుజరపాలని కంట్రోల్సు సడలించిన రాష్ట్రాలలో మామూలు వర్తక మార్గాలలో సేకరణ జరిపించాలని సూచించారు.

ఆహారధాన్యాలు, పంచదార, నూనెలు, నూనె విత్తనాలు, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాలు మొదలగు వానిమీద వున్న అన్ని రకాల కంట్రోల్సును కమిటీవారు పరిశీలించి దేశంలో వీటి కొరత వున్నంతవరకు రవాణా చిక్కులు తొలగనంతవరకు, ప్రకృతి సంబంధమైన కష్టనష్టాలవల్ల ఆహారపుస్థితి మొదలగు ప్రమాదాలు ఏర్పడుతున్నంతవరకు ఆహారధాన్యాల కంట్రోల్ ఉత్తరువులు అమలులో వుండాలన్న అభిప్రాయాన్ని ప్రకటించారు ఆహారం కంట్రోల్సు వున్నంతవరకు ఆహారధాన్యాలలో చట్టా వ్యాపారాన్ని అరికట్టడం అవసరమన్నారు.

వివిధ రాష్ట్రాలలో ఆహార ధాన్యాలు, వాణిజ్యపంటల ధరలమధ్య తగిన సమన్వయం వుండేటట్టు చేయడానికిగాను వివిధ పంటల ఉత్పత్తికి కాగల ఖర్చులు, వాటి ధరలను నిర్ణయించడానికి అవసరమైన ఏర్పాట్లను సుళువుగానే చేయవచ్చునని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు వివిధ రాష్ట్రాలమధ్య, వివిధ పంటల మధ్య ధరల తేడాను గురించి కేంద్ర వ్యవసాయశాఖవారు తగిన శ్రద్ధ చూపాలని హెచ్చరించారు మిగులు రాష్ట్రాలను దోచుకునే పరిస్థితి ఏర్పడకుండా చూడాలన్నారు కూడా.

ఆహార ధాన్యాల పంపిణీ విషయంలో పెద్దపట్టణాలు, మరీ తరుగు ప్రాంతాలలో మాత్రమే చౌక డిపోలను, రేషన్ దుకాణాలతో పాటుగా నడపాలని, మిగిలినచోట్ల చట్టబద్ధమైన రేషనింగ్‌ను అమలు జరపాలని సూచించారు

### వస్త్రాలపై కంట్రోల్

చేనేతపరిశ్రమ రక్షణకు, వాడకందార్లకు చౌకరేట్లకు వస్త్రాలు అందుబాటులో వుండేటట్టు చేయడానికి మినహా మిగిలిన అన్ని రకాల కంట్రోల్సును క్రమక్రమంగా ఉపసంహరించుకోవాలని సూచించారు. వస్త్రాల ఉత్పత్తిపైగల కంట్రోల్సును క్రమక్రమంగా ప్రభుత్వం సడలించింది గవర్నమెంటు కంట్రాక్టర్ల ఆర్డర్లను ఉపసంహరించాలని కమిటీచేసిన సూచనను ప్రభుత్వం గుర్తించి ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసింది. ప్రతిసంవత్సరం జూన్ నెలాఖరుకు పత్తిగరిష్ట, కనిష్టధరలను గురించిన అధికార ప్రకటన జరగాలని కమిటీవారు చేసిన సూచనను ప్రభుత్వం ఆమోదించింది

ఇనుము, ఉక్కుపంపిణీపై మినహా మిగిలిన అన్నిరకాల కంట్రోల్సును సడలించాలని సూచించింది. బొగ్గు పరిశ్రమపై ఇప్పుడున్న కంట్రోల్సును కొనసాగించాలని కోరింది దక్షిణాదిని మద్రాసు బెంగుళూరులవంటి చోట్ల బొగ్గు నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమకు బొగ్గుసప్లయిని గ్యారంటీ చేయాలన్నారు, రవాణాచిక్కులు వున్నంతవరకు బొగ్గు పంపిణీపై కంట్రోల్సు వుండాలని సూచించారు

ఉప్పు ఎగుమతికి ఇప్పుడున్న జోనల్ పద్ధతి వుండాలన్నారు రాయితీల పద్ధతిని పునః పరిశీలించాలని కోరారు నాయకులుకాకుండా వర్తకుల ద్వారా ఆయారాష్ట్రాలకు ఉప్పుఎగుమతికి అనుమతించాలన్నారు.

ముఖ్యమైన పరిశ్రమల ఒక్కొక్కదానికి


విజయవాడ పిలుపు

కవిరాజ్ పండిట్ మరాదత్ శర్మ వైద్య వాచస్పతి ప్రపంచప్రసిద్ధి గాంచిన

నవరత్న కల్ప

కనిపెట్టినవారు

ఢిల్లీ, హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, ఎర్నాకులం, అల్లెప్పీ, మెంగుళూరు, కోయంబత్తూరులను సందర్శించి, ఆంధ్రలో ప్రధాన నగరమైన విజయవాడలో అచటి పౌరుల చిరకాల ఆహ్వానము ననుసరించి ప్రతినెల 10 నుండి 12 వరకు మకాము చేయుదురు

వారు వేళకు సరిగా హాజరయేందుకు విమానములో ప్రయాణం చేయుదురు. వారిని దిగువ విలాసములో చూడండి

వెల్ కమ్ హొటల్, సుమతిబిల్డింగ్, గాంధీనగర్, విజయవాడ-2 ఫోన్ 286

సంప్రదింపు వేళలు:
ఉ॥ 7-30 నుండి 12-30 వరకు
సా॥ 4 నుండి రా॥ 7-30 గం॥ వరకు

నవరత్నకల్ప వాడండి

దిగువ జబ్బులకు అమోఘ నివారిణి.

| | |
|---|---|
| గుండె జబ్బులు | ఉన్మాదము |
| నరముల బలహీనత | అతిమూత్రము |
| జీర్ణసంబంధమైన | మూర్ఛ |
| వ్యాధులు | మూలవ్యాధి, |
| రక్తం విషమెక్కుట | ఉబ్బసము |

ఇది ఆరోగ్యమును తిరిగి చేకూర్చు ఆదర్శమైన ఔషధము ఇటువంటి ఔషధములలో ఇది మొదటిదే ప్రసిద్ధమైనది.

అన్ని మకాముల అడ్రసులను, తిరుపతి ముఖము వ్రాయండి :

Manager, NAVRATNA KALPA PHARMACY, Jullundur City, (India). Gram: Navratna. Phone: 401.


Edited, Printed and Published by the "Indian Express" Press. Old HOUSE, Mount Road, Madras. NARLA VENKATESWAR RAO, at Madras Club Compound. CLUB

# పార్లమెంట్ భవనంపై బ్రిటిషు పతాకం

## స్టేట్సు కౌన్సిల్‌లో ప్రతిపక్షం నిరసన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9—ఎలిజబెత్ మహారాణి పట్టాభిషేకం సందర్భంలో పార్లమెంట్ భవనంపై ఇండియా జాతీయ పతాకంతోపాటు బ్రిటిష్ పతాకాన్ని ఎగురవేసినందుకు నేడు స్టేట్సుకౌన్సిల్ సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలిపారు

కాంగ్రెసు సభ్యురాలు శ్రీమతి శైలబాలాదాసు అడిగిన ప్రశ్నకు హోంశాఖ డిప్యూటీమంత్రి దత్తార్ జవాబు చెబుతూ ఇండియాతో స్నేహసంబంధాలు కలిగివున్న ప్రభుత్వాలపట్ల మర్యాదాసూచకంగాను, విక్టోరియా మహారాణి కామన్వెల్త్‌కు పెద్ద కనుకను బ్రిటిష్‌పతాకం ఎగురవేయబడిందని చెప్పారు

అందుమీద అనేక అనుబంధప్రశ్నలు వచ్చినవి శ్రీ సి జి కె రెడ్డి వేసిన అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇది రాజ్యాంగానికి విరుద్ధంగాదని, ఒకరిపట్ల మరొకరికి గల గౌరవమర్యాదలకు సూచనగా జరిగే లాంఛనమేనని దత్తార్ అన్నారు.

కృషికార్ లోక్‌పార్టీ నాయకుడు ఆచార్య రంగా ఇదితమకు లాంఛనాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించాలని అన్నారు ఇంతలో హోంశాఖ మంత్రి డాక్టర్ కట్జూ లేచి ఏమో చెప్పబోతూ వుండగా ఆయనతోపాటే దత్తార్ కూడా లేచి ఏదో చెప్పబోయారు అందుమీదట దత్తార్ ను కూర్చోవలసిందిగా డాక్టర్ కట్జూ సంజ్ఞ చేశారు దానిమీదట సభ్యులందరూ హాస్య వినోదాలు చేస్తూవుండగా దత్తార్ కూర్చున్నారు

ప్రతి సభ్యుడు రాజ్యాంగం ప్రకారం వ్యవహరించడానికే ప్రమాణం గైకొని వున్నప్పటికీ, రాజ్యాంగమే కాకుండా ఒడంబడికలు చేసుకొనడానికి వీలుకలదని, అటి ఒడంబడిక ప్రకారమే బ్రిటిష్ రాణి కామన్వెల్త్ పెద్దగా ఆమోదించబడిందని, ఆ కామన్వెల్త్‌లో ఇండియన్ రిపబ్లిక్ కు కలదని డాక్టర్ కట్జూ అన్నాడు అంతట తిరిగి సి జి కె రెడ్డి ఒక ప్రశ్న వేయగా ఛెయిర్మన్ అడ్డువచ్చి వేరొక ప్రశ్న అడగాలని సూచించారు

# హైదరాబాద్ ముఖ్యమంత్రి

## నెహ్రూతోను, మంత్రులతోను సమాలోచనలు

సికిందరాబాద్, సెప్టెంబర్ 9—ఢిల్లీలో 18 వ తేదీనుంచి 20 వ తేదీ వరకు జరగనున్న సమాచార శాఖా మంత్రులసభలో పాల్గొనడానికి హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు 18 వతేదీన ఢిల్లీ వెళ్లుతున్నారు.

శ్రీ రామకృష్ణరావుగారు ప్రధాని నెహ్రూతోను తదితర మంత్రులతోను హైదరాబాదులో కాంగ్రెసును బలపరిచే విషయమై చర్చించగలరని తెలుస్తున్నది నెహ్రూకు 20 మంది కాంగ్రెసు అసెంబ్లీ సభ్యులు పంపిన మెమోరాండం సంగతికూడా వారితో ఆయన చర్చించగలరు.

### ఇనాం బిల్లు ఉపసంహరించబడుతుందట

నిజాం ప్రధాని శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కార్యనిర్వాహకవర్గ సమావేశం తర్వాత పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, గడచిన అసెంబ్లీ సమావేశంలో ప్రతిపాదించబడిన ఈనాముల బిల్లు అసమగ్రంగా వున్నందున ఉపసంహరించబడుతుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో కొత్త ఈనాముల బిల్లు ప్రతిపాదించబడుతుందని అన్నారు.

### నాందేడ్ ద్వారాలో దొంగతనం జరగలేదని ప్రభుత్వం ప్రకటన

నాందేడ్ లో శిక్కు గురుద్వారా హుజూరు సాహెబ్‌నుంచి సాధుమహరాజా హీరాసింగ్ అర్పించిన ఖడ్గంనుంచి కొన్ని వజ్రాలు అపహరించబడ్డాయనే వార్త సత్యదూరమని నేడు హైదరాబాద్ ప్రభుత్వం ప్రకటించింది

ఈ మూడేళ్ళలోను ఈ ఖడ్గంనుంచి ఆరు తక్కువరకం రాళ్లు రాలిపోయాయని, ఇంతవరకు గురుద్వారాలో ఎలాటి దొంగతనమూ జరుగలేదని ప్రభుత్వ ప్రకటనలో వివరించబడింది

### మరాత్వాడా ప్రముఖుల సమావేశం

మరాత్వాడా అభివృద్ధిసంఘం నిర్ణయం ప్రకారం మరాత్వాడా అభివృద్ధినిగురించి చర్చించడంకోసం మరాత్వాడా పార్లమెంటు సభ్యులు, ఎం ఎల్ ఏ లు, కళాశాలాచార్యులు, ఇతర ప్రముఖులు అక్టోబర్ నెలలో సమావేశం కాగలరు

కేంద్రప్రభుత్వం మినిస్టరియల్ సర్వీస్ పరీక్షల కనీసపు మార్కుల ప్రమాణం నూటికి 50 నుంచి 40 వరకు తగ్గించబడినట్టు న్యూఢిల్లీ వార్త.

ఒక్కొక్క సలహాసంఘం వుండాలని తెలియజేశారు

### రాష్ట్రాలలోని కంట్రోల్ ఆర్డర్లు

ఈ రిపోర్టును సభవారికి అందజేసిన తరువాత మంత్రి శ్రీ కృష్ణమాచారిగారు శ్రీ తులసీదాస్ కిలాచంద్ ప్రశ్నకు సమాధానంచెబుతూ కంట్రోల్ ఆర్డర్లను పునఃపరిశీలన చేయాలని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రం కోరినదని చెప్పారు

బనియనులు తయారుచేయు యంత్రాలు ఉన్ని వగైరాలపై ఇప్పుడున్న కంట్రోల్సు తొలగించబడినట్టు కేంద్ర వాణిజ్య శాఖవారు నేడొక ప్రకటన చేశారు.

# “అంతా గౌరవ సభ్యులే”

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9—పార్లమెంటులో “ప్రొఫెసరు”, “డాక్టరు” మొదలైన బిరుదు నామాలను ఇకముందు పాటించదనని నేడు ప్రజాప్రతినిధుల సభలో డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగారు ప్రకటించారు ఈ బిరుదులు గలవారిని కూడ ఇతర సభ్యుల్ని పిలిచినట్టే పిలుస్తానన్నారు.

ఒక “ప్రొఫెసరు” అడిగిన ప్రశ్న టేబిలు మీదకు వచ్చినప్పుడు ఈ రూలింగు ఇస్తూ, ప్రొఫెసర్లు, డాక్టర్లు కూడ ఇతరులవలెనే “గౌరవ సభ్యు” లని, అంతకు మించి ఏమీలేదని శ్రీ అయ్యంగారు ప్రకటించారు.

# ఆంధ్రరాష్ట్రంలో ఉద్యోగులు

## రాజకీయాలకు దూరంగా వుండాలని స్టేట్సు కౌన్సిల్‌లో హెచ్చరిక

(మన ప్రత్యేక విలేకరి)

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9—నూతన ఆంధ్రరాష్ట్రంలో సివిల్ ఉద్యోగులలో నిజాయితీని కాపాడి రాజకీయాలలో వారికి చోటు లేకుండా చూడవలసిన అవసరాన్ని నేడు స్టేట్సు కౌన్సిల్‌లో పలువురు సభ్యులు నొక్కి వక్కాణించారు ఉద్యోగుల విభజనకు సంబంధించిన క్లాజులకు కమ్యూనిస్టు నాయకుడు శ్రీ పి సుందరయ్యగారు ప్రతిపాదించిన సవరణలపై చర్చలో పాల్గొన్న పలువురు సభ్యులు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు

ఆంధ్రా బిల్లులోని 61, 62 క్లాజులను మినహాయించి, ఆ క్లాజుల సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సర్వీసు, కేంద్ర ప్రభుత్వం సర్వీసు-అనే తేడాను తొలగించి అన్ని సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వుంచాలని శ్రీ సుందరయ్యగారి సవరణ కోరుతున్నది

అనేక సవరణలపై శ్రీ సుందరయ్యగారిని బలపరచిన శ్రీ కె రామారావు (కాంగ్రెసు) కూడా ఉద్యోగుల విషయమై కమ్యూనిస్టు నాయకుని సవరణలను తాను సమర్థించజాలనన్నారు. “సాధ్యమైనంతవరకు స్థానికుల కోర్కెలను తీరుస్తూనే వీలైనంత హేమాహేమీలను కావాలండి” అని ఆయన అన్నారు ప్రభుత్వోద్యోగులను రాజకీయాలకు దూరంగా వుంచాలని కోరుతూ, ఫ్రాన్సులో ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ ఫ్రెంచి సివిల్ సర్వీసు నిజాయితీవల్లనే అక్కడ ప్రభుత్వ వ్యవహారాలు సాఫీగా సాగిపోతున్నవన్నారు.

ఇతర రాష్ట్రాలనుంచి తెచ్చిన ఆఫీసర్లకు తెలుగుభాష రానందున అనేక చిక్కులు రాగలవని శ్రీ సుందరయ్యగారు చేసిన వాదనకు సమాధానం చెబుతూ, తెలుగులో మొట్టమొదటగా పదకోశాన్ని తయారు చేసిన మిస్టర్ బ్రౌన్ యూరోపియన్ ఐ సి ఎస్ ఆఫీసరు అని గుర్తుంచుకోవాలని అన్నారు.

మిస్టర్ హెచ్ (కాంగ్రెసు) కూడా శ్రీ సుందరయ్యగారి సవరణను వ్యతిరేకించారు ఆంధ్రదేశంలోని అస్థిర రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలతో సంబంధం లేని పరిపాలనా వ్యవస్థను నెలకొల్పడం అత్యవసరమన్నారు.

ప్రజా-సోషలిస్టుపార్టీ సభ్యుడు శ్రీ సి జి కె రెడ్డిగారు మాత్రం శ్రీ సుందరయ్యగారి సవరణను సమర్థిస్తూ, కాంగ్రెసువాదులు ఆఫీసర్ల రాజ్యంపై ఆధారపడే ధోరణిలో ప్రసంగాలు చేయడాన్ని విమర్శించారు.

హోంమంత్రి డాక్టర్ కట్జూ ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ, ప్రతి రాష్ట్రంలోనూ వుండే కేంద్ర ప్రభుత్వం సర్వీసులకు సంబంధించినంతవరకు నూటికి 50 మంది రాష్ట్రంలోని వారు 50 మంది ఇతర రాష్ట్రాలవారు వుండేటట్టు చూడడం ప్రభుత్వం లక్ష్యంగా పేర్కొన్నారు భాష అనేది అవరోధంగా వుండదని, ఇతర రాష్ట్రాలనుంచి వచ్చినవారు స్థానిక భాషను నేర్చుకోవాలని పట్టుబట్టడం జరుగుతుందని కూడా సూచించారు

# ఖాదీ, గృహపరిశ్రమలు

## మద్రాసు ముఖ్యమంత్రితో బోర్డు చెయిర్మన్ సమాలోచనలు

మద్రాసు, సెప్టెంబరు 9—అఖిలభారత ఖాదీ గృహ పరిశ్రమలబోర్డు చెయిర్మన్ శ్రీ వి. యల్. మెహతాగారు నేడు బొంబాయి నుంచివచ్చి సెక్రటేరియట్ వద్ద మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారిగారిని కలుసుకొని ఒకటిన్నర గంటలకాలంపాటు సంభాషించారు

మద్రాసు రాష్ట్రంలో ఖాదీ పరిశ్రమాభివృద్ధికై గల అవకాశాలను గురించి, బోర్డు ప్రస్తుత కార్యక్రమం గురించి, ఖాదీ గృహపరిశ్రమల అభివృద్ధికోసం భవిష్యత్తులో బోర్డు ఆచరించవలసిన ప్రణాళికల గురించి ఉభయులూ చర్చించినట్టు తెలుస్తున్నది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల విషయం ముఖ్య మంత్రి శ్రీ మెహతాకు వివరించినట్టు కూడా తెలుస్తున్నది మద్రాసు గ్రామసంఘ రిజిస్ట్రార్ డైరెక్టర్ శ్రీ జి వెంకటాచలపతిగారు కూడా యీ సంభాషణలలో పాల్గొన్నారు

చాలిపేటలోని మద్రాసు రాష్ట్ర గృహపరిశ్రమల పరిశోధన సంస్థ, ప్రభుత్వ టెక్స్‌టైల్ సంస్థ, అఖిలభారత చరఖా సంఘంవారి ఖాదీ వస్త్రాలయం, మద్రాసు నగరఖాదీ పరిశ్రమాభివృద్ధి సహకారసంఘాన్ని శ్రీ మెహతా సందర్శించారు

# ఎస్టేట్ సుంకంనుంచి వ్యవసాయపు ఆస్తికి ముదరా

## ప్రభుత్వ సవరణకు పార్లమెంట్ ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 9—

ఎస్టేట్ సుంకంనుంచి వ్యవసాయ భూములకు సంబంధించిన ఆస్తికి ముదరా ఇవ్వడానికి ప్రతిపాదించబడ్డ ప్రభుత్వసవరణ నేడు ప్రజాప్రతినిధులసభ ఆమోదాన్ని పొందింది. ఈ సవరణ ప్రకారం ఆస్తి పూర్తిగా వ్యవసాయపు భూమే అయినప్పుడు, దాని విలువ రెండులక్షల రూపాయలకు మించనప్పుడు, దానిపై విధించబడే ఎస్టేటు సుంకం మొత్తం ఆస్తి విలువలో నాలుగోవంతుకు మించి వుండదు.

నాలుగోవంతుకు మించిపడే సుంకం అటువంటి సందర్భాలలో ముదరా యివ్వబడుతుంది

వ్యవసాయ భూమితోపాటు ఇతర ఆస్తి కూడ వున్నప్పుడు, వ్యవసాయ భూమికి సంబంధించినంతవరకు నాలుగోవంతు ముదరా నిబంధన వర్తిస్తుంది దానితోపాటు వ్యవసాయ ఆస్తికి ఇతర ఆస్తి ఏ నిష్పత్తిలో వుంటుందో అదే నిష్పత్తికి వీలైనంత దగ్గరగా వాటిపై విధించబడే పన్నుల నిష్పత్తి కూడా వుండేటట్టు చూడబడుతుంది

మితాక్షర ఉమ్మడికుటుంబం, అలియసంతానం న్యాయ శాస్త్రాలకు చెందనివారి-అనగా, హైందవేతరులైనవారి - సమష్టి కుటుంబాల విషయంలో ఎస్టేటు సుంకాల మినహాయింపు గరిష్ఠ పరిమితి 75 వేల నుంచి లక్షకు పెంచబడింది. మితాక్షర ఉమ్మడి కుటుంబం, అలియసంతానం న్యాయ శాస్త్రాలకు చెందినవారి విషయంలో మాత్రం ఈ పరిమితి 50 000 గానే వుంచబడింది

దాయభాగ, క్రైస్తవ, ముస్లిం న్యాయ శాస్త్రాలకు సంబంధించిన సభ్యులనుంచి ఎదేఎదే చెయ్యబడుతున్న విజ్ఞప్తులదృష్ట్యా ఆర్థిక శాఖామంత్రి ఈ మార్పుకు సమ్మతించారు మితాక్షర విధానంక్రింద సమష్టి కుటుంబంలోని ప్రతివాటావారు భాగం వేరువేరుగా అంచనా వెయ్యబడుతుందని, ఇతర విధానాలక్రింద మొత్తంలెక్క వెయ్యబడుతుందని అందువల్ల మితాక్షరవ్యక్తిని, ఇతర ధర్మ శాస్త్రాలను ఒకేదృష్టితో చూడడం ఆ యితరులకు అపకారం జరుగుతుందని మితాక్షర వ్యక్తికి చెందని సభ్యులువాదించారు కాగా, ఈ గరిష్ఠ పరిమితిలో మార్పుకు ఆర్థికమంత్రి సమ్మతించారు

వ్యవసాయక ఆస్తి విషయంలో వ్యవసాయదారులకు కొంత సహాయాన్ని చేకూర్చగల మరొక సవరణను ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. బిల్లులో ఏది ఎలా వున్నప్పటికీ, వ్యవసాయ ఆస్తి విషయంలో మాత్రం ఎస్టేటు సుంకం ఆస్తిలో నాలుగోవంతును మించగూడదని ఈసవరణ పేర్కొంటున్నది

34 వ క్లాజు - రేట్లకు సంబంధించిన షెడ్యూలు ఈ రెంటిపైన కలిపి చర్చ జరగడం బాగుంటుందని డిప్యూటీ స్పీకర్ సూచించారు.

అంతకుముందు బిల్లులోని సుంకం నుంచి మినహాయింపు గరిష్ఠ పరిమితిని పెంచడానికి అనేక సవరణలు ప్రతిపాదించబడ్డాయి బిల్లులో అప్పటికి గరిష్ఠ పరిమితి మితాక్షర వ్యక్తికి చెందినవారికి 50,000 రూపాయలుగాను, ఇతరులకు 75,000 రూపాయలుగాను ప్రతిపాదించబడివుంది.

75,000 పరిమితిని లక్షకు పెంచాలన్న సవరణను ప్రతిపాదిస్తూ, ఈ సవరణను ఆర్థిక మంత్రి ఆమోదించగలడనే కొందరు గుసగుసలాడుతున్నట్లు శ్రీ గాడ్గిల్ అంటున్నారని శ్రీ రోహిణీ కుమార్ చౌదరీ (కాంగ్రెస్-అస్సాం) అన్నారు. మిస్టర్ థామస్ (కేరళ) ఈ సవరణను బలపరచారు

50 వేల నుంచి లక్షకు, 75 వేలనుంచి 150 వేలకు పరిమితులనుపెంచాలని శ్రీ ఎన్ సి. ఛటర్జీ ఒక సవరణ ప్రతిపాదించారు. ఈ సుంకం ఈ దేశానికి క్రొత్తదని, మొదటనే ప్రజలను హడలగొట్ట గూడదని ఆయన అన్నారు.

శ్రీ రామచంద్రా రెడ్డి, మిస్టర్ సొమానీ, తులసీదాస్ కిలాచంద్, యు. ఎమ్. త్రివేదీ శ్రీ టేక్ చంద్, డాక్టర్ కృష్ణ స్వామి, శ్రీమతి సుషమా సేన్, శ్రీ ఎన్. వి. రామస్వామిగారలు పార్టీ అపరోధాలను పాటించకుండా ఈ సవరణను బలపరచారు.

### ధనికుల శ్రేయస్సు

శ్రీ ఎన్. వి గాడ్గిల్ (కాంగ్రెస్) మాట్లాడుతూ, వయోజన వోటింగు ద్వారా ఎన్నుకోబడ్డ పార్లమెంటు ధనవంతుల శ్రేయస్సుకోసం ఇంతగా తాపత్రయపడడం చిత్రంగా వున్నదన్నారు “ఓ స్వాతంత్ర్యమా! నీపేరు మీదుగా ఎన్ని నేరాలు చెయ్యబడుతున్నాయి!” అని ఒక ఫ్రెంచి వేదాంతి చెప్పినమాటఇప్పుడు తనకు జ్ఞాపకం వస్తున్న దన్నారు “ఓ ధనవంతుల ఆస్తీ! నీ పేరు మీదుగా ఎన్ని సవరణలు ప్రతిపాదించ బడుతున్నాయి!” అని ఆయన ఆశ్చర్యాన్ని ప్రకటించారు ఈ పరిమితిని లక్షకు పెంచితే కేసుకు 1,250 రూపాయల చొప్పున ప్రభుత్వం పోగొట్టు కోగలదన్నారు.

### సవరణకు ఆమోదం

ప్రస్తుతం ఈ బిల్లు వర్తించదగిన హిందూ సమష్టి కుటుంబాలకు సంబంధించిన వివరాలు తన దగ్గర లేవని మంత్రి అన్నారు ప్రస్తుతపు పరిమితులు హిందూ సమష్టి కుటుంబాలకు అనుకూలమైనవట్లే వేసని తాను భావిస్తున్నా నన్నారు హిందూ సమష్టి కుటుంబంలో మరణాలు తరచుగా సంభవిస్తాయన్న వాదం సరికా దన్నారు సభ్యు లెక్కువగా వుండే కుటుంబంలో చావులు ఎక్కువ తరచుగా సంభవించవచ్చు ఒక కుటుంబంలో 10 మంది భాగస్వాములు వుంటే, ప్రతి మూడేళ్ళకు ఒక యజమాని చొప్పున చనిపోవచ్చునన్నారు భాగస్వామి ఒకడికి 50వేల వరకు పన్నునుంచి మినహాయించబడుతుంది. అనగా ఆ కుటుంబానికి 5 లక్షల ఆస్తి వున్న దానిపై పన్ను పడదు. కాగా ఈ పరిమితి గురించి ఇంత ఆందోళన ఎందుకు అవసరమయిందో తనకు తెలియకుండా వున్నదని ఆర్థిక మంత్రి అన్నారు. కాగా హైందవేతర సమష్టి కుటుంబాల విషయంలో పరిమితిని 75 వేల నుంచి లక్షకు పెంచే సవరణకు మాత్రం ఆమోదిస్తున్నా నన్నారు.

### వ్యవసాయదారులకు సహాయం

వ్యవసాయపు భూమి విషయంలో తగ్గింపు (రిబేట్) కు సంబంధించిన సవరణను 34 వ క్లాజులో చేర్చడానికి సభ ఆమోదించింది రేపు బిల్లులో ఈ విషయాన్ని చేర్చడానికి ప్రభుత్వం మొదట్లో తలపెట్టింది

ఈ సవరణవల్ల ఆస్తిఅంతా గాని, కొంతభాగంగాని వ్యవసాయ భూమికి సంబంధించినదైతే మొత్తం ఎస్టేటు రెండు లక్షల రూపాయల ఖరీదుకు మించివుండని దైతే, అప్పుడు దానికి తగ్గింపు (రిబేట్) వర్తింపజేయబడుతుంది.

రిబేట్ రూపంలో వ్యవసాయదారులకు సహాయపడడానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయించిందో చెబుతూ, ఎస్టేట్ సుంకం పరిమితి ఇప్పటికే ఎక్కువగా వున్నదని, దానిని ఇంకా పెంచడానికి వీలులేదని, వ్యవసాయ ఆస్తికి మినహాయింపు ఇవ్వకపోతే భూములు చిన్నచిన్న ఖండాలైపోయే ప్రమాదంవున్నదని శ్రీ దేశముఖ్ అన్నారు. అందువల్లనే 2 00,000 రూపాయల విలువకులోబడ్డ వ్యవసాయ ఆస్తి విషయంలో తగ్గింపు కలిగించ బడుతున్నాయని, ఈ సవరణ వల్ల చెల్లించవలసిన పన్నులో నాలుగో వంతు తగ్గుతున్నదని శ్రీ దేశముఖ్ అన్నారు.

ఈ సవరణలపై వోటింగు జరగలేదు సభ రేపటికి వాయిదా వెయ్యబడింది.

# సభలో గుసగుసలు

## పార్లమెంటు సభ్యులకు స్పీకర్ హెచ్చరిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—“సభలో సభ్యులు గుసగుసలు, గొడవ మానకపోతే సమావేశాన్ని ఒక అరగంట వాయిదా వెయ్యడమో, లేకపోతే గొడవ చేస్తున్న సభ్యులను బైటికి పొమ్మని కోరడమో చెయ్యవలసి వుంటుంది” అని నేడు డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్ ప్రజాప్రతినిధుల సభలో అదేపనిగా గొడవ చేస్తున్న సభ్యుల్ని హెచ్చరించారు.

ఆయన ఇటువంటి హెచ్చరిక చెయ్యడం నేడు ఇది మూడవ సారి ఎస్టేటు సుంకాల బిల్లుపై చర్చ విసుగెత్తిస్తూ వుండడమే సభ్యుల ఈ అశాంతికి కారణమని ఒక సభ్యుడు చేసిన సూచనను తాను ఆమోదించలేనని అంటూ కబుర్లు చెప్పుకునే సభ్యులు లాబీలలోకి పోయి అక్కడ చెప్పుకోవచ్చునని శ్రీ అయ్యంగార్ అన్నారు.

ఆయన చేసిన ఈ మూడో హెచ్చరిక తర్వాత కొంత సేపటి వరకు సభలో చిన్న శబ్దం కూడా వినిపించలేదు.

# ఆంధ్రా యూనివర్సిటీ

## సెనేట్ ఎన్నికల ఫలితాలు

విశాఖపట్నం, సెప్టెంబర్ 8—ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్‌కు క్రింద పేర్కొనబడిన సభ్యులు ఆయా నియోజకవర్గాలనుంచి ఎన్నికైనట్టు నేడు ప్రకటింపబడింది:—

అసెంబ్లీ నియోజకవర్గంనుంచి—శ్రీ సి. వి. కె రావు (యం. యల్. ఏ) కాకినాడ; శ్రీ టి నాగిరెడ్డి (యం. యల్. ఏ) అనంతపురం; శ్రీ పి. వెంకటశివయ్య (యం యల్ ఏ) వినుకొండ.

హెడ్మాస్టర్ల నియోజకవర్గం-శ్రీ యం. నరసింహారావు (గన్నవరం), శ్రీ ఎ రామకృష్ణరావు (రేపల్లె).

తెలుగు భాషా నియోజకవర్గం—శ్రీ యం ఉపేంద్రశర్మ (గుంటూరు) హిందూకాలేజీ తెలుగు లెక్చరర్.

ఉర్దూభాషా నియోజకవర్గం — మహ్మద్ అబ్దుస్ సత్తార్ ఎ. సి కాలేజీ (గుంటూరు)

ఒరియా భాషా నియోజకవర్గం—ఉభయ భాషా ప్రవీణ గంగాధరపండా, శ్రీకాకుళం జిల్లా మందసాలోని హైస్కూలులో సీనియర్ ఒరియా పండిట్.

1953 అక్టోబర్ ఒకటవతేదీనుంచి మూడు సంవత్సరాలపాటు వీరు సెనేట్ సభ్యులుగా వుంటారు.

### సవరణ

నిన్నటి “ఆంధ్రపత్రిక” నాల్గవ పేజీలో కొన్ని పొరపాట్లు జరిగినందుకు చాలా చింతిస్తున్నాము. “పెప్సూలో వరద బాధితులకు ప్రభుత్వ సహాయం-ఆచార్య రంగా వివరణ” అనే శీర్షికక్రింద 6 వ కాలంలో ప్రచురించబడిన వార్తలో చివరిభాగం “నాటిపోలీసు యిబ్బందులు” అనే శీర్షికతో ప్రారంభమై 7 వ కాలంలో పడింది శ్రీమతి ద్రోణంరాజు దుర్గాబాయమ్మగారి ప్రకటనలో చివర కొన్ని వాక్యాలు ముద్రణ కాలేదు ఈ పొరపాట్లకు పాఠకులు మమ్మల్ని మన్నించవలసిందిగా అర్థిస్తున్నాము.

—ఎడిటర్ “ఆంధ్రపత్రిక”

# ప్రయివేట్ కంపెనీలలో ప్రభుత్వం వాటాలు

## పార్లమెంటుకు గల అధికారంపై స్టేట్సు కౌన్సిల్‌లో చర్చ

న్యూఢిల్లీ సెప్టెంబరు 7—ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీలపై పార్లమెంటు అధికారాల విషయం, నేటి ఉదయం స్టేట్సు కౌన్సిల్‌లో చర్చకు వచ్చింది

సింద్రీ ఎరువులఫ్యాక్టరీ విషయమై వచ్చిన ప్రశ్నలకు ఉత్పత్తిశాఖామంత్రి శ్రీ కె సి రెడ్డిగారు సమాధానం యిచ్చినవెంటనే శ్రీ సి జి కె రెడ్డిగారు యీ సమస్య ప్రసక్తిచెచ్చారు.

సింద్రీ ఎరువుల లిమిటెడ్ కంపెనీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీఅనీ ఉత్పత్తివ్యయం విషయంగాని, కంపెనీ ఇతర కంపెనీలతో, చేసుకొన్న ఒడంబడికల విషయంగాని ప్రభుత్వం ప్రకటించడం సమంజసంకాదనీ మంత్రి జవాబిచ్చారు.

ఎట్టి సమాచారం అందకుండానే పార్లమెంటు కంపెనీ ఉత్పత్తి వ్యయంపై ఎలా అధికారం చెలాయించగలదో తెలియకుండా వున్నదనీ, అది ప్రయివేటుఅయినా దానిలో ప్రభుత్వం తరపున వాటాలున్నాయనీ శ్రీ సి జి కె రెడ్డిగా రన్నారు.

ఆదాయ వ్యయ పట్టికలద్వారా కంపెనీకి చేకూరిన ఫలితాలను పార్లమెంటు పరిశీలించగలదని ఇలాటి పారిశ్రామిక సంస్థలపై పార్లమెంటు అధికారం చెలాయించడం అనే విషయం చాలా గడ్డు సమస్య యనీ, అవగాలద్వారా యీ సమస్యలు పరిష్కారం చేసుకొనవలసి వుంటుందనీ ఉత్పత్తి శాఖామంత్రి అన్నారు.

ప్రభుత్వం ముఖ్య వాటాదారుగావున్న యీ విషయమై సమాచారం సభకు అందజేయడానికి నిరాకరించబడిందనీ, ఈ వ్యాపారాలకోసం పార్లమెంటు ధనాన్ని మంజూరు చేసిందనీ, కంపెనీ చేసుకొన్న ఒడంబడికల విషయమై సభకు సమాచారం అందచేయాలనీ శ్రీ బి సి ఘోష్ అన్నారు.

ఈ పరిశ్రమల విషయమై ప్రభుత్వ వైఖరి స్పష్టపరచబడిందనీ, ఒడంబడికల విషయమై సమాచారాన్ని అందజేయడం గురించి ప్రభుత్వం పరిశీలిస్తున్నదనీ మంత్రి తెలిపారు

# ఆంధ్రరాష్ట్ర చేనేత సహకారసంఘం

## సెప్టెంబర్ 14 వ తేదీన విజయవాడలో ప్రారంభోత్సవం

మద్రాసు, సెప్టెంబర్ 9—డెవలప్‌మెంటు శాఖ కార్యదర్శి మిస్టర్ లోబో ప్రభుగారి అధ్యక్షతను సెప్టెంబర్ 14 వ తేదీన విజయవాడలో ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘం ప్రారంభోత్సవం జరుగుతుంది ముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారిగారి ప్రారంభోపన్యాసం సభలో చదువబడుతుంది

సహకారసంఘాల రిజిస్ట్రార్ మిస్టర్ జె సి ర్యాన్, ఆంధ్ర సహకార బ్యాంకు అధ్యక్షుడు శ్రీ రఘుకాంతరావుగార్లు మహాసభకు హాజరవుతారు.

# విపణివీధి

### సవరన్ రేటు

మద్రాసు, సెప్టెంబర్ 10—

| అమ్మకం పన్ను | రు. | అ | పై. |
|---|---|---|---|
| సవరం చిల్లరధర | 63 | 8 | 0 |
| పాట్లా బంగారం | 83 | 8 | 0 |
| మూసా బంగారం | 86 | 8 | 0 |
| వెండి వందతులాలు | 159 | 0 | 0 |
| వెండి తులం 1-4 | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు 226-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

| | |
|---|---|
| 8% ఎన్.ఎన్ ఎ. రెడీ | 462-0-0 |
| కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్ | |
| రాజా బ్రేండ్ | 81-12-9 |
| అరోన్స్ బ్రేండ్ | 82-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-9 |
| ఆముదం 500“తిరువత్తూరు” | 810-0-0 |
| సేలమ్ లోటస్. స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా | 28-8-9 |

పంచదార (2 అందర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

| | |
|---|---|
| ప్యారీస్, కాన్పూర్, సామర్లకోట | 97-8-9 |
| ఉయ్యూరు | 98-1-9 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 9 —

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.26 |
| నేటి క్లోజింగ్ | — | 33.27 |

1953 సెప్టెంబర్ 11, శుక్రవారం
విజయనామ సంవత్సర
భాద్రపద శుద్ధ తదియ
తదియ సా॥ 6-5 గంటలవరకు
చిత్త తె॥ 4-14 గంటలవరకు
వర్జ్యం: ప॥ 10-34 నుండి 12-20 వరకు

# పోర్చుగీసు ప్రాంతాలనుంచి మద్యం వగైరా చేరవేత

## బొంబాయి శాసనసభలో ప్రశ్నోత్తరాలు

పూనా, సెప్టెంబర్ 9—ఇండియాలోని పోర్చుగీస్ ప్రాంతాల నుంచి పెద్ద యెత్తున మద్యం, తదితరమైన సరుకులు బొంబాయికి చాటుమాటుగా చేరవేయ్యబడుతున్నమాట వాస్తవం కాదని బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ శాసనసభలో ప్రకటించారు.

బెల్గాం, కానారా జిల్లాల విషయమై మాత్రం తాము పైన చెప్పింది వర్తించదని కూడా శ్రీ మొరార్జీ అంగీకరించారు. ఆయా ప్రాంతాలలో ఈ దొంగ వ్యాపారాన్ని అరికట్టడానికి చేసిన ప్రయత్నాలను వారు వివరించారు.


ఆంధ్ర కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్

విజయవాడ

ఫిక్సెడ్ డిపాజిట్లు

దిగువ రేట్ల ప్రకారం తీసుకొనబడును.

| | |
|---|---|
| 3 నెలలు | 3% |
| 6 నెలలు | 3¼% |
| 1 సం. రం | 3½% |
| 2 సం. లు | 3¾% |
| 3 సం. లు | 4% |

సీజన్ డిపాజిట్లు - 6 నెలలకు రు 10,000/-లు అంతకు పై మొత్తమునకు నాలుగు 3½%.

టి. ఎస్. కృష్ణారావు, సెక్రటరీ — బి. వెంకటరత్నం, ప్రెసిడెంటు.





అత్యుత్తమమగు మిశ్రమ ఉక్కుతో తయారుచేయు హింద్ సైకిల్స్ కంపెనీవారు మిక్కిలి ఆధునిక యంత్ర సౌకర్యములు కలిగి హిందూ దేశములో పెద్దదైన తమ కర్మాగారములో ఉచ్చతమగు సైకిళ్లను ఉత్పత్తి చేయుచున్నారు.

మన్నికయగు వనితనము నెం. 3.

స్వయముగా తిరుగు యంత్రములద్వారా శ్రేష్ఠమైన ముడి ఖనిజములతో చక్రములు ఆకారముపొంది, తయారగును.

హింద్ సైకిల్

స్వయానా హిందూ దేశమునకు చెందినది.

హింద్ సైకిల్స్ లిమిటెడ్, 250, వర్లి, బొంబాయి 18.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 215
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: శనివారం
12-9-1953

THE LARGEST CIRCULATED TELUGU DAILY

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800748

## ఆంధ్రరాష్ట్రావతరణ

### —కర్నూలుకు స్పెషల్ రైళ్లు

మద్రాసు, సెప్టెంబర్ 11—ఆంధ్ర ప్రభుత్వానికి చెందిన ఫైల్స్, సామగ్రి మున్నగు వాటితో 15 వ తేదీన ప్రత్యేకంగా ఒక గూడ్సు, ఆంధ్ర ప్రభుత్వోద్యోగులతో 23 వ తేదీన ప్రత్యేకంగా ఒక రైలు మద్రాసు నుంచి బయలుదేరి రెండవ రోజున కర్నూలుకు చేరగలవని తెలుస్తున్నది.

# ఆంధ్రప్రభ గోదావరి నిధికి రెండవ లక్ష

## వరద బాధితుల కష్టగాథలకు కరిగినవారు కురిపిస్తున్న కనకవర్షం

### మూడవ లక్షకై దాతలకు విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబర్ 11—

గోదావరి నదీమతల్లి ఆగ్రహానికి గురియై, తమ సర్వస్వాన్ని కోలుపోయిన సోదర ప్రజలను ఆదుకోవడానికి నిఖిలాంధ్ర ప్రజానీకం సానుకంపంగా ముందుకు వచ్చి ఓపినగొలది ధనరూపంలో నేమి, వస్తురూపంలో నేమి విరాళాలు నిరంతరాయంగా పంపిస్తున్నందున వరద బాధితుల తరపున "ఆంధ్రప్రభ" ప్రారంభించిన నిధి ఇంచుమించు పక్షంరోజులలోగానే లక్షరూపాయల హద్దును దాటింది. తిరిగి మరొక వారంలోపుగానే రెండవ లక్షకూడా పూర్తయింది. ఇందుకు దాతలందరికి మా జోతలు. ఇదే విధంగా విరాళాలను ఉరికించవలసిందని మనవి.

ఈ నిధి ఇంతలోనే ఇంత అయిందంటే, దానికి కారణం రెక్కాడితేగాని డొక్కాడని సామాన్యప్రజలు నిండుహృదయంతో, చిల్లరమల్లరగా పంపుతున్న చిన్న మొత్తాలే ఎక్కువగా కారణమని చెప్పవచ్చు. ఈ నిధిని ఈ విధంగా జయప్రదం చేయడానికి—పరీక్షలరోజులైనా—పనిగట్టుకుని అహోరాత్రాలు ఎల్లె పల్లెలో, వాడ వాడలో అవిరళకృషిని సాగిస్తున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మా కృతజ్ఞతాభివందనాలు.

ధారా ప్రవాహంగా వచ్చిపడుతున్న ఈ విరాళాలు అన్నీ మా కార్యాలయానికి సకాలంలోకే చేరుతున్నా, లెక్కలు వ్రాయడంలో ఆరితేరినవారు నడుముకట్టుకుని వెన్నెత్తుకోకుండా పని చేస్తున్నప్పటికి, అవి ముట్టినట్లు రశీదులు పంపడంలో అనివార్యంగా జరుగుతున్న విలంబనను మన్నించవలసిందిగా దాతలందరికి ప్రార్థన.

ధనరూపమైన విరాళాలను మాకు పంపించి, వస్తురూపమైన వాటిని శ్రీ రామకృష్ణమఠం ప్రెసిడెంట్ స్వామి నిత్యబోధానందజీ పేర రాజమహేంద్రవరం నేరుగా పంపించవలసిందని తిరిగి విన్నవిస్తున్నాము. శ్రీ నిత్యబోధానందస్వామి, ఆయన అనుచరవర్గంతో వరద పీడితప్రాంతాలలో బాధిత ప్రజానీకానికి సాహసోదార పూరితమైన అమోఘసేవ చేస్తున్నారు. ఈ నిధికి మీరు ఇచ్చే ప్రతిపైస పూర్తిగా సద్వినియోగమౌతుందని వేరుగా చెప్పనక్కరలేదు. నిధి నుంచి వరదబాధితులకు అన్నదానం, వస్త్రదానం కూడా, నష్టపడిన నిండుకాపురాలు తిరిగి కుదురుకొనడానికి వీలుగా పాత్రసామగ్రి, [illegible]రాలుకూడా అందించి శ్రీ రామకృష్ణ మిషన్ అనన్యమైన విధంగా ఆదుకుంటున్నది.

## "ఆంధ్రప్రభ" నిధితో రామకృష్ణ మిషన్ మహత్తర సేవకు శ్రీ సత్యనాధన్ జోహార్లు

### గృహనిర్మాణానికి ప్రభుత్వంచే మరి 9 లక్షల రూపాయల మంజూరు

మద్రాసు, సెప్టెంబర్ 10—

"గోదావరి వరద బాధితులకు శ్రీ రామకృష్ణమిషన్, "ఆంధ్రప్రభ" చేస్తున్న సేవచాలాగొప్పగా వుంది. ఇతరులందరికంటె వీరి సహాయ కార్యక్రమాలు గొప్పగా వున్నవి. శ్రీ రామకృష్ణ మిషన్ వారి సహాయ కార్యక్రమాలు నన్ను ఆనందాశ్చర్యాలతో ముగ్ధుణ్ణి చేశాయి. 'ఆంధ్రప్రభ' గోదావరి వరద బాధితుల సహాయనిధికి ప్రజలు ఎంత ఎక్కువగా విరాళాలుయిస్తే బాధితులకు సహాయం అంత ఎక్కువగా నేరుగాఅందుతుంది." అని రెవిన్యూబోర్డు మెంబరు మిస్టర్ డబ్ల్యు. ఆర్. యస్. సత్యనాధన్ నే డిచ్చట విలేకరులతో అన్నారు.

గోదావరి డెల్టాలో వరద దెబ్బకు లోనైన ప్రాంతాలలో 13 రోజులపాటు పర్యటన చేసి మిస్టర్ సత్యనాథన్ నేడే మద్రాసుకు తిరిగి వచ్చారు.

ఒక సెంట్రల్ డెల్టాలోనే ప్రభుత్వం వరద బాధితులకు యిండ్లు వేసుకోడానికి యిప్పటికి తొమ్మిది లక్షల రూపాయలు వంచిపెట్టిందని కూడా ఆయన ప్రకటించారు.

ఇంతవరకు జరిగిన సహాయ కార్యక్రమాలను గురించి, ఇకముందు జరుగవలసిన దానిని గురించి తాము ప్రభుత్వానికి వివరంగా ఒక నివేదికను సమర్పించబోతున్నామని తెలిపారు.

వరదలవల్ల యిళ్ళు పోగొట్టుకున్నవారికి కుటుంబానికి రు 30 ల చొప్పున యిండ్లు కట్టుకునే నిమిత్తం ప్రభుత్వం విరాళమిస్తున్నదనీ, యింతవరకు ఒక్క సెంట్రల్ డెల్టాలోనే యిందుకోసం ప్రభుత్వం తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టిందనీ, వెదుళ్లు, ఆకులు, యితర గృహ నిర్మాణ పరికరాలు బాధితులకు గిట్టెంపు వెలకు అందజేయడానికి ఏర్పాట్లు చేయబడినాయనీ, సెంట్రల్ డెల్టాలో ఈ మాదిరి సహాయ కార్యక్రమం యించుమించు ముగిసిందనీ తెలిపారు.

వరదలవల్ల హెచ్చుగా నష్టపడిన ఏజెన్సీ ప్రాంతాలనుకూడా మిస్టర్ సత్యనాథన్ సందర్శించారు. వెళ్ళిన చోట్లల్లా బాధితులకు బియ్యం, బట్టలు పంచారు. ఏజెన్సీ ప్రాంతాలలో ప్రజలు నిలవచేసుకున్న తిండిగింజలన్నీ వరదలో పూర్తిగా నష్టమైనాయి. అక్టోబర్‌లో 'పోడు' వ్యవసాయం కొంత సహాయకరంగా వుంటుందని వారు భావిస్తున్నారు.

నదికి పడిన గండ్లలో చాలావాటికి మరమ్మతులు యించుమించు పూర్తి చేయబడినవనీ, చెడిపోయిన రోడ్ల మరమ్మతు కూడా జరుగుతున్నదనీ తెలిపారు ప్రస్తుతం సహాయ కార్యక్రమాలన్నీ మామూలుగాసాఫీగాసాగిపోతున్నవనీ, మరోపక్షంలో జాయిగడిచేసరికి వరద బీభత్సం ఆనవాళ్ళు కూడా కనబడకుండా పోవచ్చునని అన్నారు.

రాజమండ్రిలో శిథిలాలను తొలగించడం ముఖ్యసమస్యగా వుందనీ, పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటువారు ఈ పనిని త్వరితంగా సాగిస్తున్నారనీ తెలిపారు.

ఏజెన్సీ ప్రాంతంలో తెరవబడిన మూడు ఆహార కేంద్రాలు సెప్టెంబరు 15 వ తేదీ వరకు సాగింపబడగల వన్నారు. ఏజెన్సీ ప్రజలకు ముఖ్యంగా బట్టలు, పాత్ర సామగ్రి అందజేయడం అవసరమనీ, ఆ ప్రాంతాలవారికి ప్రజలు శక్తికొలది సహాయం చేయాలనీ మిస్టర్ సత్యనాథన్ విజ్ఞాపన చేశారు.

సివిల్ సప్లయిస్ కమిషనర్ శ్రీ యం. వి. సుబ్రహ్మణ్యం వరదదెబ్బతిన్న ప్రాంతాలకు రేపు బయలుదేరి వెళుతున్నారు. గోదావరి డెల్టాలో వరదదెబ్బతిన్న ప్రాంతాలన్నిటిని ఆయన సందర్శించి సెప్టెంబర్ 21 వ తేదీకి మద్రాసుకు తిరిగి వస్తారు.

## ఢిల్లీకి హైదరాబాద్ ప్రభుత్వం అభ్యర్థన

### 15 కోట్లు అదనంగా మంజూరు చేయాలని

హైదరాబాద్, సెప్టెంబర్ 11—తనకు ప్రస్తుతం కేంద్రప్రభుత్వం ఇస్తున్న 10 కోట్ల రూపాయలకు తోడు అదనంగా 15 కోట్ల రూపాయల సహాయం చేయకపోతే 42 కోట్లు ఖర్చుకాగల పంచవర్ష ప్రణాళికను పూర్తి చేయడం సాధ్యం కాదని హైదరాబాద్ ప్రభుత్వం ఢిల్లీకి స్పష్టపరచిందని తెలుస్తున్నది

ఖర్చు తగ్గించి, రాబడిని పెంచడానికి తను చేయవలసిందల్లా చేశానని, అయినా 17 కోట్లకు మించి ఆదాయం కల్పించడం లేదని కూడా హైదరాబాద్ ప్రభుత్వం ఢిల్లీకి తెలిపిందట.

## ఆంధ్రసెక్రటేరియట్‌కు ఉద్యోగులు

### కేటాయింపు పూర్తిఅయినట్టేనట

మద్రాసు, సెప్టెంబర్ 11—ఆంధ్ర సెక్రటేరియట్‌కు సంబంధించిన వివిధ శాఖలకు ఉద్యోగుల కేటాయింపు పూర్తి అయినట్టే. కేటాయించబడిన ఉద్యోగులకు వారు ఆంధ్ర రాష్ట్ర సర్వీసుకు కేటాయించబడినట్లు రేపే తెల్పబడుతుంది.

ఆంధ్ర వ్యవహారాల స్పెషల్ ఆఫీసరు నందులాల్ త్రివేది నేటి మధ్యాహ్నం సెక్రటేరియట్‌లో విభజనసంఘసభ్యులతోను, ఎన్. జి. ఓ., ప్రజా-సోషలిస్టు, కృషిక్ లోక్ ప్రతినిధులతోను సంప్రతింపులు కొన[illegible].

ఆంధ్ర వైద్యశాఖకు ఉద్యోగుల కేటాయింపు నిన్న పూర్తిచేయబడింది. ఇంక 12 శాఖలకు అధిపతులుగా నియమించవలసిన వారిపేర్ల పట్టికమాత్రం పూర్తి కావలసివున్నట్లు తెలుస్తున్నది.

రాష్ట్రపతి సెక్రటేరియట్ డిపార్టుమెంటు నుంచి కొద్దిమంది ఉద్యోగులను ఆంధ్రప్రభుత్వం బదిలీ చేయబడినట్టుగా స్వీకరించగలదని కూడా తెలుస్తోంది. నిన్న ఈ విషయాన్నిగురించి శ్రీ త్రివేది చర్చలు జరిపారు.

## పర్షియా ప్రధానితో హెండర్సన్ చర్చ

### అమెరికా సహాయం కోరుతున్నట

[illegible], సెప్టెంబర్ 10—అమెరికన్ రాయబారి హెండర్సన్ [illegible] మూడు [illegible].

సమావేశం ప్రారంభం కాగానే [illegible] ఐదు కోట్ల డాలర్ల వరకు [illegible] కోరినట్లు ఒక అమెరికన్ "కేహాన్" పత్రిక [illegible]

## "ప్రకాశంగారు కాంగ్రెస్‌లో చేరడమన్న ప్రశ్నే లేదు"

### శ్రీ బత్తెన రామకృష్ణారెడ్డిగారి ప్రకటన

### ప్రజా-సోషలిస్ట్ నాయకత్వంనుంచి తప్పుకుని అన్నిపార్టీలకు అతీతంగా పంతులుగారు వుంటారట

నెల్లూరు, సెప్టెంబర్ 11—

పత్రికలలో ప్రకటించబడినట్టు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో పూర్తి సభ్యులుగా గాని, లేదా సహసభ్యులుగా గాని చేరడం అన్నప్రశ్నే ఉదయించలేదని నిన్నటి దినం మద్రాసులో ప్రజా-సోషలిస్ట్ శాసనసభ్యుల సమావేశానికి హాజరై ఇక్కడికి తిరిగివచ్చిన శ్రీ బి. రామకృష్ణారెడ్డిగారు "ఆంధ్రప్రభ" విలేకరితో చెప్పారు.

పై సందర్భంలో శ్రీ రెడ్డిగారు ఇంకా ఇలా అన్నారు:

"శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్ట్ పార్టీ నాయకత్వంనుంచి మాత్రం తప్పించబడినా, శాసనసభలో మరే ఇతర రాజకీయకక్షిలో గాని వారు సభ్యులుగా వుండరు ప్రజాస్వామ్య పక్షాలన్నింటిచేతా ముఖ్యమంత్రిగా ఎన్నుకొనబడగలందులకుగాను శ్రీ ప్రకాశంగారు అన్ని రాజకీయపక్షాలకు అతీతంగా వుంటారని."

ప్రజా-సోషలిస్ట్ శాసనసభ్యులు కాంగ్రెస్‌లో సహసభ్యులుగా చేరతారాఅని అడగగా, అట్లా చేరరని శ్రీ రెడ్డిగారు సమాధానం చెప్పారు.

ఈ విషయాలపై ప్రజా-సోషలిస్ట్ పార్టీ సభ్యులలో చీలిక లేమీ లేవని కూడా వారన్నారు.

పై ఏర్పాటుకు కాంగ్రెసు సభ్యులు అంగీకరిస్తారా అని ప్రశ్నించగా, శ్రీ ప్రకాశంగారు ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడే అన్ని విషయాలు నిర్ణయించబడినవని శ్రీ రామకృష్ణారెడ్డిగారు బదులు చెప్పారు.

శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గ సమావేశానికి ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన వెంటనే ప్రజాస్వామ్య పక్షాలన్నీ చేరి నాయకుని ఎన్నుకోడానికి సమావేశం కాగలవని కూడా శ్రీ రెడ్డిగా రన్నారు

## ఆంధ్ర మంత్రివర్గానికి ప్రకాశం నాయకత్వం

### పి. ఎస్. పి. పూర్తిగా ఆమోదించవచ్చునట

మద్రాసు, సెప్టెంబర్ 11—ఆంధ్ర శాసనసభలోని ప్రజాస్వామిక వర్గాలకు నాయకత్వం వహించడానికి వీలుగా తనను ప్రజా-సోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి తప్పించాలనే ప్రతిపాదనకు ప్రజా-సోషలిస్టుపార్టీని ఒప్పించడంలో తన కృషి మరికొంత ఫలించగలదని శ్రీ ప్రకాశంగారు నేడు పత్రికా ప్రతినిధులతో అన్నారు.

నేడు జరిగినసమావేశంలో నిన్న పాల్గొన్నవారు బయటకు రాక, నేడు ఉదయం చెన్నపురికివచ్చిన మరిముగ్గురు-శ్రీయుతులు భూపతిరాజు సుబ్బరాజు, వి. చిదానందం, ఎన్. వి. ఎల్. నరసింహారావుగార్లు పాల్గొన్నారని, వారు "అధికార పత్రం"లో సంతకాలు చేశారని శ్రీ ప్రకాశంగా రన్నారు.

ఈ అధికార పత్రం స్వరూపోద్దేశాలను గురించి అడిగిన ప్రశ్నలకు శ్రీ ప్రకాశంగారు సమాధానం చెప్పడం తెలివిగా తప్పించుకొన్నప్పటికీ, ప్రజా-సోషలిస్టుపార్టీ వారు సంతకం చేస్తున్న ఈ "పత్రం" అతి సామాన్యమైందని, దీనిలో "ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ స్థాపనకు శ్రీ ప్రకాశంగారు చేస్తున్న కృషిని క్రింద సంతకాలు చేసినవారు సమర్థిస్తున్నారు" అని వుందని ఇతరత్రా దర్యాప్తు చేయగా తెలుస్తున్నది.

16 మంది పి. ఎస్. పి. శాసన సభ్యులు వచ్చి ఇప్పటి చర్చలలో పాల్గొనడం కోసం చర్చలు మరి రెండు రోజుల పాటు జరుగగలవని ప్రకటించిన శ్రీ ప్రకాశంగారు ఈ "అధికార పత్రం"లో సాధ్యమైనంత మంది పి. ఎస్. పి. శాసనసభ్యుల సంతకాలు తీసుకొని, ఈ నెల 3 వ వారంలో పి ఎస్ పి కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు దీనిని తన వెంట తీసుకువెళ్తారని తెలుస్తున్నది

ఆంధ్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నిన్నరాత్రి శ్రీ ప్రకాశంగారితో గంటసేపు చర్చలు జరిపారు. శ్రీ ప్రకాశంగారు పి. ఎస్. పి. శాసనసభ్యుల సమావేశం తాలూ చర్చలను శ్రీ రెడ్డిగారికి తెలిపారట

నిన్న శ్రీ ప్రకాశంగారు శ్రీ రెడ్డిగారితో జరిపిన చర్చలనుబట్టి తను ప్రజాపార్టీ బాధ్యతలనుంచి తప్పుకొనడంలో చిక్కేమీ వుండదని శ్రీ రెడ్డిగారికి నచ్చచెప్పినట్టు, తన భావి కార్యక్రమంలో పి. ఎస్. పి. లెజిస్లేచర్ పార్టీలోని అత్యధిక సంఖ్యాకుల సహకారం తనకు కలదని తెలిసినట్టు భావించబడుతున్నది.

శ్రీ ప్రకాశంగారు పి. ఎస్. పి. బాధ్యతల నుంచి విడివడిన తర్వాత కాంగ్రెస్‌లో చేరడం విషయమై ఉభయ నాయకులూ ఇంతవరకు చర్చించక పోయినప్పటికీ, శ్రీ ప్రకాశంగారు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి కావాలంటే కాంగ్రెస్‌లో చేరడంఅన్న గత్యంతరంలేదని, కాంగ్రెస్ పక్షం మాత్రమే నూతనాంధ్ర రాష్ట్రంలో తొలి ప్రభుత్వం నెలకొల్పదగు సమర్థత కలదని కాంగ్రెస్ వర్గాలవారు అంటున్నారు.

"మీరు పూర్తిగా కాంగ్రెస్ సభ్యుడుగా చేరుతారా లేక కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యుడుగా చేరుతారా?" అని ప్రశ్నించగా, శ్రీ ప్రకాశంగారు "అంతా కొన్ని రోజులలో స్పష్టమౌతుంది;" అన్నారు అంతకుమించి ఆయనేమీ చెప్పలేదు. శ్రీ ప్రకాశంగారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మిస్టర్ రఫీ అహమ్మదు కిద్వాయ్‌ని కలుసుకుని చర్చలు జరిపితే, కాంగ్రెస్‌లో చేరడంలో శ్రీ ప్రకాశంగారికి గల కొద్దిపాటి సంకోచమూ పటాపంచలై పోతుందని ఆయన అతి సన్నిహితులొకరన్నారు. మిస్టర్ కిద్వాయ్‌కి శ్రీ ప్రకాశంగారితో గల సన్నిహితత్వాన్ని బట్టి, ప్రకాశంగారు పూర్తిగా కాంగ్రెస్ సభ్యుడుగా చేరడానికి ఆయన (కిద్వాయ్) ఒప్పించగలడని అనుకుంటున్నారు.

ఇప్పటి సూచనలనుబట్టి, ఆంధ్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీవారు వేరుగా నాయకునే అవసరంలేదనే దృష్టితోనే వ్యవహారం సాగిస్తున్నారు. తుది గడియలలో మార్పులు జరగని పక్షంలో శ్రీ సంజీవరెడ్డిగారే నాయకుడుగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ నిర్మాణంకోసం గవర్నరుతో ఆహ్వానించబడుతారని విశ్వసించబడుతున్నది. ఆలోగా శ్రీ ప్రకాశంగారు కాంగ్రెస్‌లో చేరుతారని, శ్రీ రెడ్డిగారు గవర్నర్‌తో శ్రీ ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గాన్ని నెలకొల్పుతారని చెప్పగలరని తెలుస్తున్నది.

మొదటి ఆంధ్ర మంత్రివర్గం సుదృఢమయిందిగా వుండగలదని ఇక్కడి రాజకీయ వర్గాలలో తలంచబడుతున్నది. అది ఏడుగురు లేక తొమ్మండుగురు మంత్రులతో కూడినదై వుండవచ్చు నంటున్నారు.

ఆంధ్ర మంత్రివర్గంలో ఏడుగురు సభ్యులు మాత్రమే వుండేలాగ చూడవలసిందిగా కాంగ్రెస్‌హైకమాండ్ శ్రీ సంజీవరెడ్డిగారికి సలహా నిచ్చిందని, అయితే, ఆంధ్రలో పార్టీలపరిస్థితి విపరీతంగా వుండడంవల్ల ఆంధ్రమంత్రివర్గంలో సభ్యుల సంఖ్యను 9 కి పెంచడానికి శ్రీ సంజీవరెడ్డి, శ్రీ ప్రకాశంగార్లు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతిని సంపాదించడం అసంభవం కాదని తలంచబడుతున్నది

ఆంధ్ర మంత్రివర్గంలో కాంగ్రెస్, ప్రజా-సోషలిస్టు కృషికార్‌లోక్ పార్టీల ప్రతినిధులు వుండగలరట

కృషికార్‌లోక్‌పార్టీ కాంగ్రెస్‌లో అసోసియేట్ సభ్యత్వం కలిగివున్నందున, అది శ్రీ సంజీవరెడ్డిగారి నాయకత్వంక్రిందనే వున్నట్టు భావించబడుతున్నందున, ఆ పార్టీతో కొంత వరకూ కూడా సంప్రతించే ప్రసక్తే కలగలేదు. కృషికార్‌లోక్‌పార్టీ ఒకవేళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీనుండి నిష్క్రమించడానికే నిశ్చయించుకునే పక్షంలో అందులోని పలుకుబడిగల ఒకవర్గం పార్టీనాయకత్వాన్ని ధిక్కరించి కాంగ్రెస్‌లోనే వుండిపోవడానికి నిశ్చయించుకొన్నట్లు తెలుస్తున్నది కాగా, కృషికార్ లోక్‌పార్టీ కాంగ్రెస్‌లో వున్నా, లేకపోయినా, అందులో ఏకొందరు ఆంధ్ర మంత్రివర్గంలో వుండడం మాత్రం నిశ్చయ మంటున్నారు.

ఈ విధంగా సర్వపక్ష ప్రాతినిధ్యంతో ఏర్పడగల ఆంధ్ర మంత్రివర్గానికి ఆంధ్ర అసెంబ్లీలో 80, 85 మంది బలం వుండగలదని, ఇక దానికి చలనం వుండదని కాంగ్రెస్ వర్గాలవారు చెపుతున్నారు.

ఆంధ్ర మంత్రివర్గంలో వుండగల సభ్యులనుగురించి ఈ నెల 19,24తేదీల మధ్య శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు ఒకనిర్ణయానికి రాగలరని తలంచబడుతున్నది. ఆ తేదీలలో వారు ఢిల్లీలో వుండగలరు కనుక, వారు నిర్ణయించిన మంత్రుల జాబితాకు కాంగ్రెస్ హైకమాండు ఆమోదం లభించగల దంటున్నారు

ఈ విధంగా అక్టోబరు 1 వ తేదీ నాటికి ఆంధ్రరాష్ట్రావతరణకు సంబంధించిన వ్యవహారాలన్నీ సిద్ధం కాగలవని విశ్వసించబడుతున్నది.

### సమావేశం వివరాలు

మద్రాసు, సెప్టెంబర్ 10—శ్రీ ప్రకాశం పంతులుగారి నాయకత్వం కింద ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గం స్థాపించే విషయంలో ప్రజా సోషలిస్ట్ పార్టీ విధానాన్ని నిర్ణయించడానికి నిన్నటి ఉదయం ఆంధ్ర ప్రజా సోషలిస్టు శాసన సభ్యుల సమావేశం శ్రీ ప్రకాశంగారి ఇంటివద్ద జరిగింది.

ఆసందర్భంలో సమావేశానంతరం ఈ క్రింది సాధికార ప్రకటన చెయ్యబడింది:

"అక్టోబర్ 1 వ తేదీ భారత ప్రధాని నెహ్రూ కర్నూలులో ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవం జరగడానికిముందే నూతనాంధ్ర రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే విషయం చర్చించడానికి ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ శాసనసభ్యుల సమావేశం శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి భవనంలో నేటి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు జరిగింది.

"శ్రీ ప్రకాశం పంతులుగారు సభకు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు తెన్నేటి విశ్వనాధం, పి. వి. గజపతిరాజు యస్ రామచంద్రరాజు, బి రామకృష్ణారెడ్డి, పసల సూర్యచంద్రరావు, బుర్రా సుబ్రహ్మణ్యంగార్లు సభకు హాజరైనారు

(మిగతా 8 వ పేజీలో)

## శ్రీ ప్రకాశంగారితో సంజీవరెడ్డిగారి చర్చ

మద్రాసు, సెప్టెంబర్ 11-శ్రీ టంగుటూరి ప్రకాశంగారితో గతరాత్రి శ్రీ నీలం సంజీవరెడ్డిగారు కొంతసేపు ప్రసంగించారు తిరిగి రేపు వీరు సమావేశం కానున్నారు

నేడు శ్రీ సంజీవరెడ్డిగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, శ్రీ ప్రకాశంగారు తమ పార్టీ సభ్యులతో సంప్రతిస్తున్నారు కనుక అవి పూర్తి అయ్యేవరకు తాము వారిని చూడవలసిన అగత్యం వుండదేమో నన్నారు.

శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరేవిషయమై గాని లేదా అసోసియేట్ సభ్యులుగా చేరే విషయమై గాని వారు చేయగలిగేదేదైనా వర్కింగ్‌కమిటీ 19 వ తేదీన ఢిల్లీలో సమావేశ మయ్యేలోగా తెలియజేయగలరని తాము భావిస్తున్నట్టుగా శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పారు

శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరని పక్షంలో తిరిగి ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుని ఎన్నిక అవసరం కాగలదా అని ప్రశ్నించగా ఏమో జరిగితే ఏమి అవుతుందని ఊహించడం భావ్యం కాదని, ఈ విషయమై తన అభిప్రాయం ఆయన కాంగ్రెసులో చేరిన తరువాత చెప్పగలనని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు.

## "రాయలసీమకు క్షామ ప్రమాదం తొలగినట్టే"

### మంత్రి శ్రీ శంకరరెడ్డి విశ్వాసం

మద్రాసు, సెప్టెంబర్ 11—"రాయలసీమకు తప్పదనుకొన్న క్షామ ప్రమాదం తొలగిపోయింది" అని మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు నేడు పత్రికా విలేకరులతో అన్నారు.

కర్నూలు, రాయలసీమలోని ఇతర ప్రాంతాలు పర్యటించి మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు నేడే తిరిగి వచ్చారు.

ఇటీవల మంచి వర్షాలు పడినందున రాయలసీమలోని క్షామ ప్రమాదం తొలగిపోయినట్టుగా భావించవచ్చునని, అయితే ఇంకా కనీసం మరొక పదను అయినా వర్షాలు పడటం అవసరమని కూడా మంత్రి అన్నారు.

## సెలవు

సెప్టెంబర్ 12 వ తేదీ శనివారం "వినాయక చతుర్థి" సందర్భంగా "ఆంధ్రప్రభ" కార్యాలయానికి సెలవు. సెప్టెంబర్ 13 వ తేదీగల పత్రిక వెలువడదు. పునర్దర్శనం సెప్టెంబర్ 14వతేదీ సోమవారం.

—మేనేజర్.

## ప్రకాశంగారు కాంగ్రెసులో చేరవలసిన పని లేదట

### అసోసియేట్ సభ్యుడుగా చేరినప్పటికీ ఆంధ్ర మంత్రివర్గ నాయకత్వం వహించవచ్చునట

### కాంగ్రెసు హైకమాండ్ వైఖరిపై శంకరరెడ్డిగారి ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 11—"శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరి కాంగ్రెసు సభ్యుడు కాకపోయినప్పటికీ, అసోసియేట్ సభ్యుడుగా చేరినా ఆయన ఆంధ్ర మంత్రివర్గానికి నాయకత్వం వహించడానికి కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టపడుతున్నట్లు గతవారం ఢిల్లీలో పండిట్ నెహ్రూతో జరిపిన చర్చలలో నాకు తోచింది" అని, నేడు సెక్రటేరియట్‌లో పత్రికా విలేకరుల గోష్ఠిలో స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి శ్రీ యన్. శంకరరెడ్డిగారు అన్నారు.

అంతా సవ్యంగా జరిగి పోగలదని తనకు ధైర్యంకలదని చెప్పి, ఆందోళన చెంది గాబరా పడవలసిన దేమీ లేదని కూడా అన్నారు.

ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రానికి శ్రీ ప్రకాశంగారి వంటి నాయకత్వం అవసరమని చెబుతూ, ఆయనలేక, ఆయన పార్టీకూడా సహకరించకుండాపోతే ఆంధ్రప్రభుత్వం సుస్థిరంగా వుండడం కష్టమే కావచ్చు నన్నారు.

శ్రీ శంకరరెడ్డిగారు ఇంకా ఇలా అన్నారు:

"తమిళనాడులోను, ఆంధ్ర దేశంలోను కాంగ్రెసును స్థాపించి, పెద్ద సంస్థను చేసిందెవరు? తమిళనాడులో రాజాజీ, ఆంధ్రలో ప్రకాశంగారి వంటివారే కదా? వారినెలా విస్మరించగలము. ఏమైనా ఇది నా వ్యక్తిగతాభిప్రాయం నా మనస్సులో వున్నది చెప్పాను"

ఈ విషయమై శ్రీ సంజీవరెడ్డిగారి అభిప్రాయ మేమిటో తెలుసా, అసోసియేట్ సభ్యుడు ఆంధ్ర మంత్రివర్గానికి నాయకత్వం వహించడానికి కాంగ్రెసువారు ఆమోదించగలరా అని ప్రశ్నించగా ఈ విషయమై శ్రీ సంజీవరెడ్డిగారి అభిప్రాయ మేమిటో తాను చెప్పజాలనని, అయితే శ్రీ ప్రకాశంగారు అసోసియేట్ సభ్యుడుగాచేరినా చాలుననిమాత్రం కాంగ్రెస్ హైకమాండ్‌తోపాటుగా తామూకూడా ఆమోదించగలనని శ్రీ శంకరరెడ్డిగా రన్నారు.

కాంగ్రెస్‌లో అసోసియేట్ సభ్యుడుగా కూడా చేరకుండా స్వతంత్రుడుగా శ్రీ ప్రకాశంగారు ఆంధ్ర మంత్రివర్గానికి నాయకత్వం వహించడానికి ఆమోదించగలరాఅని ఒక విలేకరి ప్రశ్నించగా ఇందుకు తాను సమాధానమివ్వలేనని చెప్పి ఆయన మంత్రివర్గానికి నాయకత్వం వహించడానికి అసోసియేట్ సభ్యుడైనా కావాలన్న షరతుకూడా రద్దు చేయాలా అన్న విషయమై కూడా తన అభిప్రాయాన్ని చెప్పజాలనని అన్నారు అయితే, కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇష్టమైతే ఈ షరతుకూడా తీసివేయవచ్చునని అన్నారు.

కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి కావలసిన అవసరం వుండదు.

(మిగతా 2 వ పేజీలో)

— వినాయక చతుర్థి గొప్ప పండుగ సందర్భమున —

ఒక క్రొత్త స్టోరు ప్రజల సౌఖ్యమునకు ప్రారంభింపబడనున్నది

నేడు ఉ. 11 గం. కు ప్రారంభం!

చెన్నపురికి నూతనమైన సహాయకర మార్గము

మా ప్రారంభ అమ్మకం!

మీరు ఎన్నుకొనుటకు అనేక రకములు కలవు [illegible]

185, మౌంట్‌రోడ్డు, మద్రాసు-2

ఇది కేవల్‌రామ్సు బ్రాంచియని మీకు తెలుసును.

ప్రతి ఆంధ్రుడు చదువదగిన సద్గ్రంథము

గ్లేజు కాగితముపై ముద్రించి లింపుబౌండు చెయ్యబడిన 500 పేజీలు వెల రూ. 6/-. పోస్టేజి వేరు.
బాలసరస్వతీ బుక్ డిపో, పోస్టు బాక్సు నెం 3, కర్నూలు.
6, సుంకురామశెట్టి వీధి, మద్రాసు-1

పుస్తకములు
గ్రామకరణము అండ్ మునసబు పరీక్ష పుస్తకములు కావలసినవారు :- బాలేమర్తి నాగభూషణరావు (S/o Late Lakshminarasimham) అరండలుపేట. ... అనిగాని లేక బాలేమర్తి పోస్టు. ... జిల్లా అనిగాని వ్రాయవచ్చును.

వైద్య సోదరులకు విజ్ఞప్తి
గవర్నమెంటు రిజిష్టర్డు ఆయుర్వేద డిప్లొమా పోస్టు ద్వార పొందవచ్చును. వివరములకు 0-4-0 స్టాంపులు పంపవలెను. డాక్టర్ యం. సూర్యనారాయణ, గుత్తి ఆర్. ఎస్. (పోస్టు) అనంతపురము (జిల్లా).

వ్యాధులంటే భయపడడం మానివేయండి అన్ని వ్యాధులకును మా 72 హోమియో సిద్ధౌషధములతో వ్యయముగా, సులభముగా వైద్యము చేసికొనుడు.
గాంధీ హోమియో హాల్
మేజస్ట్రేటు కోర్టువద్ద. కాకినాడ.

గురునాథ్ ఫార్మసీ..విజయవాడ!
గురునాథ్ అమృత్ సంజీవి
శుక్లనష్టము.శీఘ్రస్ఖలనము.నపుంసకత్వము.నరదౌర్బల్యములను నిర్మూలించి.శుక్రవృద్ధిని.వాజీకరణశక్తిని నరపుష్టత్వమును.దేహపుష్టినికలుగ జేయుటలో మేటిఔషధము.
సోలుఏజెంట్సు వెంకటరమణా మెడికల్ హాల్ పోర్చుగీసురోడ్...విజయవాడ.

కుష్ఠు ★ బొల్లి
కొరుకా మేహవ్యాధులు, పెద, నవాయి వ్యాధు గ్యారంటీ చికిత్స ; వ్యాధులాగు ఉచితం. జి. వి. రెడ్డి అండ్ కో., (రిజిష్టర్డు) బాన్కురాశ్రమము" గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా.

## వరద ప్రాంతాలలో రెవిన్యూబోర్డుసభ్యుని పర్యటన సమాప్తి

### మద్రాసుకు పయనం

రాజమండ్రి, సెప్టెంబర్ 10—మద్రాసు రెవిన్యూ బోర్డు సభ్యుడు మిస్టర్ వశ్యనాథన్ గోదావరి వరదలవల్ల దెబ్బతిన్న అమలాపురం కాకినాడ ప్రాంతాలలోను, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోను 11 రోజులు పర్యటించి మద్రాసుకు పయనమై వెళ్ళారు.

వరద బాధితులకు ప్రభుత్వం శక్తికొలది సహాయం చేస్తున్నదనీ, తాము వెళ్ళిన ప్రతిచోట ఇండ్లు కొల్పోయిన వారు ప్రభుత్వం నుండి రూ. 30 ల చొప్పున సహాయం కోరుతూ అర్జీలు ఇచ్చుకున్నారనీ మిస్టర్ వశ్యనాథన్ తెలిపారు.

భద్రాచలం ఏజెన్సీలో బాధితులకు రెవిన్యూ బోర్డు సభ్యుడు బియ్యం, బట్టలు, చుట్టలు పంచిపెట్టారు.

## తూర్పు గోదావరి జిల్లానుంచి ధాన్యం రవాణా నిషేధం

### రెండవ జోన్ జిల్లాలనుంచి దిగుమతి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తరువు

ఏలూరు, సెప్టెంబర్ 9—తూర్పు గోదావరిజిల్లాలో వరదలనష్టం దృష్ట్యా, ప్రస్తుతం ధాన్య సేకరణకు సంబంధించి రెండవ జోన్‌గా నిర్ణయించబడిన కృష్ణా, పశ్చిమ గోదావరి వగైరా జిల్లాలనుంచి తూర్పు గోదావరిజిల్లాకు వడ్లు, బియ్యం రవాణా చేయడానికి అనుమతిస్తూ అత్యవసర దర్యగా మద్రాసు ప్రభుత్వం ఉత్తరువుచేసింది.

తూర్పు గోదావరి జిల్లానుంచి రెండవ జోన్ జిల్లాలకు ధాన్యం రవాణా నిషేధించబడింది.

తమ కోర్కెలను తీర్చకపోతే సమ్మె చేయగలమని బికనీర్ మునిసిపల్ కార్మికులు నోటీసు ఇచ్చారు.

(1 వ పేజీ తరువాయి)

కనుక ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుని ఎన్నిక తిరిగి జరుగవలసిన అవసరంకూడా లేదని మంత్రి అన్నారు. అన్ని సమస్యలను గూర్చి ఆంధ్ర రాష్ట్రం త్వరలోనే పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని ఆయన వెల్లడించారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు
1953 సెప్టెంబర్ 12, శనివారం

## రెండవ లక్ష

మొదటి లక్ష పూర్తి కావడానికి ఇంచుమించు ఒక పక్షం పట్టగా, ఒక్క వారమైనా తిరగక ముందే రెండవ లక్ష గ్రిరున నిండింది. గోదావరి వరద బాధితుల సహాయార్థం "ఆంధ్రప్రభ" తరపున ఆగస్టు 19 వ తేదీని ఈ నిధిని ప్రారంభించినప్పుడు—రెండేండ్లనాడు ఈ విధమైన కృషిలోనే ఆశేష ప్రజలు ఆదరాభిమానాలతో చూపిన వితరణ నిన్నటి అనుభవం వలె స్మృతి పథంలో గట్టిగా మెదలుతున్నా—ఇంత శీఘ్రగతిని రెండు లక్షల మేరను మీరగలమని మేము ఆశించలేదు. "ఉడతా భక్తి"గా మేము ప్రారంభించిన కృషిని ఇంతగా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్న సోదరు లందరికీ మా నమోవాకాలు.

నిజానికి ఇది మా కృషి కాదు; ప్రజ లందరి కృషి. కని విని యెరుగని కష్టాలకు లోనై, కట్టు గుడ్డలతో నిలిచిన లక్షలాది ప్రజల పక్షాన వాడిపట్టి నిలబడ్డమే మేము చేస్తున్న పని. పోతే, వాస్తవమైన కృషి—అసలు శ్రమ—వాడవాడకు వెళ్లి, గడప గడపకు తిరిగి, అందరినీ అర్థించి, కానుకాను చొప్పున ప్రోగుచేసి, నిధికి లక్షలను కూర్చుతున్న పిన్నలదీ, పెద్దలదీ మాత్రమే; కృషి వలె, శ్రమ వలె, నిధి పొందుతున్న విజయం కూడా పూర్తిగా వీరిదే;

అయితే, ఇప్పటికి చేసిన ఈ కృషి కాని, పడిన ఈ శ్రమ కాని, సాధించిన ఈ విజయం కాని చాలవు. గోదావరి వరద వల్ల కలిగిన నష్టం అపారమైంది; ఆ నష్టానికి లోనైన వారికి కాస్త బాధోపశమనం కలిగించడానికైనా ఇప్పటికి జరిగినదానికి కనీసం పదింతల సహాయం జరగాలి.

కోటానుకోట్ల నష్టం కానులతో పూడడం అసంభవమే కావచ్చు. కాలం కలిసి వస్తే తప్ప, కోపగించిన గోదావరి తల్లే తిరిగి దయచూస్తే తప్ప, వరద ప్రాంతాలు ఇప్పటి దెబ్బ నుంచి కోలుకోవడం నిజమే కావచ్చు. అయినా, విధివైపరీత్యంవల్ల సర్వస్వాన్ని కోల్పోయి నిరాధారులుగా నిలిచినవారు బ్రతుకును తిరిగి ప్రారంభించడానికి ఏదో కాస్త ఆధారాన్ని చూపించడం వరకైనా ప్రభుత్వంతోపాటు సోదర ప్రజలు ఈ విపత్సమయంలో బాధ్యత వహించాలి.

కాబట్టి ఇప్పుడు కృషి చేస్తున్నవారే మరికొంతకాలం కృషి చేయాలి; ఇప్పుడు శ్రమపడుతున్నవారే మరికొంతకాలం శ్రమపడాలి; ఒకసారి యిచ్చిన వారైనా తిరిగి మరికొంత యివ్వడానికి ప్రయత్నించాలి. ఒకసారి యిచ్చినవారే తిరిగి యివ్వడానికి తమంతటగా ముందుకు వస్తున్నారు. ఇట్టివారిలో నేడు పేర్కొనవలసిన ఒక దాత శ్రీ ఎస్. ఎస్. వాసన్. మొదట పంపిన వెయ్యి రూపాయలు కాక, నిన్న మరొక అయిదువేల రూపాయల విరాళం ఈయన యిచ్చారు. ఇతరు లనేకులు కూడా ఇదే విధమైన వితరణ చూపగలరనే ఆశ మాకు పూర్తిగా వున్నది.

ఇకముందు జరగవలసిన కృషిలో ఆంధ్ర విద్యార్థులకు మా మనవి: మీ అధ్యాపకుల ప్రోత్సాహంతో ఇప్పటికే మీరు మహత్తర సేవ చేశారు. కాని, జరిగిన పనితో సంతృప్తి చెందవోకండి. మీ ఉత్సాహాతిశయాలు, మీ సేవానిరతి, మీ త్యాగదీక్ష పరిమితి నెరుగనివని నిరూపించుకోండి. ఆంధ్రజాతి భవిష్యత్తు మీ చేతులలో పదిలమని లోకానికి చాటండి.

ఇదే సందర్భంలో పంచాయతీ బోర్డుల అధ్యక్షులకు, కో-ఆపరేటివ్ సొసైటీల అధ్యక్షులకు మా వినతి: మీ మీ సంస్థల పక్షాన మీరు చేసిన-చేస్తున్న—సహాయం మాత్రమే చాలదు. మీ స్వస్థలాలలో నిధి సేకరణ బాధ్యతను మీరు వహించాలి. మీ స్థానిక నాయకత్వానికి సార్థక్యం అష్టకష్టాలలో నున్న మన గోదావరి డెల్టా సోదరులను ఇప్పుడు కొంతవరకైనా ఆదుకోగలిగితేనే;

కాగా, చలనచిత్ర పరిశ్రమతో సంబంధం వున్నవా రందరికీ మా విజ్ఞాపన: ఈ ప్రజాయుగంలో మీరు ఆరాధిస్తున్నట్టిది ప్రజాకళ. ప్రజలకు ఆనంద మివ్వడంలోనైనా, సందేశ మందించడంలోనైనా మీకు వున్నన్ని మహత్తరావకాశాలు మ రెవ్వరికీ లేవు. ఇతర విధాల కూడా ప్రజాబాహుళ్యంతో మీ సంబంధం అత్యంత సన్నిహితం. కాబట్టి బహుళ ప్రజలకు విపత్తు కలిగిన ఈ సందర్భంలో మీ బాధ్యత గురుతరం. ఇది మీకు మేము చెప్ప నక్కరలేదు; మా కంటె ఎక్కువగా మీకే తెలుసు. ఎప్పుడు, ఏ ప్రాంతంలో, ప్రజలకు ఏ విపత్తు సంఘటించినా, వారి సహాయానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారు మీరు. రాయలసీమకు క్షామ ప్రమాదం సంఘటించినప్పుడు మీరు చేసిన సేవ మరపురానిది. ఇప్పుడు తిరిగి అట్టి సేవకే మీ రందరు ఉద్యుక్తులౌతున్నారని మాకు తెలుసు. త్వరగా మీ సన్నాహాలను పూర్తిచేసుకుని, విరాళాల సేకరణకు పర్యటనకై బయల్దేరండి. మీరు ప్రయాణమైతే, కనకవర్షం తప్పక కురుస్తుంది. దుఃఖోద్వేగంతో తడి ఆరిన గొంతులను ఎన్నింటినో ఆ వర్షపాతంతో తడపవచ్చు.

డాక్టర్లు, లాయర్లు, వర్తకులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులు మొదలైనవా రందరికీ మా ప్రార్థన: మీ రిచ్చిన విరాళాలకు మీకు ధన్యవాదాలు. కాని, రెండవసారి కూడా మీకు తోచిన సహాయం పంపించండి. మీ సోదరులను మీరు కాకపోతే మ రెవరు ఆదుకొంటారు?

ఇంతగా మేము మిమ్ముల నందరినీ విరాళాలకై అర్థించడం మీరు పంపే ప్రతి రూపాయ కూడా కూటికై నకనక లాడుతున్న ఒక పేదకు అన్నం రూపంలోనో, కొంప పోయిన ఒక బక్క సంసారికి రెండు వాసాల రూపంలోనో, కట్టు గుడ్డలతో నిలిచిన ఒక తల్లికి పసుపు కుంకంగానో శ్రీ రామకృష్ణ మిషన్ ద్వారా చేరగలదు కాబట్టే. ఆ లోకోత్తర సంస్థ దీనజన సేవలో తనకు తానే సాటి అని మరొకసారి నిరూపించుకొంటున్నది. ధనాభావంవల్ల దాని మహత్తర కృషికి పరిమితు లేర్పడరాదు.

## సమితిలో చైనాకు సభ్యత్వ సమస్య

### ప్రతిఘటించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ ల నిర్ణయం

వాషింగ్టన్, సెప్టెంబర్ 9—ప్రస్తుత పరిస్థితులలో మిత్రరాజ్య సమితిలో చైనీస్ రిపబ్లిక్‌కు సభ్యత్వ మిప్పించడానికి జరిగే ప్రయత్నాలన్నింటిని పట్టుదలతో ప్రతిఘటించడానికి అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్‌లు నిశ్చయించుకున్నవి.

నిన్న ఇక్కడ జరిగిన అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలెండ్ ల పరస్పర రక్షణసంఘ సమావేశంలో ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు కలిసి పై విధంగా నిర్ణయించారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 11— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,07,272-9-10 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

శ్రీ ఎస్. ఎస్. వాసన్, మద్రాసు (రెండవ దఫా) 5000-0-0
హిందూ కాలేజీ, గుంటూరు 2500-0-0
ఇందులో:- విద్యార్థుల విరాళం 2000-0-0, అధ్యాపకవర్గం 250-0-0, కాలేజీ కమిటీ 250-0-0, చేరి వున్నవి.
శ్రీ కాట్లూరి సుబ్బారావు(పవర్‌పేట, ఏలూరు) వసూళ్ళు 400-0-0
ఇందులో:-శ్రీ గారపాటి చినకనకయ్య 100-0-0, శ్రీమతి గారపాటి అచ్చాయమ్మ 100-0-0, శ్రీమతి గారపాటి మాయాదేవి 100-0-0, శ్రీమతి గారపాటి చూడామణి 100-0-0, చేరి వున్నవి
శ్రీ బి ఎల్. నారాయణ (బళ్లారి) బృందం వసూలు చేసిన విరాళం 400-0-0
ఇందులో:—శ్రీ రొద్దం సుబ్రహ్మణ్యం అండ్ బ్రదర్స్, బళ్ళారి 11-0-0, శ్రీ బి. చంద్రశేఖర్ అండ్ బ్రదర్స్, బళ్లారి 11-0-0, శ్రీ కల్వ చెంచయ్య, శ్రీ జయం అచ్చయ్య, కమిషన్ ఏజెంట్స్ 11-0-0, గోపాలకృష్ణ స్టోర్స్ 11-0-0, కె. వి. తిరుపలప్ప, ఎగుమతి దిగుమతి వ్యాపారం 11-0-0, శ్రీ రామె రామయ్యశెట్టి 11-0-0, శ్రీ బి. తిప్పయ్యశెట్టి 11-0-0, శ్రీ రొద్దం వెంకటసుబ్బయ్య అండ్ సన్స్ 11-0-0, శ్రీ కె. శ్రీరాములు 11-0-0, శ్రీ హెచ్ వి. వెంకటస్వామప్ప 11-0-0, శ్రీ హెచ్. బసలింగప్ప, కరిబసప్ప అండ్ బ్రదర్స్ 11-0-0, శ్రీ విట్టా దొడ్డ హనుమంతప్ప సుబ్బయ్య శెట్టి 11-0-0, పట్టి సోమరాయప్పఅండ్ సన్స్ 11-0-0, ఎస్. అబ్దుల్లా సాహెబ్ 11-0-0, ఎస్. నబీసాహెబ్ 11-0-0, డాక్టర్ ఆర్. టి. సింగ్ కవిరాజ్ 10-0-0, శ్రీ యస్. నాగప్ప 10-0-0, మురాజ్‌మల్, బి. ఎల్. భూటాడ 8-0-0, శ్రీ మంథికంటి రామయ్యశెట్టి 5-0-0, శ్రీ ఆర్వేటి సీతారామయ్యశెట్టి 5-0-0, శ్రీ ఎం. లక్ష్మీనరసప్ప శెట్టి అండ్ సన్స్ 5-0-0, శ్రీరామ్ రాజారామ్‌సేట్ 5-0-0, శ్రీ బసనవల్లి ఎల్లప్ప 5-0-0, శ్రీ బి. భోగప్పశెట్టి 5-0-0- శ్రీ సి. నేమకళ్ళయ్యశెట్టి 5-0-0, శ్రీ పోలా వెంకయ్యశెట్టి 5-0-0, శ్రీ కల్వ అచ్చయ్యశెట్టి 5-0-0, శ్రీ రొద్దం సత్యనారాయణశెట్టి 5-0-0, శ్రీ లాల్‌చంద్ నాద్‌మల్ 5-0-0, శ్రీ కోడికంటి సుబ్బారాయుడు 5-0-0 శ్రీ రామచంద్ర కిరిబసప్ప శెట్టి అండ్ సన్స్ 5-0-0, శ్రీ సొంతా శరామయ్యశెట్టి 5-0-0, శ్రీ ఎస్. లింగన్న 5-0-0, శ్రీ టి. అశ్వత్థప్ప 5-0-0, కె లక్ష్మీనారాయణశెట్టి 5-0-0, శ్రీ భీమనపల్లి లక్ష్మయ్య 5-0-0, ఎం. ఎస్. మారుతి అండ్‌కో 5-0-0, బి. సంజీవయ్య 5-0-0, హెచ్. ఎస్. అండ్‌సన్స్ 5-0-0, అబ్దుల్ సత్తార్,అబ్దుల్ అజీజ్ సేట్ 5-0-0, ఆర్. కృష్ణమూర్తిశెట్టి 5-0-0, ఆర్‌కుండి కాశిమ్‌సాహెబ్ 5-0-0, హంబ్బలి వెంకప్పశెట్టి 5-0-0, చేరి వున్నవి.
వెంకటగిరి రాజాస్‌కాలేజి(నెల్లూరు) ఉపాధ్యాయవర్గం 350-0-0
శ్రీ చావరాల శ్రీనివాసరావు (అరండేల్‌పేట, గుంటూరు) రెండవ దఫా 350-0-0
ఇందులో:శ్రీడి.ఎల్ నారాయణ, అడ్వకేట్, గుంటూరు 116-0-0, శ్రీ ఆర్.ఎల్ నారాయణ, అడ్వకేట్ గుంటూరు 58-0-0 శ్రీ కట్లూరి వెంకట్రావ్, అడ్వకేట్ గుంటూరు50-0-0, శ్రీ ఎమ్. విశ్వపతిశాస్త్రి, అడ్వకేట్ గుంటూరు 25-0-0, శ్రీ టి నాగభూషణం, అడ్వకేట్, గుంటూరు25-0-0, శ్రీ గొడవర్తి సుబ్బారావు, అడ్వకేట్, గుంటూరు 15-0-0; శ్రీపి.శ్రీనివాసమూర్తి, అడ్వకేట్ 10-0-0, శ్రీ కె వై. నారాయణ, అడ్వకేట్ గుంటూరు 10-0-0, శ్రీ ఎస్. ఎస్. ఆర్. పంతులు, అడ్వకేట్, గుంటూరు 10-0-0, శ్రీ కె వి. రెడ్డి, అడ్వకేట్, గుంటూరు 10-0-0, శ్రీ వి. వెంకటేశ్వరరావు అడ్వకేట్ గుంటూరు 5-0-0. శ్రీ సి. ఆర్. కృష్ణారెడ్డి అడ్వకేట్ గుంటూరు 5-0-0, శ్రీ జి సుబ్బారావు,అడ్వకేట్,గుంటూరు5-0-0, శ్రీ కోమూరి సుబ్బారావు,అడ్వకేట్, గుంటూరు 5-0-0 చేరివున్నవి.
మిత్రులానమితి, అమెచూర్ ఆర్టిస్ట్స్ కాలేజీ నంద్యాల (నాటకప్రదర్శనం ద్వారా) 116-0-0
గుంటూరు డిస్ట్రిక్టు పోలీస్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్, గుంటూరు 116-0-0
మైసూరు ఆంధ్రా లాడ్జి విద్యార్థుల మైసూరు సిటీ— 150-0-0
ఇందులో శ్రీ డి వి. నరసింహారావు 25-0-0, శ్రీ సి. హెచ్. సీతారామస్వామి 20-0-0 శ్రీ బి. వి. పండిట్ 10-0-0, హిందూస్థాన్ ట్రావెలర్స్ స్టోర్సు 5-0-0, శ్రీ సుబ్రహ్మణ్యం 5-0-0, శ్రీ ఎమ్. ఎల్. నరసీ హోరావు 5-0-0, శ్రీ పి. సుదర్శన్ 5-0-0, శ్రీ వి. కె. మోహన్ 5-0-0, శ్రీ కె. వెంకటేశ్వరరావు 5-0-0.కేరళామందిర్ 5-0-0, శ్రీ తంగవేలు మొదలియార్ 5-0-0, సి.హెచ్. నాగేశ్వరరావు 5-0-0, ఆంధ్రా లాడ్జి 13-12-0 చేరివున్నవి.
లింక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ శ్రీ ఎ. ఎమ్. శైతాన్‌ద్వారా 100-0-0
గుడివాడ జిల్లా మున్సిఫ్ కోర్టు సిబ్బంది 21-0-0
తూర్పుసత్రం ధర్మకర్తల సంఘం బావట్ల 500-0-0
ఎ బి. ఎమ్. సెకండరీ ట్రైనింగ్ స్కూలు బావట్ల, విద్యార్థులు, ఉపాధ్యాయులు 150-0-0
కృష్ణాజిల్లా లారీ ఓనర్ల అసోసియేషన్, విజయవాడ 516-0-0
సాధుచెట్టి మహాజనసంఘం, మద్రాసు-1 126-0-0
ఇందులో :—మెసర్స్ జానకయ్య చెట్టి అండ్ కంపెనీ, మద్రాసు-1, 25-0-0, మెసర్స్ ఆలత్తూర్ అబ్బాయిచెట్టి అండ్ కంపెనీ (మద్రాసు-1) 21-0-0, మెసర్స్ టి పురుషోత్తంచెట్టి అండ్‌కో (మద్రాసు-1) 11-0-0, మెసర్స్ ఆర్. కుప్పుస్వామి చెట్టి (మద్రాసు-1) 11-0-0, మెసర్స్ ఎమ్. వెంకటయ్యచెట్టి అండ్ కో (మద్రాసు-1) 10-0-0, మెసర్స్ వి. వి. చెంగయ్యచెట్టి అండ్ కో (మద్రాసు-1) 10-0-0, మెసర్స్ సి. వరదరాజులుచెట్టి అండ్ కో 10-0-0, మెసర్స్ టి. వి. ఎతిరాజులు చెట్టి అండ్ కో మద్రాసు-1 5-0-0, మెసెర్స్ వి. ఎస్. వి. దేవరాజులు చెట్టి అండ్ కో 5-0-0 మెసర్స్ డి మునుసామిచెట్టిఅండ్ కో 5-0-0, శ్రీ ఎం. దామోదరం చెట్టి 5-0-0, చేరి ఉన్నవి.
అనంతపురం ఆర్ట్సు కళాశాల విద్యార్థుల నాలుగవ దఫా 116-0-0
ఇందులో:—శ్రీ ఎస్. రాఘవాచారి 10-0-0, శ్రీ టి. నారాయణమూర్తి 10-0-0, శ్రీ వి సూర్యారావు, 5-0-0, శ్రీమతి జె సావిత్రమ్మ (వాక్సినేటర్) 5-0-0, హాస్టల్ వెజిటేరియన్ వంటవారు 8-0-0, చిల్లర వసూళ్ళు 78-0-0, చేరి వున్నవి.
పార్వతీపురం పట్టణ యువజన సంఘం 84-7-5
శ్రీ టి. ఎస్. నారాయణస్వామి అయ్యర్, బెంగుళూరు 100-0-0
మునిసిపల్ రిక్రియేషన్ క్లబ్బు, ఆదోని 51-0-0
శ్రీ పి. నరసింహరాజు, బొబ్బిలి 18-0-0
డాక్టర్ డి గోపాలకృష్ణమూర్తి, చిత్తూరు 15-0-0
అమెచూర్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, బరంపురం 701-0-0
ఇందులో:—నాటకం టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చిన 464-0-0, శ్రీ కొంబాడ లక్ష్మీనారాయణ సుబుద్ధి, బరంపురం 25-0-0, శ్రీ వైశ్యరాజు సూరయ్యరాజు, బరంపురం 25-0-0, బరంపురం తాలూకా గుస్తివర్ర గ్రామస్థులు 25-0-0, బరంపురం తాలూకా తూటిపురం గ్రామస్థులు 15-0-0, శ్రీ ఎం. రామస్వామి బరంపురం 15-0-0, శ్రీ డి మహాపాత్రో, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్, బరంపురం 11-0-0, శ్రీయుతులు ఆర్. అప్పారావు, సి. జగ్గారావు, బరంపురం 11-0-0, వైశ్యరాజు కాశీవిశ్వనాథంరాజు, బరంపురం 11-0-0, శ్రీ మాడుగుల అప్పన్న ఇతరమిత్రులు బరంపురం 11-0-0 శ్రీయుతులు ఎ. సూరన్న, జి పి. రాజలింగంగార్లు బరంపురం11-0-0 మల్లిపెద్దఅప్పన్న,ఇతరులు11-0-0 శ్రీ గాదె నారాయణమూర్తి బి. ఏ. బి. ఎల్. అడ్వకేట్, బరంపురం 11-0-0. శ్రీ గణపతిరథ్, గుడ్డి పద్ర 11-0-0, శ్రీ ఆర్. దుర్లభనాయుడు కేసరిపాద 11-0-0, శ్రీమతి వి బంగారమ్మ బోరంగో బరంపురం తాలూకా 11-0-0 చేరివున్నవి.
తాలూకా హైస్కూల్ తెనాలి విద్యార్థుల వసూలు 144-6 9
శ్రీ సీతారామాంజనేయ వర్క్‌స్ సర్వీసు (గుంటూరు) సిబ్బంది 116-0-0
డాక్టర్ వి. నాగభూషణరావు, నెల్లిమర్ల విశాఖజిల్లా 10-0-0
శ్రీ ఆర్. ఎల్. భండారి నెల్లిమర్ల 15-0-0
శ్రీ సి ఇ. పెరీరా నెల్లిమర్ల 10-0-0
శ్రీ సి డి. జస్టిన్ నెల్లిమర్ల 10-0-0
శ్రీ ఎ ఎన్. భాస్కరరావు నెల్లిమర్ల 10-0-0
శ్రీ చౌతుమల్ చౌతుమల్ నెల్లిమర్ల 5-0-0
శ్రీ ఎస్. సుబ్బారావు నెల్లిమర్ల 5-0-0
కొల్లూరు కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ కొల్లూరు 116-0-0
సింహాచలం దేవస్థాన ఉద్యోగులు, సింహాచలం 310-0-0
ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్ (ఎస్ప్లనేడ్, మద్రాసు-1) ఉద్యోగులు 100-10-0
ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్ (మైలాపూర్ మద్రాసు-4) 20-0-0
ఆంధ్ర బ్యాంకు లిమిటెడ్ (టి నగర్, మద్రాసు-17) 17-8-0
జిల్లా పోలీసు ఆఫీసు, జిల్లా ఇంటెలిజెంట్ బ్యూరో (నెల్లూరు) ఉద్యోగులు 70-0-0
కృష్ణా లంచ్‌హోమ్ (సాలూరు) సిబ్బంది 65-0-0
గవర్నమెంటు బేసిక్ ట్రెయినింగ్ స్కూల్ (విశాఖపట్నం), విద్యార్థులు .... .... 100-0-0
శ్రీ వి. నారాయణమూర్తి, కాకినాడ 50-0-0
అశోక బాల సంఘం, విదదవోలు 25-0-0
నీలమాంబ సమాజం, విశాఖపట్నం 30-0-0
లేడీ ఆంప్తిల్ సెకండరీ ట్రైనింగ్ స్కూల్ ఫర్ ఉమెన్ (బందరు) విద్యార్థినులు, ఉపాధ్యాయినులు 372-4-0
శ్రీ సీతారామ జనరల్ స్టోర్స్, పెంటపాడు, పశ్చిమ గోదావరి జిల్లా .... ... 25-0-0
ఉస్మాన్ సాహెబ్ మిల్స్ ఆంధ్ర కార్మికులు, నాందేడ్, హైదరాబాడ్, హైదరాబాద్ సంస్థానం 93-0-0
ఇందులో :—శ్రీ వి. యస్. సుబ్రహ్మణ్యం 10-0-0.
అయిదు రూపాయలు ఇచ్చిన దాతల పేర్లు :—శ్రీ మురుకుట్ల లక్ష్మీనారాయణ, శ్రీ చిట్టా సూర్యనారాయణ, శ్రీ వి. రాధాకృష్ణమూర్తి, శ్రీ యం. భోజరాజు, శ్రీ యస్. ఇ రాంగోపాల్, శ్రీ చిట్టా నాగేశ్వరస్వామి, శ్రీ నాదన్, శ్రీ పి.ఆంజనేయులు, శ్రీ మురుకుట్ల సుబ్బారాయుడు, శ్రీ సి. అప్పారావు, మిస్టర్ ఇబ్రహీం సాహెబ్, శ్రీ హెచ్. ఆర్. గౌరీశంకర్, శ్రీ వి.పి. గణపతి, శ్రీ యం. నాయుడు చేరి వున్నవి.
శ్రీ సత్యనారాయణ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యూనియన్, నరసరావుపేట 130-0-0
ఇందులో శ్రీ కె. కాశీరామారావుగారు 25-0-0, మహమ్మద్ మూసాగారు 20-0-0, శ్రీ ఎ. శేషగిరిరావు 10-0-0, శ్రీ యేనుగుల సంజీవిగారు 15-0-0, శ్రీ టి. రామమోహనరావు 17-0-0, శ్రీ జి. వెంకటరత్నం17-0-0, షేకుగలీబు 5-0-0, శ్రీ ఆర్. నారాయణ 10-0-0, శ్రీ ఎ. వెంకటస్వామి 5-0-0 చేరివున్నవి.
విజయనగరం కల్లీ దుకాణవాళ్లు 50-0-0
ఇందులో శ్రీ ఒమ్మి సూర్యనారాయణ 14-4-0 చేరివున్నవి.
శ్రీకాకుళం తాలూకా కొర్లాం గ్రామస్థుల విరాళం 210-0-0
ఇందులో శ్రీమతి దిక్కలి రంగమ్మగారు, కొర్లాం 116-0-0, శ్రీ పీస చిన్నప్పల నాయుడుగారు, కొర్లాం 25-0-0, శ్రీ పీస అప్పన్నగారు (కృషీకర్‌లోక్‌పార్టీ అభిమానులు), కొర్లాం10-0-0, పీస రాము నాయుడుగారు గ్రామ మునసబు" కొర్లాం 5-0-0, శ్రీపీస రఘురాము నాయుడుగారు (లోక్‌పార్టీ అభిమానులు) కొర్లాం 5-0-0, శ్రీ కొర్లాం వెంకటలక్ష్మీ నారాయణస్వామి కొర్లాం5-0-0, శ్రీ యిప్పిలి జనార్దనరావుగారు కొర్లా 5-0-0, శ్రీకోరాడ అప్పల సూర్యనారాయణగారు లోక్‌పార్టీ కొర్లాం 5-0-0 చేరి వున్నవి.
శ్రీ ఎలమంచిలి తిరుమలరావు గారు, కనుమూరు 50-0-0
శ్రీ భోగినేని సూర్యప్రకాశరావు కవులూరు, వయాకొండపల్లి 10-0-0
వైశ్య బాలభక్త సంఘం (మద్రాసు) వసూళ్లు 10-12-0
పెసిడెన్సీ కళాశాల ఆంధ్ర విద్యార్థులు (విక్టోరియా హాస్టలు మద్రాసు-5) 116-0-0
ఇందులో శ్రీయుతులు మునిరత్నం నాయుడు,బంగారురాజుగార్ల నాయకత్వములో విక్టోరియా హాస్టల్ ఆంధ్ర విద్యార్థులు సేకరించినది 68-12-9, శ్రీ కృష్ణంరాజు 10-0-0, శ్రీ జి. వి. కృష్ణచౌదరి 10-0-0, శ్రీ ప్రభాకరమూర్తిరాజు 5-0-0, శ్రీ మునిరత్నం నాయుడు 5-0-0, శ్రీ ఎమ్. అమ్మన్న చౌదరి 5-0-0, శ్రీ వెంకట్రావు 5-0-0, చిల్లర విరాళములు 7-3-3 చేరివున్నవి.
శ్రీ పొన్నూరి వెంకటరత్నం మద్రాసు—1 51-0-0
శ్రీ పొన్నూరు సత్యనారాయణ, 97, వరదాముత్తియప్పన్ వీధి, మద్రాసు 25-0-0
శ్రీ కె సత్యనారాయణ ఐ. పామిడి కొవ్వూరు తాలూకా 10-0-0
శ్రీ కె. కృష్ణమూర్తి (గుంటూరు) వసూళ్లు 31-0-0
ఇందులో:—శ్రీ ఎనిశెట్టి లక్ష్మయ్య సన్, బాలసూర్యప్రకాష్ గుప్త గుంటూరు 11-0-0, శ్రీ కురిచేటి గంగరాజు, గుంటూరు 5-0-0, శ్రీ పరిటాల వెంకటేశ్వరరావు, గుంటూరు 5-0-0, శ్రీ జూపూడి వెంకట నరసింహారావు, గుంటూరు 5-0-0 శ్రీ బావనపల్లి ఆదినారాయణ, గుంటూరు 5-0-0 చేరి వున్నవి.
శ్రీ కొర్లాం నారాయణమూర్తి, కొర్లాం, శ్రీకాకుళం జిల్లా 5-0-0
మున్సిపల్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల సంఘం, అల్లిపురం, వాల్తేరు 8-14-0
శ్రీ హేమా హనుమంతయ్య, దొడ్డపేట 5-0-0
బద్వేలి పంచాయతీ నిధినుంచి 58-0-0
తిరుత్తని బలిజపేట ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల వసూళ్లు 13-0-0
శ్రీ టి లక్ష్మయ్యచెట్టి అండ్ సన్సు, టి మునెయ్యచెట్టి, కాళహస్తి 5-0-0
కాళహస్తి బహదూర్‌పేట శెట్టి చిల్లర వర్తకుల సంఘం (శ్రీ టి.వెంకటాచలపతిగారి ద్వారా) 13-12-0
శ్రీ బి. జగన్నాథచెట్టి, తిరుపతి (ఈస్ట్) 5-0-0
శ్రీ వెంకటేశ్వర ప్రాచ్యకళాశాల విద్యార్థులు (శ్రీ రాజా నాగసుబ్బారెడ్డిగారి ద్వారా) 12-8-0
బుక్కరాయసముద్రం ప్రజలు, భారతీయ విజ్ఞాన సారస్వత సంఘసభ్యులు 33-3-0
శ్రీ ఎల్లంశెట్టి ఓబన్న,ప్రొద్దుటూరు 21-0-0
వెంకటరాజుపల్లె యువజనసంఘం (మూడవ దఫా) 12-0-0
దీనిలో : శ్రీ కస్తూరి చినప్పయ్య నాయుడుగారి పది రూపాయలు చేరివుంది.
వెలుదుర్తి కానిస్టేబిల్స్ విరాళం (హెడ్‌కానిస్టేబిల్ ద్వారా) 10-0-0
పెల్లోడు పంచాయతీబోర్డు (ప్రెసిడెంటు ద్వారా) 116-0-0
చిరంజీవి కుమారి యస్. సి. ఆండాళ్, నెల్లూరు 10-0-0
నేతాజీ యువజన సంఘం, వరదయ్యపాలెం 20-0-0
యాదమరి బి హెచ్. ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు (హెడ్‌మాస్టర్‌ద్వారా) 18-3-0
శ్రీ జి రామిరెడ్డి, హోస్పేట 25-0-0
వాయల్పాడు ప్రాథమికోపాధ్యాయుల సంఘం సెంటరు 5 0-0
శ్రీ బి. వీరారెడ్డి, బెల్లగళ, కోసిగి పోస్టు 5-0-0
రాయదుర్గప్రాథమికోపాధ్యాయుల సంఘం సెంటరు నిధినుంచి (కార్యదర్శి ద్వారా) 10-0-0
పుల్లంపేట యస్. బి వి. డి. సభ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది 139-11-0
బనజారి (సుగాలీ) కులాభివృద్ధి నవీన మార్గాకి సంఘం, పుంగనూరు 20-11-0
పూతలపట్టుబోర్డు మిడిల్‌స్కూల్ విద్యార్థులు, చిత్తూరుజిల్లా 10-0-0
శ్రీ స్వి ఎ. వెంకటరాయచెట్టి చిత్తూరు 10-0-0
శ్రీ బి. అప్పారావు, జి టి మద్రాసు 11-0-0
నూనెపల్లె ఆర్యవైశ్య సంఘం, (నంద్యాల, ఆర్. యస్.) 55-0-0
శ్రీ కె. నరసింహారెడ్డి, కర్రెవుద్దూరు, తిరుపతి 5-0-0
ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల బాలుర హాస్టల్, గుంటూరు 19-1-0
ఏలూరు మున్సిపల్ అండ్ బోర్డు ప్రాథమిక ఉపాధ్యాయులు, ఈస్ట్‌రేంజి సెంటర్ క్లాస్ వారు నుంచి కార్యదర్శి ద్వారా 58-0-0
గరికపర్రు బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల వసూళ్లు, హెడ్‌మాస్టరు ద్వారా 11-0-0
శృంగవరపుకోట గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ బోనంగి, మరదం, పోతనపల్లి గ్రామాలలో విచిత్ర వేషాల ద్వారా వసూలు చేసినది (సెక్రటరీ ద్వారా) 92-8-0
శ్రీ కె కొండయ్య, శ్రీకాకుళం 8-0-0
శ్రీ బి. కమలేశ్వరరావు, విశాఖపట్నం 25-0-0
నెల్లూరు "కాలేగ్స్" అసోసియేషన్ (కార్యదర్శి ద్వారా) 116-0-0
పేడూరు పంచాయతీబోర్డు (ప్రెసిడెంట్ నాగిరెడ్డి శేషురెడ్డి, తోటపల్లి గూడూరు ద్వారా) 100-0-0
కుల్లూరు పంచాయితీబోర్డు (ప్రెసిడెంటు ద్వారా) 116-0-0
శ్రీ చీరాల సూర్యనారాయణ, చోడవరం 5-0-0
శ్రీ వి. సూర్యప్రకాశ శర్మ, వేదాంతం పార్వతీశంగార్ల వసూళ్ళు, (శ్రీ జె శ్రీహరిప్రసాదరావుగారి ద్వారా) కూచిపూడి 55-4-0
శ్రీ బి కామేశ్వరరావు, కూచిపూడి 5-0-0
శ్రీ కానసనేని వెంకయ్య, క్రాప (శ్రీ వి. వెంకటప్పయ్య, వేమూరు ద్వారా) 5-0-0
రావికంపాడు బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 14-2-0
రేవేంద్రపాడు స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు (హెడ్‌మాస్టర్‌ద్వారా) 50-0-0
శ్రీ కాట్లూరి రాఘవయ్య, కొలకలూరు 25-0-0
శ్రీ సోము సుబ్బారావు, కొలకలూరు 5-0-0
నరసన్నపేట అగ్రికల్చర్ ఆఫీసు ఎ. డి, ఉద్యోగులు 13-13-0
శ్రీ సింగవరపు వెంకటరత్నం, రెమ్మనపాడు 11-0-0
శ్రీ ఎ. అప్పారావుగారి వసూళ్ళు, సారిపల్లి (శ్రీరాముడుదొర ద్వారా) 20-0-0
శ్రీ పిల్లుట వెంకటసుబ్బారావు, బెజవాడ 20-0-0
శ్రీ ఎ అప్పారావునాయుడు, వి యం. నారిపల్లి 45-0-0
శ్రీమతి సి. అలిమేలుమంగమ్మ, మచిలీపట్నం 5-0-0
శ్రీ వి వెంకటరమణారావు, మచిలీపట్నం 10-0-0
శ్రీ పొత్తూరి శేషగిరిరావు, గుంటూరు 5-0-0
కమ్మహాస్టల్ విద్యార్థులు, గుంటూరు 100-0-0
శ్రీ వల్లమూడి వెంకటేశ్వరరావు, కవుతరం 10-0-0
శ్రీ యం వెంకటేశ్వర్లు, మద్దిపల్లి, కాజ పోస్టు 5-0-0
శ్రీ ఎస్. హెచ్. వి కృష్ణమూర్తి, మారుటేరు 10-0-0
చిరలింగాల హిందూ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు 5-0-0
ఎస్ వి ఎస్. ఓ. ఎన్. కె వి. సంఘం స్కూలు, గుడివాడ 13-0-0
ఉటుకూరు బోర్డు హైస్కూలు హెడ్మాస్టర్‌గారి వసూళ్ళు 18 2 0
పెనుగంచిప్రోలు పోలీస్‌స్టేషన్ సిబ్బంది 26-0 0
శ్రీ అన్నం సుబ్బారావు, జమ్ములపాలెం 15 0 0
శ్రీమతి కె. జానకీకుమారి జయదేవి తాడిపూడి 5 0 0
శ్రీ అక్కుల గురునాథం తెనాలి 5 0-0
శ్రీ వీరిపురపు వెంకటరమణయ్య, పాలడుగు 5 0 0
శ్రీమతి జోడుల విజయలక్ష్మమ్మ తెనాలి 10 0 0
శ్రీ కె రామకృష్ణనారాయణ, తెనాలి 30 0 0
సి. హెచ్. ఫ్రాన్సిస్ ఏలూరు (కానిస్టేబిల్స్, హెడ్ కానిస్టేబిల్స్ తరపున) 25 0 0
శ్రీమతి వంకినేని రత్నమాణిక్యాంబ, ఏలూరు 5-0-0
శ్రీ వంకినేని సుబ్బారావు ఏలూరు [illegible]-0-0
శ్రీ యస్. రామచంద్రమూర్తి చిన గంజాం 10-0-0
కడవకూదేరు, గోదావరి వరదబాధితుల సహాయ కమిటీ (సెక్రటరీ ద్వారా) 50 0-0
ఆరవల్లి బోర్డు ప్రాథమిక బాలికా పాఠశాల 13-2-0
శ్రీ పోలా వెంకటప్పయ్య యెండ్లూరు 10-0-0
శ్రీ వి. సింగార మొదలియార్ గూడూరు 25 0-0
కాకరవాయి హెచ్ ఇ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, కంబంపాడు పోస్టు 27-0 0
శ్రీ చావరాల రాఘవయ్య, కోదూరు, గుర్రపల్లె 5-0-0
శ్రీ భగవతి ఫండ్స్ లిమిటెడ్, గుంటూరు 58-0-0
శ్రీ కోజనపల్లి వెంకట పోలిశెట్టి చిలకలూరిపేట 15-[illegible]
శ్రీ ఎ. శేషగిరిరావు బి యస్ టి డి. కంపెనీ, చీరాల 132-[illegible]
దీనిలో: శ్రీ కె వీరస్వామి 25-0-0 శ్రీ వద్ల పుల్లయ్య25-0 0, శ్రీ వై. చిన్నయ్య 20 0 0 శ్రీ ఎ. శేషగిరిరావు 10-0-0, శ్రీ వి హెచ్. వెంకటే[illegible] గుమస్తాలు 27-0[illegible] పులు 5-0-0, [illegible] కూలీలు 18-0-0 చే[illegible]
శ్రీ గోపాలకృష్ణా [illegible] ఆయిల్ మిల్సు, పెనుగొండ
శ్రీ ఎం. మోహనరావు, మిత్రులు, విజయవాడ
శ్రీ బుడ్డి కోటివీరయ్య, హస్తినపురం
పెదవడ్లపూడి టీచర్స్ సెంటర్ క్లాసు సెక్రటరీ బెలికోసూరి వెంకటగిరి జయదేవి, గుంటూరు 5-[illegible]
శ్రీమతి కె. శేషమ్మ, పూడూరు, నెల్లూరు తాలూకా 10-0-0
మునుపల్లి విద్యార్థుల తరపున శ్రీ టి. సుబ్బారావు, మునువల్లి [illegible]
దొప్పలపూడి కామ్రేడ్స్ శ్రీ బి సూర్యనారాయణరావుగారిద్వారా 301-0-0
శ్రీ సి. హెచ్. వెంకటప్పరెడ్డి, భావనేనివారిపాలెం 5-0-0
సెక్రటరీ గ్రామ పునర్నిర్మాణ అభివృద్ధి సంఘం, కవుతరం 50-0-0
శ్రీ కొత్త బాలదాసు, గుంటూరు 25-0-0
ఆంధ్రా రిక్రియేషన్ క్లబ్, (బొంబాయి) శ్రీ యన్ యన్ శాస్త్రి ద్వారా పంపినది 12-[illegible]
మిస్టర్ జి. యస్. కె. ఏసుదాసు, న్యూఢిల్లీ 5-0
శ్రీ కె. వి. నారాయణ, బెనారస్-2 5 0
ఇండియన్ అగ్రికల్చరల్ రీసర్చి ఇన్‌స్టిట్యూట్ (న్యూఢిల్లీ) పోస్టు గ్రాడ్యుయేట్స్ కోర్సు విద్యార్థులు శ్రీ బి. రెడ్డిబాబు ద్వారా 105-[illegible]
డాక్టర్ బి వెంకటరావు, బోలారం 10-0-0
శ్రీ యం. వెంకట సుబ్రహ్మణ్యం కావుగల్లు
శ్రీ టి బి జి. టింక్, నాందేడ్ 25
దేవరకొండ విద్యార్థి యూనియన్ 10-
శ్రీ యం. వెంకటస్వామి, ఖమ్మం 8
శ్రీ జి. నారాయణరావు, తక్కెళ్ళపాడు 101-0-[illegible]
శ్రీ మేళ్ళచెర్వు రంగారావు, ఖమ్మంమెట్టు 15-0-[illegible]
గోకినపల్లి గవర్నమెంట్ మిడిల్ స్కూల్ విద్యార్థులు సేకరించి పంపినది 113 [illegible]
శ్రీమతి పెండ్యాల పార్వతమ్మ, కరీమ్‌నగర్ 5-0
శ్రీమతి సి హెచ్ రామకోటమ్మ, కరీమ్‌నగర్ 5-[illegible]
శ్రీ సి హెచ్ రామమోహన్‌రావు, కరీమ్‌నగర్
శ్రీ పి కృష్ణమూర్తి హనుమకొండ
శ్రీ ఎ శ్రీకృష్ణయ్య వరంగల్,
శ్రీ సిర్సా విశ్వనాథం ఆసిఫాబాద్
నల్లగొండ మునిసిపాలిటీ శిక్షాబోర్డు కార్యాలయాల ఉద్యోగులు

(మిగతా 8 వ పేజీలో)

ఆంధ్ర పత్రిక వివిధ వ్యాసానుబంధం

# విలియం జేమ్స్ — "ప్రెగ్మాటిస్టు" తత్త్వవేత్త

3

""ప్రెగ్మాటిస్ట్" తత్త్వవేత్త విలియం జేమ్స్‌ను గురించి శ్రీ గోపీచంద్‌గారు వ్రాసిన వ్యాసంలో మొదటి రెండు భాగాలను గత సెప్టెంబర్ 6 వ తేదీ ఆదివారంనాడు ప్రకటించాము. జేమ్స్ బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని, తత్త్వ విచారణ ఆయనకు ప్రారంభమైన విధానాన్ని వివరించే మూడవ భాగాన్ని నేడు ప్రచురిస్తున్నాము—ఎడిటర్."

జేమ్స్‌యొక్క ఈ దృష్టి అనేక విమర్శలకు దారితీసింది. "ఏది నమ్మటం మంచిదో అదే సత్యం." "రాబోయే అనుభవంలో ఏది ఫలీభవిస్తుందో అదే నిజం;" ఏది అవసరాన్ని తీరుస్తుందో, అదే నిజం"-ఇటువంటి భావాలు అపార్థానికి దారితియ్యటం సహజం. కొంత మంది జేమ్స్‌యొక్క ప్రెగ్మాటిజం 'వర్తక లౌకిక సిద్ధాంతం' అన్నారు. మరి కొంత మంది 'మనం చేసిన ప్రతిపనినీ సమర్థించుకోటానికి ఈ సిద్ధాంతం పుట్టింది' అన్నారు 'ఇతర విలువలు తెలియని అమెరికా దేశానికి తగిన సిద్ధాంతం' అని కొందరు అపహాస్యంచేశారు. 'అసలు వాస్తవికత తేలక ముందు మంచి చెడులు నిర్ణయించటానికి వీల్లేదనీ, అందువల్ల ఈ సిద్ధాంతం మానవజాతికి ఉపకారం కంటె అపకారమే ఎక్కువ చెయ్యవచ్చనీ కొంతమంది విమర్శకులు అన్నారు. వాద దృష్ట్యా ఈ విమర్శలు సరైనవేగాని, జేమ్స్ వాదంలో కొంత బలం, కొంతసత్యం, కొంత అవసరం లేకపోలేదు.

(1) ప్రజలు తాము అనుసరించదలచిన తత్త్వశాస్త్రాన్ని, వాస్తవికత్వాన్ని ఇష్టంగా తెలుసుకొని ఏరుకోరు. తమ స్వభావాలకు అనుకూలమైన వాటిని ఏరుకుంటారు. తార్కికంగా ఈ తత్త్వశాస్త్రం సరైనదేనా అని ఆలోచించరు. ఈ తత్త్వశాస్త్రాన్ని అనుసరిస్తే

శ్రీ
త్రిపురనేని
గోపీచంద్
బి. ఏ., బి. ఎల్.

మన జీవితాలకు ఏమి ఉపయోగం జరుగుతుంది అనే ఆలోచిస్తారు. కారణాలు తరువాత వస్తవి. ఈకారణాలు ఉదాహరణకు ఉపయోగపడేవేగాని, నిరూపణకు వినియోగపడేవి కావు కారణాలు. మన అవసరాన్ని బట్టి పుడుతవి. కారణాలను బట్టి మన అవసరాలు పుట్టవు.

"ప్రెగ్మాటిజం" అనే గ్రంథంలో విలియం ... మానవ స్వభావాల సంపు... చరిత్ర....తత్త్వవేత్త తన ... పుచ్చుకొంటాడు. "స్వభావం" ... కారణంగా చెప్పటానికి ... తన వాదాన్ని సమర్థించుకో... సంబంధంలేని కొన్ని కారణాలు చూపుతుంటాడు. స్వభావం అనే కారణాన్ని తప్పి... కాని, మిగిలిన కారణాలన్నిటి కంటే స్వభావం అనేది దృష్టి నిర్ణయంలో అధికమైన పని చేస్తుంది" అన్నాడు.

ఈ ... ప్రయోజనాన్ని తెలుసుకోటానికి ... ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు స్వభావం అనేది ఎలా కలుగుతూవుంది? అనేది బాధ ప్రశ్న. పరిస్థితులూ, మానవుడూ ఒకరి ప్రభావం ఒకరిమీద చూపుకోవటంవల్ల స్వభావం ఏర్పడుతూ వుందని మనం టూకీగా చెప్పుకోవచ్చు. అయినప్పుడు ఈ స్వభావం యదార్థాన్నికాక అయదార్థాన్ని ఎందుకు సూచిస్తుంది? లేకపోతే ఈ యదార్థం ఆ ప్రత్యేక పరిస్థితివల్లా, ఆ వ్యక్తి ప్రత్యేక శక్తివల్లా ఏర్పడితం కావచ్చు. అంటే ఆ సత్యం అసంపూర్ణం కావచ్చు. అంతేగాని మన స్వభావానికి అనుకూలంగా పోవటంలో తప్పేముంది? ఈ అసంపూర్ణ సత్యాలు, ఘర్షణవల్ల సంపూర్ణ సత్యానికి మళ్ళీ ఎలాగూ దారితీస్తవాయె!!!

విలియం జేమ్స్ స్వభావాలనుబట్టి తత్త్వవేత్తలను (1) సున్నితమైన మనస్సుగలవారిగానూ; (2) కఠినమైన మనస్సు గలవారిగానూ విభజించాడు ఈ రెండు రకాల తత్త్వవేత్తలూ రెండు రకాల తత్త్వశాస్త్రాలను సృష్టించారన్నాడు. వీటి సమన్వయం అవసరం అన్నాడు అనేకత్వాన్ని ఒప్పుకునే ఆస్తికత్వాన్ని అంగీకరించటమే దీనికి మార్గం అన్నాడు. ఈ ప్రపంచం ఒక స్థిర స్వరూపాన్ని పొందింది కాదు అన్నాడు. ఇంకా వృద్ధిచెందుతూనేవుంది అన్నాడు. అందువల్లనే మానవ ప్రయత్నం అవసరం అవుతూ వుంది అన్నాడు.

(2) పై విమర్శకుల అభ్యంతరాన్ని మరొక దృష్టితో పరిశీలిద్దాం. వాస్తవికత ఏదో తేలక ముందే మానవులకు కొన్ని నమ్మకాలు వుండేమాట నిజమే, వాస్తవికత తేల్చుకోకుండా మానవుడు తన నమ్మకాలను అనుసరించి పనులు చేసుకుపోతున్నమాట నిజమే రేపు వాస్తవికత తెలిసిన తర్వాత దానినిబట్టి మానవుడు ఈనాడు తన స్వభావం మీద, దాన్నిబట్టి వచ్చిన నమ్మకాలమీదా ఆధారపడి చేస్తున్న పనులన్నీ తప్పులు కావొచ్చు. ఈ పనులన్నీ వాస్తవికతకు విరుద్ధమైన పనులు కావచ్చు. అంగీకరిద్దాం. అయితే, భవిష్యత్తులో ఈ అపాయం వుంది గనక ఇప్పుడేం చెయ్యాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వాస్తవికత తేలలేదు. తేలేలోగా చేతులు ముడుచుకు కూర్చోవలసిందేనా? చేతులు ముడుచుకు కూర్చోవటం వీలు అవుతుందా? ఈ వైఖరి వాస్తవికతను తెలుసుకోటానికి సహాయపడుతుందా?—ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి.

తెలిసినంత వరకు తెలుస్తుంది పూర్తిగా తెలిసేటంత వరకూ వాటిని గురించి ఏ అభిప్రాయమూ లేకుండా వుండటం కుదరదు; కుదిరినా శ్రేయస్కరం కాదు. అప్పటికి తెలిసినదాన్ని బట్టి ప్రవర్తిస్తాం. అనుభవం మీద ఆ నాడు మనకు తెలిసింది తరువాత తప్పని తెలిసే వీలున్నా సరే. తెలుసుకోటానికి ఒక దాన్ని నమ్మి పని చేసుకుపోవటమే దారి

ఈ విధంగా ఊహించటం విలియం జేమ్స్‌కి చాలా విశాలమైన దృష్టిని కలిగించింది. యదార్థం తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ప్రవర్తించవలసి వస్తుందని అంగీకరించటంతో, తానే సైటని చెప్పవలసిన అవసరం అతనికి లేకుండా పోయింది "ఇంతకంటె బాగా బ్రతికే వీలుంది, అందుకు సహాయపడే భావం ఒకటి వుంటే, ఆ భావాన్ని తప్పకుండా సమర్థిస్తాను దీనికంటే ఎక్కువ లాభాలను సూచించే సిద్ధాంతం లేకుండా వుండేనూ, ఒకవేళ వున్నా, దానికీ దీనికీ వైరుధ్యం లేకుండా వుండేనూ సరి" అన్నాడు 'ప్రెగ్మాటిజం' అనే గ్రంథంలో.

విలియం జేమ్స్ సిద్ధాంతం ఇంత విశాలమైందీ, సత్తువ గలిగిందీ, యదార్థాన్ని ప్రతిబింబించేదీ అవబట్టే హొరేస్ యం కాలెన్, "నవీనులమైన మనకు అది ఒక జీవిత విధానాన్ని చూపుతుంది. ధైర్యాన్నీ, సృష్టించే శక్తినీ, స్వతంత్రాభిలాషను సూచించే స్ఫూర్తినీ చూపించే జ్యోతి అది మన స్వభావంలో అంతర్గతంగా వున్న 'దానికి ఒక స్వరూపాన్నిస్తుంది బయట జరిగే సంఘటనను భ్రమ ప్రమాదాలకు లోనుగాకుండా, ఏ విధంగా ఉత్సాహంగా ఎదుర్కోవాలో అది మనకు నేర్పుతుంది." అన్నాడు.

మరొకచోట అతనే విలియం జేమ్స్ సిద్ధాంతంలో వున్న మంచి లక్షణాలను ఈ విధంగా వర్ణించాడు:—

"అది సమరస భావాన్ని నెలకొల్పుతుంది వక్ర లక్షణాలను ఏ విధంగా బాగుచేసి ఆరోగ్యాన్ని స్థాపించాలో, బలాత్కారాన్ని ఏవిధంగా సమ్మతిలోకి మార్చాలో అతనికి తెలుసు. వాస్తవికత్వాన్ని అది అంగీకరిస్తుంది: వ్యక్తిత్వాన్ని గౌరవిస్తుంది కాని వ్యక్తి, సాముదాయిక వ్యవస్థలలో, మొత్తాలలో చేరటం కూడా అది అంగీకరిస్తుంది అది స్వతంత్రాన్నీ, నూతనత్వాన్నీ, సొంత ఆలోచననూ ప్రోత్సహిస్తుంది: కాని అనుక్షణం మారుతూ వుండే క్రమాభివృద్ధిని కూడా అది అంగీకరిస్తుంది అది స్వతంత్రత యొక్క, నమ్మకం యొక్క ప్రాముఖ్యతను గమనిస్తుంది. పరిస్థితుల ప్రభావాన్ని కూడా అంగీకరిస్తుంది. అనేకత్వంతో, రకరకాల గుణాలతో విశ్వ చలనంతో విరాజిల్లే వ్యక్తిత్వం, ఏ విధంగా తనలో వున్న ఒక గుణం ప్రభావంతో తాను కోరిన ఆదర్శాన్ని నెరవేర్చుకోగలదో జేమ్స్ సిద్ధాంతం నిరూపిస్తుంది. క్రమత్వం, ఒకే వస్తువుతో చెయ్యబడటం,— అనేవి వుండబట్టి పదార్థాలనుంచి ఆలోచనలు వొచ్చినై—రావటమే కాక, వొచ్చి వాటిని మార్చ గలుగుతున్నయ్. పదార్థాలను ఆలోచనలూ, ఆలోచనలను పదార్థాలూ—ఒకదాని మీద ఒకటి తమ ప్రభావాన్ని చూపు కోవటం యొక్క, ఒకదాన్ని ఒకటి మార్చుకోవటం యొక్క పర్యవసానమే నాగరికత......" అన్నాడు.

ఇంతవరకు జేమ్స్ నిర్వహించిన సిద్ధాంతం యొక్క స్వభావాన్నీ, అందులో వున్న మంచినీ తెలుసుకున్నాం. అంతేగాని అతని సిద్ధాంతం పరిపూర్ణ సిద్ధాంతమనీ, లోటులు లేవని చెప్పటం గానీ నా ఆదర్శం కాదు. ఇక అతని జీవితాన్ని తెలుసుకొని ఆ మీదట అతని సిద్ధాంతంలో వున్న లోటులను చర్చిద్దాం.

విలియం జేమ్స్ జీవితం తెలుసుకోవలసిన జీవితం. మార్గరెట్ నైట్ అనే ఆవిడ 'విలియం జేమ్స్' అనే పుస్తకంలో అతని జీవితాన్ని గురించి వ్రాస్తూ, "మానవ స్వభావానికి పునాదులు పసితనంలోనే వెయ్యబడతాయి—అని చెప్పే ఫ్రాయిడ్ సిద్ధాంతానికి జేమ్స్ బాల్యం ఒక ప్రబల తార్కాణం," అన్నది.

ఇది యదార్థం.

జేమ్స్ తండ్రి చిత్రమైన స్వభావం గలవాడు "నేను తండ్రిని గనుక నా మాట మీరు వినాలి" అనే భావం కొడుకులకు ఎన్నడూ కలుగ నిచ్చేవాడు కాదు తను కూడా వారిలో ఒకడై వారి జిజ్ఞాసను రేపేవాడు; వాదనలను రెచ్చ గొట్టేవాడు, తానూ పాల్గొనేవాడు; వారి స్వతంత్రేచ్ఛకు ఏ విధంగానూ భంగం కలుగ నిచ్చేవాడు కాదు.

విలియం జేమ్స్ తండ్రి పేరు హెన్రీజేమ్స్ (సీనియర్) అతనికి అయిదుగురు పిల్లలు నలుగురు కొడుకులు, ఒక కూతురు అందరిలోకి పెద్దవాడు విలియం జేమ్స్. ఈ కుటుంబం పెరిగిన వాతావరణాన్ని ఎడ్వర్డ్ ఎమర్సన్ ఈ విధంగా చిత్రించాడు:—

"విల్కీ ఏదో చెపుతాడు. వెంటనే అందర్లోకి చిన్నవాడైన బాబ్ దాన్ని విమర్శిస్తాడు హెన్రీ (జూనియర్) విల్కీని సమర్థిస్తాడు బాబ్ ఇంకా గట్టిగా వాదిస్తాడు. పెద్ద కుమారుడైన విలియమ్స్ నెమ్మదినెమ్మదిగా అందుకుంటాడు తండ్రి మితవాదిగా జోక్యం కలిగించుకుంటాడు. క్రమక్రమేణా ఈ మితవాది మాటలు వినేవారే వుండరు అంతటితో అతనికికూడా ఆవేశం పెరుగుతుంది. తన్ను తాను మరచి రంగంలోకి ఉరుకుతాడు. అంతా పెద్ద పెట్టున మాట్లాడుతూ, చేతులు త్రిప్పుతూ వుంటారు. చూచే వారికి వారి చేతుల్లో వున్న కత్తులు (భోజనం చేసే సమయం) ఎవ్వరికి ఎక్కడ గుచ్చుకుంటయ్యో అని భయంవేస్తూ వుంటుంది. ఆ సమయంలో జేమ్స్ భార్య నన్ను చూచి నవ్వుతూ, "కంగారు పడకు ఎడ్వర్డ్" ఒకరి నొకరు పొడుచుకోరులే, ఇది నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇది నిత్యం జరిగేదే అంటుంది.

ఇటువంటి వాతావరణంలో పెరిగిన ఎడ్వర్డ్ తత్వవేత్త అవటంలోనూ, తన తత్వశాస్త్రంలో మానవ విలువలకు ప్రాధాన్యం ఇవ్వటంలోనూ ఆశ్చర్యం ఏ ముంది?

విలియం జేమ్స్ జననం 11 జనవరి, 1842 న్యూయార్క్ పట్టణం అతని జనన ప్రదేశం తొమ్మిదోసంవత్సరంవరకూ అతను రకరకాల పంతులమ్మల దగ్గర చదివాడు తొమ్మిది మొదలు పదమూడో సంవత్సరంలోగా, న్యూయార్క్‌లో మూడు పాఠశాలలు మారాడు. అతని తండ్రికి అమెరికన్ విద్యాలయాలమీద సానుభూతి లేదు అందువల్ల 1855 లో విద్యాభ్యాసానికి గాను పిల్లలందర్నీ యూరప్ తీసుకొని వెళ్ళాడు లండన్‌లో మకాంపెట్టాడు పారిస్, బొలోన్, రోడ్ ఐలెండ్, జెనీవా, బోన్ మొదలయిన చోట్ల మొత్తం అయిదు సంవత్సరాలు చదువుకున్నాడు విలియమ్ జేమ్స్ ఈ రోజుల్లో అతను ఎదిగీలతను పరికించాడు చదువు చాలా చదివాడు. దాని పర్యవసానం అతను "ఇక మామూలు చదువు చాలు పోయింది ప్రస్తుతం నాకు చిత్రకారుడు నవ్వాలని అభిలాషగా వుంది" అనే అపేక్షను వెలిబుచ్చటంగా బయటపడింది

తండ్రికి ఇది ఇష్టం లేదు. ఏదో గొప్పవాడవుతా డనుకున్న కుమారుడు ఇలా అయిపోతున్నాడేమో అని విచారించాడు. అయినప్పటికీ కుమారునికి అడ్డు చెప్పలేదు కాని, సంవత్సరంలోనే జేమ్స్‌కి చిత్రకారుణ్ణి కావాలనే అభిలాష అడుగు అంటింది. 1861 లో పందొమ్మిదవ ఏట అతను హార్‌వర్డ్‌లోవున్న లారెన్స్ సైంటిఫిక్ స్కూల్లో రసాయన శాస్త్ర విద్యార్థిగా చేరాడు. కొన్నాళ్ళవరకూ ఆ శాస్త్రాన్ని శ్రద్ధగా చదివాడు. కాని, త్వరలోనే అతని దృష్టి జీవశాస్త్రాలమీదకు వెళ్ళింది. ఈ నాటికి అతని వయస్సు ఇరవై ఒకటి. ఏదో ఒక వృత్తిలో ప్రవేశించటానికి ప్రయత్నించవలసిన అవసరం కళ్ళముందు కనపడటం మొదలు పెట్టింది. ఈ ఉద్దేశంతో అతను 1864 లో హార్‌వర్డ్‌లో వున్న వైద్యశాలలలో, చేరటం అటు తిరిగి, ఇటు తిరిగి 1869 లో యమ్ డి డిగ్రీ సంపాదించటం జరిగింది. అతను సంపాదించిన డిగ్రీ ఇదే మొదటిదీ, చివరిదీనూ.

అతనికి చదువు పూర్తి అయినా, జీవితం ఒక దారికి రాలేదు. ఆరోగ్యం సరిగా లేదని ఊహించుకొని అతను మూడు సంవత్సరాలు ఇంటిదగ్గరే వున్నాడు. చెదురు బదురుగా వ్యాసాలు, సమీక్షలు వ్రాయటంకంటే, ఈ రోజుల్లో ఏమీ చేసేవాడు కాదు. తెలివిగల యువకులు ఏదో ఒక వ్యాపకం లేకపోతే, ఏదో ఒక జబ్బును వృద్ధి చేసుకుంటారు. జేమ్స్‌కి ఇదే సంభవించింది లోపల మూడు కోవటం, తన్ను తాను విమర్శించుకోవటం ఎక్కువైంది. తాత్వికంగా అనేక అనుమానాలు చెలరేగి, బాధ పెట్టటం మొదలు పెట్టినై, మనస్సు వికలమై అనేక వక్ర దృశ్యాలకూ, పీడ కలలకూ తావిచ్చింది. ఆ రోజుల్లో తను అనుభవించిన అనుభవాల్లోని ఒక ఊహా దృశ్యాన్ని మారు పేరుతో ప్రకటించాడు. జేమ్స్, ఆ నాటి అతని మానసిక స్థితిని ఆ ఊహా దృశ్యం చెప్పక చెపుతుంది:—

"తాత్త్విక నిరాశతోనూ, మా మాలు విన్న ప్రమాదోను గందరగోళం అవుతున్న స్థితిలో, నేను ఒక నాటి సాయంకాలం, అసలు సంధ్యవేళ, దుస్తులు వేసుకునే గదిలోకి వెళ్ళటం తటస్థించింది. ఆ గదిలో అకస్మాత్తుగా నా ఉనికిని గురించి నాకే భయం వేసింది. వెంటనే నేను ఇదివరకు పిచ్చి ఆసుపత్రిలో చూచిన ఒక రోగి నా మనస్సులో ప్రత్యక్ష మయ్యాడు. నల్లని జుట్టుతో, ఆకుపచ్చరంగు శరీరంతో ఎప్పుడూ అతను ఒక బెంచీమీద మోకాళ్ళ ముడుచుకొని, తన చొక్కాను మోకాళ్ళమీదకు లాక్కొని, కూర్చొని వుండేవాడు; కదలకుండా కూర్చొని వుండేవాడు. నల్లని కళ్ళను మాత్రంకదుపుతూ వుండేవాడు .... అతన్ని ఊహించీ ఊహించగానే "నా ఆకారం అదే ఆకారం" అనిపించేది నాకు. "నేను అలా అవవలసివుంటే, కాకుండా తప్పేదీ తప్పించ లేదు" అనే భావం అకస్మాత్తుగా అంకురించేది. ఈ భావం నాలో వున్న శక్తిని హరించింది నేను మూర్తీభవించిన భయానయ్యాను దీనితో నాకు ప్రపంచమే మారిపోయింది రోజూ ఉదయం ఈ భయంతోనే లేచేవాణ్ణి"

ఇదీ ఆనాటి అతని స్థితి అతని ఈ స్థితికి ముఖ్యకారణం వైద్య విద్యవల్ల అతనికి వచ్చిన లౌకిక జ్ఞానం అందులోనుంచి పుటిన కర్మసిద్ధాంతం. ఈ వాదంవల్ల తనొక యంత్రంలో చిక్కుకున్నట్టూ, అందులోనుంచి తప్పించుకునే మార్గంలేనట్లూ తలచి బాధపడేవాడు. "మానసిక అనుభవాలన్నీ పదార్థంనుంచి పుట్టినవే కారణ నిర్మాణం, చైతన్యస్థితికి సంబంధించివుండక, దీని పుట్టుకకు కారణమైన మెదడుకి సంబంధించి వుంది; అయినప్పుడు మానవుడు చేసేది ఏమిటి; వీటినుంచి మానవుడు తప్పించుకునేది ఎట్లా?- ఇదే అతని హృదయావేదన, బాధ.

ఈ బాధే అతని అనారోగ్యానికి ముఖ్య కారణం అవటంవల్ల, "కారణ వ్యవస్థ మనస్సుకి సంబంధించింది." అని చెప్పిన ఫ్రెంచి తత్వవేత్త రెనొవీర్ రచనలు అంధకారంలో దారీ తెన్నూ లేకుండా కొట్టుకుంటున్న అతని కొక మార్గాన్ని చూపి క్రమక్రమే ఆరోగ్య వంతుణ్ని చేశాయి. "భావాల బలాని"కి జేమ్స్ జీవితంలోని ఈఘట్టం ఒకనిదర్శనం.

ఈ విధంగా జేమ్స్ ఆరోగ్యం కుదటపడింది. 1872 లో అతను హార్వర్డ్ యూనివర్సిటీలో శరీర శాస్త్రోపాధ్యాయుడుగా చేరాడు. అప్పటినుంచీ అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతనికి తగిన వృత్తి అనాటికి దొరికింది.

అతను అనేక ఉపన్యాసాలు ఇచ్చాడు. వాటిని పుస్తక రూపాల్లో ప్రచురించాడు. అతని పుస్తకాలు ఎక్కువ ఉపన్యాస ధోరణిలోనే వుండేవి. అందువల్ల చదువరులకు అర్థం అవటానికి వీలుగా వుండేవి ఈ కారణంవల్లే ప్రముఖ విమర్శకులు అతని రచనలు అక్కడక్కడా విషయానికి తగిన బరువు ఉండక, తేలిక పారుగా వుంటాయని అభిప్రాయం వెల్లడించారు 1890 లో అతను 'మనస్తత్వ సూత్రాలు' అనే గ్రంథాన్ని ప్రచురించాడు ఇది పదార్థానికీ, మనస్సుకీ వున్న సంబంధాన్ని నిర్వచనం చేసిన గ్రంథం. తరువాత 1902 లో "మత అనుభవంలోని భేదాలు" అనే గ్రంథం ప్రచురించాడు ఇదికూడా మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన గ్రంథమే ఈ గ్రంథం గిఫర్డ్ ఉపన్యాసాల ఫలితం. జేమ్స్, మిస్ ఫ్రాన్సిస్ మోర్స్‌కి వ్రాసిన ఉత్తరాన్ని బట్టి ఈ ఉపన్యాసాల ఉద్దేశాలివి: (1) మత జీవితానికి 'తత్వశాస్త్రం' కంటే అనుభవం ముఖ్యం, (2) మతం యొక్క కొన్ని ప్రత్యేక రూపాలు విపరీతంగ కనుపించినా, జీవితాన్ని మొత్తంగా తీసుకుంటే, మతం, మానవుడు అనుసరించవలసిన ముఖ్యాంశాల్లోకల్లా ముఖ్యమైందని చదువరులచేతా, ప్రేక్షకులచేతా నమ్మించటం ఈ విషయం జేమ్స్‌కి అభిమానవిషయం అవటంవల్ల ఈ గ్రంథం అతని ఉత్తమ గ్రంథాల్లో ముఖ్యస్థానాన్ని ఆక్రమించుకొ గలిగింది

"ప్రెగ్మాటిజం" అనేది జేమ్స్ ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం ఈ వాదం తార్కిక వాస్తవిక వాదానికి పునాది. 'మత తత్త్వాలు నిజమైనవి గనక సత్ఫలితాల నిస్తున్నాయను కోగూడదు; సత్ఫలితాల నిచ్చిన నమ్మకాలు నిజమైనవని అనుకోవాలి' అని ఈ వాదం చెపుతుంది 1897 లో 'నమ్మాలనే సంకల్పం' అనే గ్రంథరూపంలో వెలువడిన భావాలు 1907 లో ప్రెగ్మాటిజం అనే గ్రంథంగా వృద్ధిచెందాయి. 1909 లో "ద్వంద్వప్రపంచం" అనే గ్రంథం ప్రచురించబడింది. తత్వవేత్త జేమ్స్ ప్రతిభను ఈ గ్రంథం నిరూపిస్తుందని చాలామంది విమర్శకుల ఉద్దేశం. ఈ గ్రంథాన్నిగూర్చి ప్రెగ్మాటిజం అంటే ఇష్టం లేని పామర్, "జేమ్స్ ఆక్రమించుకున్న ప్రముఖ స్థానానికి ప్రెగ్మాటిజం కలిగించిన ప్రమాదాన్ని, ఈ గ్రంథం తుడిచివేసింది" అని అభిప్రాయం ఇచ్చాడు

ఈ గ్రంథాలు మనస్తత్వ శాస్త్రజ్ఞునిగానే కాక, తత్వవేత్తగా జేమ్స్‌కి మంచి పేరుని తెచ్చిపెట్టాయి. (సశేషం)




## చిన్నకథ

# ★ ఆపేక్ష ★

రచన

శ్రీ ఓగేటి శివరామకృష్ణ

"పిన్నమ్మ వస్తుందట"...వెంకటరత్నం రాత్రి, నిద్రకు మంచంమీద వాలుతూ అన్నాడు....

"ఉహూ, ఉత్తరం వ్రాసిం దేమిటి?"—అయిష్టత వెలిబుచ్చుతూ రుక్మిణమ్మ అంది ... భర్త పక్కనే కూర్చుని....

"ఆ . ముఖం అలా పెట్టేశా వేం?—కుమార్తెను చూడాలని, ఆపేక్ష కొద్దీ ఆవిడ పనికట్టుకు వస్తూంటే"—

"గొప్ప ఆ పేక్షే లెండి!"

"ఇంతకాలానికి, కడుపున ఒక పండు పడినందుకు ఆనందంగా వుందని, రెండు మూడు రోజులు కుమార్తెకు పరిచర్యలు చేయాలనే ఉద్దేశం తనకున్నదనీ ఆపేక్షతో పాపం ఆవిడ ఉత్తరం వ్రాస్తే నువ్వాలా యెగతాళి చేస్తావేమిటి?"— అన్నాడు వెంకటరత్నం;

"రెండు మూడు రోజు లుంటానని గూడా వ్రాసింది"—అందులో ఏదో కీలక ముంటుంది. ఒకవేళ తన కూతుర్ని చూచుకోటానికి బయలుదేరిం దేమో!"

"ఆ సంగతి ఉత్తరంలో యెక్కడా లేదు"—అన్నాడు వెంకటరత్నం;

"ఎందు కుంటుంది లెండి"—అంది రుక్మిణమ్మ.

"ఏమయినా ఆమె నీ పిన్నమ్మ!. ఏదో నీ కడుపున ఒక కాయ పడిందని ఆపేక్షతో రెండు రోజులు సౌకర్యంగా తిండి వండి పెడదామని ఆవిడ వస్తూంటే యీ విధంగా నువ్వనటం నా కిష్టం లేదు!"—అన్నాడు వెంకటరత్నం.

"మీ కిష్ట మెలా వుంటుంది! ఆవిడరాకతో మీకు పరిశుభ్రంగా చిరుతిళ్ళన్నీ అమరుతాయి...అంతకన్న మీ కావిడమీద ఆపేక్ష మరేముంటుంది!" అని వున్న రహస్యం బయటపెట్టింది రుక్మిణమ్మ.

వెంకటరత్నం భార్య మాటలు కంగీకరించినట్లు నవ్వుతూ అన్నాడు: "ఏమైనా ఆవిడ నామీద అపేక్షమీద చేయదు గదా! తన కూతురు మనస్సులోని కోర్కెలు తీర్చుదామని...." అని....

"పేరు నాది....నోరు మీది....అంతేగా!"- అంది రుక్మిణమ్మ!

"అదలా వుంచు; ఆవిడ వస్తున్నది నిన్ను చూద్దంకోసం; రెండురోజు లుండి, నీకు పరిచర్యలు చేసిపోదామనే తలంపుతో, ఆవిడ తల్లి హృదయంతో—బయలుదేరి వస్తూంటే నువ్వేమో యిలా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నావ్. ఆవిడ వున్న రెండు రోజులయినా, హాయిగా మంచంమీద పడి దొర్లుదుగాని....కూతురికి....చేతులారా....కమ్మగా.... అన్నీ చేసిపెట్టాలని ఆవిడ అనుకుంటుంది ముందుగా ఏం కావాలో చెబితే ...అన్నీ తెచ్చి పడేస్తాను" అన్నాడు వెంకటరత్నం....

"ఉహూ...అసలు సంగతికి వచ్చే రన్న మాట!"— చిరునవ్వు నవ్వింది రుక్మిణమ్మ!

"నేను రావటం యేమిటి...నీకోసం గావి" అన్నాడు వెంకటరత్నం.

"నాకోసం ...మీరేమీ తీసుకురానక్కర్లేదు లెండి అంతగా మా పిన్నమ్మకు నామీద ఆపేక్షవుంటే—ఆవిడే యేమైనా చేసి తీసుకు వస్తుంది"

వెంకటరత్నంకు మరి జవాబు యేలా చెప్పాలో అర్థం కాలేదు. నిజానికి ఆవిడ రావటం అతనికి ఆనందంగా వుంది. రుక్మిణమ్మ సంతృప్తికరంగా, ఒక పిండివంట యెప్పుడూ చేసిపెట్టలేదు. అడిగితే హోటలులో తినండి. నా కక్కర్లేదు అంటుంది వెంకటరత్నంకు మాత్రం యింటి దగ్గర చక్కగాకమ్మగా అన్ని పదార్థాలూ చేయించుకు తినాలని వుంటూవుంటుంది. కాని రుక్మిణమ్మ లాంటి భార్యలు దొరికినప్పుడు వెంకటరత్నంలాంటి భర్తలు హోటల్ టిఫిన్‌తో సంతృప్తిపడటం గాని, లేకుంటే ఇతర చుట్టాల మీద ఆధారపడటంగాని తప్పదు గదా!

రుక్మిణమ్మ మాటలతో వెంకటరత్నంకు కోపమొచ్చింది. "సరే అయితే! ఇంతగా దేవుళ్ళాడింది నా కోసమనేగా నువ్వనుకొనేది నాకేమీ అవసరం లేదు. ఏదో పెద్దమనిషి, ఆపేక్షతో ఇంటికి వస్తున్నది కదా, కన్న కూతురు విధంగా నన్నూ చూసుకుంటున్నదని, కనుక-చేతో ఏమైనా చేసిపెట్టా లనుకుంటుందని నేనే సరుకులు కావాలని అడిగాను. నువ్వు చేసుకొనాలేవు, ఇతరులు చేసిపెడితే తినాలేవు. నీ బ్రతుకంతే ...సరే....ఇదంతా నా కోసమేమిటి?"—అని అన్నాడు.

భర్తకు కోపం వచ్చినట్లుగా రుక్మిణమ్మ గుర్తించింది. ఆ కోపాన్ని ప్రోత్సహిస్తూ "నాకు చిరుతిళ్ళ తినాలని యెప్పుడూ లేదు; నాకోసం ప్రాకులాడక, మీ కేమయినా కావలసివస్తే...తెచ్చుకోండి ఆమె చక్కగా చేసిపెడుతుంది; నాలుగు రోజులు తినొచ్చు"—అంది!

"నాకోసం ఏమీ అక్కర్లేదు!" అన్నాడు అభిమానంతో వెంకటరత్నం. చిరుతిండి కోసం దేవుళ్ళాడే వెంకటరత్నం నోటి చివర నుంచే ఆ మాటలన్నాడు....అది రుక్మిణమ్మ గుర్తించింది....అయినా ఆమెమాత్రం తక్కువదా?

"అదేమి అండీ! ఆవిడ వస్తున్నప్పుడూ—ఆపేక్షతో మీరు కోరినవన్నీ చేసిపెట్టేటప్పుడూ అలా కోపగించుకుంటే యెట్లా? నేను చేసిపెట్టేది యెట్లానూలేదుగా....మీకు కావలసినవి తెప్పుకోండి"—అంది ...

వెంకటరత్నంమాత్రం తక్కువవాడా?

"నీకవసరంలేనప్పుడు నేనంతటితక్కువ్వడ్రి ఎడే మనిషి నను కొన్నావు నీ పేరూ—నానోరూ అదేగా నువ్వనేది! నాకేం అవసరంలేదులే!" అన్నా డతను.

"ఈ మాత్రానికే అంత కోపమయితే యెట్లాండీ!"

"ఈమాత్రానికి నీకింత తొందరెందుకూ"

"నేనేం తొందరపడ్డాను!"

"నే నేం కోపపడ్డాను?"

"బాగుంది! అర్థం లేని వాగ్వాదం!"

"అవు నంతే! నీ పేరూ—నా నోరుగా నువ్వనేది! అందుకనే నా కక్కర్లేదు—అన్నాడు వెంకటరత్నం.

"తప్పేముంది. అంది రుక్మిణమ్మ.

"నా కోసం అందుకే అక్కర్లే దన్నాను" అన్నాడు వెంకటరత్నం పక్కకు తిరిగి పండుకొని...."

"ఏమండీ...."—నక్కరింద ప్రయత్నించింది. రుక్మిణమ్మ... కాని....గాఢ నిద్రలో వున్నవాడి లాగా, వెంకటరత్నం తిరిగి మాటలాడలేదు....రుక్మిణమ్మ ఆలోచిస్తూ, నిద్రించింది....

అన్నప్రకారంగా....రాఘవమ్మ అంటే .. రుక్మిణమ్మ పిన్నమ్మ... తన పరసకూతుర్ని చూడ్డానికి వచ్చింది .. ఆమె చేతిలో. రెండు బట్టలులోవున్న సంచీ తప్ప మరేం లేవు!

పిన్నమ్మగూర్చి యేదో ఆలోచించిన రుక్మిణమ్మకు, ముఖ్యంగా....ఆవిడ యేమో తెస్తుందనుకొన్న ఆమెకు ఆశాభంగం కల్గింది!

"నన్ను చూడటానికి, మీ రెందుకొస్తారు. వస్తే బ్రతికో....బ్రతికి వున్నా కనక నిన్నూ, నా కుతుర్నీ సమానదృష్టితో—రెండు కళ్ళ విధంగా చూసుకుంటున్నా గనక-నాకుంటుంది!

"ఏదో నీ కడుపున....ఇంతకాలానికి ఒక కాయ పడిందంటే....చూడకుండా వుండలేక పోయానమ్మాయీ! వెంటనే బయలుదేరాను; పాపం....యేం చేస్తావు....ఆ....ఆనందం, తెలుసుకొని పొందే అదృష్టం అమ్మకు లేకపోయింది"—అంది రాఘవమ్మ.

రుక్మిణమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకొంది: "పిచ్చి యేం లాభమమ్మా....ఉన్నవాళ్ళతోనే సంతోషంగా వుండాలి! ఇంతకీ....ఎన్నో నెల?" రాఘవమ్మ ప్రశ్నించింది....

"అయిదో నెల ...వెళ్ళినట్లుంది పిన్నీ!"

"అలానా....మా చిట్టికిగూడా కడుపులే!" అందావిడ నవ్వుతూ!

"మీ చిట్టికా... కాపురానికెళ్ళి....ఏడాదయినా అవలేదు!"

"అవునమ్మా!....ఈ రోజుల్లో పిల్లలు కేం భాగ్యం ...దానికీ, నీకూ, యిందుమించుగా ఒకే మారు పురుడు వస్తాయేమో!"—అంది రాఘవమ్మ. 'అలానా!'—అంది రుక్మిణమ్మ!

ఇంతట్లో....వెంకటరత్నం యింట్లో ప్రవేశించాడు;

"ఏమోయ్ ...కులాసా!" అంది రాఘవమ్మ!

"ఆ" ముక్తసరిగా అన్నాడు వెంకటరత్నం!

"పిన్నీ! నువ్వుంటే....నాల్గురోజులూ అల్లుడిగారికి కావలసినవన్నీ చేసి పెట్టాలి!" అంది రుక్మిణమ్మ! ఆ రాత్రి సంభాషణ దగ్గరనుంచి, భార్యాభర్తలు కొంచెం బింకు మీరుగా యెడ పెడ మొగాల్తోనే వుంటున్నారు. ఎలాగయినా భర్తను మంచి చేసుకొనే తలంపుతో అంది రుక్మిణమ్మ!

"నా కేం అక్కర్లేదు!" అన్నాడు బింగ మూతి పెట్టి వెంకటరత్నం!

"అల్లుడిగారికి నామీద కోపం వచ్చిందమ్మా!" అంది రుక్మిణమ్మ!

ఏదో గ్రహించినదాని విధంగా అంది రాఘవమ్మ! ఓస్, ఈ మాత్రానికే అంత కోప మెందుకోయ్! ఏదో రాక, వస్తున్నాను. నీకూ చిట్టికీ యేమో మో చేదామని, తీసుకొద్దామనీ అనుకున్నాను కాని . తీరు బడి యెక్కడ దేదీశింది కనుక . నిన్న మొన్నటి వరకూ యింటి వ్యవహారాలే సరిపోయె. ఒంటి ముండను; మంచీ చెడ్డా నేనే చూచుకోవాలి గదా!'—అంది రాఘవమ్మ.

"దాని కేం లేదమ్మా! ఆయనకు చిరుతిళ్ళంటే ప్రాణం... నీకు వచ్చిన రకరకాల పిండివంటలు, ఆయనకు చేసిపెట్టు....'

'నా కోసం యేం అవసరం లేదు. కావాలని వుంటే మీ అమ్మాయికోసం చేసుకోండి'- అన్నాడు, కోపం దాచుకు, వెంకటరత్నం!

'అంత కోపమయితే యెట్లా నాయనా! కొద్ది మాసాల్లో బిడ్డ తండ్రివవబోతున్నావ్' అంది రాఘవమ్మ నవ్వుతూ.

'పోనీ! నాకోసమే చేసిపెట్టు పిన్నీ!'- అంది రుక్మిణమ్మ తగ్గిపోయి. అంతటితో వెంకటరత్నం గూడా కోపానికి స్వస్తి పలికాడు.

'అట్లాగయితే సరే!'-అన్నాడు తను నవ్వుతూ!

'నీకు వచ్చిన రకరకాల పిండివంటలు అన్నీ చేసిపెట్టమ్మా! నీ పేరుతో నాల్గురోజులు తింటారు ..ఆ... తింటాం! అంది రుక్మిణమ్మ.

"పిచ్చి ...దానా! నా కంతకంటె యేం కావాలమ్మా! మీ ఆనందంకోసం....మీ సౌఖ్యంకోసం, యేం చేయమన్నా చేస్తాను ...నా ప్రాణాలు సహితం యిస్తాను; నే నంటే మీకు ప్రేమ వుండదుగాని, ఎక్కడవున్నా-నా దృష్టి మాత్రం-మీ మీద. చిట్టిమీదా యెప్పుడూ వుంటుంది" అంది రాఘవమ్మ!

"అవునమ్మా! నీ హృదయం నాకు తెలియదూ!" అంది రుక్మిణమ్మ!

"మీ రిద్దరూ....నాకు రెండో కన్నూ...."

"అవునమ్మా!-పిండి వంటలన్నీ, నేయూరి చిట్టికి గూడా తీసుకుపోదుగానిలే! ఏమేమి కావాలో ఆయనతో చెప్పు....ఈ సాయంత్రం బజారునుంచి తెస్తారు" అంది రుక్మిణమ్మ!

"నీ హృదయం నాకు తెలియదుటమ్మా!" అని...సరుకులపేర్లు చెప్ప నారంభించింది రాఘవమ్మ!

ఆనందంతో వాటిని వ్రాసుకొన్నారు వెంకటరత్నం!

"కొంచెం యెక్కువగా తీసుకురా నాయనా! నాల్గురోజులు తిందురుగాని!"

"అలానే లెండి"—అన్నాడానందంతో వెంకటరత్నం!

"బజారంతా కొని తెచ్చేరు!"—అంది నవ్వుతూ రుక్మిణమ్మ!

"చూస్తావుగా!"—అన్నాడే బజారుకు వెళ్ళిపోయాడు వెంకటరత్నం!

"పిచ్చాడే!"—అంది రాఘవమ్మ!

"ఆయనకు చిరుతిండి వుంటే మరేం అక్కర్లేదు....ఏదో నెప్పానుకోక....నాలుగు రకాల పిండివంటలూ చేసిపెడుదూ అమ్మా! నాకు చేతకాదు కాదు; చేసే వోపికా లేదు! అంది రుక్మిణమ్మ!

"నువ్వంతగా చెప్పాలా....తల్లీ.... నాకు తెలియదూ. ఏదో తల్లి లేని పిల్లవ్....నీకున్నా లేకున్నా నాకు తప్పుతుందా?....నీ ఇష్టప్రకారం మెచ్చినట్లుగా చేస్తాను!" అంది రాఘవమ్మ.

"ఆయన అంతే అంటారు!"—అంది అర్థం లేకుండా రుక్మిణమ్మ!

"పొద్దు పోతుందే మరి కట్టుకుంటాను"-అంటూ, వంట గదిలోకి నడచింది రాఘవమ్మ.

తనకు రెండు మూడు రోజుల వంట బాధ్యత తప్పిపోతుందని, ముఖ్యంగా ఎంతో సంతోషించింది రుక్మిణమ్మ!

* * * *

రాఘవమ్మ వచ్చిన వేళా విశేషమనండి, రుక్మిణమ్మ అదృష్ట మనండి, పిన్నమ్మ వచ్చిన సాయంకాలంనుంచే...ఆమె మంచం యెక్కి కూర్చుంది........

ఇంట్లో నిండుగా తిరుగుతూంటే చూదామనుకొన్నాను....! అని కళ్ళనీళ్ళ పెట్టుకొంది రాఘవమ్మ!

"వంట్లో కొంచెం నలతగా వుంది....నీకు తెలియందే వుంది ...రోజూ మీద రోజూ యిలానే వుంటుంది .. దానికేంగాని.... అల్లుడుగారికి కోపం రాకుండా అన్ని రకాల పిండి వంటలూ చేసి పెట్టమ్మా! నాకూ తినబుద్ధి వేస్తుంది!" అంది రుక్మిణమ్మ!

"చిట్టి తల్లీ! నువ్వు మంచం మీదుంటే, నా కేలాచేయ బుద్ధిపుడుతుందమ్మా! కలకలా నువ్వు యింట్లో తిరుగుతూంటే, కడుపు నిండా పండిపెడదామనుకొన్నాను కాని యిలా మంచం యెక్కి కూర్చుంటావనుకోలేదు!" అంది రాఘవమ్మ!

"దానికేమమ్మా! నే మంచం యెక్కి కూర్చున్నా, యిల్లు నాయిల్లు! నీ అభిరుచుల ప్రకారం అన్నీ చేయమ్మా! నీ అల్లుడు అన్నలకు వెనకాడే మనిషి కాదు! శుచిగా, రుచిగా ఆయనకు కావలసినవి తయారుచేస్తే చాలు'— అంది రుక్మిణమ్మ!

"అది సరేలేవే తల్లీ! నువ్వు మంచం మీద దండున్నన వుంటే— నా కేలా తోస్తుందమ్మా!"—అంది రాఘవమ్మ!

"వస్నేం చేయమంటావ్"—విసుక్కుంటూ అంది రుక్మిణమ్మ!

"నిన్నేం చేయమంటావమ్మా! ఏం చేయమన్నా......నిద్ర మాత్రం పోకు"...రాఘవమ్మ...పని చేసుకోటానికి పోతూ తనలో, మంచం యెక్కి కూర్చుంటుంద నుకుంటే వచ్చేదాన్నేకాదు! కాస్త వంట చేస్తుంది; అవీ ఇవీ పిండి వంటలు చేదా మనుకున్నాను. అంతా నా కర్మ"—అనుకొన్నది...

ఆ సాయంకాలం వెంకటరత్నం...... నలభై రూపాయల వరకూ ఖర్చుచేసి, పిండి వంటలకు కావలసిన సామానులు తెచ్చాడు.

"బజారంతా మోసు కొచ్చావయ్యా!"—అంది రాఘవమ్మ నవ్వుతూ!

"పది రోజులు తిందామని అత్తగారూ!... నేయి రేపు ప్రొద్దుట యింటికే పంపిస్తానన్నాడు షాహుకారు; నూనెతో పిండి వంటలు చేస్తే విషతుల్యం. పైగా జబ్బుగూడా చేస్తుంది!" అన్నాడు వెంకటరత్నం.

"అలానే లేవోయ్"—అంది రాఘవమ్మ!

రుక్మిణమ్మ, మంచం దిగివచ్చి "పిన్నీ... తెచ్చిన సరుకులన్నీ పూర్తిగా ఖర్చుపెట్టేసి, అయినన్నీ ప్రతీదీ చేసేయ్....ఒక నెల రోజులయినా ఆయనకు కాఫీహోటలు బాధ తప్పుతుంది...."అంది!

రాఘవమ్మ తెల్లబోతూ: 'అలానేలే' అంది!

• • •

రెండురోజులు కష్టపడి....అనేక రకాల పిండివంటలు తయారుచేసింది రాఘవమ్మ! ఈ రెండు దినాలూ, రుక్మిణమ్మ మంచం దిగలేదనే చెప్పాలి....వేళకింత అన్నం తింటూ మంచంమీద పడివుండే దంతే!

ఈ రెండు రోజులూ వెంకటరత్నానికి పండగ దినా లయిపోయాయి.

అతడు, అత్తగారూ! అవన్నీ జాగ్రత్తగా దాచారా!" అడిగాడు.

"ఆ....దానికి అటకమీద....జాగ్రత్తగా గిన్నెల్లో పెట్టి వుంచానయ్యా!"—అంది....

"నిజంగా మీ చేతుల్లో అమృతముందాగి వుందత్తయ్యగారూ! ఎంత రుచిగా వున్నా యనుకొన్నారు! మీ అమ్మాయి! పోనీ నా—ఒక్కనాడయినా, ఏమీ చేసిపెట్టదుగదా! మీ తర్వాత నాలుగు పిండివంటలూ చేసిపెట్టారు; నే తప్పు ఒప్పుకుంటాను చెరవనండి; అడిగినప్పుడు ఏదో ఇంత రుచిగా తయారుచేసి పెడుతూంటే చాలు"—అన్నాడు అతను.

"అప్పన్నాయనా! ఒక్కొక్కళ్ళు చిరుతిండి అంటే అలా ప్రాణా లిస్తారు....నువ్వు అలా గన్నావ్....నే వయినా పదార్థాలన్నీ యే గొర్రేలుకి దూరానుగాని....అమ్మాయి నోట్లో పెట్టుకోమన్నా ఒట్టుకయినా పెట్టుకోలేదు గదా"—అంది చాలును వ్యక్తపరుస్తూ!

"అదెప్పుడూ అంతే లెండి!" అన్నాడు వెంకటరత్నం!

"అది కాదు నాయనా! ఇలాంటి సమయాల్లో—గర్భవతులు తేపే మేమో తినాలని కోర్కె లంటూంటాయి; మా అమ్మాయి చిట్టి వున్నది చూశావూ....దానికి, యివ్వాళ నే చేసిన పిండివంటలన్నీ తినాలని వుందట; మొన్న ఉత్తరం వ్రాసిందట....అవన్నీ చేసుకురమ్మని! నాకు యింటి దగ్గర తీరుబడి లేకపోయిందనుకో" అంది రాఘవమ్మ!

"దానికేం లెండి! ఇక్కడనుంచి తలో కొంచెం తీసుకుపోదురుగాని!"—అన్నాడు వెంకటరత్నం.

"దానికేమి నాయనా నే అదే! అసలు తెలుసున్నా నంతే! ఒక్కొక్కళ్ళ—ఇలాంటి సమయంలో తింటంటే పడి చస్తారు! మనా

(మిగతా 6 వ పేజీలో)



# తారాబలం-చంద్రబలం

1953 సెప్టెంబరు 13వ తేదీ ఆదివారంనుంచి సెప్టెంబరు 19వ తేదీ శనివారంవరకు

**గ్రహస్థితి:** మిథునంలో గురుడు; కర్కాటకంలో కేతువు, శుక్రుడు 18 వ తేదీ సాయంత్రంవరకు కటకంలో ఆ తరువాత సింహంలో; సింహంలో బుధుడు; సూర్యుడు 16 వ తేదీ మధ్యాహ్నం 2-0 గంటలవరకు సింహంలో ఆ తరువాత కన్యలో; కన్యలో బుధుడు, తులలో శని; మకరంలో రాహువు, చంద్రుడు,తులా, వృశ్చిక, ధనుర్మకరాలలో.

అంగారకుడు 16 వ తేదీతరువాత పెరిగే సూచన ఉన్నది.

వేరుశనగపప్పు, నూనెదరలు వారం ఆరంభంలో కొద్దిగా పెరిగి, చివర రోజులలో తగ్గుతవి.

**మేషం:** [అశ్వని, భరణి, కృత్తిక, 1 వ పా.]

ఈ వారం మీరు మీ ప్రయత్నాలలో విజయం సాధించగలుగుతారు. కాని, ప్రతి అడుగులోనూ విపరీతమైన ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తుంది ఎవరితో విరోధం రాకూడదని అనుకొంటారో వారితోనే విరోధము పెట్టుకోవలసివస్తుంది కుటుంబ పరిస్థితులు అంత తృప్తికరంగా వుండవు. ఆరోగ్యము సరిగావుండదు … అనుకున్నట్లు డబ్బు కటకటకూడా ప్రారంభం … ఇద్దరు మిత్రులుమాత్రం … చేస్తారు. వృత్తి, వుద్యోగాలలో కొన్ని … కూల సూచనలు కనబడుతవి బహుశః స్థానం మార్పులకు దారితీయవచ్చు 15, 16, 17 తేదీలలో అధికార్లవల్ల కార్యానుకూలత, పుణ్యకార్యాలు.

**వృషభం:** [కృత్తిక 2 3, 4, పా రోహిణి, మృగశిర 1, 2 పా.]

గతవారంకన్నా కొంతవరకు తృప్తికరంగా వుంటుంది డబ్బుచిక్కులు తగ్గేసూచనలున్నవి. ఇంతకుముందు మీ మనస్సుకు చికాకుల కలిగించిన బంధువులు యిప్పుడు అనుకూలంగా మెలుగుతారు వృత్తి వ్యాపారాలలో అభివృద్ధికోసం చేసిన ప్రయత్నాలు—కొందరు వ్యతిరేకంగావుండి, ఆటంకాలు కల్పిస్తూన్నా—మీకు తృప్తికరంగా ఫలిస్తవి. స్థిరాస్తి అభివృద్ధి ప్రయత్నాలు అనుకూలమవుతవి. ఆరోగ్యం సరిగావుండదు నగలు మొదలైన విలువగల వస్తువులు పోయేసూచన ఉన్నవి జాగ్రత్తగా వుండడం మంచిది. శుభకార్యాలు నెరవేరుతవి 17, 18 తేదీలలో ప్రయాణాలు, బంధువర్గంనుంచి దుర్వార్త.

**మిథునం:** [మృగశిర, 3, 4. పా ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా]

కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. డబ్బు చిక్కులు తగ్గుతవి పిల్లలకుకు, సంతోష కార్యాలు ఆకస్మాత్తుగా అనుకూలమవుతవి …స్తి కొనడం, యిండ్లు కట్టడం, వస్తువాహనాలు కొనడం-ఈ ఆలోచనలు నెరవేరుతవి కుటుంబంలోని చికాకులు కూడా చాలా భాగం తగ్గుతవి అప్పులు తెచ్చిన, యిచ్చినవోట్ల తగాదాలు వస్తవేమోననే భయం కలుగుతుంది, కాని, అటువంటి పరిస్థితులు యేర్పడవు. వృత్తిలో అభివృద్ధికి పునాది యేర్పడుతుంది. లోగడ తీవ్రంగా భయం కలిగించిన వ్యవహారాలు క్రమంగా చల్లారిపోతవి 15, 16 తేదీలలో శుభవార్తలు, దైవ కార్యాలు ధనలాభం

**కర్కాటకం:** [పునర్వసు 4 పా పుష్యమి. ఆశ్లేష]

ఈవారం చాలా ముఖ్యమైన ప్రయాణాలు విజయవంతంగా నెరవేరుతవి డబ్బు రాబడి కూడా పెరుగుతుంది మీ శ్రమతో, మీ డబ్బు ఖర్చుతో నెరవేరే కార్యకలాపాలలో మీపేరు ప్రశక్తిలేకుండా చేయడానికి కొందరు ప్రయత్నిస్తారు కొత్త కచేరీ వ్యవహారాల మూలకంగా ఆస్తి, డబ్బు మొదలైనవి లభించే సూచన ఉన్నవి. ఈవారం రెండవ భాగంలోనుంచి డబ్బు ఖర్చు యెక్కువ అవుతుంది వృత్తి. వ్యాపారాలలో మీతో కూడా వుండే వారితో అభిప్రాయభేదాలు యేర్పడి వృత్తి కార్యకలాపాలలో కొంత మందం యేర్పడుతుంది 14, 15, 16 తేదీలలో విజయం; మిత్రసహాయంవల్ల కార్యసిద్ధి

**సింహం:** [మఖ, పుబ్బ. ఉత్తర 1 పా]

గడచిన కొన్ని వారాలనుంచి శ్రమ పెట్టుతూ వచ్చిన చిక్కులు ఇప్పటినుంచి తగ్గుతూ వస్తవి, వృత్తి, వుద్యోగాలలో అనిరించిన ప్రతికూల వాతావరణం మారిపోతుంది మాట పలుకుబడితో లాభకరమైన పెద్ద వ్యవహారాలను సాధించ గలుగుతారు డబ్బు రాబడికి లోటు వుండదు; యిబ్బంది వసుతూ వచ్చిన సర్దుబాట్లు చక్కగా జరిగిపోతవి పిల్లల శుభకార్యములు త్వరగా కలిసివచ్చే అవకాశాలు కనబడుతవి. దూరదేశం ప్రయాణం ఒకటి నెరవేరుతుంది అనాయాసంగా అదృష్టాన్ని సాధించాలనుకొని సాహస వ్యవహారాలలో మాత్రం దిగవద్దు 18, 19 తేదీలలో ఆస్తి లావా దేవీలలో అనుకూలత, కుటుంబంలో పెద్ద ఖర్చులు.

**కన్య:** [ఉత్తర 2, 3, 4. పా హస్త, చిత్త 1, 2 పా]

ఇంతకుముందు దూరాన కనబడుతూ వచ్చిన కుటుంబపు చిక్కులు కొన్ని ఇప్పుడు పైన బడుతవి; ఈ సందర్భంలో డబ్బు ఖరువు కూడా ఎక్కువ అవుతుంది. అయితే, ఈ సందర్భంలో చిక్కులు ఎక్కువకాకుండా సర్దుబాట్లు చేయడానికి దారులు కనబడుతవి అసాధ్యమైన పెద్ద ప్రయత్నాలను గురించి తల వేడెక్కిపోయేటట్లు ఆలోచనలు చేయడంవల్ల ఉపయోగ మేమీలేదు. వృత్తి, ఉద్యోగాల విషయంలో ఓర్పు వహించి వుండడం మంచిది కాని, తొందరపడి ఏ నిర్ణయమూ చేయరాదు కొత్త కచేరీ వ్యవహారాలలో ప్రస్తుతం అనుకూలత తక్కువ. 14, 15, 16 తేదీలలో డబ్బు రాబడి; చిన్న ప్రయాణాలు; బంధువులతో కలహాలు.

**తుల:** [చిత్త 3, 4 పా స్వాతి, విశాఖ 1, 2, 3 పా]

ఈవారం ఖర్చులు, త్రిప్పట యెక్కువ ఆదాయం తృప్తికరంగా వుండదు. ఆరోగ్యం కూడా సరిగావుండదు. అందువల్ల యీ వారం అన్నివిధాలా జాగ్రత్తగా కాలంగడపడం అవసరం. వృత్తి. వ్యాపారాలలో తగినంత ప్రోత్సాహం కనబడదు. అన్ని ప్రయత్నాంలోనూ ఆలస్య యెక్కువ యితరులకోసం ఉచితంగా శ్రమపడడం యెక్కువ. లౌకిక వ్యవహారాలలో వారం రెండవభాగంలో కొన్ని ప్రతికూల సూచనలు కనబడుతవి. సంఘంలో గౌరవం పెరుగుతుంది అప్పు తెచ్చి వైభవాలకు ఖర్చులుపెట్టవద్దు దైవచింతతో కాలం గడపడం మంచిది 16, 17 తేదీలలో ఆకస్మాత్తుగా డబ్బురాబడి, చిన్నప్రయాణాలు, దేహ అస్వాస్థ్యం.

**వృశ్చికం:** [విశాఖ 4 వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ]

గతవారంకన్నా యీవారంలో కొంతవరకు మనశ్శాంతి లభిస్తుంది కొన్ని రోజులనుంచి మీమనసుకు కలత పెడుతూవున్న పెద్దసమస్యలు కొన్నితీరడానికి అవకాశాలు కనబడుతవి మొండిపడివున్న వృత్తి, వుద్యోగ కార్యక్రమాలలో యీవారం కొంతవరకు ఉత్సాహదాయకమైన మార్పులు వస్తవి మీదు పైన పెట్టుకొన్న పెద్ద బాధ్యతలను, గౌరవలోపం లేకుండా గట్టెక్కించడానికి అవసరమైన ధనసహాయం అందుబాటులోకి వస్తుంది శ్రమ ఖర్చులు యెక్కువ … వ్యవహారాలు … 14, 15 16 తేదీలలో … వాహనసౌఖ్యం … ఖర్చులు

**ధనుస్సు:** [మూల. పూర్వాషాఢ. …]

ఈ వారంలో గ్రహాలు గత రెండు మూడు వారాల కన్నా యెక్కువ అనుకూలంగా వుంటుంది. ఆరోగ్యంలో మంచి మార్పులు కనబడుతవి వృత్తి. వ్యాపారాలలో కూడా ప్రోత్సాహకరంగా వుంటుంది ధనాదాయం పెరుగుతుంది పది మందిలో గౌరవమర్యాదలు లభిస్తవి. వాహనాలు, నగలు మొదలైన సుఖానుభవ ఉపకరణాలు వృద్ధిచేసుకొన గలుగుతారు కొత్త కచేరీ వ్యవహారాలలో అనుకూలతకు అవకాశాలు కనబడుతవి కాని, ఒక నిర్ణయం తేలడానికి ఆలస్యం యెక్కువ పట్టుతుంది బంధువర్గంనుంచి కొన్ని అసంతృప్తికర వార్తలు తెలుస్తవి. 16, 17 18వతేదీలలో శరీరశ్రమ యెక్కువ; త్రిప్పట,

**మకరం:** [ఉత్తరాషాఢ 2, 3, 4. పా శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా]

వృత్తి. వ్యాపారాలలో ఈ వారం రెండవ భాగంలో, తెలియకుండా … యిబ్బందులు తలయెత్తుతవి; లోగడ చేసిన కొన్ని పొరపాట్లవల్ల, యిప్పుడు యిబ్బందిపడి తీరవలసివస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నష్టం, కీర్తిభంగం మొదలైన చిక్కులు కూడా రావచ్చు అనుభవిస్తూ ఉన్న సౌఖ్య, ఆనందాలకు యిబ్బంది వస్తుంది. అయితే, యీ యిబ్బందులన్నీ వారం చివరి రోజులలో తగ్గుతవి, కుటుంబంలో పెద్ద ఖర్చులు వచ్చి పడుతవి పిల్లల ఆరోగ్య, క్షేమాలను గురించి అశాంతి యేర్పడుతుంది. 17, 18, 19 తేదీలలో ఆప్తులు, కన్ను … మాట … వరు …

**కుంభం:** [ధనిష్ఠ 3, 4 శతభిషం పూర్వాభాద్ర 1, 2, 3 పా]

గ్రహాబలంలో అనుకూలత తక్కువ కావడంవల్ల వ్యవహారాల విషయంలో ప్రతికూలత కనబడుతుంది ఇంతవరకు మీతో అనుకూలంగా వుండి, సహాయంచేస్తూ వచ్చినవారే ఎదురుతిరుగుతారు వీటిని ఎదుర్కోడానికి ఓర్పు, ధైర్యం కావాలి శరీర సౌఖ్యాన్ని కూడా కొంతవరకు వదులుకోవలసి వస్తుంది దైవికంగా డబ్బు చిక్కులు తలయెత్తవు కాబట్టేన్ని, ఒకరిద్దరు చిన్నమిత్రులు తగు మార్గం సహాయం చేస్తారు కాబట్టి మీ గౌరవం చెడకుండా, చిక్కులను తొలగద్రోసుకొని బయటపడగలుగుతారు. వృత్తి, వ్యాపారాలలో కొద్ది అభివృద్ధి కనబడుతుంది శుభకార్యాల ఆలోచనలకు ఆలస్యం యెక్కువ 13, 14, 15 తేదీలలో సంఘగౌరవం, వృత్తిలోని చిక్కులు వచ్చి తొలగుతవి.

**మీనం:** [పూర్వాభాద్ర 4 వ పాదం ఉత్తరాభాద్ర, రేవతి]

ముఖ్యమైన గ్రహబలం యేమీ అనుకూలంగా కనబడడం లేదు. ముఖ్యంగా డబ్బు యిబ్బందులు యెక్కువ అవుతవి … లను చిక్కులలోకి లాగడానికి … కొంత వరకు … మిత్రులు … స్థిరాస్తి లావా దేవీలలో చిక్కులు యెక్కువ అవుతవి. డబ్బుఖర్చు పెరిగి పోతుంది. వృత్తి వ్యాపారాలలో పైకి కనబడేటంత వృద్ధి లాభాలు వాస్తవంలో వుండవు పైగా, కూడా వుండేవారితో విరోధాలు వస్తవి మీ ఆరోగ్యం సరిగా వుండదు. సూర్య ఆరాధన, స్తోత్ర పారాయణ చేసుకొనడం మంచిది 18, 19 తేదీలలో గౌరవ వృద్ధి, కొద్ది ధనాదాయం, బంధు సమావేశం.

—పాతూరి సుబ్బరాయశాస్త్రి.

లివరుకు మరియు కడుపు జబ్బులకు

జబ్బువడిన లివరును కుమారేష్ బాగుపరిచి దానిని ఆరోగ్యముగను, పటుత్వముగను నుంచుటకు తోడ్పడును.

కుమారేష్

ఓరియంటల్ రీసర్చి అండ్ కెమికల్ లేబరేటరీ లిమిటెడ్
కుమారేష్ హౌస్ - సాల్కియా - హౌరా



లల్లూరాం అండ్ కో
స్థాపితము 1928
ఇనుపపెట్టెలు డబ్బు బీరువాలు క్యాష్‌పెట్టెలకు ప్రసిద్ధి
హిందూహైస్కూలు వద్ద, విజయవాడ.
LALLURAM & CO
NEAR HINDU HIGH SCHOOL, VIJAYAWADA.1



నారసింహ లేహ్యము
బంగారుతో చేరినది మేహము, విక్కాక, విస్పత్రుత, శుక్లనష్టం, అతిమూత్రం హరించి బలమును వీర్యవృద్ధిని కలిగించును 20తుల డబ్బీ రు. 3-4-0. పోస్టేజి అ 15.
పి. సి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదసమాజం"
పేరిదేపి :: నెల్లూరుజిల్లా



కుష్ఠు-బొల్లి
చికిత్స గ్యారంటీ ★ కేట్లాగు ఉచితం
రు1000 ల బహుమానం
గుణముకాదని ఋజువుచేయువారికి.
జయరాం & కో.,
పసలపూడి,
రామచంద్రపురం తాలూకా, గోదావరి జిల్లా.



బహిష్టు!

ఆగినదా? కలవర పడవద్దు. కుమారి మాత్రలు అతి శీఘ్ర కాలములో ఎన్ని రోజులనుండి ఏ కారణముచేతనైనను ఆగిపోయిన బహిష్టును మరల జారీచేయును. నిరపాయకరమైనవి సాదా రూ 3/- స్పెషల్ 5/- స్పెషల్ ఎక్స్ట్రా 8/-
Mrs. P DEVEE FDS (MA)
Calcutta 40
INDO-MEDICAL SUPPLIES,
29 Vaidyanadha Mudali Street
Madras-1


# రూపవాణి

## ★★ ఏది వాస్తవికత?

"వాస్తవికత—" ఇది చలనచిత్రాల నిజయానికి కారణము నేటిఅభిప్రాయం? ఇటీవల "దో బీఘా జమీన్" "మహాత్మ", "నన్నై ముస్లై మొదలైన కొన్ని చిత్రాల విడుదలకు పిమ్మట ప్రబలింది

అయితే దైనందిన జీవితంలోని వాస్తవిక సంఘటనలే యితర సామాజిక చిత్రాలకు కూడా ప్రాతిపదిక. పాత్రలు అన్నీ మనం నిత్యం చూస్తున్నటువంటివే కూడా నాయకీ, నాయకుల విషయంలోమటుకు కొంత అమూర్త కల్పన కానరాకపోదు.

చిత్రం ఆకర్షకంగా వుండాలంటే నాయకీనాయకులు అందంతో, నవయౌవనంతో మిసమిసలాడుతూ వుండాలి నాయకి ప్రేమపాశంలో చిక్కుకోవాలి. పాడాలి. నాట్యం చెయ్యాలి ఆ ప్రేమకు ఎన్నో ప్రతిబంధకాలు కలగాలి ఇదంతా వుంటేనేగాని ఫిలిమే కాదుకదా!

నిజానికి ప్రతీ మానవుని జీవితమూ ఒక కథేనయ్యె. అయితే ప్రేక్షకులకు చిత్రంలోని నాయకీ నాయకులు సద్గుణసంపన్నులై వుండాలనే కోరుతారు.

పాశ్చాత్యదేశాలలోని ప్రేక్షకులు అధిక సంస్కారులు మధ్యతరగతికి చెందినవారే అయినా వారి జీవనప్రమాణం మనదేశ ప్రజల జీవనప్రమాణంకంటె హెచ్చు వారు తెరపై సుఖదుఃఖాలను రెంటినీ సమభావంతో చూడగలరు కాని మన ప్రజలలో అధిక సంఖ్యాకులు నిత్యం దారిద్ర్యదేవతతో సంఘర్షణ పడుతూ, కష్టనిష్ఠూరాల మధ్య నలిగిపోతూ వుండడంవల్ల సినిమాలో కూడా యీ కష్టనష్టాలనే చూడడానికి యిష్టగించకపోవడం సహజం.

చిత్రాలలో బస్తీజీవితం నిరూపించబడితే పల్లెసీమల జనానికి ఆటున్నలు, కార్లు, ట్రాంలు మేడలు వింతగావుంటుంది. పల్లెప్రజల జీవితం చూపితే బస్తీవాస్తవ్యులు ఆమనోజ్ఞతను చూసి ఎంత ఆరోగ్యవంతమైన జీవితమది అనుకొంటారు.

అయితే చిత్రాలలో పేదరికాన్ని చూపడమే వాస్తవికత కాదు ఒక్క పేదవారి జీవితమే కష్టభూయిష్ఠంకాదు సంపన్నుల జీవితాలలోకూడా అనేకమైన ఒడుదుడుకులున్నాయి వారి హృదయాలలోకూడా అశాంతి, కుసాను, వాటితోపాటే సంతోషం, విలాసం, వైభవం, అన్నీవున్నాయి ఇవి అన్నీ "వాస్తవికత"కాక మరేమిటి? కళకు వాస్తవికత పరమావధి కాదు దీనిలో అనేకమంది అనేక విధాలుగా అభిప్రాయాలను పెట్టుకొన్నారు.

దారిద్ర్య కష్టనిష్ఠూరాలను చూపడమే "వాస్తవికత" అనుకుంటే జీవితం నిస్సారం, నిరాశామయంగానే కనిపిస్తుంది వాస్తవికత ఒక్క నిరాశను మాత్రమేగాక ఆశా సంతోష భావలను కూడా ప్రతిబింబించాలి ప్రజలను వినూత్నోత్సాహమైన జీవితాలకు ప్రోద్బలించాలి వారి దృక్పథాన్నే మార్చాలి ప్రజలకు అవి …, అనవసర దృశ్యాలు కూడా … కదా, అవిమాత్రం వాస్తవికత కాదా అనవచ్చు. అదీ వాస్తవికతే కాని, అది కళకు లక్ష్యంకాదు ప్రజల జీవితాల్ని ఒక దివ్యని బాటకు వెలుగు త్రోవకు త్రిప్పడమే చిత్రాల లక్ష్యమనీ నిర్మాతలు గ్రహించాలి ఆ లక్ష్యసాధనకే "సినిమా" కళను వినియోగించాలి శాంతారాం నిర్మించిన "దునియా న మానే" (అనెక్స్‌పెక్టెడ్)· అమియ చక్రవర్తి నిర్మించిన పతిత చిత్రాలు "వాస్తవికత"ను ప్రతిబింబింపజేసే గాక, ఆశా రేఖను ప్రసరింపజేస్తాయి "దో బీఘా జమీన్" కూడా వాస్తవికతను … మనం … తిరిగి వస్తాయి

అయితే మన దేశంలో దారిద్ర్యం … కారంలో ఏది ఏ నిర్మాతా అనేక కోట్ల మంది … చిత్రం చూసి అయినా వారి వ్యధలు తొలగే ఉపాయం ఆలోచించవచ్చుగదా!

జీవిత సత్యాల్ని—సుఖమైనా, దుఃఖమైనా ఉన్నదున్నట్లుగా నిరూపిస్తూ ఆ పరిస్థితి చక్కబడగల మార్గాలను సూచించడమే "వాస్తవిక" చిత్రాల పరమ ప్రయోజనం.

## తమిళ రత్నదీపం

ప్రసిద్ధ వంగీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు శ్రీ దేవకీ కుమారబోస్ హిందీలో తయారుచేసిన 'రత్నదీపం' తమిళ భాషలో 'డబ్' చెయ్యబడినది నేడు మద్రాసులోను, యితర కేంద్రాలలోను విడుదల చెయ్యబడింది

భరణీ స్టూడియోస్‌లో విన్న 'ప్రివ్యూ' జరిగిన సందర్భాన పత్రికా రచయితలతో శ్రీ దేవకీ కుమార్ ప్రసంగిస్తూ, భారతీయులంతా ఒక సమష్టి సంస్కృతి కలవారనీ, ఆ సంస్కృతే—మనల నందరనూ సామరస్య బద్ధులను కావించగలదని "రత్నదీపం" చిత్ర నిర్మాణంతో తాను గ్రహించానన్నారు.

శ్రీ అనుభగుప్త, అభిభట్టాచార్జి, ఎస్ ఆర్. కె రావు. పహారీ సన్యాల్ మున్నగువారు నటించిన ఈ చిత్రం కిరాబందురమై వున్నందున యిదమిత్థమని ప్రత్యేకించి చెప్పడానికి తన కేమీ తోచడం లేదని మద్రాస్ మేయర్ శ్రీ టి చెంగల్వరాయన్ అన్నారు

## దేవదాసు

వినోదావారు తెలుగులో తయారుచేసిన "దేవదాసు" చిత్రం అత్యంత జయప్రదం కావడంతో, తమిళ వెర్షన్ కూడా తయారుచేసి, నేడు విడుదల చేశారు శ్రీమతి సావిత్రి, శ్రీ నాగేశ్వరరావు, లలిత, రంగారావు, నంబియార్ మున్నగువారు దీనిలో ప్రతిభావంతంగా నటించారు శ్రీ వేదాంతం రాఘవయ్యగారు దర్శకులు.

## ఏజెన్సీ ప్రజల దయనీయస్థితి

### శ్రీ పి. కోదండరామయ్యగారి విజ్ఞాపన

భద్రాచలం, సెప్టెంబరు 14—ఆది దియా కొండజాతుల సంఘం అధ్యక్షులు శ్రీ పునులూరి కోదండరామయ్యగారు వరదలో సర్వనాశనమైన ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించి అచ్చటి ప్రజల దుస్థితి వర్ణనాతీతంగా వుందని తెలియజేశారు.

దుమ్ముగూడెంనుంచి భద్రాచలంవరకు ఒక పూరిల్లుకూడా లేకుండా వరదలో కొట్టుకు పోయినవనీ, దుమ్ముగూడెం హెడ్‌లాకువద్ద నదికి ఒక వైపున 260 గజాల వెడల్పున, మరొక వైపున 320 గజాల వెడల్పున 40 అడుగులలోతుగల గండ్లు చూడడానికే భయంకరంగా వున్నవనీ ఆయన తెలిపారు.

భద్రాచలంకు 30 మైళ్ళ ఎగువకు ధర్మవరకు తాము వెళ్ళి చూచామని, ధవళేశ్వరం నుంచి కొందరు పడవలవారు వచ్చి గ్రామస్థులను సురక్షిత ప్రదేశాలకు చేర్చారనీ, అయినా నూగూరు తాలూకా, వాజేడు గ్రామస్థులు పడవ మునిగి 9 మంది మరణించారనీ ఆయన తెలిపారు.

వైరుసన్నీ … పొలాలు … కిబ్బలు వేశాయని, ఎక్కువన్ని పంటలలో కొట్టుకుపోయాయనీ, ఇప్పుడు దున్నుకోడానికి ఒక జత ఎడ్లునూడా వారికి ఎరిస్తి లేదని ప్రభుత్వం, ప్రజలుకూడా తక్షణమే ఉదారంగా సహాయం చేయడం అవసరమనీ ఆయన తెలిపారు.



'అవ్వయ్యార్'కు బాలసుబ్రహ్మణ్యం సందర్శనం

# తెలుగువ్యాఖ్యతో 'అవ్వయ్యార్'

## తమిళ కవయిత్రి దివ్యసందేశ వ్యాప్తికి శ్రీ ఎస్. ఎస్. వాసన్ నిర్మించిన కళాఖండం

యుగయుగాలుగా భారతదేశం ఆధ్యాత్మిక, సంస్కృతీ సంపదకు నిలయమని ప్రసిద్ధి పొందింది అనేక మంది మహాపురుషులు అవతరించిన దేశమిది. వేదవ్యాసుడు, వాల్మీకి, రామాయణ, మహాభారత గాథలను గానం చేశారు. మహా పురుషులనేకులు ఆవిర్భవించారు మతోద్ధారకులుగా భక్తులుగా వెలసి, తమ ధర్మాలను ప్రజలకు ఉపదేశించారు తమ ఉద్బోధనలతో ప్రజా హృదయాలలో అపూర్వ పరివర్తన గావించారు.

యోగి వేమన, పోతన, భక్త తుకారాం, తులసీదాసు, శ్రీ కృష్ణ చైతన్యుడు, ఏసుక్రీస్తు, బుద్ధుడు, గాంధి మహాత్ముడు మున్నగువారి సుద్దులు మనకు నీతిసూత్రాలైనాయి సద్భావం, దైవచింత, ప్రజాసేవా నిరతి ఆనంతమైన మహిమాతిశయాన్ని వారికి చేకూర్చాయి.

ఆదేవిధంగా కొన్నివందల ఏళ్ళ క్రితం తమిళనాడులో జన్మించి తన నీతులతో, సామెతలతో, గీతాలతో, కీర్తనలతో ప్రజలను ఉత్తేజ పరచిన మహాకవయిత్రి అవ్వయ్యార్.

ఆరేళ్ళపాటు కష్టపడి జెమిని అధిపతి శ్రీ ఎస్. ఎస్. వాసన్ నిర్మించిన "అవ్వయ్యార్" చిత్రం మామూలు చిత్రం కాదు, మధుర కళాఖండం. తెలుగు వ్యాఖ్యతో ఆంధ్రదేశం అంతటా విడుదల చెయ్యబడ్డ ఈ చిత్రం విన్న సాయంకాలం జెమినీ స్టూడియో థియేటర్‌లో ప్రత్యేకంగా చూపబడింది

దైవాంశతో జన్మించింది, తల్లిదండ్రులచే విడువబడింది; ప్రకృతి ఒడిలో తలదాచుకొని, పాణార్‌కు కుమార్తెగా పెరిగి, ఐహిక వాంఛామయమైన సంసారంపట్ల రోతతో వినాయకుని వేడి, మాతృరూపం ధరించి, ప్రజల సేవలో నీత్యుపదేశంలో జీవితాన్ని గడిపి, కైలాసం చేరుకొన్న ధన్య జీవ జీవిత చరిత్ర ఈ చిత్రం.

పాండ్య, చేర రాజుల పాలనలో దక్షిణాది దివ్యస్థలాలలో తలమానికి మనదగిన మధుర దేవాలయాల కమనీయ శిల్పసంపద, రాజవైభవం కన్నులకు కట్టినట్లు చిత్రించడాన్ని చూస్తేనే, చలన చిత్ర నిర్మాణంలో ఓర్పు, నేర్పు, సమగ్ర సాధన సంపత్తికల నిర్మాత ఎంతటివిశిష్టతను సాధించగలిగేదీ వ్యక్తమౌతుంది

'అవ్వయ్యార్'గా శ్రీమతి కె బి సుందరాంబాళ్ నటించలేదు-జీవించింది

సుమారు 20 సంవత్సరాలక్రితం కీర్తిశేషులైన ఎస్ జి కిట్టప్పతో కలిసి నాటకాలు ప్రదర్శించే రోజులలోనే ఆమె సంగీత ప్రతిభ, కీర్తి మిన్నుముట్టాయి. నాటికీ, నేటికీ చెక్కు చెదరక, యింకా పదునువారిన గాత్రంతో ఆమె వినిపించిన కర్ణాటక సంగీతం మరువరానిది.

వల్లి పరిణయం, యితర నృత్యాలు చిత్రంలోని కథకు అంతగా సంబంధించకపోయినా రసస్ఫూర్తికే దోహదమిచ్చాయి.

ఛాయాశిల్పగ్రహణాలు, సంగీత దర్శకత్వం బాగున్నాయి సెట్టింగులు ముఖ్యంగా కైలాస్ దృశ్యం—కళా దర్శకత్వానికి ఒక "మేలి మెరుగు" అని చెప్పవచ్చు.

శ్రీమతి కన్నాంబ, శ్రీ మాధవపెద్ది సత్యం గార్లు వ్యాఖ్య చెప్పారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి తెలుగు వ్యాఖ్యను వాదాలు హృదయంగమంగా వున్నాయి.

చిత్రంలోని "అద్భుతాలు" మహాపురుషులందరి జీవితాలలోను చూస్తాము అని వారి మహిమాతిశయానికి తార్కాణాలు కనుక అసంబద్ధం కానేరవు ఇది గమనించేపక్షంలో "అవ్వయ్యార్"ను అత్యుత్తమ చిత్రంగా పేర్కొనవచ్చు.

### ప్రేక్షకుల అభిరుచిలో మార్పు

ప్రదర్శన ప్రారంభానికిముందు తన ఆహ్వానాన్ని మన్నించివచ్చిన పత్రికా రచయితలకు ప్రముఖులకు శ్రీ ఎస్. ఎస్. వాసన్ స్వాగతమిస్తూ చిత్రంపట్ల వారుచూపిన ప్రశంసలకు కృతజ్ఞత తెలిపారు. దక్షిణ భారత చలనచిత్ర నిర్మాతలలో ఈ చిత్రం సంచలనం కలిగించిందని దీనికిలభించిన ఆదరణ ప్రేక్షకుల అభిరుచిలో మార్పుకు సూచనగా వారు భావిస్తున్నారనీ అన్నారు.

పూర్తిగా తమిళభాషలోనే తాను తయారు చెయ్యగోరిన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రేక్షకలోకం సులభంగా అర్థం చేసుకొనడానికి వీలుగా తెలుగు వ్యాఖ్య, తెలుగులోనే సబ్ టైటిల్స్ మున్నగు ఏర్పాటు చేశానన్నారు.

తిరుపతిలో ముఖ్యంగా … సంఘాలు … అని కూడా ఆయన అన్నారు

### సంపాదకుల ప్రశంస

ప్రదర్శనానంతరం "ఆంధ్రప్రభ" ఎడిటర్ శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ, ఈ చిత్రం మంచి తరుణంలో విడుదల చెయ్యబడుతున్నదని తమిళులకు, ఆంధ్రులకుమధ్య సద్భావ సామరస్యాల వ్యాప్తికి ఇది ఎంతైనా దోహద మీయగలదనీ అన్నారు.

"అవ్వయార్" వంటి చిత్రాలు తమిళనాడు వాఙ్మయ, సాంస్కృతిక సంప్రదాయాలను గురించి, వాటి వ్యాప్తికి తమ జీవితాలను అర్పించిన మహాపురుషులను గురించి ఇతర భాషాప్రాంతాలలో ప్రచారం చేసి, జాతీయ సమైక్యానికి ఎంతైనా దోహద మివ్వగలవన్నారు

"పోతన", "వేమన" చిత్రాలు తమిళుల ఆదరాభిమానాలను ఏవిధంగా చూరగొన్నవో, ఆదేవిధంగా "అవ్వయార్" చిత్రం ఆంధ్రుల ఆదరాభిమానాలకు భాజనం కాగలదని, ఇదే ధోరణిలో మరికొన్ని చిత్రాలను తమిళులు ఆంధ్రులుకూడా నిర్మించే ఎడల పరస్పర సంస్కృతీ వినిమయం కాగలదనీ ఆయన అన్నారు

"లోకంలో రెండే కులా లున్నాయి ఒకటి ఎక్కువకులం, ఒకటి తక్కువకులం, ఇచ్చేవారు ఎక్కువ కులంవారు; ఇవ్వనివారు తక్కువ కులంవారు" అని అవ్వయార్ సందేశం ఈ సందేశాన్ని ఆదినుంచి శ్రీ వాసన్‌గారు ఆచరణలో పెడుతున్నారు రాయలసీమ క్షామ నివారణ నిధిని "ఆంధ్రప్రభ" ప్రారంభించినప్పుడు అడగగానే పెద్ద విరాళమిచ్చారు. తిరిగి గోదావరి వరదబాధితుల నిధిని ఈ మధ్యనే ప్రారంభించినప్పుడు అడిగినంతనే అడిగిన మొత్తం విరాళంగా యిచ్చారు ఆమొత్త మిచ్చినప్పుడు "ఇది మొదటిదఫా మొత్తమే సుమండీ" అనినేను అనుకోలేదనుకోండి కాని, ఆ మాట ఈనాడు అనాలని అనిపిస్తున్నది "ఇవ్వడం" తెలిసిన వారు కాబట్టే అవ్వయార్ చిత్రాన్ని శ్రీ వాసన్‌గారు నిర్మించగలిగారు. "ఇవ్వండి ఇంకా ఇవ్వండి—మరింత యివ్వండి—ఇదే ఈ కష్టకాలంలో గోదావరి వరద బాధితుల తరపున సోదర దేశీయులకు శ్రీ వాసన్‌గారు వినిపించవలసిన సందేశం, వినిపిస్తున్న సందేశం" అని కూడా శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు పేర్కొన్నారు.

### శ్రీ ఖాసా సుబ్బారావుగారి ప్రశంస

"స్వతంత్ర" పత్రికా సంపాదకులు శ్రీ ఖాసా సుబ్బారావుగారు ముచ్చటిస్తూ, సార్థిగా నీతులను ఉపదేశించే చిత్రం—జయప్రదమైన చిత్రం—ఇండియాలో ఇదే మొదటి దన్నారు. కవయిత్రి జీవితంలోని ముఖ్య సంఘటనలను చిత్రించడమేగాక, మానవ సేవకు సర్వస్వాన్ని త్యాగం చెయ్యడమే జీవితసారమని, ఈ దృష్టిలో 'అవ్వయార్'ను గొప్ప చిత్రంగా పేర్కొనవచ్చుననీ అన్నారు.

తెలుగు వ్యాఖ్యగల ఈ చిత్రం ఆంధ్రులను తప్పక రంజింపజేయగల దన్నారు. చలనచిత్ర నిర్మాణ చరిత్రలో ఒక నూతన పట్టాన్ని వెలయించగలిగిన ఈ చిత్రాన్ని నిర్మించినందుకు శ్రీ సుబ్బారావుగారు శ్రీ వాసన్‌గారికిని అభినందించారు.

### వరదబాధితులకు అయిదువేల రూపాయల విరాళం

ప్రదర్శనకు వచ్చినవారిని శ్రీ వాసన్‌గారు అభినందించి, "ఆంధ్రప్రభ" వరద బాధితుల నిధికి మరి 5,000 రూపాయల విరాళం యిస్తున్నామని ప్రకటించారు.

ప్రదర్శనానంతరం శ్రీ వాసన్‌గారు అహూతులకు విందు చేశారు.

—రాధాకృష్ణ

### ఢిల్లీలో ప్రదర్శన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9—ఇండియా ప్రభుత్వపు ఫిలింస్ డివిజన్ ఆడిటోరియంలో జెమినీవారి "అవ్వయార్" చిత్రం ఈ నెల 7 వ తేదీ సాయంకాలం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది

ఇండియా వైస్-ప్రెసిడెంట్ శ్రీ ఎస్ రాధాకృష్ణన్, సమాచార బ్రాడ్‌కాస్టింగ్ శాఖా మంత్రి శ్రీ బి వి. కేస్కర్, హోం శాఖా డిప్యూటీమంత్రి శ్రీ బి ఎన్. దాతార్, పార్లమెంట్ డిప్యూటీస్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఎన్ ఎస్ అగర్వాలా, ఢిల్లీరాష్ట్రప్రభుత్వ ఆరోగ్యశాఖామంత్రిణి శ్రీమతి సుశీలానాయర్ మొదలైనవారు చిత్రాన్ని చూశారు

ఈ చిత్రం హిందీలో కూడా తయారు చెయ్యాలని, యితర భాషల ప్రజలుకూడా అవ్వయార్ ఉపదేశించిన విలువ తెలుసుకోగలిగేటట్లు … అంతా …




"విన్నర్సు" మేలైన బిస్కట్లు
నాణ్యతలో ప్రఖ్యాతిగాంచినవి
• పుష్టికరమైనవి. • పిల్లల తల్లులకుప్రియమైనవి.
• రుచి గలవి. • పెద్దలకు యిష్టము.
• కరకరలాడును. • కుటుంబ మంతకు సంతోషకరమైనవి.
ఆంధ్ర, ఒరిస్సాకు సోల్ ఏజంట్లు:
ప్రభాకర ఏజెన్సీస్ (రిజిస్టర్డు)
కస్బా, విజయనగరం
తయారు చేసినది:
THE EASTERN BISCUIT MFG. CO.,
67, PERAMBUR HIGH ROAD, MADRAS-12.



డైకోడిన్ చెర్రీ వసాకా
Alembic
• నమ్మకమైన దగ్గు మందు
EVEREST GTV 53 STU



ప్రకటన

విజయ కమర్షియల్ బ్యాంక్ లిమిటెడ్
(హెడ్డాఫీసు :: విజయవాడ-2)

మా ఖాతాదారులకును, ఇతరులకును సంతోషపూర్వకముగా తెలియచేయునదేమనగా 23-8-53 వ తేదీ జరిగిన 10-వ జనరల్ బాడీ మీటింగుయందు ఈ దిగువ తెల్పిన ప్రముఖులు మా బ్యాంకు డైరెక్టర్లుగా ఎన్నుకోబడిరి.

1 శ్రీ పి. ఆర్ వి. కె రంగారావుగారు. జమీందార్, దొమ్మేరు. పశ్చిమ గోదావరిజిల్లా, చైర్మన్ బోర్డు ఆఫ్ డైరెక్టర్సు. దిఆంధ్రా షుగర్సు లిమిటెడ్, (తణుకు) బ్యాంక్ చైర్మన్.
2 శ్రీ ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్‌గారు, ఎమ్ ఎల్. సి., భూస్వామి, బ్యాంకరు, మేనేజింగు పార్టనరు. రంగారావు అండ్ కో, మేనేజింగ్ డైరెక్టరు. ది ఆంధ్రా షుగర్సు లిమిటెడ్, తణుకు.
3 శ్రీ వి. జి. యస్ వి. ప్రసాద్‌గారు, బి. ఏ మేనేజింగు డైరెక్టరు, నేషనల్ ఇంజనీరింగ్ కంపెనీ (మద్రాసు) లిమిటెడ్, మద్రాసు-1.
4 శ్రీ జాగర్లమూడి చంద్రమౌళిగారు, బి. ఏ., బి. ఎల్., అడ్వకేటు, గుంటూరు. ఆనరరీ డైరెక్టరు ఇన్‌చార్జి.
5. శ్రీ చెరుకుపల్లి పట్టాభిరామయ్యగారు, బి. ఎ., బి. ఎల్., అడ్వొకేటు, విజయవాడ.
6. శ్రీ పచ్చిపులుసు వెంకటసుబ్బారావుగారు, మర్చంటు అండ్ బ్యాంకరు, విజయవాడ.

ఈ పైన పేర్కొనబడిన వారుగాక, లోగడ డైరెక్టరులుగాయున్న
1. శ్రీ కోటగిరి పార్థసారధిరావుగారు, జమీందారు, గంపలగూడెం.
2. శ్రీ వంకా లక్ష్మీనారాయణగారు; మర్చంటు, నెల్లూరు.
డైరెక్టరులుగా వ్యవహరించుచున్నారు.

పర్ విజయ కమర్షియల్ బ్యాం…
కె. చం…
ఆనరరీ డైరె…

నొప్పిలో అవస్థనా?
"నోపెయిన్"
మద్రాసు ఆఫీసు:- 5/140, బ్రాడ్వే, మద్రాసు-1.



అన్ని విధములైన దంత వ్యాధులకు
కోతి మార్కు
నల్లని పండ్లపొడి (రిజిష్టర్డ్)
ప్రాప్తిస్థానము:
… కమర్షియల్ కార్పొరేషన్, గాంధినగర్, బెజవాడ
NOGI & CO, 87, CHINA BAZAAR ROAD, MADRAS-1



అబలసుధ (స్త్రీల సమస్త వ్యాధులకు వజ్రాయుధం)

స్త్రీల కుసుమవ్యాధులకు ప్రశస్తమైనది. అకాల బహిష్టు … లేకపోవుట, తెల మిక్కుటముగా స్రవించుట, … నొప్పులు, నడుమునొప్పులు, తలనొప్పులు,గుండెదడ, కాళ్ళలాగుట, … నొప్పి, మనస్థిమితము లేకుండుట, నిద్రపట్టకుండుట, జ్వరము వచ్చినట్లుండుట, స్త్రీవికారములు, శరీరము కృశించుట, అరుచి, బలహీనత, మూలవ్యాధులు, హిస్టీరియా మొదలగు సమస్త వ్యాధులకు ప్రశస్తమైనది. వంధ్యా స్త్రీలు తప్పక సంతానవతులగుదురు. సీసా 1 కి రు. 3—0—0 పోస్టేజి 1-0-0

ఇండియన్ మెడికల్ హౌస్ (21), లక్ష్మీటాకీస్ రోడ్డు, విజయవాడ—2.

# కోట్లకొలదిగా కలిగిన నష్టాన్ని కాసులతో పూడ్చడం కల్లే కానీ...

## -గోదావరి వరద బాధితులను వారి కష్టకాలంలో మరచిపోలేదని నిరూపించడానికి సోదరాంధ్రుల కృషి

తాడేపల్లి గూడెం, సెప్టెంబరు 7—గోదావరి వరదబాధితుల నిధి సేకరణార్థం శ్రీమతి వి. వి. సుబ్బలక్ష్మిగారు భీమవరంలో నేడు గానసభ జరిపారు. ఆమెకు కృతజ్ఞత తెల్పుతూ శ్రీ ఆర్. యస్. శివరావుగారు, యింపీరియల్ బ్యాంకు, తాడేపల్లిగూడెం, రు 300 లున్నూ, శ్రీమతి రామరాజగోపాల్ నరీమణిగారు, భీమవరం రు 200 లున్నూ, టిక్కెట్ల రుసుము యావంలో వసూలుచేసి గాన సభా కార్యక్రమం జయప్రదం చేశారు

### రాచర్ల పౌరుల దయాంతఃకరణం

తాడేపల్లిగూడెం తాలూకా -రాచర్ల గ్రామ వాసులు శ్రీయుతులు కొండ్రెడ్డి ఒలి సర్వరాయుడు (పంచాయతీ ప్రెసిడెంటు) నేటిన రాజగార్ల యాజమాన్యమున, ర్యాలి గ్రామంలో బాధితులకు రు 600 లు కిమ్మతు గల 100 పంచలు, 54 చీరెలు, 15 తుండ్లు, 35 రవికలు, అంకంపాలెం గ్రామంలోని బాధితులకు సుమారు రు 100 లు విలువగల 86 తుండ్లును పంచి పెట్టారు అదిగాక వరద బాధితుల సహాయార్థం 6 బండ్ల వరిగడ్డి వసూలుచేసి అలంపురం ఫిర్కా రెవిన్యూ యిన్‌స్పెక్టరు ద్వారా తూర్పు గోదావరి జిల్లాకు పంపారు

ఈ తాలూకాలోని ప్రత్తిపాడు, కాగులంపాడు గ్రామరైతులు 2 బండ్ల వరిగడ్డిని, కృష్ణాయిపాలెం గ్రామరైతులు 4 బండ్ల వరిగడ్డిని, రెవిన్యూ యిన్‌స్పెక్టరు శ్రీరాముం తులసీరావుగారిద్వారా తూర్పు గోదావరిజిల్లా వరద బాధితులకు పంపించారు

### రాజోలు తాలూకాలో బండి వరిగడ్డి 72 రూపాయలట

మోరి, సెప్టెంబరు 7—వరద తెచ్చిన ముప్పువల్ల రాజోలు తాలూకాలో వట్టిగడ్డి గుండెత్తు రు 1-8-0 లు అమ్ముతున్నది యీ విపత్తిని మోపు అని రూపాయలు, బండెడు గడ్డి రు 72/-లు బోతున్నది. ఈ ప్రాంతంలో గడ్డి తూకం యేతరంలోనూ లేదు వరద దెబ్బ తగిలిన గ్రామాలలో ఎందు గడ్డి మచ్చుకైనా లేకుండా పోయింది.

రాజోలుతాలూకా వరదబాధితుల సహాయకసంఘంవారు బాధితులకు ప్రభుత్వం చేసే సహాయం సక్రమంగా అందుతున్నదో లేదో అని ఆజమాయిషీ చేసేందుకుగాను పొన్నపూడి ప్రాంతంలో పర్యటిస్తున్నారు.

సహాయక సంఘాధ్యక్షులు శ్రీ రుద్రరాజు సుబ్బిరాజుగారు యిటీవల ఆ సంఘంలో పనిచేస్తున్న రాజోలు తాలూకా కార్యదర్శి శ్రీ కోడిపాటి శ్రీ ... మలిస్వామి నాయుడు) గార్లు, స్థానిక కార్యకర్తలు పేట ప్రదేశాలలో యింకనూ సహాయం అందని గృహాల విషయమై మాట్లాడుతున్నారు

ఉత్తలిపాలెంలో నిర్వహింపబడిన ... మోరి గ్రామానికి చెందిన ... మహాలక్ష్మి సన్స్, ఎనుముల సత్యనారాయణమూర్తి అండ్ బ్రదర్సు, జయలక్ష్మి అండ్ కంపెనీ, ఈ మూడు జీడి పప్పు కార్ఖానాలవారు కలిసి ఒకరోజు ... 23 వ తేదీని ముగ్గురు వర్తకులూ అయిన ఖర్చును సమంగా యిచ్చారు ... మూడు రూపాయిల రొఖ్ఖం, నాలుగుబస్తాల బియ్యం వినియోగింపబడినవి.

### ప్రభుత్వ సహాయం అందజేయడంలో లోపాలు

రాజోలు తాలూకా ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గ సభ్యుడు శ్రీ కడలి వర్ధానుగారు యీ విధంగా తెలియపరుస్తున్నారు.

"రాజోలు తాలూకాలో వరద దెబ్బ తిన్న ప్రాంతంలో మరమ్మతు కోసం తాటియాకు యింటికి రు 30/—లు చొప్పున ముట్ట చెప్పబడుతున్నది. కాని, ఏటి గట్టుకి లోపలవుండి పూర్తిగా పడిపోయిన యిళ్లకూడ ప్రభుత్వం వారు సహాయం చేయదలచిన జాబితాలో చేర్చబడకపోవడం శోచనీయం. గండి దెబ్బకు గురియైనవాటిలో కొన్ని యిళ్ళను ... ఏటి గట్టుకి లోపలవున్న గ్రామస్థులకు ప్రతి చిన్న తాటియాకు యింటికి ప్రభుత్వ సహాయం తప్పకుండా ముట్టజెప్పు ... సహాయ సంఘాలకు, ప్రభుత్వోద్యోగులకు విన్నవిస్తున్నాను."

### చౌకగా ధాన్యం అమ్మకం

... పాలెంలో కరువు దెబ్బకు ... విడుపేదలకు శ్రీ ఎనుముల ... గారు రూపాయికి 5 సేర్ల ... 4 వ తేదీని ... ప్రతి ఒక్కటికి ... 1-12-0 ల ... ధాన్యాన్ని ... ఈ విధంగా మరొకమూడు ... ధాన్యం చిల్లరగా మూడు సేర్లు ... అమ్ముతున్నారు.

### చేనేతవారి దుస్థితి

... సెప్టెంబరు 7—శ్రీ ... ఇలా వ్రాస్తున్నారు:

1944 సంవత్సరంనుంచి చేనేత పరిశ్రమ ... క్రమేణా ఉన్న ఆస్తులు ... అమ్ముకోవడం జరిగింది. 14-8-53 న తేదీని వచ్చిన గోదావరి వరద ... సెంట్రల్ డెల్టాలోని పారిశ్రామి... అనేకం కూలిపోయినవి బండారులంక, ..., కె. పెదపూడి, నేదునూరు, ...పల్లి, ఈదరపల్లి, అంగర, ... గ్రామములు చేనేత పారిశ్రామికుల ... కోలుపోయినవి, మగ్గరు పీసర్లు, నేతలు నేయకపోవుటచే చేనేత పారిశ్రామికులు చాల ఆగచాట్లు పడుచున్నారు చేనేత బట్టలు మార్కెటులో విడుదల అగుటలేదు వరదబాధితులైన చేనేత పారిశ్రామికులకు ఉచితంగా గాని, అప్పు రూపమునగాని మగ్గము ఒక్కింటికి కనీసం రూ 50 లు సహాయం చేయవలసినదిగాను, బియ్యం ఉచితంగా కనీసం పదిహేను రోజులైనా వరద బాధితులైన చేనేత పారిశ్రామికులకు సరఫరా చేయవలసినదిగాను ప్రభుత్వంవారిని కోరుచున్నాను"

### హిందూపురం కౌన్సిల్ విరాళం వెయ్యి రూపాయలు

హిందూపురం మునిసిపల్ కౌన్సిల్ వారు సమావేశం 5 వ తేదీన జనాబ్ బి వషీను (చైర్మన్)గారి అధ్యక్షతను సమావేశమై, గోదావరి వరద బాధితుల సహాయార్థం మునిసిపాలిటీనుండి రు 1,000 లు విరాళంగా మంజూరు చేశారు.

గోదావరి వరద బాధితుల సహాయమునకు ధనం ప్రోగుచేయుటకు హిందూపురం ప్రజలు ఒక కమిటీని ఏర్పరచినారు ఈ కమిటీకి జనాబ్ బి వషీర్ (మునిసిపల్ చైర్మన్)ను అధ్యక్షులుగా ఎన్నుకొని పట్టణమున ధనం ప్రోగుచేస్తున్నారు.

### విజయవాడలో నాటక ప్రదర్శనంద్వారా వసూళ్లు

విజయవాడ, సెప్టెంబరు 7—(ఫైన్) ఆర్ట్ అసోసియేషన్ (విజయవాడ) వారు మొన్న రాత్రి యిచ్చట శ్రీ వెలిదండ్ల హనుమంతరావు గ్రంథాలయంలో వరదబాధితుల సహాయార్థమై "నాటకం" అనే నాటకాన్ని ప్రదర్శించారు ఈ ప్రదర్శనంద్వారా లభించిన సొమ్ము రు 116 లను "ఆంధ్రప్రభ" నిధికి పంపారు

### ముంగండలో వస్త్రదానం

శ్రీ రామకృష్ణ మిషన్ తరఫున గోదావరి సెంట్రల్ డెల్టాలో పర్యటనచేస్తున్న శ్రీస్వామీ సర్వగతానందులు ముంగండ గ్రామంలో రమారమి నూరు మంది వరద బాధితులకు వస్త్రదానం చేశారు.

### పల్లెకోన పంచాయతీ విరాళం

పల్లెకోన గ్రామ పంచాయితీ బోర్డువారు శ్రీ మండవ బాలయ్యగారి అధ్యక్షత క్రింద సమావేశమై గోదావరి వరద బాధితులకు రూ 116 లు విరాళంగా మంజూరుచేశారు.

### కంచర్లపాలెం గ్రామస్థుల విరాళం

రాజమండ్రి, సెప్టెంబరు 8—తెనాలి తాలూకా కంచెర్లపాలెం గ్రామ ఐక్యసంఘం ద్వారా వసూలు చేసిన 1,874-0-0 రూపాయలు శ్రీ చుక్కపల్లి సుబ్బారావుగారి నాయకత్వాన నల్గురు కమిటీ సభ్యులు వచ్చి ఏజెన్సీ ప్రాంతాల ప్రజల దుర్భర పరిస్థితులను తెలిసికొని ఏజెన్సీ దేవీపట్నం, కూనవరం, భద్రాచలం, చింతూరు ప్రాంతాలలో వరద బాధితులైన ప్రజలకు సహాయం చేయు నిమిత్తం బయల్దేరి వెళ్లారు.

### కమ్యూనిస్టు పార్లమెంటు సభ్యుల విరాళం

కమ్యూనిస్టుపార్టీ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర రైతు సంఘమునకు పంపిన వెయ్యి రూపాయల విరాళమును తూర్పు గోదావరి జిల్లా రైతు సంఘ కార్యదర్శి శ్రీ దోనేపూడి ధర్మారావుగారు 100 రూపాయల విలువగల ఉప్పు, మిరపకాయలు మొదలగు వస్తువులు కొని తక్కినా డబ్బు తీవ్ర వరదలకు గురైన, యింకా ఎలాంటి సహకారం అందని భద్రాచలం తాలూకా గ్రామ ప్రజలకు డబ్బు రూపేణా అందజేయుటకు ఈరోజు సాయంకాలం భద్రాచలం వెడుతున్నారు.

### నౌపడా యువకుల కృషి

ఈ గ్రామంలోని యువకులు 'నౌపడా యువజన సంఘం' అను పేరిట యిరువది మైళ్ళ దూరంలో గల ప్రతి పేటకు, పల్లెకు అన్నపానాదులను పాటించక పదిరోజుల నుంచి కాలినడకను వెళ్ళి వరద బాధితుల నిధి వసూలు చేస్తున్నారు.

### చీరాలలో వసూళ్ళు

చీరాల, సెప్టెంబరు 8—చీరాల మున్సిపల్ చీవర్ల సంఘం అధ్యక్షాన వైస్-చెయిర్మన్ శ్రీ అన్నదాత నాగేంద్రుడు, చేర్రాల కోటీశ్వరరావు, కౌన్సిలర్ యం. నాగయ్య, వై. సత్యనారాయణగార్లు వరదబాధితుల సహాయార్థం బట్టలు వసూలుచేస్తున్నారు. ఇంతవరకు 60 చేనేత చీరలు, 10 పాతేలు వసూలు చేశారు. స్థానిక వి. ఆర్. యస్. కళాశాల విద్యార్థులు కూడా హుండీలద్వారా వసూళ్ళు చేస్తున్నారు.

### అశోక బాలసంఘం వసూళ్ళు

నిడదవోలు, సెప్టెంబరు 8—నిడదవోలు హైస్కూలులోని "అశోకబాల సంఘం" వారు గోదావరి వరద బాధితుల సహాయార్థం మొదటిదఫాగా ఇరువది అయిదు రూపాయలు వసూలుచేసి "ఆంధ్రప్రభ నిధికి" పంపారు. వసూళ్ల నిమిత్తం అయిన ఖర్చులు విద్యార్థులు స్వయంగా భరించారు.

### కంచర్లపాలెం గ్రామస్థుల సహాయం

తెనాలి తాలూకా కంచర్లపాలెం గ్రామస్థులు యిప్పటికి 1,400/-వసూలుచేసి, తాము ప్రోగుచేసిన పైకం అత్యంతహీనంగా బాధపడుతున్న మన్యపు సోదరులకు అందివ్వాలని శ్రీ చుక్కపల్లి సుబ్బారావు నాయకత్వాన ఒక బృందం వచ్చి దేవీపట్నం ఏజెన్సీ, కూనవరం, భద్రాచలం ప్రాంతాల్లో స్వయంగా పరిశీలించి సహాయం అందించుతున్నారు.

విజయవాడ పట్టణంలో మహిళాసంఘం వసూలుచేసిన బియ్యం, బట్టలు మన్యపు ప్రజలకే అందించుతున్నారు.

### కాకినాడ వెనకబడిన జాతుల హాస్టల్ విద్యార్థులసహాయం

కాకినాడలోని వెనకబడిన జాతుల హాస్టల్ విద్యార్థులు శ్రీ ఉరిటి రామయ్యగారి అధ్యక్షతనసమావేశమై వరదబాధితుల సహాయార్థం "ఆంధ్రప్రభ నిధి"కి రు 25 లు పంపాలని తీర్మానించారు. విద్యార్థులందరు ఒక పూట భోజనం మాని ఆసొమ్మును రాజమండ్రిలో సహాయసంఘానికి పంపడానికి నిశ్చయించారు. పలువురు చందాలను చెల్లించారు; శ్రీ ఉరిటి రామయ్యగారు వరదబాధితుల కష్టాలను వర్ణిస్తూ వ్రాసినపద్యాలను చదువుతుండగా విని హాస్టల్‌లో వంటపనిచేసే ఎ. రామయమ్మ, కె. సూరాలమ్మ చెరి ఒకరూపాయి విరాళం తెచ్చియిచ్చారు.

### సర్వోదయ సంఘం వసూళ్లు

తాడేపల్లిగూడెం తాలూకా అలంపురంఫిర్కా సర్వోదయ సంఘ యాజమాన్యాన శ్రీ పుష్టా సుబ్బారావు, శ్రీ ప్రత్తి శేషయ్య, శ్రీ ముండ్రురామారావు, శ్రీ తూము సుబ్బారావు ప్రభృతులు బుర్రకథల రూపాలలోను, నగర సంకీర్తనలద్వారాను ఫిర్కాలోని గ్రామ గ్రామానికి తిరిగి గోదావరి వరదబాధిత సహాయ కమిటీలను నిర్మాణంచేసి ధన, ధాన్య, వస్త్రరూపాలలో విరాళాలు వసూలు చేస్తున్నారు.

క్రిష్ణాయపాలెంలో రు 500 విలువగల బట్టలు; రు 200 విలువగల బియ్యం; రు 160 ల రొక్కం వసూలైనది మారవరంలో రు 500 విలువగల ధన, ధాన్య, వస్త్రాలు, నవాబుపాలెంలో రు 400 లు, ప్రత్తిపాడులో రు 50 లు అప్పారావుపేటలో రు 400 లు, పట్టింపాలెంలో రు 350 లు రాచర్లలో రు 1000 లు వసూలు చేశారు.

### జేగురుపాడు గ్రామస్థుల సహాయం

వరదబాధితుల సహాయార్థం తూర్పు గోదావరి జిల్లా జేగురుపాడుగ్రామంలో శ్రీ అద్దంకి కృష్ణమూర్తి, శ్రీ అద్దంకి దుర్గా జగన్నాథరావు, శ్రీ పాటూరి తిరుపతిరావు, శ్రీ కేమెళ్ళ శ్రీనివాసరావుగార్లు విరాళాలు సేకరించి, రాజమండ్రి శ్రీ గౌతమీ జీవకారుణ్యసంఘంవారికి రు. 338 లు సమర్పించారు. వరదబాధితులకు ఈ విధంగా విరాళాలు సేకరించడంలో జేగురుపాడు గ్రామపెద్దలు పలువురు తోడ్పడినారు.

### కార్మికుల విరాళాలు

గోదావరి వరదబాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేయవలసిందిగా ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తి ననుసరించి గుంటూరు పట్టణ మునిసిపల్ కార్మికులు జీతాలసమయంలో 51-4-8 వసూలుచేసి పంపించారు. బెజవాడ సి డబ్ల్యు.డి వర్క్‌షాపు కార్మికులు రు.100లు పంపించారు

### కాకినాడ పోలిటెక్నిక్ విద్యార్థుల సహాయం

గోదావరి వరదబాధితులకు కాకినాడ పోలిటెక్నిక్ విద్యార్థులు అపారమైన సహాయం, సేవ చేశారు వరదమాట వినగానే ప్రిన్సిపాల్ శ్రీ కె శ్రీరామమూర్తిగారిచ్చిన కార్యక్రమం మేరకు రెండు రోజులు కాకినాడలో యింటింటికి తిరిగి 20 బస్తాల బియ్యం, రు 1100 లు నగదు వేలాది బట్టలు వసూలు చేశారు రాజమండ్రిలో బాధితులకు ముందుగా సహాయం అందజేయగలిగారు. 17 వ తేదీనే వంది బస్తాల బియ్యం రాజమండ్రికి పంపగలిగారు. [illegible] కాకినాడ కేంద్ర సహాయ సంఘానికి తోడ్పడి అన్నం వండటం, పొట్లాలు కట్టడం, వాటిని మోకాలి లోతు బురదలో నడిచి, నావలమీద వెళ్ళి చుట్టు 30 మైళ్ళ దూరంలో వరదదెబ్బ తిన్న వివిధ గ్రామాల ప్రజలకు పంచడం మున్నగు కార్యక్రమాలను ఈ విద్యార్థులు నిర్వహించారు.

### గుడివాడ కమిటీ సహాయం

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో గోదావరి వరద బాధితుల సహాయక సంఘము ఏర్పడి ఈ నెల 1 వ తేదీనే సుమారు రు. 1400/-చందాలు వేయించి రు. 1100/- గోదావరి వరద బాధితులకు "ఆంధ్రపత్రిక" ద్వారా అందజేశారు అచ్చట కూటికి, గుడ్డకు నోచుకోని ... దీనుల ఆక్రందనాలాకించి ... తమకు తోచిన రూపమున ప్రజలందరు తోడ్పడాలని కమిటీ కార్యదర్శి శ్రీ ప్రతివాది భయంకర రంగాచార్యులుగారు విజ్ఞప్తి చేస్తున్నారు.

### ధర్మవరం ముస్లింల తీర్మానం

ధర్మవరం గ్రామంలో "ముస్లిమ్ ఇస్లామ్ సంఘం"వారు టి యస్. మహమ్మద్ సాహెబ్ అధ్యక్షత క్రింద సమావేశమై, క్రింది నూతన కార్యవర్గమును ఎన్నుకున్నారు. యం. మహబూబ్ సాహెబ్, ప్రెసిడెంటు; కె. యం. తాజుద్దీన్ సాబుగారు వైస్ ప్రెసిడెంటు; హెచ్. ఖాజాహుసేన్‌సాహెబ్ కార్యదర్శి; ఎ సత్తార్ సాబుగారు సహాయ కార్యదర్శి; మహమ్మద్ ఖాసీమ్‌సాహెబ్ కోశాధికారి.

గోదావరి వరద బాధితుల సహాయానికి ప్రతి ఒక్కరూ తమ శక్తికొలది విరాళములు యిచ్చి తోడ్పడాలని తీర్మానించారు.

### నర్సీపట్నం పౌరుల సహాయం

నర్సీపట్నం పురజనులు గోదావరీ వరద బాధితుల సహాయార్థం డాక్టర్ ఆర్. ఎస్ ఆర్. ప్రసాదరావుగారి అధ్వర్యాన ఒక సంఘం ఏర్పరచి చందాలు వసూలుచేస్తున్నారు. ఇప్పటివరకు 180 రూపాయల వరకూ వసూలైనది. మొత్తం పట్నంలో 500 రూపాయలవరకూ వసూలౌతవని ఆశించబడుచున్నది. స్థానిక హైస్కూలు విద్యార్థులు, తాలూకా ఆఫీసు, సబ్-కలెక్టర్ ఆఫీసుల సిబ్బంది, స్థానిక క్రైస్తవ చర్చివారు యథాశక్తి విరాళాలు యిచ్చి సాయపడుతున్నారు.

### ప్రజానాట్యమండలి కృషి

ఆంధ్ర ప్రజానాట్యమండలి తాలూకు 11 మంది సభ్యులు గోదావరి వరద బాధితుల సహాయార్థం మద్రాసు త్యాగరాయనగర్ 3 వ తేదీనుండి 8 వ తేదీవరకు యింటింటికి తిరిగి 1,065 బట్టలు వసూలుచేసి రాజమండ్రికి పంపినారు.

### తాపేశ్వరం గ్రామస్థుల సహాయం

గోదావరి వరదబాధితుల సహాయార్థం రామచంద్రపురం తాలూకా తాపేశ్వరం గ్రామస్థులు అంజటి అప్పారావు శ్రీ దేపు లక్ష్మీపతిరావుగార్లు, రు 61-13-0, 125 బట్టలు, 20 కుంచాల బియ్యం సేకరించి, వరద బాధితులకు సేవచేయుచున్న శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంకు స్వయంగా తీసుకొని వచ్చి సమర్పించారు.

### ఆలంపురం ఫిర్కాలో వసూళ్ళు

రాజమండ్రి, సెప్టెంబరు 8—ఆలంపురం ఫిర్కా గోదావరి వరదబాధిత సహాయ సంఘంవారి ఆధ్వర్యమున శ్రీ పుష్టా సుబ్బారావు, శ్రీ తూము సుబ్బారావు, శ్రీ ప్రత్తి శేషయ్యగారలు, శ్రీ పుష్టా సుబ్బారావుగారి బుర్రకథ ద్వారా ప్రచారము చేయుచూ, కాగులంపాడు ప్రత్తిపాడు గ్రామాలలో వసూలు చేసిన రు 800 ల విలువగల [illegible] రొక్కం యీ దినమున శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంవారికి శ్రీ ప్రత్తి శేషయ్య, తూము సుబ్బారావుగారలు స్వయంగా తీసుకొని వచ్చి అందజేశారు ఇదేవిధంగా యితర గ్రామములలో వసూలుచేసిన ధనధాన్యవస్త్రములను త్వరలో పంపుచేయ్యాట్లు చేయుచున్నారు.

### మార్వాడీ జైనసంఘం వస్త్రదానం

ఈ నెల 6 వ తేదీని గుంటూరు మార్వాడీ జైన్ సంఘంవారు గోదావరి వరద బాధితుల సహాయార్థం నియమించిన ఉపసంఘ సభ్యులు శ్రీయుతులు గిరిధరలాల్, కిశోర్‌చంద్, రిషభచంద్, రతన్‌చంద్‌గార్లు రాజమండ్రి కాపురస్తులైన బి బి టి కంపెనీ తాలూకుగౌస్ మొహిద్దీన్‌గారితో స్వయంగా కాటవరం గ్రామం వచ్చి గ్రామపంచాయితీ అధ్యక్షుడు శ్రీ కాకరపర్తి దానన్నగారి సహాయంతో 610 మంది గోదావరి వరద బాధితులగు బీదలకు చీరలు పంచెలు దానం చేసినారు. ఈ సమయమున తాళ్ళరేవు గ్రామ పెద్దలు శ్రీ మన్యం రామారావుగారుకూడా కాటవరం వచ్చినారు. ఇందుకుగాను శ్రీ మార్వాడీ జైన్ సంఘం (గుంటూరు) వారికి కాటవరం గ్రామస్థులున్నూ, గ్రామ పంచాయితీ అధ్యక్షుడున్నూ, కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.

### బుచ్చెంపేట పౌరుల దుస్థితి

రాజమండ్రి, సెప్టెంబరు 8—యిటీవల గోదావరి వరదలకు తీవ్రనష్టానికి గురైన గ్రామాలలో రాజమండ్రి తాలూకా బుచ్చెంపేట గ్రామం వొకటి పదిఇళ్లతప్ప మిగతా గ్రామమంతా పూర్తిగా నేలమట్టమైపోయింది నిలవ నీడలేక గ్రామస్థులంతా అష్టకష్టాలను భవిస్తున్నారు. గ్రామంచుట్టూ బురద వుండటం వలన బియ్యం, మందులు వగైరా సరిఫరాలు అందటంలేదు.

గ్రామస్థులు బియ్యంకొరకు రెండు మైళ్ల బురదలో అనేకకష్టాలనుభవిస్తూ ప్రాణాలకు తెగించి రావలసి వస్తున్నది.

శాసనసభ్యుడు శ్రీ సీకుకొండ రామారావు శ్రీ మన్యం పెదరామారావు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీ అని సీతారామరావురెడ్డి (యం. యల్. ఎ.) గార్లు యీ రోజున ఆ గ్రామానికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా కావలసిన ఆహార ఆరోగ్య సౌకర్యాలు కలుగచేయిస్తామని గ్రామస్థులకు ధైర్యం చెప్పారు.

### ఆచంటలో నాటకప్రదర్శనం

మారుటేరు, సెప్టెంబరు 8—ఇక్కడికి అయిదుమైళ్ళ దూరంలో వున్న ఆచంటలో ఈ నెల 4 వ తారీఖున గోదావరి వరదబాధితుల సహాయార్థం సినిసెట్టిచే రచింపబడిన 'అన్నా-చెల్లెలు' అను నాటకాన్ని మారుటేరు ఎమెచ్యూర్సువారు ప్రదర్శించారు. బి. వి కన్నా, సత్తిరెడ్డి దేవర్ గారలు తమ తమ వేషాలతో నాటకశాలలో యాచన ప్రారంభించగా రూ 8-6-6 లు వసూలు అయ్యింది.

### కపిలేశ్వరపురం విద్యార్థుల కృషి

తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం హైస్కూలు విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్తలు ఆ పనసర పరిగ్రామాలు తిరిగి రు 85-14-0లు గోదావరి వరదబాధితుల సహాయార్థం వసూలు చేశారు ఇంకా రూ. 30 ల వరకు వాగ్దానాలున్నాయి. ఈ డబ్బును కపిలేశ్వరపురం హైస్కూలులో వరదలవల్ల పుస్తకములు, పోగొట్టుకొన్న విద్యార్థులకు పుస్తకాలు; పెన్నులు వగైరా వ్రాత పరికరాల రూపంలో పంచిపెట్టుటకు నిశ్చయించారు.

### అభ్యుదయ సమితి వసూళ్ళు

నిడదవోలు అభ్యుదయ సమితి ఆధ్వర్యమున ఈ నెల 6 వ తేదీ రాత్రి గోదావరి వరద బాధితుల సహాయార్థం శ్రీ పుష్టా సుబ్బారావు బృందంవారిచే బుర్రకథ చెప్పించి ... వరద బాధితుల సహాయం చేయ...

కార్యకర్తలు వసూలుచేసిన సుమారు 700 బట్టలలోను 1½ బస్తా బియ్యం, 400 రూపాయల డబ్బు తీసుకొనివచ్చారు. ఏజెన్సీ కూనవరం, భద్రాచలం ప్రాంత ప్రజల హృదయ విదారక పరిస్థితులను తెలుసుకొని భద్రాచలం తాలూకాలో పనిచేస్తున్న సహాయ కేంద్రాలకు డబ్బు, బియ్యం, బట్టలు పంపారు.

విజయవాడ సిటీ మహిళా కార్యకర్తలు రాజమండ్రిలో వరదప్రాంతాలలో పర్యటించి, అన్నిచోట్ల స్త్రీలను కలుసుకొని కృష్ణాజిల్లా మహిళాసంఘం, బట్టలు బియ్యం వసూళ్ళకు పూనుకొన్నదని ముఖ్యంగా బాలబాలికలు ప్రతి గ్రామంలో చాలా చొరవతో వసూళ్ళను చేస్తున్నారని, వాటిని త్వరలోనే రాజమండ్రిలో సిటీ రిలీఫ్ కమిటీద్వారా పంపకం చేయగలమని తెలియజేశారు.

### రాజమండ్రి సిటీ వరదబాధితుల సహాయ సంఘం

రాజమండ్రి, సెప్టెంబరు 8—రాజమండ్రి సిటీ వరదబాధితుల సహాయ పునరుద్ధరణ కమిటీ కార్యదర్శి శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావుగారు నేటివరకు కమిటీపేర వరద బాధితుల సహాయార్థం రు 1185-10-0 లు విరాళాలు చేరినట్లు ప్రకటించారు.

### కవిరాజ వైద్యమండలి విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డు కవిరాజ వైద్యమండలి సభ్యులు గోదావరి వరద బాధితులకు తగురీతి సహకరించుటకు తమ తమ శక్త్యానుసారం ప్రయత్నించి సేకరించిన విరాళములు "ఆంధ్రపత్రిక"కు పంపి, రాష్ట్రకమిటీ ఆఫీసుకు ఆ వివరములు తెలుపవలసినదిగా మండలి ప్రధాన కార్యదర్శి కవిరాజ మోహన్ విజ్ఞప్తి చేస్తున్నారు.

### 8 బస్తాల బియ్యం అన్నదానం

పెనుగొండ పంచాయతీ ఉపాధ్యక్షులు శ్రీ నూని లక్ష్మీనారాయణగారు వరద బాధితుల నిమిత్తం 8 బస్తాల బియ్యం వంటలు చేయించి, వండిన పదార్థములను తీసుకువెళ్ళి సిద్ధాంతమునకు అవలిగట్టునవున్న గంటి, పెదపూడి లంకమాలపల్లి పల్లెపాలెం ప్రాంతాలలో బాధితులకు అన్నదానం చేశారు.

### పెనుగొండ వర్తకుల విరాళం

పెనుగొండ పట్టణ వర్తకసంఘమువారు గోదావరి వరదబాధితుల సహాయార్థం వర్తకులలో యింతవరకు 1673-0-0 రొక్కం, 2½ బస్తాల బియ్యం 2 బస్తాల ధాన్యం వసూలు చేశారని ఆ సంఘాధ్యక్షులు శ్రీ నూని వెంకట సుబ్రహ్మణ్యంగారు తెలియజేశారు

### యోగీశ్వరి భక్తబృందం కృషి

శ్రీ యోగీశ్వరీ భక్తబృందం (మాంబలం) వారు డాక్టరు వెంకటేశ్వర్లుగారి నాయకత్వాన శ్రీ వంగర వెంకటసుబ్బయ్య, పాలుగు సుబ్బారావు, శ్రీ రాఘవరావు, శ్రీమతి కృష్ణమణి, కుమారి పార్వతి, వగైరాలతో కోడంబాకం, సైదాపేట మొదలగు ప్రాంతాలలో తిరిగి, వరద బాధితులనిధి వసూలు చేస్తున్నారు ఇంతవరకు 5 రోజులుగా రు. 75 లు వసూలు చేశారు రామేశ్వరం పీఠిలో ఇదవ వీద తమిళ బ్రాహ్మణులు, తాము అనాదు ఆర్జించిన దక్షిణ బాపతు మొత్తం బొప్పిలో దాచుకున్నది అలాగే తీసి యిచ్చివేశారు. మరో తమిళ బ్రాహ్మణుడు తన మీదవున్న కొత్త ఉత్తరీయం యిచ్చారు. ఇంకో 60 ఏళ్ళ ముస్లిం స్త్రీ, మార్కెట్టుకు కూరగాయలు తీసుకొని రావడానికి పోతూ తన వసూలును గురించి దర్యాప్తుచేసి, "ఈ డబ్బు తీసుకోండి. నేనీ పూట కూరగాయలు మానేస్తాను"అని హుండీలో వదేసింది."

### పెనుగొండ యువకుల కృషి

పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ప్రజా నాట్య మండలి యువకులు శ్రీ వేంద్ర అప్పనరుసుగారి నాయకత్వాన వీధి గాయకుల వేషం వేసుకొని గోదావరి వరదలవల్ల కలిగిన అపార నష్టములను గురించి ప్రజలకు తెలియజేసి పెనుగొండ, మార్టేరు, ఉంతేరు, కాకిలేరు గ్రామాలలో ఇంటింటికి తిరిగి మూడు బస్తాల బియ్యం, 76-9-6 రూపాయలు, చీరెలు, పంచెలు, చొక్కాలు, మొదలగునవి 58 వసూలుచేసి తణుకు తాలూకా వరద బాధితుల సహాయ సంఘానికి అందజేశారు.

### యలమంచిలి విద్యార్థుల కృషి

యలమంచిలి బోర్డు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ మజుందారు సత్యనారాయణ మూర్తిగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితులకు తమ శక్త్యానుసారము చందాలు వసూలుచేసి పంపుటకు తీర్మానించారు. స్కూలు విద్యార్థులు ఉత్సాహంతో విరాళాలు వసూలు చేస్తున్నారు.

### ప్రతి రూపాయికి అర్ధణా విరాళం

అనకాపల్లి సహకార సంఘ అధికారేతర ఉద్యోగుల సమితి మహా జనసభవారు గత 30 వ తేదీన క్రింది తీర్మానం చేశారు.

"గోదావరి వరదల వలన నష్టపడిన కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ, ఈ సమితిలో చేరిన సభ్యులు తమ ఆగస్టునెల ఆదాయములో (జీతము, అలవెన్సులు ఒకటికి) రు 1కి అర్ధణా చొప్పున వరద బాధితులనిధికి సహాయము చేయుటకు ఏకగ్రీవముగా తీర్మానించడమైనది"

### ఆంధ్రప్రజా నాట్యమండలి సహాయం

మద్రాసు, సెప్టెంబరు 5—ఆంధ్ర ప్రజానాట్యమండలి తాలూకు అద్దాల సత్యనారాయణగారి దళం (తణుకు) హుసేన్‌బాబు దళం (కడపజిల్లా)కలిసి మద్రాసు నగరంలో గోదావరివరదబాధితులసహాయార్థం శ్రీ దరిశి చెంచయ్య, సుబ్రమణ్యగార్ల నాయకత్వాన యింతవరకు టి నగర్‌లో వసూలుచేసినది మొత్తం రు 218-9-0 పైకము బట్టలు 753, బియ్యం, 5 సేర్లు.

### చీపురుపల్లిలో వసూళ్లు

చీపురుపల్లిలో శ్రీ నూరు వరసింహులుగారు అధ్యక్షులుగాను, శ్రీయుతులు ముంకర గణపతిరావు, నూరు చినబాలయ్య, ముంకర పోలయ్యగారి నీలకంఠం, ముంకరి రామంగార్లు సభ్యులుగా ఒక సహాయ కమిటీ ఏర్పాటుచేసి వరద బాధితుల సహాయార్థం విరాళాలు వసూలు చేస్తున్నాము.



# ఆపేక్ష

(౫ వ పేజీ తరువాయి)

కళ్లు ..చేవగించుకుంటారు" అంది రామ వమ్మ:

"దేవికయినా పూర్వజన్మంలో చేసుకొన్న సుకృతం కొంచెం వుండాలి లెండి:" -అన్నాడు వెంకటరత్నం:

"ఆ అంతేలే:"- అని నవ్వేసివ్వింది రామ వమ్మ:

"ఖచ్ఛితంగా వేళపట్టున తిండి తినే వాళ్ళకు యీ పెద్దవరిచూరికళ్ళ అవసరం యేమొచ్చింది అంట: ఏవో చెబుతారు గొప్ప కబుర్లు. ఇంతకీ అవన్నీ తద్దరంగా దాయమ్మా: ఆయన దాద నాకు ఒకవేళ రోజూరైనా వుండదు: అట్ని రోజూ వేదించుకు తినటమే: ఏదైనా చేసిపెట్ట మని అంది రుక్మిణమ్మ మందందిగి అక్క డికివచ్చి:

"సైగా కోవంటకదే"—అన్నాడు వెంకట రత్నం."

"ఇంతకుంతా నాయనా:" అంది రామ వమ్మ:

వెంకటరత్నం మరెక్కడ వుండకుండా వెళ్ళిపోయాడు:

"ఏమైనా తింటావా అమ్మా:"

"నా కేం అక్కరలేదుగాని పిన్నీ.. .కొం కెం వాటిని జాగ్రత్తగా దాచు ...ఇంటి వెండా యులకలు...." అంది రుక్మిణమ్మ:

"అలాగే లే:"-అంటూ ముఖం ముడుసు కుంది రామవమ్మ:

రెండురోజుల ఉండిపోదామని వచ్చిన రామ వమ్మ, ప్రయాణం మరో నాలుగురోజులు ముందుకు గెంటుకు పోయింది....ఆమె అలా ప్రయాణం అవుచేసుకోటానికి, పైకి చెప్పే కారణం ఒకటే కల్పించింది:

'మ హ్వాలా మంచంమీద పడివుంటే యేలా వెళ్ళ మర్దివుకుంటుందమ్మా:'—అం దావిడ.

'అంతే లే పిన్నీ'—అంది రుక్మిణమ్మ:

కాని—ఆ మాట వృత్తదే అయింది:

వ్యకహాగా యేర్పడ్డ బద్ధకం వల్లనో, లేక బద్ధకంవల్లనో కాని, రుక్మిణమ్మ....మంచం దిగటం పూర్తిగా మానేసింది....

'నే రేవు వెళ్ళుతానమ్మా:'—అంది రామ వమ్మ:

'నా బొంట్లో నలత వంగతి నీకు తెలుసు కదమ్మా: మరో రెండు రోజులుండి పో గూడదూ'—అంది రుక్మిణమ్మ:

'ఆదేలా పొర్పనదుకుం దమ్మా: ఏదో అభిమానముందబట్టి, యిలా చూడటానికి రాగలిగాను: ఇంటికి వెళ్ళేటప్పుడు—మీ అన్నయ్యతో నిన్ను త్వరగా పురిటికి, తీసుకురమ్మని చెబుతాలే:"

"అది సరేలేవమ్మా: మరి రెండు రోజు లుండటానికేం: నాకు బొత్తిగా తోచికలేదు"- అంది రుక్మిణమ్మ:

"అవునమ్మా: మరో సమయంలో అయితే నువ్వు అడిగినట్లు చేయటానికి వీలుండేది....ఇది యే టు గా ని సమయం; చిట్టి వంగతి నీకు తెలుసుకదా: అది నీలాగే లేచి తిరగలేని పరిస్థితిలో వుంటుంది.... అక్కడ నాల్గు రోజు లుండి, దాన్ని తీసుకొని రాక్కా పోతాను:" అంది రామవమ్మ:

"సరేలే: కన్నకూతురు కంటె నేనెక్కు వేమిటి. నీ యిష్టం: అంది రుక్మిణమ్మ:

"ఆలా అంటేనే నాకుబాధ....ఇద్దర్నీ కలో కంటి క్రింద చూసుకుంటున్నాను... నీ కిష్ట మయితే—చిట్టిని—అలా తీసుకుపోయే ముందు, ఇక్కడకు తీసుకురామంటే తీసుకువస్తాను;' అంది రామవమ్మ:

చిట్టి తనయింటికి రావటం, తనచేత ఖర్చు చేయించటాని కన్న వంగతి రుక్మిణమ్మకు తెలుసు:

'ఆదెందుకు వస్తుందిలే పిన్నమ్మా: వాళ్లు యెవ యిలా రానిస్తారా:' అంది రుక్మిణమ్మ తప్పించుకొనటోయి:

'ఆలా అనకమ్మా: నేనుండగా... నీ కింత బెదురెందుకు: మా అల్లుడ్ని యేలానో వొప్పించి యిక్కడకు చిట్టిని తీసుకువస్తాను వరా....అది గూడా...ఆనేకమార్లు వుత్తరాల్లో 'నిన్ను చూడాలని వున్నదని దేవుళ్ళాడుతూ వుత్తరాలు వ్రాసింది'—అంది రామవమ్మ:

'సరే: అటయితే:'—అంది రుక్మిణమ్మ యిష్టంలేకున్నా అది పైకి వెలిబుచ్చకుండా:

'నా కంతా: మాయదారి ప్రేమమ్మా:'— అంది రామవమ్మ నవ్వుతూ:

మర్నాడు—

వెంకటరత్నం ఆఫీసు కెళ్ళేముందు .. వంట గదిలోకి వెళ్ళి ఏమంది మీ కీ పూట వెళ్ళటం తప్పదన్న మాట:' అన్నాడు:

"అవున్నాయనా: పిల్లదాన్ని చూదా లని వుంది; అల్లుడితో మాట్లాడి దాన్ని పురుటికి తీసుకు బోదా మనుకొంటున్నాను:"

"ఇక్కడ మరో నాల్గు రోజు లుంటా రను కొన్నాను . సరే... యేం చేస్తాం ... ఓ అమ్మాయికీ వంట్లో యేం బాగుండటం లేదు గదా:"—అన్నాడు వెంకటరత్నం:

"అవుననుకో. . మరి నేనేం చేసేది ... వెళ్ళటం తప్పదు:"—అంది రామవమ్మ:

"సరే ఆయితే"—అన్నాడు వెంకటరత్నం జేబులో చేయెట్టి:

"ఆదేమిటి నాయనో ఋ:"—అంది రామవమ్మ:

"ఏంలేదు . ఈ అయిదు రూపాయలు వుంచండి:"—అంటూ ఆవిడ చేతి కిచ్చాడు వెంకటరత్నం:

"ఏమిటి నాయనో ఋ ...ఇది"అంటూరామ వమ్మ తీసుకొంది

"ఏం లేదండి. ..ప్రయాణ ఖర్చులకు ...' అన్నాడు వెంకటరత్నం....

'నా దగ్గర డబ్బు వుందిగా నాయనా'

'అది కాదు వుంచుకోండి—' అన్నాడు. వెంకటరత్నం.

"ఏమిటో నీ పిచ్చి....సరే ...మరి నువ్వు ....మళ్లా కన్పించవు కదూ:"

"నే నఫీసునుంచి రెండున్నర గంటలకు వస్తాను "

"నే పీ వంటి గంట....అందికి వెళత వచ్చింది రుక్మిణమ్మ.

# వ్యాసపీఠం

## భారత జాతీయోద్యమం

సామీదత్తు వ్రాసిన "నేటి భారతదేశం". హీరేన్ ముఖర్జీ వ్రాసిన "భారత స్వాతంత్ర్య పోరాటం" ఆధారంగా శ్రీ మానికొండ సుబ్బారావుగారు వ్రాసిన "భారత జాతీయోద్యమ సంగ్రహ చరిత్ర"ను విశాలాంధ్ర ప్రచురణాలయం (విజయవాడ) వారు ప్రచు రించారు. పేజీలు 108 కాంగ్రెసు పుట్టుకకు పూర్వం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన పోరాటాల చరిత్రను చారిత్రక వరిశోధకుల జాతీయ దృక్పథంతో పరిశీలించి పైకితీశారు. కాంగ్రెసు పుట్టుక తరువాత సాగిన జాతీయోద్యమాన్ని కమ్యూ నిస్టురాజకీయవాదుల మార్క్సిస్టుదృక్పథంతో పరిశీలించి ప్రచారం చేస్తున్నారు.

ఈ రెండురకాల భారత జాతీయోద్యమ చరిత్రను మరింత సంగ్రహంచేసిన దీని వెల 0-14-0

## పారిశ్రామికాభివృద్ధి-విదేశీ అప్పులు

రచన: ప్రోరావ్. అనువాదం: డి. వి సుబ్బారావు. ప్రాప్తిస్థానం: విశాలాంధ్ర ప్రచురణాలయం, విజయవాడ వెల 0-8-0.

విదేశీ పెట్టుబడుల సహాయంతో పారి శ్రామికాభివృద్ధి నేటి సమకాలిక ఆర్థిక వ్యవస్థలో ప్రధానాంశంగావుంది అయితే, ఈ విదేశీపెట్టుబడులవల్లనే రాజకీయమైన బానిసత్వాన్ని పొందడం జరుగుతుందనే రాజకీయ సిద్ధాంతం కూడా లేకపోలేదు సిద్ధాంత సంబంధమైన వాదోపవాదాలు ఎలా వున్నా, చివరకు సోవియెట్ యూనియన్ కూడా విదేశ ఆర్థిక సహాయాన్ని, కొందరు నిపుణుల సహాయాన్ని పొందినమాట నిజం. అయితే, అలా పొందడంలోకల ప్రత్యేకతను, దానిని పరిమితంగానే వినియోగించుకోవడం లోని విశిష్టతను వివరిస్తూ సోవియెట్ రష్యాలో జరుగుతున్న "ఆర్థిక ప్రయోగాల"ను సానుభూతితో పరిశీలించిన మారిస్ దాబ్, ఇ హెచ్. కార్ వంటి ఆర్థిక శాస్త్రజ్ఞుల అనేక గ్రంథాలు వ్రాశారు వాటితో పరిచయం వున్న పాఠకునికి విదేశీ అప్పులను గురించి ప్రోరావ్ వ్రాసిన "ఈ వ్యాసం," దాని అను వాదకుడు "పరిచయం"లో చేసిన వివరణ సంతృప్తిని కలిగించకపోగా "చరిత్రను కూడా ఇంతగా కాదంటే ఇంకెలా:" అన్న అనుమా నాన్ని కలిగిస్తున్నది.

## ఎస్టేటు డ్యూటీ బిల్లు

ప్రస్తుతం పార్లమెంటు చర్చలో వున్న ఎస్టేటు సుంకాల బిల్లు, దానిపై సెలెక్టు కమిటీ రిపోర్టు, సభ్యుల విభిన్నాభిప్రాయాలు, క్లాజు వారీ నోట్సు, ఇంగ్లీషు చట్టంలోని క్లాజులతోను, ఇండియా రాజ్యాంగంలోని నిబంధనలతోను పోలుస్తూ తగు వ్యాఖ్యానాలతో వున్న ఈ ఇంగ్లీషు పుస్తకాన్ని లాబుక్ హౌస్ పూనా 2. (278 నారాయణపేట, లక్ష్మీ రోడ్)వారు ప్రచురించారు. ఎస్టేటు సుంకాలను అందరికీ సులభ గ్రాహ్యం చేయడానికి అనువుగా పూనా అడ్వకేట్ శ్రీ వి. ఎన్ కులకర్ణి దీనిని రూపొందించారు. 148 పేజీలుగా వున్న దీని వెల రూ. 3.

—నరసింహారావు

## చిత్రలోకం

చలన చిత్రకళ, పరిశ్రమకు సంబంధించిన అనేకవిషయాలను వివరించే శ్రీ ఆకొండ వెంకటేశ్వరరావుగారి "చిత్రలోకం" గ్రంథం రెండవముద్రణ కాపీ "ఆంధ్రపత్రిక" కార్యాలయానికి చేరింది ఇందులోని ఆర్యకాలంనాటి చిత్రపరిశ్రమ, ఫొటోగ్రఫీ పుట్టుక, పరిశోధనలు, ఆంధ్ర చిత్ర పరిశ్రమ మూల పురుషులు, వారి సాధనలు—వ్యాసాలు విజ్ఞాన దాయకంగా వున్నవి స్టూడియో వరికరాలు, ఎడిటింగ్, పిలిం మాటింగ్, టైటిల్ మెంట్లు, శింపోమున్నగు వాటిని వివరించే వ్యాసాలు సినిమాగురించి కొత్తగా తెలుసుకోదగినవారికి ఉపయుక్తంగా ఉంటవి. శ్రీ హెచ్ ఎమ్ రెడ్డిగారు పరిచయంలో చెప్పినట్లు సినిమాపరిశ్రమ సమస్యలు, స్థితి గతులు తెలుసుకొనడానికి ఈపుస్తకం ఎంతైనా ఉపయోగించగలదు, విజయ పబ్లిషర్స్ (10, నరసింగపురంస్ట్రీట్, మౌంట్‌రోడ్, మద్రాసు-2) రెండవముద్రణ కార్యక్రమం నిర్వహించారు ప్రతులు కూడా వారివద్దే లభింపగలవు వెల రూపాయిమాత్రమే. ఉపయోగకరమైన వ్యాసాలతో చూడ ముచ్చటగా 168 పేజీలలో వున్న ఈ పుస్తకం ప్రతి సినిమా అభిమాని అల్మయిరా అలంకరింప తగినదే.

నప్పాయా:"

"వస్తానండి...." — అంటూ వెంకటరత్నం ఆఫీసు కెళ్ళిపోయాడు....

పన్నెండు గంటలకు ఒకచేత్తో పంచితో, మరోచేత్తో పెద్దమూటతో వంటగదిలోంచి బయటకు వచ్చింది రామవమ్మ:

మంచంమీంచే: "ఇదేమిటి పిన్నమ్మా: ఇంత పెద్దమూటెక్కడిదీ:" అని అడిగింది రుక్మిణమ్మ:

ముఖం చిట్లించుకుని అంది రామవమ్మ: "ఆ...చిట్టికి....రెండు లడ్లూలు తీసుకెళుతున్నానంతే"—అని....

"నువ్వు తీసుకెళ్ళ లేదేమో..నీ బంధుయిలా తెప్పించుకుంటే బాగుండేదేమో:'— అంది రుక్మిణమ్మ:

'నాకు బండెందుకమ్మా: ఇదిగో—' అంటూ రెండు రూపాయలు తెచ్చి రుక్మిణమ్మ చేతిలో పెట్టింది రామవమ్మ.

'ఆదేమిటి పిన్నీ:'

'ఏముందమ్మా: దాచుకో: మళ్ళా పురుటికి కల్పిస్తాను....అంతేగా'అంది రామవమ్మ:

'ఆదేమిటి పిన్నీ...చిట్టిని తీసుకొని యిలా వస్తావన్నావుగా:'

'వీలుంటుందో వీలుండదో....'అంది రుక్మిణమ్మ కళ్ళల్లోకి చూస్తూ రామవమ్మ:

'వీలుంటే తప్పక తీసుకురా పిన్నీ:' అంది రుక్మిణమ్మ

'ఆలానే' అంటూ రామవమ్మ మూటతోనూ, పంచితోనూ...వెళ్ళిపోయింది ..

రెండున్నర గంటలకు వెంకటరత్నం ఆఫీసునుంచి వచ్చాడు—

"మీ పిన్నమ్మ వెళ్ళిందా:"

"ఆ...." అంటూ మంచంమీంచి దిగింది రుక్మిణమ్మ:

'ఎలాగయినా మంచి రొడ్డది. అలాంటి చుట్టాలు మన కుండటం చాలా అదృష్టం'— అన్నాడు వెంకటరత్నం.

"చాలా అదృష్టం:" — అంది రుక్మిణమ్మ యెగతాళిగా:

"మరో నాలుగురోజు లుంటుం దను కొన్నా:"

"కూతుర్ని వెంట బెట్టుకొని, కొత్త చీర కోసం మళ్ళా వస్తుందేమో లెండి:' అంది రుక్మిణమ్మ:

"మళ్లా వస్తానందేమిటి:' — ఆశ్చర్యంగా ప్రశ్నించాడు వెంకటరత్నం:

"వస్తానంది; కాని రమ్మని నోరారా నే అనలేదు—" అంది రుక్మిణమ్మ:

'ఏం—'

"ఎందుకూ: ఇంతోటి ఆపేక్షమంతురాలు రాకపోతే నాకేం:" అంది రుక్మిణమ్మ.

"నీ గుణం చూపుకొన్నావ్ వరేగాని.... ఆటకనుంచి, అన్నీతలో కాసిని తీసుకు రా: ఏ మయినా ఆవిడ పనిమంతురాలు ...ఎంత జాగ్రత్తగా దాచిందో:—"అన్నాడు వెంకట రత్నం:

'ఆవిడ పని, ఆవిడ ఆపేక్ష ...నాకు తెలిసినవే'—అంటూ అటక యెక్కి....కాళీ గిన్నెలతో....దిగివచ్చింది రుక్మిణమ్మ:

'ఆపేక్షతో....మాపిన్నమ్మ గిన్నెలు ఖాళీ చేసి, గిన్నెలమీద మూతలుమాత్రం భద్రంగా పెట్టివెళ్ళింది .. అట్లాంటి ఆవిడ ఆపేక్ష..." అంది రుక్మిణమ్మ:

నిరుత్సాహంతో. 'మరి గిన్నెలో నరు కంతా:'—అన్నాడు వెంకటరత్నం

'ఒంటి పంచితో వచ్చినావిడ పెద్దమూటతోనూ, పంచితోనూ బయలుదేరింది....మరి ఆవిడ ఆపేక్ష యెటువంటిదో మీకు తెలిసిందా:'—అంది రుక్మిణమ్మ:

'నెల పొడుగునా తినవచ్చనుకొన్నాను .. ఇంత ఆపేక్షమంతురా లనుకోలేదు . నలభై రూపాయల సరుకు . నాలుగు రోజులయినా సరిగా తినలేదు'—అన్నాడు నిట్టూరుస్తూ వెంకటరత్నం:

'ఆవిడ ఆపేక్ష అంతే లెండి: —అని నవ్వింది రుక్మిణమ్మ.

## ఆచార్య భావే ఉద్యమం విశిష్టత

నిజాం ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుని వివరణ

(మన విలేకరి)

ఖమ్మంమెట్టు, సెప్టెంబరు 8—"పండిట్ నెహ్రూ షేక్ అబ్దుల్లాపట్ల చూపిన విశ్వాసం, ప్రేమ, యీ నాడు విషమ స్వరూపం దాల్చి వది. ఈ పరిస్థితిలో కాశ్మీర్ ఇండియాలో చేరు తుందని నాకు నమ్మకం లేదు. అది గనక ఇండియాలో చేరకపోతే పండిట్ నెహ్రూదానికి దానికి బాధ్యులు, కాని ఆయన సాధారణంగా తప్పటడుగులు వేయరు కాశ్మీర్ సంస్కృతి, భారత దేశ సంస్కృతి ఒకటేనని చరిత్ర తెలుపుతున్నది మన అనేకకోట్ల రూపాయలు, సైనికబలం పంపినది ఇండియానుంచి విడి పోవుటకా: యిది అసంభవం. సహించవిది." అని హైదరాబాద్ ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు శ్రీ గౌతమరావుగారు ఖమ్మంపట్టణ ప్రజా-సోషలిస్టు పార్టీవారు చేర్పాటు చేసిన బహిరంగసభలో ఉపన్యసించారు.

ఈ సభకు డాక్టరు ఉపేంద్రరావుగారు అధ్యక్షత వహించారు. శ్రీ గౌతంరావుగారు కమ్యూనిస్టుల ప్రవక్తిత్ప్రి వారి పరిపాలనలో స్వాతంత్ర్యం శూన్యమని, వారు గత నాల్గు సంవత్సరాలు తెలంగాణాలో మూడువేలమంది అమాయక ప్రజలను హత్యలుచేసి, ముప్పది వేల యకరాలు పంచగల్గినారని, యిది అంతా చట్టసమ్మతంగా జరగకపోవుటచే భూస్వాములు తిరిగి దానిని స్వాధీన పర్చుకున్నారని. కాని ఆచార్య వినోబా భావే ఒక నెత్తుటిచుక్క క్రింద పడకుండా. యెవరిపై బాధ పెట్టకుండా భూస్వాముల మనోభీష్టంతో యిరువది లక్షల యకరాలు భూమిని భూదాన యజ్ఞసమితిద్వారా సేకరించారని అన్నారు

## "ప్రాజెక్టులు కడితేగాని నదులు కట్టుబడవు"

ఖమ్మంమెట్టు సభలో శ్రీ బసవ రాజుగారి ప్రసంగం

ఖమ్మంమెట్టు, సెప్టెంబరు 8—హైదరాబాద్ శాసన సభ్యుడు పండిట్ నరేంద్రజీ, మూజీ కార్మిక మంత్రి శ్రీయుత వల్లూరు బసవ రాజు, ఔరంగాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాలరావు గణేకర్ గారలు, వరంగల్లు జిల్లాలో గోదావరి వరదలచే నష్టపడ్డ ప్రాంతములను పర్యటించి యీ రోజు యిక్కడికి వచ్చిన సందర్భంలో గొప్ప బహిరంగసభ జరిగింది. సభకు వరంగల్ జిల్లా కాంగ్రెసు అధ్యక్షులు బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు అధ్యక్షత వహించారు.

పండిట్ నరేంద్రజీ గోదావరి వరదలవల్ల కల్గిన భీకర పరిస్థితులను హృదయంగాచూచిన విషయాలు ప్రజలకు విపులంగాచెప్పారు నష్ట పడిన ప్రజానీకానికి తిరిగి వారికి పంటలువండి, కోతలకునేవరకు ప్రభుత్వం, ప్రజలు ఆదుకొన వలసి వున్నదని. కేవలం వరంగల్ జిల్లా ప్రజలేగాక హైదరాబాద్ అన్నిజిల్లాలవారు తమకు చేతనైన సహాయం చేయవలెనని, యీ జిల్లా వాసులకు జరిగిన ఆపత్తుకు యీ సమయంలో యే రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా ప్రతిపొరుడు సేవచేయవలయునని కోరారు.

తదుపరి శ్రీ బసవరాజుగారు మాట్లాడుతూ నదులకు ఆనకట్టలు, ప్రాజెక్టులు కడితేనేగాని అవి కట్టబడివుండవని, లేనియెడల యీ అవాంతరాలు తప్పవని చెబుతూ, కేవలం ప్రభుత్వమే అంతా చేస్తుందని అనుకోక ప్రజలు, యీ వరద బాధితులకు సహాయం చేయుటకు ముందుకు రావాలన్నారు.

తరువాత గోపాలరావు గణేకర్ గారు మాట్లాడుతూ ప్రతి హైదరాబాద్ ప్రాంతీయుడు యీ బాధితులకు విరివిగా విరాళా లివ్వాలని కోరారు.

## మద్రాసులో బస్సు సర్వీసు

ఒత్తిడి సమయంలో బండ్లను నిషేధించాలని ప్రతిపాదన

మద్రాసు, సెప్టెంబరు 8—మద్రాసులో రవాణా ఒత్తిడిని తగ్గించే నిమిత్తం రవాణా ఎక్కువగా వుండే ఉదయం 8 నుంచి 11 గంటల, సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య సైకిళ్ళను మినహాయించి తక్కువ వేగంతో వెళ్ళేబండ్ల, రిక్షాలు, జట్కాలు మొదలైన వాటిని నగరంలో కొన్ని ముఖ్యమైన రోడ్లమీద పడువకుండా నిషేధించాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సూచించింది.

పార్యమైనంతవరకు ప్రజలకు ఎట్టి అసౌకర్యం కలుగకుండా యీ నిషేధనపు ఉత్తరువును అమలు పరచేనిమిత్తం రవాణా ఒత్తిడి అధికంగా వుండేకాలాన్ని కనీస పరిమితిలో వుంచాలనిసూచిస్తూ యీ ప్రతిపాదనను ప్రభుత్వం పోలీసు కమీషనర్ కార్పొరేషన్ కమీషనర్ అభిప్రాయాలకోసం పంపించింది.

ట్రెయిన్ ప్రయాణీకులకు, ఆస్పత్రికి జట్కాలు, రిక్షాలు, ఎద్దుబండ్లమీద వెళ్ళేరోగులకు అసౌకర్యం కలుగకుండా చూసేనిమిత్తం జనరల్ ఆస్పత్రిరోడ్డు, పూనమల్లి హైరోడ్డులో పెరియమెట్ జంక్షన్‌దాకా యీ ఉత్తరువు అమలులో వుండబోదని ప్రభుత్వం ప్రకటించింది.

## చెన్నరాష్ట్ర చేనేత కాంగ్రెస్ నిబంధనల సవరణ

శ్రీ ప్రగడకోటయ్యాగారి ప్రకటన

మద్రాసు, సెప్టెంబరు 10—చేనేత కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య గారు ఇలా వ్రాస్తున్నారు:—

"ఆంధ్రరాష్ట్ర అవతరణతో పాటు చెన్నరాష్ట్ర చేనేత కాంగ్రెస్ పేరును ఆంధ్రరాష్ట్ర చేనేతకాంగ్రెస్‌గా మార్పుచెయ్యడానికి వీలుగా నిబంధనలను సవరణ చేయవలసి వుంది చేనేత కాంగ్రెస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనవలసి వుంది. చేనేత పరిశ్రమ రక్షణకై కొనసాగించాలన్న సత్యాగ్రహం విషయంలో కూడా నిర్ణయం తీసికొనవలసి వుంది ఈ వివిధ విషయాలపై నిర్ణయాలు తీసికొనుటకుగాను చేనేత కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాన్ని అక్టోబర్ మధ్యలో విజయవాడలో జరుపడానికి నిర్ణయించబడింది. ఈ లోపుగా జిల్లా చేనేత కాంగ్రెస్ సంఘాలు తమ తమ సర్వసభ్య సమావేశాలను జరిపి, వెయ్యి మగ్గాల కొకరు చొప్పున ప్రతినిధులను ఎన్నుకొని, జాబితాలను రాష్ట్రసంఘ కార్యాలయానికి అక్టోబర్ 1 వ తేదీలోగా అందునట్లు పంపాలి గిరుపుపు పొడిగించడం జరగదు ప్రతినిధుల జాబితాలను పంపుటలో ప్రతినిధి పేరు, తండ్రిపేరు, చిరునామా, వృత్తి వివరాలు పొందుపరచాలి."

## కారైక్కాల్ మెర్జర్ కాంగ్రెస్‌లో విభేదాలు

దర్యాప్తుకు కాంగ్రెస్ హైకమాండ్ చే ప్రత్యేక కమిషన్ నియామకం

మద్రాసు, సెప్టెంబర్ 8—ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన కారైక్కాల్ మెర్జర్ కాంగ్రెస్ వ్యవహారాలను గురించి దర్యాప్తు చేయడానికి ఒక సభ్యుడు గల కమిషన్‌ను నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ కామరాజ నాడారును కోరింది

శ్రీ నాడార్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి శ్రీటి.పరమేశ్వరన్‌ను కమిషన్‌గా నియమించారు శ్రీ పరమేశ్వరన్ వచ్చే వారం కారైక్కాల్ వెళ్ళి దర్యాప్తు జరిపి నివేదిక అందజేస్తారు.

### కారైక్కాల్ మెర్జర్

కాంగ్రెస్ ఉపాధ్యక్షునిపై చర్య

కారైక్కాల్ మెర్జర్ కాంగ్రెస్ కార్యవర్గం మొన్న కారైక్కాల్‌లో శ్రీ కె అయిజాదలం పిళ్ళె అధ్యక్షతన సమావేశమై శ్రీ శ్రీకంఠ రామానుజంను మూడు సంవత్సరాల పాటు ఉపాధ్యక్ష, కార్యవర్గ సభ్య పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించింది మెర్జర్ కాంగ్రెస్ కార్యదర్శి పట్ల విశ్వాసంప్రకటిస్తూ మరొక తీర్మానం చేయబడింది.

తేజ్‌గాంవ్ (పాకిస్తాన్) రైలు స్టేషనులో ఒక ప్యాసింజరు బండి, గూడ్సు వ్యాగనులను తీసుకొని వెళ్తున్న ఇంజన్‌ను ఢీకొనగా 21 మంది గాయపడ్డారని. వీరిలో ఒకరు ప్రమాద స్థితిలో వున్నారని తాజా వార్త.

# హైదరాబాదులో భూస్వామ్య సంస్కరణలు

—అసెంబ్లీకి సెలెక్ట్ కమిటీ నివేదిక

("ఆంధ్రపత్రిక" ప్రత్యేక విలేకరి)

హైదరాబాద్, సెప్టెంబర్ 10—1953 హైదరాబాద్ కౌలుదారీ, వ్యవసాయ భూముల (సవరణ) బిల్లుపై సెలెక్టు కమిటీ అందజేసిన నివేదికను కమిటీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడు అసెంబ్లీకి అందజేశారు.

బిల్లులోని కుటుంబపు కమతాలకు, కమతం గరిష్ఠ ప్రమాణానికి సంబంధించిన నిబంధనలలో సెలెక్టు కమిటీలోని అత్యధిక సంఖ్యాకులు ఎలాటి మార్పులు సూచించలేదు సంవత్సరానికి 800 రూపాయల రాబడిగల కమతం కుటుంబపు కమతంగాను, కుటుంబపు కమతానికి నాలుగున్నర వంతులు హెచ్చుగా వున్న కమతం గరిష్ఠపు కమతంగా బిల్లులో నిర్వచించబడింది. కుటుంబపు కమతం రాబడి 800 రూపాయలు. ఆ కమతాన్ని సాగుచేసే వారు రైతులైనా, భూస్వాములైనా సాగుబడిఖర్చులు మినహాయించగా తేలినది నికరమైన 800 రూపాయలేనని సెలెక్టుకమిటీ స్పష్టపరచింది. కష్టించి వ్యవసాయంచేసే రైతుకు పెద్దరాబడి కలిగించడానికే ఈ మార్పు చేయబడిందట.

### ముగ్గురుసభ్యుల భిన్నాభిప్రాయం

ఈ భూమి సంస్కరణ బిల్లు భారత దేశంలో మరే ప్రాంతములో అమలు జరపని విప్లవాత్మకమైన చర్య అని ప్రభుత్వం అంటున్నప్పటికీ, డిప్యూటీ స్పీకర్ శ్రీ పంపన్న గౌడతోపాటు ముగ్గురు సెలెక్టుకమిటీ సభ్యులు బిల్లుపై భిన్నాభిప్రాయాలు పొందుపరచారు ఈ బిల్లువల్ల రైతులకు నూతనాభ్యుదయం లేకపోగా పెక్కు విషయాలలో వారికి ప్రతికూలంగా వుందని వారు తెలిపారు.

స్వంత వ్యవసాయమనేమాటకు బిల్లులో చేసిన నిర్వచనం కచ్చితంగా లేకపోవడంవల్ల ఏ పాయకారి భూస్వామిఅయినా తన భార్యాపిల్లల అజమాయిషీలోగాని, నౌకరు అజమాయిషీలోగాని వ్యవసాయం సాగించే అవకాశం వుందని వీరు అభిప్రాయపడుతున్నారు కుటుంబపు కమతాన్ని, గరిష్ఠపు కమతాన్ని నిర్ణయించిన విధానం సరిగా లేదని వారు విమర్శించారు. కుటుంబపు కమతం ఒక సాధారణ కుటుంబం శ్రమపడి చేసుకోదగినంతగాని, ఒక కాడితో వ్యవసాయం చేసుకోదగినంతగాగాని వున్న భూమికి సమానంగా వుండాలని ప్లానింగ్ కమిషన్ చేసిన సూచనను అనుసరించడం మంచిదని వీరంటున్నారు కనిష్ఠ, గరిష్ఠ భూమి ప్రమాణాలు బిల్లులో పేర్కొన్న ఒకటవ తరగతి భూములను మినహాయించి చేయాలని వీరు తెలిపారు కనిష్ఠ, గరిష్ఠ ప్రమాణాలకు మధ్యగల అంతరం ఇతర తరగతుల భూముల కుటుంబపు కమతాలు 100 యకరాల వరకు వెళ్లగలవని, యిది ఒకకాడి వ్యవసాయం అన్న నిర్వచనానికి అతీతమని వీరు అంటున్నారు.

కౌలుదార్లు చెల్లించే శిస్తు, అన్ని రకాల భూములకు నిర్ణయించిన రేటిన్యూ పెన్సుకు రెండింతలకు మించకూడదని కూడా వీరి అభిప్రాయం.

భూస్వామినుండి కౌలుదారు భూమిని కొనడానికి పెట్టిన షరతులు, నిర్బంధాలు భూస్వామి కౌలుదారు భూమిని కొనకుండా చేయగలిగినట్లు వున్నవని కూడా వీరు ఆక్షేపిస్తున్నారు.

కుటుంబ కమతానికి 4½ రెట్లు హెచ్చుగానున్న గరిష్ఠపు కమతం ప్రమాణం ప్లానింగ్ కమిషన్ నిర్ణయించినట్లు నాలుగున్నరమంది మూడు వంతులకు తగ్గించవిదే భూములులేని వారికి భూమిలిచ్చే సమస్య పరిష్కారం కాదని, 4½ వంతు అనే ప్రమాణాన్ని అంగీకరిస్తే భూస్వామి రెండు వందల యకరాలకు మించికూడా స్వంత సాగుకింద పెట్టుకొనే అవకాశం వుందని, ఇంతపెద్ద చెక్కను ఒక్కరే సమర్థంగా సాగుచేయడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు ఇంత పెద్దరేటుతో నిర్ణయించిన గరిష్ఠపు కమతాల నిర్ణయం కూడా కచ్చితమైందికాదు ఎందుకంటే పెద్ద కమతాన్ని చిన్నచిన్న చెక్కలుగా విరగొట్టడంవల్ల ఉత్పత్తితగ్గిపోతుందనే సాకుతో భూస్వామి తనకు నిర్ణయించిన గరిష్ఠపు కమతంకన్నా హెచ్చుభూమిని స్వాధీనం చేసుకొనడానికి. అలాటి అదనపుభూమికి నష్టపరిహారం యివ్వడానికి బిల్లులో అవకాశం కల్పించబడిందని వారు నిరసించారు.

### గరిష్ఠప్రమాణం నిర్ణయం

సంవత్సరానికి 3,600 రూపాయల రాబడి కలిగి, కుటుంబపు కమతానికి నాలుగింతలు హెచ్చుగావున్న కమతాన్ని గరిష్ఠపు కమతంగా సెలెక్టు కమిటీ నిర్ణయించింది. విస్తీర్ణం కూడా దాదాపు నాలుగున్నరవంతులు హెచ్చుగా వుంటుంది. భూసారాన్నిబట్టి యకరాలు నిర్ణయించడం ల్యాండు కమిషన్ పని.

కుటుంబపు కమతానికి నాలుగున్నర రెట్లు హెచ్చుగావుంది. కౌలుదార్ల స్వాధీనంలో లేని భూస్వాముల భూమి ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణంగా సాగుకానప్పుడు వాటిని ప్రభుత్వాధికారులు అభిప్రాయపడితే పరిగణించి ఆ భూమిని స్వాధీనం చేసుకొనే అధికారం ప్రభుత్వానికి వుంది ఈవిధంగా స్వాధీనం చేసుకొనడం ప్రజాహితం కోసం, వ్యవసాయాన్ని అభివృద్ధిపరచే వుద్దేశంతో జరుగగలదు. అలాటి భూమిని స్వాధీనం చేసుకొనే ముందు ప్రభుత్వం భూస్వాములకు మూడు నెల నోటీసు ఇచ్చి, ఆ గడువులోగా భూస్వాముల సంజాయిషీ కూడా వినవచ్చు.

భూస్వాముల అదనపు భూములను ప్రభుత్వం ప్రజాహితం కోసం స్వాధీనపరచుకొనటంలో నష్టపరిహారాన్ని ఉభయపక్షాలవారు నిర్ణయించుకోవాలి. ఇరుపక్షాలకు ఒడంబడిక కుదరనప్పుడు ప్రభుత్వం మధ్యవర్తిని నియ మిస్తుంది మధ్యవర్తి తీర్పుపై హైకోర్టుకు అప్పీలు కూడా చేసుకోవచ్చు.

ఈ విధంగా స్వాధీనం చేసుకొన్న భూములను గ్రామపంచాయితీ సహకార వ్యవసాయ సంఘాలకు కౌలు కివ్వడానికి ప్రభుత్వానికి అధికారం వుంది అవిభక్త హిందూ కుటుంబంలో భాగస్థులకు చెందవలసిన భూమి గరిష్ఠ పరిమితికి మించి వున్నప్పటికీ, భాగస్థు లందరికీ కనీసపు పరిమితి కుటుంబపు కమతాలే వదలిపెట్టబడుతాయి.

## గోదావరివరద బాధితులనిధి

ప్రారంభించడానికి నిజాం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీనిర్ణయం

సికిందరాబాద్, సెప్టెంబరు 9—రేపు జరుగనున్న నిజాం అసెంబ్లీ సమావేశానికి ముందుగా నేటి సాయంకాలం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ గోదావరి వరద బాధితుల నిధిని నెలకొల్పడానికి నిశ్చయించింది

కాంగ్రెస్ మంత్రులు ఒకరోజు జీతాన్ని, కాంగ్రెస్ శాసనసభ్యులు ఒకరోజు అలవెన్సును ఈ నిధికి ఇస్తారు.

సమావేశం ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారి అధ్యక్షతన అకాల మరణం చెందిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారిపట్ల సానుభూతి ప్రకటనతో ప్రారంభమైంది

తర్వాత సభ్యులు పెక్కు బిల్లులనుగురించి చర్చలు జరిపారు.

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన స్వతంత్ర సభ్యుడు శ్రీ గంగుల భూమయ్య కాంగ్రెస్ నుండి విడిపోయి యునైటెడ్ పీపుల్సుపార్టీలో చేరడంతో చర్చలు కొంచెం ఘాటుగా సాగాయి.

## తెలంగాణా విద్వన్మణి

శ్రీ ప్రతాపరెడ్డిగారికి సిరిసిల్ల రచయితల జోహార్లు

సిరిసిల్ల, సెప్టెంబర్ 1—నేడు సాయంకాలం తెలంగాణా రచయితల సంఘం సిరిసిల్ల శాఖ పక్షాన సాహిత్యసభ జరిగింది తెలంగాణా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ సి. నారాయణరెడ్డి ఈ సభను ఏర్పాటుచేశారు పటువుర పుర ప్రముఖులు, విద్యార్థులు, ప్రజలూ పాల్గొన్నారు శ్రీ కె భూమయ్యగారు అధ్యక్షత వహించారు అధ్యక్షులు తమ ప్రసంగంలో సిరిసిల్ల తాలూకా కొన్నేళ్ళ క్రితం ఆంధ్ర మహాసభలాంటి మహోద్యమాలకు ఆటపట్టుగా వుండిందనీ, నేడు తెలంగాణా రచయితల సంఘంవంటి సాహితీ సంస్థలకు రంగస్థలంగా వుంటుందనీ అన్నారు. అక్టోబరు నెలలో ఈశాఖ తరఫున పెద్ద యెత్తున సాహిత్యసభలు జరుపుతున్నామనీ, దీనికి పౌరుల సహకార సానుభూతు లవసరమనీ అభ్యర్థించారు.

శ్రీ రంగాచార్యులుగారు ప్రసంగిస్తూ తెలంగాణంలో సాహితీ చైతన్యం కలుగడానికి దాశరథి మొదలగు యువకవులే కారకులని అన్నారు.

శ్రీ సి. నారాయణరెడ్డి తన ప్రసంగంలో నేటి పరిస్థితులలో తెలుగుభాషకు, సాహిత్యానికి వున్న విలువను విపులీకరించారు. కేవలం ఉద్యోగంకోసం కాకున్నా జీవనంకోసమైనా యువకులు తెలుగుభాషను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. తర్వాత సభ్యుని పుష్ప, సమకాలం మొదలైన గేయ నాటికలను, యితర పద్యాలను గానం చేశారు

స్థానికశాఖ కార్యదర్శి, శ్రీ గూడూరి సీతారాం, స్థానిక కవులు శ్రీ జి. రాములు గార్లుకూడా మాట్లాడారు. ఇటీవలే పరమపదించిన ప్రఖ్యాత తెలంగాణా విద్వన్మణి, విమర్శకుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి అకాలమరణంపట్ల సభలో సంతాపం ప్రకటించబడినది. శాఖ సహాయకార్యదర్శి శ్రీ కనకర్తి లక్ష్మీనరసయ్యగారి కృతజ్ఞతాభివందనలతో సభ సమాప్తమైంది.

## ముక్తేశ్వరంలో కలరా

పదిమంది మరణం

ముక్తేశ్వరం, సెప్టెంబర్ 7—తూర్పు గోదావరి జిల్లా ముక్తేశ్వరం గ్రామంలోను కలరా వ్యాపించి పదిమంది మరణించారు.

ఇటీవలి వరదలే వ్యాధికికారణమని అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంవారు, ఆంధ్ర మెడికల్ కాలేజీవారు పంపిన వైద్యదళం వారు ఇచ్చట చాలా మంది ప్రజలకు కలరా నివారణ ఇంజక్షన్లు యిచ్చి అమోఘమైన సేవ చేశారు ఇచ్చట వైద్యదళంవారి వసతికి శ్రీ జమ్మంటి బుచ్చిరామశర్మగారు ఏర్పాట్లు చేశారు

ఆముదాలవలస అన్నదాన సమాజం వారు ఈ నెల రెండవ తేదీన శ్రీ చేట్రోలు నారాయణమూర్తిగారి నాయకత్వాన యిచ్చటికి వచ్చి రెండు రోజుల పాటు 3,000 మందికి అన్నదానం చేశారు.

## పాకిస్తాన్‌లో జనుము ధరల కంట్రోల్ రద్దు

కరాచీ, సెప్టెంబర్ 10—జనపనార వ్యాపార పరిస్థితి ముందుకన్న మెరుగయింది గనుక, ఇకముందు పాకిస్తాన్ దేశంలో జనపనార ధరలపై కంట్రోలు వుండదని నేడు ప్రకటించింది.

# రేడియో

(సెప్టెంబర్ 13, ఆదివారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం: 7-0 (తె వా): 7-15 మద్రాసు నివలె. 7-30 మద్రాసు వలె 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 మద్రాసు వలె: 1-30 మద్రాసు వలె: 1-40 (హిం తె వా): 4-0 గొమ్మరిల్లు-నిర్వహణ: పడిద కామేశ్వరరావు: సాయంత్రం: 5-30 ఆర్ ఎ. ప్రభావతి (వీ): 5-50 కర్రా ఉమామహేశ్వరరావు (గా): 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం: 6-15 గీతావళి: టి వి సుబ్బారావు. 6-30 గ్రామస్థుల కార్యక్రమం-చల్లాటి బారతము: హరికథాకాలక్షేపము-కూచి వీరభద్రశర్మ: 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం—ఎల్లాటి భారతము (రెండవ భాగం): 7-30 వినువీధి-వినోద కార్యక్రమం: 8-0 ఆర్. ఎ. ప్రభావతి (వీ): 8-30 కర్రా ఉమామహేశ్వరరావు (గా): 9-0 (ఆం వా): 9-15 గీతావళి: టి. వి. సుబ్బారావు: 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం: 7-0 వాద్యసమ్మేళనం: 7-30 (రి): 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 పార్వతీ మహదేవన్-ఎ. బి ఆర్. వాద్యబృందంసహా: 1-30 (రి): 1-40 (హిం వా): 1-50 (రి): 2-10 (రి): 3-0 సి. హొన్నప్పభాగవతర్ (గా). టి. ఆర్. పావ (వ). ఎస్. వి. ఎస్. నారాయణన్ (మృ). 4-30 (రి): సాయంత్రం: 5-30 కె ఎస్ కృష్ణన్ (గా): 6-0 (ఆం వా)-స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం): 6-10 డి. లలిత (దీక్షితర్ కృతులు): 6-45 టి ఆర్. రామనాథ భాగవతర్ (గా): 7-30 (రి): 7-45 పద్మిని, హేమమాలిని (గా): 9-0 (ఆం వా). 9-15 పాలమూర్ కె వెంకట్రామన్ (గా): 9-45 (రి): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270 3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా): 7-15 (రి): మధ్యాహ్నం: 1-30 (ఆం. వా): 1-40 (రి): 1-50 (తె వా). 2-0 విజయ విద్యాసుదు (వే): 2-15 ఆట విడుపు-నిర్వహణ: వ్యాపతి రాఘవరావు: 4-00 (రి): 4-15 ఎస్. రాజేశ్వరరావు-ఎస్ బి ఆర్. వాద్యగోష్ఠిసహా: సాయంత్రం: 6-10 (రి): 6-30 గ్రామస్థుల కార్యక్రమం: 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం: 8-30 రామ్నాడ్ ఎ. వేణుగోపాల్ (వ): 9-45 (స్టూ. రి): 10-0 (రి): 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం 6-55 (రి): 7-0 (తె. వా): 7-15 వున్నం పాటి అంకయ్య (గా): 7-45 (రి): 8-0 (ఆం. హిం. వా): 8-30 విఠల్‌రావ్ (గీ): 8-45 ఎమ్ ఎ. రవూఫ్ (వు): 9-0 సునందా ప్రధాన్ (వ): 9-15 బాలవినోదం-శ్లోకపఠనం: జగన్నాథాచారి, ఎన్, గణపతిరావు: 9-45 ఎమ్. ఎ. రవూఫ్ (మ గీ): 10-0 పిల్లల కార్యక్రమం: మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 (రి): 1-50 (తె వా): సాయంత్రం: 6-0 (రి), 6-10 స్థానిక ప్రకటనలు: 6-15 ఎమ్. ఎ. రవూఫ్ (వు): 6-35 సునందా ప్రధాన్ (వ): 6-45 గ్రామసీమ-రామవనవాసం: బుర్రకథ-రచన: చిన్న వెంకటరెడ్డి: 7-0 (తె వా.): 7-15 గ్రామసీమ-రామవనవాసం (రెండవభాగం): 8-15 వున్నంపాటి అంకయ్య—రాగం, తానం, పల్లవి: 9-0 (ఆం. ఉ. వా.): 9-30 సునందా ప్రధాన్ (వ): 9-40 ఎమ్. ఎ. రవూఫ్ (వు): 10-15 ప్రసార సమాప్తి.

## నిర్వాసుల ఆస్తిపాస్తుల సమస్యపై చర్చ

ఇండియా ఆహ్వానానికి కరాచీ ఆమోదించే సూచనలు

కరాచీ, సెప్టెంబరు 10—నిర్వాసుల ఆస్తిపాస్తుల సమస్యపై న్యూఢిల్లీలో తిరిగి చర్చలు జరుపడానికి పంపిన ఆహ్వానాన్ని పాకిస్తాన్ అంగీకరించ వచ్చునని తెలుస్తున్నది. ఇండియా ప్రభుత్వం ఆహ్వానాన్ని గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

భారత ప్రభుత్వం చర్చలకు అనుకూలమైన తేదీనికూడా నిర్ణయించవలసిందని పాకిస్తాన్‌ను కోరిందట.

పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం త్వరలో ప్రారంభంకాగలదు గనుక నెలవరకు భారత ప్రభుత్వం కోరినా సమావేశం జరిపే అవకాశం లేదని తెలుస్తున్నది.

నిర్వాసుల చరాస్తులను గురించి కరాచీ సమావేశంలో జరిగిన నిర్ణయాలను ఈ నెల పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదిస్తుంది.


వినవయసు...రో...స్నా, ప...స్న నెపో



పాటించిన

కే. సి. పి. వారి కృష్ణ కర్పూర మెంట్లు



ది కే. సి. పి. లిమిటెడ్, వుయ్యూరు, కృష్ణా జిల్లా

ఉత్తేజకమైన ఆరోగ్యానికి

అడమిక్ విటమిన్ ఏ & డి (ద్రవము: క్యాప్సూల్సు) కేంద్రీకృతము పసిపాపలు, పిల్లలు, ...

ఎం.జి.బి. షార్క్ లివర్ ఆయిల్

1500 I U. విటమిన్ ఏ 100 I U విటమిన్ డి

గణేష్ మెంటు ... ఫ్యాక్టర్, కోట్లీ

మద్రాసు ఇండస్ట్రీస్ & కామర్స్ డిపార్టుమెంటు విభాగము

Sulekha FOUNTAIN PEN

No. 77

DURABLE QUALITY

Rs. 3/8

EXEN INDUSTRIES P.B. No 4571 BOMBAY

స్టాకిస్టులు - ఆర్ వి నాదం అండ్ కో బెంగుళూరు-2.

బహిష్టు ఆగినదా

"దేవీ మాత్రలు" (Registered by the Central Drugs Laboratory G of India under No. CDL/688) హ. శాస్త్రణమువల్లనైనను, ఎన్ని నెలలు నైనను ఆగిన బహిష్టుమ అతిశీఘ్రముగాను గ్యారంటీగాను అతిసులభము వెంటనే జారీచేయును. వేనకువేల ప్రశంసాపత్రములు పొందిన గ్యారంటీ దివ్యఔషధము. నకలి మందులను వాడి మోసపోకుడు. ధర (Ordin రు. 8-8-0. (Special) కొన్నినెలలుగా ఆగిన వాటికి- రు. 10- వి. పి. పి. ప్రత్యేకము.

గర్భనిరోధం

"స్పెక్ పిల్స్" (Regd. No. సంతానము కోరనివారు 12 ... సేవించిన శాశ్వతముగా ... లను గర్భముకలుగదు. బహిష్టు మామూలుగా బొతూవుంటారు. వేక్షే ప్రశంసాపత్రములు పొందిన గ్యారంటీగల ఔషధము. ధర రు. వి. పి. పి. ప్రత్యేకము.

SEENU & CO., P.B. 1638( )MADRA

బ్రాంచి : బెంగళూరు. ఏజంట్లు : ...

## సంగ్రహ ప్రకటనలు

కావలెను

కాలువలకు ఏజంట్లు కావలెను. (ఫ్రీ శాంపిల్) ట్లను, అర్జీ ఫారములకు వ్రాయండి: GIRSON KNITTING WORKS, LUDHIANA, No. 3.

అమ్మకము

వాడుక చిన్న బిల్డింగులనుండి తీయబడిన 6", 8", 8" ప్ర. ఏ. ఐ. షీట్లు. వివిధములైన ఉక్కు సామానులు రు 2,700/- ఆ ప్రాంతములో లభ్యమగును. సామానులు ఆఫీసు వేళలో చూడవచ్చును. వివరములకు: ఐ. ఎల్. టి డి. కంపెనీ లిమిటెడ్, అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా.

రష్యన్, లిస్టర్, క్రాస్లీ, పెట్టర్, బియులి, వెంప్లింగ్, నేషనల్, ట్యూట్లు, యాన్మార్, మున్నగు అన్ని రకముల స్టాండర్డు డీసెల్ ఇంజన్లకు వినియోగ చేయబడిన "అసలు" విడిభాగాలు స్టాకులో నుండి పార్వార్డు డెలివరీ మంచి సప్లయి చేయబడును. ఖరీదుల వరము. వివరములకు: Hague & Schule, Post Box No. 1550, Madras 1.

ప్రత్యేక ఆఫరు

12-9-53 శనివారంనుండి అన్నిరోజులు ఉ॥ 8, 11 గం॥ల మధ్యను, సా॥ 4. 5-30 గం॥ల మధ్యను. మద్రాసు విమానాశ్రయంవద్ద విమాన వినోదపు సవారి.
రేట్లు - పెద్దవారికి ఒక్కొక్కరికి రు. 5/- లు పిల్లలకు ఒక్కొక్కరికి రు. 3/-
జట్టుగా విద్యార్థులకు తగ్గింపురేట్లు.
బుకింగు: మద్రాస్ ఫ్లయింగ్ క్లబ్ లిమిటెడ్. మీనంబాకం ఎయిర్ పోర్టు.
ముందుగా టిక్కెట్లుకొని మీ సవారి గట్టిపరచుకొనండి

వేలం ప్రకటన

కోరాపుట్ జిల్లా, అప్పర్, లోయర్ డివిజన్ల వివిధ రేంజీలలోని అడవి సరుకు బహిరంగవేలములో 23-9-53 ఉ 11 గం. కు అంచల్ ఆఫీసు, రాయగడలోను, 28-9-53 తేదీ ఉ 11 గం. కు సూర్యమహల్, జైపూరులోను అమ్మబడును. మిగిలిన వివరములు, చీఫ్ ఫారెస్టు ఆఫీసర్, జైపూర్, కోరాపుట్ జిల్లాకు వ్రాయండి.

కోరాపుట్ కలెక్టరు.

ప్రకటన

**కృష్ణాజిల్లా, దివి తాలూకా, కొడాలి గ్రామకాపురస్థుడు తుమ్మల వెంకటరత్నంగారి కుమారుడు సత్యనారాయణ ఇందు మూలముగా తెలియజేయున దేమనగా:—**

నేను, మా గ్రామకాపురస్థుడు, తుమ్మల తాతయ్యగారి కుమారుడు సత్యనారాయణగారి జాయింటు కుటుంబము తాలూకు ఆస్తిలో (యు 2-82½) రెండు యకరముల ఎనుబది రెండు సెంట్ల మున్నూటిక, శేరీ పల్లం భూమిని (రు 9,000-0-0) తొమ్మిది వేలరూపాయిలక్కు క్రయము పొందుటకు ఏర్పరచుకొని తే॥ 2-6-1950 తారీఖున, సదరు సత్యనారాయణగారి వలననూ, ఆయన మైనరు కుమారుడి మనుగానున్నూ, విక్రయ దస్తావేజు వ్రాయించుకొని, క్రయధనము మింజా ఆనాటికిన్నీ, అప్పుడున్నూ, సదరు సత్యనారాయణగారి జాయింటు కుటుంబ రుణ తీర్మానం వగైరా కుటుంబ అవసరముల నిమిత్తము యిచ్చిన రు 3,000-0-0 మూడువేల రూపాయిలు పోను, యివ్వవలసిన రు 6,000-0-0. ఆరువేల రూపాయిలకు, సదరు సత్యనారాయణగారి పేర ది 2-6-1950 తారీఖున, ప్రామిసరీ నోటును నేను నెల ఒక్కింటికి నూటికి రు 0-8-0 ఎనిమిది అణాల వడ్డీతో యిచ్చే షరతులతో వ్రాయించి యిచ్చియున్నాను. సదరు ప్రోనోటు బాకీ, సదరు సత్యనారాయణగారు మైనరు కుమారునకు రాజాగా భూమి సంపాదించినపుడు తత్సంబంధం క్రింద యిచ్చి. క్రయము చేయించు భూమిని నా క్రయముకు హామీయిచ్చే ఏర్పాటుమీద వ్రాయబడినది కాబట్టి భూమి సంపాదించి, క్రయము పొంది, క్రయదారుకు నోటు పైకము యిప్పించి, హామీ యిచ్చేవరకు, నోటు బాకీని వసూలు చేయకుండావుండవలసిన వద్దతిన్నీ, ఏర్పాటున్నూ అయియున్నది. సదరు ఏర్పాటు షరతులను ఆమోదించేయుచూ, నా పేర సదరు సత్యనారాయణ ది 2-6-1950 తేదీన, ఉత్తరమున్నూ యిచ్చియున్నారు. మా గ్రామములో ఇటీవల ఏర్పడిన పార్టీ తగాదాలవల్ల, పార్టీదారులకున్ను వలవాలకు లోనై, దుర్బుద్ధితో సదరు సత్యనారాయణ, నేను వ్రాయించి యిచ్చిన ప్రాంసరీ నోటును, పై ఉత్తరము షరతులకు భిన్నముగా, లాలోపిగానూ, ప్రతిఫల శూన్యముగానూ, ఇతరులకు ట్రాన్సుఫరు చేసి, ఉత్తరము షరతులకు భిన్నముగా, నోటు బాకీని వసూలుచేయవలెననే ప్రయత్నములో ఉన్నట్లు తెలియుచున్నది. సదరు ప్రోనోటును, ట్రాన్సుఫరు పొందినవారు, ప్రోనోటు బాకీ వసూలుచేయుటకు అధికారము ... ది 2-6-1950 వ తేదీన, సత్యనారాయణ ... వ్రాయించి యిచ్చిన ఉత్తరపు షరతులకు లోబడి ... తెలియజేయు ... దిష్టమైనది.

కొడాలి, తాలూకా. } తుమ్మల వెంకట రత్నం కుమారుడు
సత్యనారాయణ వ్రాలు 7-9-53

# కొరియా సమస్యపై రౌండ్‌టేబుల్ సమావేశం

## ఏర్పాటు చేయించడానికి రష్యా ప్రయత్నం

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 9— కొరియా సమస్యపై చైనీస్ రిపబ్లిక్, ఉత్తర కొరియాలకు ప్రాతినిధ్యంతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరిపించడానికి గల అవకాశాలను గురించి మిత్రరాజ్యసమితిలోని సోవియట్ ప్రతినిధివర్గం కొన్ని తటస్థ రాజ్యాల ప్రతినిధివర్గాలను కదిలించి చూస్తున్నట్లు తెలుస్తున్నది.

వచ్చే సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో కొరియా సమస్యపై ఒక సమాధానం కుదరడానికి అనువుగా ఇట్టి సమావేశంలో పాల్గొనాలని కోరుతూ చైనీస్ రిపబ్లిక్, ఉత్తర కొరియాలు ఆహ్వానం పంపితే దానిని తప్పక ఆమోదించవలసిందిగా సోవియట్ ప్రతినిధివర్గం తటస్థ రాజ్యాలకు విజ్ఞప్తి చేసినట్టు అభిజ్ఞవర్గాల ద్వారా తెలుస్తున్నది.

క్రిందటి నెలలో జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పూర్తి అయిన పిమ్మట కూడా కొరియా సమస్యకు సంబంధించి చర్చించవలసిన అంశాలు ఇంకా అనేకంగా వున్నట్లు సోవియట్ ప్రతినిధివర్గం విశ్వసిస్తున్నదట.

ఉత్తర కొరియన్ ప్రతినిధివర్గం సంప్రతింపులకై మాస్కోకు వచ్చివున్న ప్రస్తుత సమయంలో రష్యన్లు తటస్థ రాజ్యాలతో పై విధంగా రాయబారాలు ప్రారంభించడాన్ని బట్టి చూడగా, కొరియా సమస్యపై రౌండ్ టేబుల్ సభ జరగవలసిన ఆగత్యాన్ని గురించి సోవియట్ యూనియన్ చైనీస్ రిపబ్లిక్కు, ఉత్తర కొరియాకు గట్టిగా నచ్చచెప్పదల్చుకున్నట్టు స్పష్టమౌతున్నదని అభిజ్ఞ వర్గాలవారు సూచిస్తున్నారు.

కొరియా సమస్యపై వచ్చే జనరల్ అసెంబ్లీ సమావేశంలో తిరిగి చర్చ రేకెత్తించ బడడానికి అనువుగా చైనీస్, ఉత్తర కొరియన్లు కలిసి జనరల్ అసెంబ్లీ ప్రారంభం కాగానే ఇట్టి రౌండ్ టేబుల్ సమావేశం జరగాలని ప్రతిపాదించగలరని ఇచ్చటి పరిశీలక వర్గాలవారు విశ్వసిస్తున్నారు. అయితే, కొరియాపై తిరిగి చర్చ రేకెత్తడం అమెరికాకు, దానిని అనుసరించే మరికొన్ని దేశాలకు యిష్టం లేదు. (యు. పి ఐ.)

## సైప్రస్‌లో పెద్ద భూకంపంలో 40 మంది మరణం

పాఫాస్ (సైప్రస్), సెప్టెంబర్ 10— పశ్చిమ సైప్రస్‌లో నేడు సంభవించిన పెద్ద భూకంపం ఫలితంగా కనీసం 40 మంది మరణించారు. సుమారు నూరుమంది తీవ్రంగా గాయపడ్డారు.

ఎనిమిది సెకెండ్లసేపు భూమి తీవ్రంగా కంపించడంతో మొత్తం 135 గ్రామాలలోని గృహాలు విపరీతంగా దెబ్బతిన్నవి. రెండు గ్రామాలు పూర్తిగా నేలమట్టమైపోయినవి. వేలాదిమంది పౌరులు నిర్వాసులై అల్లాడుతున్నారు.

సైప్రస్ ద్వీపంలో ఈతరంలో ఇంత పెద్ద భూకంపం ఎన్నడూ సంభవించలేదట.

గ్రీక్ రేవు పైరేయస్‌లోవున్న విమాన వాహక నౌక "థీసియస్"ను "సెయింటిస్" అనే డిస్ట్రాయర్ నౌకను, టాంకు వాహక నౌక "రెట్టియో"ను వీరి సహాయార్థం వెంటనే పాఫాస్‌కు తరలి వెళ్ళవలసిందిగా బ్రిటన్ ఉత్తరువు చేసింది.

సైనిక దళాలు, బ్రిటిష్ రాయల్ వైమానికదళం వీరికి వీలైన సహాయం యావత్తు చేస్తున్నట్లు సైప్రస్ ప్రభుత్వం ప్రకటించింది

పాఫాస్ నగరంలో దాదాపు అన్ని భవనాలు కూడా ఈ భూకంపంవల్ల అంతో ఇంతో దెబ్బతిన్నవి.

కూలిపోయిన గృహాల శిథిలాలనుంచి మరణించినవారి శవాలను ఇంకా పైకి తీస్తున్నారు

ప్రణయాధిదేవత వీనస్ సముద్ర తరంగాలనుంచి పాఫాస్‌వద్దనే ఆవిర్భవించినట్టు ఒక ఐతిహ్యం కలదు.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఎనిమిదవ సమావేశానికి హాజరు కావడానికై ఇండియా ప్రతినిధివర్గ నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ఢిల్లీనుంచి బయలుదేరి వెళ్లినప్పటి ఫోటో. ఆమె వెంట రాయబారవర్గ సభ్యుడు శ్రీ ఆర్. వెంకట్రామన్ (ఎడమవైపు చివర), ఎ. కె. చాందా (విదేశాంగశాఖ డిప్యూటీ మంత్రి) వారికి వీడ్కోలు యిచ్చిన ప్రోటోకాల్ చీఫ్ శ్రీ ఐ. యస్. చోప్రా కూడా యీ ఫోటోలో వున్నారు

# జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ

## ఇండియాకే మెజారిటీ వోట్లు రావచ్చునట

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 10— వచ్చే సోమవారంనాడు ప్రారంభం కాగల సమితి జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశంలో పాల్గొనడానికి సభ్య రాజ్యాల ప్రతినిధులు ఒక్కొక్కరే న్యూయార్క్ చేరుకుంటున్నారు. వీరి రాకతో జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికోసం వివిధ రాజ్యాలు వేస్తున్న ఎత్తులు పైయెత్తులు ఒక కొలిక్కి వస్తున్నవి. మిత్రరాజ్యసమితి ఇప్పటికో ఎదుర్కొనవలసి రాగల ప్రధాన సమస్యలు ఏ విధంగా నిర్ణయించబడేది ఒక విధంగా వీటిపై ఆధారపడి వుండగలదని చెప్పవచ్చు.

ఇండియా ప్రతినిధివర్గ నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ఇంకా ఇక్కడకు రాలేదు. మిత్రరాజ్యసమితిలో మెజారిటీ సభ్యులు, జనరల్ అసెంబ్లీ అధ్యక్షపదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించగలమని వాగ్దానం చేశారు. కాగా ఈ యేడు అధ్యక్ష పదవి ఇండియా పొందడమే అత్యంత సముచితమని భావిస్తున్న అనేక దేశాల ప్రతినిధులు. ప్రస్తుతం ఆమె ఇంకా యిక్కడకు రాని కారణంగా కొన్ని దేశాలు తమ వోటు నివ్వకుండా తప్పించుకోడానికి ప్రయత్నించకుండా తగు జాగ్రత్త వహిస్తున్నారు.

జనరల్ అసెంబ్లీ అధ్యక్షపదవికి థాయ్‌లెండ్ ప్రతినిధి, విదేశాంగమంత్రి అయిన ప్రిన్స్ వాన్ వైతాయకన్ కూడా పోటీచేస్తున్నారు ఈయన దక్షిణ అమెరికన్ రాజ్యాలు 20 కూడా తనకే అనుకూలంగా వోటుచేయగలవని ధైర్యంతో వున్నాడు.

అయితే, ఈ దేశాలలో పెక్కింటి ప్రభుత్వాలు శ్రీమతి విజయలక్ష్మికే వోటు చేయవలసిందిగా తమ ప్రతినిధివర్గాలను ఆదేశించాయి. అయినప్పటికి, థాయ్ ప్రతినిధి తుది వరకు పోటీకి నిలవడానికే నిశ్చయించుకున్నట్టు తెలుస్తున్నది. నిన్న ఈయన లాటిన్ అమెరికన్ దేశాల ప్రతినిధులను విందుకు ఆహ్వానించి, వారికి తన అభిప్రాయాలను వ్యక్తీకరించాడు.

తాను శ్రీమతి విజయలక్ష్మికే అనుకూలంగా వోటు చేయగలనని అమెరికా ప్రకటించినప్పటికీ, లాటిన్ అమెరికన్ దేశాలు ఈ విషయంలో కూడా దానిని అనుసరించాలని ఎక్కడాలేదనీ, తమ యిష్టంవచ్చిన అభ్యర్థికి వోటు చేయడానికి వాటికి స్వేచ్ఛ కలదనీ థాయ్ ప్రతినిధులు వాదిస్తున్నారు.

ఏమైనా ఈ వారాంతంలో జరుగనున్న లాటిన్ అమెరికన్ దేశాల సమావేశంలో ఈ సమస్యపై వాటి వైఖరి నిర్ణయించబడగలదని తెలుస్తున్నది.

వచ్చే జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశంలో ఆసియా దేశాలకు, ముఖ్యంగా వెనుకబడ్డ దేశాలకు సంబంధించిన సమస్యలపై ప్రధానంగా చర్చలు జరగగలవని భావించబడుతున్నది.

ఈ సమావేశం ప్రారంభం కావడానికి ఇంక అయిదురోజులే వున్నప్పటికీ, కొరియా శాంతి సమావేశంలో ఏయే రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలనే సమస్యపై ఆగస్టు 28 వ తేదీని జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఆమోదించి పంపిన తీర్మానానికి కమ్యూనిస్టులవద్దనుంచి ఇంతవరకు సమాధానం రాలేదు.

ఏమైనా వచ్చే సమావేశంలో మాత్రం ఇంక కొరియా సమస్యపై తిరిగి చర్చ రేకెత్తించబడకూడదని అమెరికా కోరుతున్నది.

### అసెంబ్లీకి పాక్ ప్రతినిధివర్గం

లాహోర్, సెప్టెంబర్ 10—వచ్చే సోమవారంనాడు న్యూయార్క్‌లో ప్రారంభమౌతున్న మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే పాకిస్తాన్ ప్రతినిధివర్గానికి పాక్ విదేశాంగమంత్రి మిస్టర్ జఫ్రుల్లాఖాన్ నాయకత్వం వహించగలడని నేడిక్కడ ప్రకటించబడింది

పాకిస్తాన్ ప్రతినిధివర్గంలోని ఇతర సభ్యులు వీరు: సమితిలో పాక్ శాశ్వత ప్రతినిధి మిస్టర్ ఎ. ఎస్ బొఖారీ, మిస్టర్ షాహనూర్ రెహమాన్, ఖాన్ మహమ్మద్ హసన్ (కరాచి), మిస్టర్ సయ్యద్ మసూద్ షా.

## పాకిస్తాన్ రాజ్యాంగ నిర్ణయం

### రాజ్యాంగ పరిషత్తు బాధ్యతేనని ప్రధాని వివరణ

కరాచి, సెప్టెంబరు 9—పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహ్మద్ ఆలీ నేడు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ పాకిస్తాన్ రాజ్యాంగ ప్రసక్తి తెచ్చి ఇలా అన్నాడు:

"పాకిస్తాన్ నెలకొని ఆరేండ్లు గడచినా అభిప్రాయభేదాల కారణంగా ఇంతవరకూ రాజ్యాంగం ఏర్పడలేదు. ప్రస్తుతం అంగీకారం కుదిరిన అంశాలపై రాజ్యాంగ నిర్మాణ సభ చట్టాలుచేసి, సంపూర్ణరాజ్యాంగ రచనకు పూనుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం అభిప్రాయం. తాత్కాలిక రాజ్యాంగాన్ని ఆమోదించి, శాశ్వత రాజ్యాంగ రచనకు స్వస్తి చెప్పే వుద్దేశం మాకులేదు. అందరి ఆమోదం పొందిన అంశాలను చట్టం చేయడమే మా అభిమతం" అని మహమ్మద్ ఆలీ వివరించాడు

ప్రాగైతిహాసిక ప్రాంతమైన మొహెంజోదారో మ్యూజియానికి వాన దెబ్బవల్ల నష్టం కలిగిందనే వార్త విని తను విభ్రాంత పోయానని, తన కింకా అధికారవార్తలు చేరలేదని ఆయన మరొక ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

### మొరాకో సమస్య

మొరాకో సమస్యపై ఆసియా, ఆఫ్రికా వర్గాన్ని పాకిస్తాన్ సమర్థిస్తుందనీ, ఫ్రాన్సుపై ఆర్థిక దిగ్బంధం చేయాలనే ఆవశ్యం వచ్చినచో ఆ పక్షంలో గూడ పాకిస్తాన్ సమర్థించగలదని మహమ్మద్ ఆలీ అన్నాడు

ఇటీవల జరిగిన జపాన్. పాకిస్తాన్ వ్యాపారపు ఒడంబడికను అమలు పరచడానికి అవకాశం కల్పించే నిశ్చయాలను పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు చేసిందని మరొక ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ఈ విషయమై త్వరలో అధికార ప్రకటన వెలువడగలదన్నాడు.

ప్రభుత్వం కొత్త దిగుమతి విధానాన్ని గురించి కూడ త్వరలో ప్రకటన జరుగగలదని ఆయన అన్నాడు. నూతన వాణిజ్య విధానం ఇంకా తయారు చేయబడుతున్నదన్నాడు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వంతో మైత్రిక, వాణిజ్యాదిక, నౌకా వ్యాపారానికి ఒడంబడిక జరుపుకొనే విషయమై ఇంకా ఆలోచన జరుగుతున్నదన్నాడు.

## ప్రకాశంగారితో

### కళా వెంకట్రావుగారి సంభాషణ

మద్రాసు, సెప్టెంబర్ 10— ఇవాళ మధ్యాహ్నం శ్రీ కళా వెంకట్రావుగారు శ్రీ ప్రకాశం గారిని కలుసుకొని కొంతసేపు సంభాషించారు

శ్రీ సంజీవరెడ్డిగారు 11వ తేదీన ప్రకాశంగారితో సంప్రదింపులు కొనసాగించగలరని తెలుస్తున్నది.

ప్రజా-సోషలిస్టు శాసనసభ్యుల సమావేశం 11, 12 తేదీలలో కూడా జరుగుతుందని, అటు పిమ్మట సెప్టెంబర్ 16, 17 తేదీలలో జరుగనున్న అఖిలభారత ప్రజా సోషలిస్టు కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు శ్రీ ప్రకాశంగారు ఢిల్లీకి బయలుదేరగలరనీ తెలుస్తున్నది.

## తటస్థ మండలానికి ఉత్తరాది యుద్ధఖైదీల తరలింపు

సోల్, సెప్టెంబర్ 10— మార్పిడికి ఉత్తరువు చేయబడిన ఉత్తరాది యుద్ధఖైదీల తొలి జట్టు భారతీయ రక్షక సేనల ఆధ్వర్యానికి వచ్చే శుక్రవారంనాడు అప్పగింపబడగలదని సమితి యుద్ధఖైదీల శిబిరాల నిర్వహణ కార్యాలయానికి చెందిన ఒక ప్రతినిధి విన్న ఇక్కడ విశదం చేశారు.

స్వదేశానికి తిరిగి పోనొల్లని చైనీస్ యుద్ధఖైదీల తొలి జట్టు (వీరిలోను మారు 1900 మంది వున్నారు) చెజూదీవినుంచి బయలుదేరి నేటి ఉదయానికి ఇన్చాన్ రేవు చేరింది. ఈ ఖైదీలు చైనీస్ జాతీయవాదుల జెండాలను ఎగురవేస్తున్నారు. వీరు వెంటనే విసైనీకృత మండలంలోని "శాంతి నగరానికి" ట్రెయిన్లలో తరలించబడ్డారు

ఈ చైనీస్ ఖైదీలలో చాలామంది చైనీస్ జాతీయవాదుల చిహ్నాలను ధరించివున్నారు.

వీరిలో ఒకడు ఇలా అన్నాడు: "తటస్థ రాజ్యాల మార్పిడి కమిషన్ అధీనంలోనికి మేము పోదల్చుకోలేదు. స్వీడన్‌వారు, స్విట్జర్లండ్ వారు మంచివారేగాని పోలిష్‌వారు, చెకోస్లోవేకియన్లు, భారతీయులు మాత్రం కమ్యూనిస్టులు. మేమందరం చైనీస్ జాతీయవాదులం. కమ్యూనిస్టులను ఓడించడంతోనే మేము ఫార్మోజాకు వెళ్లిపోదలిచాము"

వచ్చే కొద్ది రోజులలోను మొత్తం 22,628 మంది ఉత్తరాది ఖైదీలు—వీరిలో 14,710 చైనీస్—భారతీయ సైనికదళాల ఆధ్వర్యం క్రింద వున్న "శాంతి నగరానికి" చేర్చబడగలరు.

విసైనీకృత మండలానికి ఉత్తరాది యుద్ధఖైదీల రాకకు సంబంధించిన వార్తలను సేకరించడానికి పత్రికా విలేకరులకు ఉత్తరాదివారు అనుమతిని నిరాకరించారని, ఇది యుద్ధ ఖైదీల మార్పిడి ఒడంబడికకు పూర్తిగా విరుద్ధమైన చర్య అని నేటిరాత్రి సమితి సైనికోద్యోగులు తెలియజేశారు.

## ఆఫ్రికన్ నాయకులపై కొత్త నిర్బంధాలు

### దక్షిణాఫ్రికా ప్రభుత్వ న్యాయమంత్రి ప్రకటన

జోహన్స్‌బర్గ్, సెప్టెంబరు 8—15,000 మంది సభ్యులుగల భవన నిర్మాణ కార్మికుల యూనియన్ నాయకుడు మిస్టర్ పి.ఎమ్. హ్యూ సేను కమ్యూనిజం నిర్మూలన శాసన నిబంధనలకు అనుగుణంగా వెంటనే రాజీనామా యివ్వవలసిందని దక్షిణాఫ్రికా ప్రభుత్వ న్యాయశాఖ మంత్రి మిస్టర్ చార్లెస్ స్వార్ట్ నేడు ఉత్తరువు చేశారు.

దక్షిణాఫ్రికా వాణిజ్య. కార్మిక సంఘం ఉపాధ్యక్షుడుగా కూడా వున్న మిస్టర్ హ్యూసేను రెండు సంవత్సరాల పాటు ఏ సమావేశాలలోను పాల్గొనరాదని కూడా న్యాయమంత్రి ఉత్తరువు చేశారు.

కమ్యూనిజం నిర్మూలన శాసన నిబంధనల పరంగా మరి యిద్దరు ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా రెండు సంవత్సరాలపాటు ఏ సమావేశాలలోను పాల్గొనరాదనే ఉత్తరువు జారీచెయ్యబడింది. వీరిలో ఒకరు మిస్టర్ ఎం ఏ. ముల్లర్ (టెక్స్‌టైల్ వర్కర్స్ ఇండస్ట్రియల్ యూనియన్ కార్యదర్శి) మరొకరు ఆఫ్రికన్ టెక్స్‌టైల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మిస్టర్ ఏ హెచ్ ఏ. పెప్పీ.

ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశం ముగియగానే విశ్వవిద్యాలయాలలో జాతి వివక్షత విధానాన్ని అమలు జరపడాన్ని గురించి సమగ్రంగా పరిశీలన జరగగలదని ప్రభుత్వ విద్యామంత్రి మిస్టర్ విల్లియమ్ నేడు అన్నారు.

## రాయలసీమలో భూదాన యజ్ఞం

### అక్టోబర్ 1 న ప్రధాని నెహ్రూచే ప్రారంభోత్సవం

ఆనందాశ్రమం, సెప్టెంబర్ 10—ఆంధ్ర భూదాన యజ్ఞసమితి సంచాలకులు శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు, శ్రీ ఆర్. కె రామలింగారెడ్డిగారు దిగువ సంయుక్త ప్రకటన చేస్తున్నారు:—

"రాయలసీమ భూదాన యజ్ఞ ప్రారంభోత్సవం భారత ప్రధాని పండిట్ నెహ్రూచే నూతన ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో ఆంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలు నగరంలో అక్టోబర్ 1 వ తేదీని జరుపబడుతుంది.

"రాయలసీమలో ఈ యజ్ఞం విరివిగా జరపడానికి సేవాగ్రామ వాసి బాపూజీ అంతరంగిక కోటిలోనివారు నగు శ్రీ ప్రభాకర్ జీ రాయలసీమలో ఆయన అనుచర బృందంతో పర్యటన చేస్తారు.

"కాన కలవారు ఉదారంగా భూమిని దానంచేసి ఆ రోజున నెహ్రూ సమక్షంలో వారి ఆశీర్వాదములు పొందగోరుతున్నాము

"దాతలు తమ చిరునామా మొదలగు వివరాలు ముందుగా మాకు-ఆంధ్ర భూదాన యజ్ఞ సమితి కార్యాలయం, కర్నూలుకు తెలియజేయ గోరుతున్నాము."

## నేపాల్ మంత్రివర్గ విస్తరణ సంభవం

### త్రిభువన్‌తో ప్రధాని చర్చలు

ఖట్మండూ, సెప్టెంబర్ 11— నేపాల్ ప్రధాని శ్రీ మాతృకాప్రసాద్ కోయిరాలా కలకత్తాలో హృద్రోగ చికిత్స పొందుతున్న నేపాల్ రాజా త్రిభువన్‌ను చూడడానికి నేడు విమానంలో బయలుదేరారు

శ్రీ కోయిరాలా కలకత్తా వెళ్లడం లాంఛనమే అయినప్పటికి ఆయన త్రిభువన్‌తో ఇప్పటి మంత్రివర్గం విస్తరణ విషయమై చర్చించవచ్చునని తెలుస్తున్నది.

మంత్రివర్గ విస్తరణ ఇంతకుముందే జరుగవలసి వుంది నేపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిని, ఇతరపక్షాల ప్రతినిధిని, స్వతంత్రులను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం వుంది

త్రిభువన్ త్వరలో చికిత్సకోసం, విశ్రాంతికోసం స్విట్జర్లండుకు వెళ్ళనున్నారు గనుక, మంత్రివర్గం విస్తరణ సమస్య ప్రస్తుతం అతి ప్రాముఖ్యానికి వచ్చింది.

### బాధిత సహాయం

అనకాపల్లి నుంచి గ్రంధి గాంధి అన్న 8 సంవత్సరాల బాలుడు "ఆంధ్రపత్రిక" గోదావరి వరద బాధితుల నిధికి ఒక రూపాయి పంపించాడు.

## బడుగుదేశాల అభివృద్ధి ప్రణాళిక

### ప్రపంచ బ్యాంకి సమీక్ష

వాషింగ్టన్, సెప్టెంబర్ 9—బడుగు దేశాలలో నిగిడివున్న సంపదలు కలవని, వాటిని అభివృద్ధి చేయడానికి అత్యధికమైన ఆదాయాలు వీలుగాదానికి, వాటిని సక్రమంగా వినియోగించుకొన్నప్పుడు ఆ సంపదలు ఆ దేశాలకు పుష్కలంగా సమకూర్చగలవని గమ పరిశీలక వర్గాలన్నీ ఏకాభిప్రాయాన్ని ప్రకటించినట్లు ప్రపంచ బ్యాంకి 8వ వార్షిక నివేదికలో పేర్కొనబడింది.

పారిశ్రామికంగా వెనకబడి వున్న దేశాలలో ప్రస్తుతం హెచ్చు శ్రద్ధ చూపబడుతున్నప్పటికీ ఈ నివేదికలో సూచన జరిగింది నేడిచ్చట జరిగిన ప్రపంచ బ్యాంకి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో 1953 జూన్ 30 వ తేదీతో అంతమైన ఆర్థిక సంవత్సరం కార్యక్రమాలను వివరిస్తున్న ఈ నివేదికలో కింది ప్రధానాంశాలు కలవు:—

బడుగుదేశాలలో ప్రభుత్వ విధానాల పరిణాలను పరిశీలించడానికి కొన్ని సంస్థలు ఏర్పాటుచేయడం కొత్త విశేషంగా వున్నది ఇలాంటి ఏర్పాటువల్ల లభ్యమైన సంపదలను సక్రమంగా వాడుకొనడానికి ఎంతో వీలు కలుగుతుంది అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడంలోను, అమలుపరచడంలోను కూడా కింది అయిదు లక్ష్యాలను దృష్టిలోవుంచుకొనడం అవసరం.

(1) ప్రభుత్వం ఎంత పెట్టుబడిని పెట్టగలదో ముందుగానే స్పష్టంగా తేలాలి. ఈ మొత్తం పెరిగినందువల్ల ఇన్ఫ్లేషన్ ప్రమాదం ఏర్పడవచ్చు. ప్రయివేటు పెట్టుబడిదారులకు చిక్కులు కలిగించవచ్చు.

(2) ప్రభుత్వాలలోనే ప్రణాళికల నిర్వహణలో సమన్వయం కుదరాలి, దానివల్ల ఒక ప్రాజెక్టుకు సంబంధించిన సహాయం అనేక మార్గాల సమకూర్చడానికి వీలు కలుగుతుంది.

(3) ఆర్థికబలం, మానవబలం, ప్రకృతిబలాన్ని సకాలంలో సమీకరించి సమన్వయ పరచడానికిగాను అభివృద్ధి ప్రణాళికలలో ముందు వెనకలను సరిగా నిర్ణయించుకోవాలి.

(4) ప్రయివేటు రంగంలో ప్రయోజనకరమైన చర్యలను సర్వవిధాలా ప్రోత్సహించాలి.

(5) ఆర్థికాభ్యుదయాన్ని దృష్టిలో వుంచుకొని ఆర్థిక విధానాలను, పన్నుల విధానాలను సమన్వయ పరచడం,

బడుగు దేశాలలో చాలవరకు ఈ లక్ష్యాలన్నీ ప్రభుత్వ ప్రణాళికలలో సమన్వయ పరచడం జరిగిందని కూడా స్పష్టం చేశారు

కేవలం ప్లానింగ్ సంస్థలను ఏర్పాటు చేయడంవల్లనే ప్రయోజనం లేదని, ప్రణాళికలకు అవసరమైన పెట్టుబడులు రూపొందించి పరిశ్రమలలో అవి కేంద్రీకరింపబడడానికి అనువైన ఆర్థిక విధానాలను కూడా ఆయా ప్రభుత్వాలు అనుసరించవలసి వుంటుందని కూడా తెలియజేశారు.

ఈ ఏడాది ప్రపంచ బ్యాంకివారు తొమ్మిది దేశాలకు 17 88 కోట్ల డాలర్ల అప్పులు మంజూరు చేశారు. వీటిలో ఇండియా కూడా వుంది. దామోదరలోయ ప్రాజెక్టుకోసం ఈ అప్పును మంజూరు చేశారు.

## మద్రాసులో ప్రధాని నెహ్రూ కార్యక్రమం

మద్రాసు, సెప్టెంబర్ 10—భారత ప్రధాన మంత్రి పండిట్ నెహ్రూ తమ దక్షిణాది పర్యటనలో మదురై, కోయంబత్తూరు, మద్రాస్ నగరాలలోని బహిరంగ సభలలో ఉపన్యసిస్తారని తెలుస్తున్నది.

శ్రీ నెహ్రూ హైదరాబాద్‌నుంచి అక్టోబర్ 2 వ తేదీ ఉదయం 9 గంటలకు మద్రాసు విమానంలో వచ్చి ఒక గంట తరువాత శాసన సభ్యులు, కాంగ్రెసు కమిటీ సభ్యులతోసహా కూడిన కాంగ్రెసువాదుల సభలో ప్రసంగిస్తారు మధ్యాహ్నం ఉద్యోగులతో ఇంటర్వ్యూ వుంటుంది. ఇదే రోజున సాయంత్రం ఐలెండ్ గ్రౌండ్సులో జరిగే బహిరంగసభలో ఉపన్యసిస్తారు

మరునాటి ఉదయం కార్పొరేషన్ స్టేడియం వద్ద విద్యార్థుల సభలో పాల్గొంటారు. తరువాత కొద్దిసేపటికి తేనాంపేట కాంగ్రెసు మైదానంలో జరిగే కాంగ్రెసు కార్యకర్తల సభను ప్రారంభిస్తారు మధ్యాహ్నం మదురైకి బయలుదేరివెళ్లి ఆయన సాయంత్రం జరిగే బహిరంగసభలో మాట్లాడుతారు.

అక్టోబర్ 4 వ తేదీ ఉదయం విమానంలో బయలుదేరి కోయంబత్తూరు వెళ్ళతారు విమానాశ్రయం నుంచి సరాసరి మాలంపుళా ప్రాజెక్టు ప్రాంతానికి శ్రీ నెహ్రూ వెళతారు. ఇచ్చటనుంచి కోయంబత్తూరు తిరిగివచ్చిన తరువాత దిగువ భవానీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళతారు ఇదే రోజున కోయంబత్తూరుకు మరల తిరిగివచ్చి సాయంత్రం జరిగే బహిరంగసభలో ఉపన్యసిస్తారు.

అక్టోబర్ 5 వ తేదీ ఉదయం కోయంబత్తూరు నుంచి బయలుదేరి హైదరాబాదు మీదుగా ఢిల్లీ వెళతారు

## బర్న్‌పూర్ సమ్మె పరిష్కార యత్నం

### మంత్రి శ్రీ వి. వి. గిరితో శ్రీ జయప్రకాశ్ చర్చలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10—ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నేడు ఉదయం కేంద్ర ప్రభుత్వం కార్మికశాఖా మంత్రి శ్రీ వి. వి. గిరిగారితో బర్న్‌పూర్ సమ్మె పరిస్థితిని గురించి 15 నిమిషాలపాటు చర్చించారు.

శ్రీ జయప్రకాశ్ వాణిజ్య. పరిశ్రమ శాఖా మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారితోను ముచ్చటించారు తర్వాత ప్రధాని పండిట్ నెహ్రూతో కూడా ఆయన సంభాషించారు.

... తం ... కాలేజీ ... వం జరిగి ... ప్రొఫెసర్ సంపాదకులు గారిని సభకు ... మద్రాసు విద్యా ... కృష్ణరావుగారిని ... నాలు చెప్పవలసిందన్న ...

అసోసియేషన్ ఆలి ... శ్రీ పి. వి. ఎల్. నరసింహ ... సభ ప్రారంభమైంది. ఆసోక్షులు శ్రీ ప్రకాశరావుగారు ...

"ఈ అసోసియేషన్ కాలేజీ ... మాట్లాడే విద్యార్థులందరి కొరకు. తెలుగు జాతీయతను, సంస్కృతిని ... దించడమే ఈ అసోసియేషను ... గోదావరి వరద బాధితులకుగాను గ ... అందజేసే నిమిత్తం రు 119/-లు ప్రిన్సిపాల్‌కు యిచ్చారు."

సభాధ్యక్షులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు నాయకులను గూర్చి నాయకత్వాన్ని గూర్చి సోదాహరణంగా ప్రసంగించారు. నాయకుడైనవాడు అహంకార శూన్యుడు, కార్యదక్షుడు, ప్రేమ పాత్రుడు, సమయస్ఫూర్తి గలవాడు అయివుండాలని, నిజంగా ప్రస్తుతం మనకున్న నాయకులు చాలరని, అన్ని జీవిత రంగాలలో కొత్త కొత్త వారు ఇంకా అనేకులు కావాలని (సభలో కరతాళధ్వనులు) అన్నారు. గోదావరి వరద బాధితులకుగాను పోగైన నిధిలో మూడవవంతు విద్యార్థుల కృషి ఫలితంగావడం ముదావహమని అన్నారు. విద్యార్థుల సేవాశక్తిని ప్రశంసించారు.

విద్యాశాఖామంత్రి డాక్టర్ యం. వి. కృష్ణరావుగారు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారి ఉపన్యాసాన్ని ప్రశంసిస్తూ ఇలా అన్నారు:—

"ఈ కాలేజీలో ఇప్పుడు కూడా నడుస్తున్న ఆంధ్ర భాషాభివర్ధినీ సంఘంలో 1820.22 లో నేను సభ్యుణ్ణి. ఈసంవత్సరం క్రొత్తగానెలకొల్పిన ఈ ఆంధ్ర అసోసియేషన్ ఆశయాన్ని శ్రీ ప్రకాశరావుగారు తెలియజేశారు. అసోసియేషన్ చిరకాలం వర్ధిల్లాలని నేను ఆశీర్వదిస్తున్నాను.

"కొద్దిరోజులలో ఆంధ్రరాష్ట్రంఅవతరించనున్నది. విజ్ఞానికి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలన్నవారు మొదట తెలుగు వారే రేపు రానున్న ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్రులు జనాభా రెండు కోట్లు. కాని, యావన్మంది ఆంధ్రులతోను విశాలాంధ్ర ఏర్పడవలసిన అవసరం ఎంతైనా వుంది. రాష్ట్రం ఏర్పడగానే సరిగాదు, ప్రజాస్వామ్య పక్షాలన్నీ గూడా ఏకం కావాలి. పవిత్రమైన భావాలు కలిగి సమర్థంగా పాలింపగల ప్రజాస్వామిక ప్రభుత్వమే నేడు మనకు కావలసింది. వివిధ పార్టీల సిద్ధాంతాలలో భేదం వున్నా అందరి గమ్యం ఒకటే. విద్యార్థులు ఆంధ్రరాష్ట్రం భవిష్యత్తుకోసం, తమ భవిష్యత్తుకోసం కృషి చేయాలి. మద్రాసు తెలుగునాడులో లేనంతమాత్రాన మద్రాసులోని తెలుగు విద్యార్థులు చీకాకుపడ నవసరంలేదు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారు మద్రాసు విశ్వవిద్యాలయాధ్యక్షులు శ్రీ లక్ష్మణస్వామి మొదలియార్ గారు ఈ నగరంలోని ఆంధ్ర విద్యార్థుల విషయమై తీసుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రావతరణ సమ్మతమ మద్రాసు లోని ఆంధ్రులు, ఆంధ్రలోని ఆంధ్రేతరులు కొంచెం కొత్త ఇబ్బ చూచుకోవలసిన అవసరం ఉంది (కరతాళ ధ్వనులు),

"గోదావరి వరద బాధితులకు విద్యార్థులు చేసిన కృషికి నా కృతజ్ఞత. కాని, ఇంకా కృషి చేయాలి ఆంధ్ర విద్యార్థులను తలుచుకుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది నా చిన్నతనంలో ఒక వక్త ప్రసంగిస్తూ, తమిళులకు వినయ విధేయతలూ, శ్రద్ధాసక్తులూ ఎక్కువ. ఆంధ్రులకు తెలివితేటలు, వాద ప్రతివాద దృష్టి ఎక్కువ- అని అంటూ వుండగా సభలో ఒక యువకుడు లేచి లేదు "సర్" అన్నాడు. నాయనా నీవు అంటున్నదేనా అన్నాడు వక్త. 'అవును సర్' అన్నాడు (సభలో కలకల నవ్వు)

"భారత జాతీయ జీవనంలో ఆంధ్రులు ప్రముఖ పాత్ర వహించాలి. మీ సంఘం విజయవంతంగా శాశ్వతంగా వర్ధిల్లాలని కోరుతున్నాను"

తరువాత అసోసియేషన్ విద్యార్థి చెయిర్మన్ శ్రీ యస్. మునిరత్నం నాయుడుగారు అసోసియేషను వరద బాధితుల కొఱకు పోగుచేసిన రు 116/-లు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారి ద్వారా ... శ్రీ నార్ల వారికి, శ్రీ కృష్ణారావుగారికి, సభలోనున్న ప్రిన్సిపాల్ గారికి గౌరవ వందన సమర్పణ చేశారు.

తరువాత శ్రీ యం యస్ రామారావు గారు తమ గానంతో ప్రేక్షకులను ... శ్రోతలను ఆనందపరచారు.

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి గంగాధరరావుగారు వందన సమర్పణ జరిపారు. 'జనగణమన' గేయంతో సభ ముగిసింది.

### చెన్నపురిలో ట్రాము సర్వీసు

మద్రాసు, సెప్టెంబర్ 11 —చెన్నపురిలో ట్రాము సర్వీసు పునరుద్ధరణ సమస్యను ... అందుకు సంబంధించిన ఇతర సమస్యలనుగురించి త్వరలోనే మద్రాసు మంత్రివర్గం పరిశీలించగలదని మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు నేడు పత్రికా విలేకరుల గోష్ఠిలో వెల్లడించారు.

FOR BETTER BRIGHTER L

ఆరోగ్యముగా ఉండుటకు మలశయమును క్రమపర...




ఈనోస్ ఫ్రూట్ సాల్ట్

తాజా గుణము దరకాలముండుటకుగాను సీసాలలో అమ్మబడును.

"ఈనో" మరియు "ఫ్రూట్ సాల్ట్" అను మాటలు రిజిస్టర్డు ట్రేడ్ మార్కులు

బైల్ బీన్స్ మలబద్ధాన్ని మంద్యాన్ని నిర్మూలిస్తుంది.

మీ జవసత్వాలను అణిచివేసి, శరీరాన్ని క్రుంగదీసేది మలబద్ధం, పైత్యప్రకోపం మున్నగు వ్యాధులను పారదోలండి. వైద్యులచే ఆమోదించబడిన బైల్ బీన్స్ ను మీరు నేటినుంచి నియమంగా సేవించడం ప్రారంభించి. శరీరాన్ని సన్నగా నాజూకు గాను, ఆరోగ్యవంతంగాను, యవ్వన యుక్తంగాను, ఉంచుకోండి.

జీవిత మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించండి—వైద్యులచే ఆమోదింపబడిన బైల్ బీన్సును సేవించండి.




బైల్ బీన్స్

అన్ని మందుల షాపుల లోనూ లభిస్తుంది.

హోల్ ఏజంట్లు: దాదా అండ్ కంపెనీ, పి. టి మద్రాసు.

# క్రీడాలోకం

## వరద నిధికి ఎమ్.పి.ల క్రికెట్ పోటీ

### రెండు జట్ల ఆటగాండ్ర పేర్ల వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10—వరద బాధితుల సహాయార్థం ప్రధాని స్థాపించిన నిధికి ధనసేకరణ నిమిత్తం సెప్టెంబరు 12 వ తేదీ శనివారంనాడు ఢిల్లీలోని నేషనల్ స్టేడియంలో జరిగే పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీకి రెండు జట్ల ఆటగాండ్ర పేర్లు ప్రకటించబడినవి. క్రికెట్ పోటీ ప్రధాన నిర్వాహకుడు శ్రీ జైపాల్‌సింగ్ దిగువపేర్లను ప్రకటించారు.

ప్రధాని ఎలివెన్: శ్రీయుతులు జైపాల్ సింగ్, ఎమ్. ఆర్. కృష్ణ, జె. కె. ఖాన్‌స్లే, సర్దార్ శ్రీజిత్‌సింగ్ మజీథియా, అజిత్ సింగ్, డి. వై. పావర్, గిరిరాజ్ శరణ్ సింగ్, టి. యస్. విశ్వనాథ, ఏ. కె. గోపాలన్, ఆర్. పోడార్, సుందరలాల్, కమలాస్వామి, సి. జి. రెడ్డి.

వైస్ ప్రెసిడెంట్ ఎలివెన్:

ధంగార్పూర్ మహారాజా, డాక్టర్ రామచంద్రన్, కె. డి. మాలవీయ, షానవాజ్, బి. హెచ్. ఖర్డేకర్, హరిమోహన్, పాట్నా మహారాజా, వి. పి. నాయర్, ఏ. బారో, భవానీసింగ్, ఫిరోజ్‌గాంధి, సదత్ అలీఖాన్.

నేడుకూడా స్టేడియమ్‌లో తుది ట్రయల్ మ్యాచ్ జరిగింది. రెండు జట్టుల కెప్టెనులు నెహ్రూ, రాధాకృష్ణన్‌లు ఈ పోటీ తిలకించినారుకాని ఆడలేదు.

నేటి పోటీలో ప్రధాని జట్టు ఎనిమిది వికెట్లకు 93 పరుగులు చేయగా వైస్‌ప్రెసిడెంట్ జట్టులో అందరూ 85 పరుగులకే ఔట్ అయినారు.

### ఆస్ట్రేలియాపై పియర్సెస్ ఎలివెన్ పైచేయి

స్కార్‌బరో, సెప్టెంబర్ 10—ఆస్ట్రేలియా-పియర్సెస్ ఎలివెన్ జట్టులకు జరుగుతున్న క్రికెట్ పోటీలో నేడు ఆట రెండవరోజు పోటీ అంతమయ్యేసరికి స్కోరు యిలావుంది:

టి యన్. పియర్సెస్ ఎలివెన్—మొదటి యిన్నింగ్స్- 320.

ఆస్ట్రేలియా: మొదటి ఇన్నింగ్స్- 317.

పియర్సెస్ ఎలివెన్: రెండవ ఇన్నింగ్స్—రెండు వికెట్లకు 167.

### ఇతరవార్తలు

గురువారంనాడు చెన్నపురిలో మైసూర్, మద్రాసు ఫుట్‌బాల్ జట్టులకు జరిగిన ఎగ్జిబిషన్ పోటీలో మైసూర్ 2-0 గోల్‌లతో గెలుపొందింది.

చెన్నపురిలో జరుగుతున్న ఎమ్. యు. సి. గోల్డు కప్పు హాకీపోటీలలో బుధవారం సాయంకాలం సదరన్ రైల్వే అట్లాంటిక్ అసోసియేషన్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీసు జట్టు 3-1 గోలులలో ఓడించింది.

ఇండియా ఎలివెన్‌కూ, కామన్‌వెల్తు ఎలివెన్‌కూ నాగపూర్‌లో డిసెంబర్‌లో పోటీ ఏర్పాటుచేయడానికి మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం 10 వ తేదీన నాగపూర్‌లో తీర్మానించింది.

మూడవ ఆసియా టేబిల్ టెన్నిస్ పోటీలు 1954 లో సింగపూర్‌లో జరపడానికి నిర్ణయం చేయబడినట్లు టోకియోవార్త.

బుధవారం సాయంకాలం బెంగుళూరులోని సదరన్ పోలీసు గ్రౌండ్సులో సింహళం హాకీ అసోసియేషన్‌కు, బెంగుళూరుస్కూల్స్ ఎలివెన్‌కూ ఎగ్జిబిషన్ పోటీ జరుగగా రెండవ జట్టు 3-2 గోలులలో గెలుపు సంపాదించింది.

గురువారంనాడు పర్వీస్ సెస్ ఎలివెన్ జట్టు (ఇండియనులు) లంక హాకీ అసోసియేషన్‌ను 6-1 గోలులతో ఓడించింది.

ఇండియా, కామన్‌వెల్తు క్రికెట్ జట్టులకు ఒక టెస్టు పోటీ హైదరాబాద్‌లో జరపడానికి హైదరాబాద్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అంగీకరించినట్లు హైదరాబాద్‌నుంచి వార్త వచ్చింది.

---

మధ్యభారత్‌లో 1952-53 సంవత్సరానికి బంగాళా దుంపలు, పంచదార చెరుకు ఉత్పత్తి చేసే భూమిపై శాల్యం పెరిగింది.

# ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

జిల్లాబోర్డు ఎక్కౌంటెంట్ ద్వారా పంపినది 15-0-0
శ్రీ వి. పురుషోత్తం, న్యూమల్లేపల్లి హైదరాబాద్ 5-0-0
శ్రీ సి. విఠల్, ఆసిఫాబాద్ 5-0-0
శ్రీమతి అరుణకుమారి, మునిరాబాద్ 5-0-0
ఇండియా ప్రభుత్వం నేషనల్ కాంపుల్ సర్వే హైదరాబాద్ బ్లాక్ ఉద్యోగులు 75-0-0
డాక్టర్ ఆర్. సుబ్బారావు, నల్లగొండ 10-0-0
శ్రీ పి. యస్. యన్. మూర్తి, బేగంపేట విమానాశ్రయం 5-0-0
మారం నరసయ్య అండ్ సన్స్, జనగామ 25-0-0
పి. డబ్లుయు. డి. రిక్రియేషన్ క్లబ్ సభ్యులు (కోరాపుట్) కార్యదర్శి ద్వారా పంపిన విరాళాలు 50-0-0
ఈస్టు రైల్వే (సిని) శానిటరీ, మలేరియా, స్టేషన్ కమిటీల ఉద్యోగులు శ్రీ ఆర్. సత్యనారాయణరావు ద్వారా 22-0-0
సినీస్టేషన్ రైల్వే ఉద్యోగులు శ్రీ ఆర్. కోటేశ్వరరావుద్వారా 40-0-0
ఖరగ్‌పూర్‌లోని నార్త్‌వెస్టు ఇంజినీరింగ్ డిపార్టుమెంటు ఉద్యోగుల విరాళాలు మిస్టర్ అబ్దుల్ సమీద్ ద్వారా 27-6-0
ఈస్ట్ రైల్వే ఇండియన్ ప్రైమరీ స్కూలు తెలుగు విద్యార్థులు ఖరక్‌పూర్ శ్రీ కె. మోహనరావు ద్వారా పంపిన విరాళాలు 8-4-0
శ్రీ బి. లక్ష్మయ్య, హౌరా 12-8-0
శ్రీ పి. విశ్వనాథం, (జయపూర్) సేకరించినది 59-0-0
శ్రీ బైసిల్లి అప్పారావు, (బేరిగుమ్మ, కోరాపుట్) శ్రీ వి. లక్ష్మీపతి ద్వారా 19-10-0
శ్రీ డి. వి. నరసింహం, కటక్ 10-0-0
పురుషోత్తమపల్లి నివాసులు శ్రీ జి. నారాయణ రెడ్డి, వై. జాన్‌లు, శ్రీ బి. శాస్త్రి ద్వారా 15-0-0
వర్లాకిమిడి యం. ఆర్. బాయిస్ హైస్కూలు మెట్రిక్యులేషన్ ఆంధ్ర విద్యార్థులు 10-0-0
జైపురం విశ్వబ్రాహ్మణ సంఘం సేకరించి శ్రీ అప్పల భక్తుల సన్యాసయ్య, అదిరి, జైపూర్ ద్వారా పంపినది 40-10-0
శ్రీ ఉప్పల బుచ్చబ్బాయి, జైపూర్ 5-0-0
బోర్డు హైస్కూలు, యాడికి, విద్యార్థులు 19-0-0
భీమవరం వెస్ట్‌రేంజి ఉపాధ్యాయ సంఘక 20-10-0
ఇందులో ఈ రేంజి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్సువిరాళం కూడా చేరివున్నది.
చిత్తూరు, కమ్మర్షియల్ డిపార్టుమెంటు సిబ్బంది వసూళ్లు 19-6-0
శ్రీ చల్లా నారాయణ, దామరాజేంద్రపేట, బెంగుళూరు 5-0-0
శ్రీ టి వాసుదేవరావు అండ్ కె. ఎల్. నారాయణరావు, లంకలకలవగుంట గ్రామస్తుల దగ్గరనుంచి వసూలు చేసిన విరాళాలు 20-0-0
శ్రీ వాణీ బాలసంఘం, ప్రొద్దుటూరు శ్రీ భాస్కర వేణుగోపాల్‌గారి ద్వారా 11-13-0
సి. ఎస్. వి. పి డబ్ల్యు డి విరాళ్‌పేట శ్రీ సి. ఎస్. మూర్తి (కూర్గు)గారి ద్వారా 25-0-0
ఆర్. మహమ్మద్ గౌస్, చిత్తూరు తాలూకా ఆఫీసులో చేసిన వసూళ్లు 43-0-0
ఎ. ఎం. రాజా కేరాఫ్ కె ఎల్. నారాయణ క్లార్క్, ఆర్. ఐ. ఆఫ్ లోకల్‌బోర్డు 5-0-0
శ్రీ గొంది నాగయ్యచెట్టి, జూయలర్స్, గాంధీబజార్, అనంతపురం 58-0-0
కడప, డి. ఎ. ఆఫీస్‌లో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ సెక్షన్ డ్రైవర్లు, క్లీనర్లు 33-0-0
శ్రీ టి కృష్ణాసింగ్, వై. జయరామ్ "సోషల్ వర్కర్స్", రాయవోటి 33-0-0
కార్వేటినగరం బోర్డు హైస్కూలు విద్యార్థులు 67-10-0
లండన్ మిషన్ ఆస్పత్రి, (చిక్బళ్లపూర్) కార్మికులు 30-0-0
శ్రీ భూపాలం వి అశ్వర్థ నారాయణశెట్టి, హిందూపురం 10-0-0
శ్రీ సన్నాల జగన్నాథరావు, సదరన్ రైల్వే, గుంటకల్ 10-0-0
శ్రీ ఎన్. ఎమ్. తిరుమలప్ప, బెంగుళూరు-2. 5-0-0
శ్రీ కె ఆదినారయ్య, అక్కిపేట, బెంగుళూరు 2. 5-5-0
మద్రాసు హైకోర్టు సిబ్బంది—మద్రాసు 35-5-0
శ్రీ కొత్త ఈశ్వరయ్య, కడప 15-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థులు (తమిరిశ) కృష్ణాజిల్లా 152-12-0
ఇందులో విద్యార్థులు 116-0-0, విద్యార్థినులు 36-12-0 చేరివున్నవి.
నాయుడుపేట బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 33-10-0
పుట్లచెరువు రైల్వేస్టేషన్ సిబ్బంది 11-0-0
కోటప్పకొండ అన్నదాన సమాజం (నరసారావుపేట) కార్యదర్శి ద్వారా 10-0-0
మార్కాపురం సబ్-రిజిష్ట్రార్ ఆఫీసు సిబ్బంది 20-0-0
కె బాల రంగయ్య, వినుకొండ 5-0-0
పుత్తూరు, సబ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే, 2 కాళహస్తి సర్వే డిటాచ్ మెంటుకు చెందిన సిబ్బంది, స్టోన్‌కంట్రాక్టర్ 50-0-0
తుంగభద్ర ఆనకట్ట కార్మికుల వసూళ్లు 67-9-0
గవర్నమెంటు సిరామిక్ ఫ్యాక్టరీ, గూడూరు రెండవ దఫా 20-0-0
గుంటూరు గవర్నమెంటు సెకండరీ ట్రెయినింగ్ స్కూల్ ఉపాధ్యాయ సంఘం 24-0-0
డాక్టర్ పుప్పల సుందరరామయ్య, తెనాలి 120-0-0
ఒంగోలు, డివిజనల్ ఇంజనీర్స్ ఆఫ్ హైవేస్ ఆఫీసు సిబ్బంది విరాళం 60-0-0
ఐ ఎల్ టి. డి కంపెనీ లిమిటెడ్ (ఒంగోలు) కార్మికులు 10-13-0
సిద్ధమర్రు యువజన బాల సంఘం తరపున శ్రీ ఎస్. సత్యనారాయణ రెండవ దఫా 45-12-0
బ్రాహ్మణకోడూరు బి. హెచ్. స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు 64-0-0
శ్రీ కావూరి నరసింహారావు, వేటపాలెం 25-0-0
శ్రీ బి. అన్నయ్య, సబ్‌రిజిస్ట్రార్, ఆయన సిబ్బంది, పార్వతీపురం 10-0-0
వైశ్య హాస్టల్ పతిచనపేట వార్డెన్ శ్రీ ఎ సంజీవశెట్టిగారి ద్వారా 116-0-0
శ్రీ వి. సర్వేశ్వరరావు, వాల్తేరు 5-0-0
శ్రీ పి నాగిరెడ్డి అండ్ సన్స్, మండపేట 5-0-0
శ్రీ వీరరాజు హైస్కూలు, (పెద్దాపురం) ఉపాధ్యాయులు, విద్యార్థులు 30-0-0
శ్రీ మామిడి డేవిడ్, మంగాజమ్మరావుపేట, పిఠాపురం 5-0-0
శ్రీ పుచ్చలపల్లి వెంకటకృష్ణారెడ్డి, అంగానిపాడు 25-0-0
శ్రీ కె చిన అక్కమ్మ, విరూరు గ్రామం, 30-0-0
శ్రీ చింతల గురుశాదలం కేరాఫ్ రాధాకృష్ణ అండ్ కో., గుంటూరు 15-0-0
శ్రీ ఎల్. భారతిరెడ్డి, వోమరవల్లి 10-0-0
బోర్డు హైస్కూలు, ప్రియ అగ్రహారం 10-0-0
కె రాజయ్య అండ్ సన్స్, సోంపేట 20-0-0
బి ఇ స్కూల్ సిబ్బంది దేశపూడి, వయా (తెనాలి) 8-0-0
లక్ష్మీ విలాస్ మోడరన్ కేఫ్ కార్మికులు, సిబ్బంది, సామారంగం చౌక్, బెజవాడ 10-4-0
టెలిగ్రాఫ్ ఆఫీస్ సిబ్బంది, విజయవాడ 31-7-0
శ్రీ ఎల్లాపంతుల జగన్నాథం, ఏలూరు 10-0-0
శ్రీ నిమ్మలగడ్డ రవీంద్రనాథ్ చౌదరి, దుగ్గిరాల 50-0-0
శ్రీ జంపాల సంగయ్య దుగ్గిరాల 10-0-0
శ్రీ నన్నపనేని వీరయ్య కొల్లూరు 50-0-0
ఐలవరం బి. హెచ్. ఎల్. స్కూలు ఉపాధ్యాయులు, సిబ్బంది, (రేపల్లె) 12-0-0
రాంపల్లి వెంకట సుబ్రహ్మణ్యం శెట్టి (వంపాతి అగ్రహారం విద్యార్థి బృందం తరపు) పిఠాపురం 21-0-0
శ్రీ దాసరి శాస్త్రి, గోవాడ 5-0-0
తెనాలిపి. డబ్ల్యు. డి సెక్షన్ ఆఫీసర్ ద్వారా దుగ్గిరాల సెంట్రల్ సబ్ డివిజన్ సిబ్బంది 25-0-0
శ్రీ పి. రామలింగయ్య, రిటైర్డ్ తాసీల్దార్, తెనాలి 10-0-0
నేషనల్ టుబాకో కంపెనీ లేబర్ యూనియన్, నాగన్నపాలెం, గుంటూరు 29-4-0
రవీంద్ర కేఫ్, పవర్‌పేట, ఏలూరు 15-0-0
శ్రీ రామకృష్ణ భజన సంఘం, మోదుకూరు 19-2-0
శ్రీ కామిశెట్టి కోట వీరయ్య, మోదుకూరు 5-0-0
శ్రీ రామకృష్ణ భజన సంఘం, మోదుకూరు 23-10-0
శ్రీ అల్లూరు లక్ష్మీపతిరాజు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కొత్తవలస 64-0-0
శృంగవరపుకోట గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ 107-3-0
శ్రీ కె వెంకటేశ్వర చిట్‌ఫండ్ కంపెనీ, శ్రీకాకుళం 5-0-0
శ్రీ కె రాజగోపాలరావు, ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్, శ్రీకాకుళం 5-0-0
శ్రీ ఆర్. వి సీతారామస్వామి, ఆర్. ఆర్. బి హెచ్. హైస్కూల్, పిఠాపురం 7-0-0
శ్రీ రామకృష్ణ బస్‌సర్వీస్, తుని 5-0-0
ఆర్. యస్. చిదంబర అయ్యర్ అండ్ బ్రదర్సు సర్పవరం, విశాఖజిల్లా 20-0-0
బి. హెచ్. స్కూల్ విద్యార్థులు, సిబ్బంది, పరవాడ, విశాఖజిల్లా 30-0-0
బోర్డుహైయర్ ఎలిమెంటరీ సెక్షన్ టీచర్సు యూనియన్, యస్. చిక్కోల (ప గో) 15-0-0
శ్రీ రంగవరపు రంగారావు శ్యామలదాను అగ్రహారం, గుంటూరు 10-0-0
శ్రీ సి హెచ్. దశరథరామయ్య, మాడుతిపాలెం, దివితాలూకా 20-0-0
బోర్డు బాలికా ప్రాథమిక పాఠశాల వానపాములు 5-0-0
డాక్టర్ జి వి. కృష్ణారావు, గుంటూరు 12-2-0
శ్రీ మూల్పూరు వెంకట గోపాలకృష్ణ ప్రసాద్, పామర్రు 5-13-0
శ్రీ టి. కనకయ్య, తణుకు 5-0-0
శ్రీ పి వెంకటరెడ్డి, చీరాల 10-0-0
ఇంకొల్లు హైస్కూల్ విద్యార్థులు (వేటపాలెం) 75-0-0
ఒంగోలు తాలూకా రుద్రవరం గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ 30-0-0
ఆదర్శ హిందీ విద్యాలయం, పొదిలి (శ్రీమతి కె సరస్వతి దేవకిగారి 10-0-0 లతో సహా) 156-2-0
గుండలూరు పంచాయతీబోర్డు 25-0-0
శ్రీ జి. వెంకటరెడ్డి, గట్టువారిపాలెం 10-0-0
ప్రెసిడెంటు, పంచాయతీబోర్డు ఆఫీసు, నల్లమేడ 25-0-0
శ్రీ యస్. ఆర్. వి. ఆయిల్ ప్రోడక్ట్సు కంపెనీ, కల్లూరు 32-0-0
రొద్దం పంచాయతీబోర్డు 15-0-0
శ్రీ హెచ్. యం. విశ్వనాథప్ప, హిందూపురం 5-0-0
గొల్లపల్లి విద్యార్థి సంఘం 8-0-0
శ్రీ వి. కొండయ్య చెట్టిగారి వసూళ్లు నంద్యాల 109-0-0
విజయ క్లబ్, హోస్పేట 125-0-0
బోర్డు బాలికా ప్రాథమిక పాఠశాల టీచర్సు యూనియన్, తరటం 5-0-0
శ్రీమతి టి వీరభద్రమ్మ, గోపాలపురం 5-0-0
గుడివాడ ట్యుటోరియల్ కాలేజి గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ 7-7-0
శ్రీ మామిళ్లపల్లి వి. రత్నం, పాలకొండ 5-0-0
శ్రీ పి రాధాకృష్ణమూర్తి, కోపరేటివ్ సబ్-రిజిస్ట్రారు, గుంటూరు 10-0-0
అడిషనల్ అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటర్, మార్కాపురం 10-0-0
షేక్ అబ్దుల్ ఖుద్దుస్, పొన్నూరు 5-8-0
బళ్లారి కోపరేటివ్ సొసైటీ జిల్లా రిజిష్ట్రారు కార్యాలయం ఉద్యోగులు 21-0-0
శ్రీమతి బి యస్ ప్రభావతి, నల్లగొండ 10-0-0
శ్రీమతి రాజమ్మ, కోసూరు 5-0-0
శ్రీ జి రామిరెడ్డిగారి వసూళ్లు, కాళహస్తి 7-0-0
మదనపల్లె ఆర్య వైశ్య హాస్టల్ విద్యార్థులు 16-0-0
వేమన బోర్డు హైస్కూలు, అరవపారం సి సెక్షన్ వసూళ్లు 6-8-0
నారాయణవరం గోదావరి ఫ్లడ్ రిలీఫ్ కమిటీ 11-0-0
ఆహారోత్పత్తి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కార్యాలయం ఉద్యోగులు, చిత్తూరు 30-15-0
సర్వే అసిస్టెంట్ డైరెక్టరు, సిబ్బంది నుంచి వసూలుచేసి పంపినది (కుప్పం) 159-6-0
శ్రీ బి. జి రంగయ్యచెట్టి, పెరుమాళ్ రాజపేట, ఆర్కోణం 20-0-0
లక్ష్మీకాంతం అండ్ కో., కోసూర్ 5-0-0
శ్రీమతి జి యస్. అన్నపూర్ణమ్మ, కొత్తకోట, చిత్తూరుజిల్లా 10-0-0
శ్రీ గోవిందాచారిగారి వసూళ్లు, ఏనువల్లపల్లి 31-10-0
దీనిలో శ్రీ ఎ. టి రెడ్డి, శ్రీ సి. ఓబులరెడ్డిగార్లు యిచ్చిన చెరి అయిదురూపాయలు చేరి వున్నవి.
బృందగిరి పంచాయతీబోర్డు 20-0-0
శ్రీ గవర్నమెంట్ ట్రెయినింగ్ స్కూలు, కడప, సెక్రటరీద్వారా, 197-0-0
శ్రీ పోలిన వెంచయ్యనాయుడు, బైనపల్లి, కోడూరు, కడపజిల్లా 5-0-0
5 రూపాయల లోపు మొత్తాలు 91-12-0

నిన్నటి మొత్తం 1,86,008-3-8

నేటి మొత్తం 2,07,272-9-10

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## గోదావరి వరద నష్టాలు

### పార్లమెంటులో హోం మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11—గోదావరి వరదవల్ల 30 మంది వరకు మరణించారని, 500 ఇళ్లవరకు పూర్తిగా కూలిపోయాయని, 4,500 ఇన్ను ఒక మాదిరిగా దెబ్బతిన్నాయని, కొన్ని గుడిసెలు కొట్టుకుపోయాయని, 58 గ్రామాలు నష్టపోయాయని నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఒక ప్రశ్నకు హోం శాఖా మంత్రి డాక్టర్ కట్జూ లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.

# 1953-54 ఇండియా సప్లిమెంటరీ బడ్జెట్

## 10,35,90,000 రూపాయల మంజూరుకు పార్లమెంటులో ప్రతిపాదన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11—

ప్రజాప్రతినిధుల సభలో నేడు 10,35,90,000 రూపాయల సప్లిమెంటరీ బడ్జెటును ఆర్థికశాఖామంత్రి శ్రీ దేశముఖ్ ప్రతిపాదించారు.

ఇది 1953-54 సంవత్సరానికి, రైల్వే పద్దు మినహాగా, తక్కిన కేంద్రప్రభుత్వ వ్యయానికి సంబంధించినట్టిది.

కొరియాకు భారత సైనికదళాన్ని పంపడానికి అయినఖర్చు 60 లక్షల రూపాయలు ఈ బడ్జెట్‌లో ఒక ముఖ్యవిషయం. కొరియా విషయంలో తటస్థరాజ్యాల కమిషన్ సమావేశానికి ఇండియా ప్రతినిధులు హాజరుకావడానికి 3 లక్షల రూపాయల ఖర్చుకు ఈ సప్లిమెంటరీ బడ్జెట్‌లో అవకాశం కల్పించబడింది.

బడ్జెట్‌లోని అధిక భాగం అనగా 9, 36, 36 000 రూపాయలు ఆహార, వ్యవసాయ శాఖ సప్లిమెంటరీ వ్యయానికి సంబంధించినట్టివే,

తక్కిన ఇతర పద్దులలో పంచవర్ష ప్రణాళిక ప్రచారానికి 38 30 లక్షలు, దొంగరవాణాను, దోపిడీదారులను అరికట్టేటందుకు కచ్‌లో ప్రత్యేకంగా నియమించబడ్డ పోలీసుదళానికి ఒకలక్ష, ప్రెసిడెంటుకు కొత్తకారు నిమిత్తం 20 వేలు, ఉత్పత్తిశాఖకు 10,000 రూపాయలు కేటాయించబడ్డాయి.

ఆహార వ్యవసాయ శాఖ ఖర్చులో 1,36,000 రూపాయలు శాకా తైలాల ఉత్పత్తి కంట్రోలరు కార్యాలయంకోసం వుద్దేశించబడ్డాయి. ఈ కార్యాలయం కార్యక్రమం విస్తరింపజేయబడింది దాని ఫలితంగా ఈ ఖర్చు పెరిగింది. పరిశ్రమల అభివృద్ధి అజమాయిషీ చట్టాన్ని చక్కెర, వనస్పతి పరిశ్రమలకు వర్తింప జెయ్యడంవల్ల ఈ కంట్రోలరు విధులు పెరిగాయి.

ఒక లక్ష టన్నుల చక్కెరను దిగుమతి చేసుకోడానికి ఖర్చు ఈ పద్దుకింద చూపబడింది ఈ దిగుమతి ప్రభుత్వ అకౌంటు క్రిందనే జరుగుతుంది. అందులో 20 వేల టన్నుల దిగుమతికి ఏర్పాట్లు జరిగాయి, తక్కిన 80 వేల టన్నుల చక్కెర డిసెంబరులో దిగుమతి కాగలదు ఆ తరువాత 1954 మార్చిలో చెరకు పంటను పరిశీలించిన తర్వాత దేశంలో చక్కెర పరిస్థితిపై నిర్ణయాలు చేయబడగలవు.

ఇప్పుడు దిగుమతి చేసుకోబడే చక్కెర ఖరీదు 7 25 కోట్ల రూపాయలు కాగలదు. ఈ చక్కెర రాష్ట్రప్రభుత్వాలకు అమ్మబడి రేషన్ దుకాణాలద్వారా, చవుక దుకాణాల ద్వారా ప్రజలకు అందజేయబడగలదు తరువాత సహకారసంఘాలకు ఈ చక్కెర సరఫరా చెయ్యబడి, మిగిలింది వర్తకులకు అమ్మబడగలదు.

ఈ చక్కెరధర మద్రాసు, బొంబాయి, సౌరాష్ట్ర, కొచ్చిన్ రేవులలో మణుగు 30 రూపాయలు, కలకత్తారేవులో 29-4-0 వుండగలదు. ఈ విధంగా ఈ చక్కెరను అమ్మితే మొత్తం 8 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేయబడింది.

ఆహార శాఖకు సంబంధించిన ఇతర పద్దులలో-1951-52 నాటి చక్కెర విల్వలపై కంట్రోలు ధర తగ్గించినందుకు చక్కెరమిల్లులకు ఇవ్వబడే నష్ట పరిహారం 2,06,50,000 రూపాయలు, తగ్గించబడ్డ ధరతో చక్కెర ఎగుమతి చేయడం వల్ల ఫ్యాక్టరీలకు వచ్చే నష్టానికి పరిహారంగా ఇవ్వబడే 3,50,000 రూపాయలు చేరి వున్నాయి.

## విపణివీథి

### సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 11—

| అమ్మకం వన్ను | రు. | అ. | పై. |
|---|---|---|---|
| సవరం చిల్లరధర | 58 | 6 | 0 |
| పొట్లా బంగారం | 89 | 0 | 0 |
| మూసా బంగారం | 87 | 8 | 0 |
| వెండి వందతులాలు | 158 | 0 | 0 |
| వెండి తులం 1-3 | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

(531 పౌనులు) మిషన్ వరకు 230-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

3% ఎన్ ఎస్.ఎ. రెడీ 462-0-0

కొబ్బరినూనె కొలంటో (87½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 31-12-9 |
| ఆరోస్ బ్రేండ్ | 32-0-9 |
| ఎవరెస్టు బ్రేన్డ్ | 32-0-9 |

ఆముదం 500 "తిరువత్తూరు" 310-0-0

సేలమ్ లోటస్, స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా 23-8-9

పంచదార (2 అందర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

| | |
|---|---|
| ప్యారీస్, కాన్పూర్, సామర్లకోట | 97-8-9 |
| ఉయ్యూరు | 98-0-9 |

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 11—

| అమ్మకం వన్ను | రు. అ. పై |
|---|---|
| పొట్లా బంగారం రెడీ | 88-2-0 |
| వెండి 100 తులం | 156-0-0 |
| సవరను | 58-0-0 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 10—

| | |
|---|---|
| నేటి ఓపెనింగ్ | — 33.28 |
| నేటి క్లోజింగ్ | — 33.27 |

1953 సెప్టెంబర్ 12, శనివారం

విజయనామ సంవత్సర

భాద్రపద శుద్ధ చవితి

వినాయక చతుర్థి

చవితి రా॥ 7-41 గంటలవరకు

స్వాతి పూర్తిగా

వర్జ్యం: ప॥ 10-21 నుంచి 12-6 గం॥వరకు

## ఉత్తమ తెలుగు గ్రంథాలకు ప్రభుత్వ బహుమానాలు

### తెలుగు భాషాసమితి ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 10—1952-53 సంవత్సరంలో ప్రచురితమైన తెలుగు గ్రంథాలలో ఈ క్రిందివాటిని ఉత్తమ గ్రంథాలుగా పరిగణిస్తూ మద్రాసు ప్రభుత్వం తెలుగు భాషా సమితి ద్వారా బహుమతులను యివ్వటానికి నిశ్చయించింది.

(1) గేయాలు-శతపత్ర సుందరి-రచయిత శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు (2) తెలుగు వాఙ్మయంలో హాస్యం-తెలుగు హాస్యం-రచయిత శ్రీ యం సంగమేశం, (3) జానపద గేయాలపై విమర్శ-జానపదగేయవిమర్శ-రచయిత శ్రీ హరి ఆదిశేషువు (4) గృహనిర్వహణ శాస్త్రం-రచయిత్రులు శ్రీమతి కె లీలావతీ దేవి, శ్రీమతి జి. బాలా త్రిపురసుందరి (5) ఖగోళ శాస్త్రం-రచయిత శ్రీ కె. శేషగిరిరావు.

## 'నిరుద్యోగానికి' ప్రతి మంత్రీ బాధ్యులే

### స్టేట్స్ కౌన్సిల్‌లో డాక్టర్ రాధాకృష్ణన్ జవాబు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11—దేశంలో నిరుద్యోగానికి ప్రతి మంత్రీ బాధ్యుడని ఇండియా వైస్-ప్రెసిడెంట్ డాక్టర్ రాధాకృష్ణన్ నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో అన్నారు.

నేడు స్టేట్స్ కౌన్సిల్ సమావేశంలో కమ్యూనిస్టు సభ్యుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు, దేశంలో నిరుద్యోగంవల్ల ఆహారపు కొరతవల్ల, క్షామంవల్ల ఏర్పడిన విషమ పరిస్థితిని తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే తీర్మానాన్ని ప్రతిపాదించి వప్పుడు ఇలాంటి తీర్మానానికే ప్రజా ప్రతినిధుల సభలో సమాధానమిచ్చిన ఆర్థికమంత్రిగాని, ఆయన ఇద్దరు డిప్యూటీ మంత్రులుగాని స్టేట్స్ కౌన్సిల్‌కు హాజరుకాలేదు.

ట్రెజరీ బెంచీలలో మంత్రులు శ్రీయుతులు బిశ్వాస్, రాజకుమారి అమృతకౌర్, కృష్ణమాచారి, డాక్టర్ సి ఎస్. దేశముఖ్, శ్రీమతి చంద్రశేఖరన్, కృష్ణప్పగారు ఉన్నారు.

ఈ తీర్మానంపై ప్రభుత్వం భావాన్ని తెలిపేవా రెవరండీ?" అని శ్రీ బి. సి. ఘోష్ ప్రశ్నించారు

డాక్టర్ రాధాకృష్ణన్, "ఆహారపు కొరతను గురించి డాక్టర్ దేశముఖ్‌గారండీ! నిరుద్యోగాన్ని గురించి ప్రతివారూ బాధ్యత వహించవచ్చునండీ."

---

ఆంధ్ర విజ్ఞానసమితి రాయపేట కార్యాలయంలో సెప్టెంబరు 12 వ తేదీ సాయంత్రం 6 గంటలకు వినాయక చవితి ఉత్సవం జరుపుతుంది.





నెల్లూరు, గుంటూరు, కృష్ణా, తూర్పు మరియు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు:
జనరల్ ఏజన్సీస్ (సర్కార్సు) లిమిటెడ్, రాజమండ్రి.




కోట్లకొలది జనుల బాధ నివారిణి




అనాసిన్ నాలుగు ఔషధముల కూర్పుతో శాస్త్రరీత్యా తయారింప బడినది. క్వినైన్, ఫినాసిటన్, కెఫిన్ మరియు ఎసిటిల్ శాలసిలిక్ యాసిడ్ చేరి డాక్టరు ప్రిస్క్రిప్షన్ వలె పని చేయును. ఈ నాలుగు మందులు ఒకటై త్వరితంగాను, నిరపాయముగాను మరియు ఖండితముగాను మీకు తలనొప్పి, జ్వరం, శీతలం, మొదలగు బాధలనుండి తప్పక నివారణ కలుగును.
అనాసిన్ కడుపునకు, రొమ్మునకు హాని చేకూర్చదని జ్ఞాపకముంచుకొనండి.

అనాసిన్ బిళ్లలు

32 మాత్రల ప్యాకేజి యందును మరియు 2 మాత్రల పొట్లమునందును దొరకును.

# ప్రకటన

# మదర్‌లాండ్

(ఉత్తమమైన ఇండియన్ తయారు)

హారిజాంటల్

డీసెల్ యింజన్లు

మైసూరు, హైదరాబాద్, టి. సి. స్టేట్సుసహా దక్షిణ ఇండియాకు మేము సోల్ సెల్లింగ్ ఏజంట్లుగా నియమింపబడితిమని మా అభిమానులకు, ఖాతాదారులకు తెలుప సంతసించుచున్నాము.

మాడరన్ యింజనీరింగ్ కంపెనీ,

2/27, బ్రాడ్వే, మద్రాసు-1.

Phone: 2745. Grams: "Tractors."




# లేఖలు

## పెద్దాపురం తాలూకాలో కాల్వల దుస్థితి

ఆర్యా!

పెద్దాపురం తాలూకాలో ఏలేరు నదికి ఆగస్టు 1 వ తేదీన వచ్చిన వరదలవల్ల వీరవరం కాల్వ, రేవళ్ళ కాల్వ, కుమ్మర గోతుల కాల్వల మట్టి గట్లు విరిగిపోయి గొర్రికండి కాల్వలో పడగా నీరు పట్టక, కాల్వకు యిరు ప్రక్కల నున్న ఊడ్చిన వరి పొలములు పూర్తిగా నీటిలో మునిగిపోయినవి. వీరవరం, తిరుపతి, చంద్రమాంపల్లి, రాజాపాలెం గ్రామముల తాలూకు వరి పొలం సుమారు వేయియకరములు ఎందుకూ పనికిరాకుండా పోయినవి. తిరిగి ఊడ్పులకు వరినారు దొరకక రైతులు చాలా యిబ్బందికి లోనగుచున్నారు. భూమిలో సుమారు 15,000/-బస్తాల పంట పోయినది కనుక గవర్నమెంటువారు ఏలేరు నదికి, ఆ కాల్వలకు రాతిగట్లు కట్టించిన యెడల గొర్రికండి రైతులకు ముంపు తగ్గి సరైన పంట పండును. పిఠాపురం ఫిర్కా రైతులకు ఎద్దడి లేకుండా నీరు ప్రవహించును సర్కారువారు రైతులబాధ గమనించి అధికారులతో తృప్తికి తోడ్పడుటకున్నూ రేవళ్ళ కాల్వకు, కుమ్మరిగోతుల కాల్వకు వెంటనే రాతిగట్లు కట్టించమని కోరుచున్నాను.

—దాగంటి బాలకృష్ణ, (ఫిర్కా రైతు సంఘ అధ్యక్షుడు, దివిలి)

## టపా బట్వాడాకు వాన్ల ఏర్పాటు

### నెల్లూరు సభ నిరసన

నెల్లూరు, సెప్టెంబర్ 1—నిన్న సాయంత్రం నెల్లూరు హెడ్ పోస్టాఫీసు ఆవరణంలో జరిగిన బహిరంగ సభలో పోస్టల్ శాఖ ఉన్నతోద్యోగులు ప్రవేశపెట్టదలచిన మోటారు రవాణా పద్ధతివల్ల ప్రజలకు ఏ మాత్రం లాభం లేకపోగా, దానివల్ల ప్రజాధనం దుర్వినియోగం కాగలదని ఒక తీర్మానం ఆమోదించబడింది.

సభ నెల్లూరు పోస్టుమెన్ యూనియన్ యాజమాన్యాన ఏర్పాటు చెయ్యబడింది. నెల్లూరు వాణిజ్య మండలి కార్యదర్శి శ్రీ కోట వెంకటరంగంగారు సభకు అధ్యక్షత వహించారు.

సభా ప్రారంభమున పోస్టల్ ఉద్యోగి శ్రీ టి. జయంత్ గారు మాట్లాడుతూ, ఈ నూతన విధానంవల్ల ప్రజాధనం ఖర్చు కావడమే గాని సౌకర్యాలు కలగజాలవని, పైగా నలుగురు నాల్గవ తరగతి పోస్టల్ ఉద్యోగులు బర్తరఫ్ కాగలరని అన్నారు.

శాసనసభ్యుడు శ్రీ బందపల్లి కృష్ణారావు గారు ప్రసంగిస్తూ, ఈ కొత్త పద్ధతివల్ల ఈ నాడు నలుగురిని బర్తరఫ్ చేయడంతో ముగిసేదికాదని, భారీ ఎత్తున కార్మికులను ఉద్యోగాలనుంచి తొలగించడానికి ఇది ప్రారంభమని హెచ్చరించారు. పోస్టల్ శాఖలో ఎక్స్ట్రా డిపార్టుమెంటు ఉద్యోగులనీ, రాష్ట్ర ప్రభుత్వంలో 8 (ఎ) ఉద్యోగులనీ ఒక క్రొత్త తరగతిని సృష్టించి, దోపిడీ విధానాన్ని ప్రభుత్వం అవలంబిస్తున్నదని కూడా అన్నారు.

పోస్టుమెన్ యూనియన్ ప్రెసిడెంటు శ్రీ చుండి విశ్వనాథంగారు ఇదివరలోకూడా ఇట్టి పనులు జరగడం, వాటివల్ల అనేకులు ఉద్యోగాలు పోగొట్టుకొనడం సంభవించినట్లు వివరిస్తూ, ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగమవుతున్నప్పుడు ప్రజలు అప్రమత్తులై పోస్టల్ ఉద్యోగులకు అండగా నిలబడవలెనని అర్థించారు.

జిల్లా ప్రజా-సోషలిస్టుపార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ గండికోట వెంకటేశ్వర్లుగారు మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్రా పోస్టల్ సర్కిల్ ఏర్పడబోతున్న శుభసమయంలో ఇట్టి మార్పు ప్రవేశపెట్టి ప్రజాధనం అనవసరమైనవాటికి ఖర్చు పెట్టుట శోచనీయమని, ప్రజలు, పోస్టల్ శాఖవారు ఏకకంఠంతో మోటారు సర్వీసు నష్టదాయకమని ఘోషిస్తున్నపుడు ఆ ప్రయత్నము విరమించుట సమంజసమని అన్నారు. నలుగురు పర్మనెంట్ పోస్టల్ ఉద్యోగులను నిష్కారణంగా పనినుంచి తొలగించడము రాజ్యాంగ సూత్రములకు విరుద్ధమని, కాబట్టి ఆ ప్రయత్నంకూడా విరమించుకోవాలని క్రొత్త ఆంధ్రా సర్కిల్ డైరెక్టరుకు విజ్ఞప్తి చేస్తూ, ఆ విధంగా జరగని యెడల పోస్టల్ ఉద్యోగులకు ప్రజా-సోషలిస్టు పార్టీ అండగా నిలబడి వారి న్యాయమైన, చట్టబద్ధమైన కోర్కెలు ఈడేరుటకు తో[illegible]గలదని చెప్పారు

తర్వాత శ్రీ జి సి కొండయ్యగారు (ఎం.యల్.ఏ) మాట్లాడుతూ, దేశంలో ఒకవైపు నిరుద్యోగం ప్రబలిపోతుండగా, మరోవైపు ఉద్యోగాలలో ఉన్నవారిని తొలగించుట సహించరాని విషయమన్నారు.

పోస్టుమెన్ యూనియన్ తరఫున శ్రీ సి హెచ్. వెంకటేశ్వర్లుగారు ప్రసంగించిన పిమ్మట మోటారు రవాణాపద్ధతిని ప్రవేశపెట్టరాదని ఒక తీర్మానం, నలుగురుపోస్టల్ కార్మికులను పనినుంచి తొలగించడం పట్ల తీవ్ర అసమ్మతి తెల్పుతూ మరొక తీర్మానం, ఎక్స్ట్రా డిపార్టుమెంటును విస్తృతం చేయుట పట్ల ఆందోళన ప్రకటిస్తూ వేరొక తీర్మానం చేశారు.

మిస్టర్ ఖాదర్ హుస్సేన్ (పోస్టల్ యూనియన్ కార్యదర్శి) వందనసమర్పణతో సభ ముగిసింది. తీర్మానములు తంతిద్వారా ఆంధ్రా సర్కిల్ డైరెక్టరుకు, ఢిల్లీలోని కమ్యూనికేషన్సు మంత్రికి తెలుపబడినవి

### పశుసంపద అభివృద్ధి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9—ఈ నెల 24 నుంచి 29 వరకు జరుగగల వ్యవసాయమంత్రుల సమావేశంలో పశుసంపద అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను గురించి పరిశీలించబడగలదని తెలుస్తున్నది.

## ప్రకాశంగారి నాయకత్వం

(1 వ పేజీ తరువాయి)

"మొట్టమొదట శ్రీ ప్రకాశం గారు సెప్టెంబరు 7 వ తేదీన ఢిల్లీలో తాము భారత ప్రధాని నెహ్రూతో కావించిన సంభాషణ వివరాలను సభవారికి వివరించి. ప్రజా-సోషలిస్టు శాసన సభ్యుల అత్యవసర సమావేశాన్ని జరపవలసి వచ్చిన పరిస్థితులను తెలియజేశారు, ప్రజా-సోషలిస్టుపార్టీ నా[illegible] ఆచార్య కృపలానీ, శ్రీమతి సుచేతా కృ[illegible] కే[illegible]ప్పన్ ప్రభృతులతో జరిపిన సంప్రదింపులను గురించి కూడా శ్రీ ప్రకాశంగారు సభ్యులకు వివరం చేశారు.

"ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గాన్ని స్థాపించే సందర్భంలో కాంగ్రెస్ తో నేమి ఇతర వర్గాలతోనేమి ప్రజా-సోషలిస్టు పక్షం ఎంతవరకు సహకరించవచ్చునన్న సమస్యను గురించి, ముఖ్యంగా ప్రకాశంగారి నాయకత్వం కింద ఆంధ్ర అసెంబ్లీలోని ప్రజాస్వామిక వర్గాలను, స్వతంత్ర సభ్యులను సంఘటితంచేసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయం గురించి, ఇందుకుగాను పార్టీ బాధ్యతలు, నిబంధనలు వగైరా శ్రీ ప్రకాశం గారికి అడ్డు రాకుండా చేయడం గురించి దీర్ఘంగా చర్చ జరిగింది. సభ్యు లందరూ చర్చలలో పాల్గొన్నారు.

"గోదావరి వరద ప్రాంతాలలో దిగబడిపోయిన సభ్యులు, మరికొందరు ఇతర సభ్యులు కూడా ఒకటి రెండు రోజులలో మద్రాసు చేరుతున్నామని టెలిగ్రాములు పంపారు. ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించే విషయంలో శ్రీ ప్రకాశంగారికి తాము సంపూర్ణంగా తోడ్పడగలమని నరసరావుపేటనుంచి శ్రీ నల్లపాటి వెంకటరామయ్య చౌదరిగారు తంతిద్వారా తెలియజేశారు.

"శ్రీ ప్రగడకోటయ్యగారు ఉదయం సమావేశానికి హాజరైనారు. ప్రభుత్వంలో కొన్ని పనులుండడం చేత మధ్యాహ్నం సమావేశంలో మాత్రం వారు పాల్గొనలేదు."

### రాయబారాలను గురించి

### పి. ఎస్. పి. కార్యదర్శి ప్రకటన

ప్రజా-సోషలిస్టుపార్టీలోని వ్యక్తుల వైఖరి ఏమైనప్పటికీ పార్టీ అవలంబించవలసిన విధానాన్ని గురించి దాని కార్యదర్శి శ్రీ పి వి గజపతిరాజుగారు "ఆంధ్రప్రభ" విలేకరితో ఇలా చెప్పారు:

"ఈ విషయం నిర్ణయించడానికి ఆంధ్ర ప్రజా-సోషలిస్ట్ పార్టీకి చెందిన శాసన సభ్యులకు గాని, ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్ట్ పార్టీ కార్యవర్గానికిగాని అధికారంలేదు. ఈ నెల 18 వ తేదీన ఢిల్లీలో సమావేశం కానున్న అఖిలభారత ప్రజా-సోషలిస్ట్ పార్టీ కార్యవర్గం మాత్రమే ఈవిషయంలో తుదినిర్ణయం చెయ్యడానికి అధికారం కలిగివున్నది ఆంధ్ర ప్రజా-సోషలిస్ట్ కార్యవర్గం మద్రాసులో ఈ నెల 20 వ తేదీని సమావేశమై ఈ సమస్యను చర్చించగలదు."

ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గ నిర్మాణం సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్న రాయబారాలను గురించి ప్రశ్నించగా, రాయబారాలు వ్యక్తిపరంగాగాక, పార్టీపక్షంగా జరగవలెనంటూ, ఇంకా శ్రీ గజపతి రాజుగారిలా చెప్పారు. "ప్రజా-సోషలిస్ట్ పార్టీ సభ్యులు కాంగ్రెస్ లో పూర్తి సభ్యులుగాగాని, సహ సభ్యులుగాగాని చేరడానికి వీలులేదు. కాంగ్రెస్ లో ఎవరైనా చేరదలచిన పక్షంలో వ్యక్తిపరంగా ఆ పని చేయవలసిందే తప్ప, పార్టీ తరఫున, పార్టీపేరుతో చేరడానికి వీలులేదు శాసనసభలోగాని, దాని వెలుపలనేగాని ప్రజా-సోషలిస్టు పార్టీ ప్రత్యేకంగా, స్వతంత్రంగా వ్యవహరించడం తప్పనిసరి.

"త్వరలో తిరిగి ఎన్నికలు జరగవలెనని ప్రజా-సోషలిస్టు పక్షం కోరుతున్నది. అచిర కాలంలో ఎన్నికలు జరుపబడాలన్న షరతు పైనే ప్రజా-సోషలిస్టుపార్టీ కాంగ్రెసుతో ఏవిధమైన సమాధానానికిగాని రావలసి వుంటుంది

"కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు పార్టీల మధ్య కార్యక్రమం గురించి జరిగిన ఒడంబడిక తాత్కాలిక సమాధానం వంటిది" అన్నారు.

## ఆస్ట్రేలియా జొన్నల పంపకంపై నిషేధం

### చిత్తూరు జిల్లాకలెక్టర్ ఉత్తరువు

చిత్తూరు, సెప్టెంబర్ 9—రెవిన్యూ బోర్డు ఆదేశానుసారం ఈ జిల్లాలో ఎవ్వరికీ ఆస్ట్రేలియా జొన్నలు పంపకం చెయ్యరాదని కలెక్టర్ శ్రీ టి. ప్రభాకరరావుగారు తాలూకా సప్లయి ఆఫీసర్లందరికీ ఉత్తరువులు జారీ చేశారు.

రామనాడ్ జిల్లా ఇలియంపూడి గ్రామంలో ఒకరు ఆస్ట్రేలియానుంచి దిగుమతి అయిన ఒకరకం జొన్నలు తినడంవల్ల ఒకరు చనిపోవడం, మరి 14 మంది జబ్బుపడ్డం సంభవించినట్టు చెప్పబడుతున్నది.

పుత్తూరుతాలూకా తుమ్మలచెర్వుగ్రామంలో ఈ జొన్నలు తిని 20 మంది జబ్బుపడ్డారని, వారు చికిత్స నిమిత్తం తిరుపతికి గొనిరాబడ్డారని ఇక్కడికి వార్త వచ్చింది ఉమ్మెత్త గింజలు తినడంవల్ల కలిగిన జబ్బుకు వారికి చికిత్స చెయ్యబడింది జొన్నలు ఉత్పత్తి జరిగినచోట ఈ గింజలు కలిసినవని అనుమానింపబడుతున్నది.

మద్రాసు, సెప్టెంబరు 11—ఆంధ్ర మహిళా సభ, మైలాపూరు కార్యాలయంలో సెప్టెంబరు 12 వ తేదీ సాయంత్రం 4 గంటలకు వినాయక చవితి ఉత్సవం జరుపుతుంది [illegible]

ఈ సంవత్సరం 228 ఏనుగులను పట్టవలెనని అస్సాం ప్రభుత్వం నిర్ణయించినట్టు ఢిల్లీలో ప్రకటించబడింది.



ఆంధ్ర ప్రభుత్వం మోహర్

## 'ప్రకాశంగారిని ముఖ్య మంత్రిగా ఎన్నుకోవాలి'

### శ్రీ పసల సూర్యచంద్రరావుగారి సూచన

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 8—రాగల ఆంధ్రరాష్ట్రానికి ప్రెసిడెంట్ పరిపాలనను వారించి, అన్నిపక్షలవారూ ఏకమై శ్రీ ప్రకాశంగారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనడం కర్తవ్యమని సూచిస్తూ అసెంబ్లీ సభ్యులు శ్రీ పసల సూర్యచంద్రరావుగారు ఇలా వ్రాస్తున్నారు:

"మంత్రివర్గ నిర్మాణం విషయంలో సంప్రదింపులు, సంభాషణలు అనేకంగా జరుగుతున్నవి కాని, ఇవి పార్టీ ధోరణిలో, స్వప్రయోజన పరత్వంతో జరిగినంతవరకు సుస్థిర మంత్రివర్గాన్ని స్థాపించడం అసంభవమని చెప్పవచ్చు.

"మంత్రివర్గాన్ని నెలకొల్పడానికి సమర్థుడైన నాయకుని ఎన్నిక విషయమై ఒడంబడిక కుదుర్చుకోలేక కొందరు నిరాశతో ప్రెసిడెంట్ పరిపాలనను కోరుతున్నారు వీరి ఉద్దేశమేమైనప్పటికీ వీరి దృష్టి సంకుచితమని చెప్పక తప్పదు. ఏ ఒక్కపార్టీగాని మంత్రివర్గాన్ని ఏర్పరచగలగడం అసంభవం ఆంధ్ర రాష్ట్రంలోని రాజకీయ పక్షాల ప్రస్తుత వ్యవస్థను బట్టి సుస్థిర ప్రభుత్వ స్థాపనకు వివిధ పక్షాలతో సంకీర్ణ మంత్రివర్గం తప్పనిసరి. మరే మంత్రివర్గమైనా త్వరలో పడిపోక తప్పదు.

"అదీకాక, ప్రెసిడెంట్ పరిపాలనతో మన రాష్ట్రాన్ని ప్రారంభించడం మన నాయకుల రాజకీయ దక్షతకు నిందను ఆపాదించడం. స్వప్రయోజనాలకు, రాజకీయపార్టీ, వర్గ అభిమానద్వేషాలకు అతీతులంకాలేని మన దౌర్బల్యానికి ప్రబల చిహ్నం. ఆంధ్రరాష్ట్రం అవతరణను కనిపెట్టుతున్న ఇతర రాష్ట్రాలవారి దృష్టిలో మనం ఎంతో అల్పంగా కన్పిస్తాము.

"అందుచేత ప్రెసిడెంట్ పాలనను వారించి ప్రజాస్వామిక సూత్రానుగుణంగా ఆంధ్ర శాసనసభ్యులంతా సమావేశమై ఒక నాయకుని ఎన్నుకోవాలి ఆతడు ప్రజానురంజకమైన, స్థిరమైన మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యాలి.

"ఈ సందర్భంలో మనకందరికి పెద్దలూ, మాననీయులూ, దేశానికి సేవచేసినవారూ, ఏకైకనాయకులైన శ్రీ ప్రకాశంగారిని జ్ఞాపకం పెట్టుకొనడం సమంజసం.

"వారిని నాయకులుగా ఎన్నుకోడంవల్ల మనం మన ధర్మాన్ని నిర్వర్తించడం, మనలను గౌరవించుకొనడమేగాక మనరాష్ట్రానికి మేలుచేసినవారమౌతాము."

### రెవిన్యూమంత్రి పర్యటన కార్యక్రమం

మద్రాసు, సెప్టెంబర్ 10—మద్రాసు ప్రభుత్వ రెవిన్యూ మంత్రి శ్రీ యం ఏ మాణిక్యవేలు నాయకర్ దిగువ కార్యక్రమం ప్రకారం ఆంధ్రరాష్ట్రంలో పర్యటన చేస్తారు

సెప్టెంబర్ 11 వ తేదీ రాత్రి మద్రాసులో కలకత్తా మెయిలులో బయలుదేరుతారు. 12 వ తేదీ పుదయానికి కొవ్వూరు చేరతారు. 13 వ తేదీ పుదయం బయలుదేరి రాజమండ్రి పెదతాడు ధవళేశ్వరం ఆనకట్టను పరిశీలిస్తారు సాయంత్రం మద్రాసు మెయిలులో బయలుదేరి రాత్రికి విజయవాడకు వస్తారు

14 వ తేదీ పుదయం మోటారుకారులో బందరు వెడతారు రాత్రికి విజయవాడ వస్తారు మద్రాసు మెయిలులో బయలుదేరి 15 వ తేదీ పుదయానికి చెన్నపురి చేరుకుంటారు.

## "ప్రతిభావంతులతో ఆంధ్ర ప్రభుత్వం ఏర్పడాలి"

### శ్రీ కె. ఓబుల్ రెడ్డిగారి సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 8—శైశవ దశలో వుండే ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి నాయకులుగా బహు సమర్థులూ, నిష్కళంక స్వభావం గల వ్యక్తి వుండడం అవసరమనీ, ఆంధ్ర ప్రజాసామాన్యం క్షేమం దృష్ట్యా అందరు తమతమ స్వప్రయోజనాలను వెనుక పెట్టుకోవలెననీ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కార్యదర్శి, కృషికార్ లోక్ పార్టీ కార్యనిర్వాహక సభ్యులైన శ్రీ కె ఓబుల్ రెడ్డిగారు నేడొక ప్రకటనలో వెల్లడి చేశారు.

శ్రీ ప్రకాశంగారు అపారమైన వారి అనుభవంచేత, అసమానమైన త్యాగంవల్లా, వయోవృద్ధులైకూడా అద్భుతమైన శక్తి సామర్థ్యాల కారణంగా ఆంధ్రప్రజానీకం భక్తివిశ్వాసాలను చూరగొన్నారని శ్రీ ఓబుల్ రెడ్డిగారు ప్రకటించారు.

ఆంధ్ర ప్రభుత్వం సుస్థిరమై, నిపుణంగా వుండడానికి శ్రీ ప్రకాశం, రంగా, సంజీవ రెడ్డిగార్లు ముగ్గురూ మంత్రివర్గంలో వుండడం అవసరమని లోగడ శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు చేసిన ప్రకటనతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామనీ, ఆంధ్రరాష్ట్ర క్షేమం యోచించి ఆచార్య రంగా కేంద్ర రంగాన్ని వదిలి ఆంధ్రరాష్ట్రానికి రావడం వాంఛనీయమని వారన్నారు.

ముఖ్యంగా మొన్నటి గోదావరి వరదల తరువాత ఆంధ్ర దేశంలోని ప్రతిభావంతులకు ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గంలో స్థానం వుండాలనీ, కళా వెంకటరావు, బెజవాడ గోపాలరెడ్డిగార్లు నవ్యాంధ్ర ప్రభుత్వానికి పెట్టనికోటగా వుండగలరనీ, అలాంటిది సాధ్యం కానప్పుడు ప్రెసిడెంట్ పరిపాలనే ఉత్తమమని శ్రీ ఓబుల్ రెడ్డిగారన్నారు.

## ఉద్యోగులు

మద్రాసు, సెప్టెంబర్ 9—నెల్లూరు మునిసిపల్ హెల్త్ ఆఫీసరు డాక్టర్ కె ఎస్ రామకృష్ణగారు వెల్లూరు క్షయవ్యాధి సర్వే ఆఫీసర్ గా నియమింపబడ్డారు. నెల్లూరు మునిసిపల్ హెల్త్ ఆఫీసరుగా డాక్టరు యన్ ఏ సుందరరాజులు నాయుడుగారు నియమింపబడ్డారు.

తుంగభద్ర ప్రాజెక్టు కెనాల్ సర్కిల్, ఆఫీషియేటింగ్ స్పెషల్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆదోని, శ్రీ సి వి. యస్. నరసింహారావుగారు గోదావరి వరదల వల్ల చెడిపోయిన వాటిని మరమ్మతుచేసే నిమిత్తం ధవళేశ్వరం సర్కిల్, సూపరింటెండింగ్ ఇంజనీరు స్పెషల్ ఎర్రనల్ ఆసిస్టెంటుగా బదిలీ చేయబడ్డారు.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మిస్టర్ యం. ఇ హుస్సేన్ తుంగభద్ర ప్రాజెక్టు కెనాల్ సర్కిల్ ఆదోని డివిజన్ లో నియమింపబడ్డారు.

### ఉద్యోగుల మార్పులు

ఏలూరులో ఫ్యాక్టరీల ఇన్ స్పెక్టర్ శ్రీ డి లక్ష్మీనారాయణన్ గారు, బళ్లారిలో రీజినల్ ఫ్యాక్టరీస్ ఇన్ స్పెక్టర్ గా నియమింపబడ్డారు.

అక్కడవున్న శ్రీ ఎ రామమూర్తిగారు ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ గా నియమింపబడ్డారు

గుంటూరు స్త్రీల కళాశాలలో హిస్టరీ అసిస్టెంటు లెక్చరర్ గానున్న శ్రీమతి వి. వసంతం గారు తాత్కాలికంగా ఎకనమిక్సు లెక్చరర్ గా నియమించబడ్డారు.

మదరాసు క్వీన్ మేరీసు కాలేజీలో గణిత శాస్త్రంలో అసిస్టెంటు లెక్చరర్ గా వున్న కుమారి కె. సతాసియాలు గుంటూరు స్త్రీల కాలేజీలో లెక్చరర్ గా నియమించబడ్డారు.

మదరాసు క్వీన్ మేరీస్ కళాశాలలో ఇంగ్లీషు అసిస్టెంటుగా ఉన్న కుమారి లూసి తామస్ గుంటూరు స్త్రీల కళాశాలలో లెక్చరర్ గా నియమించబడ్డారు.

### ఆంధ్ర అటవీ శాఖాధికారి

మద్రాసు, సెప్టెంబర్ 10—శ్రీ ఎన్. డి సహాని ఐ ఎఫ్ ఎస్ ఫారెస్టు కన్సర్వేటర్, ఆంధ్రరాష్ట్రం ఫారెస్టు శాఖ స్థాపన కొరకు ప్రత్యేకోద్యోగిగా నియమింపబడ్డారు వారి స్థానే కోయంబత్తూరు కన్సర్వేటరు పని ఉదకమండలంలో వున్న కన్సర్వేటరు శ్రీ వి. సి సుబ్బుస్వామిగారు చూస్తారు.

## గుంటూరు మునిసిపల్ కౌన్సిల్ సభ్యత్వం

### ఎలెక్షన్ కమిషనర్ ఉత్తరువును తాత్కాలికంగా నిలుపుదల చేయాలని హైకోర్టు ఉత్తరువు

మద్రాసు, సెప్టెంబరు 10—గుంటూరు మునిసిపల్ కౌన్సిల్ కు రెండవ వార్డులో శ్రీ చేబ్రోలు హనుమయ్యగారి ఎన్నిక చెల్లనేరదని ఎలెక్షన్ కమీషనర్, ప్రిన్సిపల్ గుంటూరు సబ్-జడ్జి యిచ్చిన ఉత్తరువును రద్దు చేయాలని కోరుతూ శ్రీ హనుమయ్యగారు నేడు మద్రాసు హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. గోవింద మీనన్ గారు పిటీషన్ను ఫైల్ లోనికి తీసుకొని ఎలెక్షన్ కమిషనర్ ఉత్తరువు అమలును తాత్కాలికంగా నిలుపుదల చేయాలని ఉత్తరువు చేశారు.

గుంటూరు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ హనుమయ్యగారు కౌన్సిల్ కు రెండవ వార్డులో 1952 నవంబరు 25 వ తేదీన ఎన్నుకోబడ్డారు వీరితో పోటీ చేసిన శ్రీ చెన్నా మల్లారెడ్డిగారికి 351 ఓట్లు వచ్చాయి. శ్రీ హనుమయ్యగారు 362 ఓట్లను గడించగా గెలుపొందినట్లు ప్రకటించబడ్డారు.

రహస్య బ్యాలట్ పద్ధతికి విరుద్ధంగా ఒక బూత్ లో పోలింగు ఆఫీసర్ 40 బ్యాలట్ కాగితాలమీద ఓటర్ల నంబర్లను కూడా మార్కు చేశాడనీ, యీ బ్యాలట్ కాగితాలను త్రోసిపుచ్చటానికి బదులు లెక్కించే సమయంలో అవి కూడా లెక్కింపబడినవనీ, ఇందుచేతనే ప్రత్యర్థికి అనుకూలంగా ఫలితం చేకూరిందనీ, లేకపోయిన పక్షంలో తాను గెలుపొందెడివాడననీ ఆరోపిస్తూ శ్రీ మల్లారెడ్డిగారు ఎలెక్షన్ పిటీషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ కమిషనర్ యీ వాదనను అంగీకరిస్తూ పోలింగ్ ఉద్యోగి చేసిన తప్పువల్ల వియోజక వర్గంలో అధిక భాగం ఓటర్ల అభిప్రాయానికి విరుద్ధంగా ప్రకటించబడిన ఫలితాన్ని రద్దు చేయాలని ఉత్తరువు చేశారు.

శ్రీ హనుమయ్య ఈ ఉత్తరువును రద్దు చేయాలని కోరుతూ రిట్ పిటీషన్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేశారు.

శ్రీ యస్. రాజేశ్వరరావు గారి సహాయంతో శ్రీ యం. కె నంబియార్ గారు పిటీషనర్ తరఫున హాజరయ్యారు.

## తుంగభద్రపై వంతెన నిర్మాణం

### గవర్నర్ కు కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి

కర్నూలు, సెప్టెంబర్ 8—మునిసిపల్ కౌన్సిలర్లతో, ప్రభుత్వోద్యోగులతో పౌరులు సహకరించి పట్టణం అభివృద్ధికి కృషి చెయ్యవలసిందిగా మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ కర్నూలు మునిసిపల్ కౌన్సిల్ తనకు చేసిన పౌరసన్మానానికి సమాధానం చెబుతూ హెచ్చరించారు.

మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యన్. నరసింహారెడ్డిగారు సన్మానపత్రం చదివారు కర్నూలు పట్టణచరిత్ర తెలియజెయ్యబడింది పట్టణం అభివృద్ధికి జరగవలసిన పనులు పేర్కొనబడినవి ముఖ్యంగా తుంగభద్రపై వంతెనకట్టి హైదరాబాద్ రాష్ట్రానికి రాకపోకల సౌకర్యాలు కలిగించాలన్నారు. డ్రెయినేజి స్కీము, నీటి సరఫరా ప్రణాళికకూడా అమలుపరచవలసివున్నదన్నారు

తుంగభద్ర వంతెన విషయమై రైల్వే శాఖామంత్రికి సిఫారసు చేస్తానని, మిగిలిన సౌకర్యాలు ఈ పట్టణం రాజధాని అవుతున్నందున విధిగా కలుగజెయ్యబడగలవని గవర్నర్ అన్నారు.

రాజధాని ఏర్పాటు చెయ్యడానికి కర్నూలు ఎక్కువ అనువుగా లేదా అని ఆంధ్రప్రభ" విలేకరి అడుగగా "ఇది యితరపట్టణాల వలెనే వుంది నీటి వసతి బాగావుంది" అని గవర్నర్ బదులు చెప్పారు. వానలు కురిసిన తర్వాత చూస్తే ఆంధ్రదేశంలోని పట్టణాలన్నీ ఉత్తర ప్రాంతంలోని పట్టణాలవలె వుంటవని ఆయన అన్నారు.

రాజధాని ఏర్పాటుకు పనులు బహు చురుకుగా జరుగుతున్నందుకు గవర్నర్ సంతోషం ప్రకటించారు.

గవర్నర్ తరువాత సాయిబాబా ఆలయానికి, బిర్లా అతిథి భవనానికి వెళ్లారు అక్కడ అనేకమందికి ఇంటర్వ్యూ యిచ్చారు

మద్రాసు, సెప్టెంబర్ 10—చాకలిపేట బసనయ్యన్ వీధిలో త్యాగరాయచెట్టి ప్రాథమిక పాఠశాల ఆవరణలో [illegible] 11 వ తేదీ సాయంత్రం 5 గంటలకు [illegible] దేవాలయాల మంత్రి శ్రీ కె. వెంకటస్వామి నాయుడుగారు వల్లియమ్మాళ్ [illegible] కల్యాణ మండపం ప్రారంభోత్సవం జరుపుతారని సమరస సన్మార్గసంఘంవారు తెలుపుతున్నారు.







మద్రాసు మరియు ఆంధ్రదేశమునకు డిస్ట్రిబ్యూటర్లు:
పి. ఆర్. శేఖర్ అండ్ కంపెని,
గుంటూరు మరియు 153, నైనియప్పనాయక స్ట్రీట్, జి. టి. మద్రాసు.

స్టోన్ వేర్ పైపులు
(సాల్టు గ్లేజ్ భూమిలోపలి డ్రెయినేజికి)
'డాల్మియా' వారి స్టోన్ వేర్ పైపులు మీరు కొనదగిన సామానులు. రకములోను, తయారులోను, గట్టి దనములోను ప్రశస్తమైనవి
దాల్మియా సిమెంటు (భారత్) లిమిటెడ్.,
దాల్మియాపురం (ట్రిచీ)





ప్రపంచం మొత్తంమీద తొలిసారిగా సృష్టించబడుతున్న పరమాణుశక్తి చోదితమైన జలాంతర్గామి తొలి చిత్రం. అమెరికా ప్రభుత్వం పనుపున జనరల్ డైనమిక్స్ కార్పొరేషన్ దీనిని నిర్మిస్తున్నది.

గవర్నర్ శ్రీప్రకాశకు విజయవాడ రోటరీ క్లబ్ సభ్యులు విందు చేసినప్పటి ఫొటో



ంటపాడు విద్యార్థి బృందం. వరద బాధితులకుగాను 10 బస్తాల బియ్యం, 116 రూపాయలు సేకరించారు

మద్రాసు గవర్నర్ శ్రీప్రకాశ విజయవాడ గవర్నర్ పేటలో తుమ్మలపల్లివారి మునిసిపల్ ఆడిటోరియమ్‌కు యీ నెల 8 వ తేదీన శంకుస్థాపన చేసినప్పటి ఫొటో



6 వ తేదీన జమ్మలమడుగులో జరిగిన రాయలసీమ ఆర్థికాభివృద్ధి మహాసభ, సిద్ధేశ్వరం-గండికోట ప్రాజెక్టు మహాసభలకు సంయుక్తంగా అధ్యక్షత వహించిన శ్రీ కడప కోటిరెడ్డిగారు, సభా ప్రారంభకులు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు, ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీ బి. రామశాస్త్రిగారు, ఇతర ప్రతినిధులు

మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ కృష్ణా జిల్లా పర్యటన సందర్భంలో కొండపల్లిలో బొమ్మల పరిశ్రమ కేంద్రాన్ని సందర్శించినప్పటి ఫొటో

## పరిశిష్ట మద్రాస్ సెక్రటేరియట్ పునర్నిర్మాణం

మద్రాసు, సెప్టెంబర్ 9—1953 అక్టోబర్ 1 నుంచి ఆంధ్రరాష్ట్రం వేరౌతున్న కారణం చేత పరిశిష్ట మద్రాసు సెక్రటేరియట్ శాఖల పునర్నిర్మాణాన్ని గురించి ఆలోచనలు జరుగుతున్నవి.

ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం, ప్రధాన కార్యదర్శి శ్రీ. రాముణ్ని మీనన్, యస్. వెంకటేశ్వరన్, టి. ఏ. వర్గీస్‌గార్లు నేడు ఆర్థికమంత్రి గదిలో సమావేశమై పై విషయాన్ని చర్చించారు.

ప్రస్తుతం మద్రాసు సెక్రటేరియట్‌లో వున్న మొత్తం డిపార్టుమెంట్లు పన్నెండు.

ఆంధ్రరాష్ట్రం సెక్రటేరియట్‌కు ఏడు డిపార్టుమెంట్లు మాత్రమే వుండవలెనని విభజన సంఘంచే ఇదివరకే నిర్ణయించబడింది. కొన్ని కొన్ని శాఖలను కలిపివేయడంచేత ఇది సాధ్యమైంది. పరిశిష్ట మద్రాసు రాష్ట్రములో కూడా ఇదే సూత్రముగా కొంత పునర్నిర్మాణం అవసరం కావచ్చునని, అక్టోబర్ 1 వ తేదీనుంచి ఇప్పుడున్న విధంగా 12 డిపార్టుమెంట్లుమాత్రం గాక అంతకు తక్కువ సంఖ్య మాత్రమే వుండగలవని తెలుస్తున్నది.

పునర్నిర్మాణ సూచనలు పూర్తికావడానికి మరి కొంతకాలం పడుతుందని ఆర్థికమంత్రి చెప్పారు.

లండన్, సెప్టెంబర్ 9—స్వదేశానికి వెళ్ళ నిరాకరించే దక్షిణ కొరియన్, నాన్-కొరియన్ యుద్ధఖైదీలకై తటస్థమండలంలో నిర్మించబడిన శిబిరాలను, ఇండియన్ సైనికదళాల సేనాని జనరల్ ఎస్. పి. పి. థోరట్ నిన్న సందర్శించినట్లు కేసాంగ్ నుంచి "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" విలేకరి ప్రకటించాడు.

Edited, Printed and Published by the "Indian Express" Press. Old HOUSE, Mount Road, Madras. NARLA VENKATESWAR RAO, at Madras Club Compound, CLUB

## బొంబాయి రాష్ట్రంలో ఆహార పరిస్థితి

### గోధుమ రేషనింగు తొలగించడానికి నిశ్చయం

పూనా, సెప్టెంబర్ 10—రాష్ట్రంలో ప్రజలకు కావలసినంత గోధుమను సప్లయి చేయటానికి బొంబాయి ప్రభుత్వం నిశ్చయించింది.

అక్టోబరు 1 వ తేదీ నుంచి యీ నిర్ణయం అమలుచేయబడగలదని తెలుస్తున్నది. యూనియన్ ఆహార మంత్రి శ్రీ కిద్వాయ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గోధుమను సప్లయి చేయగలదని బొంబాయి సప్లయి శాఖ మంత్రి శ్రీ వై. బి. చవాన్‌కు హామీ యిచ్చిన పిమ్మట ఈ నిర్ణయం తీసుకొనబడినట్లు తెలుస్తున్నది. అయితే, రేషనింగు మాత్రం తొలగించబడుతుందిగాని ధరలపై కంట్రోలు, రవాణా నిబంధనలు మాత్రం మామూలుగానే అమలులో వుంటాయని తెలుస్తున్నది.

## రైల్వే ఆస్తుల సంరక్షణ

### సెక్యూరిటీ సలహాదారు నియామకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10—రైళ్ళలో దొంగతనాలను నిరోధించడానికిగాను తగు మార్గాలను సూచించడానికై ఉత్తర ప్రదేశ్ రిటైర్డ్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ బి. ఎన్. లాహిరీ రైల్వేబోర్డుకు సెక్యూరిటీ సలహాదారుగా నియమించబడినట్లు నేడు అధికార ప్రకటన వెలువడింది.

రైల్వే సామగ్రి దొంగిలించబడకుండా తగు మార్గాలను సూచించగలిగేగాక రైల్వే ఆస్తిని, రైల్వే అధీనంలో వుండగల పార్శిళ్లు మున్నగు వాటిని కాపాడే వాచ్, వార్డ్ సిబ్బంది చేత ఇతోధికంగా పనిచేయించడానికి అవసరమైన [illegible]

## సింహళ భారతీయులు

### సమస్యాపరిష్కారానికి ఉభయదేశాల ప్రధానుల సమావేశం జరగకపోవచ్చునట

కొలంబో, సెప్టెంబర్ 10—

లంక భారతీయుల సమస్యపై ప్రధాని పండిట్ నెహ్రూతో తిరిగి సంప్రతింపులు ప్రారంభించే నిమిత్తం సింహళ ప్రధాని డడ్లీ సేనానాయకే ఢిల్లీకి వెళ్లకపోవచ్చునని తనకు అభిజ్ఞవర్గాలనుంచి రూఢిగా తెలిసినట్లు ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరి తెలుపుతున్నాడు.

రెండు కారణాలనుంచే తన ఢిల్లీ ప్రయాణాన్ని మిస్టర్ సేనానాయకే విరమించుకొనగోరుతున్నారని అనుకొంటున్నారు. మొదటిది: చర్చల పునఃప్రారంభానికి తగిన ప్రాతిపదిక లేకపోవడం; రెండవది: స్వదేశంలోని సమస్యలే తలమున్కలుగా వుండడం.

"పండిట్ నెహ్రూతో చర్చలు జరిపేప్పుడే లండన్‌కు బయలుదేరేలోగా పరిస్థితే నేటికీ వుంది." అన్న ధోరణిలోనే సింహళ ప్రభుత్వవర్గాలవారు సంభాషణ ప్రాతిపదిక విషయంలో అభిప్రాయపడుతున్నారు.

ఇక రెండవ కారణం విషయంలో ఇమిగ్రేషన్ సవరణ చట్టాన్ని పార్లమెంటులో చర్చకు పునఃప్రవేశపెట్టడం విషయమై లంక ప్రభుత్వం చేసుకొన్న నిర్ణయాన్ని గురించి ఇండియా ప్రధాని జవాబు అందేవరకి సేనానాయకే అస్వస్థంగా వున్నారు. ఇదే సమయంలో బడ్జెట్ సమావేశం, బియ్యం ధర సమస్య, సబ్సిడీల తగ్గింపుపై ప్రజలకు సేనానాయకే వివరించవలసి వుండడం, ఆగస్టు 12 వ తేదీని దేశమంతా హర్తాళ్-ఇవి అన్నీ క్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టాయి.

బడ్జెట్ సమావేశం తొందర తీరగానే సాధ్యమైనంత త్వరలో పండిట్ నెహ్రూతో చర్చల పునఃప్రారంభానికి తాను ఢిల్లీ వెళ్ళగలనని మిస్టర్ సేనానాయకే ఆగస్టు 11 వ తేదీన ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో చెప్పాడు.

తాను ఢిల్లీకి వెళ్ళడానికి ముందు సంభాషణలకు కొత్త ప్రాతిపదిక నిర్ణయించబడాలని మిస్టర్ సేనానాయకే అన్నాడు.

దీనికి పిమ్మట ఇండియా ప్రభుత్వంనుంచి ఆహ్వానం రావలసి వుంటుందనికూడా ఆయన అన్నాడట.

శ్రీనగర్, సెప్టెంబర్ 9—"ఆజాద్ కాశ్మీర్" నాయకులు కరాచీలోను, లాహోరులోను కూర్చుని, కాశ్మీర్ విమోచనోద్యమనే తరహాలో కాశ్మీర్ భవిష్యత్తును గురించి నెహ్రూ-అలీ ప్రకటనను ఖండిస్తూ ప్రకటనలు చేస్తుండగా, "ఆజాద్ కాశ్మీర్"లో పూర్తిగా శాంతి నెలకొని వుందని పాడారంగా విశ్వసనీయమైన అనధికార వార్తల వల్ల తెలుస్తున్నది.

షేక్ అబ్దుల్లా అరెస్ట్ వార్త చేరగానే "ఆజాద్ కాశ్మీర్"లో "జెహాద్" నినాదాలు, ప్రదర్శనాలు జరిగాయి గాని, అవేమీ అంత పాటించదగినవి కావని ఈ వార్తలవల్ల తెలుస్తున్నది.

కర్నల్ షేక్ అహమద్, సర్దార్ ఇబ్రహీంఖాన్, గులాం అబ్బాస్, మీర్ నియాజ్ మహమ్మది, యూసుఫ్‌షా మున్నగు నాయకులు తిరిగి "ఆజాద్ కాశ్మీర్" ప్రధాన నగరానికి రాగానే తిరిగి మంత్రివర్గంలో కలతలు ఏర్పడగలవని ఈ వార్తలు తెలుపుతున్నవి.

## పాకిస్తాన్ పత్రికలకు ప్రధాని హెచ్చరిక

### ప్రజలను రెచ్చగొట్టడం తగదని

కరాచీ, సెప్టెంబర్ 9—పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ అలీ "టైమ్స్" పత్రిక సంపాదకుడు మిస్టర్ జడ్. ఎ. సులేరీ గౌరవార్థం చేసిన విందులో ప్రసంగిస్తూ పాకిస్తాన్ పత్రికలలో ప్రజలను రెచ్చగొట్టే వైఖరిని ఖండించారు. ఆయన ఈ సందర్భంలో "డాన్" పత్రికనుగాని, మరే పత్రికనుగాని ప్రస్తావించలేదు.

ఈ విందుకు సింధ్ గవర్నర్ హబీబ్ ఇబ్రహీం, రహమతుల్లా, కేంద్ర పాకిస్తాన్ మంత్రులు, ప్రముఖ పత్రికా రచయితలు వచ్చారు.

పత్రికా స్వాతంత్ర్యమంటే విచ్చలవిడిగా వ్రాయడం కాదని కూడా ప్రధాని హెచ్చరించారు. ప్రజలు రాజకీయ చైతన్యం కలవారు కానందున పత్రికల బాధ్యత గురుతరమని ఆయన అన్నారు.

కాశ్మీర్ జాతీయ మహాసభ ప్రముఖ నాయకుడు నేడు పాక్ ప్రధాని ప్రసంగంపై వ్యాఖ్యచేస్తూ, పాక్ ప్రధాని ధోరణి మారినందుకు సంతోషం ప్రకటించారు. సెప్టెంబర్ 1 వ తేదీన పాక్ ప్రధాని రేడియోలో చేసిన ప్రసంగం కన్నా నేటి ప్రసంగం మెరుగని, జెహాద్ నినాదాలు, కాశ్మీర్ విముక్తి నినాదాలు పాకిస్తాన్ నాయకులకు గాని, పత్రికలకు గాని ప్రయోజనం లేదని, కాశ్మీర్ భవిష్యత్తు శాంతియుతంగా పరిష్కారమయ్యే వాతావరణాన్ని అవి కల్పించాలని ఆయన అన్నారు.

### కాశ్మీర్ ప్రసక్తి

శ్రీనగర్, సెప్టెంబరు 10—ఇండో-పాకిస్తాన్ సామరస్యానికి హాని కలిగించే వ్రాతలు వ్రాయవద్దని పాక్ ప్రధాని నిన్న కరాచీలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో మరొక మారు అభ్యర్థించడాన్ని కాశ్మీర్ రాజకీయవర్గాలవారు ప్రశంసించారు.

అగస్టు [illegible] వ తేదీన ఇండియా, పాకిస్తాన్ ప్రధానులు సంయుక్త ప్రకటన వేసినది మొదలు దానిని గౌరవించడానికి కాశ్మీర్‌లోని అధికార, అనధికార సంస్థలు కృషిచేశాయని ఈ వర్గాలవారు తెలుపుతున్నారు. ఈ కృషిలో ముందడుగు వేసినవారు కాశ్మీర్ ప్రధాని బక్షీ గులాం మహమ్మదేనని వీరన్నారు.

## వరదల నిరోధానికి శాశ్వత చర్య

### సత్వరమే తీసుకోవాలని శ్రీ జయప్రకాశ్ అభ్యర్థన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10—కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరదలను అరికట్టడానికి త్వరితగతిని తీవ్రచర్యలు జరపాలని ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నేడొక ప్రకటనలో అభ్యర్థించారు.

వరదలను శాశ్వతంగా అరికట్టడానికయ్యే ఖర్చు ఎప్పటికప్పుడు వరదబాధితుల సహాయంకోసం జరిపే వ్యయంకన్నా తక్కువ కావడంమాత్రమే కాక వెలకట్టడానికి వీలు లేనంతగా ప్రజల కష్టాలు నివారింపబడగలవని తనకు విశ్వాసం కలదని ఆయన అన్నారు. బీహార్‌లో వరదలవల్ల ఏర్పడిన దయనీయ పరిస్థితిని ఆయన ప్రభుత్వం దృష్టికి తెస్తూ ఇలా అన్నారు:

"ఈసారి బీహారులో వరదలు రావడం ఆకస్మికం. బీహార్‌లో ఏటేటా వరదలు వస్తాయనుకోవడం పెద్ద పొరపాటు. బీహార్‌లో వరదలవల్ల 21 కోట్లకు పైగా నష్టం కలిగిందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. నష్టం వివరాలు పూర్తిగా తెలియకముందు చేసిన అంచనా యిది. కాని నష్టం వివరాలు తెలిసినమీదట మరికొన్నికోట్ల నష్టంకూడా వుండగలదని ప్రభుత్వమే అనుమానిస్తున్నది. నాకు తెలిసిన వార్తలనుబట్టి నష్టం 30 కోట్లకుపైగా ఏర్పడినట్లు అంచనావేయవచ్చు.

శ్రీ జయప్రకాశ్ హిస్సార్‌లోని భూదాన యజ్ఞ కార్యకర్తల శిక్షణ శిబిరాలను చూడడానికి పాట్నా నుంచి వెళ్లుతూ ఇక్కడికి వచ్చారు.

మీ అభిమాన తార

భా ను మ తి

అసమాన ప్రతిభతో నిర్వహించిన

- - - - భరణీ వారి త్రిభాషా చిత్రం - - - -

# చండీరాణి

★

నేడు భారత దేశమంతటా

3 వ వారం

| | | | |
|---|---|---|---|
| విశాలాంధ్రలో: | బెజవాడ | .... | మారుతి |
| | నెల్లూరు | .... | వినాయక్ |
| | తెనాలి | .... | సత్యనారాయణ |
| | గుంటూరు | .... | లక్ష్మీ పిక్చర్ పాలెస్ |
| | బందరు | .... | కృష్ణ కిశోర్ |
| | గుడివాడ | .... | గౌరీశంకర్ |
| | భీమవరం | .... | వెల్‌కం |
| | ఏలూరు | .... | పాండురంగ |
| | రాజమండ్రి | .... | శ్యామల |
| | కాకినాడ | .... | మినర్వా |
| | విశాఖపట్టణం | .... | సరస్వతి |
| | విజయనగరం | .... | శ్రీ కృష్ణ |
| | అనంతపురం | .... | శ్రీ శంకరం |
| | బళ్ళారి | .... | యువరాజ్ |
| | కడప | .... | సరస్వతి |
| | కర్నూలు | .... | విక్టరీ |
| | హైదరాబాద్ | .... | దీపక్ మహల్ |
| | సికింద్రాబాద్ | .... | పారమౌంటు |
| | వరంగల్ | .... | రాజరాజేశ్వరి |
| | నిజామాబాద్ | .... | [illegible] |
| మద్రాసు సిటీ: | ప్లాజా అండ్ శ్రీకృష్ణ | | |
| తమిళనాడు: | మధుర | .... | న్యూ సినిమా |
| | కోయంబత్తూర్ | .... | కర్నాటిక్ |
| | తిరుచినాపల్లి | .... | వెల్లింగ్‌టన్ |
| | శేలం | .... | ఓరియంటల్ |
| | కంచీపురం | .... | రాజా |
| | విరుదునగర్ | .... | సెంట్రల్ |
| | కడలూరు | .... | న్యూ సినిమా |
| | ఈరోడ్ | .... | ముత్తుకుమార్ |
| | పాండిచ్చేరి | .... | రత్నా |
| | వెల్లూరు | .... | క్రౌన్ |
| | విల్లుపురం | .... | సీతారాం |
| | చిదంబరం | .... | వడుగునాదన్ |
| | తూత్తుకుడి | .... | జోసెఫ్ |
| | తెన్‌కాశి | .... | భరతన్ |
| | తిరునల్వేలి | .... | రాయల్ |
| | కుంభకోణం | .... | రాజా |
| | పుదుక్కోట | .... | వెస్టు |
| | కారైకుడి | .... | సరస్వతి |
| | మాయవరం | .... | గోమతి |
| | దిండిగల్ | .... | కోర్టై |
| కేరళ: | అలెప్పి | .... | గోస్టర్ |
| | క్విలాన్ | .... | వీనస్ |
| | తిరువేంద్రం | .... | న్యూ థియేటర్స్ |
| | కన్ననూర్ | .... | నేషనల్ |
| | నాగర్‌కోయిల్ | .... | పయనీర్ |
| మైసూర్: | బెంగుళూరు | .... | స్టేట్సు |
| | " | .... | రూప్‌మహల్ |
| | మైసూర్ | .... | రాజకమల్ |
| | రాబర్ట్‌సన్‌పేట | .... | గే |
| బెంగాల్: | కలకత్తా | .... | ఓరియంటల్, క్రౌన్, ఇందిరా, దీప్తి, కృష్ణ, అన్నా, బంగవాసి, పికడిల్లీ, పీల, జయంతి, జయశ్రీ, రామకృష్ణ, శ్రీ దుర్గా. |
| ఢిల్లీ: | జూబిలీ, ఓడియన్, ప్యాలెస్ | | |
| | ఆగ్రా | ... | మహాలక్ష్మి |
| | షహజాన్‌పూర్ | .... | ప్రకాశ్ |
| | బరేలీ | .... | కుమార్ |
| | ఇండోర్ | ... | జ్యోతి |
| | ఉజ్జయిని | .... | నరేంద్ర |
| | గ్వాలియర్ | .... | రీగల్ |
| | జయపూర్ | .... | మానప్రకాశ్ |
| | అజ్మీర్ | .... | ప్లాజా |
| | మౌ | ... | మౌ |
| | భోపాల్ | .... | భరత్ |
| | జోధ్‌పూర్ | ... | మినర్వా |
| | లక్నో | .... | నిషత్ |
| | బనారస్ | .... | నిషత్ |
| | కాన్పూర్ | ... | సెంట్రల్ |
| | ముస్సోరి | .... | రియాల్టో |
| | అమృతసర్ | .... | సిటీ లైట్ |
| | జలంధర్ | .... | హరి |
| | అంబాలా | ... | న్యూ కేపిటల్ |
| | నాగపూర్ | .... | |
| | అకోలా | .... | |
| | అమరావతి | .... | |
| | రాయపూర్ | .... | |

భరణీ ప్రొడక్షన్సు

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 216
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
14-9-1953

THE LARGEST CIRCULATED TELUGU DAILY

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800 749

# ఆంధ్రరాష్ట్రం బిల్లుకు స్టేట్స్‌కౌన్సిల్ ఆమోదం

## నూతన రాష్ట్రానికి సభలోని అన్నివర్గాల ఆశీస్సులు

## చట్టం అమలుకు ఇక ప్రెసిడెంట్ ఆమోదముద్రమాత్రం తరువాయి

### రాజధాని, హైకోర్టులలో తుది నిర్ణయం ఆంధ్ర శాసనసభ్యులదేనని తిరిగి కట్జూ హామీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12—

ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవం ఇక 18 రోజులు వున్నదనగా నేడు—సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు—ఆంధ్రరాష్ట్రం బిల్లు మహోత్సాహంతో, ఏ ఒక్కరి వ్యతిరేకతకూడా లేకుండా బ్రహ్మాండమైన కరతాళ ధ్వనులతో స్టేట్స్ కౌన్సిల్ ఆమోదాన్ని పొందింది.

ప్రజా ప్రతినిధుల సభవారు ఆమోదించిన ఈ బిల్లుకు ఎలాంటి సవరణను స్టేట్స్‌కౌన్సిల్ ఆమోదించలేదు కనుక, ఇక దీనిపై ఇండియా ప్రెసిడెంట్ ఆమోద ముద్ర పడవలసి వున్నది.

ఈ బిల్లులోని కొన్ని క్లాజులు ప్రెసిడెంటు ఆమోదం పొందిన వెంటనే అమలులోనికి రాగలవు. మిగిలిన అన్ని క్లాజులు అక్టోబరు ఒకటవ తేదీనుంచి అమలు జరుగుతవి.

పార్లమెంటు ఉభయ సభలలోను ఆంధ్రా బిల్లుపై నెలరోజులు చర్చ జరిగింది.

చర్చకు హోంమంత్రి డాక్టర్ కట్జూ సమాధానం చెబుతూ కృష్ణ జయంతి రోజున బిల్లును సభలో ప్రతిపాదించబడి గణేశ చతుర్థి రోజున ఆమోదింపబడడం శుభసూచకమని [illegible] రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుతూ చేతులు జోడించి, తలవంచి, "జైహింద్" నినాదంతో హోంమంత్రి తన ఉపన్యాసాన్ని ముగింపు చేశారు.

#### తుంగభద్ర ప్రాజెక్టు

ఆంధ్ర, మైసూరు, హైదరాబాదు ప్రభుత్వాల ప్రతినిధులు సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వం ప్రతినిధి అధ్యక్షుడుగా గల జాయింటు బోర్డు పరిపాలనకు తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణాధికారాన్ని అప్పగించాలని శ్రీ పి. సుందరయ్యగారు ఆంధ్రాబిల్లుకు శుక్రవారంనాటి చర్చలో ప్రతిపాదించిన సవరణను త్రోసివేసిన తరువాత తుంగభద్ర ఏర్పాట్లకు సంబంధించిన 66 వ క్లాజు సభలో ఆమోదించబడింది.

తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించిన హక్కులు, బాధ్యతల విషయంలో ఆంధ్ర, మైసూరు ప్రభుత్వాల మధ్య ఒడంబడిక ఏర్పడాలనీ, రెండు సంవత్సరాల లోపల అట్టి ఒడంబడిక కుదరని పక్షంలో రెండు రాష్ట్రాల ద్వారా జాయింటు నిర్వహణ ఏర్పాటును ప్రెసిడెంటు చెయ్యవచ్చునని బిల్లులోని క్లాజు సూచిస్తున్నది.

హోం మంత్రి శ్రీ కట్జూ శ్రీ సుందరయ్యగారి సవరణను ఆక్షేపిస్తూ సవరణను ప్రతిపాదించడంలో సుందరయ్యగారి ఉద్దేశం నిరాక్షేపణీయమైనా ఈ విషయంలో నిర్ణయాధికారాన్ని రాగల ఆంధ్ర ప్రభుత్వానికి, మైసూరుకూ వదిలిపెట్టడం యుక్తమన్నారు.

#### అసెంబ్లీ సమావేశం

ప్రస్తుతం మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా వున్న ఆంధ్ర దేశంలోని విద్యాసంస్థలను అక్టోబర్ 1 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేర్పవలసిందనీ, ఆంధ్ర రాజధానీ, ఆంధ్ర హైకోర్టు స్థల నిర్ణయానికిగాను అక్టోబర్ 1 వ తేదీని ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీని సమావేశపరచవలసిందిగా ప్రెసిడెంట్ ఉత్తరువు చేయవలసిందిగాను రెండు సవరణలను శ్రీ పి. సుందరయ్యగారు ఉపపాదించారు.

174 వ నిబంధన కింద గవర్నర్ మాత్రమే రాష్ట్ర శాసనసభను సమావేశపరచవలసి వుండడంచేత రెండవ సవరణ క్రమబద్ధం కాదని శ్రీ కె. యస్. హెగ్డే ఆక్షేపణ తెలియచేశారు.

ఇప్పటికి ఆంధ్రరాష్ట్రం ఏర్పడివుంటేనే 174వ ఆర్టికల్ కింద ప్రెసిడెంట్ అసెంబ్లీని సమావేశపరచడం ఆక్షేపణీయం కాగలదని శ్రీ సుందరయ్యగారు వాదించారు.

అక్టోబర్ 1వ తేదీని ఆంధ్రలో గవర్నర్, అసెంబ్లీ కూడా ఏర్పడడం ఖాయంకాబట్టి అది మొదలుకుని అసెంబ్లీని సమావేశపరచే అధికారం గవర్నరుకే వుండగలదని డాక్టర్ కట్జూ అన్నారు.

డిప్యూటీ చైర్మన్ శ్రీ కృష్ణమూర్తిరావుగారు హెగ్డేగారి ఆక్షేపణను అంగీకరించి శ్రీ సుందరయ్యగారి సవరణ క్రమబద్ధం కాదని నిర్ణయించారు.

విద్యా విషయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినది కావడంచేత విద్యా సంస్థలకు సంబంధించిన శాసనం రాష్ట్ర శాసనసభే చెయ్యవలసి వుంటుందని, అందువల్ల శ్రీ సుందరయ్యగారి తొలి సవరణ కూడా ఆక్షేపణీయమేనని శ్రీ యస్. సి. కరయాలర్ అన్నారు.

బిల్లులోని 54వ సెక్షనుకు కేంద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టాన్ని తగు విధంగా సవరించుకుని శ్రీ సుందరయ్యగారి సవరణను అమలు జరపవచ్చునని హోం మంత్రి శ్రీ కట్జూ అన్నారు.

డిప్యూటీ చైర్మన్ శ్రీ కృష్ణమూర్తిరావు సవరణ సక్రమమేనని నిర్ణయం ఇచ్చారు.

అంతట శ్రీ కట్జూ సుందరయ్యగారి సవరణను ఆక్షేపిస్తూ ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టడమే సమంజసమన్నారు.

సవరణ వోటుకు పెట్టబడి వీగిపోయింది. పిమ్మట 67, 68, 69 క్లాజులు ఆమోదించబడినవి.

మరికొన్ని క్లాజులు చర్చించబడిన పిమ్మట సభ శనివారంనాటికి వాయిదా వేయబడింది.

#### ఆస్తి-అప్పుల పంపిణీ

శనివారంనాటి సమావేశంలో ఆస్తి-అప్పుల విభజనకు సంబంధించిన 47 వ క్లాజును ఏడవ షెడ్యూల్‌ను చర్చించి ఆమోదించారు.

ఆస్తి-అప్పులను జనాభా ప్రాతిపదికపై పంచిపెట్టాలని శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు తెచ్చిన సవరణను సభవారు తిరస్కరించారు.

ఆస్తి-అప్పుల పంపిణీకి కమిషన్‌ను నియమించాలని శ్రీ కె. సూర్యనారాయణ (ప్రజా-సోషలిస్టు)గారు తెచ్చిన సవరణకూడా, ఇలాంటి స్వల్ప విషయాలపై ఆంధ్రులు తమ శక్తిని వృధా చేసుకోనక్కర్లేదని హోంమంత్రి విజ్ఞప్తి చేసిన పిమ్మట ఉపసంహరించుకొనడం జరిగింది.

శేషించిన రాష్ట్రంలోని కొన్నిసంస్థలలో ఆంధ్రులకు కొంతకాలంపాటు సదుపాయాలు చూపే సంస్థల జాబితావున్న తొమ్మిదవ షెడ్యూల్‌నుకూడా సభవారు ఆమోదించారు. ఈ సంస్థలలో ఎంతకాలం ఏషరతులపై ఆంధ్రులకు సదుపాయాలు చూపాలన్నది ఉభయ ప్రభుత్వాలు పరస్పరామోదంతో నిర్ణయించుకొనవలసి వుంది. ఈ ఒడంబడిక కుదరనప్పుడు యూనియన్ ప్రెసిడెంట్ తుది నిర్ణయాలు చేస్తారు. నర్సాస్ ప్రెసియింగ్ కాలేజీ, మద్రాసులోని ఇంజనీరింగ్ కాలేజీలో టెలికమ్యూనికేషన్స్ కోర్సులోనుకూడా ఆంధ్రులకు సదుపాయాలు ఇవ్వాలని శ్రీ పి. సుందరయ్యగారు తెచ్చిన సవరణను సభవారు ఆమోదించారు.

హోంమంత్రి డాక్టర్ కట్జూ దీనికి సమాధానం చెబుతూ బిల్లులో వీటిని చేర్చడానికి తాను సమ్మతించనప్పటికీ ఈ కోర్సులలో ఆంధ్రులకు తగు సదుపాయాలు చూడడానికి అవకాశాలు వున్నదీ లేనిదీ తెలుసుకొనడానికి గాను మద్రాసు ముఖ్యమంత్రికి లేఖ వ్రాయగలనన్నారు.

ఆంధ్రా బిల్లు శీర్షికలో, భాషారాష్ట్ర నిర్మాణంలో తొలి మెట్టుగా అని కూడా చేర్చాలని శ్రీ సుందరయ్యగారు తెచ్చిన సవరణను సభవారు నిరాకరించారు. కాంగ్రెసు వాగ్దానాలను శాసనాలలోనికి ఎక్కించాలని శ్రీ సుందరయ్యగారు అనగా, ఈ సవరణ తగినది కాదని హోం మంత్రి అన్నారు. అంతటితో బిల్లుపై క్లాజువారీ చర్చ సమాప్తమైనది.

#### తుది చర్చవివరాలు

ఆ వెంటనే బిల్లును శాసనంగా ఆమోదించాలని హోంమంత్రి ప్రతిపాదించారు. దీనిపై ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీసి. జి. కె. రెడ్డి మాట్లాడుతూ ఇతర భాషారాష్ట్రాల విషయంలో కూడా ప్రభుత్వం త్వరితంగా గట్టి నిర్ణయాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ హెచ్. పి. సక్సేనా (కాంగ్రెసు-యు. పి.) మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్రమే తుదిభాషా రాష్ట్రం కావ

(మిగతా 2 వ పేజీలో)

## "ఆంధ్రోద్యమం వెనకబడిన తరగతుల ఉద్యమం కాదు"

### డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారి ఉద్బోధ

నాగపూరు, సెప్టెంబర్ 11—మధ్య ప్రదేశ్ గవర్నరు డాక్టర్ పట్టాభిసీతారామయ్యగారు నేడిక్కడ మాట్లాడుతూ, భాషారాష్ట్రాల ఉద్యమం "వెనకబడిన తరగతుల ఉద్యమం" కానే కాదన్నారు. జాతీయతత్వంఅనేది విభిన్న సంస్కృతులతో కూడిన "ఫెడరేషన్"గా గుర్తింపబడవలసివున్న దేశంలో భాషారాష్ట్రోద్యమం అనేది న్యాయమైన ఉపజాతీయోద్యమం కాగలదని నొక్కి వక్కాణించారు.

ఆంధ్రరాష్ట్రాన్ని "మంజూరు" చేసినవారు కూడా ఆంధ్రోద్యమాన్ని వెనకబడిన తరగతుల ఉద్యమంగా ఇంకా పరిగణిస్తున్నారని అంటూ, ఈ ఉద్యమాన్ని ఆదినుంచి కేవలం వెనకబడిన తరగతుల ఉద్యమంగాకాక ఆదర్శప్రాయమైన ఉద్యమంగా చేయాలని తాము కోరుతూ వచ్చామని డాక్టర్ గారు అన్నారు.

హిస్‌లప్ కాలేజీ జర్నలిజం డిప్లొమెంట్ విద్యార్థుల ప్రెస్‌క్లబ్‌కు గవర్నర్ డాక్టర్ పట్టాభిగారు ప్రారంభోత్సవం చేస్తూ ఇంకా ఇలా చెప్పారు.—

"ఆంధ్రగవర్నర్ పేరు ఇంకా ప్రకటింపబడలేదు. కాని ఆయన పేరు అందరికీ తెలుసు. ఆయన ప్రధాని తనకు అప్పగించి పెట్టిన బాధ్యతలను సమర్థతతో నిర్వహించడమే కాక ఉద్యమం ప్రధాన ధ్యాతాలను అర్థం చేసుకున్నారు కనక ఆంధ్రరాష్ట్రాన్ని చక్కగా పరిపాలించగలరు కూడా."

## "కట్జూ పంతులుగారు"

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12—నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో ఆంధ్ర బిల్లుపై తమిళసభ్యుడు శ్రీ బి. యస్. పట్టాభిరామన్ మాట్లాడుతూ, హోం మంత్రి డాక్టర్ కట్జూ ఆంధ్రులపట్ల ఉదారంగా కృపచూపించారు. కనుక పొట్టి శ్రీరాములుగారి శిలావిగ్రహంతోపాటు కట్జూ విగ్రహాన్ని కూడా ఆంధ్రులు నిర్మించుకోగలరన్నాడు. ఆయనను "కట్జూ పంతులుగారు" అని వారు పిలుస్తున్నారనికూడా అన్నారు.

## కొరియా రాజకీయ సభలో పాల్గొనే రాజ్యాల ఎన్నిక

### సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని అంగీకరించబోమని చైనా ప్రకటన

హాంగ్‌కాంగ్, సెప్టెంబర్ 13—కొరియాలో యుద్ధవిరమణను పురస్కరించుకొని జరగనున్న రాజకీయ సమావేశంలో పాల్గొనగల రాజ్యాలను గురించి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని తన ప్రభుత్వం ఆమోదించే పరిస్థితిలో లేదని చైనీస్ కమ్యూనిస్టు ప్రధాని మిస్టర్ చౌ. ఎన్ లై మిత్రరాజ్యసమితికి తెలియజేసినట్లు పెకింగ్ రేడియో నేడు ప్రకటించింది.

సమితి సెక్రటరీ-జనరల్‌కు వ్రాసిన లేఖలోనే మిస్టర్ చౌ ఈ సంగతిని సూచించాడట.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సెప్టెంబర్ 15 వ తేదీన న్యూయార్క్‌లో సమావేశమైనపుడు కొరియా యుద్ధ సమస్యకంటె కొరియా శాంతి సమస్యపై మరింత తీవ్రంగా తర్జన భర్జనలు జరగవచ్చునని, ఈ సమస్య ఇప్పటికీ ఎజెండాలో వున్నదనీ తెలుస్తున్నది.

కొరియా సమైక్యసాధకసంఘం ఈ సమావేశానికి అందజేసే నివేదికపై చర్చ జరగవలసి వుంది.

## ఫ్రెంచి ఇండియాలో గూండా చర్యలు

నాగపట్నం, సెప్టెంబర్ 11—ఫ్రెంచి స్థావరాలలో గూండాలు జరిపిన కిరాతక చర్యలను నిరసిస్తూ శ్రీ రామశ్రీనివాసన్ గారి తండ్రిపై జరిపిన దౌర్జన్యం పట్ల కరైక్కాల్ ప్రజలు మూకీభావం వహించడం శోచనీయమని ఆలిండియా కాంగ్రెసు కమిటీ సభ్యుడు, ఫ్రెంచి ఇండియా నాయకుడు శ్రీ సి. ఇ. భరతన్ యిక్కడ ఫ్రెంచి ఇండియా లిబరేషన్ లీగ్, నాగపట్నం పట్టణకాంగ్రెసు కమిటీల తరఫున జరిగిన బహిరంగ సభలో ఉపన్యసిస్తూ అన్నారు.

మహాత్మా గాంధి, భారత దేశనాయకులు ఇండియాలోని ఫ్రెంచి పోర్చుగీసు వలసస్థావరాల విముక్తికోసం కడుదీకితో పోరాడారనీ, ఫ్రెంచి పోర్చుగీసు స్థావరాలలోని స్వాతంత్ర్య ఉద్యమం అభివృద్ధి చెందకుండా చేసేనిమిత్తం ఫ్రెంచిప్రభుత్వం విభజించి పరిపాలిస్తున్నదనీ శ్రీ భరతన్ తెలిపారు.

## వరదపీడితుల సహాయానికి సర్వత్రా సమైక్యంగా కృషి

### దేశం మొత్తంలో జరగాలని నెహ్రూ ఉద్బోధ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13—

ఏ సౌభ్రాత్రంతో ఈ క్రికెట్ ఆటను నేడు తోడ్పడ్డారో ఆ సౌభ్రాత్రాన్నే ఇంతకన్న విశాలమైన రంగంలో ప్రదర్శించి దేశక్షేమానికి తోడ్పడాలని నేడు ఇండియా ప్రజలను ప్రధాని నెహ్రూ కోరారు.

ఇండియా ప్రధాని, వైస్ ప్రెసిడెంటు జట్టుల మధ్య గోదావరి వరద బాధితుల నిధి కోసం నిన్నటి నుంచి జరుగుతున్న క్రికెట్ ఆట సందర్భంలో మాట్లాడుతూ, ఈ ఆటను ప్రజలు ఎంతో ఉత్సాహంతో తిలకించారని, దేశశ్రేయస్సుకోసం తాము చేస్తున్న కృషిలో కూడా దేశప్రజలు ఇటువంటి సుహృద్భావాన్నే ప్రదర్శించాలని ప్రధాని నెహ్రూ అన్నారు.

"మంచి క్రికెట్ టీంకు హుందాకైన కాప్టెన్"గా తనను తాను పరిచయం చేసుకొంటూ, కాప్టెనులు మంచివారు కాకపోయినా టీములు మాత్రం మంచి వేనని, నిన్నటి నుంచి చక్కని ఆటను ప్రేక్షకులు తిలకించారని ప్రధాని నెహ్రూ అన్నారు.

ఈ రెండు జట్టులలోను గల పార్లమెంటు సభ్యులు అన్ని పార్టీలకు, దృక్పధాలకు చెందినట్టివారని, తీవ్ర కుడిపక్షంనుంచి, తీవ్రవామపక్షంవరకు ఈ జట్టులలో ప్రాతినిధ్యం కలదని శ్రీ నెహ్రూ అన్నారు. ఇక్కడ ఈ అన్ని పార్టీలవారు కలిసి ఎంతో సౌహార్దంతో క్రికెట్ ఆడారని, ఇదే సౌహార్దం దేశశ్రేయః కార్యక్రమ నిర్వహణలో కూడా ప్రదర్శింపబడాలని ఆయన అన్నారు.

క్రికెట్ ఆటను గురించి మాట్లాడుతూ, తాను క్రికెట్ బ్యాట్‌ను గాని, బంతినిగాని పట్టుకొని 40 సంవత్సరాలు అయిందని ప్రధాని నెహ్రూ అన్నారు. అందువల్ల తనకు ప్రాక్టీసు ఏమీ లేదన్నారు.

మొట్టమొదట్లో వారికే కాప్టెన్‌గా వుండడానికి, ఆట ఆడకుండా వుండడానికి నిర్ణయించుకొన్న తాను వేల కొలది వచ్చిన ప్రేక్షకులను చూచి తన నిర్ణయాన్ని మార్చుకున్నానన్నారు. నిన్న బౌల్ చేశానని, బహుశా ఈ వేళ బ్యాట్‌కూడా చెయ్యగలనేమోనని ఆయన అన్నారు. తన బౌలింగ్ బ్యాటింగ్ ఉన్నతస్థాయికి చెందినవి కాకపోవచ్చునని, కాని తన ప్రయత్నం ఉత్తమమైందేనని ఆయన అన్నారు.

తాము పార్లమెంటు సభ్యులం. ఈ విషయంలో ఒక ఆదర్శాన్ని నెలకొల్పామని శ్రీ నెహ్రూ అన్నారు. దేశంలో వరదలవల్ల బాధపడుతున్న అశేష ప్రజానీకానికి సహాయం చేసే నిమిత్తం తాము ఈ ఆట ఆడుతున్నామన్నారు.

ఆంధ్ర బీహారులలోను, ఉత్తరప్రదేశ్, బొంబాయి జిల్లాలలోను వరదలవల్ల ఎంత నష్టం సంభవించిందో, ఎంతమంది ఎన్నిబాధలకు గురిఅయినారో ఈ దేశంలోనే చాలమందికి తెలియదని శ్రీ నెహ్రూ అన్నారు. ప్రజల బాధలను గుర్తుకు తెచ్చుకొని, ఈ క్రికెట్ ఆటసందర్భంలోనే గాక, లైటుకూడా వరదబాధితులకు ఎల్లప్పుడూ తోడ్పడాలని అన్నారు.

రెండవ జట్టు కాప్టెన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ, దేశంలోనిదారిద్ర్యాన్ని, జీవ్వాధను, వ్యాధిని, అవిద్యను

#### ఆట వివరాలు

టాస్‌ను గెల్చుకొన్న ప్రధాని నెహ్రూ తన జట్టును నిన్న బ్యాటింగ్‌కు నియోగించారు. ఆయన జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లకు డిక్లేర్ చేసి 220 పరుగులు చేసింది. దానికి ప్రతిగా వైస్ ప్రెసిడెంటు డాక్టర్ రాధాకృష్ణ జట్టు నిన్న ఆట ముగిసే సరికి రెండు వికెట్లకు 86 పరుగులు చేసింది.

ప్రధాని జట్టులో సుర్జిత్‌సింగ్ 105 పరుగులు చేసి కూడా ఔట్ కాలేదు. శ్రీ ఎమ్. వి. కృష్ణ 79 పరుగులు చేసి ఔట్ కాలేదు. అజిత్‌సింగ్ 6 పరుగులు, ఖాన్ 17 పరుగులు, విశ్వనాథరెడ్డి 1 పరుగు చేశారు. ఎక్‌స్ట్రాలు 12 పరుగులు.

నిన్న 2 వికెట్లకు 86 పరుగులు చేసిన రాధాకృష్ణ జట్టు నేడు ఆటను సాగించి మొదటి ఇన్నింగ్స్ 6 వికెట్లకు డిక్లేర్ చేసి 231 పరుగులు చేసింది.

ఆ తరువాత ప్రధాని జట్టు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించి భోజన సమయానికి ఒక వికెట్టుకు 16 పరుగులు చేసింది.

## పెండ్లి కట్నాల నిరోధక బిల్లు

### ప్రజా ప్రతినిధుల సభలో ప్రతిపాదన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11— శ్రీమతి ఉమా నెహ్రూ ప్రతిపాదించిన "కట్నం నిరోధక బిల్లు"పై నేడు ప్రజా ప్రతినిధుల సభలో కొంత చర్చ జరిగింది.

ఈ బిల్లును సమర్థించిన వారంతా పెండ్లి కట్నాలవల్ల కలుగుతున్న అనర్థాలను గురించి ఉద్ఘాటించారు.

"పాలవళ్ళ పసిబాలలు పన్నులేని ముదుసలులను పెండ్లాడవలసిన దుర్గతి ఈ కట్నాల పద్ధతివల్ల కలుగుతున్న"దని శ్రీ డాక్లీ అన్నారు.

ఈ బిల్లును వ్యతిరేకించిన వారంతా కట్నాల పద్ధతి మంచిదికాదని అంగీకరిస్తూ, ఇటువంటి చట్టం చేసేముందు ప్రజలను విద్యా [illegible] స్వాతంత్ర్యం పరిస్థితులు ఇలా లేవని, నేడు శ్రీమతి నెహ్రూ రాజకీయరంగం వున్నంతసుస్థిరంగా ... ఐ. సి. ఎస్. వంటి పరీక్షలు ప్యాసైన కుర్రవాళ్ళ పెళ్ళిళ్ళు మరీ ఘోరంగా వున్నాయని అన్నారు. అట్టివాళ్ళకి ఆడపిల్లల తండ్రులు వేలకొలది రూపాయల రొక్కమే కాక, కార్లు మొదలైన విలువగల వస్తువులుకూడా కొనిపెట్టవలసి వస్తున్నదన్నారు. అనేక సందర్భాలలో కుర్రవాళ్ళ విద్యకు అయ్యేఖర్చంతా ఆడపిల్లల తండ్రులే భరించవలసివస్తున్న దన్నారు.

స్త్రీల హోదా పెరగడంతో వారి బాధలు కొన్ని తగ్గిపోగలవని అంటూ హిందూకోడ్ బిల్లు ఆమోదించబడితే ఇప్పటికే వారిహోదా పెరిగివుండేదని ఆమె అన్నారు. ఈ బిల్లును ప్రజాభిప్రాయానికి పంపకుండానే ఆమోదించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కలకత్తా, సెప్టెంబర్ 10—ఎవరెస్ట్‌ను అధిరోహించిన సర్ ఎడ్మండ్ హిల్లరీ నేడు డండం విమానాశ్రయంలో పత్రికాప్రతినిధులతో ముచ్చటిస్తూ, వచ్చే సంవత్సరం తను ఎవరెస్ట్ శిఖరం పక్కలోని మకాలూ శిఖరాన్ని ఎక్కడం సాధ్యం కాపోవచ్చునన్నాడు. తనకు అమెరికానుంచి ఇంకా జవాబు రాలేదని, అమెరికా ఇదివరకు మకాలూ శిఖరాధిరోహణను నిర్ణయించుకున్నవారి జాబితా "తానో తనకు అవకాశం ఇచ్చేదీ లేనిదీ తెలియదు (పి. టి. ఐ.) అని అన్నాడు.

## కృష్ణానదిపై రోడ్డు వంతెన నిర్మాణం: ఖర్చులో తన వాటా భరించడానికి ఢిల్లీ సంసిద్ధత

(మన ప్రత్యేక విలేకరి) న్యూఢిల్లీ, సెప్టెంబరు 13—

కృష్ణానదిపై రోడ్డు వంతెన, రెగ్యులేటర్ నిర్మాణ కార్యక్రమాన్ని తక్షణమే ప్రారంభించవలసిన అగత్యాన్ని గురించి నల్గురు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు కేంద్ర రైల్వే, రహదారుల శాఖ ఉప మంత్రి శ్రీ అళగేశన్‌గారిని కలుసుకొని తెలియజేశారు. వాటి నిర్మాణాని కయ్యే వ్యయంలో తన వాటాను భరించటానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధంగా వున్నదనీ, మిగతా భాగం విషయం నూతన ఆంధ్రప్రభుత్వం నిర్ణయించవలసివుందనీ శ్రీ అళగేశన్ ఆంధ్ర పార్లమెంటు సభ్యులకు చెప్పినట్టు తెలుస్తున్నది.

కేంద్ర రైల్వే, రవాణాశాఖ ఉపమంత్రి శ్రీ అళగేశన్ గారిని మొన్నను కలుసుకొన్న పార్లమెంటు సభ్యులలో శ్రీయుతులు కొత్త రఘురామయ్య, కడియాల గోపాలరావు, మంగళగిరి నానాదాస్, నరకా బుచ్చి కోటయ్యగార్లు వున్నారు.

విశాఖపట్నం రేవునుంచి బర్మాకు వెళ్లే ప్రయాణీకుల నౌకలను నిలిపివేయడంవల్ల ఆంధ్రప్రయాణీకులు చాలా చిక్కులకులోనవుతున్నారనీ కనీసం కొన్ని నౌకలైనా విశాఖపట్నంనుంచి బర్మాకు బయలుదేరే విధంగా కేంద్రప్రభుత్వం చూడవలసివుందనీ ఉపమంత్రివద్దకు వెళ్ళిన నల్గురు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు విజ్ఞప్తి చేశారు.

గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌కు ఒక బెజవాడ-ఢిల్లీ మిక్సెడ్ బోగిని కలపాలనికూడా నల్గురు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు ఉపమంత్రిని కోరారు.

త్వరలోనే యీ సూచనలను పరిశీలించగలనని శ్రీ అళగేశన్ వీరికి హామీ యిచ్చారట.

## ప్రేమ వివాహాలకు ప్రోత్సాహం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11—పెండ్లి కట్నాల దురాచారంనుంచి తప్పుకొనడానికి యువతీ యువకులలో పరస్పరం ప్రేమించుకొని పెండ్లిచేసుకునే పద్ధతిని ప్రోత్సహించడమొకటేనని నేడు ప్రజా ప్రతినిధులసభలో శ్రీ రోహిణీకుమార్ చౌదరీ సూచించారు.

పరస్పరం ప్రేమించుకొన్న యువతీ యువకులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి పోయి రిజిస్టరు చేయించుకోవటంద్వారా పెండ్లిఖర్చుకూడా బాగా తగ్గిపోగలదని ఆయన అన్నాడు.

## "హిందీలో చెక్కులు చెల్లవు"

### ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఆదేశం

### ప్రజాప్రతినిధుల సభలో చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11—స్థానిక సంస్థలు హిందీభాషలో చెక్కులు వ్రాయకూడదని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువును గురించి నేడు ప్రజా ప్రతినిధుల సభలో చర్చించారు. శ్రీ రఘునాథ్ సింగ్‌తో సహా మరి ఐదుగురు పార్లమెంటు సభ్యులు అడిగిన స్వల్ప వ్యవధి ప్రశ్నపై ఈ చర్చ జరిగింది.

ఉత్తర ప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యవహారాలు హిందీ భాషలో జరగడం కేంద్ర ప్రభుత్వం గమనించే వున్నదనీ, అయితే ఆడిట్ నట్టివస్తు రాజ్యాంగం ప్రకారం యూనియన్ ప్రభుత్వం కింద వున్నదనీ, రాజ్యాంగం ప్రకారం యూనియన్ ప్రభుత్వ వ్యవహారాలు రాజ్యాంగం ప్రారంభం కాబడినప్పటినుంచీ 15 సంవత్సరాల దాకా ఇంగ్లీషు భాషలోనే జరుగవలసి వుందనీ, స్థానిక పరిపాలనా వ్యవహారాలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉత్తరువువల్ల ఏర్పడిన ప్రతిష్టంభన వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇంకా తెలియవనీ యూనియన్ ఆర్థికమంత్రి శ్రీ సి. డి. దేశ్‌ముఖ్ తెలిపారు.

బొంబాయి రాష్ట్రంలో చిన్న ఇరిగేషన్ ప్రణాళికలకు 5,87,00,000 రూపాయలను, ఇట్లు నోయాంకికాను 80,00,000 రూపాయలను ప్లానింగ్ కమిషన్ మంజూరుచేసింది

## నేపాల్ మంత్రివర్గ విస్తరణ సమస్య

### రాజుతో ప్రధాని చర్చలు

కలకత్తా, సెప్టెంబర్ 11—ప్రస్తుతం ఇక్కడ వున్న నేపాల్ ప్రధాని శ్రీ మాతృకా ప్రసాద్ కోయిరాలా నేడు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, నేపాల్ మంత్రివర్గం విస్తరించబడవచ్చునని సూచించారు.

శ్రీ మాతృకా ప్రసాద్ కోయిరాలా నేడు నేపాల్‌రాజు త్రిభువన్‌తో సంభాషించారు. స్వదేశ రాజకీయ పరిస్థితిని గురించి చర్చించారని తెలుస్తున్నది. మంత్రివర్గం విస్తరణ విషయమై ఇంకా ఎలాటి నిర్ణయం జరగలేదని నేపాల్‌లోని వివిధ ప్రజాస్వామిక పక్షాలతో సంప్రతింపులు కొనసాగుతున్నవని ఆయన అన్నాడు.

ఇటీవల ఖట్మండూ మునిసిపల్ ఎన్నికలలో కమ్యూనిస్టులకు మెజారిటీ వచ్చిందనే వార్తను ఆయన ఖండించారు. ప్రజలు వామపక్షీయులపట్ల మొగ్గిందనేమాట మాత్రం ఆయన అంగీకరించారు.

నేపాల్‌లో కమ్యూనిజం సమస్యవుందని, కాని, కమ్యూనిజం ప్రమాదకరంగా మాత్రం పరిణమించలేదని ఆయన అన్నాడు.

ఐర్ పూన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మైకేల్ జాన్ సెప్టెంబర్ 22 వ తేదీలోగా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగగలవని ప్రకటించినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వెల్లడించారు.

## ఆంధ్ర ప్రభుత్వానికి ప్రకాశంగారి నాయకత్వం

### 13 మంది ప్రజా-సోషలిస్టు సభల ఆమోదం

మద్రాసు, సెప్టెంబరు 13—ప్రజా-సోషలిస్టుపార్టీ శాసన సభ్యుల సమావేశం నేడు మధ్యాహ్నం తిరిగి శ్రీ ప్రకాశం పంతులుగారి ఇంటిలో జరిగినపుడు శ్రీయుతులు కొవి రామయ్య చౌదరి (ఉదయగిరి), కాశెట్టి శ్రీనివాసులు (ధర్మవరం) శ్రీ ఎం. వి. సుబ్బారెడ్డి (కోయిలకుంట్ల) గన్నూ కూడా హాజరై చర్చలలో పాల్గొన్నారు. రేపటికి మరికొందరు సభ్యులు వస్తారని తెలియజేసినందున చర్చలు రేపు ఉదయానికి వాయిదా పడినవి.

రేపు మధ్యాహ్నం ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం రెండు గంటలకు జరుగుతుంది కూడా.

నేడు వచ్చిన శాసనసభ్యులు ముగ్గురు ప్రకాశంగారు ఏర్పరచగల మంత్రి వర్గాన్ని బలపరచగలమన్న ప్రకటనపై సంతకాలు పెట్టినట్లు తెలుస్తున్నది. ఇంతవరకు ఇలా 13 మంది సంతకాలు చేసినట్లు తెలుస్తున్నది.

### శ్రీ ప్రకాశం-శ్రీ సంజీవరెడ్డి సమాలోచనలు

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నిన్నరాత్రి శ్రీ ప్రకాశంగారిని కలుసుకొని కొంతసేపు చర్చలు జరిపారు.

శ్రీ ప్రకాశంగారు 15వ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్ళి, మూడు నాలుగు రోజులువుండి రాగలరని తెలుస్తున్నది.

## దక్షిణాఫ్రికా వలస నిబంధనావళి సవరణ

కేప్‌టౌన్, సెప్టెంబర్ 9—దక్షిణాఫ్రికా ప్రభుత్వం తలపెట్టిన వలస నిబంధనావళి సవరణబిల్లు నిబంధనసరంగా భారతీయుల భార్యలకు 16 సంవత్సరాలలోపు వయస్సు బిడ్డలకు యూనియన్‌లో ప్రవేశించడం విషయంలో గల హక్కులను వివరిస్తూ ప్రభుత్వ వ్యవహారాల శాఖామంత్రి డాక్టర్ నేడు ఒక మెమొరాండం ప్రకటించారు.

## లంక భారతీయులకు తాత్కాలిక నివాసానుమతి

### విధానంపై వివరణకు ఇండియా అభ్యర్థన

కొలంబో, సెప్టెంబరు 12—

1951 సంవత్సరం కడపటిమాసాలలో లంక భారతీయులకు మంజూరు చెయ్యబడిన తాత్కాలిక నివాసానుమతి పత్రాలు తిరిగి సాక్ష్యాధారాలు చూపాలనే నిర్బంధం లేకుండా పునరుద్ధరింపబడగల పన్న ప్రకటనను విశదీకరించవలసినదిగా యిక్కడి ఇండియా ప్రతినిధిపరం సింహళ ప్రభుత్వ ఇమిగ్రేషన్ కంట్రోలర్ శాఖాధికారులను కోరింది.

1951 వ సంవత్సరం చివరి రోజులలో లంకను వదిలిన భారతీయులు సుమారు 20,000 మంది వుంటారు.

సింహళ ప్రభుత్వపు కంట్రోలర్ యిటీవల చేసిన ప్రకటనపై భారతీయవర్గాలవారు వ్యాఖ్యానిస్తూ, రబ్బరు టీ తోటలలో పనిచేయని భారతీయులసంఖ్య 1,80,000 అనీ లంకలో శాశ్వతంగా వుండిపోవడానికి స్థిరపడినవారి ప్రయోజనాలకు భంగకాదులు కానరని నమ్మకంతోచిన సందర్భాలలోనే యీ నివాసానుమతి పత్రాల పునరుద్ధరణ జరుగుతూ వుండడంవల్ల ఆ అనుమతి పత్రాల సేకరణలో భారతీయుల చిక్కులు యింకా ఇంకా కొనసాగుతూనే వుండగలవనీ వీరు అన్నారు.

### ప్రధాని ఢిల్లీ ప్రయాణ విరమణ

కొలంబో, సెప్టెంబర్ 11—ఇండియా, సింహళాల సమస్యలపై చర్చల నిమిత్తం లంక ప్రధాని మిస్టర్ సేనానాయకే ఢిల్లీ ప్రయాణాన్ని విరమించుకోవడం యిక్కడి పవరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

లండన్‌లో ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూతో చర్చలకు పిమ్మట స్వదేశానికి తిరిగి రాగానే సాధ్యమైనంత త్వరలో తాను ఢిల్లీ వెడతానని మిస్టర్ సేనానాయకే ప్రకటించాడు. ఇంతలో పార్లమెంట్ సమావేశం, ఆ తర్వాత యితర సమస్యలు వచ్చిపడ్డాయి. ఇంకా కొన్ని సమస్యలు

ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రిక
16-9-53 సంచిక — 64 పేజీలు వెల 0-4-0
ఇందులో
అతని స్నేహితులు (నవల)— శ్రీ పేకమర్రి కామేశ్వరరావు
మా ... — శ్రీ వా. స. మూర్తి
రమ (కథ)— శ్రీ ... రామమోహనరావు
దాంపత్యము ... (కథ)— శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు
సాందాయ - రణం (ప్రహసనం)
విశ్వసాహితి (మోపాసా కథ)
ఇంకా మనవారి ..., సినిమా, ప్రస్తుతపరిస్థితి, సినిమాలలో న్యాయ స్థానాలు ..., బాల ..., పదకేళి, గేయాలు, పెద్దలకు ..., పిల్లలకు ... వగైరా.

## సంగ్రహ ప్రకటనలు


కావలెను

కాలవంక ఏజంట్లు కావలెను. ప్రీ గాంపిల్సుకు, ఆర్డరు ఫారములకు వ్రాయండి: GIRSON KNITTING WORKS, LUDHIANA, No. 3.

అమ్మకము

నాలుగు చిన్న బిల్డింగులనుండి తీయబడిన 6', 8', 9' జి. సి. ఐ. షీట్లు, వివిధములైన ఉక్కు సామానులు రు. 2,700/- ల ప్రాంతములో అమ్మబడును. సామానులు ఆఫీసు వేళలలో తనిఖీ చూచుకోవచ్చును. వివరములకు: ఐ. ఎల్. టి. డి. కంపెనీ లిమిటెడ్, అనపర్తి, తూర్పు గోదావరి జిల్లా.

వేలం ప్రకటన

కోరాపుట్ జిల్లా, అప్పర్, లోయర్ డివిజన్ల వివిధ రేంజీలలోని అడవి సరుకు బహిరంగవేలములో 23-9-53 న 11 గం. కు అంచల్ ఆఫీసు, రాయగడలోను, 28-9-53 తేదీ న 11 గం. కు సూర్యమహాల్, జైపూరులోను అమ్మబడును. మిగిలిన వివరములకు, చీఫ్ ఫారెస్టు ఆఫీసర్, జైపూర్, కోరాపుట్ జిల్లాకు వ్రాయండి.

కోరాపుట్ కలెక్టరు.

టెండరు నోటీసు

మచిలీపట్నం మునిసిపాలిటీ

దిగువ పనులకు నిర్ణీత ఫారంలో సీలు వేసిన టెండర్లు 24-9-53 తేదీ సా. 4 గం. వరకు కమీషనరుగారిచే తీసుకొనబడి, అదే రోజు సా. 4-30 గం. కు తెరవబడును.

1. నోబిల్ రోడ్డునుండి మునిసిపల్ సరిహద్దు వరకు ఫోర్టు రోడ్డుకు రీ మెటలింగు పని షుమారు విలువ రు. 3,920/- ప్రారంభ టెండరు డిపాజిటు రు. 196/-

2. సాల్టు క్రీక్ బ్రిడ్జినుండి బరన్ బ్రిడ్జి వరకు మెయిన్ రోడ్డు మొదటి సెక్షనుకు రీ మెటలింగు పని షుమారు విలువ రు. 2,500/- ప్రారంభ టెండరు డిపాజిటు రు. 125/-

ఎం. డి. ఎస్. ఎస్., స్పెషల్ స్పెసిఫికేషన్ కంట్రాక్టు సంబంధించిన యితర డాక్యుమెంట్లు ఆఫీసు రోజులలో మునిసిపల్ యింజనీరు ఆఫీసులో చూచుకొనవచ్చును.

షెడ్యూలులో చేరినపని తాలూకు ఒక్కొక్క అయిటముకు విపులమైన రేట్లు వ్రాసి టెండరుదారు తెలుపవలెను.

టెండరు డాక్యుమెంట్ల కాపీలు ఒక్కొక్క దానికి రు. 2-0-6 లు చెల్లించి మునిసిపల్ యింజనీరు(సివిల్)గారినుండి పొందవచ్చును.

మహమ్మద్ బషీర్ అహ్మద్,
కమీషనరు.

ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు

గుడ్డ కైవింగుల ఎగ్జామినేషన్ కవర్ల సప్లయి చేయుటకు పిలువబడిన టెండర్లు [illegible]

[illegible]

నోబిల్ లిమిటెడ్ వారి సహా [illegible] సేడి పొంద

"జూపిటర్" యిదివరలో ఒడంబడిక [illegible]

కె. వి. గోపాలస్వామి,
రిజిస్ట్రారు, 14-9-53.

ఆంధ్రప్రభ
ప్రకటన

కృష్ణా జిల్లా, వరికిదులో శ్రీ అలపాటి సత్యనారాయణగారికి బదులు 22-8-53 తేదీ నుండి తన బాధ్యతమీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ", "ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక" లను అమ్ముటకు హనుమాన్ జంక్షన్‌లోని న్యూస్ ఏజంటు శ్రీ ఏ. వీరభద్రయ్యగారు ఏజంటుగా నియమింపబడెను.

మేనేజరు,
"ఆంధ్రప్రభ", మద్రాసు-2.


# రాజోలు తాలూకాలో దోపిడీ మూకల ఘోర కృత్యాలు

## కుటుంబం హత్య ఆచూకీ ఇంతవరకు దొరకనే లేదట

(మన విలేకరి)

రాజోలు, సెప్టెంబరు 12—రాజోలు తాలూకాలో ఈమధ్య దోపిడీలు ఎక్కువైపోయాయి, నాయకులైన దోపిడీ మూకలు గ్రామాలపైబడి విచ్చలవిడిగా దోచుకొంటున్నారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.

సోంపల్లిలో శ్రీ దేవదానంగారు, పొదలాడలో అప్పారి చంద్రన్నగారు, రాజోలులో వామని వనమయ్యగారు, మొగలి కుదురులో కనుమూరి బాపిరాజుగారు, గుడిమెళ్లంకలోని దంతులూరి సుబ్బరాజుగారు, శివకోడులోని తామారమ్మగారు, గూడపల్లిలోని పడాల నారాయణమూర్తిగారు మున్నగువారు ఈ దోపిడీలకు గురి అయిన దురదృష్టవంతులలో కొందరు. ఈ దోపిడీలన్నీ ఒక నెల రోజుల వ్యవధిలో జరిగినట్టివే. పైన చెప్పబడిన వారి యిళ్లు మరికొందరి యిళ్లు పూర్తిగా ఏమీ మిగలకుండా దోచుకోబడ్డాయి. నగలు, వస్త్రాలు, రొక్కం డబ్బు అన్నీ పోయాయి.

తోగడ రాజోలులో జరిగిన ఘోరమైన కుటుంబ హత్య తరువాత ఈ దోపిడీలు బహుముఖంగా చెలరేగాయి. కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులను మహాక్రూరంగా హత్యచేసిన రాక్షసకృత్యం విషయంలో ఇంతవరకు ఏ ఆచూకీ లేదు. ఆతర్వాత దోపిడీ మూకలు గ్రామాలపై విరుచుకుపడ్డారు.

ధాన్యం, కొబ్బరికాయల దోపిడీలు విశేషంగా, భారీఎత్తున సాగుతున్నాయి, ఒక్కరినైనా పట్టుకోబడలేదు. పూర్వం దగ్గుల పిండారీలను గురించి చరిత్రలో చదివిన భయంకర అంశాలు నేడు రాజోలు తాలూకాలో ఏ యాటంకమూ లేకుండా, ఎవరి భయమూ లేకుండా కొనసాగుతున్నాయి.

ఈ నేరాలకు, ఘోరాలకు వరద కారణం కాదు. ప్రజల ఆస్తులకుగాని, ప్రాణాలకుగాని శాంతి, భద్రత ఏమీ లేవు. గ్రామ వాలంటీర్ దళాలచే గ్రామాల రక్షణ, పోలీసులలో సమర్థుల నియామకం వంటి చర్యలను ప్రభుత్వంవెంటనే గైకొనవలసివుంది.

ఈ నెల 10 వ తేదీనుంచి 200 బలంతో డి. ఎస్. పి. ఇక్కడ మకాం వేసివున్నారు. 11 వ తేదీని తనను ప్రజాప్రముఖులు కలుసుకోగా భయపడవలదని ఆయన అభయం ఇచ్చారు.

# ఆంధ్ర జిల్లాలలో భారతీదేవి రంగా పర్యటన

## స్త్రీల స్మాల్ సేవింగ్స్ ఉద్యమ సందర్భంలో అధికార మహిళా సంస్థల ఏర్పాటుకోసమట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8— నేషనల్ స్మాల్ సేవింగ్సు మహిళా సలహా సంఘం సభ్యురాలు శ్రీమతి భారతీదేవి రంగాగారు సెప్టెంబరు 14 వ తేదీనుంచి అక్టోబరు 17 వ తేదీ దాకా ఆంధ్ర జిల్లాలలో పర్యటిస్తారు. ఈ పర్యటన సమయంలో మహిళా సంఘాల సభలలో ఉపన్యసిస్తారు స్మాల్ సేవింగ్సు సర్టిఫికెట్లను గురించి స్త్రీలలో ప్రచారం చేయడం కోసం అధికారపూర్వంగా గుర్తించబడిన ఏజెంటు స్త్రీల సంఘాలను ఏర్పాటు చేయడం ఈపర్యటన ఉద్దేశం అధికారయుతంగాగుర్తించబడే ఏజెంటు స్త్రీల సంఘాలు సాంఘిక సేవా సంస్థలవలె రిజిష్టర్ చేయబడిన మహిళా సంఘాలయి వుండాలి. ఈ సంఘాలకు అమ్మిన కింద నూటికి 1½ వంతుల రిబేట్ యివ్వబడుతుంది. జిల్లా సేవింగ్సు ఉద్యోగులు శ్రీ భారతదేవి రంగాగారి వెంట వుంటారు. స్త్రీల సంఘాలు సహకరించాలని కోరుతున్నారు. ఈ క్రింది కార్యక్రమం ప్రకారం ఆమె పర్యటిస్తారు:

14 బెజవాడ, 15 నెల్లూరు, 16 గూడూరు, 17 కడప, 18 అనంతపురం, 19 విదుద్రోలు, 20 గుంటూరు, 25 ఏలూరు, 26 రాజమండ్రి, 27 పెద్దాపురం, 28 అనకాపల్లి, 29 విశాఖపట్నం, 29 శ్రీకాకుళం, 30 విదుద్రోలు, అక్టోబర్‌లో 7 గుంటూరు, విజయవాడ, 8 విదుద్రోలు.

# రైల్వేలలో అవినీతి నిర్మూలనం

## కమిటీ నియామకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8—రైల్వే ఉద్యోగులలో అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించడానికిగాను ఒక కమిటీని నియమించడానికి ఇండియా ప్రభుత్వం రైల్వే శాఖ నిర్ణయించింది.

ఈ కమిటీకి శ్రీ హృదయనాథ్ కుంజ్రూ చెయిర్మన్.

వివిధ తరగతులకు చెందిన రైల్వే ఉద్యోగులలో గల అవినీతిని గురించి, ఇందుకు గల కారణాలను ఆలోచించి, ప్రజలకు ఈ విషయంలో గల బాధ్యతను కూడా విచారించి, వాటిని నివారించడానికి మార్గాలను ఈ కమిటీ సూచించాలని పేర్కొనబడింది.

చెయిర్మన్ గాక డాక్టర్ ఏ. కృష్ణస్వామి శ్రీ కొత్త రఘురామయ్య, పి. యస్. రాజగోపాలనాయుడు, రామసుభగ్ సింగ్, యస్. వి. సమంత, సారంగధరదాసు, యం. డి. ఉపాధ్యాయ, షానవాజ్‌ఖాన్, కె. యస్. రెడ్డి, కె. హెరె. మొరా, డాక్టర్ డబ్ల్యు యస్. బార్లింగే ఈ కమిటీలో సభ్యులు.

# రాయలసీమలో దారుణ క్షామం

## మంత్రి శంకరరెడ్డి ప్రకటనపై ప్రజాపార్టీ నాయకుని విమర్శ

మద్రాసు, సెప్టెంబరు 13—రాయలసీమలో ఆహార కరువు ప్రమాదం తొలగినదంటూ ఢిల్లీనుంచి తిరిగి వచ్చిన సిమ్మట స్థానిక పరిపాలనా మంత్రి శ్రీ యన్. శంకరరెడ్డిగారిచ్చిన ప్రకటనను చూచి విభ్రాంతి చెందానని, కర్నూలు జిల్లాలో మెరుగుగా వున్న ఏకొన్ని ప్రాంతాలనో సందర్శించిన సిమ్మట ఆ ప్రకటన చేసివుండవచ్చునని శ్రీ శంకరరెడ్డిగారి ప్రకటనను విమర్శిస్తూ మద్రాసు శాసనసభలో ప్రజాపార్టీ నాయకుడు శ్రీ వై. ఆదినారాయణరెడ్డిగారు వేరొక ప్రకటన చేశారు.

"రాయలసీమలో ఇంకా తీవ్రమైన ఆహార కరువు ప్రబలి వున్నదనీ, ముఖ్యంగా రాయచోటి, కడపజిల్లాలో పులివెందల అనంతపురం జిల్లాలో కదిరి, చిత్తూరుజిల్లాలో వాయల్పాడు, మదనపల్లి ప్రాంతాలలో భయంకరమైన క్షామం తాండవిస్తున్నదనీ, పంటలు బాగా ఎదిగినా సకాలంలో వర్షాలు లేకపోవడంవల్ల ఎండిపోతున్నవనీ, ఆయా ప్రాంతాలలో అత్యధికులు గంజికేంద్రాలపై ఆధారపడి బ్రతుకుతున్నారనీ శ్రీ వై. ఆదినారాయణరెడ్డిగారు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

క్షామ నివారణ చర్యలను ఇతోధికం చేయుడంద్వారా ప్రజలకు ప్రభుత్వం సహాయం చేయనిపక్షంలో ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఆకలి మరణాలకు ఆహుతవుతారని ప్రకటించడంలో ఆశ్చర్యంలేదని శ్రీ రెడ్డిగారు తెలిపారు.

# నాలుగైదేళ్లలో 30, 40 పరిశ్రమలు

## నిరుద్యోగ నిర్మూలనకు కొత్తగా స్థాపించబడాలని మంత్రి సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11—పట్టణాలలోను, గ్రామాలలోను గల నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి దేశంలో పరిశ్రమలను అభివృద్ధి చెయ్యడం ఒక్కటే మార్గమని నేడు ఇండియా పారిశ్రామిక శాఖామంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి స్టేట్సు కౌన్సిల్‌లో నిరుద్యోగ సమస్యపై జరిగిన చర్చ సందర్భంలో పేర్కొన్నారు.

దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా వున్నదీ ప్రభుత్వానికి పూర్తిగా తెలుసునని ఆయన అన్నారు. ఈ సమస్య దృష్ట్యా పంచవర్ష ప్రణాళికను సవరించవలసిందిగా ప్లానింగ్ కమిషన్ కోరబడిందన్నారు.

కుటీర పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు వేరువేరు కార్యరంగాలు నిర్ణయించడంవల్ల నిరుద్యోగ సమస్య తీవ్రత కొంతతగ్గుతుందనీ అయితే ఈ సమస్య పూర్తిగా పరిష్కరించబడాలంటే దేశం బాగా పారిశ్రామికం కావాలని ఆయన అన్నారు.

"వచ్చే 4, 5 సంవత్సరాలలోను 30, 40 పెద్దపరిశ్రమలు స్థాపించబడాలి. ఇవి కలకత్తాలోనో, బొంబాయిలోనో, బీహారులోనోగాక, దేశంమధ్యలో నెలకొల్పబడాలి. వాటిచుట్టూ పట్టణాలు అభివృద్ధిపొందాలి. దీనివల్ల ఆయా పరిశ్రమలలో వర్కర్లు వినియోగించబడడం ద్వారానేగాక, అయుట్టుపట్ల గ్రామాలలోకూడ నిరుద్యోగం తొలగిపోగలదు. ఆర్థిక పరిస్థితి బాగు పడగలదు." అని శ్రీ కృష్ణమాచారి అన్నారు.

ఒకొక్క పరిశ్రమవల్ల ఆపరిశ్రమలో పని చేసే వారికంటె 30 రెట్లవరకు ఆప్రాంతం గ్రామ్య జలలో నిరుద్యోగం తొలగి పోగలదన్నారు.

విదేశీ దిగుమతులన్నిటినీ ఒక్కపెట్టున ఆపివేయడం సాధ్యం కాదని, దిగుమతులు లేకుండా ఎగుమతులకు అవకాశం వుండదని ఆయన అన్నారు.

చేనేతబట్టకు ప్రత్యేకింపు గురించి చెపుతూ, దానివల్ల మద్రాసుకు లాభం-ఏమీకలగలేదుగాని, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్‌లలో మాత్రం దీనివల్ల ధరలు బాగా పెరిగిపోయాయని ఆయన అన్నారు.

## సుందరయ్యగారి తీర్మానం

దేశంలో నిరుద్యోగం, కరువు, తిండిలోటు సమస్యలవల్ల ఏర్పడ్డ దుస్థితిని తొలగించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు తీర్మానం ప్రతిపాదించారు.

ఈ తీర్మానానికి ప్రభుత్వం తరపున శ్రీ టి. టి. కృష్ణమాచారి ఒక సవరణ, మరి నలుగురు సభ్యులు నాలుగు సవరణలు ప్రతిపాదించారు.

తన తీర్మానంమీద మాట్లాడుతూ, దేశంలో పరిశ్రమలను అభివృద్ధి చేస్తేనేగాని నిరుద్యోగం తొలగదని, పరిశ్రమల స్థాపనకు బ్రిటిష్ పెట్టుబడిని స్వాధీనం చేసుకొనడం ద్వారా, సంస్థానాధిపతుల ఆస్తులను లోబరుచుకోవడంద్వారా ధనం సంపాదించాలని శ్రీ సుందరయ్యగారు సూచించారు.

చేనేత పనివారిలో నిరుద్యోగం చాల తీవ్రంగా వున్నదని ఆచార్యరంగా అన్నారు. ఈ పరిశ్రమపై కోటిమందికి పైగా ఆధారపడివున్నారన్నారు. ఇప్పుడు లక్షల కొలదీ నిరుద్యోగులైనారని, మిగిలినవారి ఉత్పత్తికైనా మార్కెట్టు లేదని అన్నారు. ప్రభుత్వ సహాయం ద్వారా అందరికీ పని కల్పించాలన్నారు. భూములను స్వాధీనం చేసుకోవడంవల్ల నిరుద్యోగాన్ని ఒక వర్గంనుంచి మరో వర్గానికి బదిలీ చేసినట్లవుతుందన్నారు. గ్రామాలలో గృహ నిర్మాణం, రోడ్లు మొదలైనవి వెయ్యడం, ఇరిగేషన్ సౌకర్యాలు కలిగించడం, కుటీర పరిశ్రమలను అభివృద్ధి చెయ్యడం చాలా ముఖ్యమన్నారు.

# అగ్నిప్రమాదంలో లక్షరూపాయల నష్టం

## విజయవాడలో

విజయవాడ, సెప్టెంబరు 12—గతరాత్రి విజయవాడ పట్టణం మధ్యలోవున్న ఒక నూనె మిల్లుకు అగ్నిప్రమాదం సంభవించగా సుమారు లక్షరూపాయల ఆస్తి నష్టమైంది.

మిల్లుకు సంబంధించిన యంత్రాలు వగైరా సామగ్రి బాగా పాడయిపోయినట్టు చెప్పబడుతున్నది. మిల్లులో నిలవచెయ్యబడ్డ పుగాకు విత్తనాలు, వేరుసెనగపిండి, మూడుపాకలు తగులబడిపోయినవి.

అగ్నిప్రమాదంవల్ల 12 గంటలసేపు గాంధీనగర్‌లో విద్యుచ్ఛక్తి సరఫరా పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది.

ప్రమాద కారణం తెలియదు.

ఇండొనీసియా పార్లమెంటు శుక్రవారం నాడు డాక్టర్ అలీ శస్త్రమిడ్జోజో ప్రభుత్వం వల్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 13— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,13,450-13-10 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

శ్రీ రామలింగారెడ్డి, కాలేజీ విద్యార్థుల యూనియన్ ఏలూరు 1,116-0-0

మద్రాసు దేశీయ వైద్య కళాశాల విద్యార్థులు, "బ్లూబీల్" పిక్చ్యర్ ప్రదర్శనం ద్వారా వసూళ్లు 1,055-0-0

కంభం బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు కర్నూలుజిల్లా (మొదటిదఫా) 500-0-0

(దీనిలో ఉపాధ్యాయులు, గుమస్తాలు, ప్యూన్‌లనుంచి వసూళ్లు రు 110 లు, హెడ్‌మాస్టర్ శ్రీ కె. పార్థసారధి రు 10, విద్యార్థులనుంచి వసూళ్లు రు 260, శ్రీ కె. రామిరెడ్డి, నాల్గవఫారం రు 5. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ప్రజలనుంచి వసూళ్లు రు 130 లు.)

కాశీ హిందూ విశ్వవిద్యాలయ మండలి విద్యార్థులు శ్రీ పి. పిచ్చయ్యగారిద్వారా పంపినది 400-0-0

వీరిలో 5 రూ. చొప్పున ఇచ్చిన వారి పేర్లు ఇవి:—శ్రీయుతులు కె. వై. యల్. నరసింహాచార్యులు, డి. రాజేంద్ర ప్రసాద్. పి. రామారావు, పి. వెంకటేశ్వరరావు, ఇ. వి సాగర్, ఆర్. వి రామచంద్రశేఖరరావు, బి. బాలప్రసాదరావు, కె. వీరసింహ, కె. కృష్ణ సుమన్, ఎ వి రాజు, బి. ఆర్. రెడ్డి, ఎస్, శివరామశాస్త్రి, వి. ఆర్. ప్రసాద్‌రావు, వి. యల్. యన్. శర్మ, ఎస్. ఎస్. పుల్లంరాజు, ఐ. నరసింహారావు, టి. సీతారామయ్య, సి. హెచ్. వెంకటేశ్వరరావు, బి. మధుసూదనరావు, వి.పిచ్చయ్య, ఆర్. ముకుందరావు, పి. యల్. కె. రాధాకృష్ణ, టి. రామం, జానకిరామశాస్త్రి, ఎ.ఆర్. నారాయణస్వామి, యం. పి. రామరెడ్డి, ఎస్. చంద్రశేఖర రెడ్డి, టి. జి. రావు, యం రామయ్య, ఎస్. కె. తోల్పాడి రాజు, ఎస్. కృష్ణసాగర్ గార్లు.

పదేసి రూపాయలు ఇచ్చినవారి పేర్లు ఇవి:—శ్రీయుతులు కె. వి. యస్. రామ్, పి ఎల్ నాయుడు, ఆర్. సత్యనారాయణ, బి. రామేశ్వరరావు, పి జగదీశ్వర రావు, ఏ. శ్రీరాములు, తంత్రిగార్లు.

మద్రాసు యం ఇ. టి. మదరాసు విద్యార్థులు, ఉపాధ్యాయులు (రెండవ దఫా) 250-0-0

నర్సీపట్నం గోదావరి వరదబాధితుల సహాయసంఘం అధ్యక్షుడు డాక్టర్ ఆర్. ఎస్. ఆర్. ప్రసాదరావుగారు (విశాఖపట్నం జిల్లా) 200-0-0

వీరిలో: 15 రూ. చొప్పున ఇచ్చినవారి పేర్లు ఇవి:-శ్రీయుతులు ఆర్.ఎస్. ఆర్. ప్రసాదరావు, ఎ. బి. వెంకటాద్రి, డి. వి. చలంగార్లు. 10రూ చొప్పున ఇచ్చినవారిపేర్లు:- జి. వి. రామకృష్ణ, వై. నరశింగరావు, డి. ఆర్. దీక్షితులు, ఆర్. గురయ్యానాయుడుగార్లు; 5 రూ. చొప్పున ఇచ్చినవారి పేర్లు:—శ్రీయుతులు వి. వి. అయ్యంగార్, కె. శ్రీరాములు, వి. నరసింహమూర్తి, వి.హెచ్.రామం, కె వెంకటావు, వి. నరసింహం, వి యస్. కృష్ణయ్యర్, ఎస్. గురుమూర్తి, వి.పార్వతీశం, డి. శ్రీరామమూర్తి, యం. రామశేషు, కె. మల్లయ్యశాస్త్రి, వి. సూకయ్య, బి. సత్యనారాయణ, కె. మాధవశాస్త్రి, వి. కె. నారాయణ, వి. కృష్ణమూర్తి, పి. కామేశ్వరరావు, కె. లింగమూర్తి, కె. గణేశ్వరరావు, ఎస్. వెంకటావు, యం అప్పలస్వామి, డి. సీతారామయ్యగార్లు.)

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసర్చి, అటామిక్ రీసర్చి, (బొంబాయిలో) శ్రీ పుల్లా వెంకటరమణమూర్తిగారి ద్వారా వసూళ్లు 170-0-0

చుండూరు శ్రీ వేణుగోపాల రైసు మిల్లు స్టాఫ్, చుండూరు 151-0-0

[వీరిలో శ్రీ పుయ్యూరు సూరారెడ్డిగారు, శ్రీ గొరెపాటి అప్పిరెడ్డిగార్లు చెరి 20-0-0, చొప్పున ఇచ్చారు శ్రీ కొండల రాయ్యగ్రంథాలయం (నడిగడ్డపాలెం) వారు 15-0-0, వేణుగోపాల రైస్ మిల్లు వారు 11-0-0; 10-0-0 చొప్పున ఇచ్చినవారు:—శ్రీయుతులు గొరెపాటి రామిరెడ్డి, తియ్యపీదుల సుబ్బారావు, తియ్యపీదుల బైరాగి, పుయ్యూరు అప్పిరెడ్డి, బండ్ల ముత్తావారు; 5-0-0 చొప్పున ఇచ్చిన వారి పేర్లు ఇవి:—శ్రీయుతులు మంచికంటి వెంకటేశ్వరరావు, తియ్యపీదుల హనుమంతరావు, తాడిపర్తి వెంకటప్పారెడ్డి, గొరెపాటి లక్ష్మారెడ్డి, అవుతు వెంకటరెడ్డి గార్లు].

శ్రీ సత్యనారాయణ (ట్రాన్స్‌పోర్టు కంపెనీ ఆఫీసు సిబ్బంది, వర్క్‌షాపు సిబ్బంది, డ్రైవర్లు, సూపర్‌వైజర్లు, కండక్టర్లు, గుంటూరు 150-0-0

కొండాపురం గోదావరి వరదబాధితుల సహాయ సంఘంవారు వసూళ్లు, కడపజిల్లా 116-0-0

వీనిలో: రూ. 10 ఇచ్చినవారు: తల్లం బ్రదర్సు. 5 రూ. ఇచ్చినవారి పేర్లు:—శ్రీయుతులు యం. రామయ్య, జి. రామస్వామి, జి. సోమలింగారెడ్డి, ఎ. వెంకటప్ప, పి. వాసుదేవ రెడ్డి, ఎ. కృష్ణమూర్తి, బి. వెంకటపతి గార్లు. చేరి వున్నవి.

గ్రామ వర్తక సంఘం, కొవ్వలి 116-0-0

మద్రాసు వెటర్నరీ కాలేజీ విద్యార్థులు, స్టాఫ్ (మూడవ దఫా) 104-8-0

వీనిలో ఆంధ్రా మేగజీన్ సెక్షన్ 10-0-0, డాక్టర్ ని. కృష్ణరావు 10-0-0, 5-0-0 చొప్పున ఇచ్చినవారి పేర్లు ఇవి:—శ్రీయుతులు డాక్టర్ ఉమామహేశ్వరన్, శ్రీమతి కమలా హారిస్, డాక్టర్ ఎ. ఆర్. వేదనాయకం, కె. చెంగల్వరాయనాయుడు, బి. డి. బి. ప్రసాదరావు. పేరుకోరని ఒక మహిళ చేరివున్నవి.

శ్రీ ఆర్. నారాయణ బి. ఏ. గారి మూడవ దఫా వసూళ్లు, బ్రాహ్మణకోడూరు, గుంటూరు జిల్లా 100-0-0

వీనిలో: 10 రూ. ఇచ్చినవారి పేర్లు ఇవి:—శ్రీయుతులు రామినేని దశరథరామయ్య, రామినేని రామసుబ్బయ్య, పాపూరి బాపయ్యగార్లు. 5 రూ. ఇచ్చినవారి పేర్లు ఇవి:—శ్రీయుతులు రామినేని పెదసుందరరామయ్య, రామినేని వెంకటసుబ్బయ్య (రాఘవయ్య), రామినేని వెంకటసుబ్బయ్య, మద్దిలక్ష్మీహనుమంతం, పొట్టి రత్తయ్య, కాకుమాను వెంకయ్య, గింజుపల్లిసూరయ్య, తాళ్లూరితాండవకృష్ణమూర్తి, కోళ్ళపూడి సూర్యనారాయణ, కొత్త మాసు శ్రీరాములు, కనగపల్లి లక్ష్మయ్య, శ్రీనివాసుల పార్థసారథాచార్యులు, ఈటుకూరివెంకటస్వామి, కూకుట్ల వెంకటేశ్వర్లుగార్లు చేరివున్నవి.

ఏలూరు విద్యార్థి కళాసమితివారు శ్రీ మామిళ్ళపల్లి రామమూర్తిగారిద్వారా 100-0-0

దీనిలో:-శ్రీమామిళ్లపల్లి రామమూర్తిగారు 25 రూ. శ్రీ నంబూరి మృత్యుంజయరావుగారు రూ. 10. రూ. 5 చొప్పున ఇచ్చినవారిపేర్లు ఇవి:-శ్రీయుతులు అలుగోలు నాగవరహాలు, అలుగోలు గంగరాజు, శ్రీమతి అలుగోలు రాజేశ్వరి, శింగంశెట్టి సుబ్రహ్మణ్యం, నరహరిశెట్టి సూర్యనారాయణగార్లు చేరివున్నవి.

పి. వి. ఆర్. మునిసిపల్ సెకండరీ స్కూలు విద్యార్థుల వసూళ్లు, ఒంగోలు 102-0-0

కావలి హైవేస్ సెక్షన్ ఆఫీసర్లు, ఉద్యోగులు 80-0-0

వీనిలో శ్రీ సూరా లక్ష్మిరెడ్డిగారు 20-0-0. శ్రీ వి. భాస్కరరావు, శ్రీ బి. శంకరయ్యగార్లు చెరి 10-0-0. శ్రీ వి. రాజా రాధాకృష్ణ, శ్రీవి. సుబ్రహ్మణ్యం, శ్రీబి వెంకటేశం గార్లు చెరి 5-0-0, మేస్త్రీలు, క్లీనర్లు ఇచ్చినది 17-8-0 రోడ్డు గ్యాంగ్ కూలీలు 7-8-0, చేరివున్నవి.

బాపట్ల అసిస్టెంటు అగ్రికల్చరల్ ఇంజనీర్ సబార్డినేట్ స్టాఫ్ 71-0-0

ఎస్. కె. పి. వి. వి. హెచ్. హెచ్. స్కూలువిద్యార్థులు (విజయవాడ) 70-0-0

శ్రీ వి. రామబాబు, కాలరీ హెడ్ ఆఫీసు కొత్తగూడెం 74-0-0

ఆంధ్ర యువజన సంఘం, మద్రాసు 88-0-0

ఎస్. ఎ. ఎస్. సూపరింటెండెంట్లు (ఎ. జి. ఆఫీసులో తర్ఫీదు పొందుతున్నవారు) మద్రాసు-8 78-0-0

శ్రీ ఆర్. వి. సుబ్బయ్య గుప్త, జి టి. మద్రాసు 101-0-0

గిప్పర్డ్ మిషన్ ఆస్పిటల్ నూజివీడు 31-0-0

అసిస్టెంట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్, విజయనగరం 60-8-0

శ్రీమతి సావిత్రమ్మ, గొడుగుపేట 5-0-0

శ్రీ యం. రాఘవయ్య, హరిజన హాస్టల్, గుడ్లవల్లేరు, కృష్ణా 5-0-0

శ్రీ అమ్మల రామయ్య, నాగాయలంక, దివి తాలూకా, కృష్ణా 20-0-0

శ్రీ వల్లభ జొన్నల వెంకటరాయుడు, బందరు 5-0-0

శ్రీమతి మిరియాల అంజమ్మ, నూజివీడు 5-0-0

గారిసన్ ఇంజనీరింగ్ ఆఫీసు ఉద్యోగులు, ఆవడి 12-8-0

మద్రాసు ఆంధ్ర సంఘం 72-0-0

శ్రీ ఆర్. ఎ డి ఎమ్ ప్రసాద్ రావు, రాయపేట, మద్రాసు 10-0-0

శ్రీమతి ఆర్. సూర్యనారాయణమ్మ, రాయపేట, మద్రాసు 10-0-0

పెనుమకోన బోర్డు ఎలిమెంటరీ స్కూలు హెడ్ మాస్టర్ 10-0-0

శ్రీమతి టి. మంగమ్మ, రామచంద్రపేట, ఏలూరు 10-0-0

శ్రీ లొల్లా సాంబయ్య, బాపట్ల 10-0-0

శ్రీ గ్రంథి బ్రహ్మయ్య, పెడన 49-2-0

శ్రీ జె వి. సూర్యనారాయణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్, విశాఖపట్నం 33-6-0

శ్రీ బల్ల సత్యనారాయణ, భీమునిపట్నం 10-0-0

శ్రీ వీరభద్రరావు, కొత్తవలస 8-0-0

స్వామి హైస్కూలు (ఇచ్చాపురం) విద్యార్థిసంఘం 9-13-0

శ్రీ రామారావు, తెలుగు పండితుడు పాతపట్నం 10-0-0

మిస్టర్ యస్. ఎ. పాల్, బెంగుళూరు 26-0-0

అదిమంజరిపేట (వయా) నగరి, టీవర్స్ అసోసియేషన్ సెంటర్ 10-1-0

శ్రీ పి. గోపాలయ్య, హెడ్మాస్టర్, బోర్డు హైస్కూలు, కాళహస్తి 40-0-0

శ్రీ కె. శంకరయ్య, హెడ్మాస్టర్, మునిసిపల్ హైస్కూలు, బళ్లారి 35-0-0

శ్రీ రామలింగయ్యగుప్త, యన్. టి. కాలేజి, కంభం, కర్నూలు జిల్లా 16-0-0

ధర్మవరం పంచాయతీబోర్డు ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు 29-0-0

శ్రీ వాస కామయ్యారెడ్డి, కందిమూడి, (వయా) తువి 5-0-0

శ్రీ భాస్కరరావు, మెకానిక్, హార్బర్ రోడ్డు, విశాఖపట్నం 5-0-0

సన్నిధి పండా సెంటర్, బొర్వింకా, శ్రీకాకుళం జిల్లా 5-0-0

డాక్టర్ టి. పూర్ణానంద రావు, విడవలూరు, కొవ్వూరు తాలూకా 10-0-0

శ్రీ కె. వి. సుబ్బారావు, రిజిస్ట్రార్, కో-ఆపరేటివ్ సొసైటీస్, గుంటూరు 35-0-0

శ్రీ ఎస్. బి దొర, మేనేజర్, టి ఐ యస్. కంపెనీ, కడకొల 21-0-0

శ్రీ సి. హెచ్. నరసింహమూర్తి, స్టోర్ కీపర్, యస్. సి. కంపెనీ లిమిటెడ్, కొత్తగూడెం 35-6-0

తెలంగాణా గంగాబెస్త మహాజన సంఘం, గుండాల (రెండవ దఫా) 22-0-0

ఆంధ్ర విజ్ఞానసమితి, లక్నో 101-0-0

ఇందులో:—శ్రీ ఆకునూరి వెంకటేశ్వరరావు (ప్రెసిడెంట్, ఆంధ్ర విజ్ఞాన సమితి) 20-0-0, శ్రీ కె గోవిందరావు 10-0-0, శ్రీ కె. యం. సత్యనారాయణయ్య 10-0-0, శ్రీ పైడా రామలింగేశ్వరరావు 6-0-0, అయిదేసి రూపాయలు ఇచ్చినవారు: శ్రీ టి. కె. రావు, యం. జి. కృష్ణా రెడ్డి, శ్రీ శ్రీపాద సూర్యరామారావు, నడింపల్లి సుబ్బరాజు, వి రామకృష్ణరాజు, బి. యస్. రామచంద్రరావు, జె మురళీధరరావు, యస్. వెంకటావు, గాదె సత్యనారాయణ, ఉన్నవ మధుసూదనరావు చేరివున్నవి.

శ్రీమతులు జి. సూర్యప్రకాశమ్మ, ఉమామహేశ్వరమ్మలు (పాలకొల్లు) సేకరించిన విరాళాలు 30-0-0

పాలకొల్లు మునిసిపాలిటీ పబ్లిక్ హెల్త్‌శాఖ సిబ్బంది 33-0-0

బెజవాడ రైల్వే బుకింగ్ ఆఫీసు ఉద్యోగులు 50-0-0

చీరాల యన్. ఆర్. అండ్ పి. మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు 40-0-0

పేరాల ఆంధ్రరత్న మునిసిపల్ హైస్కూలు ఉద్యోగులు, విద్యార్థులు 15-0-0

శ్రీ దొడ్డపనేని రామయ్య, వరిపేరు 25-0-0

అయిదు రూపాయలలోపు విరాళాల మొత్తం 4-0-0

నిన్నటి మొత్తం 2,07,272-9-10

నేటి మొత్తం 2,13,450-13-10

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

7 వ తేదీ ప్రచురించిన జాబితాలో శ్రీ ఆర్. నారాయణ, బ్రాహ్మణకోడూరు 110-0-0 పంపినట్టు ప్రచురించాము. అవి వారు సేకరించిన మొదటి దఫా పంపిన విరాళాలు ఇందులో 15రూపాయలు ఇచ్చినవారు: శ్రీ రామినేని నారాయణ, శ్రీ రామినేని సాంబయ్య (కామయ్య). శ్రీ మద్ది సుదర్శనం, శ్రీ గుళ్ళపల్లి రామయ్య, శ్రీ రామినేని చిన్నసుందరరామయ్య, గార్లు పది రూపాయలుఇచ్చినవారు: శ్రీ రామినేని సాంబయ్య (వెంకయ్య). శ్రీ గుళ్ళపల్లి వెంకటనరసయ్య. 5 రూపాయలిచ్చినవారు: శ్రీ రామినేని సుందరరావు. శ్రీ రామినేని శివయ్య. శ్రీ రామినేని వెంకటప్పయ్య చేరివున్నవి.

# స్టేట్స్ కౌన్సిల్‌లో ఆంధ్ర బిల్లు

(1 వ పేజీ తరువాయి)

అన్నారు. దేశాన్ని మూడు భాగాలు; ఉత్తర, మధ్య, దక్షిణ ప్రదేశ్‌లుగా విభజించాలని కోరారు.

డాక్టర్ డబ్ల్యు. యస్. బార్లింగే (కాంగ్రెసు మధ్యప్రదేశ్) ఫెడరేషన్, ప్రజాస్వామ్యం అనే రెండు సూత్రాలు భాషా రాష్ట్రాల వినాదానికి ఆధారంగా కలవన్నారు. కేవలం ఒకరిద్దరు రాజకీయ నేతల కోర్కెల ప్రకారం వ్యవహరించడం ప్రమాదకరమని హెచ్చరించారు.

శ్రీ పి. సుందరయ్య (కమ్యూనిస్టు, మద్రాసు) గారు మాట్లాడుతూ ఈ బిల్లుద్వారా బ్రిటిష్ ఇంపీరియలిస్టులు చేసిన ఒక ఏర్పాటు విచ్ఛిన్నమౌతున్నందున ఆమోదిస్తున్నామన్నారు. తమ పార్టీవారు ఇక నుంచి విశాలాంధ్ర స్థాపనకు కృషిచేయగలరని కూడా ప్రకటించారు.

శ్రీ కె. పి. మాధవన్ నాయర్ (కమ్యూనిస్టు-కేరళ) కేరళ రాష్ట్రాన్ని సులభంగా ఏర్పాటు చేయవచ్చునని ప్రభుత్వం నిర్ణయం మినహా మరేలాంటి అభ్యంతరంలేదని కూడా చెప్పారు.

శ్రీ బి. కె. పి. సిన్హా (కాంగ్రెసు-బీహారు) భాషారాష్ట్రాల నిర్మాణం ఇక తప్పదని చెప్పగా మధ్యప్రదేశ్ కాంగ్రెసు సభ్యుడు శ్రీ ఆర్. యు. అగ్నిభోజ్ ఇక భాషా రాష్ట్రాల నిర్మాణం తగదన్నారు.

ఆచార్య రంగా మాట్లాడుతూ, కర్నాటక, కేరళ, మహారాష్ట్రాలను ఇకనైనా నిర్మించాలన్నారు. ఈ రాష్ట్రాల నిర్మాణం పార్టీల సమస్యకాక ప్రజల సమస్యగా కేంద్రం గుర్తించుకోవాలన్నారు,

శ్రీ కోటంరాజు రామారావుగారు (కాంగ్రెసు, మద్రాసు) ఆంధ్రులు భాషా రాష్ట్రోద్యమానికి నాయకులని. ఈ నాడు రాష్ట్రాన్ని పొందుతున్నవారికి వారి బాధ్యతలు పూర్తిగా తెలుసునన్నారు. శ్రీ ప్రకాశం, శ్రీ రంగా, శ్రీ సంజీవరెడ్డిగార్లు ఏకమై రాష్ట్రానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలను అమలు జరపాలన్నారు.

ఈ సమస్యను ఆంధ్రనాయకులు తమ దీక్షను నిరూపించుకొనలేదని, అందువల్లనే రాష్ట్రం ఆలస్యమైనదని అన్నారు. నాయకులంతా కలిసి తమ శక్తి సామర్థ్యాలను నిరూపించనప్పుడు వెంటనే ఎన్నికలు జరిపినా ఫలితం ఇప్పటి అసెంబ్లీగానే వుండగలదన్నారు.

## హోంమంత్రి శుభాకాంక్షలు

హోంమంత్రి డాక్టర్ కట్జూ చర్చకు సమాధానంచెబుతూ, పార్లమెంటులో ప్రతిపాదింపబడిన నెలరోజులకు ఆంధ్రాబిల్లు చట్టంగా ఆమోదింపబడుతున్నందుకు సంతోషం ప్రకటించారు. నూతన రాష్ట్రస్థాపనకు మాత్రమేకాక దేశసమైక్యతను కాపాడాలని సభలోని అన్నివర్గాలవారు చెప్పడం తనకు ఆనందాన్ని కలిగించిందన్నారు.

"ఆస్తులు మొదలగు వాటి పంపిణీలో కొన్ని విభేదాలు రావడంలో అసహజమేమీ లేదని అంటూ, 200 సంవత్సరాలనాటి సంబంధాలు విడిపోతున్నప్పుడు ఇలాంటి విభేదాలు రావడం సంభవమే నన్నారు. ఉభయరాష్ట్రాల సుహృద్భావాన్ని పెంపొందించే ధోరణిలో సభవారు చర్చలు కొనసాగించడం హర్షనీయమన్నారు.

స్థిరమైన రాజధాని, ప్రత్యేకమైన హైకోర్టు లేకుండా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తున్నారని శ్రీ సుందరయ్యగారు ప్రకటించిన విచారానికి సమాధానం చెబుతూ, సీటన్నింటిలోను తుది నిర్ణయాలు చేసుకొనే అధికారాలు ఆంధ్రులకే కలవన్నారు. వారి నిర్ణయాలలో ఎవరి జోక్యం వుండదని హామీయిస్తూ ఇలా అన్నారు:—

"వారి నిర్ణయాలను అమలుజరపడానికి మనం ఇక్కడ వున్నాము. రాష్ట్రం ఏర్పడిన తరువాత కేంద్రప్రభుత్వం, లేదా మరొకరు ఆ రాష్ట్రం ప్రజల వాంఛలను అడ్డగలరని మీ రెందుకు భావిస్తున్నారు. నూతన రాష్ట్రం శ్రేయస్సుకు, అభివృద్ధికి, అభ్యుదయానికి ప్రతి ఒక్కరు సహాయంచేస్తారు. సలహాలు ఇస్తారు కూడా.

"ఆంధ్రులు స్వభావంచేత ఆవేశపరులే కావచ్చు. కాని, స్వాతంత్ర్యోద్యమంలో వారు చాలా సుశిక్షితులైన సైనికులవలె వ్యవహరించారు. వారు తమ లక్ష్యసాధనకు ఏయే శక్తియుక్తులను వినియోగించారో వాటిని ఇకముందు స్వరాష్ట్రాభ్యుదయానికే కాక దేశ క్షేమానికికూడా వినియోగించగలరు."

హోం శాఖా మంత్రి ఇంకా యిలా అన్నారు:

"ఈ ఘన విజయం సాధించిన శ్రేయస్సు ఏ ఒక్కరిదీకాదు. నిజంగా అది ప్రజలందరి కృషిఫలితం ప్రతివారు దీనికోసం పోరాడారు. కాంగ్రెస్ ఈ ఉద్యమాన్ని ప్రతిఘటించలేదు. కాంగ్రెస్ ఆంధ్రరాష్ట్రం ఇవ్వడంలో విలంబన చేసిందని శ్రీ సుందరయ్యగారు ఆరోపించారు. ఇతర సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వాలలను దృష్టితో సర్దారు పటేల్ మున్నగువారు దీనిని వాయిదా వేయాలని మాత్రమే కోరారు. భారతదేశం స్వతంత్రం కాగానే నిర్వాసితులు యుద్ధ సన్నాహంవంటి ప్రయత్నాలు మున్నగు తీవ్ర సమస్యలెన్నో పుట్టుకువచ్చాయి కనుక ఓరిమితోవుండాలని సర్దారు పటేల్ కోరారు. ఇంతకు ప్రజల వాంఛలను తీర్చాలని ప్రతివారికి యిష్టమే. మన మిక్కడ ప్రజాప్రతినిధులుగా వున్నాము. ప్రజల వాంఛలను పూరించకపోతే మనం తిరిగి యిక్కడికి రాలేము. అఖిల భారత సరిహద్దు నిర్ణాయక సంఘం నిపానులు ప్రభుత్వం ఆమోదిస్తుందని ముందుగానే ప్రకటించాలని శ్రీ సి. జి. కె. రెడ్డిగారు కోరారు. ఈ సరిహద్దు నిర్ణాయక సంఘం సూచనలను ప్రభుత్వం పార్లమెంటు గౌరవిస్తుందనడం నిస్సందేహం. కాని తుది బాధ్యత ప్రభుత్వానిది, పార్లమెంటుదని ఇవి తమ అధికారాలను ఇతరులకు ఇవ్వదు.

శ్రీ రంగాగారు ఉత్తర దక్షిణ సాహిత్యాలను గురించి ప్రస్తావించారు. ఈయన దాక్షిణాత్య సాహిత్యాల గొప్పదనాన్ని గురించి గాని, దక్షిణాపథం సంస్కృతి సాహిత్యానికి చేసిన సేవను గురించి గాని చెప్పడంతోనే ఆగి వుంటే బాగుండేది. తత్త్వశాస్త్రానికి సంబంధించిన రచనలలోను, భక్తిరస గీతాలలోను, శృంగార కావ్యాలలోను మాత్రమే భాషకు గొప్పదనం లేదు. విజ్ఞానశాస్త్రం, వాస్తుశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం మున్నగు వానిలోను సారస్వతం వున్నప్పుడు కూడా భాషకు గొప్పదనం కలుగుతుంది. అలాటి రచన లేమైనా వున్నాయా? ఇలా దక్షిణం, ఉత్తరం అని వర్గీకరించడం ప్రయోజన రహితమని భావిస్తున్నాను.

విద్యావంతులు తమ భాషను ప్రేమించమనేది గాంధీజీ మహత్తర కృషులలో ఒకటి విద్యావంతులలో మాత్రమేకాక, సామాన్య గ్రామీణులలోను ప్రాంతీయ భాషలపట్లేకాక, జాతీయభాషపట్లకూడా ప్రేమాభిమానాలు అభివృద్ధి కావాలి.

"నేను కౌన్సిలులో ఆంధ్రరాష్ట్రం బిల్లు ప్రతిపాదించేటప్పుడు యమున వరద తొక్కుడాన్ని కృష్ణ జననాన్ని నేటి గోదావరి వరదలతోను, ఆంధ్రరాష్ట్రావతరణతోను పోల్చాను. మరొక శుభదినం వినాయక చతుర్థినాడు ఆంధ్రరాష్ట్రం బిల్లు ఆమోదించబడినందుకు నేను సంతోషిస్తున్నాను. గాంధీజీకి ముందున్న మహానాయకుడు బాలగంగాధర తిలక్ నాకు ఎప్పుడూ స్మరణకు వస్తుంటారు. ఆయన వినాయకచతుర్థి నాడే మహారాష్ట్రంలో ఒకరాష్ట్రంకోసం కాక యావద్భారతం కోసం ఉద్యమం ప్రారంభించారు. ఆయన దేశ పునరుజ్జీవనానికి పాటుబడ్డారు. నేను ఆ పునరుజ్జీవనం మహోన్నత జాతిలో మనకు కనిపిస్తున్నది.

"ఆంధ్రప్రజలు అభివృద్ధి చెందుదురుగాక వారి జీవనస్థాయి అభివృద్ధిచెందనీ: వారి అవసరాలు, వాంఛితాలు విందనీ: వారి సాంస్కృతిక స్థాయి పెరగనీ: వారు తమకే కాక, యావద్దేశానికి అందగా వుండనీ:"

తర్వాత ఆంధ్రరాష్ట్రం బిల్లు ఆమోదించబడి, కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయానికి వాయిదా వేయబడింది.

# ఉక్కు యంత్రాగారం

## రెండు నెలలలో కొత్త ప్రయివేట్ కంపెనీ నిర్మాణం

(మన ఢిల్లీ కార్యాలయం నుంచి)

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12—ఒక కొత్త ఉక్కు యంత్రాన్ని స్థాపించే నిమిత్తం రెండు నెలలలోపుగా ఒక ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ రిజిష్టర్ చేయబడగలదని నేడిచ్చట తెలిసింది. ఈ కంపెనీలో క్రుప్పు అండ్ డిమాగ్ అనే జర్మనీ కంపెనీ వాటాదారుగా వుంటుంది.

కేవలం ఆర్థిక సహాయాలను చేకూర్చుకొనడం ఉద్దేశంతో [illegible] స్థాపించే స్థలాన్ని నిర్దేశించడం, కంపెనీ నిబంధనావళిని రూపొందించే నిమిత్తం సంప్రదింపులు జరపడానికై ఒక జర్మన్ నిపుణుల బృందం యీ నెలాఖరుకు ఇండియా చేరగలదని తెలుస్తున్నది.

స్థాపించబోయే కొత్త ఉక్కు యంత్రం మూడు రేకులను దిద్దడంకోసం సాంకేతిక సలహాలను అందించడానికై ఒకే వాయిదాలో 2.10 కోట్లజీతం జర్మన్ కంపెనీకి యిస్తారని తెలుస్తున్నది ఈ మొత్తం ఉక్కు యంత్రస్థాపన వ్యయంలో నూటికి మూడు వంతుల దాకా వుంటుందనికూడా తెలుస్తున్నది. ప్రాథమిక ఏర్పాట్లు పరిష్కారం కాబడిన సిమ్మట ఉక్కు యంత్రనిర్మాణం నాలుగుసంవత్సరాలలో పూర్తవుతుందనీ, యంత్రనిర్మాణం పూర్తయిన తరువాత ఎట్టిజీతం జర్మన్‌కంపెనీకి యివ్వబోరని తెలుస్తున్నది.

జర్మన్ నిపుణులు కొంతమంది ఇండియన్ కంపెనీ ఉద్యోగులుగా నియమింపబడగలరనీ, వారికి జీతాలు చెల్లించబడగలవనీ, ఒకే వాయిదాలో 4.5 మిలియన్ల డాలర్లు వారికి యివ్వబడగలవనీ, ప్రారంభదశలో యంత్రంవల్ల అరమిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందనీ, ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయడంకూడా క్రమేపీ సాధ్యపడగలదనీ తెలుస్తున్నది.

ఈ ఉక్కుయంత్ర స్థాపనకు మొత్తం పెట్టుబడి 71.25 కోట్లధనం వుంటుందనీ, ఇందులో 9.5 కోట్లధనం పది సంవత్సరాలదాకా జర్మన్ కంపెనీ వాటా వుంటుందనీ, ఈ పది సంవత్సరాల సిమ్మట ఉభయుల ఇష్టప్రకారం మరొక 10 సంవత్సరాల దాకా కలిసి కంపెనీ కొనసాగించబడగలదనీ తెలుస్తున్నది.

# తుంగభద్ర ప్రాజెక్టు భవితవ్యం

మద్రాసు, సెప్టెంబర్ 11—తుంగభద్ర ప్రాజెక్టు భవితవ్యం గురించి చర్చించడానికై ఢిల్లీలో జరుగనున్న వివిధ రాష్ట్రాల ప్రతినిధుల సభలో పాల్గొనడానికి మంత్రి శ్రీ రంగారెడ్డిగారు సెప్టెంబర్ 17 వ తేదీన బయలుదేరి ఢిల్లీ వెళ్లుతారు. 18 వ తేదీన సభ జరుగుతుంది.

కేరళ యూనియన్‌లోని కొట్టాయం జిల్లా వాయలార్ పంచాయతీ ఎన్నికలో వున్న 8 స్థానాలూ కమ్యూనిస్టుల ఆధ్వర్యాన ఏర్పడివున్న డెమోక్రాటిక్ ఫ్రంట్‌కు లభించినవి.

బెంగుళూరు-మంగుళూరు మార్గంలో తిరిగి విమాన సర్వీసును నడపడానికి ఇండియా ప్రభుత్వం ఆమోదించిందని హైదరాబాదులోని ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ (అయిదవ లైన్) ప్రకటించింది.

ఇండోర్, సెప్టెంబరు 10—అసెంబ్లీలో మంత్రివర్గంపై ప్రతిపక్షం ప్రతిపాదించిన విశ్వాసరాహిత్య తీర్మానాన్ని సమర్థిస్తూ కాబూవా జిల్లాలో తెల్లటోపీలు వున్నవారికి తెల్ల జొన్నలు, ఎర్రటోపీ పెట్టుకున్న వారికి ఎర్ర జొన్నలు ఇవ్వబడినవని ప్రజా-సోషలిస్టు సభ్యురాలు శ్రీమతి జమునాబాయి ఆరోపించింది.

# జూపిటర్ జనరల్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్ - బొంబాయి

## అడ్మినిస్ట్రేటర్ దివాన్ బహదూర్ ఆర్. వరదాచారిగారి నివేదిక నుండి ఉద్ధృతములు

ఈ నోటుకు జతపరిచిన ఆడిటర్ల నివేదికతోపాటు రెవిన్యూ అకౌంట్లు ఆయవ్యయ పట్టిక 1953 డిసెంబరు 31 వ తేదీతో అంతమైన సాలుకు అనగా యీ కంపెనీ 33 వ సంవత్సరానికి సంబంధించినవి. వెనుకటి కొంతమంది డైరెక్టర్లమీదను, ఆఫీసర్లమీదను పోలీసువారు పెట్టిన కేసులు మేజస్ట్రేటు కోర్టులో జరుగుతున్నవి. సదరు మోపబడ్డ నేరాలు 1949, 1950 సంIIలకు సంబంధించినవనీ, అప్పటి మేనేజిమెంటు చేతులలోనుండి 1951 జులై 11 వ తేదీ లగాయితు సర్వాధికారాలు తొలగింపబడినవనీ, యిప్పటి కంపెనీ లావాదేవీలతో వారి కెట్టి సంబంధం లేదనీ మన వాటాదారులకు తెలియజేయుటానికి అన్ని చర్యలు తీసుకొన్నాను.

2. ఈ సాలు లెక్కలు ముగించునప్పటికి, జనరల్ డిపార్టుమెంటులో రు. 3,92,137 లు నికరం లాభం చేకూరి, జీవిత నిధికి రు. 24,53,686/- లు చేర్చబడ్డవి. కంపెనీ వ్యాపారం జరిగిన పరిస్థితులనుబట్టి యీ ఫలితాలు తృప్తికరంగా వున్నట్లు భావించవలెను. కంపెనీకి 1951 సంIIరం దురదృష్టవంతమైన సంవత్సరమని తలంచినట్లయితే, 1952 సంవత్సరం కష్టయుతమైన సంవత్సరమని చెప్పాలి. ఇదే ప్రతిపత్తిగల అనేక యితర కంపెనీలమాదిరి, "జూపిటర్"కు ఇండియన్ మార్కెటులో విఖ్యాతమైన వ్యాపారంలేదు. ఈ సాలు ప్రారంభంలో రిబేటింగు తదితర కీడులవల్ల కలిగిన భయంకర పరిస్థితులను భీమా కంపెనీలు నెలిపికొని అట్టి ప్రమాదాలను తొలగించటానికి తగిన చర్యలను తీసుకొంటున్న సూచనలు కనపడ్డవి. కాని, సాలు రెండవ అర్థభాగంలో పరిస్థితులు అధ్వాన్నమైనవి. తత్ఫలితంగా, ఎంత నష్టానికైనా పాల్పడి వ్యాపారంకోసం పోటాపోటీలు పడినవి. అయితే, యీ పందెంలో "జూపిటర్" పాల్గొనలేదు. లండన్ రీ యిన్సూరెన్సు మార్కెటు విషయంలో, పోలీసు చర్యలున్నూ, లోగడ డైరెక్టర్లమీద మేజస్ట్రేటు కోర్టులో జరుగుతున్న కేసులున్ను విషాద పరిణామాలకు దారితీసినవి. అనేక యింగ్లీషు కంపెనీలు 1-1-1952 నుండి అమలులోకి వచ్చేట్లు తమ రీ యిన్సూరెన్సు ఒడంబడికల రద్దుకు నోటీసులు యిచ్చినవి. అందువల్ల 1952 లో అంతటా లండన్ మార్కెటునుండి "పరస్పర" (reciprocal) పారం బొత్తిగా లేదనే చెప్పవచ్చును. దీనికితోడు ఒడంబడికల మామూలు షరతుల ప్రకారం, గడువు తీరిన పోర్టుఫోలియోల ఉపసంహరణకు ప్రతిఫలంగా ఈ కంపెనీలకు "జూపిటర్" దాదాపు రు. 4 25 లక్షలు చెల్లింపవలసి వచ్చింది ఈ ప్రమాద పరిస్థితులవల్ల 1952 ఆగస్టులో నేను లండన్‌కు ప్రయాణమై వెళ్ళి అచట మన లండన్ ఏజంట్లుఐన మెసర్సు బి. డబ్ల్యు. నోబిల్ లిమిటెడ్ వారి సహాయంతో "జూపిటర్" యిదివరలో ఒడంబడిక సంబంధాలు కలిగివున్న కంపెనీల ఉద్యోగులతో స్వయంగా సంప్రతించాను. ఈ ప్రయాణ ఫలితాలు బి డబ్ల్యు. నోబిల్ లిమిటెడ్, వారి 15-10-1952 తేదీ జాబులో సంగ్రహంగా తెలియజేయబడ్డవి

"శ్రీ వరదాచారిగారితో "జూపిటర్" ప్రస్తుత పరిస్థితిగురించి మేము జరిపిన అనేక సంప్రతింపుల ఫలితంగా ధైర్యవిశ్వాసాలు నెలకొన్నమాట అటుండగా, వారి రాకవల్ల అనంతమైన సామరస్యత యేర్పడింది "జూపిటర్" అగ్ని, భీమా వ్యాపారానికి, రీ యిన్సూరెర్లు అయిన అనేక ప్రధాన బ్రిటిష్ కంపెనీలకు శ్రీ వరదాచారిగారిని పరిచయం చేసిన ఫలితంగా యిదివరకే అట్టి కంపెనీలలో విశేష భాగం, భారత భీమా మార్కెటునందు "జూపిటర్" తన పూర్వ గౌరవాన్ని పొందటానికి సహాయంగా, తమ రీ యిన్సూరెన్సు వ్యాపారంలో కొంతభాగం జూపిటరుకు తప్పగించారు. ఈ తరుణంలో శ్రీ వరదాచారిగారి రాక సమయ యోగ్యంగా వుందనీ, "జూపిటర్" బ్రిటిష్ యిన్స్యూరర్లకు వారు స్వయంగా తెలిపిన సమాచారం, రీ యిన్సూరర్ల మనస్సులలో యింతవరకు యేవైన భయ సందేహాలు మిగిలి వున్నట్లయితే, వాటిని పటాపంచలు చేయగిలిగినవని చెప్పటానికి ఎట్టి సంకోచం లేదు."

గత సాలుతో పోల్చిచూస్తే, యీ సంవత్సరం బాహ్యంగా కనపడే ప్రతికూల ఫలితాలకు కారణం "జూపిటర్"లో జరిగిన సంఘటనలవల్ల ఒడంబడికలు రద్దు కావడమే. పరస్పర వ్యాపారం ఒక సంవత్సరం వరకు లేకపోవడం వల్లను, గడువు తీరని పోర్టుఫోలియోలు ఉపసంహరించుకొనబడటం వల్లను, తాత్కాలికంగా కొంతనష్టం కలిగినమాట నిజమే. ఈ ఒడంబడికలు తిరిగి పునరుద్ధరింపబడటంచేత, 1953 లో సత్ఫలితాలు చేకూరుతాయని ఆశించవచ్చును

3. ఈ సాలులో మొత్తం ప్రీమియము రు. 77.60 లక్షలు. గత సాలు 1951 లో రు. 88.77 లక్షలు, రు. 11.17 లక్షలు తగ్గుదల, అగ్ని శాఖలో ప్రీమియం తగ్గినందువలననే యేర్పడింది. అగ్నిశాఖలో అనేక కంపెనీలు అభివృద్ధి చూపించగా, ఈ పద్దు క్రింద "జూపిటర్" విషయంలో తగ్గుదల యేర్పడింది. అయితే, దీనికి కారణాలు పై పేరాలో పేర్కొనబడ్డవి. 1953 లో యీ తగ్గింపు నిరోధింపబడిన సూచనలు కనిపిస్తున్నవి. మెరైన్, మిస్‌లేనియస్, జీవిత శాఖలలో యించుమించుగా లోగడ అంకెలే నెలకొన్నవి.

4. లెక్కలను వివరంగా పరిశీలించి చూస్తే, క్రిందటి సాలులో అగ్ని ప్రీమియములు రు. 28 33 లక్షలుంటే, యీ యేడు రు. 18 90 లక్షలు అయినవి. 1951 లో లాభం రు. 5,86,327 లు. ఈ సంవత్సరం రు. 2,43 445 లు రిజర్వు రు 10 50 లక్షలు వుంచబడింది ఈ యేడు మేనేజిమెంటు ఖర్చు హెచ్చుగానే వున్నది ఈ సంవత్సరం తాత్కాలికంగా ప్రీమియములు పడిపోయినప్పటికీ, వ్యాపారదృష్ట్యా ఖర్చులని తగ్గించడం భావ్యంగా వుంతదని తలంపబడ్డది.

5. మెరైన్ శాఖలో గత సాలు నికర ప్రీమియం రు 4,75,230 లు ఈ సంవత్సరం రు. 4,47,591 లు. ఈ శాఖలో 1951 లో లాభం రు. 81,920 లు. ఈ యేడు రు. 1 11,616 లు. రిజర్వు రు. 7,75,000 లకు వుంచబడింది.

6. మిస్‌లేనియస్ శాఖలో గత సాలు నికర ప్రీమియం రు 15,81,890 లు ఈ యేడు రు. 14,85,372 లు 1951 లో లాభం రు. 32,456 లు. ఈ యేడు నష్టం రు 79,636/- రిజర్వు రు. 7,45,000 లకు వుంచబడింది.

ఈ శాఖ ప్రపంచమంతటా లాభదాయకంగా లేకపోవడం సుప్రసిద్ధమే అయితే ప్రత్యేకంగా "జూపిటర్" విషయంలో శోచనీయమైన ఫలితం చేకూరుటానికి ముఖ్యకారణం కేవలం ట్రినిడాడ్‌లో కొద్దికాలం జరిపిన వ్యాపారమే అందువల్ల ఆ యేజన్సీని మూసివేయటానికి వెంటనే చర్యలు తీసుకొన్నాను అయినా వ్యాపారం జరిగింది కొద్దికాలమైనా, విపరీతమైన క్లెయిములు కోర్టులలో దావాలు బయలుదేరినవి. మన ఆఫీసు వ్యవహారాలను చేపట్టి ఏజెన్సీని మూసివేయటానికి మన లండన్ ఏజంట్ల సహాయంతో ట్రినిడాడ్‌లో ఒక చార్టర్డు అకౌంటెంటును నియమించాను

7 జీవితశాఖ:- రికార్డుల ప్రకారం, మొట్టమొదటి జీవితభీమా పాలిసి 1928 మే 21-వ తేదీనాడు జారీచేయబడింది అందువల్ల 1953 ఈ శాఖకు రజతోత్సవ సంవత్సరమని చెప్పవచ్చు 1952 లో 3,480 పాలిసీలకు రు 1,06,40 350/-ల కొత్తవ్యాపారం పూర్తిచేయబడ్డది గత సాలులో 3,223 పాలిసీలకు రు 1,08 63 050 ల వ్యాపారం పూర్తిచేయబడింది ఈ యేడు చేరదగు సాలినా ప్రీమియం రు 5,70,761 లు 1951 లో రు 5,91,716/- ఈ శాఖావ్యయం తగ్గించుటానికి అన్నిప్రయత్నాలు చేయుడమైనది ఈ సంవత్సరంలో రెన్యూయల్ ఖర్చుల దామాషా 15 2% అయినది గత సాలు 1951 లో 17 8%. ఇదే 1950 లో 24 4%. ఖర్చుల దామాషా, ప్రభుత్వం నిర్ణయించిన పరిమితులలోకి వచ్చింది ఈ యేడు జీవితనిధి రు 24,53,686 లకు పెరిగింది. 1952 సంవత్సరాంతానికి కంపెనీ ఆస్తి, అప్పుల ఆక్చురియల్ వాల్యుయేషను జరుగుతున్నది ఈ సంవత్సరం మీన్ లైఫ్ ఫండ్ మీద చేకూరిన నెరకి వడ్డీ 3 7% నికరం రాబడి 3 1% ఇదే గత సాలులో వరుసగా 3 5%, 2 9% అయినవి

8 లాభనష్టముల ఖాతా: గత సంవత్సరంలో నుండి తీసుకరాబడిన నిలవతో కలుపుకొని, యీ యేటికి మొత్తం లాభం రు. 6,55,010/- ఇందులో రు. 2,50,000/- పన్ను రిజర్వుకు కేటాయింపబడింది. మిగిలిన మొత్తం రు 4,05,010/- లు ముందుకు తీసుకురాబడింది లాభంలోనుంచి ప్రథమంగా చెల్లింపవలసింది గత 3 సంవత్సరాల నుండి ప్రిఫరెన్సు వాటాదారులకు యివ్వతేలిన డివిడెండు. ఇపుడు సాధారణ వాటాదారులకు ఎట్టి డివిడెంటు పంచిపెట్టడానికి సాధ్యంకాదు ఇటువంటి సంవత్సరంలోనే పటుత్వమైన రిజర్వులు ఏర్పాటు చేయవలసియున్నది రివిన్యూ లెక్కలనుబట్టి, డిపార్టుమెంటల్ రిజర్వుల మొత్తం గత సంవత్సరపు రు 33 50 లక్షల నుండి రు. 25 70 లక్షలకు తగ్గింపబడ్డది ఎందువల్లననగా ప్రీమియము తగ్గినది అయినప్పటికీ, మనం ఆశించినట్లు 1953 లో వ్యాపారం అభివృద్ధి అయ్యేపక్షంలో రిజర్వులను బలపరచవలసిన అవసరం ఎంతేని కలదు

మన ఆడిటర్లతో సమస్త విషయాలు సమగ్రంగా సంప్రతించినమీదట, ఇన్‌కంటాక్సు డిపార్టుమెంటు పరిమితులను మించినప్పటికీ, చాలు ననుకొన్నంత మొత్తమునకు రిజర్వులను ఏర్పాటుచేసి వున్నాను అయితే, అత్యవసర సమయాలకు వినియోగించేందుకు కొంత సొమ్ము సిద్ధంగా వుంచుకొనడం కూడ ఆగత్యమే అయి వున్నది. ఈ కారణంచేత, లాభనష్టముల వినిమయ ఖాతాలో నిలవవున్న మొత్తం ముందుకు తీసుకొనబడింది. అయితే, ఈ సొమ్మును ముట్టుకొనవలసిన అవసరం వుండదనే తలుస్తాను. వ్యాపారం అభివృద్ధి చెంది, ఒడంబడికల పునరుద్ధరణ తృప్తికరమైన ఫలితాలను యివ్వగలిగేట్లయితే, "జూపిటర్" రాగల సంవత్సరాలలో వాటాదారులను మామూలు డివిడెండ్ చెల్లింపగలస్థితిలో వుంటుందని ఆశింపవచ్చు. గత 3 సంవత్సరాలనుండి సాధారణ వాటాదారులకు ఎట్టి డివిడెండ్ ముట్టకపోవడం విచారకరం అయితే, అట్టి దుస్థితికి కారణం కేవలం 1949 నుండి 1951 వరకు "జూపిటర్" లో జరిగిన సంఘటనలే కాని మరియొకటికాదు. కంపెనీ అగ్నిపరీక్షలో నుండి జయప్రదంగా బయటపడటం, దాని సహజమైన బలిష్ఠతకు ఎటువంటి నిర్మాణానికి నిదర్శనం.

9 మూలధన పునర్నిర్మాణం.- కంపెనీలో రెండు తరగతుల వాటాదారున్నారని, ఆయ వ్యయపట్టికనుండి తెలియకోవచ్చును ఒకటి. ప్రిఫరెన్స్ వాటాదార్లు. రెండవది; సాధారణవాటాదార్లు వారు చెల్లించిన ఆయా మొత్తములు వేర్వేరు ముఖవిలువలు, ప్రమాణములు కలిగివున్నవి. ఇది 1938 ఇన్సూరెన్సు చట్టం, సెక్షన్ 6 ఏ (1) నిబంధనలకు విరుద్ధం అందువల్ల యీ మూలధన నిర్మాణంపైన తెల్పిన సెక్షన్ నిబంధనలకు అనుకూలంగా వుండేందుకు, పునర్నిర్మాణ ప్రణాళిక ఒకటి తయారుచేయబడి వాటాదారులకు సర్క్యులేటు చేయబడింది 7-2-1953 తేదీన వాటాదారుల సమావేశం ఒక దానిని జరిపాను. వారి అభిప్రాయాన్ని తీసుకొని ఇన్సూరెన్సు కంట్రోలరుకు తెలుపబడింది. 31-5-1953 నుండి అమలులోకి వచ్చేట్లు, వారు కొన్ని సవరణలతో సదరు ప్రణాళికను మంజూరు చేశారు. ఇకముందు వాటాల మూలధనం ఒక్కొకటి రు 100 వంతున 2,00,000 సాధారణ వాటా లుంటవి దీనిని అమలులో పెట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయబడుతున్నవి.

10 పెట్టుబడులు; —11-7-51 నుండి నేటివరకు జీవితం, జనరల్ శాఖలలో లోగడ మేనేజిమెంటువారిచే గావింపబడ్డ పెట్టుబడుల్లో నుండి నేను వసూలు చేసిన మొత్తం 2,74,139/—పై రెండు శాఖలలోను ఈ కాలపరిమితిలో గవర్నమెంటు సెక్యూరిటీలందు పెట్టుబడి పెట్టిన మొత్తం రు 36,64,717/— ఇంతే కాకుండ, సరియైన తరుణంలో గవర్నమెంటు సెక్యూరిటీలయందు పెట్టుబడి పెట్టేందుకు రు 5 లక్షలు కాల్‌డిపాజిట్లు పెట్టివుంచాను దురదృష్టవశాత్తు, మేనేజిమెంటులో తరుచు మార్పులవల్ల, పెట్టుబడి పోర్టుఫోలియోకు కొంత నష్టం వాటిల్లింది వాటాదారుల శ్రేయస్సుకొరకు, గవర్నమెంటు సెక్యూరిటీలలోనే మొత్తం యావత్తు పెట్టుబడి పెట్టటానికి నిశ్చయించాను

11. కంపెనీ ఆస్తుల మొత్తం 31-12-1952 తేదీ నాటికి రు. 3 35,15,973/- లు అవి దిగువ విధంగా వున్నవి:

| | |
|---|---|
| గవర్నమెంటు సెక్యూరిటీలు రు | 1,47,17,632 |
| మునిసిపల్ మరియు యింప్రూవ్‌మెంటు ట్రస్టు బాండ్లు | 24,88,795 |
| షేర్లు, డిబెంచర్లు | 35,19,952 |
| పాలిసీ ఋణములు | 21,23,003 |
| తనఖాలమీద ఋణములు | 17,65,113 |
| బిల్డింగులు, భూమి | 24,39,886 |
| హాజరులో నగదు బ్యాంకులో నిలవ | 14,41,482 |
| ఇతర ఆస్తులు | 50,20,110 |
| మొత్తం రు | 3,35,15,973 |

బొంబాయి, 27-8-1953 } ఆర్. వరదాచారి, అడ్మినిస్ట్రేటరు.

## వ్యవసాయాభివృద్ధికి రష్యా ప్రణాళిక

### కమ్యూనిస్టుపార్టీ కొత్త కార్యదర్శి ప్రతిపాదన

మాస్కో, సెప్టెంబర్ 13—సోవియట్ కమ్యూనిస్టుపార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల కొత్తగా నియమించబడిన నికిటాక్రుశ్చేవ్ వ్యవసాయాభివృద్ధికి పెద్ద ప్రణాళికను సూచించాడు.

ఈ ప్రణాళికను పార్టీ జనరల్ కమిటీకి కృశ్చేవ్ ప్రతిపాదించాడు.

దీనిని నాలుగు పేజీలలో ప్రావ్దా ఇజ్వెస్టియా పత్రికలు ప్రకటించినవి.

ఎక్కువ ఫలసాయం తీసేందుకు రైతుకు ప్రోత్సాహం కలిగించడం, మేలురకం పశుజాతి సభివృద్ధి పరచడం ఈ ప్రణాళిక లక్ష్యాలు.

## పర్షియాలో 91 మంది కమ్యూనిస్టుల అరెస్టు

### జాహిదీ అధికారానికి వచ్చిన పిమ్మట పెద్దఎత్తున జరిగినవి

టెహరాన్, సెప్టెంబరు 11—కాస్పియన్ సముద్రంలోని రేవు పట్టణంనుంచి రష్యన్ ప్యాసింజరువాన్‌లో ఇక్కడికి వచ్చిన పర్షియన్ కమ్యూనిస్టులు 91 మంది నొకనుంచి దిగగానే పోలీసులచే అరెస్టు గావించబడినారు

ప్రధాని జాహిదీ అధికారాన్ని స్వీకరించిన పిమ్మట కిందటి మాసంలో కమ్యూనిస్టుల చర్యల నరికట్టటానికి కృషి ప్రారంభమైంది అప్పటినుంచి నేటివరకు ఒక్కసారిగా ఇంతమంది అరెస్టు గావించబడ్డం ఇదే మొదటిసారి ఇక్కడ అరెస్టు చేయబడినవారిలో పర్షియన్‌లో చాలా కాలంగా దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న కమ్యూనిస్టు వార్తా పత్రిక "బాకా షామూల్" యజమాని పార్సీస్ ఖాటిబీ కూడా వున్నాడని తెలుస్తున్నది. ఈ 91 మంది గత మాసంలో బుఖారెస్టులో జరిగిన కమ్యూనిస్టుల సమావేశానికి ప్రతినిధులుగా వెళ్ళి వస్తున్నారు

## పెట్రోల్ సమస్య

### త్వరలోనే తిరిగి రాయబారాలు

లండన్, సెప్టెంబర్ 10—మూడేండ్లనుంచి వున్న ఆంగ్లో-పర్షియన్ పెట్రోలు వివాదం గురించి తిరిగి త్వరలోనే రాయబారాలు ప్రారంభం కాగలవని, అమెరికా జోక్యం వల్లనే ఇది సంభవమని ఇక్కడి రాజకీయ వర్గాలవారు అంటున్నారు.

### జపాను అపీలుకోర్టు తీర్పు

టోకియో, సెప్టెంబర్ 11—జాతీయం చేయబడిన పర్షియన్ పెట్రోలును, ఆ పెట్రోలు ఎవరిదో తేలేవరకు జపాన్‌లోనికి దిగుమతి చేయకుండా తాత్కాలికంగా ఇంజక్షన్ ఉత్తరువు చేయాలని జపాన్ కోర్టులో ఆంగ్లో-ఇరానియన్ ఆయిల్ కంపెనీ పెట్టుకున్న దరఖాస్తును అది త్రోసివుచ్చగా జపాన్ అప్పీలు కోర్టుకు కంపెనీ అపీలు చేసింది ఈ అపీలును కూడా అపీలు కోర్టు త్రోసిపుచ్చింది.

# కమ్యూనిస్టు వ్యతిరేకులైన కొరియా యుద్ధ ఖైదీలు

## స్వదేశానికి వెళ్లడానికి పెక్కుమంది సుముఖత

### కోమిన్‌టాంగ్‌లో చేరాలని కొందరు చైనీస్ సైనికులపై ఒత్తిడి

శాంతినగిరి (కొరియా), సెప్టెంబర్ 11—

కమ్యూనిస్టు వ్యతిరేకులైన చైనీస్ యుద్ధ ఖైదీలు పెక్కుమంది తిమ్మ స్వదేశానికి పంపివేయవలసినదిగా కోరుతున్నారని తటస్థ రాజ్యాల పర్యవేక్షక సంఘానికి చెందిన ఒక భారతీయ సైనికోద్యోగి నేడు అన్నాడు.

కొందరు చైనీస్ ఖైదీలు తోటి ఖైదీలు బలాత్కారంగా చైనీస్ నేషనలిస్టు నినాదాలను తమ శరీరాలపై పచ్చబొట్లుగా పొడిచినట్లు నిందించారని కూడా ఈ ఉద్యోగి అన్నాడు.

నేటి ఉదయం స్వదేశానికి తిరిగిపోవాల్లని కొందరు చైనీస్ యుద్ధఖైదీలు చైనీస్ కమ్యూనిస్టు ప్రతినిధులు రావాలని వారినిమాసి, పిడికిట్లు బిగించి కేకలు వేయరాగారు

ఆవేశంతో మరీ మితిమీరి కేకలువేయసాగిన చైనీస్ యుద్ధఖైదీల ప్రేలి ముద్రలు, సుస్తులు తీసుకోనే సంలో భారతీయ సైనికులు తోస్తున్నారు. ఒకఖైదీ ఒక భారతీయ సైనికునివద్దకు వచ్చి, రక్త సిక్తమైన తన చేతిని చూపుతూ తన చేతిపై పచ్చబొట్టు పొడువబడిన చైనీస్ నేషనలిస్టు జెండాలు చెరిపివేయడానికి రాత్రంతా కత్తితో గీసుకొన్నా నన్నాడని, మరొక ఖైదీ తన గుండెలపై 'చైనా పేకా; మృత్యుముఖద్వారానికి' అని వున్న నినాదాన్ని చూపుతూ, యీ అక్షరాలతో నేను స్వదేశానికెలా పోగల నన్నాడని ఈ ఉద్యోగి వివరించాడు

తాము స్వదేశానికి తిరిగి పోతామన్న తొమ్మండుగురు యుద్ధఖైదీలు మరొక ఆవరణలోనికి మార్చివేయబడ్డారని వారిలో ఒకడు తన మనస్సును విన్న మార్చుకోగానే మిగిలిన ఖైదీలు కొట్టబోగా వారిని వారు చంపివేయకుండా భారతీయ సైనికులు బలవంతాన బయటకు కొనిరావలసివచ్చిందని కూడా ఈ ఉద్యోగి అన్నాడు

స్వదేశానికి తిరిగి పోగోరని కమ్యూనిస్టు వ్యతిరేకులైన యుద్ధఖైదీలు తమ విడుదలకు ముందు కమ్యూనిస్టు ప్రతినిధుల చెప్పేమాటలను అయిష్టాల్లు విని, ఆపైన తమలో తాము సంప్రతించుకోవాలి.

ఒక సమావేశానికి విడుపాటు ఒక రహస్యమార్గంద్వారా నడిచి వెళ్లాలి అక్కడ రెండుద్వారా లుంటాయి ఒకద్వారం కమ్యూనిస్టు దేశాలకు దారి అన్నమాట మరొకద్వారంనుంచి వెడితే వారింకా కమ్యూనిస్టు వ్యతిరేకులుగానే పరిగణించబడతారు.

నిన్న తొమ్మండుగురు ఉత్తర కొరియన్ యుద్ధ ఖైదీలు ముందు స్వదేశానికి పోనిరాకరించి ఆ తర్వాత మనస్సు మార్చుకున్నారని, అలా తమ తోటి నిర్ణయాలను మార్చుకొన్నవారు సాధ్యమైనంత త్వరలోనే స్వదేశాలకు తిరిగి పంపివేయబడగలరని తటస్థ రాజ్యాల మార్పిడి కమిషన్ పత్రికా శాఖాధికారి అన్నాడు.

మొన్న 1 300 మంది, నిన్న 900 మంది, నేడు 986 మంది శాంతి నగరానికి చేరుకొన్నారు వీరి రాకను తటస్థ రాజ్యాల కమీషన్ పరిశీలకులు, అమెరికన్ చైనీస్, భారతీయ సైనికోద్యోగులు పర్యవేక్షించారు.

వీరి రాకను గమనించడానికి తొలిసారిగా పత్రికా విలేకరులకు అనుమతించబడింది.

నిస్సైన్యీకృత మండలానికి రోజూ 200 మంది పత్రికా రేడియో విలేకరులు—ఉభయ పక్షాలకు చెందినవారు రావడం విషయంలో సమితి, ఉత్తరాది ప్రతినిధులమధ్య ఒడంబడిక కుదిరింది అయితే ఈ ఒడంబడికను యుద్ధవిరమణ సాధక సైనిక సంఘం ధ్రువపరచవలసివుంది

500 మంది కమ్యూనిస్టు వ్యతిరేకులైన యుద్ధఖైదీలు శాంతి నగరంలో చేరిన పిదప అల్లరి మొదలు పెట్టగా భారతీయ సైనికులు వారిని సమాధానపరిచారు

### పోలెండ్ ఆక్షేపణ

తటస్థ రాజ్యాల మార్పిడి కమిషన్‌కు చెందిన పోలిష్ సభ్యుడు మిత్రరాజ్యసమితి సైన్యాధికారులకు ఆక్షేపణ తెలుపుతూ, యుద్ధ ఖైదీ పర్యవేక్షకసంఘంలోని పోలిష్ ఉద్యోగి హుఫ్ఫెవిక్ అమెరికా ఆశ్రయాన్ని కోరాడని అతనిని తమకు తిరిగి అప్పగించాలని అన్నాడు.

నేడు కమ్యూనిస్టులతోనే వుండిపోగోరుతున్న సమితి సైనికులను గురించి ఉత్తరాది ప్రతినిధులతో చర్చించే నిమిత్తం కేశాంగ్‌కు బయలుదేరి వెళ్లాను

### చైనీస్ సేనాని హెచ్చరిక

సోల్, సెప్టెంబర్ 12—కొరియాలోని చైనీస్ కమ్యూనిస్టు సేనాని-జనరల్ పెంగ్ తెహూయ్ చైనీస్ ప్రభుత్వం కేంద్ర సంఘ సమావేశంలో ప్రసంగిస్తూ, అమెరికన్లు యుద్ధవిరమణ సంధికి భిన్నంగా వర్తించే పక్షంలో ఘోర పరాజయం సంఘటించగలదని వాగ్దానం చేశారు

## భారతీయ సైనికుల 'శాంత' విధానం

### యుద్ధఖైదీలకు నచ్చచెప్పడంలో

సోల్, సెప్టెంబర్ 12—స్వదేశానికి తిరిగిపోగోరని కొరియన్ యుద్ధఖైదీలను శాంతపరచడంలో అనుసరిస్తున్న విధానం జయప్రదంగా వున్నదని రాయిటర్ ప్రత్యేక విలేకరి అన్నాడు.

గురువారం ఉత్తరాది ఖైదీలు నిస్సైన్యకృత మండలానికి రాగానే కమ్యూనిస్టు పరిశీలకులను తిడుతూ రాళ్ళు రువ్వ నారంభించగా భారతీయ సైనికులు నిరాయుధంగా వారి వద్దకు వెళ్ళి. వారి భుజాలపై చేతులువేసి అలా అరచి పేకలువేసి ప్రయోజనం లేదని సంజ్ఞలద్వారా నచ్చచెప్పి శాంతపరుస్తున్నారని పత్రికా విలేకరులు అన్నారు

విడిగా ఏ ఖైదీ అయినా శిబిరంనుంచి పారిపోతే తప్పక వారించగలిగినా, పెద్ద పెట్టున తిరుగుబాటుపై విరుచుకుపడి పారిపోవడానికి యుద్ధఖైదీలు యత్నించే పక్షంలో భారతీయ సైనికులు ఆపివెయ్యలేరా అని నాకు సందేహంగా వున్నదని ఒక భారతీయ సైనికోద్యోగి అన్నాడు.

తటస్థరాజ్యాల మార్పిడి కమిషన్ అధ్యక్షుడు మేజర్ - జనరల్ కె ఎస్. తిమ్మ

## జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవి

### ఇండియా అభ్యర్థిత్వాన్ని కెనడా బలపరచగలదట

ఆట్టావా, సెప్టెంబర్ 11—మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం అధ్యక్షపదవికి ఇండియా ప్రతినిధివర్గ నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మీపండిట్ అభ్యర్థిత్వాన్ని కెనడా బలపరచగలదని కెనేడియన్ విదేశాంగమంత్రి మిస్టర్ లెస్టర్ పియర్సన్ నేడిక్కడ ప్రకటించాడు.

వచ్చే జనరల్ అసెంబ్లీ సమావేశం ప్రారంభదినంలో, మిత్రరాజ్య సమితిలో చైనీస్ రిపబ్లిక్‌కు సభ్యత్వ మివ్వవలెనని ప్రతిపాదన చేయబడితే దానిని కెనడా ప్రతిఘటించగలదని మిస్టర్ పియర్సన్ పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ స్పష్టం చేశాడు కూడా.

## సైన్యానికి చెందిన రహస్య సమాచారం

### మెక్‌కార్తీ వెల్లడించాడట

వాషింగ్టన్, సెప్టెంబర్ 11—పేపు ఎత్తకుండానే, అమెరికన్ సైన్యానికి సంబంధించిన కొంత రహస్యమైన భోగట్టాను ప్రకటించారని అమెరికన్ సైన్యాధికారులు నేడు సెనెటర్ మెక్‌కార్తీని నిందించారు

సైబీరియాకు సంబంధించిన ఈ సమాచారంలోని కొన్ని భాగాలను సెనెటర్ మెక్‌కార్తీ ప్రకటించినట్లుగా పేపు సూచించారు.

# దక్షిణాఫ్రికా జాతి విచక్షణ విధానంపై బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ సంస్థ విమర్శ

డగ్లస్ ఐల్ అఫ్ మాన్, సెప్టెంబర్ 11—

దక్షిణాఫ్రికా ప్రభుత్వం ట్రేడ్ యూనియన్ ఉద్యమంపై విధిస్తున్న నిర్బంధాలను, అవలంబిస్తున్న జాతి విచక్షణ విధానాన్ని 80,00,000 మంది సభ్యులుగల బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేడు ఏకగ్రీవంగా నిరసించింది.

దక్షిణాఫ్రికాలో జాతివర్ణ సమత్వం ప్రాతిపదికగా స్వతంత్ర ట్రేడ్ యూనియన్ ఉద్యమం పెంపొందించడానికి తమ నాయకులు కృషిచెయ్యాలని బ్రిటిష్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అన్నారు

దక్షిణాఫ్రికా ప్రభుత్వం మానవస్వత్వాలను నిరాకరించడంవల్ల ఆక్షేపణను తెలుపుతూ, ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ క్రిందటి సంవత్సరం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

దక్షిణాఫ్రికాలోని పరిస్థితిని స్వయంగా పరిశీలించే నిమిత్తం మిస్టర్ జె. క్రాపర్డ్‌ను, మిస్టర్ ఎర్నెస్టు బెల్‌ను పంపిస్తున్నామని ప్రతినిధులకు కార్యవర్గం తెలియజేసింది.

బ్రిటిష్ పార్లమెంటులోని లేబర్‌పార్టీ సభ్యుడు మిస్టర్ డబ్ల్యు పాడ్లె తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ దక్షిణాఫ్రికాలోని ట్రేడ్ యూనియన్ శాసనం ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని భగ్నం చెయ్యడానికే ఉద్దేశింపబడిందని, మలాన్ దౌర్జన్యచర్యలకు బలియైన వారి తరఫున సమావేశానికి హాజరైన ప్రతినిధులు ఆక్షేపణ తెలియజేయాలని అన్నాడు

దీనికి ముందు అగ్రరాజ్య చతుష్టయ సమావేశం జరగాలన్న కమ్యూనిస్టు ప్రతిపాదన ఆమోదింపబడింది. అయితే ఆయుధాల తగ్గింపు తీర్మానం వీగిపోయింది.

## ట్రేడ్ యూనియన్ నాయకురాలికి ఉత్తరువు

### రాజీనామా చెయ్యవలసిందని

జోహాన్స్‌బర్గ్, సెప్టెంబర్ 11—దక్షిణాఫ్రికా ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న జూలియా ఉల్ఫ్‌సన్ సతిని తన పదవులకు రాజీనామా చెయ్యవలసినదనీ, ఏ ట్రేడ్ యూనియన్‌లలోను పాల్గొనరాదనీ దక్షిణాఫ్రికా ప్రభుత్వ న్యాయమంత్రి మిస్టర్ చార్లెస్ స్వార్ట్ నేడు ఉత్తరువు చేశాడు కమ్యూనిజం నిర్మూలన చట్టంక్రిందనే ఆయన ఈ చర్య తీసుకొన్నాడు.

### జాతి ప్రాంతాల చట్టంపై మహా సభ

కేప్‌టౌన్, సెప్టెంబర్ 10—ఈ సంవత్సరాంతంలో గాని, వచ్చే సంవత్సరారంభంలో గాని, జాతి ప్రాంతాల చట్టంపై జాతీయ మహా సభ జరపడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వం తలపోస్తున్నదని దేశీయ వ్యవహారాల మంత్రి మిస్టర్ డాంజెస్ నేడు అన్నాడు.

### ఐక్య కేరళ వారోత్సవం

బొంబాయి, సెప్టెంబర్ 12—ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న మలయాళీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐక్యకేరళ కమిటీవారు నేడొక ప్రకటన చేస్తూ, "విశాలాంధ్ర" ఆంధ్రులు స్వరాష్ట్రాన్ని సాధించుకొనడంతో ఐక్యకేరళ ఉద్యమంలో నూతనయుగం ప్రారంభమైనదన్నారు భాషారాష్ట్రాల నిర్మాణం ఇక ఏమాత్రం ఆలస్యం కాదని హోం మంత్రి డాక్టర్ కట్జూ చేసిన ప్రకటన గమనార్హమని చెబుతూ సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1 వ తేదీవరకు ఐక్యకేరళ వారం జరపాలని, అక్టోబర్ 2 వ తేదీని ఐక్యకేరళ దినోత్సవం జరపాలని విజ్ఞప్తి చేశారు కూడా.

## మొరాకో సుల్తాన్‌పై హత్యాప్రయత్నం

### విఫలం చెయ్యబడ్డదట

రాబాట్, సెప్టెంబర్ 11—మొరాకో కొత్త సుల్తాన్ మౌలే మహమ్మదీ బెన్ ఆరాఫా నేడు ప్రార్థన నిమిత్తం తొలిసారిగా బోవర్గా మసీదుకు అశ్వారూఢుడై వెడుతూవుండగా, ప్రక్కవీధిలో నుంచి ఒక పెద్ద మోటారుకారు వచ్చి సుల్తాన్ స్వారిచేస్తున్న గుర్రాన్ని ఢీకొన్నది

సుల్తాన్ క్రింద పడిపోయినా గాయాలు తగులలేదు సుల్తాన్ వెంబడి వున్న అంగరక్షకులలో ఒకడు వెంటనే కారుడ్రైవరును కాల్చి చంపివేశాడు

సుల్తాన్‌ను హత్య చేయడానికే ఈ చర్య జరిగిందనుకొంటున్నారు. పాత సుల్తాన్‌ను పదచ్యుతునిచేసి ఈయనను ఫ్రెంచి ప్రభుత్వం సుల్తాన్‌గా నియమించింది.

### రష్యా కమ్యూనిస్టు

లండన్, సెప్టెంబరు 12—నికిట్ కృశ్చేవ్ కమ్యూనిస్టుపార్టీ కేంద్ర కమిటీ మొదటి కార్యదర్శిగా నియమింపబడినట్టు నేడు మాస్కో రేడియో ప్రకటించింది

కొబ్బరినూనె దిగుమతిదార్ల లైసెన్సులో మూడవ వంతువరకు వేరుసెనగనూనె దిగుమతి చేసుకోవచ్చునని ప్రకటించబడింది.

# ఆంగ్లో-ఈజిప్షియన్ రాయబారాల ప్రారంభం

## —వచ్చేవారంలో కెయిరోలో సంభవం

లండన్, సెప్టెంబరు 11—

ప్రస్తుతం లండన్‌లో వున్న ఈజిప్టుకోసం బ్రిటిష్ రాయబారి జనరల్ రాబర్ట్‌సన్ కెయిరోకు తిరిగి వెళ్ళిన పిమ్మట వచ్చేవారంలో కెయిరోలో తిరిగి సూయజ్ సమస్యపై బ్రిటన్, ఈజిప్టుల మధ్య రాయబారాలు ప్రారంభం కాగలవని తెలుస్తున్నది.

ఈ రాయబారాలు ఫలించగలవని. తిరిగి రాయబారాలు ప్రారంభించబడితే ఆంగ్లో-ఈజిప్షియన్ సంధి ముసాయిదాను గురించి మాత్రమే చర్చలు జరుగగలవని కూడా రాజకీయవర్గాలవారు అంటున్నారు

సూయజ్ స్థావరం నిర్వహణకు కావలసిన బ్రిటిష్ సాంకేతిక నిపుణుల సంఖ్యను గురించి వారెంతకాలం వుండాలనే విషయం గురించి ఉభయదేశాలమధ్య ఆమోదం కుదిరిందని విశ్వసనీయమైన వర్గాలద్వారా తెలుస్తున్నది.

కెయిరోలో నేటిరాత్రి జనరల్ నజీబ్ ఉపన్యసిస్తూ సూయజ్ సమస్యపై జరిగే రాయబారాలు రహస్యంగా వుంచాలని చెప్పి, అయితే ఈజిప్టు ప్రజలకు చెప్పనిదే ఏ ఒడంబడిక మీద ఈజిప్టు ప్రభుత్వం సంతకం పెట్టబోదని కూడా అన్నాడు

ఈజిప్టు విప్లవ నాయకులమధ్య విభేదాభిప్రాయాలు ఏమీలేవని అంతా బాగానే వున్నదనికూడా అన్నాడు.

## వదంతుల ప్రచారకులు

### నజీబ్ ఆరోపణ

కెయిరో, సెప్టెంబరు 11—ఈజిప్టు ప్రభుత్వాన్ని, కించపరిచి, దానిని బలహీనం చేయడానికై బ్రిటిష్‌వారు, వారి ఏజెంట్లు, వదంతులు ప్రచారం చేస్తున్నారని నేటిరాత్రి జనరల్ నజీబ్ హెచ్చరించాడు.

ముస్లిం సంవత్సరాది సందర్భంగా జరిగిన సమావేశంలో ఉపన్యసిస్తూ పైవిధంగా ప్రధాని నజీబ్ హెచ్చరించాడు.

బాలికలు పెట్టడానికి వదంతులను ప్రచారం చేస్తున్నవారిని సమైక్యంతో ప్రతిఘటించగలమని కూడా ఆయన అన్నాడు

విప్లవ సంఘం సభ్యుడు మేజర్ కమాల్ ఎల్‌దిన్ హుస్సేన్ కెయిరోకు 30 మైళ్ళ దూరంగావున్న బెన్ హాలో నేడు ఉపన్యసిస్తూ ఈజిప్టు విముక్తిని సాధించడానికి దేశద్రోహినిగాని, లేదా దేశానికి ద్రోహం తలపెట్టే వర్గాన్నిగాని ఇప్పటి ప్రభుత్వం అవరోధంగా నిలవనివ్వదని హెచ్చరించాడు.

### కొందరి అరెస్టు

కెయిరో, సెప్టెంబరు 12—వదంతుల ప్రచారం చేస్తున్న వారు 31 మంది నేడు అరెస్టు గావించబడినారని వీరిలో చాలా మంది కమ్యూనిస్టులు, శాంతి ప్రచారకులు అని దేశీయశాఖామంత్రి కర్నల్ గామాల్ అబ్దుల్ నస్సీర్ నేడు వెల్లడించాడు. వీరిలో 18 మంది పత్రికల ఉద్యోగులు కూడా కలరన్నాడు.

అనేక పాత రాజకీయ వేత్తలు బ్రిటిష్ వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని వారి చెప్పు చేతలలో మెలగుతున్నారని కర్నల్ నస్సీర్ అన్నాడు

ఆ రాజకీయవేత్తలు దేశద్రోహానికి తలబడినట్టు రుజువు చేయడానికి ప్రభుత్వంవద్ద తగినంత బలమైన సాక్ష్యం కలదని, వారిపై ఎలాంటి చర్య తీసుకోవాలో ప్రభుత్వం పరిశీలిస్తున్నదని కూడా మంత్రి కర్నల్ నస్సీర్ అన్నాడు.

ప్రస్తుత ప్రభుత్వం దేశాన్ని అమెరికాకు అమ్మివేస్తున్నట్టు కొంత కాలంగా వదంతులు వ్యాపించినవి

### జఫ్రుల్లా కృషి

లండన్, సెప్టెంబర్ 11—సూయజ్ మండలం సమస్యపై బ్రిటన్, ఈజిప్టుల మధ్య సామరస్యం చేకూర్చాలన్న ప్రయత్నంతో బ్రిటిష్ ప్రధాని చర్చిల్‌తో పాకిస్తాన్ విదేశాంగమంత్రి సర్ జఫ్రుల్లాఖాన్ నేడు సంభాషించాడు.

## ఇండియాలో విదేశీ పెట్టుబడులు

### అవరోధాలు లేవని

### శ్రీ రామారావు వివరణ

వాషింగ్టన్, సెప్టెంబర్ 11—బడుగుదేశాలలో ప్రయివేటు పెట్టుబడిదారులు దేశాభివృద్ధికి సహాకరించడానికి పూర్వం దేశం మొత్తంలో రవాణా సౌకర్యాలు ఎలెక్ట్రిసిటీ వృద్ధిపొందవలసి వున్నదని ఇండియా రిజర్వు బ్యాంకి గవర్నర్ శ్రీ బి. రామారావు నేడిక్కడ హెచ్చరించారు

ఇక్కడ వార్షిక సమావేశాన్ని జరుపుకుంటున్న అంతర్జాతీయ బ్యాంకి ఇష్టాగోష్ఠి సమావేశంలో ఇండియా రిజర్వు బ్యాంకి గవర్నర్ ఉపన్యసిస్తూ పైవిధంగా హెచ్చరించారు.

ఆర్థిక పురోభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ముందుగా రహదారులు, రవాణా మార్గాలు, ఎలెక్ట్రిసిటీ అభివృద్ధి పరచబడవలసి వున్నదని, బడుగుదేశాలు కొన్నింటిలో ఇవి అభివృద్ధిగాంచినవి కొన్ని వుండవచ్చు గాని, చాలా దేశాలలో ఇవి అభివృద్ధి గాంచలేదని అన్నారు.

ఇండియా ప్రభుత్వం మాజీ ఆర్థిక సభ్యుడు ప్రస్తుతం లండన్‌లోని లాయిడ్స్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ అయిన సర్ జెర్మీ రైస్మెన్ మాట్లాడుతూ, తమదేశం ఆర్థికాభివృద్ధికి ఉపకరించ నున్నప్పటికీ విదేశీయుల పెట్టుబడికొన్ని దేశాలు అనుమానిస్తవని అన్నారు. విదేశ పెట్టుబడిని ఆహ్వానించే దేశాలు కొన్ని వారికి ప్రోత్సాహకరమైన పరిస్థితులను కల్పించడం లేదని, మరి కొన్ని పరిశ్రమలను జాతీయం చేసినప్పుడు విదేశ పెట్టుబడిదారులకు తగినంత నష్ట పరిహారమివ్వడం లేదని కూడా అన్నారు

బడుగుదేశాలలో రాజకీయ రంగం సుస్థిరంగా లేకపోవడంచేత సాధారణంగా ప్రభుత్వాలు మారుతూ, పరిస్థితులు కల్లోలితంగా వుంటున్నవని, విదేశస్థులపై మాత్సర్యంతో పరిశ్రమలను నమ్ము చేయడం జరుగుతున్నదని కూడా అన్నారు.

తదనంతరం శ్రీరామారావు మాట్లాడుతూ, బడుగుదేశాలలో విదేశాల పెట్టుబడికి అవరోధాలను గురించి సర్ రైస్మెన్ పేర్కొన్న విషయాలతో ఏకీభవించి, అయితే ఇండియాలో మాత్రం పరిస్థితులు ఇలా లేవని, నేడు ఇండియా రాజకీయరంగం వున్నంతసుస్థిరంగా వున్న దేశాలు బహుకొద్దిమాత్రమేనని అన్నారు.

ఇండియాలో పటిష్ఠమైన ప్రభుత్వం, రాజకీయాలతో సంబంధం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ, న్యాయశాఖ మాత్రమే గాక ఇండియా ప్రభుత్వం ఆర్థికవిధానంకూడా, ఇన్‌ఫ్లేషన్‌ను నిర్మూలించి దేశాన్ని స్థిరపరిచింది, విదేశీ పెట్టుబడిని ఇండియా నిరోధించడం లేదని, ఎలాంటి విధి, నిషేధాలు పెట్టలేదని కూడా అన్నారు

అయినప్పటికీ ఇండియాలో పెట్టుబడిని పెట్టడానికి కొద్దిమంది మాత్రమే అమెరికన్ పెట్టుబడిదారులు వచ్చారని, బహుశా వారికి ఇండియా పరిస్థితులు తెలిసి వుండక పోవడమే దీనికి కారణమై వుండవచ్చునని అన్నారు.

పెద్ద కార్పొరేషన్‌లు పెట్టుబడి పెటవచ్చునని ఇటీవల బ్రిటన్‌లో కామన్‌వెల్త్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపించబడిందని, అలాంటిదే అమెరికాలో కూడా స్థాపించబడ్డం వాంఛనీయమని కూడా అన్నారు.


దురదృష్టవశాత్తు అతను కనుపించుటలేదు, కాబట్టి భోజనముచేయు మన మంచి స్నేహితులు చాల ఆలస్యమయ్యేదాకా కనిపెట్టలేరు. అట్టిసమయమునే అతను తనను తెలుపించుకొంటాడు అతని పేరు పయోరియా. అతను చూచుటకు అసహ్యముగను, అశుభ్రముగను ఉండును. పయోరియా ఒక భయంకరమైన ఇగుళ్ల వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు దుర్బలులై తమ ఆరోగ్యమును చెరగొట్టుకొంటారు ఈ వ్యాధి రహస్యముగా ప్రవేశించి కపటముగా పనిచేయును. మన స్నేహితులు భోజనముచేయు నప్పుడు వారి శరీరములకు విషమును చేర్చి వారు ఆహారమునుండి తెచ్చుకొను పుష్టిని తగ్గించును, పగలంతయును, రాత్రికాలమంతయును ఆ విషము ప్రవహించును, ఈ వ్యాధికి ఆలసటలేదు మీ ఇగుళ్లను మర్దనముచేసి, ఇగుళ్లను రక్షించుటకై నేర్పరచిన ఫోర్‌హాన్స్‌తో మీ దంతములను ప్రతిదినము రెండు సారులు తోముకొని పయోరియాను దూరముగా వుంచండి పయోరియాను ఎదుర్కొను ఒక ప్రత్యేక మందు ఈ టూత్‌పేస్టులో మాత్రమే యున్నది పయోరియా వ్యాధికి ఇది విషముగాబట్టి మీ ఆరోగ్యమును అది కాపాడును. ఫోర్‌హాన్స్‌ను వాడుటకు ఈ నేడే మొదలుపెట్టండి.

దుర్మార్గుడు ప్రవేశించుచున్నాడు




మధ్యమ సైజులోను పెద్దసైజులోను ఇప్పుడు దొరుకును

ఫోర్‌హాన్స్ పంటి చిగుళ్లకు

# ఆంధ్రప్రభుత్వంతో సహకారం

బళ్లారిజిల్లా ప్రజలకు గవర్నర్ ప్రబోధం

హోస్పేట, సెప్టెంబర్ 11 — బళ్ళారిజిల్లా ప్రజలు నూతనాంధ్ర రాష్ట్రం ఏర్పాటు కానున్న సందర్భంలో సంభవించనున్న కొత్త పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకొనవలసినదని, నూతనాంధ్ర ప్రభుత్వానికి సర్వవిధాలా సహకరించవలసిందని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ విన్నరాత్రి యిక్కడ పత్రికా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

భాషా వివాదాలు క్షేమకరంకాదని గవర్నర్ హెచ్చరించారు. ప్రజాస్వామిక పద్ధతిని ఆమోదించిన తరువాత, అధిక సంఖ్యాకుల-నిర్ణయాలను సరసతతో మన్నించడం నేర్చుకోవాలని హితవు పలికారు.

విశాలమైన ఈ దేశంలో భాషా సమస్యను పరిష్కరించడం బహుకష్టం. ఈ సమస్య పరిష్కారాన్ని గురించి అనేకమంది అనేక అభిప్రాయాలు ప్రకటించారన్నారు. ప్రతివారు తమ భాషను కాపాడుకుంటూ దేశ ఐక్యాన్ని సాధించాలనికోరుతారని, యిది సాధ్యపడే విధానం త్వరలో ఏర్పడగలదని ఆశిస్తున్నాననీ చెప్పారు. ఈ విషయంలో తదితరులతోపాటు తన్నుకూడా కృషి చెయ్యాలన్నారు.

సరిహద్దు సంఘాలను గురించి గవర్నర్ ప్రస్తావించి దేశం అంతా ఒక్కటేనని, పరిపాలనాసౌలభ్యంకోసంగాని, ఇతర ప్రయోజనాలకోసంగాని సరిహద్దుల విషయంలో అనేక సర్దుబాట్లు చేసుకొనవలసి వున్నదని, మన ఐక్యతకు భంగం కలుగనంతవరకు మనం మరిదేనికీ చింతించ నవసరంలేదని చెప్పారు.

# ఆంధ్ర మంత్రివర్గం పట్ల పి. ఎస్. పి. వైఖరి

కార్యవర్గ సభలో చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11 — ఈ నెల 3 వ వారంలో ఇక్కడ జరిగే ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సమావేశంలో సూరత్ సత్యాగ్రహ పరిస్థితి, అక్టోబర్ 1 వ తేదీన అవతరించబోయే ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వ స్థాపన, పశ్చిమ బెంగాల్ నుంచి పార్లమెంటుకు బై-ఎలెక్షన్ మున్నగు విషయాలు చర్చకు వస్తాయని తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రంలో తొలి ప్రభుత్వం నెలకొల్పడంలో ప్రజా-సోషలిస్ట్ పార్టీ వైఖరిని గురించి అతి ముఖ్యంగా చర్చించబడుతుంది. ఆంధ్రలో కమ్యూనిస్టేతర ప్రభుత్వం నెలకొల్పడానికి అప్పుడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మిశ్రమ ప్రభుత్వ స్థాపనకు ప్రజా-సోషలిస్టు పార్టీ నాయకులు సంప్రతింపులు జరపడానికి అధికార-మివ్వబడిందని తెలుస్తున్నది.

ప్రజా-సోషలిస్టు పార్టీ అగ్రనాయకులతోపాటు పెక్కుమంది అరెస్టు అయిన సూరత్ సత్యాగ్రహం సమీక్షించబడి తీసుకోవలసిన భావి చర్యలను గురించి కూడా చర్చలు జరుగుతాయి.


మేలు రకములగు ఫౌంటెన్ కలములకు

**ఐరిస్ ఇంక్స్**

రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్

మద్రాసు-4 " బెంగుళూరు-3

సర్కారు జిల్లాల వ్యాపార వివరములకు:

శ్రీ కస్తూరి కృష్ణారావు, విశాఖపట్నం






**సపత్ లోషన్**

తామర

గజ్జి

ఎక్జిమాలకు

అందరు కెమిస్టుల వద్ద దొరకును.

(జాబులు ఇంగ్లీషులో వ్రాయవలెను)

SAPAT & CO., (31)
BOMBAY-2.


# ఈస్టరన్ రైల్వే టెండర్లు

సీలువేసిన టెండర్లు 27—10—53 మంగళవారం మధ్యాహ్నం వరకు కలకత్తా, 17, నేతాజీ సుభాష్ రోడ్డులోని ఈస్టరన్ రైల్వే, జనరల్ మేనేజరు ఆఫీసులో తీసుకొనబడును.

టెండరు నెం. ఎస్. ఎస్. 34/53 ఉ 20—11—53 నుండి 19—11—55 వరకు రెండు సంవత్సరములపాటు. ఈస్టరన్ రైల్వే బెలూరు స్టోర్సుడిపోలోను, లాగ్ యార్డులోను, మిసలేనియస్ కొయ్య తుక్కు, దూలములు, కొత్తవి సెకండ్‌హేండ్, మరియు మరమ్మతు చేయదగిన సామానులు, ఫెరస్, నాన్-ఫెరస్ సామానులు నిర్వహించుట.

పూర్తి వివరములతో టెండరు ఫారం కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు ఆఫీసు, ఈస్టరన్ రైల్వే. (ఫెయిర్ లీ ప్లేస్) కలకత్తా నుండి, ఒక్కొక్క కాపీకి రు. 5/-లు (వాపసు చేయబడదు) చీఫ్ కాషియర్, ఈస్టరన్ రైల్వే, కలకత్తాకు చెల్లించి, సదరు రశీదును జత పరచుచూ, దరఖాస్తు చేసినమీదట పొందవచ్చును.

కలకత్తా వెలుపల నున్న వారు ఫారము లు, సొమ్మును మణియార్డరు ద్వారా సరాసరి కంట్రోలర్ ఆఫ్ స్టోర్సుకు పంపవచ్చును.

టెండరుదార్లు తమ రేట్లను అంకెలలోను, అక్షరములలోను తెలుపవలెను. దిద్దిపెట్టినట్టి లేక, కొట్టివేసినట్టిగాని రేట్లు వున్న టెండరు తిరస్కరింపబడును.

# మద్రాసు చేనేత సహకార సంఘం విభజన

ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘం నిర్మాణం

మద్రాసు, సెప్టెంబర్ 11 — మద్రాసు రాష్ట్ర చేనేత సహకార సంఘాన్ని రెండుగావిభజించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్ ప్రతిపాదించిన తీర్మానాన్ని నిన్న సాయంత్రం సెయింట్ మేరీ హాలులో జరిగిన మద్రాసు రాష్ట్ర చేనేత సహకార సంఘం సర్వసభ్య సమావేశం ఆమోదించింది. దీని ప్రకారం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకంగా కొత్త చేనేత సహకార సంఘం ఏర్పాటు చేయబడుతుంది. మద్రాసు చేనేత సహకార సంఘం, శేషించిన మద్రాసు రాష్ట్రంలో, మైసూరు రాష్ట్రంలో లీనం కాబోయే బళ్ళారి జిల్లాలోని తాలూకాలతో సహా ఇకముందు పనిచేస్తుంది.

ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలనీ, ఒకటి, రెండు రోజులలో యీ సంఘాన్ని రిజిస్టర్ చేయించాలని సెప్టెంబరు 14 వ తేదీనుంచి విజయవాడలో ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘం పనిచేయాలనీ యీ సమావేశంలో నిశ్చయించబడింది.

ఈ సంఘానికి వున్న ఆస్తులు, అప్పులను పరిశీలించి, సహకార సంఘాల రిజిస్ట్రార్ సూచించే మార్గంలో వాటిని పంచుకోవాలని తీర్మానించబడింది.

మద్రాసు చేనేత సహకారసంఘం, రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు చెందిన గుంతకల్ సహకార నూలు మిల్లు ఇకముందు ఆంధ్రరాష్ట్ర చేనేత సహకారసంఘం, రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు చెందుతుంది. గుంతకల్ సహకార నూలుమిల్లులోగల పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల వాటాలు ఇకముందు దక్షిణ భారత సహకార నూలు మిల్లులోనికి మార్చబడతాయి. ఇదేవిధంగా దక్షిణ భారత సహకార నూలుమిల్లులో గల ఆంధ్రరాష్ట్రంలోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల వాటాలు గుంతకల్ సహకార నూలు మిల్లులోకి మార్చబడతాయి.

సంఘాభివృద్ధికి శ్రీ సోమప్ప, ఆంధ్ర డైరెక్టర్లు చేసిన సేవను పలువురు సభ్యులు ప్రశంసించారు. సహకార సంఘాల రిజిస్ట్రార్ శ్రీ కె. సి. ర్యాన్ సభకు హాజరయ్యారు.

# 'తెలంగాణా చేరనిదే ఆంధ్రరాష్ట్రం సంపూర్ణం కాజాలదు'

స్వామీ రామానంద అభిభాషణ

ఖమ్మంమెట్టు, సెప్టెంబరు 10 — హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థ నేడిక్కడ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, భారతదేశ విదేశాంగ విధానంవల్ల భారతదేశానికి ప్రపంచ రాజ్యాలలో ప్రతిష్ఠ పెరిగిందన్నారు. ఇండియాలో దారిద్ర్యం తొలగించబడి, ఆర్థిక సుస్థిరత ఏర్పరచబడలేదని అన్నారు.

ఆంధ్రరాష్ట్రావతరణను ఆయన ప్రస్తావించి, తెలంగాణా యెనిమిది జిల్లాలు చేరేవరకు ఆంధ్రరాష్ట్రం అసంపూర్ణమేనని అన్నారు.

స్వామీజీ విన్న వరంగల్ జిల్లాకాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ బొమ్మకంటి సత్యనారాయణ, శ్రీ తిరుమలరావుగార్లతో పాటు గోదావరి వరదలకుగురిఅయిన బూర్గంపాడు, నెల్లిపాక గ్రామాలను పరిశీలించారు.

హైదరాబాద్ ప్రభుత్వం వరదబాధితుల కోసం చేస్తున్న సహాయ చర్యలను స్వామీజీ ప్రశంసించారు, వరదబాధిత గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా వున్నది. గనుక ఇక నాలుగు నెలలవరకు తక్కావీ అప్పులక్రింద గ్రామీణులకు ఆహారధాన్యం సరఫరా చేయాలని ఆయన సూచించారు.

కొత్తగూడెంలో స్వామీ రామానంద టౌన్ కాంగ్రెస్ కమిటీలోను, సింగరేణి వర్కర్స్ యూనియన్ రహస్య సమావేశంలోను ప్రసంగించారు. ఈ సమావేశంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు అనుబంధంగా బొగ్గుగని కార్మికుల యూనియన్ నెలకొల్పడానికి నిర్ణయించబడిందని తెలుస్తున్నది.

# శ్రీ బూర్గుల నాయకత్వాన మరొక వరదబాధితుల సహాయ సంఘం

నేడు హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారి అధ్యక్షతన 30 మంది సభ్యులతో హైదరాబాద్ వరద బాధితులనిధి కమిటీ నెలకొల్పబడింది.

ఈ నిధికి 1,600 రూపాయలకు పైగా విరాళం వస్తు,ధనరూపంగా లభించినట్లు ప్రకటించబడింది.

సిర్పూర్, సర్‌సిల్క్ మిల్సు మేనేజింగ్ ఏజెంట్లు 15,000 రూపాయలు విరాళమిచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు.

---

మద్రాసు, సెప్టెంబర్ 9 — ప్రెసిడెన్సీ కాలేజీ ఆంధ్రవిద్యార్థులు శ్రీ యం. యస్. ప్రకాశరావుగారి అధ్యక్షతను సమావేశమై ఆంధ్ర అసోషియేషన్ అను సంస్థను నూతనంగా నెలకొల్పారు.

ఆంధ్ర అసోసియేషన్ కార్య నిర్వాహక వర్గ సభ్యులు: శ్రీయుతులు యం. యస్. ప్రకాశరావు ప్రెసిడెంటుగాను, యస్. మునిరత్నంనాయుడు విద్యార్థి చెయిర్మన్‌గాను, జి. కుమారస్వామిరెడ్డి విద్యార్థి వైస్ చెయిర్మన్‌గాను, ప్రభాకరమూర్తిరాజు ట్రెజరర్‌గాను, వి. గంగాధరరావు కార్యదర్శిగాను, వై. కేశవరావు సంయుక్త కార్యదర్శిగాను వి. వి. యల్. నరసింహారావు లలిత కళల కార్యదర్శిగాను ఎన్నుకొనబడ్డారు.

# ఎస్టేటు సుంకాల బిల్లులో పన్ను వసూలుక్లాజుల ఆమోదం

## హైకోర్టు, సుప్రీంకోర్టులకు అప్పీళ్లకు అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 — ఎస్టేట్ సుంకాల బిల్లులో సుంకం వసూలుకు సంబంధించిన ప్రకరణంలోని క్లాజులన్నీ నిన్న ప్రజా ప్రతినిధుల సభలో ఆమోదించబడ్డాయి.

కంట్రోలరుపట్ల వెయ్యబడిన అపీలనాపై సెంట్రల్ రెవిన్యూ బోర్డుకు అప్పీలు చేసుకోడానికి అనుమతించే క్లాజుపై వోటింగు జరగటేటు ఆ క్లాజును ఆర్థిక మంత్రి తిరిగి వ్రాయించారు.

సుంకం వసూలుకు అరెస్టు పద్ధతిని చిట్టచివరి సాధనగా మాత్రం అనుసరించాలని కొందరు సభ్యులు కోరారు.

సెంట్రల్ రెవెన్యూబోర్డు వుత్తర్వు మీద హైకోర్టుకుగాని, సుప్రీంకోర్టుగాని చెప్పుకోడానికి అనుమతి నిచ్చే క్లాజు రెండు సవరణలతో ఆమోదించబడింది. అందులో మొదటి సవరణ హైకోర్టుకు రిఫర్ చేసేటందుకు ఫీజును 500 రూపాయల నుంచి 100 రూపాయలకు తగ్గిస్తున్నది. సుప్రీంకోర్టుకు రిఫర్ చేసే సందర్భంలో ఖర్చు మాత్రం పెట్టుకోడానికి అనుమతించే సవరణ రెండోది. ఈ 2 సవరణలు స్వతంత్ర సభ్యుడు శ్రీ జి. డి. సోమానీ ప్రతిపాదించినట్టివి. నిన్న మరి 18 క్లాజులు ఆమోదించబడ్డాయి.

### మరికొన్ని క్లాజుల ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10 — హైందవేతర సమష్టి కుటుంబాల విషయంలో—అనగా మితాక్షర, మరుమక్కత్తాయం, అలియ సంతానం ధర్మాల క్రిందికి రానివారి విషయంలో ఎస్టేట్ సుంకం గరిష్ఠ పరిమితి 75,000 నుంచి లక్షకు పెంచుతూ ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ ప్రతిపాదించిన సవరణ నేడు ప్రజాప్రతినిధుల సభలో ఆమోదించబడింది.

ఇది నిన్ననే ఆమోదించబడవలసి వుండిగాని ఒక రాజ్యాంగ సమస్య లేవనెత్తబడడంవల్ల, దానిపై డిప్యూటీ స్పీకర్ రూలింగ్ వాయిదా వెయ్యబడడంవల్ల ఈ సవరణపై వోటింగు కూడ వాయిదా పడింది. నేడు డిప్యూటీ స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. ఏదైనా పన్ను హెచ్చించడానికే గాని తగ్గించడానికి, ఆ పరిమితిలో మార్పులు చెయ్యడానికి ముందుగా ప్రెసిడెంటు అనుమతి అక్కరలేదని ఆయన ప్రకటించారు. ఈ రూలింగ్ తర్వాత ఈ సవరణ ఆమోదించబడింది.

పన్ను హెచ్చించే సవరణలు పార్లమెంటులో ప్రతిపాదించబడినప్పుడు ప్రెసిడెంటు అనుమతి కావాలన్న నిబంధన వర్తించదు. అసలు అంతకు ముందు ముందునుంచీ అమలులో వున్నప్పుడే. ఇప్పుడు ఈ సవరణ పన్ను హెచ్చించడానికిపుద్దేశించబడిందికాదు. పైగా ఈ పన్ను ఇంతకు ముందు అమలులో వున్నది కాదు, అందువల్ల ఇక్కడ అధిక్షేపణకు, రూలింగ్‌కు కూడ అవకాశం లేదు.

### "రాజ్యాంగ విరుద్ధం"

ఈ బిల్లులో హైందవ,హైందవేతర కుటుంబాల వల్ల విభేదం చూపబడుతున్నదని, ఇది రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించబడి మొత్తం చట్టం అంతా విఫలమై పోయే ప్రమాదం కలదని పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ హెచ్చరించారు. అయితే, చాలమంది సభ్యులు ఆయన వుద్దేశంతో ఏకీభవించలేదు.

ఎస్టేట్ సుంకాన్ని ఆస్తి రూపంలో గాని కంపెనీ వాటాల రూపంలో గాని ప్రభుత్వం స్వీకరించవచ్చు నన్న సవరణలు నిరాకరించబడ్డాయి.

"ప్రపంచవర్ష ప్రణాళికను అమలుపరచడానికి ప్రభుత్వానికి కావలసింది డబ్బు గాని, వాటాలు, కోటలు కాదు" అని శ్రీ దేశముఖ్ అన్నారు. గవర్నమెంటు సెక్యూరిటీలను మాత్రమే ఈ విషయంలో ప్రత్యేకంగా చూడగలమని, అందుకు కొన్ని నిబంధనలు రూపొందించ బడగలవని మంత్రి అన్నారు. సెంట్రల్ రెవిన్యూబోర్డు తయారు చేసే నిబంధనలు కేంద్రప్రభుత్వ ఆమోదాన్ని పొందవలసి వుంటుందని, అవి పార్లమెంట ముందు పెట్టగలవని, అందుకు తగిన సవరణ తగిన సమయంలో ప్రతిపాదించ గలనని శ్రీ దేశముఖ్ అన్నారు.

ఈ బిల్లుపై జరుగుతున్న ప్రసంగాలు కొన్ని భాగ్యవంతుల పట్ల ద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాయని, అది చాల దురదృష్టకరమని శ్రీ పటాస్కర్ అన్నారు. మనకు కావలసింది సుంకం కాని భాగ్యవంతుల్ని గాదపెట్టడం కాదు. ఆస్తి కలిగి వున్నందుకు ఆస్తిపరులు మనకు శత్రువులు కారు. వారిపట్ల వెటకారం ప్రదర్శించడం మంచిది కాదు అని ఆయన అన్నారు.

### పన్ను పై పన్ను

ఈ ప్రకరణం లోని మిగతా 6 క్లాజులూ ఎక్కువ చర్చలేకుండానే ఆమోదించబడ్డాయి.

"మినహాయింపు"లకు చెందిన ఈ ప్రకరణంలో మొదటి క్లాజు అంత్యక్రియల కోసం ఖర్చు మినహాయింపుకు సంబంధించింది ఇది నిన్ననే ఆమోదించబడింది.

ఒకే ఆస్తిపై రెండుసార్లు పన్ను పడడాన్ని నివారించేటందుకు ఈ బిల్లు ఆమోదించబడ్డ తర్వాత విదేశాలతో ఇండియా ప్రభుత్వం సంప్రదింపులు జరపడానికి నిశ్చయించిందని ఆర్థికమంత్రి తెలియజేశారు. అది ఫలవంతం కాకపోతే ఒక పన్నును ముదరా యివ్వడానికి ప్రభుత్వం చర్య తీసుకోగలదన్నారు. ఇటువంటి సందర్భాలలో ఇవ్వబడే సహాయం పాత విషయాలకు కూడ వర్తింపజేయబడగలదన్నారు

తర్వాత ఎస్టేట్ సుంకాల వసూలుకు చెందిన ప్రకరణంపై చర్చ ప్రారంభింపబడింది, ఎస్టేట్ సుంకాన్ని ఆస్తి రూపంలో తీసుకోవచ్చునని శ్రీ ఛటర్జీ ప్రతిపాదించిన సవరణ నిరాకరించబడింది. ఈ సవరణ ఆమోదించబడితే అనవసరమైన ఆస్తిపంతో ప్రభుత్వానికి అంటగట్టబడుతుందని కొందరు సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఈ సవరణ ఆమోదించబడితే అనేక ఇబ్బందులు కలుగుతాయని శ్రీ దేశముఖ్ అన్నారు.

తర్వాత సుంకాల రేట్లకు సంబంధించిన క్లాజు ఆమోదించబడింది. రేట్ల షెడ్యూలులో మార్పులు తరువాత, వాటాదారు (దాయాది) మరణంతో ఆభరయ్యే వాటాపై పద్దే నిర్ణయించే కార్యక్రమానికి సంబంధించిన కొత్త క్లాజు ఆమోదించబడింది.

ఈ కొత్త క్లాజునుంచి 5 సబ్-సెక్షనులను డిప్యూటీ స్పీకరు తొలగించి వేశారు. అవి బ్రతికి వున్నవారి వాటాపై పన్ను విధించేవిగా వుండడమే నిరాకరణకు కారణం. తర్వాత ఎస్టేటు సుంకం నిర్ణయంపై అప్పీళ్ళకు సంబంధించిన క్లాజుపై చర్చ ప్రారంభమయింది.

ప్రజా ప్రతినిధుల సభ ప్రస్తుత సమావేశం సెప్టెంబరు 18 వ తేదీతో ముగియవచ్చునని నేడు డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ సూచించారు.

# మంత్రివర్గ నిర్మాణంలో ప్రజల కర్తవ్యం

శ్రీ గోపరాజు రామచంద్రరావుగారి సూచన

విజయవాడ, సెప్టెంబర్ 9 — ఆర్థిక సమతా ఉద్యమ కార్యదర్శి శ్రీ గోపరాజు రామచంద్రరావుగారు ఇలా వ్రాస్తున్నారు:—

"ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణ విషయం మన శాసనసభ్యులకు వదలిపెట్టి మనం వూరుకుంటే అది సక్రమంగా నెరవేరేట్టులేదు మనం ఎన్నుకోగా నెగ్గిన శాసనసభ్యులలో ప్రజాదృష్టికంటే వారివారి పార్టీ అభిమానం ముఖ్యంగా వున్నాయి. అందుకు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులే అన్నమాట వారు మరచిపోయారు. కాంగ్రెస్-కాంగ్రెసేతరం, కమ్యూనిస్టు-కమ్యూనిస్టేతర అంటూ ఈ విధంగా చీలి కప్పల తక్కెడగా తయారయారు.

"రాయలసీమ కరవుతో, గోదావరి వరదతో, లోటుబడ్జెట్టుతో ప్రారంభమవుతున్న ఆంధ్రరాష్ట్రం ఎంతో ఐకమత్యంతోను, పటిష్ఠంగాను పరిపాలన జరగడానికి బదులు, ఈ విధంగా ముఖ్యమంత్రిపదవికోసం, పార్టీ పెత్తనాలకోసం, మన ప్రతినిధులు తగవులాడడం వల్ల వచ్చేనష్టమంతా తిరిగి ప్రజల నెత్తిమీదే పడుతుంది. అందుచేత మనం ముందుగానే మేల్కొని జాగ్రతపడాలి.

"ఈ సందర్భంలో మనం చేయవలసిన పని ఒకటుంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ఆంధ్ర శాసనసభ్యులంతా చేరి ఒక నాయకుని ఎన్నుకొనవలెననీ, ఆ నాయకునే ముఖ్యమంత్రిగా చేయవలెననీ మన ప్రతినిధులగు శాసనసభ్యులపైన మనం వొత్తిడి తీసుకురావాలి. నియోజక వర్గం ప్రజలు ఆయా శాసనసభ్యులపై అక్కడే వొత్తిడి తీసుకురావచ్చు, ఈ కార్యక్రమంతో ఏకీభవించే వారు తమ ఆమోదాన్ని పత్రికా ప్రకటనల ద్వారా వెల్లడిచేయగోరుతాను.

"పత్రికా ప్రకటనలను మూసుకొని అవసరమైతే ఈ నెల 25 వ తేదీ ప్రాంతంలో విజయవాడలో సమావేశం జరిపి శాసనసభ్యులపై వొత్తిడి కార్యక్రమాన్ని తీవ్రతరం చేయవచ్చు, ఇట్టివొత్తిడి ప్రజాస్వామికంలో ప్రజల హక్కేగాక సక్రమ పరిపాలనను నెలకొల్పి సౌఖ్యం పొందగలగడానికి మన కర్తవ్యంకూడా."

# శ్రీ సంజీవరెడ్డి ధోరణి

ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ సహాయ కార్యదర్శి విమర్శ

మద్రాసు సెప్టెంబర్ 10 — ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ జాయింటు కార్యదర్శి శ్రీ వి. యల్. సుందరరావుగారు నేడొక పత్రికా ప్రకటన చేస్తూ, గత కొన్ని నెలలుగా కాంగ్రెసు దృక్పథం, కనీస కార్యక్రమంపై రాష్ట్రంలోని ప్రజాస్వామ్యశక్తుల సమీకరణ ప్రయత్నాలలో దాని వైఖరిపట్ల ఆంధ్ర రాజకీయాలలో కొంత సౌమనస్యం కనిపించడమే కాక ఆంధ్రప్రజలకు అది హర్షాన్ని కలిగించిందని అన్నారు

కాని, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు కాంగ్రెసువాదిమాత్రమే ముఖ్యమంత్రిగా వుండాలని చేసిన ప్రకటనను బట్టి, తిరిగి కాంగ్రెసు పార్టీవారు ఒకే పార్టీ పరిపాలన అనే ఫాసిస్టు, బ్యూరోక్రాటిక్ ధోరణికి వచ్చారని, అది విఫలమైనప్పుడు గవర్నర్ పరిపాలనను తెచ్చి పెట్టదలుస్తున్నారని విమర్శించారు. వీరు అనుసరిస్తున్న తప్పుడు ఎంతటి ఫలితాలను గుర్తించక, గత ఎన్నికల అనుభవాలవల్ల లాభం పొందడానికి ప్రయత్నించ నప్పుడు తమ గోతిని తామే త్రవ్వుకొన్నవారు కావడమే కాక ఆంధ్ర రాజకీయాల భవిష్యత్తునే నాశనంచేసినవారు కాగలరని హెచ్చరిక చేశారు కూడా.

1953 సెప్టెంబర్ 14, సోమవారం
విజయనామ సంవత్సర
భాద్రపద శుద్ధ షష్ఠి
షష్ఠి రా॥ 9-45 గంటలవరకు
విశాఖ ఉ॥ 8-7 గంటలవరకు
వర్జ్యం: ప॥ 12-21 నుంచి 2-2 గం॥వరకు

# ఆంధ్ర చేనేత సహకార సంఘం

ప్రారంభోత్సవానికి రాజాజీ హాజరుకావడంలేదు

మద్రాసు, సెప్టెంబర్ 12 — సెప్టెంబర్ 14 వ తేదీని విజయవాడలో జరుగుతుందని లోగడ ప్రకటించబడ్డ ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘానికి ప్రారంభోత్సవం చెయ్యడానికి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ హాజరు కావడంలేదని అధికార రీత్యా స్పష్టీకరించబడింది.

రాజాజీ ప్రారంభోపన్యాసం ఆయన తరఫున సభలో చదువబడుతుంది.

సహకార సంఘానికి రాజాజీ ప్రారంభోత్సవం చేస్తారని ఆహ్వాన పత్రికలలోను, వార్తాపత్రికలలోను ప్రకటించబడినందున అధికారరీత్యా పైని పేర్కొన్న వివరంగా స్పష్టీకరించడం అవసరమైంది.

# బాలల "పావలా" నిధి

ఆంధ్ర బాలానందసంఘం అధ్యక్షురాలి విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబర్ 8 — ఆంధ్ర బాలానంద సంఘ అధ్యక్షురాలు శ్రీమతి న్యాయపతి కామేశ్వరిగారు ఇలా వ్రాస్తున్నారు:

"గోదావరి వరదలవలన బాధితులకు అనేకులు అనేకవిధాల సహాయం చేయుచున్నారు కొందరు బాలలుకూడ వారికి తోచిన విధాన నిధిని సేకరిస్తున్నారు. చాలా సంతోషము తెనుగు బాలలందరూకలిసి ఒకే పద్ధతిని నిధిని సేకరిస్తే బాగుంటుందని తలచి ఆంధ్ర బాలానంద సంఘంవారు బాలల "పావలా" నిధిని ప్రారంభించారు. పిల్లలందరూ అతి తేలికగా ఈ నిధిని సేకరించవచ్చును తెనుగుదేశములో అనేకగ్రామాలలో వున్న బాల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఈ పనికి పూనుకోవలెనని కోరుచున్నాను. ఈ నిధి పావలాకూపన్లు పలువురు కార్యదర్శి, ఆంధ్ర బాలానందసంఘము, 38, నల్లిచిన్న గార్డెన్ రోడ్డు, మైలాపూర్, మద్రాసు-4 అని వ్రాసవలెను. ఈ విధముగా సేకరించిన పైకము "ఆంధ్రపత్రిక" గోదావరి వరదబాధితుల సహాయనిధికి జమకట్టబడుతుంది."

# విశ్వవిద్యాలయాలలో క్రమ శిక్షణా లోపం

—ప్రధాని నెహ్రూ విమర్శ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 — "కొన్ని భారతీయ విశ్వవిద్యాలయాలలో లోగడ జరిగిన కొన్నిదుర్ఘటనలకు నిందించబడవలసిన వారం మనమే. ఈ దుర్ఘటనల ఫలితంగా మన విద్యావ్యవస్థే శిథిలం కాకుండా వుండాలంటే, మనమంతా సమైక్యంగా సత్వర చర్యలు తీసుకోవలసివుంటుంది" అని నేటిరాత్రి ప్రధాని నెహ్రూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విద్యావ్యవస్థనే పూర్తిగా మార్చివేయడం అవసరమనుకొంటే అలా మార్చివేయడానికి తన అభ్యంతరం ఏమీలేదని. కాని ప్రస్తుతం విద్యా సంస్థలలో ప్రకటిత మవుతున్న హీన స్థితిని మనసు గానట్టు చూస్తూ వూరుకోవడం ప్రమాదకరమని ఆయన అన్నారు. శీలం, ప్రవర్తన, క్రమశిక్షణ, సహకార యత్నం, విజ్ఞానం,కొంచెం వివేకం వీటిలో శిక్షణ పొందడానికి ఉద్దేశించబడ్డ విద్యా సంస్థలు వీటికి పూర్తిగా భిన్నమైపోతున్నప్పుడు చూస్తూ వూరుకోగూడదని ఆయన అన్నారు.

లక్నో, అలహాబాద్ యూనివర్శిటీలలో యూనివర్శిటీ యూనియనుల సభ్యత్వంపై వచ్చిన వివాదానుగురించి ప్రస్తావించి, కొన్ని పరిమితులకు లోబడి యూనివర్శిటీ యూనియనులు తమ కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో పరిపూర్ణ స్వేచ్ఛను కలిగివుంటాయని శ్రీ నెహ్రూ అన్నారు. అట్టి యూనియనులు యూనివర్శిటీ పరిపాలనవ్యవహారానికిగాని, బోధనా వ్యవహారాలకుగాని వ్యతిరేకమైనట్టివి కావన్నారు.

# ఆంధ్రరాష్ట్ర పంచాయతీల యూనియన్

మద్రాసు, సెప్టెంబర్ 11 — చెన్నరాష్ట్ర పంచాయతీబోర్డుల యూనియన్ కార్యవర్గం వారు అక్టోబర్ ఒకటవ తేదీనుంచి ఆంధ్రరాష్ట్ర పంచాయతీబోర్డుల యూనియన్‌ను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని, శేషించిన రాష్ట్రానికి ఇప్పటి యూనియన్ యథాతథంగా వుండాలని నిర్ణయించారు.

# గోదావరి వరద నిధికి సహాయం

దాతలకు రాజాజీ విజ్ఞప్తి

మద్రాసు సెప్టెంబర్ 11 — గోదావరి వరదనిధికి ఉదారులు, దాతలు అయినవారు ఇంకా విరివిగా విరాళాలను ఇవ్వాలని నేడు మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ఒక ప్రకటన చేశారు:—

"మద్రాసు గవర్నరు అధ్యక్షతక్రింద షెరీఫ్ మీటింగులో ఏర్పాటు చేయబడ్డ వరద బాధానివారణ నిధి సంఘం మొన్న బుధవారం సమావేశమై, ఈ విజ్ఞప్తి చెయ్యడానికి నాకు అనుజ్ఞ ఇచ్చింది. గోదావరి వరదలవల్ల ఆ రెండు జిల్లాల ప్రజలు ఎంత అవస్థపడ్డారో పడుతున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసును సహాయ కార్యక్రమం సాగుతున్నది బాధితులైన దురదృష్టవంతులకు త్వరగా సహాయం అందజేయడం అవసరం ఇప్పుడు మనకున్న దాంట్లో వారికి సహాయం చెయ్యడం ద్వారానే పరస్పర విభేదాలు పటాపంచలు కాగలవు మన మధ్య పరస్పర సౌభ్రాతృ సంబంధాలు దృఢతరం కాగలవు సహాయం సత్వరం జరగవలసి వుంది. ఉదారంగా విరాళాలు పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

"విరాళాలు క్రింది అడ్రసుకు పంపాలి: గౌరవ కార్యదర్శి, గోదావరి వరద బాధానివారణ నిధి, కేర్ ఆఫ్, ఇంపీరియల్ బ్యాంకి ఆఫ్ ఇండియా, మద్రాసు-1. లేక నాకు పంపవచ్చును పోస్టు ద్వారా పంపబడే చెక్కులు క్రాస్ చెయ్యబడాలి."

# రాయలసీమ అభివృద్ధి సంఘం

మద్రాసు, సెప్టెంబరు 11 — సెప్టెంబరు 14 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు గుంతకల్లులో రాయలసీమ అభివృద్ధి సంఘం సమావేశం జరుగగలదని ప్రకటించబడింది. ఈ సభలో పాల్గొనడానికి సెప్టెంబరు 13 వ తేదీన బయలుదేరి మంత్రి శంకరరెడ్డిగారు గుంతకల్లు వెడతారు.

# హైదరాబాద్ అసెంబ్లీ వర్షర్తు సమావేశం

తొలి రోజున నాలుగు బిల్లుల ప్రతిపాదన

హైదరాబాద్, సెప్టెంబర్ 10 — నేడిక్కడ ప్రారంభమైన హైదరాబాద్ అసెంబ్లీ వర్ష సమావేశంలో ప్రభుత్వపక్షం నాలుగు బిల్లులు ప్రతిపాదించింది. ఈ నాలు బిల్లులు ఇవి:— హైదరాబాద్ రైతు ఋణవిమోచన బిల్లు, వక్ఫ్ వారసత్వం (వివాదాల పరిష్కారం) బిల్లు, వాణిజ్యపు పంటల సాగుబడి రెగ్యులేషన్ బిల్లు, హైదరాబాద్ మునిసిపల్ టౌ... కమిటీ (సవరణ) బిల్లు

ఔరంగాబాదులోని ఆలిండియా రేడియో కేంద్రాన్ని మూసే ప్రతిపాదనను గురించి చర్చ జరపాలని కాంగ్రెస్ సభ్యుడు శ్రీ మాణిక్ చంద్ పహాడే ప్రతిపాదించిన అడ్జర్న్‌మెంట్ ప్రతిపాదనను స్పీకర్ కాశీనాథ్‌రావ్ వైద్య తోసివేశారు

ఈ సంగతి పార్లమెంటుకు సంబంధించినది. భారత ప్రభుత్వం ఈ రేడియో కేంద్రం ఎత్తివేయడమా, వద్దా అని ఇంకా ఆలోచిస్తూనే వుందని ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారన్నారు.

# అసెంబ్లీ సభ్యుల హక్కుల సమస్యలు

ఆరోపణలు రుజువు కాలేదని ప్రత్యేక సంఘం వివరణ

అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగినట్లు చేయబడిన ఐదు ఫిర్యాదులపై స్పీకరు సూచన మేరకు ప్రివిలేజెస్ కమిటీ పంపిన నివేదిక నేడు అసెంబ్లీకి అందజేయబడింది. అసెంబ్లీ సభ్యుల హక్కులకు భంగం కలిగినట్టు రుజువు కాలేదు గనుక ఈ ఐదు ఆరోపణల పరిశీలన పూర్తి అయినట్లు భావించవచ్చునని కమిటీ సిఫార్సు చేసింది. ఐదవ ఫిర్యాదుకు సంబంధించిన వ్యక్తి తన చర్యకు విచారం ప్రకటించిందని నివేదికలో తెలుపబడింది.

# న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 11—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.26 |
| నేటి క్లోజింగ్ | — | 33.30 |

# SQUAREWORD D-16

**CLOSING DATE**
(Subject to Rules and Conditions)
**6 p.m. Thursday Sept. 17, for Posted Entries.**

**Post Entries to:**
**Squareword D-16, Express Newspapers Ltd., Mori Gate, Delhi.**

**CLUES ACROSS**

5. —— what you could do with Rs. 50,000!
6. Dry measure of eight gallons
8. Man used to living in temperate climate tends to suffer when he lives in one that's ——
11. It's often because we —— ill-will that we're insincere
13. If you don't —— to risk a snub sometimes, you probably have few friends
15. We tend to be resentful towards people we feel are responsible for our getting ——
16. Woman is apt to feel insulted if she knows that man she has jilted doesn't feel —— !
17. He's seldom satisfactory husband who runs away from —— !
18. Soft-hearted people are sometimes guilty of —— animals needlessly
19. With mechanical devices, some —— tasks can be done very much more efficiently to-day
20. Tactless one is often very embarrassing

**CLUES DOWN**

1. It's often hard to convince woman that her dress isn't —— when she thinks it is
2. Ambitious employee is sometimes apt to defeat his purpose by ——, too much trouble over his job
3. We're often annoyed with people who ask us questions that make us ——
4. Before proposing marriage to woman shrewd man usually knows her ——
7. When habitual borrowers ask us for loan they often give impression that they —— to do so
9. Woman is apt to envy women who can afford to be —— in choosing their clothes
10. Employees are usually interested in their boss's ——
12. It's often very tiresome when friend misleads us into anticipating big —— in shares we hold
14. It's usually embarrassing when people who —— us talk a lot about it

***Free Entry Conditions***

*In Squareword D-16 you may enter ONE FREE SQUARE for every SIX Non-free Squares (i.e., four Re 1/- and two Half Fee Squares) entered by you. But you must use the same surname and initials on all such Free and Non-free Squares and send them all in the same cover.*

*Free Squares must be numbered separately Number the first Free Square No. 1, the second Free Square No 2, and so on*

*A Square in a Blank Entry Form or in an ordinary Entry Form may be used as a Free Square but it must be marked FREE and the complete Entry Form must be submitted intact Unused Squares must be left blank*

CUT HERE ............ **ENTRY FORM FOR SQUAREWORD D-16** ............ CUT HERE

This Entry Form must be submitted intact, and in the name of only one person Unused Squares must be left blank Pencil entries are not allowed Every two Re 1/- Squares entered entitle the person entering them to one Half-Fee Square No person who enters only one Re. 1/- Square is entitled to a Half-Fee Square Re 1/- Squares and Half-Fee Squares must be numbered separately For instance, if you enter four Re 1/- Squares and two Half-Fee Squares number Re 1/- Squares 1 2 3 and 4 and number Half-Fee Squares 1 and 2




RE. 1/- SQUARE No .......... RE 1/- SQUARE No ... HALF-FEE SQUARE No. .......

**D-16** In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions and to accept the Competition Editor's decision as final and legally binding

I ENCLOSE HEREWITH

SURNAME in ink and Block Letters Mr / Mrs / Miss .............................. INITIALS..........

Money Order Receipts / Squareword Receipts / Postal Orders } Nos.

FULL ADDRESS ..............................

............ CUT ALONG THIS DOTTED LINE ............

## వరద దెబ్బతిన్న పొలాలకు విత్తనాల సరఫరా

### వ్యవసాయ శాఖోద్యోగుల సలహా

విజయవాడ, సెప్టెంబర్ 8—నిన్న విజయవాడలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ శాఖోద్యోగుల సమావేశంలో వరదలవల్ల నష్టపడ్డ భూఖామందులకు దిగువ సూచనలు చేయబడ్డవి

"వరదలవల్ల పూర్తిగా నష్టపడిన ప్రాంతాలలో నేలనుండి నీరును దిగగొట్టి సార్వా పంట కోతలకుముందు అవసరాలను పండుటకు ఉండే ఆడును వడును కలిగించినచో వెంటనే ఇంకొకవరి సస్యం పండించుటకు అవకాశం కలుగును ఇట్టి పరిస్థితులు ఏర్పడుచుండిన వరద భూములలో మొలకకట్టిన కిచిలీ సాంబారు ఉత్తర కార్తెలో వెదజల్లవచ్చును ఈ వరి సంక్రాంతి పండుగముందు కోతకు వచ్చును. ఇట్టి పరిస్థితులందు "ఈశ్వరికోరా" అనే ఇంకొకరకం వరి కూడా ఈరీతిగానే ఈ ఆడునులో వేయవచ్చును ఈ వరి జనవరి ఆఖరువారంలో కోతకువచ్చును. ఆయితే ఈ వరి రకం బియ్యం ఎరుపుగాను, ముతకగాను ఉండును దాళ్వా పంట లేని భూములలో 'ఈశ్వరకోరా' విరివిగా వేయవచ్చును. గోదావరి కాలువలు కాకుండా ఏట్లకు పాయింటు గొటపు నూతుల క్రిందను, ముదురుకాలవలనుండి నీరు పంపు చేసి సాగుచేయు భూములయందును, తదితర నీటివనరులు గల భూములయందును పైన జెప్పిన ఏరకపు వరియైనను ఉత్తర కార్తె ఆడునులో పండించవచ్చును.

"ఉత్తరకార్తె ఆడునులో ఊడ్చిన ఈ రకములు కార్తీకవర్షములు వెనుకబడిన తర్వాత తూర్పుగాలికి ఎన్నే ఈనతిరి, కోదు వగైరా చీడలను తట్టుకొని ఎకరమునకు సుమారు పది కాటాబస్తాలధాన్యం రాలిక ఇచ్చినవని సామర్లకోట. మారుటేరు ఫారములలో గతంలో చేసిన పరిశోధనలవల్ల తేలినది.

"కావున ప్రస్తుత క్లిష్టపరిస్థితులందు ఈ అనుభవమును అనుసరించి ఉత్తరకార్తెలో మొలకకట్టి ఈ రకములను వెదజల్లినచో ఇట్టి ఫలితమును పొందవచ్చును. ఈ రకములు సంక్రాంతికి కోతకువచ్చును గనుక దాళ్వా సాగుకు ప్రతిబంధకం కావు ఈ విత్తనములు వరదదెబ్బతిన్న ప్రాంతాలలో ఉన్న సర్కారు వ్యవసాయ డిపోలలో దొరుకును విత్తనములు కావలసినవారు వెంటనే వారి తాలూకా వ్యవసాయ డిమాన్‌స్ట్రేటరుకు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తులు పంపుకొనవలెను. వరిమీద అగ్గి పురుగు మిడత, పుగాకు మీద లద్దిపురుగు పడ్డినచో వెంటనే వ్యవసాయ డిపోనుండి మందుతెచ్చి జల్లినచో, ఈ చీడలను నివారింపవచ్చును.

"నారు వరిచేను వేయుటకు, ప్రస్తుత పరిస్థితులలో రాలిక పాస్ఫేటు చేయుటకు కావలసినంత అమోనియా ఎరువు డిపోలలో విల్వ చేయబడినది. ఈ ఎరువు కొనుటకు, విత్తనాలు కొనుటకు తక్కావీ అప్పులు సర్కారువారిచే విరివిగా ఇవ్వబడుచున్నవి

"ఒక వారం రోజులవరకు ముంపుదెబ్బ తిని ఇప్పుడే ఇంకట్టుచున్న అక్కుట్ల త్వరగా వరిచేయుటకు ఎకరమునకు ¼ బస్తా చొప్పున అమోనియా పిండి వేసినచో పంట రాలిక బాగుండును."

ఎర్మాళో నిరుద్యోగ సమస్య లేనేలేదని శుక్రవారంనాడు చెన్నపురి వచ్చిన గవర్నమెంటు ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజి మేనేజర్ యా సేటన్ అన్నారు.

# సెంట్రల్ డెల్టా గ్రామాలలో వరద బాధితులకు వస్త్రాల దానం: రామకృష్ణ మిషన్ సేవా కార్యక్రమం

రాజమండ్రి, సెప్టెంబర్ 9—సెంట్రల్ డెల్టాలోని 20 గ్రామాలలో శ్రీ రామకృష్ణ మిషన్‌వారు చీరలు, ధోవతులు వగైరా 5,000 కొత్తబట్టలను వరద బాధితులకు ఉచితంగా పంచియిచ్చారు. కొత్తగా మరికొన్ని ఏజెన్సీ గ్రామాలకు కూడా మిషన్‌వారు తమ సహాయాన్ని అందచేస్తున్నారు.

ఏజెన్సీ ప్రాంతంలో శ్రీ రామకృష్ణ మిషన్ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వామి నిశ్రేయసానంద భద్రాచలం చుట్టుప్రక్కల 25 మైళ్ళదూరంవరకు సహాయ కార్యక్రమాలను విస్తరింపచేశారు గోదావరికి దిగువను, భద్రాచలంకు 20 మైళ్ళ దూరంలో గల పొలివాక గ్రామానికి 16 బస్తాల బియ్యం, గొల్లగూడెం గ్రామంలో మరో 16 బస్తాల బియ్యం స్వామి పంచియిచ్చారు. నదికి ఎగువను ఏటపాక గ్రామంలో 500 మందికి అన్నం పెట్టారు సీతంపేట, గుండాల, యింకా పరిసరగ్రామాలకు చెందిన 160 కుటుంబాలవారికి ఆహార ధాన్యాలు పంచియిచ్చారు. రాయనిపేటలోను, చోడవరం ప్రాంతంలోను దాదాపు 120 కుటుంబాలవారికి ఆహార పదార్థాలు పంచారు మొత్తంమీద దాదాపు 600 కుటుంబాలకు చెందిన 4,000 మంది ప్రజలకు మిషన్ సహాయం లభించింది.

భద్రాచలం ప్రాంతంలో దాదాపు 500 కుటుంబాలకు దుస్తులు, వందకుటుంబాలకు వంటపాత్రలు నష్టయి చేయబడతాయి.

డెల్టా ప్రాంతంలో మిషన్‌వారు బట్టల పంపకం కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తున్నారు గడచిన నాలుగురోజులలోను దీవి పోలవరం, ముంగండ, గన్నవరం, ముంజవరపుకోట వగైరా 20 గ్రామాలలో చీరెలు, ధోవతులు వగైరా 500 కొత్త బట్టలను మిషన్‌వారు పంచియిచ్చారు. సర్వస్వం కోల్పోయిన వారికి మిషన్‌వారు వంటపాత్రలను కూడా కొని యిస్తున్నారు. సెంట్రల్ డెల్టా గ్రామాలకు యింకా రు. 20,000 ల విలువగల బట్టలు పంచవలసి వుంటాయని అంచనా వేయబడుతున్నది.

రాజమండ్రి పట్టణంలో మిషన్‌వారు ముఖ్యంగా, పెడుక్లు, గృహ నిర్మాణ పరికరాలు, వంటపాత్రలు, బట్టలు పంచుతున్నారు ఇంతవరకు గృహనిర్మాణ పరికరాలు, వంటపాత్రలపంపకం క్రింద శ్రీ రామకృష్ణమిషన్‌వారు రు. 10,000 లు ఖర్చుపెట్టారు.

రాజమండ్రి బి. యల్ టి డి కంపెనీవారు శ్రీ రామకృష్ణమిషన్‌వారికి మరొక పదివేల రూపాయల విరాళం అందజేశారు.

## వరద దెబ్బతిన్న పేపరు మిల్లు కార్మికులకు గృహ వసతి

### చీఫ్ ఇంజనీరుకు మెమొరాండం

రాజమండ్రి, సెప్టెంబర్ 4—"వరద బాధితులకై ప్రభుత్వంవారు ఇప్పట నిర్మింపతలపెట్టిన గుడిసెలకు అనవసరంగా నాలుగు లక్షలు వ్యయపరుచుచున్నారనీ, అవి కొంతకాలమైనను నిలువవనీ, దానికి బదులు మునిసిపల్ హద్దులో వుండే స్థలాలు తీసుకొని అచ్చట నిర్మించుట యుక్తమనీ, వాటిని నిర్మించుటకు యింత సొమ్ము వ్యయం కానివ్వకుండా ఏర్పాట్లు చేయవలెననీ శ్రీ దామెర్ల వెంకట్రావు (యం యల్. సి)గారు చీఫ్ ఇంజనీరు గారికి వ్రాసిన ఉత్తరం మీద మీ అభిప్రాయమేమి"ని నేడిక్కడకు వచ్చిన చీఫ్ ఇంజనీరు శ్రీ యల్ కృష్ణయ్యర్‌గారిని ప్రశ్నించగా, ప్రభుత్వం ప్రస్తుత దీనావస్థలో ఇండ్లు లేక అల్లాడే పేద ప్రజల ఇక్కట్లు అమూలాగ్రంగా గ్రహించి వెంటనే వారు నివసించుటకు గత్యంతర మదేనని గ్రహించి ఈ గుడిసెలను నిర్మించుచున్నారనీ, జాగ్రత్తగా వాటిని వాడుకొనినయెడల చాలాకాలం అవి మనగలవనీ, ఆ గుడిసెలకు ఉపయోగించు సామగ్రులు, వాటిని తీసివేసిన తరువాతగూడా ఉపయుక్తమగునంత మంచి వాటితో నే నిర్మించబడుచున్నవనీ ఆయన తెలియజేశారు.

పేపరు మిల్లు ప్రక్కనే వున్న స్థలంలో పేపరు మిల్లు పనివారలకు యిండ్లు నిర్మించే యేర్పాటుచేయించమనీ, వారంతా యీ వరద వలన యిండ్లు కోల్పోయినవారేననీ. అట్లు నిర్మించిన యిండ్లకు వారుప్రభుత్వంచే విధింపబడిన అద్దె చెల్లించుటకు సిద్ధంగా వున్నారని ఆంధ్రా పేపరు మిల్లు వర్కర్సు యూనియన్ అధ్యక్షుడు ఎం, చంద్రశేఖరంగారు చీఫ్ ఇంజనీరుగారికి ఒక మెమొరాండం సమర్పించారు. అందులకు ఆయన సావధానంగా ఆ విషయాన్ని పరిశీలించగలనని చెప్పుచూ ఆ పని వారల వద్ద నుండి అందరిచేత ప్రత్యేకంగా అర్జీలను దాఖలుచేయించమని సలహానిచ్చారు

చీఫ్ యింజనీరుగారు రెండు రోజులు ధవళేశ్వరంలో వుండి తదుపరి సెంట్రల్ డెల్టాలో పూడ్చబడిన గండ్లను తనిఖీ చేయుటకు వెడుతారు.

## శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘం అన్నదానం

రాజమండ్రి, సెప్టెంబరు 7—గోదావరి వరదబాధితులు 2,000 మందికి శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంవారు అన్నదానం చేశారు, ఈ అన్నదానమునకు అయిన అన్ని ఖర్చులను పట్టణం మునిసిపల్ కౌన్సిలర్, వెల్‌కం కాఫీహోటల్ ప్రొప్రయిటర్ అయిన శ్రీ జిల్లా సుబ్బారావుగారు యిచ్చారు. శ్రీ ఉమా మార్కండేశ్వర మండప ముఖద్వార ప్రతిష్ఠ సందర్భమున వారు యీ అన్నదానం చేయించారు.

విజయవాడ ములకలాన్ ట్రేడ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ప్రొప్రయిటర్ శ్రీ ములకల మృత్యుంజయగారు, మేనేజరు శ్రీ మాపూరి మహానందీశ్వరరావుగారి ద్వారా వరద బాధితులకు పంచిపెట్టుటకు శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘమునకు 200 బట్టలు పంపించారు.

## ఆముదాలవలస అన్నదాన సమాజం సేవ

ఆముదాలవలస అన్నదాన సమాజంవారు శ్రీ చేతోలు నారాయణమూర్తిగారి యాజమాన్యమున 12 మంది సభ్యులు గల బృంద మొకటి గత 31 వ తేదీన ఒక లారీపై 20 బస్తాల బియ్యము, రూ 700/లు రొక్కము తీసికొని బయలుదేరి కాకినాడమీదుగా కోటిపల్లి మార్గమున గోదావరినది దాటి ముక్తేశ్వరములో కేంద్రం ఏర్పరచుకొని పరిసరప్రాంతములనుండి అన్నార్తులై వచ్చినవారికి 3 దినములు ఏకధీకగా, సుమారు 8,000 మంది స్త్రీ పురుషులకు అన్నదానం చేశారు.

## ఖరగ్‌పూర్ స్పోర్టింగ్ క్లబ్బు విరాళం

ఖరగ్‌పూర్ స్పోర్టింగ్ క్లబ్బు యాజమాన్యమున మైసూరు పుట్‌బాల్ టీముకు, ఈస్టరన్ రైల్వేల టీముకు ఈనెల 6 వ తేదీన చారిటీ మాచ్ జరిగింది ఈ ఆటవల్ల వచ్చిన డబ్బులో సగం గోదావరి వరద బాధితుల సహాయార్థం యివ్వడానికి క్లబ్బువారు నిర్ణయించారు. 5-1 గోల్సుతో మైసూరుటీము గెలిచింది

## వత్సవాయి విద్యార్థుల వసూళ్లు

కృష్ణాజిల్లా వత్సవాయి హైస్కూలు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల ఆధ్వర్యాన జట్లుగా ఏర్పడి వివిధ గ్రామాలలో తిరిగి గోదావరివరద బాధితుల సహాయార్థమై రు 435-4-0 లు విరాళంగా వసూలు చేశారు ఈ మొత్తాన్ని దబ్బాకుపల్లిలో రు 103 లు చిఋనోముల రు 100 లు వేములనర్వ, గోవిందాపురం రు 77లు. పోలంపల్లి రు 43 లు, కంభంపాడు రు 15 లు. లింగాలలో 35 లు, అన్నగార్తిలో రు 9-4-0 లు. పెదవీరవల్లిలో రు 9 లు, కన్నెవీడులో రు 20 లు, బొర్నకట్ల వారి పాలెం, పెంచలవారి గూడెంలలో రు 24 లు వసూలైనవి హైస్కూలు హెడ్ మాస్టర్ శ్రీ మారెళ్ళ సుబ్బారావుగారు విరాళాల వసూలులో విద్యార్థులను ప్రోత్సహించారు

## కానుమోలు విద్యార్థుల వసూళ్లు

కానుమోలు బోర్డు హైస్కూలు విద్యార్థులు గోగుంట, వసంతవాడ, పైమంట లెక్కిపురం కాపులపాడు, కానుమోలు, అన్నాబత్తుపేట, ఎల్లపు రామన్నగూడెం, నరసన్నపాలెం, పెరికీడు, వేలెరు, బాపులపాడు గ్రామాలలో తిరిగి గోదావరి వరద బాధితుల సహాయం నిమిత్తం 160 రూపాయలు డబ్బు, 6 బస్తాల 34 మానికల బియ్యం, 23 మానికెల జొన్నలు. 526 బట్టలు విరాళంగా వసూలు చేశారు. డబ్బును "ఆంధ్రప్రభ" నిధికి పంపి, బియ్యం, జొన్నలు, బట్టలు రాజమండ్రికి విద్యార్థులు స్వయంగా వెళ్ళి రామకృష్ణ మఠాధిపతి శ్రీ నిత్యబోధానందస్వాములకు సమర్పించారు. స్వామి విద్యార్థులను ఆశీర్వదించి ముందు కూడా ఇలాంటి కార్యాలలో పాల్గొనాలని ప్రోత్సహించారు.

## బొంతలకోడూరులో బుద్ధ చైత్యము

### క్రీస్తుశకం 3వ శతాబ్దం నాటిది

శ్రీకాకుళం, సెప్టెంబర్ 7—విశాఖపట్టణం పురావస్తుతత్త్వ పరిశోధన శాఖలో పనిచేస్తున్న డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు శ్రీకాకుళంవద్దనున్న బొంతలకోడూరు గ్రామంలో క్రీస్తుశకం 3 వ శతాబ్దం నాటి బుద్ధచైత్యాన్ని కనుగొన్నారు.

మరి రెండు విగ్రహాలు, గరుడ విగ్రహం కూడా కనుగొన్నారు ఆ నేల త్రవ్వి తరచి చూచినచో శిథిల బుద్ధ చైత్యములు అనేకం దొరకగలవని డాక్టర్ అభిప్రాయపడుతున్నారు.

ధర్మవరం గ్రామంలోని ఒక గుడిలో క్రీస్తుశకం 1163 సంవత్సరం నాటి శిలాశాసనం చూచారు ఇది పోతినాయకుని కాలం నాటిదని చెప్పారు

## పసిబాల విరాళం

అనంతపురంజిల్లా కల్లూరు బోర్డుస్కూల్‌లో రెండవ తరగతి చదువుతున్న చిరంజీవి బేబీ కుమారి అనే పసిబాలిక గోదావరి వరద బాధితులైన అన్నయ్యలకు, అక్కయ్యలకు అందజేయవలసినదిగా కోరుతూ "ఆంధ్రప్రభ" నిధికి మిఠాయికోసం తల్లిదండ్రులిచ్చిన డబ్బులను రెండు దఫాలుగా మొత్తం రు 6-8-3 లు పంపించింది.

## ఒంగోలు విద్యార్థుల సాయం

వరదబాధితుల సహాయార్థం ఒంగోలు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు ఉత్సాహంతో విరాళాలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి వీరు వసూలుచేసిన మొత్తం రు 325 లు రెండు దఫాలుగా "ఆంధ్రప్రభ" నిధికి అందజేశారు.

## లలితకళాసమితి నాటకప్రదర్శనం

అనంతపురంలలితకళా సమితివారు వరద బాధితుల సహాయార్థం ఈ నెల 13 వ తేదీ సాయంత్రం 7 గంటలకు "పీస్ మెమోరియల్" హాలులో 'అగ్నిపరీక్ష' అనే సాంఘిక నాటకాన్ని ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంలో కొన్ని సంగీత ప్రదర్శనాలు కూడా యిస్తారు.

## ఉండవల్లి పంచాయతీ విరాళం

గుంటూరు తాలూకా ఉండవల్లి పంచాయతీ బోర్డువారు అధ్యక్షులు శ్రీ గుదిబండి వెంకటరెడ్డిగారి అధ్యక్షతన సమావేశమై గోదావరి వరద బాధితుల పట్ల సానుభూతి తెలుపుచూ వారి సహాయార్థం పంచాయతీ నిధి నుండి రు 116-0-0 లు విరాళం యిచ్చుటకు తీర్మానించారు.

## అడ్వొకేటు ఔదార్యం

మిర్యాలగూడెం (హైదరాబాద్) అడ్వొకేటు శ్రీ కె ఆదినారాయణగుప్తగారు ప్రతినెలా తమ ఆదాయంలో పదవవంతు- అనగా యిరవై రూపాయలు గోదావరి వరదబాధితుల సహాయార్థం విరాళంగా యివ్వగలమనీ, యితరులనుంచి కూడా విరాళాలు వసూలుచేయగలమనీ తెలియజేస్తున్నారు.

## యం. ఐ. టి. విద్యార్థుల సహాయం

మద్రాసు, సెప్టెంబర్ 11—క్రోమ్‌పేటలోని మద్రాసు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు, అధ్యాపకులు కలిసి రెండవ దఫాగా రు 250 లను "ఆంధ్రప్రభ" గోదావరి వరదబాధితుల సహాయనిధికి యం కె టి ఆంధ్ర విజ్ఞానసమితి కార్యదర్శి శ్రీ డి పద్మనాభరావుగారి ద్వారా అందజేశారు. మొదటి దఫా యిచ్చిన రు 375 లతో కలిసి యిప్పటివారు మొత్తం రు 625 లు విరాళం యిచ్చారు

## పోడూరు గ్రామస్థుల సహాయం

గోదావరి వరదబాధితుల సహాయార్థం శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘం శ్రీ బండారు లక్ష్మణరావు, నాదూ బంగారమ్మగార్లు నర్సాపురం తాలూకా పోడూరు గ్రామంలో తిరిగి శ్రీ రుద్రరాజు సత్యసూర్యనారాయణరాజు, వారి సతీమణి సరస్వతమ్మగార్ల సహాయం వల్ల 2 బస్తాల ధాన్యం, 11 కుంచాల బియ్యం రు 21/ లు రొఖం. 50 పాతబట్టలు సేకరించి సంఘానికి అప్పగించారు

## నగరిలో నాటక ప్రదర్శనం

నగరి, సెప్టెంబర్ 10—గోదావరి వరద బాధితుల సహాయార్థం తిరుపతి శ్రీ లలితకళాసమితి వారిచే "ఖిల్జీ రాజ్యపతనము" అను చారిత్రాత్మక తెలుగు నాటకమును నగరి శ్రీ జయంతి టాకీసులో ఈ నెల 13 వ తారీకున రాత్రి 10 గంటలకు ప్రదర్శించబడును. స్థానిక గోదావరి వరద బాధితుల సహాయ సంఘంవారు ఈ ప్రదర్శనాన్ని ఏర్పాటు చేశారు.

## పసిబాల మిఠాయి విరాళం

చి॥ కొండూరు సావిత్రీదేవి(3ఏళ్ళ బాలిక) తాతగారు గుడిపూడి విజయానంత లక్ష్మీకాంతారావు (పి డబ్లు డి ఓవర్సీయర్) అమ్మడబ్బుకు మిఠాయి వగైరాలు కొనుక్కోటానికి యిచ్చిన అణాలు, అర్ధణాలు అన్నింటినీ హుండీలోవేయగా ప్రోగైన రు 5-7-6 లు వరద బాధలకు లోనైన బాలబాలికలకు మిఠాయి వగైరాలు పంచి పెట్టవలసిందిగా విరాళంగా యిచ్చింది.

## ఒంగోలు మునిసిపల్ కౌన్సిల్ సమావేశం

### ఉపసంఘాల నియామకం విషయమై దీర్ఘచర్చలు

ఒంగోలు, సెప్టెంబర్ 4—ఒంగోలు పురపాలక సంఘ సాధారణ సమావేశం గత 29 వ తేదీ సాయంత్రం 6 గంటలకు శ్రీ కాకా లక్ష్మీనరసింహస్వామి (చెయిర్మన్) గారి అధ్యక్షతన జరిగింది సమావేశంలో 6 గంటల నుంచి 8-45 గంటలవరకు వాదోపవాదాలు జరిగినవి. తదుపరి మూడు తీర్మానాలు అంగీకరింపబడినవి.

మొదటి అంశం పన్నుల అపీళ్ళ ఈ విషయమై తీర్మానించడానికి అపీలు కమిటీని నియమించడానికి, అధికారం డెలిగేటు చేయగోరిన చెయిర్మన్ నోటుపై వాదోపవాదాలు జరిగినవి డెలిగేటు అనే పదమును తొలగించవలసిందిగా డాక్టరు రామకృష్ణగారు సవరణను ప్రతిపాదించారు. శ్రీ శృంగారపు సీతారామయ్యనాయుడుగారు బలపరచారు

ఈ విషయమై జరిగిన వాదోపవాదాలలో ఈ కమిటీకి పన్నులు ఎక్కువచేసే అధికారం లేదని, జవాబుదారితో పనిచేస్తుందని వివరించబడింది ఈ కమిటీకి పూర్తిఅధికార మివ్వడం న్యాయం కాదని ప్రతిపక్షంవారు వాదించారు

శ్రీ కొమ్మూరి పీరాస్వామినాయుడుగారు అపీలు కమిటీకి శ్రీయుతులు కళారు నారాయణమూర్తి, చుండూరు సుబ్రహ్మణ్యం, స్వర్ణ వెంకటప్పయ్య, అయినాబత్తిని రామయ్య, కాట్రగడ్డ లక్ష్మయ్య, యిండ్లా సుబ్బయ్య, కె. మోసెస్, జాగూరి వెంకయ్యగార్ల పేరులను ప్రతిపాదించగా ప్రతిపక్ష సభ్యుడు శ్రీ శృంగారపు సీతారామయ్య నాయుడుగారు చెయిర్మన్‌గారికి పార్టీతత్వం వదలలేదని, గనుక ఈసభ నుండి వెడలిపోతున్నానని వెడలిపోయినారు వారి వెంబడి మరి అయిదుగురు సభ్యులు వెడలిపోయినారు,

తరువాత డాక్టర్ రామకృష్ణగారు మరల లోపలికి వచ్చారు. శ్రీ కరువది పట్టాభిరామయ్యగారు కూడా వ్యతిరేకాభిప్రాయం ప్రకటించారు.

శ్రీ పీరాస్వామినాయుడుగారు పేర్కొన్న సభ్యులు ఎన్నుకొనబడ్డారు.

తదుపరి టౌన్ ప్లానింగ్ కమిటీ నియమించి కౌన్సిల్‌వారికి గల అధికారం డెలిగేట్ చేయవలసినదిగా చెయిర్మన్ పంపిన నోటు విషయమై చర్చకు వచ్చింది,

ఈ కమిటీకి చెయిర్మన్‌గాక కౌన్సిల్ నుండి అయిదుగురిని, ప్రత్యేకానుభవముగల మరి ఇద్దరిని ఎన్నుకొనవలెనని చట్టం చెబుతున్నదని, ఆ ప్రకారం ఎన్నుకొనవలెనని కోరగా, శ్రీ అయినాబత్తిని రామయ్యగారు శ్రీయుతులు కొమ్మూరి పీరాస్వామినాయుడు, మంచళ్ళ వెంకటేశ్వర్లు, కళారు నారాయణమూర్తి, కొల్లాబత్తిని లక్ష్మయ్య, శృంగారపు సీతారామయ్యనాయుడుగార్ల పేర్లను ప్రతిపాదించారు శ్రీసీతారామయ్యనాయుడుగారుచెయిర్మన్‌కు, ఆయన పార్టీకి సమాన దృష్టి లేనందున తాము వుపసంహరించుకొంటున్నా మన్నారు

అంతట శ్రీ అయినాబత్తిని రామయ్యగారు డాక్టర్ రామకృష్ణగారి పేరు ప్రతిపాదించగా వారు గూడా తమ పేరును ఉపసంహరించుకున్నారు. తర్వాత శ్రీయుతులు యిండ్లా సుబ్బయ్య, మంచళ్ళ వెంకటేశ్వర్లుగారల పేరులు ప్రతిపాదింపబడినవి.

తర్వాత శ్రీ సీతారామయ్యనాయుడుగారు శ్రీమతి డి దానమ్మగారి పేరును, డాక్టరు రామకృష్ణగారు కె మోసెస్‌గారి పేరును ప్రతిపాదించారు. వీరిలో దానమ్మగారు సమావేశానికి హాజరుకాలేదు. అంతట మంచళ్ళ వెంకటేశ్వర్లు, యిండ్లా సుబ్బయ్యగారలు తమ పేర్లు వుపసంహరించుకున్నారు మిగిలిన అయిదుగురు శ్రీయుతులు కొమ్మూరి పీరాస్వామి, కళారు నారాయణమూర్తి, కొల్లాబత్తిని లక్ష్మయ్య డి దానమ్మ. కె మోసెస్ గార్లు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

అనంతరం, బయటివారినుండి అనుభవం గల ఇద్దరిని ఎన్నుకొనవలెనని కోరగా, డాక్టరు రామకృష్ణగారు శ్రీ ధారా గోపాలశాస్త్రి (మాజీ చెయిర్మన్) చెవ్వు వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రిగార్ల పేర్లు ప్రతిపాదించారు శ్రీ చావలి కోటయ్యగారు బలపరచారు వీరికి ఏమి ప్రత్యేక నైపుణ్యం గలదో వివరించవలసినదిగా శ్రీ కరువది పట్టాభిరామయ్యగారు ప్రశ్నించారు.- బయటివారి ఎన్నికకు తాము వ్యతిరేకాభిప్రాయమిస్తున్నామని శ్రీ మంచళ్ల వెంకటేశ్వర్లుగారు పోటీ లేనప్పుడు వ్యతిరేకాభిప్రాయం చెప్పడానికి వీలులేదని శ్రీ సీతారామయ్య నాయుడుగారు చాలసేపు వాదించారు. సభలో అందరు ఒక్కసారి మాట్లాడ సాగారు చివరకు చెయిర్మన్ శ్రీ వెంకటేశ్వర్లుగారి డిసెంటును రికార్డు చెయ్యగా, శ్రీ సీతారామయ్య నాయుడుగారు పాయింట్ ఆఫ్ ఆర్డరును వ్రాతమూలకంగా తెచ్చారు చెయిర్మన్ పాయింట్ ఆఫ్ ఆర్డరు త్రోసివేశారు. ఈ సందర్భంలో చాలసేపు సభలో పెద్ద వాదోపవాదాలు జరిగినవి శ్రీ కరువది పట్టాభిరామయ్యగారు, సీతారామయ్య నాయుడుగారు తటస్థులుగా వున్నారు

చివరకు శ్రీ ధారా గోపాలశాస్త్రిగారు శ్రీ చెవ్వు సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఎన్నుకొనబడ్డారు

మూడవ అంశం 1953 54 బడ్జెట్‌లో నిర్ణయించబడిన అలాటుమెంట్లు ప్రభుత్వంచే శాశ్వత డైవర్షన్‌గా మంజూరుచేయబడినవి. 60 వేలు వసూలుచేయుటకు ఆలోచించి కౌన్సిల్‌వారికి సిఫారసుచేయుటకు చెయిర్మన్ గారితో సహా అయిగురి పేర్లను ఎజెండాలోనే సూచించిన శ్రీ అయినాబత్తిని రామయ్యగారి తీర్మానంమీద 45 నిమిషాలు చర్చ జరిగినతర్వాత పైతీర్మానమును శ్రీ కొడితెటి పీరరాఘవయ్యగారు వ్యతిరేకించగా తీర్మానం వోటుకు పెట్టబడింది అనుకూలంగా 11, వ్యతిరేకంగా 7 వోట్లు వచ్చినందున తీర్మానం నెగ్గినట్లు ప్రకటించబడింది వ్యతిరేకులు ఏడుగురు వ్యతిరేకాభిప్రాయం తెలియజేశారు రాత్రి 8-45 అయినందున సమావేశం వాయిదా వేయబడింది.

## రేడియో

### (సెప్టెంబర్ 15, మంగళవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం. 6-55 స్వాగతం; 7-0 (తె వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా). మధ్యాహ్నం: 12-31 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-హిందీ పాఠం, ప్రజారోగ్యం: ఆహారమునకు, రోగమునకుగల సంబంధం-ప్రసంగం, కె ఎస్ మూర్తి; 1-0 మద్రాసు ఎ వలె; 1-40 (హిం తె వా); 2-0 మద్రాసు బి వలె, 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు-మనదేశకవులు. శ్రీనాథుడు-ప్రసంగం, పై. మాధవాచార్యులు-బృందగానం: కస్తూర్బా మెమోరియల్ శ్రీలు కాలాం-నూతననగరములు, ఫరీదాబాదీ-ప్రసంగం, ఎమ్ కృష్ణమూర్తి, సాయంత్రం: 5-30 వి శశిరేఖ (గా); 5-50 చాగంటి గంగరాజు (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-గీతావళి: వి. నాగేశ్వరరావు — విశేషాలేమిటి? వ్యవసాయగోష్ఠి — రచన, నిర్వహణ: వి వెంకటరామయ్య-ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా), 7-15 గ్రామస్థుల కార్యక్రమం-గీతావళి. పి నాగేశ్వరరావు-తనలోతాను: వాక్చిత్రం; 7-30 (రి); 7-45 వాద్యబృందం; 8-0 వి శశిరేఖ (గా); 8-30 చాగంటి గంగరాజు (వ); 9-0 (ఆం. వా); 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 కె ఆరావముదన్ (గా): 8-0 (ఆం వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి-హరియవతారము; అన్నమాచార్యకీర్తన-కథారత్నాకరం: చార్ దర్వేష్‌లు-(ప్ర), బి ఆదిలక్ష్మి-ప్రయాణానుభవములు: పడవలో (ప్ర); ఎస్, సుబ్బలక్ష్మి; 1-30 (రి); 1-40 (హిం వా); 1-50 (రి); 4-30 (రి). సాయంత్రం: 5-30 సి. సుబ్రహ్మణ్యపిళ్లై (వ); 6-0 (ఆం వా)-స్థానిక ప్రకటనలు వాతావరణం. వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ఎస్. అనంతకృష్ణన్; 7-0 (స్టూ. రి); 7-45 తిరుచ్చివలె 9-0 (ఆం వా), 9-15 (హిం వా); 10-0 (స్టూ. రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం; 7-0 (తె వా); 7-15 (స్టూ రి); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (స్టూ. రి); 1-30 (అం. వా); 1-40 (రి), 1-50 (తె వా); 2-0 విలయ విద్వాంసుడు (వా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15(రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 కవిస్వప్న జగత్తు: కృష్ణదేవరాయలు-ప్రసంగం, విశ్వనాథ సత్యనారాయణ; 9-30సీతామంగళం వి వి సుబ్రహ్మణ్యం; 10-30 ప్రసారసమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం 6-55 (రి); 7-0 (తె వా); 7-15 ప్రేమ్‌పిళ్లై (గా); 7-45 (రి); 8-0 (ఆం. హిం. వా). 8-30 రామ్‌కృష్ణ శుక్లా (ర); 8-45 పద్మాకర్ బువా హరిదాస్ (ఖయాల్. జౌన్‌పురి); 9-0 రాజమణి (గీ); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 మహిళాసమాజం కార్యక్రమం; (రి); 1-50 (తె వా); సాయంత్రం: 6-0 రాజమణి (గీ); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 పద్మాకర్ బువా హరిదాస్ (ఖయాల్,పట్‌దీప్); 6-30 రామకృష్ణ శుక్లా (గీ); 6-45 గ్రామసీమ-పల్నాటివీరచరిత్ర: పదం- ఎమ్ సాంబశివశర్మ; 7-0 (తె వా); 7-15 గ్రామసీమ-మతిమరుపు: నాటిక-రచన: ఎల్. ఎన్. శాస్త్రి-విశేషాలు. ధరలు. రేపటి కార్యక్రమం. వాతావరణం; 8-15 శ్రోతల ఉత్తరాలకి జవాబులు; 8-20 రామకృష్ణశుక్లా (గీ); 8-30(రి). 9-0 (ఆం ఉ. వా.); 9-30 టి టి. సీత (గా); 10-15 ప్రసార సమాప్తి.

## శ్రీ వేదం వెంకటరాయశాస్త్రి శతవార్షికోత్సవం

### విరాళాలకు విజ్ఞప్తి

నెల్లూరు, సెప్టెంబర్ 10—శ్రీ వేదం వెంకటరాయశాస్త్రి శతవార్షికోత్సవ సంఘం అధ్యక్షులు శ్రీ రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు, కన్వీనర్ శ్రీ జి. వి. సుబ్బరామయ్యగారు దిగువ సంయుక్త ప్రకటన చేస్తున్నారు.—

"1953 సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీ శ్రీ వేదం వెంకటరాయశాస్త్రిగారి శతవార్షికోత్సవం నెల్లూరు వర్తమాన సమాజం యాజమాన్యమున జరుగనున్నది ఈ యుత్సవమును ఉచిత వైభవంతో జరుపుటకు సారస్వతాభిమానులెల్లరు తోడ్పడ ప్రార్థితులు.

"ఈ యుత్సవ సందర్భమున క్రింది కార్యకలాపమును నిర్వహింప గోరినాము

"సారస్వతగోష్ఠి, శతవార్షిక మహాసభ, పురమందిరమున శ్రీ శాస్త్రులవారి నాటకములు, అభినయ, వ్యాసరచనాదులయందు పోటీపరీక్షలు బహూకరణములు, శ్రీ శాస్త్రిగారి నాటక ప్రదర్శనములు, శతవార్షికోత్సవ సంచిక, శ్రీ శాస్త్రి గ్రంథాలయమునకు గ్రంథ సేకరణం, శ్రీ శాస్త్రిగారి ముద్రితాముద్రిత గ్రంథ ప్రదర్శనము.

"ఈ కార్యగౌరవమును పర్యాలోచించి వుదారంగా విరాళము లొసంగుమనియు శతవార్షికోత్సవ సంచికకు వ్యాసములు వ్రాసి పంపుమనియు భాషాభిమానులనెల్లరను ప్రార్థించుచున్నాము"

స్టేట్సు కౌన్సిల్ ఈ నెల 18 వ తేది తరువాత మూడవ సమావేశం కావచ్చునని అధ్యక్షులు డాక్టర్ - రాధాకృష్ణన్‌గారు ప్రకటించారు.


CP 3486




భారతీయులకు చాల బాగా తెలియును

వేసవి దీర్ఘ చల్లని షర్బత్‌ను పుచ్చుకొని ఎక్కువగా ఆనందిచే వారు భారతీయులు. ఒక నిండు చెంచా గ్లూకోవిటాను చేర్చిన తరువాత షర్బత్‌యొక్క ఉత్సాహమునిచ్చు గుణము రెట్టింపు అగుననికూడ భారతీయులకు తెలును.

గ్లూకోవిటా అనేది అభివృద్ధి చేయబడిన గ్లూకోజ్—డి; ఈ గ్లూకోజ్—డి ప్రకృతిసిద్ధమైన సత్తువనిచ్చు ఆహారమని అందరకు తెలిసిన విషయమే. ఇది మీ రక్తములోనికి నేరుగా చేరును. గ్లూకోవిటా అలుపును ఆపి వెంటనే మీకు అదనపు సత్తువను కలిగించును

కుటుంబము అంతటికి ఉపయోగించు పెద్ద టిన్నును నేడే కొనుడు

గ్లూకోవిటా రెట్టింపు సత్తువ నిచ్చును



కార్న్ ప్రాడక్ట్స్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్, బొంబాయి.



ఆస్తమా గైడ్

ఉబ్బసవ్యాధి ఎన్నాళ్లనుండి వున్ననూసరే, ఏ స్థితిలో వున్ననూసరే దారితెలియక కష్టములను లోనుకాకుండా సరియైన మార్గము చూపుటకు 30 సంవత్సరములు అనుభవము మీదను రాజమండ్రి, కల్పతరు ఫార్మశీవారు ఆస్త్మా గైడు (Asthma Guide in Telugu) అను పుస్తకము ప్రచురణచేసి వున్నారు. కావలసినవారు పూర్తి అడ్రసు తెలియపరచిన వెంటనే ఉచితముగా పంపగలము. ఇది ఉబ్బస వ్యాధులకు మార్గజ్యోతి.

వివరములకు:

కల్పతరు ఫార్మసీ - రాజమండ్రి



ఆంధ్ర కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్

విజయవాడ

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

దిగువ రేట్ల ప్రకారం తీసుకొనబడును.

| | |
|---|---|
| 3 నెలలు | 3% |
| 6 నెలలు | 3¼% |
| 1 సం. రం | 3½% |
| 2 సం. లు | 3¾% |
| 3 సం లు | 4% |

సీజన్ డిపాజిట్లు - 6 నెలలకు రు 10,000/- లు అంతకు పై మొత్తములకు సాలుకు 3½%.

టి ఎస్. కృష్ణారావు, సెక్రటరీ — బి. వెంకటరత్నం, ప్రెసిడెంటు.



సౌందర్య పోషణకై ప్రతిసారి మీరు కూటికూరా CUTICURA ను వాడండి

పరిమళం గల, ఔషధ తుల్యమైన ఈ సబ్బును టాయిలెట్‌గా కూడా వాడవచ్చు. ఇది చర్మాన్ని సంపూర్ణంగా శుభ్రపరిచి, చర్మంమీది మచ్చలను త్వరలోనివారిస్తుంది.

555

కూటికూరా సోప్

CUTICURA SOAP



1953-54 లో మీ అదృష్టం



మీ భవిష్యత్తులో ఏమి జరగబోవునదిన్నీ, మీ సరియైన దశను గురించిన్నీ మీరు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డుపైన మీ కిష్టమగు ఒక పుష్పంపేరున్నూ, మీరు వ్రాయు తేదీ పేర్గవరమున్నూ, మీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము. జ్యోతిష శాస్త్రములోని రహస్య గణిత మూలము మేము గుణించి, మీరు కార్డువ్రాసిన తేదిలగాయతు 12 మాసములలో వివిధముక్క అదృష్టము, లాభ నష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో మీకు జయము కలుగును. ఏ ఉద్యోగము విషయం మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీ సుఖము, సంతానము, నిధి విశేషములు, లాటరీ, ఆకస్మాద్రవ్యలాభము మొదలగువానిని గురించి స్పష్టముగా వ్రాసెదము రు. 1-4-0 లకు మాత్రము. వి. పి. గా పంపగలము (వి. పి. ఖర్చులు ప్రత్యేకం) దుష్టగ్రహము లేవైనా వున్నయెడల శాంతిచేయు విధానముకూడా తెలుపుచూ చేయవలసిన వివరములు మా పూచీపైన పంపబడును మేము పంపిన లెక్కల్లా మీకు తృప్తిగా నుండనియెడల పైకము వాపసు చేయబడును ఒకసారి పరీక్షించి చూడుడు.

పండిత దేవదత్తశాస్త్రి, రాజజ్యోతిషి ఏ పి. యం. కర్తార్‌పూర్ (ఈ పి.)

Pt. Dev. Dutt Shastri, Raj Jyotishi (A.P.M.) Kartarpur E. P.








ఉల్లాసముగా నుండుడు: స్నానము చేసిన పిమ్మట, శరీరమంతటను చార్మిస్ టాల్కమ్ పౌడర్ అద్దుకొనినయెడల మీరు ఎంతో ఉల్లాసముగా ఉందురు. మృదువుగా నుండుడు: సున్నితమైన భాగములపై చార్మిస్ టాల్కమ్ పౌడర్ ఎక్కువగా అద్దుకొనినచో, దాని పొర పట్టువలె మృదువుగా నుండి మీ శరీరమును పెళుసుబారనీయదు.

సౌఖ్యముగా నుండుడు: స్వల్పవ్యయముతో సౌఖ్యమనుభవించుటకు చార్మిస్ టాల్కమ్ పౌడరును తరచుగాను విరివిగానూ వాడుడు.

చార్మిస్ టాల్కమ్ పౌడర్

మనోహరముగా సుఖమునిచ్చు పరిమళముగ

కాల్గేట్ వారి చార్మిస్ పరిమళ ద్రవ్యములలో ముఖమునకు ఉపయోగించుటకు విరమములైన శరీరములకును సంపూర్ణముగా తగియుండెడు, సర్వోపయుక్త ప్రసిద్ధమైన క్రీము, స్నోలు రెండు గలవు.

# పాక్ గవర్నర్-జనరల్‌తో డాక్టర్ ఖాన్‌సాహెబ్ చర్చ

కరాచీ, సెప్టెంబర్ 12—సరిహద్దు రాష్ట్రం మాజీ ప్రధాని డాక్టర్ ఖాన్‌సాహెబ్ నేడు పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌ను అబోటాబాద్ సమీపంలోని కాపర్ అనే గ్రామంలో కలుసుకున్నారని తెలుస్తున్నది.

డాక్టర్ ఖాన్‌సాహెబ్ పాకిస్తాన్ రక్షణ శాఖామంత్రి ఆహ్వానంపై కాపర్‌లో సైనికుల విన్యాసాలను కూడా చూశారు.

## ఇండియాపై ఫాతిమా జిన్నా విమర్శ

ఖాయిదే ఆజం జిన్నా పంచమ వర్ధంతి సందర్భంలో ఆయన సోదరి మిస్ ఫాతిమా జిన్నా పాకిస్తాన్ రేడియోనుంచి ప్రసంగిస్తూ, 40 లక్షల కాశ్మీర్ సోదరులను ఇండియా బంధనాలనుంచి విముక్తి పంచేవరకు పాకిస్తాన్ స్వాతంత్ర్యోద్యమం సంపూర్ణం కాదన్నది.

మిస్ ఫాతిమా తన 15 నిమిషాల ప్రసంగంలోను కాశ్మీర్ సమస్యను, ఇండియా ప్రస్తుత విధానాన్ని గురించి ఎక్కువగా విమర్శించింది. ఇండియాలో కొత్త సామ్రాజ్యవాదం మొలకెత్తుతున్నదని జనాబ్ జిన్నా ఇదివరకే అన్నారని దానికి తర్కాణ హైదరాబాద్, జునాగడ్, మనవదార్ సంస్థానాలు బలికావడమేనని విమర్శించింది.

సాయంకాలం జహంగీర్ పార్కులో జరిగిన బహిరంగసభలో ప్రధాని మహమ్మదలీ, తదితర నాయకులు ప్రసంగించారు. మిస్టర్ మహమ్మద్ ఆలీ తన ప్రసంగంలో కాశ్మీర్ సంగతిగాని, మరే ఇండియా, పాకిస్తాన్ వివాదం సంగతిగాని ప్రస్తావించలేదు.

# కేరళ కాంగ్రెస్‌తో తమిళ కాంగ్రెస్ పొత్తు

## నాగర్‌కోయిల్ సమావేశంలో తుది నిర్ణయం

తిరువేంద్రం, సెప్టెంబర్ 13—కేరళ యూనియన్ ముఖ్యమంత్రి మిస్టర్ ఎ జె జాన్ మొన్న పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, రాష్ట్రంలోని పరిపాలనకు సంబంధించిన చిక్కులను రాజ్యాంగ రీతిగా పరిష్కరించుకోవలసిందని తనకు కాంగ్రెస్ హైకమాండు, మౌలానా ఆజాద్, డాక్టర్ కట్జూ సలహా యిచ్చారని అన్నారు.

తిరువాన్‌కూరు తమిళనాడు కాంగ్రెస్‌కు కేరళ యూనియన్ కాంగ్రెసుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ బలవంతరాయ్ మెహతా సమక్షంలో చర్చలు జరిగాయనీ, ఎనిమిది తమిళ తాలూకాలకు ప్రత్యేకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేయాలని, తిరువాన్‌కూరు తమిళనాడు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను కేరళ యూనియన్ కాంగ్రెస్ తోసివేసినందున సంప్రతింపులు విఫలమైందని అన్నారు.

కేరళ యూనియన్ మంత్రివర్గంనుంచి తిరువాన్‌కూరు తమిళనాడు కాంగ్రెస్ వైదొలగడం విషయమై నేడు నాగర్‌కోయిల్‌లో సమావేశమయ్యే తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ జనరల్ కమిటీ సమావేశంలో నిర్ణయించ బడుతుంది.

కేరళ యూనియన్ ప్రదేశ్ కాంగ్రెస్‌తో సంబంధం మానుకుని, మంత్రివర్గంలోని తన ప్రతినిధిని ఉపసంహరించాలనే తీర్మానం ప్రతిపాదించబడి ఏకగ్రీవంగా ఆమోదించబడుతుందని తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ డి జ్ఞానశిఖామణి అన్నారు.

తిరువాన్‌కూరు తమిళనాడు కాంగ్రెస్ కేరళ యూనియన్ కాంగ్రెస్‌తో సహకరించడం మానివేస్తే కేరళ యూనియన్ కాంగ్రెస్‌కు అసెంబ్లీలో మెజారిటీ వుండదు. ప్రస్తుతం 46 మంది కేరళ యూనియన్ కాంగ్రెస్ సభ్యులతో తొమ్మిది మంది తమిళనాడు కాంగ్రెస్ సభ్యులు, ఐదుగురు స్వతంత్రులు సహకరించడంవల్ల 109 మంది సభ్యుల సభలో బొటాబొటిగా మెజారిటీ వుంది.

కేరళ యూనియన్ కాంగ్రెస్ కార్యవర్గం ఈ నెల 15 వ తేదీన సమావేశమౌతుంది.

# కాశ్మీర్‌లో కమ్యూనిస్టుల పలుకుబడి మాట కల్ల

## కాశ్మీర్ పార్లమెంట్ సభ్యుని ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11—కాశ్మీర్ ప్రభుత్వంలోను, కాశ్మీర్ రాజకీయ వ్యవస్థలోను కమ్యూనిస్టులు పలుకుబడి సంపాదించుకున్నారనే నీలి వార్తలు కేవలం నిరాధారమైనవని, ఈ వార్తలు స్వార్థపరులు స్వకపోలకల్పితంగా వ్యాపింపచేసిన అబద్ధాలని పార్లమెంటులో కాశ్మీర్ సభ్యుడు, ఆల్ స్టేట్ కాశ్మీర్ మహాసభ అధ్యక్షుడు శ్రీ శివనారాయణ్ ఫతేదార్ నేడొక ప్రకటనలో తెలిపారు.

శ్రీ ఫతేదార్ 12 రోజులపాటు కాశ్మీర్ లోయ ప్రాంతంలో పర్యటన జరిపారు. కాశ్మీర్‌లోయలో ప్రశాంతి ఏర్పడిందని ప్రజలు మామూలుగా తమ నిత్యజీవన వ్యవహారాలను కొనసాగించు కుంటున్నారని అన్నారు.

# బర్మా ప్రధాని పాకిస్తాన్ పయనం

## కాశ్మీర్ సమస్యతో సంబంధంలేదట

రంగూన్, సెప్టెంబర్ 12—బర్మా ప్రధాని యు నూ నేడు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, తన పాకిస్తాన్ ప్రయాణం కాశ్మీర్ వ్యవహారాలతో సంబంధించిందేమీ కాదన్నారు.

పాకిస్తాన్ ప్రధాని ఆహ్వానంపై తను పాకిస్తాన్‌కు వెళ్లుతున్నానని, ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలు తమ వివాదాలపై తన అభిప్రాయాలు అడిగేపక్షంలో చెప్పడానికి సిద్ధంగా వున్నానని అన్నాడు.

తను కరాచీనుంచి కలకత్తాకు వచ్చిన తర్వాత బుద్ధగయకు యాత్రకు వెళుతానని అన్నాడు.

స్టేట్స్ కౌన్సిల్‌లో నిరుద్యోగ సమస్యపై జరుగుతున్న చర్చలలో జోక్యం కలిగించుకుని పరిశ్రమలు అభివృద్ధిపొందినపుడే నిరుద్యోగం మటుమాయం కాగలదని వాణిజ్య మంత్రి అన్నారు.

# విశాలాంధ్ర మహాసభలక్ష్యం

## శ్రీ కాళేశ్వరరావుగారి వివరణ

సికిందరాబాద్, సెప్టెంబర్ 11—విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వర రావుగారు నేడు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ విశాలాంధ్ర మహాసభ కాంగ్రెస్‌కు గాని, మరే యితర రాజకీయ పక్షాలకు గాని పోటీగా నెలకొనలేదని అన్నారు.

13 వ తేదీన హైదరాబాద్‌లో జరిగే విశాలాంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చారు.

విశాలాంధ్ర మహాసభ లక్ష్యం విశాలాంధ్ర స్థాపన ప్రచారమేనని, రాజకీయాలతో గాని ఎన్నికలతోగాని దానికి ప్రమేయంలేదనీ ఆయన అన్నారు. విశాలాంధ్ర నిర్మాణానికి తెలంగాణ ప్రజలే ముందుకు రావడం సముచితమని ఆంధ్రప్రజలు, నాయకులు ఇదివరకే విశాలాంధ్ర స్థాపనను ప్రోత్సహిస్తున్నారని ఆయన అన్నారు.

## గవర్నర్ పట్టాభి సందేశం

భాషా ప్రయుక్తంగా రాష్ట్రాల పునర్విభజన సమస్యను భాషా దృష్టితోనేగాక, పరిపాలన ఆర్థిక, సాంస్కృతిక దృష్టితోను చూడవలసి వుందని ఆదివారం ఇక్కడ జరుగగల విశాలాంధ్ర మహాసభకు మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు పంపిన సందేశంలో తెలిపారు. సందేశంలో ఆయన ఇంకా యిలా అన్నారు:

"ఆంధ్రరాష్ట్ర సాధనకు 40 సంవత్సరాలు పట్టింది కాని, యిది కూడా ఒత్తుపతే, తుదిప్రతి మిషన్‌నుంచి రావలసివుంది.

"హైదరాబాదు విభజన సమస్య దానికి సంబంధించిన ఇతర రాజకీయ సమస్యలు కారణంగా క్లిష్టమైంది దీనిని పరిష్కరించదగినది ఇండియా ప్రభుత్వమే హైదరాబాదు విభజన విషయంలో ప్రజాందోళన అభివృద్ధి పొందిచ్చు. మనం శాంతి అలవరచుకొనడం అవసరం."

తెలుగు భాష మాట్లాడే ప్రాంతమంతా ఒకే ప్రభుత్వం కిందికి త్వరలో రావడం తథ్యమని మాజీ కేంద్ర ప్రభుత్వ మంత్రి శ్రీ ఎన్.వి. గాడ్గిల్ తనసందేశంలో అన్నాడు.

శ్రీ కాళేశ్వరరావుగారు నిన్న హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థతో చర్చలు జరిపారు. విశాలాంధ్ర స్థాపనకు, విశాలాంధ్రకు హైదరాబాద్ రాజధానిగా వుండాలనే ప్రతిపాదనను స్వామీజీ పూర్తిగా సమర్థించారని శ్రీ రావుగారన్నారు.

నూతనాంధ్రరాష్ట్రం ముఖ్య మంత్రి పదవిపై ఆయన వ్యాఖ్య చేస్తూ, శ్రీ ప్రకాశంగారు తిరిగి కాంగ్రెస్‌లో అసోసియేట్ సభ్యుడుగా నన్నా చేరి నూతనాంధ్ర రాష్ట్రంలో సుస్థిరప్రభుత్వానికి ముఖ్యమంత్రి కావడం తను వ్యక్తిగతంగా హర్షిస్తున్నానని అన్నారు.

# నందికొండ ప్రాజెక్టు సత్వర నిర్మాణం

## జరగాలని ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుని సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 11—నందికొండ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షుడు శ్రీ కె కన్నయ్యగారు నిజాం కాలేజీ విద్యార్థుల సమావేశంలో ప్రసంగిస్తూ, కృష్ణానదిపై నందికొండ వద్ద వెంటనే ప్రాజెక్టు నిర్మించాలని కోరారు.

బౌద్ధ కళా సంస్కృతులకు ఆటపట్టయిన నాగార్జున కొండ ఈ ప్రాజెక్టు కింద మునిగిపోతుందనే సాకుతో కేంద్ర ప్రభుత్వం అడ్డు తగులుతుండడం విచారకరమన్నారు. ఈ కళా సంస్కృతిని రక్షించడానికి నాగార్జునా కొండ శిల్పాలను ఆంధ్ర దేశం మధ్యనవున్న మరొక సురక్షితప్రాంతానికి చేరవేస్తే చాలని ఆయన అన్నారు. పురాతత్వ శాఖ సలహాసంఘంవారు ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిఘటించేముందు దీనివల్ల గుంటూరు, నెల్లూరు మెట్ట ప్రాంతాలకు, నల్లగొండ వరంగల్ జిల్లాలవారికి ఎంత లాభంచేకూరేది గ్రహించాలని ఆయనఅన్నారు. నందికొండ ప్రాజెక్టు నిర్మాణంకోసం రాయలసీమవారు కూడా ఆందోళనచేయాలని, ప్రభుత్వం దీని నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.

## శ్రీ ప్రతాపరెడ్డిగారికి హైదరాబాదు పత్రికా రచయితల జోహార్లు

హైదరాబాద్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ కార్యవర్గం నేడు సమావేశమై ప్రముఖ పత్రికా రచయిత, "గోల్కొండ పత్రిక" సంస్థాపకుడు అయిన శ్రీ ప్రతాపరెడ్డిగారి నిర్యాణానికి సంతాపం ప్రకటించారు.

## పార్లమెంటరీబోర్డు ఆదేశంపై చర్చ

సికిందరాబాద్, సెప్టెంబర్ 12—కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని పత్రికలద్వారా గాని, బహిరంగ సభలలోగాని విమర్శించడం తగదని కేంద్ర కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు పంపిన ఆదేశం నేడు హైదరాబాద్ కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీలో చర్చవచ్చింది.

ముఖ్యమంత్రి పార్టీ నాయకుడు శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు అధ్యక్షత వహించారు. శ్రీ రావుగారు కేంద్రకాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఆదేశాన్ని సమావేశంలో చదివి వినిపించారని తెలుస్తున్నది

పార్లమెంటరీబోర్డు ఆదేశంలోని విషయాలను అమలుపరచవలసిన అవసరాన్ని గురించి ముఖ్యమంత్రి నొక్కి చెప్పారట.

సమావేశం రాత్రి 8-0 గంటలకు వాయిదా వేయబడింది.

# ఆంధ్రా పబ్లిక్ వర్క్సు శాఖ

## 476 మంది ఉద్యోగులతో ఏర్పాటు

మద్రాసు, సెప్టెంబర్ 12—ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ వర్క్సు శాఖలో ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు—ఒకరు ఇరిగేషన్‌కు, మరొకరు భవనాలు, రహదార్లకు—ముగ్గురు సూపరింటెండింగ్ ఇంజనీర్లు, 31 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వుంటారు.

మద్రాసు ప్రభుత్వంలో ప్రస్తుతం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్‌గా వున్న శ్రీ యల్. వెంకటకృష్ణయ్యర్‌ను కంట్రాక్టు పద్ధతిపై "అదనపు కేడర్"లో ఆంధ్రరాష్ట్రం ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్‌గా తీసుకోవాలని శ్రీ త్రివేది సలహాసంఘంవారు ఎన్నిక చేశారు ఇంతవరదాకా శ్రీ వెంకటకృష్ణయ్యర్ గారిని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి సంకోచించిన మద్రాసు ప్రభుత్వం ఇప్పుడు సమ్మతిత్వాన్ని తెలియజేస్తున్నదట కూడా.

భవనాలు, రహదార్ల చీఫ్ ఇంజనీర్ పదవికి శ్రీ యు ఆనందరావుగారిని ఎన్నిక చేశారు పేరు మామూలు కేడర్‌లోనే వుంటారట.

ఆంధ్రా, పబ్లిక్ వర్క్సు శాఖలో మరి 102 మంది అసిస్టెంటు ఇంజనీర్లు, 338 మంది జూనియర్ ఇంజనీర్లు, సూపర్ వైజర్లు కూడా వుండగలరట.

ఆంధ్రరాష్ట్రానికి కావలసిన ముగ్గురు సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఇద్దరు ఆంధ్ర ఆఫీసర్లు వున్నారట. మూడవ ఆఫీసరుగా ఒక ఆంధ్ర ఆఫీసరును ఆ కేడర్‌కు ప్రమోషన్ చేస్తారట

ఆంధ్రరాష్ట్రానికి అవసరమైన 31 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లలోను 15 మంది మాత్రమే ఆంధ్రులు వున్నారట. అసిస్టెంటు ఇంజనీర్లుగా వున్న ఆంధ్రులలో 10 మందికి ప్రమోషన్‌లు ఇస్తారట. మిగిలిన ఆరుగురిని ట్రాన్స్‌ఫర్ పద్ధతిపై ఆంధ్రేతరులను తీసుకుంటారట.

ఆంధ్ర ప్రభుత్వానికి కావలసిన 102 మంది అసిస్టెంటు ఇంజనీర్లలోను ఆ కేడర్‌కు చెందిన ఆంధ్ర ఆఫీసర్లు 97 మంది వున్నారట అయిదుగురు ఆంధ్ర ఆఫీసర్లకు ప్రమోషన్‌లు ఇస్తారట. ఆంధ్రకు అవసరమైన 338 మంది జూనియర్ ఇంజనీర్లకుగాను 545 మంది ఆంధ్రులు వున్నారట. అంటే 207 మంది ఆంధ్రులు అదనంగా మిగిలిపోతారన్న మాట. వీరంతా తాత్కాలికమైన అత్యవసరపు పనులలో వున్నారు. వీరికి మరికొంతకాలం పాటు ఈ పని వుంటుందట కూడా.

### భవనాల చీఫ్ ఇంజనీర్

భవనాల చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో కింది సిబ్బంది వుంటుంది:—

ఒక మేనేజరు: ఒక సీనియర్ సూపరింటెండెంటు, జూనియర్ సూపరింటెండెంటులు 5; అప్పర్ డివిజన్ గుమస్తాలు 18; లోవర్ డివిజన్ గుమస్తాలు 14; స్టెనో—టైపిస్టులు 8; డ్రాఫ్ట్స్‌మన్ 12; సూపర్ వైజర్లు 8; ట్రేసర్స్ 4, బ్లూ ప్రింట్ మెన్ 2.

వీరిలో మేనేజరు ఆంధ్రేతరుడు సీనియర్ సూపరింటెండెంటు పదవికి తగు ఆంధ్రుడు లభ్యం కానందున ప్రస్తుతానికి దానిని ఖాళీగా వుంచుతారట.

ఆంధ్ర ప్రభుత్వానికి కన్‌సల్టింగ్ ఆర్కిటెక్టును ఒక పర్సనల్ అసిస్టెంటుతో నియమించాలనికూడా నిర్ణయించారట కాని, కొత్త ప్రభుత్వమే వీరి నియామకాలను చేస్తుందట.

### ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్

ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఇద్దరు సూపరింటెండెంటులు, 5 గురు అప్పర్ డివిజన్ గుమస్తాలు, 4 గురు లోవర్ డివిజన్ గుమస్తాలు, 4 గురు స్టెనోటైపిస్టులు వుంటారు

వీరిలో ఇద్దరు సూపరింటెండెంటులు మినహా మిగిలిన అన్ని హోదాలలోను ప్రమోట్ చేయబడిన ఆంధ్రులను నియమిస్తారు.

ముగ్గురు బాయిలర్ల ఇన్‌స్పెక్టర్లు వుంటారు వీరిలో ఒకరు ఆంధ్రులు, మిగిలిన ఇద్దరు ఆంధ్రేతరులు.

శ్రీ త్రివేదిసలహా సంఘంవారు నేడు సమావేశమై బ్రాడ్‌కాస్టింగ్, రిజిస్ట్రేషన్, మత్స్య పరిశ్రమలశాఖలకు ఉద్యోగుల కేటాయింపును గురించి చర్చలు జరిపారు.

ప్రభుత్వ వ్యాపార ప్రణాళికల ఖాతాలను రెండు ప్రభుత్వాలమధ్య ఎలా పరిష్కరించాలన్న విషయాన్ని గురించి కూడా స్థూలంగా చర్చలు జరిపారట.

సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 వ తేదీలలో కర్నూలులో జరగవలసిన కార్యక్రమాలు ప్రధాని నెహ్రూ కార్యక్రమాన్ని గురించి కూడా చర్చించి తుదినిర్ణయాలు చేశారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవాలకు ఆహ్వానింపబడుతున్న ప్రముఖులలో యూనియన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్, హోం మంత్రి డాక్టర్ కట్జూ, మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభి, మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, మద్రాసు మైసూరు, హైదరాబాద్ ముఖ్యమంత్రులు వుండగలరని తెలుస్తున్నది

ఆంధ్రులు ఇప్పుడున్నారు. ఇక 9 మంది ఆంధ్రులు సూపరింటెండెంటులుగా వున్నవారిని ప్రమోషను చేస్తారట. ఇంకా ఇద్దరు ఆంధ్రేతరులను (ట్రాన్స్‌ఫర్ పద్ధతిపై) చేర్చుకొనడం జరుగుతుందట.

ఇక సూపరింటెండెంటులు 82 మందిలో సుమారు ఆరుగురు మాత్రమే ఆంధ్రేతరులు వుంటారట. ఒకస్థానం ఖాళీగా వుంచబడింది. మిగిలిన వారంతా ఆంధ్రులేనట

అప్పర్ డివిజను గుమస్తాలు మొత్తం 195 మంది వుంటారు. అందులో 131 మంది ఆంధ్రులు వీరంతా పదవులలో ఇప్పుడున్నవారే, ఇద్దరిని ప్రమోషనుపై చేర్చుకొంటారట మిగిలినస్థానాలు ఆంధ్ర రాష్ట్రం యేర్పడిన పిదప భర్తీచేస్తారట

లోవరు డివిజను గుమస్తాలు 91 మందిలోను 35 మంది ఆంధ్రులు ఇప్పుడున్నారు మిగిలినవారిని తరువాత చేర్చుకుంటారట,

స్టెనోటైపిస్టులు 29 మంది కావాలట అందులో పదిమంది ఆంధ్రులు వున్నారు మిగిలిన 19 మందిని ఆంధ్రేతరులను చేర్చుకొంటారట.

టైపిస్టులు 80 మంది కావలసివుండగా వారిలో 12 మంది మాత్రమే ఇప్పుడు తెలుగువారున్నారు. మిగిలినవారిని తరువాత భర్తీ చేస్తారట.

కనక కర్నూలుకు వెళ్ళే ఉద్యోగులలో ఆల్ ఇండియా సర్వీసులలో వున్న ఆఫీసర్లు కాక మిగిలిన సిబ్బందిలో ఆంధ్రేతరులు సుమారు 15 మందికి మించి వుండరని తెలుస్తున్నది. ఆర్థిక శాఖలోనే ఆంధ్రులసంఖ్య తక్కువగా వుంది ఇంచుమించు లేరనే చెప్పవచ్చు ఇతర శాఖలవారిని అందులో చేర్చాలని అనుకుంటున్నట్టు తెలుస్తున్నది.

# గవర్నర్‌చే తుంగభద్ర ప్రాజెక్టు పరిశీలన

హోస్పేట, సెప్టెంబర్ 12—ఇక్కడికి 10 వ తేదీన వచ్చిన మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ్ తుంగభద్ర ప్రాజెక్టులో జరుగుతున్న అనేకపనులు చూడబడినవి. గవర్నర్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె. వి ఏకాంబరంగారితో కలిసి షట్టర్లను తయారుచేసే ఫ్యాక్టరీ వున్నస్థలాన్ని చూచారు తరువాత బళ్లారి, అనంతపురం జిల్లాలలో రెండు లక్షల ఎకరాలను సాగుచెయ్యనున్న కాలువకు నీరుసప్లయి చెయ్యగల భూములను చూచారు పిమ్మట "పెన్‌స్టాక్", ప్రాంతాన్ని "స్పిల్‌వే"ను. "ఐలెండ్ క్వారీ"ని చూచారు

పిమ్మట గవర్నర్ తుంగభద్ర ప్రాజెక్టు హైదరాబాద్ వైపు కట్టడాన్ని చూచారు ఆయనకు సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ యన్. కె, అయ్యర్ స్వాగత మిచ్చారు.

ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీయుతులు కె ఆర్. రాజగోపాలన్. యం ఎ. రహ్మాన్, జి శ్రీరంగాచారిగార్లు గవర్నర్‌కు పరిచయం చెయ్యబడ్డారు.

## హంపీ క్షేత్ర సందర్శనం

శిల్ప సౌందర్యానికి ఆటపట్టయిన పూర్వ విజయనగర రాజుల ముఖ్యపట్టణమైన హంపీ శిథిలాలను గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ 11 వ తేదీని సందర్శించారు.

మద్రాసు ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి డాక్టర్ నాగన్నగౌడగారితో కలిసి, గవర్నర్ విరూపాక్ష ఆలయానికి వెళ్ళారు ఆయనను సలాంఛనంగా సత్కరించారు తరువాత సమీపంలో వున్న యితర దేవాలయాలను గవర్నర్ చూచారు ఆలయాల శిల్ప సౌందర్యానికి గవర్నర్ అద్భుత రసావేశపరవశు లైనారు.

సాయంకాలం హోస్పేట రైతు సంఘంవారు గవర్నర్‌కు ఒక మెమొరాండం సమర్పించారు తరువాత గవర్నర్ హోస్పేట న్యాయవాది సంఘం కార్యాలయానికి వెళ్లారు. అనంతరం ఆయన సొండూరుకు పయనమైనారు.

# 'సంఘీభావంతో రాష్ట్రం అభ్యుదయానికి కృషి చెయ్యండి'

## నర్సరావుపేటలో గవర్నర్ ప్రబోధం

నర్సరావుపేట, సెప్టెంబర్ 9—మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ విజయవాడనుంచి తిన్నెలు వెళుతూ రైలు స్టేషన్‌లో ఆగినప్పుడు వారి దర్శనానికి వెళ్ళిన స్థానిక విద్యార్థులను, యితరులను సంబోధించి ఆయన 40 సంవత్సరముల అనంతరం ఆంధ్రులు స్వరాష్ట్రం సాధించుకున్నందుకు అభినందించారు సంఘీభావాన్ని పెంపొందించుకొని రాష్ట్రాభివృద్ధికి పాటుబడవలసిందని హితవు పలికారు

ఈ రైలుకు రైళ్ళ చాలా నిదానంగా నడుస్తున్నవని, కొంచెం త్వరగా నడిచే ఏర్పాటు చేయవలసిందని, బందరు నుంచి కర్నూలుకు ప్రత్యేకంగా ఒక మెయిలు బండి వేయించవలసిందని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు

స్థానిక కాలేజి ఇంగ్లీషు డిపార్టుమెంటు హెడ్ శ్రీ అన్నంరాజు సూర్యనారాయణగారు రచించిన "రాగూరు" పుస్తకాన్ని గవర్నర్‌కు బహూకరించారు.

# కర్నూలులో ఆంధ్రా సెక్రటేరియట్

## ఆంధ్రేతర ఉద్యోగులు 15 మంది మాత్రమేనట

మద్రాసు, సెప్టెంబర్ 13—శ్రీ త్రివేదీ సలహాసంఘం నిర్ణయించినప్రకారం ఆంధ్ర సెక్రటేరియట్‌లో ఆఫీసర్లు, తదితర సిబ్బంది కిందివిధంగా వుంటారని తెలుస్తున్నది.

ప్రభుత్వ కార్యదర్శులు ఏడుగురు. జాయింట్ కార్యదర్శి ఒకరు. వీరి పేర్లను "ఆంధ్రప్రభ" ఇదివరకే ప్రకటించింది.

పోతే డిప్యూటీ కార్యదర్శులు 14 అసిస్టెంటు కార్యదర్శులు 20. వీరిలో 8 మంది

# స్వామి సీతారాం నిరశనవ్రతం

## ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సందర్భంలో 8 రోజులపాటు

వినయాశ్రమం, సెప్టెంబర్ 11—సెప్టెంబర్ 30 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అక్టోబర్ 8 వ తేదీ పుదయం 10-30 గంటలవరకు నిరశనవ్రతం అవలంబించ దలచినట్టు స్వామి సీతారాం ప్రకటించారు.

నిరశనవ్రత కాలంలో నిమ్మపండ్లరసం, 2 ఔన్సులు "ప్రావదార్" అనే ఒక ఔషధం మాత్రమే సేవింపగలరట.

నిరశనవ్రతం ఉద్దేశ్యాలను గురించి స్వామి సీతారాం ఇలా తెలియజేస్తున్నారు.

"అక్టోబర్ 1 వ తేదీని ఏర్పాటుఅవుతున్న ఆంధ్ర రాష్ట్రం ప్రజాసామాన్యంగాని, నావలె భావించేవారుగాని సంతోషపడతగినదిగా లేదు. మనకు రాష్ట్రం వస్తున్నదన్న ఆనందానికి, ఉత్సాహానికి బదులు తీవ్రమైన ఆశాభంగం, ఘోరమైన పరాభవం, విపరీతమైన నిస్పృహ కలుగుతున్నవి కేంద్రప్రభుత్వం యిప్పుడిస్తున్న ఆంధ్రరాష్ట్రం ప్రజలు యిదివరలో ఆశించిన దానికి వికృతమైన నకలు

"భాషారాష్ట్రానికి అత్యంత ప్రధాన లక్షణం ప్రజల భాషలో పరిపాలన జరగడం సర్వోదయ రాష్ట్రానికికూడా అదే ప్రాతిపదిక. అయితే, ఆ లక్ష్యం యిదివరకు ఎంతదూరంలో వున్నదో యిప్పుడూ అంత దూరంలోనే వుంది ప్రజా ప్రభుత్వం, పరభాషలో పరిపాలన అనేవి పరస్పరం విరుద్ధమైన విషయాలు.

"సిబ్బందిని తగ్గించాలని, ఖర్చు తగ్గించాలని, ఆంధ్రరాష్ట్రం ఏర్పడక పూర్వమే ఎన్నికలు జరపాలని, పరిపాలన అన్ని శాఖలలోను, అన్ని దశలలోను ప్రజల భాషలోనే జరగాలని ఆరు నెలలకు పైగా నేను హెచ్చరిస్తున్నాను. నా ప్రయత్నాలన్నీ విఫలమైనవి

"ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవం వేడుకలతో జరుగుతుంటే నేను ప్రార్థనలు, తపస్సు చేస్తుంటాను. నేను వినమ్రుడనై హృదయపరివర్తన కలిగించవలసిందని, పరిపాలన విధానంలో మార్పు కలిగించవలసిందని సర్వేశ్వరునికి మొరపెట్టి ప్రార్థిస్తాను."

మూడేండ్ల ప్రాయంగల తమ కుమార్తె యాస్మిన్‌కు పది లక్షల డాలర్లతో నిధిని ఏర్పాటుచేయగలనని ప్రిన్స్ ఆలీఖాన్ చేసిన ప్రతిపాదనను సినీనటి రీటా హేవర్త్ త్రోసిపుచ్చింది.

# కన్యాదానం!

బళ్ళారి, సెప్టెంబర్ 12—బళ్ళారి జిల్లాను అక్టోబర్ 1 వ తేదీని మైసూరు ప్రభుత్వానికి అప్పగించడాన్ని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ "కన్యాదానం" తో పోల్చారు

హోస్పేటలోని న్యాయవాదులు తాము గవర్నర్‌కు సమర్పించిన స్వాగత పత్రంలో బళ్లారికి మద్రాసురాష్ట్రంతోగల అనుబంధం తెగిపోతున్నందుకు విచారం తెలియజేశారు

వారికి గవర్నర్ సమాధానం చెబుతూ పై విధంగా అన్నారు ఆయన యింకా ఇలా చెప్పారు:

"నేను బళ్లారిప్రజలు పడుతున్న వేదనచూస్తే త్వరలో పెళ్ళిచేసుకోవాలన్న కోర్కెగలిగి, తల్లి దండ్రులను విడిచివెళ్ళడం యిష్టంలేని వధువు పడేబాధ జ్ఞాపకం వస్తున్నది. భర్తగృహానికి పోయినతర్వాత తనకు కావలసిన నగలన్నీ వస్తవని, ఆ కుటుంబంలో తనకు ప్రాధాన్యం వస్తుందని వధువుకు తెలుసు అయినప్పటికీ తల్లిదండ్రులను విడిచిపెట్టి పోవడానికి చాలా బాధపడుతుంది.

"తండ్రికి కూడా వివాహానంతరం కుమార్తెకు మంచిదశ వస్తుందని తెలుసు. అయినప్పటికీ కూతురును ఎదుటివారిచేతిలో పెట్టడానికి బాధపడుతాడు."

మైసూరు సంపన్నమైన రాష్ట్రమని, మైసూరు రాష్ట్రంలో చేరిన తర్వాత బళ్లారి ప్రజలకు గొప్ప భవిష్యత్తు కలదని, మైసూరు రాష్ట్రంలో పరిశ్రమలు అనేకం కలవని మరెక్కడా లేనన్ని ప్రాజెక్టులు వున్నవని, విద్యుచ్ఛక్తి సమృద్ధిగా కలదని గవర్నర్ చెప్పారు.

# ఆంధ్ర కాంగ్రెసు సమావేశం

## ఈనెల 30 వ తేదీన కర్నూలులో

మద్రాసు, సెప్టెంబర్ 11—ఈనెల 30 వ తేదీన కర్నూలులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ, సర్వసభ్య సమావేశాలు జరగగలవని శ్రీ సంజీవ రెడ్డిగారు నేడు "ఆంధ్రప్రభ" విలేకరికి చెప్పారు. ఉదయాన వర్కింగ్‌కమిటీ, సాయంకాలం సర్వసభ్య సమావేశం జరుగుతుంది

సెప్టెంబర్ 29 వ తేదీన కర్నూలులోనే ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం కూడా జరుగుతుందని శ్రీ సంజీవరెడ్డిగారు తెలియజేశారు.

# నిరుద్యోగ సమస్యా పరిష్కారం

## తగుమార్గాలను అన్వేషించాలని న్యాయవాదులకు గవర్నర్ విజ్ఞప్తి

బళ్ళారి, సెప్టెంబర్ 12—నానాటికి తీవ్రతరమవుతున్న విద్యాధికుల నిరుద్యోగ సమస్యను పరిష్కరించి, చదువుకున్నవారికి రానున్న విపత్తును నివారించవలసిందిగా మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ న్యాయవాదులకు విజ్ఞప్తిచేశారు

గవర్నర్ నిన్నసాయంకాలం హోస్పేటలో న్యాయవాదుల సమావేశంలో ప్రసంగించారు.

న్యాయవాదులు జ్ఞానరంగంలో అందరికంటె ముందడుగునేసి యితరులకు దారి చూపేవారని గవర్నర్ ప్రశంసించారు. అంతకంతకు అధికమవుతున్న నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి ప్రభుత్వంతో న్యాయవాదులు సహకరించవలసిందని గవర్నర్ హెచ్చరించారు.

దేశ స్వాతంత్ర్యోద్యమంలో న్యాయవాదులు నిర్వహించిన ప్రముఖపాత్రను గురించి గవర్నర్ చెప్పారు ప్రపంచంలో ప్రజాస్వామిక పద్ధతిన స్వాతంత్ర్యం సాధించినగౌరవం మొదటి దానికి ఒక్క న్యాయవాదులే అర్హులన్నారు చదువుకున్నవారిలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యను తొలగించడానికి న్యాయవాదులు శ్రద్ధగా యోచించి తగు మార్గాలను అన్వేషించవలసిందిగా గవర్నర్ ప్రబోధించారు. న్యాయవాదులు తగుమార్గం చూపగలరని ఆశించడానికి సంఘానికి హక్కు కలదన్నారు.

న్యాయ, వైద్య, ఇంజనీరింగ్ శాఖలలో పోటీ ఎక్కువవుతున్నదన్న విషయాన్ని గురించి ప్రస్తావించి, చదువు ఎంత మందికయినా ఒక దశలో దానిని విరమించాలన్ని, శక్తిని ఎక్కువ లాభదాయకంగా యితర రంగాలలో వినియోగించడం నేర్చుకోవాలన్నారు.

# అసెంబ్లీ సభ్యత్వానికి రాజస్థాన్ మాజీ మంత్రి రాజీనామా

జైపూర్, సెప్టెంబర్ 12—రాజస్థాన్ మాజీ డిప్యూటీ-ముఖ్యమంత్రి శ్రీ టిక్కారాం పాలీవాల్ రాష్ట్ర అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా ఇచ్చారు. రాజీనామా పత్రాన్ని పార్టీ నాయకునికి అందజేశారు.

అశోక
అనేక ఆయుర్వేద మూలికలచేతనూ, మందుల చేతనూ తయారైన యీ విలువగల ఔషధము స్త్రీలకు కలుగు జబ్బులను నివారించును.
"అశోక"
అను దీని పేరే
"దుఃఖ నివారిణి"
అని అర్థ మిచ్చును.
ప్రాతినిధ్యములేని తావులలో ఏజంట్లు కావలెను.
ఆయుర్వేదాచార్య ఎస్. మాధవ మేనన్, A.M.A.C.
మలబార్ ఆయుర్వేదిక్ స్టోర్సు
107-108, బ్రాడ్వే
మద్రాసు-1
ఫోన్: 4116






...and Published by the "Indian Express" Press, Old ...nt Road, Madras. NARLA VENKATESWAR RAO, at ... Compound, CLUB

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 217
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
15-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800750

## ఆంధ్ర కమ్యూనిటీ బ్లాకులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—ఆంధ్రరాష్ట్రానికి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాకులు రెండు కేటాయించబడినవని, నూతనాంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ వాటిని అమలుజరపవలెనని సూచిస్తే అక్కడే ఈ ప్రణాళికలు అమలుజరుగగలవని నేడు ప్రజాప్రతినిధుల సభలో శ్రీ రాజగోపాలరావుగారి ప్రశ్నకు సమాధానంగా ఇరిగేషన్ డిప్యూటీ మంత్రి చెప్పారు.

# ప్రజా సోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి ప్రకాశంగారికి విముక్తి

## ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘం

### విజయవాడలో వైభవంగా ప్రారంభోత్సవం

చేనేతవారి దుస్థితి నివారణకు ధైర్యంగా కొన్ని చర్యలు తీసుకొనడం అవసరమని రాజాజీ సందేశం

విజయవాడ, సెప్టెంబరు 14—

ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘానికి నేడిచ్చట ప్రారంభోత్సవం జరిగింది.

మద్రాసు ప్రభుత్వం డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి శ్రీ యం. లోబోప్రభు ఈ ప్రారంభోత్సవ సభకు అధ్యక్షత వహించారు. మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారి ప్రారంభోపన్యాసం చదివి వినిపించడం జరిగింది.

వివిధ జిల్లాలనుంచి వచ్చిన ప్రతినిధులు 500 మందికి పైగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

ఆంధ్ర చేనేత సహకారసంఘం అధ్యక్షులు శ్రీ డి. రమాకాంతరావుగారు ప్రతినిధులకు స్వాగతం చెబుతూ, రాష్ట్రంలో చేనేత సహకారోద్యమ చరిత్రను వివరించారు. అనేక అవాంతరాలను కష్టనష్టాలను రాష్ట్ర సంఘం అధిగమించి చెన్నరాష్ట్రంలోనే కాక ఇండియా మొత్తంమీద పెద్ద ఉద్యమంగా అభివృద్ధి చెందినదన్నారు.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో చేనేత సహకార సంఘాన్ని కూడా విభజించవలసి వచ్చిందని, తమిళసోదరుల సహకారంతో ఎలాంటి వివాదాలు, అభిప్రాయ భేదాలు లేకుండా విభజనను జరిపినట్లు కూడా వివరించారు. [illegible] చేనేత సహకార సంఘం నుంచి ఆంధ్రరాష్ట్ర ప్రాంతాలను విడదీసి ప్రత్యేకంగా ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. మైసూరులోని చేనేత సంస్థలో చేర్చేవరకు బళ్లారిలోని ఏడు తాలూకాలపైన శేషించిన రాష్ట్ర సంఘానికే అధికారం వుంటుంది.

ఆస్తి-అప్పుల పంపిణీ ఆం.ధ. మద్రాసు సంఘాల మధ్య 44.75, 55.25 నిష్పత్తిలో జరిగింది. భవనాలు, డిపోలలో వున్న నూలు వస్త్రాలు, సామాగ్రులు వగైరాలను అవి వున్న ప్రాంతాలనుబట్టి విభజించుకున్నారు.

ఇప్పటి సంఘంలోని ఉద్యోగులు వారు పనిచేసే ప్రాంతాలలోనే ఇప్పటి సర్వీసు నిబంధనలు, జీతాలతో ఆయా ప్రాంతాల సొసైటీలలో పనిచేస్తారు. అయితే, తెలుగు తెలిసిన ఉద్యోగులను కొంతకాలంపాటు కొత్త సంఘంవారు తీసుకొని, 1953 సెప్టెంబర్ 14వ తేదీనుంచి ఆరునెలలలోగా శేషించిన చెన్నరాష్ట్రం సంఘానికి తిరిగి పంపించి వేస్తారు.

సంఘం విభజనకు సంబంధించిన ప్రతిపాదనల అమలులో భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు వాటిని మద్రాసు కో-ఆపరేటివ్ రిజిస్ట్రారు పరిశీలనకు పంపిస్తారు ఆయన నిర్ణయం తుది నిర్ణయంగా వుంటుంది.

### సంఘాధ్యక్షుని విజ్ఞప్తి

శ్రీ రమాకాంతరావుగారు తమ స్వాగతోపన్యాసంలో లక్షలకొలదిమంది చేనేతవారు నిరుద్యోగులుగా వున్నారని, చేనేతవారి నిరుద్యోగానికి సంబంధించిన క్లిష్ట సమస్యలను కొత్త సంఘం ఒక్కటే పరిష్కరించలేదని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు శాశ్వతమైన పరిష్కార మార్గాలను కనిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

నెస్సనియల్ ఉపయోగానికి సంఘంవారు సమర్పించిన ప్రణాళికను మంజూరు చేయాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తిచేస్తూ, ఈ ప్రణాళికలను అమలు జరిపినప్పుడు దేశంలోను, దేశంవెలుపలకూడా చేనేతవస్త్రాల మార్కెటింగ్‌కు సహాయం జరుగుతుందన్నారు.

చేనేతవారిలో నిరుద్యోగం నివారణకుగాను చేనేత సహకార సంఘాలవద్ద విశేషంగావున్న వస్త్రాలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధైర్యంగా తగు నిర్ణయాలు చేయాలని కోరారు. టెక్స్‌టైల్ మిల్లుల పోటీకి చేనేత పరిశ్రమ నిలవజాలంకే చీరెలు, ధోవతుల నేతను పూర్తిగా చేనేతకు ప్రత్యేకించడం చాలా అవసరమన్నారు.

మిల్లు వస్త్రాలకంటే చేనేత వస్త్రాలను హెచ్చుగా వాడాలని ప్రజలకు విజ్ఞప్తిచేస్తూ, దీనివల్ల చేనేత పరిశ్రమ బలపడడమే కాక మనలోని ప్రతి దజను మందిలోను ఒకరికి తిండి పెట్టవచ్చునని కూడా అన్నారు.

### రాజాజీ ప్రారంభోపన్యాసం

ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘానికి ప్రారంభోత్సవం జరపడానికి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారు హాజరు కాలేనందున ఆయన ఉపన్యాసాన్ని చదివి వినిపించడం జరిగింది.

రాజాజీ తన ప్రారంభోపన్యాసంలో నానాటికి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న విషమ పరిస్థితుల నివారణకు ఎంతటి త్యాగం చేసినా అది ఎక్కువది కాదని, ఎలాంటి చర్య తీసుకొన్నా అది తీవ్రమైనది కాబోదని అన్నారు. కేవలం సమాచారాన్ని ప్రకటించి, లేదా తాత్కాలికంగా ప్రోత్సాహానికి సబ్సిడీ ఇచ్చి ప్రజలను వదిలివేసినందువల్ల నిరుద్యోగం నివారణ కాదన్నారు ఇండియావంటి దేశంలో కాయకష్టం చేసుకొనే కుటుంబాలలోను, మేధావంతులలోను నిరుద్యోగమనేది సాంఘికంగా, పారిశ్రామికంగా జరిగే తప్పుడు వ్యవహారాలవల్ల ఏర్పడుతున్నదని. దీనిని ధైర్యంగా చక్కబరచవలసి వుంటుందని కూడా చెప్పారు.

చేనేత వారికి కొంతభద్రత కలిగించి కష్టాలను తొలగించాలంటే తీసుకొనవలసిన చర్యలను గురించి వివరిస్తూ, మూఢ విశ్వాసంతో పరిస్థితులను సరిపెట్టుకొనడం తగదన్నారు. సహకార కృషి వల్ల కొంత సహాయం జరుగుతుందని, సహకార సంఘాలలో వున్నవారు, బయట వున్నవారి కంటె కొన్ని లాభాలు పొందగలరని చెప్పారు. అయితే, చేనేతవారు నేటి స్థితికి వచ్చిన కారణాలను కనుగొని, వాటిని తొలగించి నప్పుడే చేనేత పరిశ్రమ మొత్తంమీద అభివృద్ధికాగలదన్నారు.

దేశం అంతటా పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఎవరికి వారు ఇంటిదగ్గర చేసుకొనే పరిశ్రమలలో మగ్గాలపై నేత అనేది అత్యంత ప్రధానమైన పరిశ్రమ అని. పోటీ ద్వారాకాని నిర్బంధాల వల్లకాని దానిలో జోక్యం కలిగించుకొంటె దేశం అంతటా పెద్ద ఎత్తున నిరుద్యోగం వ్యాపింపగలదన్నారు దేశం మొత్తంమీద వున్న కార్మికులలో ఐచ్ఛికంగా పనిచేసేవారు ఈ చేనేత కుటుంబాలవారు మాత్రమేనని, ముందుగా విదేశీ మిల్లు యజమానులతోను, ఆ తరువాత దేశీయమిల్లు యజమానులతోను వీరు ధైర్యంగా, నేటివరకు జయప్రదంగానే పోరాడుతూ వచ్చారనికూడా ఉదాహరిస్తూ ఇలా అన్నారు:

"కేపిటలిస్టు మిల్లు పరిశ్రమ వల్ల పెద్ద ఎత్తున దేశంలో నిరుద్యోగం ఏర్పడ నివ్వ రాదు. సకాలంలో పరిస్థితులను గుర్తించి తగినట్లు వ్యవహరించకపోతే పెద్దపెట్టున దేశంలో నిరుద్యోగం తప్పదు క్రమక్రమంగా చేనేత పరిశ్రమను ఆవరిస్తున్న విషమ పరిస్థితులను తొలగించడానికి ఎలాంటి త్యాగం చేసినా అది పెద్దది కాదు; ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి తీవ్రమైనవి కాబోవు చేనేతవారు భగవంతునియందు విశ్వాసాన్ని కలిగివుండుటగాక సహకారసంఘంవారు ఈ సంస్థను ఒక దేవాలయంవలె నియమించి తమ రోజువారీ వ్యవహారాలను పవిత్రమైన పూజగా భావించుదురుగాక!"

## ఆంధ్ర ప్రజా సోషలిస్టుపార్టీ కార్యవర్గం తీర్మానం

### సుస్థిరమైన మిశ్రమ మంత్రివర్గ స్థాపనకుగాను ఆయన పార్టీలకు అతీతుడుగా వుండగలరట

మద్రాసు, సెప్టెంబరు 14—

శ్రీ ప్రకాశం పంతులుగారు ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరమైన ప్రజాస్వామ్య మిశ్రమ మంత్రివర్గాన్ని నెలకొల్పడానికి అనువుగా, ప్రజా-సోషలిస్టుపార్టీ బాధ్యతలనుంచి విముక్తుణ్ణి చేయాలని ఆంధ్ర ప్రజా-సోషలిస్టు లెజిస్లేచర్‌పార్టీ సభ్యులు చేసిన తీర్మానాన్ని నేడిచ్చట సమావేశమైన ఆంధ్ర ప్రజా సోషలిస్టు పార్టీ, కార్యవర్గం ఆమోదించింది.

"శ్రీ ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తుణ్ణిచేయాల"ని ఈ తీర్మానంలో పేర్కొనబడిన వాక్యాన్ని వివరిస్తారా అని పత్రికా విలేకరులు శ్రీ ప్రకాశంగారిని ప్రశ్నించగా, "దానిని గురించి నేను చెప్పవలసిన దేమీ లేదు—ఈ విషయాన్ని ఆ తీర్మానం చేసిన వారిని అడిగి తెలుసుకొనండి" అని సమాధానం చెప్పారు.

"పార్టీ బాధ్యతలనుంచి విముక్తులైనారు కనుక కాంగ్రెసులో చేరగలరా?" అని మరొక విలేకరి ప్రశ్నించగా, "నేను కాంగ్రెసులో చేరేదీ లేనిదీ మీతో చెప్పను" అని అన్నారు.

"కాంగ్రెసులో చేరకుండానే ముఖ్యమంత్రి కావడం ఎలా సాధ్యం?" అని మరొక విలేకరి ప్రశ్నించగా, "దానిని గురించి నన్నేమి చేయమంటారు?" అని ఎదురు ప్రశ్నించారు.

విలేకరులు ఇంకా అడిగిన అనేక ప్రశ్నలకు శ్రీ ప్రకాశంపంతులుగారు ఒకే ఒక సమాధానం చెప్పారు: "నా పరిస్థితిని నేను స్పష్టంగా చేశాను—అనుమానాలకు ఇక ఆస్కారాలు ఏమీ లేవు" అన్నదే ఆ సమాధానం.

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం సమావేశం పూర్తికాగానే ఈ కింది ప్రకటనను పత్రికలవారికి అందజేశారు:

"ఆంధ్రలో సుస్థిర ప్రజాస్వామ్య మిశ్రమ మంత్రివర్గాన్ని శ్రీ ప్రకాశం పంతులుగారు నెలకొల్పడానికి అనువుగా, ఆయనను పార్టీలకు అతీతులుగా వుంచాలనే ఉద్దేశ్యంతో ప్రజా-సోషలిస్టుపార్టీ బాధ్యతలనుంచి వారిని విముక్తుణ్ణి చేయాలని ఆంధ్ర ప్రజా-సోషలిస్టు శాసన సభ్యులు చేసిన తీర్మానాన్ని కార్యవర్గంవారు ధృవపరిచారు.

"పార్టీ విషయాలను గురించి కూడా కార్యవర్గం చర్చించింది ఈ అత్యవసర సమావేశం జరిగినందున సెప్టెంబరు 20, ఆ తరువాత జరగవలసిన సమావేశాలను రద్దు చేయడం జరిగింది

"కార్యవర్గంవారు అక్టోబరు 2 వ తేదీన కర్నూలులో సమావేశమై జిల్లా, నియోజక వర్గాల కమిటీలకు ఎన్నికలు జరపడం, రాష్ట్ర సభ జరపవలసిన తేదీ, స్థలం నిర్ణయించడాన్ని గురించి చర్చిస్తుంది, ఈ సమావేశానికి హైదరాబాద్ ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సభ్యులను కూడా ఆహ్వానిస్తారు."

నేటి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నవారి పేర్లు ఇవి:

శ్రీ ప్రకాశం, శ్రీ ఎన్. రామభద్రరాజు, శ్రీ టి విశ్వనాథం, శ్రీ ఎన్. నాగప్ప, శ్రీ జి. శ్రీరామరాజు, శ్రీ బి. కోటీశ్వరరావు, శ్రీ ఎన్. వెంకటరావు, శ్రీ ఎ చక్రధర్, ప్రత్యేకంగా ఆహ్వానింపబడినవారు-శ్రీ యం అన్నపూర్ణయ్య, శ్రీ తులసీరావు, శ్రీ వి సూర్యచంద్రరావు, శ్రీ వెంకటరంగం గుప్త, శ్రీ యం. వెంకటసుబ్బారెడ్డి, శ్రీ ఎస్. వి కొండప్ప.

### శ్రీ ప్రకాశం ఢిల్లీ ప్రయాణం

16 వ తేదీన జరిగే ప్రజా-సోషలిస్టుపార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలలో పాల్గొనడానికిగాను శ్రీ ప్రకాశం పంతులుగారు మంగళవారం ఉదయం విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళుతున్నారు.

### శ్రీ ఎన్. వి. యల్. వివరణ

గుంటూరుజిల్లా ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ ఎన్. వి. యల్ నరసింహారావు (ఎం యల్.ఏ)గారు నేడీకింది ప్రకటన చేశారు:—

"ఎంతో బాధతో ఆంధ్రకేసరిని మా పార్టీ బాధ్యతలనుంచి తప్పించడానికి సమ్మతించాము దీనివల్ల రాగల పరిణామాలు నాకు, నా మిత్రులకు తెలియనివి కావు మా నాయకుని మరొకరి సర్వీసుకు ఇచ్చే ఇలాంటి అభూతపూర్వమైన చర్యను తీసుకొనడంవల్ల మా పార్టీ ఎంతగా నష్టపడగలదో కూడా మాకు తెలుసు.

"కాని, అపూర్వమైన సంప్రదాయానికి మేము దారి చూపామన్న సంతృప్తి మాకు వుంది. పార్టీ నాయకుడు ప్రజానాయకుడు కావడానికి అనువుగా పార్టీ అవరోధాలను తొలగించడం రాజ్యాంగరీత్యా సమర్థనీయమే ఆంధ్రరాష్ట్ర నేతయే ఆంధ్రప్రభుత్వ నౌకకు తొలి కర్ణధారి కావడం ఎంతైనా సమంజసం. ఆంధ్రకేసరి ఆంధ్ర ప్రజానాయకుడనడం నిస్సందేహం. అందుల ఆత్మగౌరవానికి మూర్తీభవించిన చిహ్నం శ్రీ ప్రకాశంగారు. రాష్ట్రంలోని అంతరంగిక విభేదాలనుంచి, బహిర్గతమైన దురాక్రమణల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని సంరక్షించగలిగిన శక్తి ఆయనకు మాత్రమే వుంది ధాటికీ వ్యతిరేకంగా వ్యవహరించగలిగినవారు కూడా ఆంధ్ర కేసరి మాత్రమే.

పోతే, మా పార్టీ ప్రత్యేక పార్టీగానే వుంటుంది కాంగ్రెసులో అసోసియేట్ సభ్యులుగా గాని, పూర్తి సభ్యులుగా గాని చేరడం అంటూ జరగదు. మా కార్యక్రమాలు విభిన్నమైనవి; మా లక్ష్యాలు వ్యతిరేకమైనవి. మా కార్యక్రమాలను అమలు జరిపించడానికి మేము పూర్తిగా కృషి చేయగలము కూడా.

"జాతీయ శ్రేయస్సు, అందులోను ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు అత్యంత ప్రధానమైనది జాతీయ విపత్సమయాలలో సంపూర్ణమైన స్వార్థత్యాగానికి, అనేక కష్టనష్టాలకు ధరింపడానికి సిద్ధపడాలి పీ ఎస్ పీ లో దేనికైనా ఆంధ్ర కేసరి సంసిద్ధుడే శ్రీ సంజీవరెడ్డిగారు కూడా అంతటి శక్తిని ప్రదర్శించగలరని నమ్ముతున్నాను. అయితే, ఆంధ్ర కేసరిని వెనకటికివలెనే ఈ సారి వెన్నుపోటు తగిలే ప్రమాదాన్ని నివారించడానికి ఆంధ్ర కేసరి అనుచరులుగా వున్న మేమంతా రెండవ రక్షణ శ్రేణిగా వుండాలన్న ప్రతిజ్ఞ తీసుకున్నాము."

## రాజావార్తలు

### ఆంధ్రరాష్ట్రం బిల్లుకు సమ్మతి

ప్రెసిడెంట్ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14–ఆంధ్ర రాష్ట్రం బిల్లుపై ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ నేడు తన ఆమోద ముద్ర వేశారు.

### ఆంధ్ర ప్రజాపార్టీ సభ్యులు

కాంగ్రెసులో అసోసియేట్ సభ్యత్వం స్వీకరిస్తారట

మద్రాసు, సెప్టెంబర్ 14—ఆంధ్ర ప్రజాపార్టీ శాసనసభ్యులు 16 వ తేదీన ఇక్కడ సమావేశమై ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణంపట్ల తమ వైఖరిని గురించి చర్చలు జరుపుకొననున్నారు ఈ పార్టీ సభ్యులు కాంగ్రెసులో అసోసియేట్ సభ్యులుగా చేరి కాంగ్రెసుతో పూర్తిగా సహకరించగలరని తెలుస్తున్నది. ఈ పార్టీలోని ఆరుగురు సభ్యుల పేర్లు ఇవి:—

శ్రీ పై ఆదినారాయణరెడ్డి (నాయకుడు), శ్రీ చల్లా సుబ్బారాయుడు, శ్రీ కె రామయ్య, శ్రీ ఎన్. వెంకట్రామయ్య, శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ కె రామయ్యచౌదరిగార్లు.

### ఆంధ్ర కమ్యూనిస్టుపార్టీ చర్చలు

విజయవాడ, సెప్టెంబరు 14—ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనపట్ల తమపార్టీ వైఖరిని నిర్ణయించడానికిగాను ఆంధ్ర రాష్ట్ర కమ్యూనిస్టు కమిటీ నేడిచ్చట సమావేశమై చర్చలు జరుపుతున్నది. (సి. టి. బి)

## పునర్నిర్మాణ నిధికి యూరోపియన్ కరెన్సీలు

ప్రపంచబ్యాంకి ప్రెసిడెంట్ ప్రకటన

వాషింగ్‌టన్, సెప్టెంబర్ 12—ప్రపంచ పునర్నిర్మాణ, అభివృద్ధి ప్రణాళికలను అమలు జరపడానికి ప్రత్యేకించబడిన నిధికి 1910 లక్షల డాలర్ల విలువగల యూరోపియన్ కరెన్సీలు చేర్చబడ్డాయని ప్రపంచ బ్యాంకి నేడు ప్రకటించింది.

దీనితో అమెరికా, కెనడా దేశాలు ఇచ్చిన మొత్తాలు మినహా మిగతా నిధిలో గల సొమ్ముకు రెట్టింపు లభించిందన్నమాట. ఈ సొమ్ము ఇప్పుడు పెట్టుబడికి లభించగలదని బ్యాంకి ప్రెసిడెంట్ బ్లాక్ ప్రకటించారు బెల్జియమ్, డెన్మార్క్, ఫ్రాన్సు, పశ్చిమ జర్మనీ, నెదర్‌లాండ్స్, నార్వే దేశాలు తమ వాటాలో కొంత మొత్తాన్ని ఇప్పుడు చెల్లించాయని ఇందువల్ల డాలర్ నిలవలు పరిమితంగాగల దేశాలలో అభివృద్ధి ప్రణాళికలకై అప్పు పెట్టడానికి అవకాశం లభించిందని వివరించారు. దీనితో ఆయా దేశాలవారికి యూరోపియన్ సరుకులు విశేషంగా లభించగలవని ఆయన అన్నారు

పాలకవర్గం వచ్చే సమావేశం 1954 లో వాషింగ్‌టన్‌లో జరపడానికి సమ్మతించబడింది

చెకోస్లోవేకియా తన బాకీని 1953 డిసెంబర్ 31 లోగా పూర్తిగా చెల్లించకపోతే దాని సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేయడానికి నిశ్చయించారు

ఇండోనేసియాకు బ్యాంకి సభ్యత్వం పొందడానికి 1954 మార్చి 16 వ తేదీవరకు గడువు ఇవ్వడానికి నిశ్చయించారు.

జమ్ము, కాశ్మీరు భవిష్యత్తును నిర్ణయించడానికై ప్లెబిసైట్ తీసుకోవాలన్న ప్రతిపాదనను హిందూమహాసభ తీవ్రంగా ప్రతిఘటించగలదని కార్యదర్శి దేశపాండే బొంబాయిలో ప్రకటించారు.

## ఆంధ్ర ప్రభుత్వం సరంజామాతో కర్నూలుకు స్పెషల్ రైళ్లు

### –నేడే మొదటి బండి ప్రయాణం

మద్రాసు, సెప్టెంబరు 14—

ఆంధ్రా సెక్రటేరియట్‌కు అవసరమైన సరంజామాతో తొలి స్పెషల్ గుడ్సుబండి మద్రాసునుంచి మంగళవారంనాడు కర్నూలుకు బయలుదేరుతున్నది.

ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికానందున కర్నూలులో ఆంధ్రా సెక్రటేరియట్ పని ప్రారంభించవలసిన తేదీని మరి రెండు రోజులకు (27 వ తేదీవరకు) పొడిగించారు.

మంగళవారంనాడు మద్రాసునుంచి బయలుదేరుతున్న ఈ స్పెషల్‌రైలు 17 వ తేదీకి గుత్తి స్టేషన్‌కు చేరుతుందట అక్కడనుంచి దానిలోని సరంజామాను లారీలమీద కర్నూలుకు చేరుస్తారు.

సెప్టెంబరు 21 వ తేదీన రెండవ స్పెషల్ గూడ్సుబండి బయలుదేరుతుంది.

ఉద్యోగులు, వారి కుటుంబాలతో స్పెషల్ ప్యాసింజరు రైలు సెప్టెంబర్ 23 వ తేదీ తరువాత బయలుదేరుతుందట.

ఆంధ్రా సెక్రటేరియట్, రాష్ట్ర, కేంద్ర కార్యాలయ ఆఫీసులకు సంబంధించిన ఉద్యోగులలో కర్నూలుకు వెళ్ళవలసినవారి పేర్లను ఒకటిరెండు రోజులలో "నోటీసు" చేసి 27 వ తేదీనాటికి కర్నూలు చేరాలని ఆదేశిస్తారట కూడా.

అన్ని శాఖలకు సిబ్బంది కేటాయింపు పూర్తికానందున కర్నూలులో ఆంధ్రా సెక్రటేరియట్ పని చేయడం ప్రారంభం కాగల తేదీని (25 నుంచి) మరి రెండు రోజులకు (27 వరకు) పొడిగించారని తెలుస్తున్నది

కర్నూలుకు వెళుతున్న ఉద్యోగులకు రెండు నెలల జీతం అడ్వాన్సుగా ఇచ్చి, 18 నెలల మీద తీర్చే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రయాణపు భత్యాలు కూడా ఇస్తారు

### ముగ్గురు ఛీఫ్ ఇంజనీర్లు

ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేసే ముగ్గురు ఛీఫ్ ఇంజనీర్ల పేర్లను ఆంధ్ర వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డి గారు నేడు ప్రకటించారు. వారి పేర్లు యివి:—

ఇరిగేషన్ ఛీఫ్ ఇంజనీర్—శ్రీ ఎల్ వెంకటకృష్ణయ్యార్‌గారు.

విద్యుచ్ఛక్తి ఛీఫ్ ఇంజనీర్—శ్రీ బి. ఆర్. సోమయాజులుగారు

భవనాలు, రహదార్ల ఛీఫ్ ఇంజనీర్—మిస్టర్ జె. యం. ఫ్రెడరిక్.

### అక్టోబరు 1 వ తేదీన ప్రభుత్వం సెలవు

ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవం సందర్భంలో అక్టోబరు ఒకటవ తేదీని ఆంధ్ర రాష్ట్రం అంతటా సెలవు రోజుగా ప్రకటిస్తారని కూడా శ్రీ పుల్లారెడ్డిగారు ప్రకటించారు.

## పర్షియాలో పాకిస్తాన్ విషప్రచారం

టెహరాన్, సెప్టెంబర్ 13—కాశ్మీర్ సమస్యపై టెహరాన్‌లోని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం నిరాధారంగా సాగిస్తున్న దారుణమైన అసత్య ప్రచారాన్ని ఇరానియన్ ప్రభుత్వం దృష్టికి ఇండియా రాయబారి కార్యాలయం గొనివచ్చింది. ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన కల్లోలంలో 4,500 మంది ముస్లింలు వధించబడినారని, అందులో 100 మంది స్త్రీలు కలరని పాకిస్తాన్ రాయబారి కార్యాలయం ప్రకటించింది

ఇలాంటివన్నీ అసత్యములై నవని వివరిస్తూ, ఇండియా రాయబారి కార్యాలయం ఇరానియన్ ప్రభుత్వానికి ఒక సందేశం ప్రకటించింది.

## దక్షిణాఫ్రికా భారతీయుల భార్యా బిడ్డలపై నిషేధం

### మలాన్ దుష్టశాసనాలకు మరొక ప్రకరణం

దెబ్బకు దెబ్బ బదులు తీర్చుకోవడం ఇండియా విధానంకాదని పార్లమెంటులో ప్రధాని నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—దక్షిణాఫ్రికా భారతీయుల భారతీయ భార్యలపైన, బిడ్డలపైన ఎక్కువ నిర్బంధాలను విధించడానికి పుద్దేశించబడ్డ దక్షిణాఫ్రికా ప్రభుత్వపు సవరణ బిల్లు వివరాలను గురించి నేడు ప్రజాప్రతినిధుల సభలో ప్రధాని నెహ్రూ వివరించారు.

శ్రీ గురుపాదస్వామి ప్రశ్నకు జవాబిస్తూ, ఇండియా ప్రభుత్వానికి అందిన వివరాలను బట్టి, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పార్లమెంటులో వున్న ఆ సవరణ బిల్లువల్ల అక్కడి భారతీయులకు క్రింది ఇబ్బందులు కలుగగలవని ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు:

(1) 1953 ఫిబ్రవరి తర్వాత పెండ్లాడిన భార్యగాని, ఆమెకు కలిగిన సంతానంగాని దక్షిణాఫ్రికాలో ప్రవేశించడానికి వీలుండదు ఇదివరకే ప్రవేశించినవారి విషయంలో అంతరంగిక వ్యవహారాలమంత్రి వారికి అనుకూలంగా ఒక ఉత్తర్వు చెయ్యకపోతే, అట్టివారు దేశం విడిచిపోవలసివుంటుంది

(2) 1953 ఫిబ్రవరి 10 వ తేదీకి ముందు పెండ్లాడిన భార్య 1954 ఫిబ్రవరి 10 వ తేదీలోగా మాత్రమే దక్షిణాఫ్రికాలో ప్రవేశించడానికి అవకాశం వుంటుంది

(3) 1953 ఫిబ్రవరి ముందే పెండ్లి అయివుండి, 1954 ఫిబ్రవరిలోపల పుట్టేపిల్లలు 1956 ఫిబ్రవరివరకు దక్షిణాఫ్రికాలో ప్రవేశించవచ్చు. ఆపైని వీలులేదు.

(4) దక్షిణాఫ్రికాలో వున్న తల్లిదండ్రులకే 1954 ఫిబ్రవరి తరువాత యూనియన్ పరిహద్దుల వెలుపల పుట్టిన బిడ్డలకు యూనియన్‌లో ప్రవేశించే అర్హత వుండదు అనగా దక్షిణాఫ్రికా భారతీయ దంపతులు విదేశాలకు పోతే, ఆ దారిలో బిడ్డ పుడితే ఆ బిడ్డకు దక్షిణాఫ్రికాలో ప్రవేశించే హక్కు వుండదు

దక్షిణాఫ్రికాలో ప్రవేశించే ప్రతి స్త్రీ దగ్గర, బిడ్డదగ్గర ఆ ప్రభుత్వం ధరావతు కట్టించుకొంటున్నదా అని ప్రశ్నించగా ఆ సంగతి సరిగా తనకు తెలియదని, బహుశా ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ఆ పని చేయబడుతున్నదేమోనని ప్రధాని నెహ్రూ అన్నారు.

ఈ బిల్లువల్ల ఇండియా ప్రభుత్వం నిరసన తెల్పినదని, దక్షిణాఫ్రికా ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకా తను కెట్టి జవాబు రాలేదని ఆయన అన్నారు.

ఇప్పటికే చాలకుటుంబాలు దక్షిణాఫ్రికా నుంచి పంపివేయబడ్డ విషయమై ప్రశ్నించగా, అలా పంపివేయబడ్డారని, అయితే ఎంతమంది పంపివేయబడ్డారో లెక్క తెలియదని ప్రధాని అన్నారు. ఇండియాలో వున్న దక్షిణాఫ్రికావారు వాలంటీర్లుగా అన్నారు అయినా బదులు తీర్చుకోవడం (ప్రతీకారం) ఇండియా విధానం కాదన్నారు.

శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి అండ్ సన్స్ రాజమండ్రి

అవ్వయ్యార్ యొక్క కీర్తి స్త్రీ జాతికే కీర్తియగును

జెమినీవారి అవ్వయ్యార్
ఇప్పుడు ఆంధ్రదేశమంతా ప్రదర్శింపబడుచున్నది...

నిర్భయ, నిష్పాక్షిక విమర్శనలకు గత ఏడేండ్లుగా ప్రఖ్యాతి గన్న

"నవయుగం"

(స్వతంత్ర రాజకీయ వార పత్రిక)

ఆంధ్ర రాష్ట్రావతరణ ప్రత్యేక సంచిక అక్టోబరు 1వ తేదీన వెలువడుతుంది.

ప్రకటనలు, ఏజన్సీలు, యితర వివరములకు: మేనేజరు, "నవయుగం", నెల్లూరు

## పంజాబ్ నేషనల్ బ్యాంక్ లిమిటెడ్

(స్థాపితము: 1895)

హెడ్డాఫీసు: 8, అండర్‌హిల్ రోడ్డు, ఢిల్లీ

ది 30—6—1953 నాటికి లెక్కల స్టేటుమెంటు

అప్పులు

| | |
|---|---|
| 1. చెల్లించిన మూలధనం | రు. 87,50,000 |
| 2. రిజర్వు ఫండ్ | రు. 89,06,328 |
| 3. డిపాజిట్లు | రు. 62,05,70,363 |
| 4. అక్సెప్టెన్సులు, ఎండార్సుమెంట్లు, చెల్లింపవలసిన బిల్లులు, వసూళ్లు చేయవలసిన బిల్లులు వగైరాలతో యితర అప్పులు | రు. 12,82,86,445 |
| మొత్తం | రు. 76,65,23,136 |

ఆస్తులు

| | |
|---|---|
| 1. హాజరులోను, బ్యాంకుల లోను నిలవ | రు. 7,14,88,955 |
| 2. పెట్టుబడులు: (ఏ) జి. పి. నోట్లు, మున్సిపల్ ఋణములు, షేర్లు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్లు గ్యారంటీ చేసినవి రు. 27,02,26,373 (బి) ఇతర పెట్టుబడులు రు. 94,24,911 | రు. 27,96,51,284 |
| 3. ఋణములు, అడ్వాన్సులు | రు. 31,36,17,499 |
| 4. రావలసిన బిల్లులు వగైరా వహా యితర ఆస్తులు | రు. 10,17,65,398 |
| మొత్తం | రు. 76,65,23,136 |

యోధ్ రాజ్,
చేర్మన్ అండ్ జనరల్ మేనేజరు

## కనబడుటలేదు



బచ్చు సుబ్బారాయుడు శెట్టి,
వయసు: 19 సంవత్సరములు

చామ నలుపు చాయ, ఎడమ చెయ్యి రెట్టకు ఎముక విరిగి ఆపరేషను చేసిన తెలుపు గుర్తు కలదు. కొంచము సన్నని చెయ్యి. ఎడమ మోకాలుకు క్రింది భాగమున ఆపరేషన్ చేసిన తెలుపు మచ్చ. 13-8-'53 తేదీనుండి కనుబడుటలేదు. ఈ క్రింది అడ్రసువారికి ఒప్పచెప్పిన చార్జీ, ఖర్చులు యిచ్చి, బహుమతి రు. 216/- లు యివ్వబడును.

నాయనా: నీ తల్లి, మిగతవారు అందరూ చాలా దుఃఖించుచున్నారు. నీ చిన్న తమ్ముడు మోహన్ రాత్రింబవళ్లు నిన్ను చూడవలెనని అడుగుచున్నాడు. జరిగిపోయినదానికి చింతించక వెంటనే యింటికి వచ్చి అందరి యొక్క దుఃఖము మాన్పవలెను. నిన్ను చూచునంతవరకు నా మనస్సు స్వచిత్తములో లేదు.

బచ్చు రాఘవయ్య శ్రేష్ఠి,
కమలాపురం, కడపజిల్లా.

లక్కీ
గాజు సామానులు

మేలురకపు తెల్లని గాజు టంబ్లరులు, జాడీలు, చిమ్నీలు మరియు "అర్గన్" పాలబుడ్లు వగైరా. దయచేసి మాకు వ్రాయండి. ప్రసిద్ధికెక్కిన మా రకములు: "లైట్‌హౌస్" & "ఈగిల్"

LUCKY GLASS WORKS,
Prop. KHIMJEE HANSRAJ,
165, Lower Chitpore Road.
CALCUTTA.

## సంగ్రహ ప్రకటనలు

కావలెను

కాంపలకు ఏజంట్లు కావలెను. ఫ్రీ శాంపిల్సుకు, ఆర్డరు ఫారములకు వ్రాయండి:
GIRSON KNITTING WORKS,
LUDHIANA, No. 3.

ప్రకటన

శ్రేష్ఠమైన విత్తనాలకు, మొక్కలకు పూల మొక్కలకు మాకు వ్రాయండి: సచిత్రమైన కేటలాగు ఉచితము.
GLOBE NURSERY,
Calcutta-4.

టెండరు నోటీసు

పెట్రోమాక్సు డోం లైట్లు సప్లయికి లైటింగుకు సీలు వేసిన టెండర్లు పాలకొల్లు మునిసిపాలిటీ కమీషనరుగారికే 25-9-53 తేదీ సా. 5 గం. ల వరకు తీసుకొనబడును. రు. 1/- చెల్లించి మునిసిపల్ ఆఫీసునుండి టెండరు ఫారం పొందవచ్చును.

(సం) ఎస్. రామమూర్తి,
కమీషనరు, పాలకొల్లు మునిసిపాలిటీ

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

1953 సెప్టెంబర్ 15, మంగళవారం

## ఆహారం, విద్య

మానవుడు జీవించడానికి ఆహారం ఎంత అవసరమో, అతడు విజ్ఞానవంతుడు కావడానికి విద్య అంత అవసరం.

ప్రపంచం మొత్తంమీద సగం మందికి తక్కువ కాని ప్రజలకు తిండి, విద్య రెండూ లోపించి వున్నట్టు మిత్ర సమితి విద్యా విజ్ఞాన సంస్కృతీ శాఖవారూ, ఆహార వ్యవసాయ సంఘంవారూ తయారు చేసిన లెక్కలవల్ల విదితమౌతున్నది.

మిత్రసమితి విద్యా విజ్ఞాన సంస్కృతీశాఖ అంచనా ప్రకారం ప్రపంచంలోని స్త్రీ పురుషులలో సగం మందికి వ్రాయనూ, చదువనూ చేతకాదు. దాదాపు సగం మంది బాల బాలికలకు పాఠశాలలే లేవు.

కొన్ని దేశాలలో కొత్తగా నిర్మించబడే స్కూలు భవనాలకంటె జనన సంఖ్య మితిమించి పెరగడంచేత నిరక్షరాస్యుల సంఖ్య పోను పోను మరింత హెచ్చుతున్నది.

నిరక్షరులు ప్రబలివుండే ప్రదేశాలు రష్యాకు దక్షిణంగా వున్న ఆసియా ఖండదేశాలు, మొత్తం ఆఫ్రికా ఖండం, ల్యాటిన్ అమెరికా, పసిఫిక్ దీవులలో విశేష భాగం.

ల్యాటిన్ అమెరికాలో కొంత భాగాన్ని మినహాయిస్తే మొత్తంమీద ప్రాగ్దేశ వాసులలో నే నిరక్షరాస్యత నూటికి 90 పాళ్లు వ్యాప్తమై వున్నట్టు బోధపడగలదు.

విద్య విషయంలో ఎలాగో, ఆదే విధంగా ఆహారం విషయంలో కూడా ప్రపంచ జనాభాలో రమారమి సగం మందికి నివాసమైన ఆసియాఖండం తెగని సమస్యగా తయారైంది.

రెండవ ప్రపంచ సంగ్రామం తరువాత జనాభా నిష్పత్తి ననుసరించి ఆహారం విషయంలో అధికోత్పత్తి కనుపించడం ఈ సంవత్సరంలోనే అయినా, ఆ అభివృద్ధి యావత్తు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైంది.

ఉత్తర అమెరికాలో ఆహారోత్పత్తి జనాభా పెరుగుదలను వెనక్కు తొక్కేసింది. దానికి విరుద్ధంగా దూరప్రాచ్యంలో మొత్తం ఉత్పత్తి యుద్ధానికి పూర్వమున్న చాలీచాలని ప్రమాణాన్ని సయితం అందుకోలేకపోయింది.

ప్రపంచ జనాభాలో సగపాలున్న ఆసియా ఖండ ప్రజలకు తిండి, విద్య రెండూ లోపించడంవల్ల వారికి జీవిత సౌఖ్యం లేకపోవడమే గాక దానివల్ల జనించిన అసంతృప్తి, అసహనాల ఫలితంగా ప్రపంచ శాంతికే భంగం వాటిల్ల గలదనడం నిస్సందేహం.

సార్వజనిక విద్యావ్యాప్తికి దేశం సంపన్నమై వుండడం అవసరం. నిర్బంధోచిత ప్రారంభ విద్యను ప్రవేశపెట్టవలసిందిగా కొన్ని దశాబ్దాలనుంచి మనం ఘోషిస్తున్నాము. కాని, ఇండియా స్వతంత్రమై ఆరేడేళ్లు దాటినా ధనాభావంచేత దానిని అమలు జరుపుకోలేకున్నాము.

దారిద్ర్యం అవిద్యకే గాక ఇతర అనర్థాలకు కూడా దారి తీస్తుంది. ముడి వస్తువులను, ఆహారపదార్థాలను చాలినంత ఉత్పత్తి చెయ్యలేకపోవడమే గాక, ప్రజల కొనుగోలు శక్తి లోపించడంవల్ల ప్రపంచాభ్యుదయానికే భంగం వాటిల్లవచ్చు. దాదాపు సగం ప్రపంచం అవిద్య, అనారోగ్యం, దారిద్ర్యం, నిరుద్యోగాలకు నిలయమైనప్పుడు మిగతా సగం చిరకాలం సంపన్నంగా మనజాలడం అసంభవం.

అందుచేత సంపదభ్యుదయాన్ని సాధించిన పాశ్చాత్య దేశాలు పరహితచింతతో కాక, స్వార్థ మాలోచించినా వెనుకబడివున్న ప్రాగ్దేశ ప్రజల సంపత్సమృద్ధికి సహాయపడడం ముఖ్యావసరం.

## మైసూరుకు చేరిన బళ్లారి ప్రాంత పరిపాలన సమస్య

### రాజాజీతో మైసూరు ముఖ్యమంత్రి చర్చలు

మద్రాసు, సెప్టెంబర్ 14—మైసూరు ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్యగారు నేడు సెక్రటేరియట్‌లో మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారిని కలుసుకుని మైసూరుకు బదిలీ అయిన బళ్లారిజిల్లా ఏడు తాలూకాల పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలను గురించి సంభాషించారు.

ఈ సంభాషణ సందర్భంలో మద్రాసు ఆర్థిక శాఖామంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం, వ్యవసాయ శాఖామంత్రి డాక్టర్ నాగన్నగౌడ హాజరయ్యారు. సంభాషణలు ఉదయం 10-30 గంటలనుంచి దాదాపు 90 నిమిషాలపాటు జరిగాయి.

చర్చల తర్వాత మైసూరు ముఖ్యమంత్రి మద్రాసు ముఖ్యమంత్రి, ఆర్థిక, వ్యవసాయ శాఖామంత్రులతోపాటు, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఓ. పుల్లారెడ్డిగారితో పాటు ఫోటో తీసుకున్నారు.

చర్చలతర్వాత శ్రీ హనుమంతయ్యగారు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, రాజాజీ ఆశీర్వాదాలకోసం వచ్చానని, ఆయన ఆశీర్వాదాలు పొందడానికి తనకు, మైసూరురాష్ట్రానికి హక్కు కలదని, ఆశీర్వాదాలు పూర్తిగా పొందానని అన్నారు.

ఉభయ ముఖ్యమంత్రుల చర్చలు బళ్లారి జిల్లా ఏడుతాలూకాలకు సంబంధించి వుంటాయనే వార్తలనుబట్టి చర్చల సరళిని తెలుపవలసిందని పత్రికా ప్రతినిధులు పట్టుపట్టినందుకు, మైసూరు ముఖ్యమంత్రి "ఏడుబళ్లారి తాలూకాల బదిలీకి సంబంధించిన పరిపాలన విషయాలనుగురించి చర్చించామన్నమాట నిజమే" అని ఆయన అన్నారు.

అక్టోబర్ 1వ తేదీన జరిగే బళ్లారి కన్యాదానం సందర్భంలో రాజాజీనుంచి పొందిన ఈ ఆశీర్వాదాలను అర్పిస్తారా అని ప్రశ్నించగా, మైసూరు ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ, ఈ ప్రశ్నను ఆ దృష్టితో చూడదలచలేదని ఎలాగైనా "మైసూరువారమైన మేము శ్రీరామచంద్రునివలె ఏకపత్నీ వ్రతులం" అన్నారు.

ఈ సంభాషణ స్వారస్యాన్ని గుర్తించని రాజాజీ సంగతేమిటని ప్రశ్నించారు. గవర్నర్ లోగడ బళ్లారిజిల్లా ఏడు తాలూకాలను మైసూరుకు బదిలీచేయడం కన్యాదానం వంటిదని చెప్పిన మాటలను పత్రికా ప్రతినిధులు రాజాజీకి జ్ఞాపక పరచారు.

"అయితే, అల్లుడ్ని తొందరపెడ్తే దానవల్ల సంగతేమిటి" అని రాజాజీ ఛలోక్తి విసరగా అందరూ విరగబడి నవ్వారు.

"బళ్లారిజిల్లాలోనిఏడు తాలూకాలు ఇప్పుడు మైసూరులో చేరనుండడంవల్ల మైసూరు మంత్రివర్గం విస్తరణ జరుగుతుందా?" అని ప్రశ్నించగా, రాజాజీ అద్భుతగుణతూ బళ్లారి ఏడు తాలూకాలు ఒక్క సంగతి కాదన్నారు.

"మీరే మద్రాసు అసెంబ్లీలో డాక్టర్ నాగన్నగౌడ మైసూరు మంత్రివర్గంలో చేర్చుకోబడవచ్చునన్నారండీ?" అని ఒకరు జ్ఞాపకపరచారు.

రాజాజీ:—నేను డాక్టర్ నాగన్నగౌడను మంత్రివర్గంలో నా సహచరుణ్ణిగా ఏడు తాలూకాలకోసం తీసుకోలేదు. మొత్తం రాష్ట్రంకోసమే తీసుకున్నాను. ఆయన మొదటిరకం వ్యవసాయమంత్రిఅని శ్రీ హనుమంతయ్యకు చెబుతున్నాను. అంతకన్నా మీకేం కావాలి?"

ఆ మీద పత్రికాప్రతినిధులు శ్రీ హనుమంతయ్యవైపు తిరిగి "రాజాజీ ఆశ పూరిస్తారా?" అని ప్రశ్నించగా, "ఈ పరిస్థితిలో కచ్చితమైన జవాబు చెప్పలేను. ఏమైనా దీనిని గురించి తీవ్రంగానే ఆలోచిస్తాను" అని హనుమంతయ్య సమాధానమిచ్చారు.

ప్రశ్న:—బళ్లారి ఏడు తాలూకాలు చేరడంతో మైసూరులో కొత్త పరిపాలన ఏర్పాట్లు జరుగుతాయా?

రాజాజీ:—ఏడు తాలూకాలు పెద్ద సూత్రు కలిగించవు. ఇంతకూ మైసూరు మనకేమీ పూర్తిగా వేరైంది కాదు. ఇక్కడ మనం ఒక ఆఫీసరును "తాసీల్దారంటే", మైసూరులో "అమల్‌దార్" అంటారు.

ప్రశ్న:—బళ్లారి తాలూకాలు చేయనున్నాయి గనుక కోలారు జిల్లాను ఆంధ్రరాష్ట్రానికి ఇవ్వడానికి మైసూరు ఇష్టపడుతుందా?

శ్రీ హనుమంతయ్య:—బళ్లారి తాలూకాలను భాషా ప్రాతిపదికపై మేము తీసుకుంటున్నామని నే నెప్పుడూ అనలేదు.

రాజాజీ:—ఈ తాలూకాలను వారికి అంటగట్టాను. అవి తనవని మైసూరు ఎన్నడూ అనలేదు. వాటికోసం అందోళన చేయలేదు. మద్రాసునుంచి వాటిని వేరుచేయవలసి వచ్చింది కాకతాళీయంగా అవి మైసూరుకు చేరాయి. మనం తుంగభద్ర ప్రాజెక్టును మైసూరుకు కానుక యిచ్చాము. మీరు మేము గోలపెట్టవలసిందే. మైసూరు తుంగభద్ర ప్రాజెక్టుకోసం కాని యివ్వలేదు. మనం అప్పుపుచ్చుకుని, బద్దు పెట్టి కట్టించాము. మైసూరుకు కానుక యిచ్చాము.

(మిగతా 8వ పేజీలో)

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 13— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేటు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,25,152-2-7 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

బొబ్బిలి తాలూకా గోదావరి వరద బాధితుల సహాయ సంఘంవసూళ్లు 1,126-0-0

ఇందులో శ్రీ చెలికాని వెంకటరావు 100-0-0, శ్రీ తోట లక్ష్మణరావు 100-0-0, శ్రీ కెంబూరు అప్పలనాయుడు 100-0-0, శ్రీ మద్దిశెట్టి జగన్నాథ అప్పయ్య 58-0-0, శ్రీ చెలికాని చెల్లారావు 58-0-0, శ్రీ ఖాంజీ రాంచూర్ పిర్మార్ 58-0-0, మెసర్స్ నవభారత్ జ్యూట్ ట్రేడింగ్ కంపెనీ 58-0-0, శ్రీ కర్రా అప్పల నరసింహశర్మ 58-0-0, శ్రీ సుంకరపల్లి రంగారావు అండ్ బ్రదర్స్ 58-0-0, శ్రీ సుంకరపల్లి సీతారామస్వామి 50-0-0, శ్రీ సిద్దా శ్రీరాములు 40-0-0, శ్రీ బి. నరసయ్య 30-0-0, శ్రీ సుంకరపల్లి కొండలరావు 25-0-0, శ్రీ దిండి వెంకటేశ్వర్లు 25-0-0, శ్రీ గోన గోపాలస్వామి 10-0-0, శ్రీ కొత్త నరసింహం 20-0-0, శ్రీ పరిమిశెట్టి నరసింహము 20-0-0, శ్రీ గోన సీతారామస్వామి 10-0-0, శ్రీ మంగీలాల్ సేట్‌జీ 40-0-0, శ్రీ డి. వి. ఎన్. రావు కెమిస్ట్, డాల్టా ఫ్యాక్టరీ 15-0-0, శ్రీ నడిమింటి వెంకటనారాయణస్వామి 5-0-0, శ్రీ ఎస్. వి. జి. గోపాలస్వామి 5-0-0, శ్రీ కిల్లంశెట్టి సత్యం 5-0-0, శ్రీ రావు వెంకయ్య 5-0-0, శ్రీ మండపాక జోగయ్య 5-0-0, శ్రీ గోన చినగోవిందరావు 10-0-0, శ్రీ బరిగెడ రంగప్పయ్య 58-0-0, శ్రీ వానిరెడ్డి కృష్ణమూర్తి 25-0-0, శ్రీ గంగుల కన్నయ్య 25-0-0, శ్రీ బండారు రంగారావు 25-0-0, శ్రీ సుంకరపల్లి సూర్యనారాయణ 25-0-0 చేరివున్నవి.

ఏలూరు ఎలెక్ట్రిక్ సప్లయి కార్పొరేషన్ లిమిటెడ్ సిబ్బంది 90-4-0

ఇందులో శ్రీ పి. నారాయణ మీనన్ 15-0-0, శ్రీ డి. నరసింహారావు 5-8-0 చేరివున్నవి.

పి. ఎస్. జి. సన్స్ ఛారిటీస్ కాలేజీ ఆఫ్ టెక్నాలజీ (కోయంబత్తూరు) విద్యార్థులు, ఉపాధ్యాయులు 569-0-0

ఇందులో శ్రీ జి. ఆర్. దామోదరన్, ప్రిన్సిపాల్ 125-0-0, ఉపాధ్యాయులు 131-8-0, విద్యార్థుల విరాళం 312-8-0 చేరివున్నవి.

ఏలూరు లేడీస్ క్లబ్బులో శ్రీమతి జె. అన్నపూర్ణమ్మగారు వసూలుచేసి పంపిన విరాళం 164-0-0

హోస్పేట కెనాల్స్ డివిజన్, ఆదోని కెనాల్స్ డివిజన్, తుంగభద్ర ప్రాజెక్టు సిబ్బంది 350-0-0

ఇందులో శ్రీ సి. వి. ఎస్. నరసింహారావు 25-0-0, శ్రీ వి. శివరామకృష్ణరావు 10-0-0, శ్రీ కె. ఎస్. ఎం. పార్వతీశం 10-0-0, శ్రీ బి. అచ్యుతరామశర్మ 10-0-0, శ్రీ ఎస్. వెంకటేశన్ 10-0-0, శ్రీ కె. ఆర్. గోపాలస్వామి 10-0-0, శ్రీ టి. రామారావు 10-0-0, శ్రీ వి. పుల్లయ్య 10-0-0, శ్రీ బి. సుబ్బారావుగుప్త 5-0-0, శ్రీ డి. రాధాకృష్ణమూర్తి 5-0-0, శ్రీ ఎ. వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ పి. వి. రామచంద్రరావు 5-0-0, శ్రీ పి. కుటుంబరావు 5-0-0, శ్రీ సి. హెచ్. ఎల్. నరసింహరావు 5-0-0, శ్రీ ఏ. శ్రీరామమూర్తి 5-0-0, శ్రీ ఎస్. హుస్సేన్ 5-0-0, శ్రీ పి. నరసింహారావు 5-0-0, శ్రీ డి. వి. సీతారామరాజు 5-0-0, శ్రీ జె. నారయ్య 5-0-0, శ్రీ ఎస్. సీతాపతి 5-0-0, శ్రీ కె. అప్పలస్వామి పట్నాయక్ 5-0-0, శ్రీ ఎస్. సత్యనారాయణ 5-0-0 శ్రీ జి. ఎస్. సుబ్రహ్మణ్యం 5-0-0 శ్రీ కె. సారంగయ్య 5-0-0 శ్రీ ఎం. ఎ. ఖలీల్ రజాక్ 5-0-0, శ్రీ బి. కోటయ్య 20-0-0 శ్రీ ఐ. పి. పి. ప్రభాకరరావు 15-0-0 శ్రీ కె. ఎస్. రామచంద్రన్ 10-0-0 శ్రీ జె. పి. మోజెస్ 10-0-0 శ్రీ ఎస్. వెంకటరావు, 10-0-0 హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీ టి ఎస్. రామచంద్రమూర్తి 10-0-0 శ్రీ పి. తంగరాజన్ (రేషన్‌షాపుడీలర్) రు. 10/ శ్రీ ఐ. కృష్ణసామిరావు 5-0-0 శ్రీ డి సీతారామమూర్తి 5-0-0 శ్రీ టి కె. నారాయణరావు 5-0-0 శ్రీ ఆర్. కుప్పుస్వామి 5-0-0, శ్రీ వి. కందస్వామి 5-0-0 శ్రీ సి. లింగనగౌడ (బుక్కసాగరం) 5-0-0 శ్రీ వి. సి. కృష్ణమూర్తి 5-0-0 శ్రీ బెహరా సూర్యనారాయణ 5-0-0 చేరివున్నవి.

జిల్లా రిజిస్ట్రార్ (విశాఖపట్టణం) కార్యాలయం సిబ్బంది 53-4-0

ఇందులో శ్రీ ఎస్. నాగేశలింగం జిల్లా రిజిస్ట్రార్ 26-0-0; శ్రీ. ఆర్. జగన్నాథరావు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 5-0-0 చేరివున్నవి.

ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజీ మెకానిక్కులు, గుమాస్తాలు, అటెండర్లు 35-0-0

గోదావరి వరదబాధితుల సహాయక నిధి, ఫిరంగిపురం కమిటీ వసూళ్లు 250-0-3

ఇందులో:-డాక్టర్ డి. హనుమంతరావు (ప్రెసిడెంటు) 25-0-0, డాక్టర్ జి వెంకట్రామయ్య (వైస్ ప్రెసిడెంట్) కుమార్తె కే. శే. శ్రీమతి జ్ఞానప్రసూనాంబ స్మారకార్థం 58-0-3, ఎస్. ప్రాన్సిస్ రెడ్డి అండ్ కో 20-0-0, శ్రీ జె. అంకమ్మ కోశాధికారి 15-0-0, శ్రీ ఎ. వెంకటేశ్వర్లు 10-0-0, శ్రీ కె. ఇన్నయ్య 5-0-0, శ్రీ కె. కోటిరెడ్డి 5-0-0, శ్రీ ఎ. బ్రహ్మారెడ్డి 5-0-0, శ్రీ పి. రామబ్రహ్మం 5-0-0, గుప్తదాత శ్రీమతి 5-0-0, గుప్తదాత శ్రీమతి 5-0-0, గుప్తదాత శ్రీయుత 5-0-0, శ్రీ టి. వీరయ్య 5-0-0, చిల్లర లక్ష్మీపతిరావు (సెక్రటరీ) 5-0-0, ఎం. రెడ్డి రామిరెడ్డి 10-0-0, శ్రీ వై. యస్. రెడ్డి 10-0-0, చిల్లర వసూళ్ళు 57-0-0 చేరివున్నవి.

చిత్తూరు బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్ళు విరాళం 157-1-0

శ్రీ తీగల పిచ్చయ్య, యాంటి ఫైలేరియాసిస్ శానిటరీ ఇన్‌స్పెక్టర్, నెల్లూరు 25-0-0

కృష్ణాజిల్లా, ముదినేపల్లి బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు (మొదటి దఫా) 516-9-0

ఇందులో ముదినేపల్లి గ్రామంనుంచి:

శ్రీ పూరకరణము సూర్యనారాయణరావు 5-0-0, శ్రీ పెయ్యేటి సీతాపతిరావు 5-0-0, శ్రీ చింతపల్లి అంకినీడు 5-0-0, శ్రీ జల్లూరు వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ పుప్పలపాటి సత్యనారాయణ 5-0-0, శ్రీ హనుమార నాగేశ్వరరావు 5-0-0, శ్రీమతి ఎర్నేని వరలక్ష్మమ్మ 5-0-0, శ్రీ కె. కస్తూరి అండ్ సిస్టర్స్ 5-0-0, శ్రీమతి కె. బాలమ్మాళ్ 5-0-0, శ్రీ కె. విష్ణురావు 5-0-0, శ్రీ పుప్పలపాటి వెంకటేశ్వరరావు 5-0-0, శ్రీ కోడూరు సత్యనారాయణ 10-0-0, శ్రీ కోడూరు వెంకటేశ్వరరావు 10-0-0, శ్రీ కోడూరు సురేంద్రనాథ చౌదరి 5-0-0, శ్రీ కోడూరు శ్రీమంతు 5-0-0, శ్రీ జాస్తి నారాయణం 5-0-0, శ్రీ అడుసుమిల్లి ఇంద్రాచలం 6-0-0, శ్రీ సత్యనారాయణ బుక్ స్టోర్సు 10-0-0, శ్రీ హనుమార కిషన్ ప్రసాద చౌదరి 50-0-0, శ్రీ యెర్నేని చలమయ్య 50-0-0, అయిదు రూపాయల లోపువసూలు 65-0-0, ముదినేపల్లి హైస్కూలు ఉద్యోగ బృందంవారి చందా 90-0-0.

పెయ్యేరు గ్రామంనుంచి:

శ్రీ హనుమార వెంకయ్య 25-0-0, శ్రీమతి హనుమార అన్నపూర్ణమ్మ 10-0-0, శ్రీమతి కోడూరు సీతమ్మ 7-0-0, శ్రీ గూడవల్లి బాపయ్య 10-0-0, శ్రీ దుక్కిపాటి వీరరాఘవయ్య 5-0-0, శ్రీ దుక్కిపాటి వెంకటరత్నం 5-0-0, శ్రీ హనుమార శివరామకృష్ణ 10-0-0, శ్రీ దుక్కిపాటి వెంకటసుబ్బారావు 5-0-0, అయిదు రూపాయిలలోపు వసూలు 18-8-0.

అన్నవరం గ్రామంనుంచి:

శ్రీ యం. వి. నరసింహారావు 10-0-0, శ్రీ ముప్పవరపు వెంకటరావు 10-0-0, అయిదు రూపాయలలోపు వసూలు 29-8-0.

అప్పారావుపేటనుంచి:

శ్రీ మరీదు సోమయ్య 5-0-0. అయిదు రూపాయల లోపు వసూలు 5-8-0 చేరివున్నవి.

కోపల్లె పంచాయితీబోర్డు (ప్రెసిడెంట్ శ్రీ నల్లూరు వెంకట్రామయ్యగారి వసూళ్లు 225-0-0

ఇందులో:—శ్రీ నల్లూరు వెంకట్రామయ్య (ప్రెసిడెంటు, పంచాయతీబోర్డు) 20-0-0, శ్రీ నల్లూరు సాంబయ్యగారి భార్య పనిజాక్షమ్మ 100-0-0, శ్రీ ఎడ్లపాటి వెంకటేశ్వర్లు 12-0-0, శ్రీ తుమ్మల బాపయ్య 10-0-0, శ్రీ వల్లభనేని సుబ్బారావు 10-0-0, శ్రీ వల్లభనేని శేషయ్యగారి కుమారుడు సుబ్బయ్య 10-0-0, శ్రీ సన్నపనేని శ్రీరాములు 5-0-0, శ్రీ అనంతు సుబ్బయ్య 5-0-0, శ్రీ అనంతు అంజయ్య 5-0-0, శ్రీ నల్లూరు శివరామకృష్ణయ్య 10-0-0, శ్రీ వల్లభనేని చిన వెంకటసుబ్బయ్య 5-0-0 చేరివున్నవి.

కూనల సుబ్బారావు, డి. వి. యం. గోపాలకృష్ణ, డి. వి. ఎస్. ఎస్. వైసులు — తాలూకా హైస్కూలు, తెనాలి విద్యార్థులు సేకరించిన వసూళ్లు 12-2-3.

ఒంగోలు మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు (మూడవ దఫా) 191-9-6

ఇందులో ఉపాధ్యాయుల విరాళం 66-0-0 చేరివున్నవి.

శ్రీ కె. జోసెఫ్ కొత్తపుండిపాలెం 10-0-0

రాజమండ్రి బట్టల వర్తక గుమాస్తాల సంఘం 19-10-0

చెన్నూరు యువజనసంఘం వసూళ్లు 216-0-0

ఇందులో-చిల్లరగా గ్రామంలో వసూలుఅయిన మొత్తం 90-8-0. శ్రీ చేజర్ల ఆదిశేషయ్య శ్రేష్ఠి 10-0-0, శ్రీ చేజర్ల సుబ్బయ్య, చిట్టంశెట్టి శేషయ్య 10-0-0, శ్రీ చేజర్ల వెంకటసుబ్బయ్య శ్రేష్ఠి 5-0-0, శ్రీ చేజర్ల పెంచలమ్మ 5-0-0, శ్రీ దువ్వూరు శంకరయ్య 5-0-0, రాయల్ మైకా కంపెనీ కార్మికులు 5-8-0, శ్రీ మదిర శ్రీరాములు 5-0-0 శ్రీ అయిలా పిచ్చయ్య 5-0-0 శ్రీ నాగిశెట్టి కృష్ణయ్య, చిట్టంశెట్టి శంకరయ్య 5-0-0, షేకు హుసేన్ సాహెబ్ కంపెనీ కార్మికులు 5-0-0, శ్రీ షేకు పెదజాఫర్ సాహెబ్ 5-0-0, శ్రీ యిందుకూరు వేణుగోపాలరెడ్డి 5-0-0, శ్రీ యిందుకూరు రంగారెడ్డి 5-0-0, శ్రీ విన్నకోట సుబ్బరామయ్య 5-0-0, చెన్నూరు దర్జీ సంఘం 16-0-0, వస్త్రు, బియ్యము, రాగులు అమ్మగా వచ్చిన మొత్తం 29-0-0 చేరివున్నవి.

పమిడిముక్కల బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు 78-6-3

శ్రీ రామా హెయిర్ కటింగ్ సెలూన్, మారిస్‌పేట, తెనాలి 10-4-0

ఇందులో-శ్రీ వి. వీరాస్వామి టి. సుబ్బారావు, జె. పాపయ్య, కె. రాజారావుగార్లు వసూలు చేసిన చిల్లర మొత్తములు చేరి వున్నవి.

సంస్థానం హైస్కూలు (బొబ్బిలి) అధ్యాపకవర్గం 98-0-0

సంస్థానం హైస్కూలు (బొబ్బిలి) విద్యార్థులు 95-0-0

వి. జి. కె. బోర్డు హైస్కూలు పెడన ఉపాధ్యాయులు, గుమాస్తాలు ఒక రోజు వేతనం 83-10-6

సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ ఆఫీస్ సిబ్బంది, బందరు సెక్షన్, గుడివాడ 100-0-0

డాక్టర్ ఎం. వి. సూర్యప్రకాశరావు, శ్రీ గోటేటి నరసింహమూర్తి (చిత్తూరు)గారి వసూళ్లు 13-10-0

ఇందులో - డాక్టర్ టి. ఎస్. వెంకటేశం 10-0-0, అసోసియేటెడ్ ఆడిటర్స్ 10-0-0, శ్రీమతి కాకరాల లక్ష్మమ్మ 5—0—0, డాక్టర్ ఎం. వి. సూర్యప్రకాశరావు రెండవ దఫా 5-0-0, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సిబ్బంది శ్రీ గోటేటి నరసింహమూర్తిగారి ద్వారా 5-2-0, చిత్తూరు హోల్‌సేల్ కోఆపరేటివ్ స్టోర్స్ సిబ్బంది 8-8-0 చేరివున్నవి.

శ్రీ కృష్ణా ఐస్ పార్లర్ అండ్ బేకరీ రాబర్ట్‌సన్‌పేట, బందరు 20-0-0

ఇందులో శ్రీ దోనేపూడి వెంకటసుబ్బయ్య 10-0-0, శ్రీ దోనేపూడి వీరయ్య 10-0-0 చేరివున్నవి.

మద్రాసు మహాజనసభ మద్రాసు-2 50-0-0

కొల్లూరు బోర్డుహైస్కూల్ సిబ్బంది 77-8-0

ఇందులో - ఒక గుప్త దాత 10-0-0, శ్రీ కె. రామకోటయ్య 8-0-0, శ్రీ వి. సుబ్బారావు 5-0-0, శ్రీ జి. సుబ్బారావు 5-0-0, శ్రీ ఐ. వి. సుబ్బయ్య 5-0-0, శ్రీ పి. సి. హెచ్. బసవయ్య 5-0-0, శ్రీ ఎం. వి. రత్తయ్య 5-0-0 చేరివున్నవి.

శ్రీ మానేపల్లి సూర్యనారాయణ (పిప్పర) గారి వసూళ్లు 25-0-0

స్టూడెంట్స్ కో-ఆపరేటివ్ స్టోర్స్, బోర్డు హైస్కూలు కొల్లూరు 25-0-0

శ్రీకాకుళం కోఆపరేటివ్ బ్యాంకి లిమిటెడ్ సిబ్బంది 34-4-0

శ్రీ పి. సూర్యనారాయణ, (ప్రొప్రైటర్, ఆంజనేయ, టాకీస్ శ్రీకాకుళం 100-0-0

శ్రీమతి పి. మహాలక్ష్మి, బెంగుళూరు 10-0-0

శ్రీ ప్రసాదరావు, తెనాలి 16-0-0

డాక్టర్ ఆర్. సుబ్రహ్మణ్యం, కీల్పాక్, మద్రాసు 5-0-0

ట్రిప్లికేన్ నేతి వ్యాపారస్తుల వద్దనుంచి శ్రీ గంగినేని వెంకటసుబ్బయ్య (మద్రాసు) గారి వసూళ్ళు 47-0-0

ఇందులో:-శ్రీ పొదిలి కొండయనాయుడు 10-0-0, శ్రీ బడే పేరారెడ్డి 10-0-0, శ్రీ జమ్మిగుంపుల పిచ్చయ్య నాయుడు 5-0-0 శ్రీ జొన్నలగడ్డ కొండయ్య నాయుడు 5-0-0, శ్రీ బొమ్మబాబి సుబ్బరామానాయుడు 5-0-0, శ్రీ జొన్నలగడ్డ రామయ్య నాయుడు 5-0-0, శ్రీ పడిగిరెడ్డి సుబ్బారెడ్డి 5-0-0

శ్రీ చెన్నయ్య (వనపర్తి రోడ్డు) గారు వసూలు చేసిన విరాళాలు 97-0-0

ఇందులో:-శ్రీ దండు అగయ్య, శ్రీ తెలుకుంట బాలకిష్టయ్య, వనపర్తి రోడ్డు 20-0-0, శ్రీ యల్లూరి చన్నకిష్టయ్య, శ్రీ కొండా లింగయ్య, వనపర్తి రోడ్డు 15-0-0, శ్రీ కొత్త నాగయ్య, శ్రీ దిగలరంబొట్ల బాలకిష్టయ్య, వనపర్తి రోడ్డు 11-0-0, శ్రీ భీమా నారాయణ, శ్రీ కలువా శివలింగయ్య, వనపర్తి రోడ్డు 11-0-0, శ్రీ యలిశెట్టి నారాయణ వనపర్తి రోడ్డు 11-0-0, జకలాట అండ్ కంపెనీ, వనపర్తి రోడ్డు 8-0-0, శ్రీ కొత్త నాగయ్య, శ్రీ గుడ్డేటి పురుషోత్తం వనపర్తి రోడ్డు 10-0-0, శ్రీ యలిశెట్టి కిష్టప్ప, శ్రీ రామచంద్రయ్య, వనపర్తి రోడ్డు 5-0-0.

శ్రీ కలగర సూర్యయ్య, పసుమర్రు 10-0-0

అగ్రహారం సేవాసమితి, (కార్యదర్శి ద్వారా) గుంటూరు 40-0-0

టంగుటూరు బోర్డు గరల్స్ స్కూల్ విద్యార్థినులు (శ్రీమతి వి. కోటమ్మగారి ద్వారా) 6-0-0

శ్రీ దిట్టకవి లక్ష్మీనరసింహాచార్యులు, శ్రీరంగాపుర అగ్రహారం 5-0-0

శ్రీ కంభంపాటి గోపాలకృష్ణయ్యగారి వసూళ్లు, గోళ్ళమూడి 20-0-0

శ్రీ వరదాచారి రాఘవాచారి, జాగర్లమూడి 10-0-0

ఎలివేడు బోర్డు ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 13-1-0

శ్రీ కంచర్ల రామయ్య, మర్రిపాడు 10-0-0

పెదపరిమి, రెడ్డి యువకులు (గుంటూరు జిల్లా) 195-0-0

శ్రీ వీరమాచనేని సీతారామబ్రహ్మం, కాకుమాను 100-0-0

నాగాయలంక టెయిలర్స్ యూనియన్ (శ్రీ ఎ. రామయ్యగారి ద్వారా 30-0-0

శ్రీ లంకోను అప్పయ్య, మిత్రులు, నరసింహారావు పాలెం 10-0-0

శ్రీ శీలం నరసిరెడ్డి, వెంకటరెడ్డి, నరసింహారావు పాలెం 10-0-0

శ్రీ కె. కొండారెడ్డి, నరసింహారావు పాలెం 5-0-0

శ్రీ జి. సంగిరెడ్డి, నరసింహారావు పాలెం 15-0-0

శ్రీ కోడూరి సాంబశివరావు, సంతరావూరు 5-0-0

శ్రీ కంభంపాటి లక్ష్మీనరసింహంగారి వసూళ్లు, మర్రిపూడి 39-12-0

శ్రీ మేకా లజపతిరెడ్డిగారి రు. 5-0-0 లతో సహా పెనుమాక గ్రామస్థులనుంచి, బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులనుంచి శ్రీ ఈదర రామకోటయ్యగారు వసూలు చేసినది 40-0-0

పూళ్ల వర్తక సంఘం (ప్రెసిడెంటు శ్రీ ఎ. సత్యనారాయణగారి ద్వారా) 116-0-0

శ్రీ ఆర్. వెంకటనారాయణ, వారి కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యం, గుంటూరు 10-0-0

శ్రీ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, గుంటూరు 5-0-0

శ్రీ జి. రామారావు, మీనవిల్లూరు 10-0-0

శ్రీ కొండా సీతారామరాజు, భీమవోలు 10-0-0

ఆంధ్రరాష్ట్ర కాపుతెలగ సంఘం, లక్ష్మీవారపేట 20-0-0

అనకాపల్లి గవరపాలెంలో మున్సిపల్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నర్స్ శ్రీమతి జె. ఆశీర్వాదమ్మ వసూలు చేసినది 36-6-0

శ్రీ నర్రా శివరాం, యువజన సంఘం, ఏలూరు 19-8-0

శ్రీ అంకమ్మగారి కుమార్తెలు శిరీషకుమారి, హనుమాయమ్మ, లక్ష్మీరాజ్యం, కోటవానిపాలెం, బోడిపాలెంపోస్టు 10-0-0

శ్రీ యలమంచిలి రాజబాపయ్య, కనుమూరు 15-0-0

షేక్ కరీం సాహెబ్, వేదుల సంగిరెడ్డి, లక్ష్మీనరసింహారావుపాలెం 10-0-0

శ్రీ శీలం దాసిరెడ్డి, నరసింహారావు పాలెం 10-0-0

శ్రీ శీలం వెంకటరెడ్డి లింగారెడ్డి, నరసింహారావుపాలెం 10-0-0

శ్రీ పి. సూర్యనారాయణ, జి. సీతారెడ్డి, నరసింహారావుపాలెం 10-0-0

శ్రీ వాగోలు దానయ్య, రావిపాడు 10-0-0

శ్రీ ఎక్కల పుల్లారావు, గుంటూరు 5-0-0

విన్నకోట యువజన కాంగ్రెసు 12-0-0

కోడూరు గ్రామకాంగ్రెసు సంఘం 121-8-0

శ్రీ కొల్లి సూరారెడ్డి, తేలప్రోలు 10-0-0

శ్రీ నంద్యాల శేషాచారి, అగ్రహారం, గుంటూరు 10-0-0

శ్రీ మిర్యాల మల్లయ్య, మిత్రులు, గుంటూరు 25-8-0

శ్రీ పొట్టి సాంబయ్య, లాలాపేట, గుంటూరు 5-0-0

పోతురెడ్డిపాలెం ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు,ఉపాధ్యాయులు శ్రీ పి. వెంకన్నగారి రు. 5-0-0తో సహా 45-0-0

తోండంగి గ్రామస్థులు, ప్రయోజన విద్యా కేంద్రం విద్యార్థులు, ఉపాధ్యాయులు, పిఠాపురం తాలూకా 30-0-0

హస్తవరం శివారు చిన్నపల్లి గ్రామ యువజన సంఘం 24-4-0

శ్రీ టి. నరసింహులుగారి వసూళ్లు గుంటూరుజిల్లా 112-0-0

శ్రీ పెదమూర్తయ్యగారి భార్య శ్రీమతి పి. టి ఎతిరాజమ్మ, నాగసముద్రం, గుత్తితాలూకా 5-0-0

శ్రీ సిద్దాబత్తుని రామచంద్రరావు, గుంటూరు 5-0-0

నాల సరస్వతీ గ్రంథాలయం, విశాఖపట్నం 5-0-0

అసోసియేషన్ ఆఫ్ గవర్నమెంట్ లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్, తెనాలి (సెక్రటరీ మిస్టర్ షేక్ హుస్సేన్ ద్వారా) 25-0-0

శ్రీ వనలక్ష్మి రైస్‌మిల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆకివీడు 58-0-0

యువజన సంఘం, చెరుకూరు (బాపట్ల తాలూకా) కార్యదర్శి శ్రీ దాసరి వెంకటసుబ్బారావు గారి ద్వారా 324-8-0

శ్రీ కాకాని అప్పయ్య, వెంకటనారాయణగార్లు, వీరంకిలాకు 10-0-0

శ్రీ గోరంట రామకృష్ణయ్య, కనకదుర్గమ్మ, గుంటూరు 5-0-0

షెడ్యూల్డు కాస్ట్ హాస్టల్, రామారావుపేట, కాకినాడ 15-0-0

శ్రీ యం. వెంకటేశ్వర్లు గుప్త 5వ ఫారం, బి. హెచ్. స్కూల్, కందుకూరు, వసూళ్లు 9-0-0

అన్నంరాజు చలిపేంద్ర పీపుల్సు అసోసియేషన్ (శ్రీ యల్. వెంకటసుబ్బయ్యగారి ద్వారా, నెల్లూరు) 16-0-0

శ్రీ యస్. సుందరరావు, పుట్టిపగిడయ్య, కె. బ్రహ్మానందం ప్రభృతుల వసూళ్లు, విజయవాడ 34-0-0

ఆత్మకూరి అప్పలస్వామి అండ్ సన్సు, వంకాయలవారి వీధి, రాజమండ్రి 10-0-0

పెదగోదాడ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు (చోడవరం తాలూకా) 10-0-0

శ్రీ యార్లగడ్డ బాపయ్య, దదర్లపాడు, నందిగామ తాలూకా 20-0-0

కోడూరు వెంకటరామశాస్త్రి అండ్ బ్రదర్స్, బళ్లారి 25-0-0

శ్రీమతి కాశ్యకూరి మాణిక్యాంబ, అమలాపురం 30-4-0

అభ్యుదయ సమితి, పెడన, కృష్ణాజిల్లా 24-4-0

శ్రీ సి. శంకరరెడ్డిగారి వసూళ్లు, తాలూకా ప్రొహిబిషన్ స్టేషన్, బళ్లారి 22-4-0

అల్లిపూడి రైతు సంఘం (వయా, తుని) 46-0-0

శ్రీమతి ఎం బుగ్గమ్మ, కేరాఫ్ ఎం. కరియప్ప, డిప్యూటీ కలెక్టర్ మంగళూరు (సౌత్ కెనరా) 25-0-0

ఎర్రగూడెం హరిజన వెల్‌ఫేర్ స్కూల్ విద్యార్థులు 6-0-0

అమావాస్య చిట్‌ఫండ్ సత్తెనపాడ 21-12-0

ఉయ్యూరు సి. బి. ఎం. బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు 33-0-0

లక్ష్మీప్రసన్న టెక్స్‌టైల్ కంపెనీ చెన్నూరు 25-0-0

పసుపులేటి సిద్దయ్యనాయుడు మైకామైన్స్, గుమాస్తాలు, కార్మికులు, గూడూరు (రెండవదఫా) 30-0-0

ఎలెక్షన్ డిప్యూటీ తాసిల్దార్ ఆఫీసు సిబ్బంది, అరండేల్‌పేట, గుంటూరు 19-2-0

శ్రీకాకోలు విద్యార్థి బృందం 28-0-0

రామచంద్రపురం (ఫెండ్స్) యూనియన్ (శ్రీ భమిడిపాటి సత్యనారాయణగారి ద్వారా) 65-0-0

దీనిలో:—శ్రీ డి. వి. రామిరెడ్డి, మాచవరం 20-0-0, శ్రీ కోడుకొండ శ్రీ రాము లు, రామచంద్రపురం 15-0-0, శ్రీయుతులు గుండవు వెంకన్న, తాడిమూరిరెడ్డి, పి. వెంకటరెడ్డి, ముండ సోమిరెడ్డి, డి. వి. వి. యస్. శర్మ గార్లు ఒక్కొక్కరు 5-0-0 చొప్పున యిచ్చినవి చేరివున్నవి.

గౌరి యువజనసంఘం, అనకాపల్లి 12-0-0

బొబ్బిలి వ్యవసాయ డిమాన్‌స్ట్రేటర్ ఆఫీసు సిబ్బంది 30-0-0

శ్రీ బి. వి. కృష్ణారావు, శ్రీ రంగా అండ్ కో, బొబ్బిలి 10-0-0

అలమండ గ్రామస్థులనుంచి డాక్టర్ బుచ్చిరాజుగారు వసూలుచేసినది 60-0-0

శ్రీ సుబ్బారావు పాణిగ్రాహి, వారిమిత్రులు వసూలు చేసినది, సోంపేట 93-10-0

యస్. పి. యల్. ఆరండ్ పోలీసు ఆఫీసు మినిస్టీరియల్ సిబ్బంది నుంచి వసూళ్ళు, వాల్తేరు 21-14-0

శ్రీ వి. వి. రమణారావు, ఫైర్‌స్టోన్ రబ్బర్ కంపెనీ, కలకత్తా 10-0-0

కాయిబాబా మైనింగ్ కంపెనీ, శ్రీ వి. కోటేశ్వరరావు, గవర్రాజుగార్ల ద్వారా. చీపురుపల్లి 15-0-0

శ్రీ ఆర్. వి. సుబ్బయ్యనాయుడు, నెల్లూరు 10-0-0

శ్రీ వెన్నెలకంటి నారాయణరావు, తిరుగురాయపురం 10-0-0

శ్రీమతి డి. కృష్ణవేణమ్మ, హాస్పిటల్‌రోడ్డు నెల్లూరు 5-0-0

కనుపర్తిపాడు పంచాయతీబోర్డు (ప్రెసిడెంటుద్వారా, నెల్లూరు జిల్లా) 100-0-0

శ్రీ వి. కృష్ణయ్య, వి. లక్ష్మీకాంతయ్యగార్ల వసూళ్లు కొత్తకోడూరు 14-4-0

శ్రీ టి సుబ్రహ్మణ్యం, యం. ఎ. బి. యల్., శ్రీ టి పరమశివం, నెల్లూరు 20-0-0

శ్రీ వి యస్. లక్ష్మీనారాయణ, హోటల్ బృందావన్, నెల్లూరు 5-0-0

శ్రీ బొమ్మిశెట్టి నరసింహం, పూళ్ళపాలెం 5-0-0

శ్రీ టి. వెంకటేశ్వర్లు అండ్ కో., పూళ్ళపాలెం 5-0-0

మానవసేవాసంఘం, కొత్తపట్నం, ఒంగోలు 5-0-0

శ్రీ తెల్లాకుల నాగయ్య, గుంటూరు 5-0-0

శ్రీ జి తేజరాజు డెయిన్, మున్సిపల్ హైస్కూల్, గుడివాడ వసూళ్లు 10-4-0

శ్రీ బందర్లపాటి తిరుపతి అండ్ వీరాస్వామి, మంగళిషాపు తాడికొండ 6-0-0

బోర్డు బాలికా పాఠశాల, ఉపాధ్యాయులు టంగుటూరు 6-0-0

వయోజన విద్యా పాఠశాల వసూళ్లు చినవెంకన్నపాలెం 25-0-0

శ్రీ జి. శేషయ్య, బాపూజీ ఫ్యాన్సీ మార్టు, తెనాలి 10-0-0

ఆర్య వైశ్యసంఘం, (ప్రెసిడెంట్ శ్రీ కె ఎస్. న్యాయాయబాశాస్త్రి పెద్దాకుకపల్లి 10-0-0

(మిగతా 5వ పేజీలో)

# కాంగ్రెస్ ప్రజాస్వామిక మంత్రివర్గం ఏర్పాటు

### అల్లూరి సత్యనారాయణ రాజుగారి విశదీకరణ

పాలకొల్లు, సెప్టెంబర్ 9—ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారిని నేను "ఆంధ్రప్రభ" విలేకరి ఇంటర్వ్యూచేసి అడిగిన ప్రశ్నలకు క్రింది విధంగా సమాధానమిచ్చారు:

ప్రశ్న: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సంఘ కార్యవర్గం ఈనెల 16 వ తేదీన మద్రాసులో సమావేశమై చర్చించబోయే ప్రధాన విషయాలు ఏమిటి?

జవాబు: నవీన ఆంధ్రరాష్ట్రంలో సుస్థిరమైన కాంగ్రెస్ ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పాటుచెయ్యడానికి యింతవరకు జరిగిన ప్రయత్నాలను సమీక్షించడం ముందు జరగబోయే కార్యక్రమం వివరాలనుగురించి ఆలోచించడం

ప్రశ్న: సుస్థిరమైన కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పర్చడానికి కావలసినంత పార్టీ సంఖ్యాబలం మీకు లేదుకదా? అంతేకాకుండా మీ పార్టీలోని శ్రీ శంకర రెడ్డిగారివంటి ఒక ప్రముఖ వ్యక్తికి మీ పార్టీ నాయకుణ్ణి త్రోసి రాజని వ్యవహరిస్తున్నారు గదా? శ్రీ ప్రకాశం పంతులుగారు ఆ సెంబ్లీలోని సభ్యులంతా కలసి నాయకుణ్ణి ఎన్నుకోవాలని చెబుతున్నారుగదా కృషికార్ లోక్ పార్టీ నాయకుడు శ్రీ రంగాగారు తమ పార్టీ కాంగ్రెసుతో సహకరించదని బహిరంగంగా చాటుతున్నారు కదా? ఇక మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎట్లాగ అనుకోవగలం?

జవాబు: మీ ప్రశ్నలో అనేక ప్రశ్నలు వున్నవి కనుక ఒక్కొక్క ప్రశ్నకు వేరు వేరుగా సమాధానం చెబుతాను.

మొదటి ప్రశ్నకు నా సమాధాన మిది: ఆంధ్ర శాసనసభ్యులలో ఏ యితర రాజకీయ పార్టీకి వున్న బలంకంటె మాపార్టీకి హెచ్చు బలం వున్నదనేది నిర్వివాదాంశం.

మంత్రి శ్రీ శంకరరెడ్డిగారి వ్యవహారం: వీరు మొదట పార్టీ నాయకత్వానికి పోటీ చేయాలని ప్రయత్నించి విఫలులయ్యారు. కృషికార్ లోక్ పార్టీ వారు ఆ సోషియలిస్టు సభ్యులుగా చేరిన తర్వాత [illegible]ర్టీనుంచి ఒక కన్వీనుమెంటు యిస్తూ పార్టీనాయకుని ఎన్నిక తిరిగి జరగాలన్నారు వారిపైన పార్టీ సమావేశమై కృషికార్ లోక్ పార్టీ సభ్యులతో సహా శ్రీ సంజీవరెడ్డిగారి పైనపూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తూ తీర్మానం చేసింది ఆ తీర్మానం అనుసరం లేదని శ్రీ శంకరరెడ్డిగారన్నా పార్టీ ఒప్పుకొనలేదు సంజీవరెడ్డిగారిని తమనాయకునిగా పునరుద్ఘాటించింది దీని తరువాత నైనా శ్రీ శంకరరెడ్డిగారు పార్టీ అభిప్రాయాన్ని [illegible] హించి నడు[illegible] వారి పైబడిలో [illegible] విచారకరం, ఇక [illegible] విషయం. శాసన [illegible] నాయకుణ్ణి ఎన్నుకొనట [illegible] చరిత్రలో కవినవి [illegible] వ్యలందరు కలిసి స్పీకర్‌ను [illegible]ను ఎన్నుకొంటారు. అంతే [illegible]వన్ని ఏర్పరచే అధినేతను [illegible]కొనరు. అసెంబ్లీలోని మెజా[illegible] నాయకుణ్ణి ఎన్నుకొంటుంది. ఆ గవర్నర్‌చేత ఆహ్వానింపబడ[illegible] అతని అభీష్టానుసారం మంత్రివర్గం [illegible]టు చేయబడుతుంది. ఆ [illegible] [illegible]వికి శాసనసభలో వలబుకుని వున్నంత [illegible]ము పరిపాలన చేస్తుంది.

ఇక వాటి సామాన్యులు ఎరిగివున్న ప్రజాస్వామికం కాంగ్రెస్ పార్టీనాయకుడుగా వున్న శ్రీ సంజీవరెడ్డిగారు ప్రజాస్వామిక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయుటకు కృషిచేస్తున్నారు ఈ సందర్భంలోనే వారు శ్రీ ప్రకాశం పంతులుగారిని కాంగ్రెస్‌లో చేరమని అడిగారు శ్రీ పంతులుగారు వారిపార్టీ కాంగ్రెసుతో చేరితే ఏ చిక్కులూ వుండవు వారి నాయకత్వంక్రింద నడుచుకొనటానికి కాంగ్రెసువారులమంతా సంతోషంగా అంగీకరించగలరు

"రంగాగారి విషయం:—శ్రీ రంగాగారి కృషీకార్ లోక్‌పార్టీ శాసనసభలో సహ పక్షులుగా చేరారు శాసనసభకు బయట శ్రీ సంజీవరెడ్డిగారి శాసనసభ అభ్యర్థిత్వాన్ని కాళహస్తిలో యెదిరించారు. వారి పార్టీలో నే సభ్యులుగా వున్న ప్రముఖ నాయకుడు శ్రీ ఓ తిమ్మారెడ్డిగారు, వారి అనుచరులు శ్రీ సంజీవరెడ్డిగారి అభ్యర్థిత్వాన్ని బలపర్చారు ఇకముందు కృషికార్ లోక్ పార్టీవారు ఏమిచేయుదలచారో చూడవలసి వుంది. ఏది ఎట్లున్ననూ గవర్నర్ పరిపాలన రాజ్యంతగా ప్రజాస్వామిక పక్షాలన్నీ స్వతంత్రులూ కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారు చేసే ప్రయత్నాలకు దోహదం చేస్తారని నమ్ముతున్నాను."

బ్యాంకుల యజమానులకు, ఉద్యోగులకు మధ్యవచ్చిన తగాయిదాలో శాస్త్రి ఇచ్చిన అవార్డు చెల్లనేరదని బ్యాంకు ఉద్యోగుల సంఘం పెట్టుకున్న దరఖాస్తును ఇండియా లేబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ బొంబాయిలో సోమవారంనాడు త్రోసిపుచ్చింది.


**ఆంధ్రప్రభ**

**ప్రకటన**

కృష్ణా జిల్లా, పరిటాలలో శ్రీ ఆలపాటి సత్యనారాయణగారికి బదులు 22-8-53 తేదీ నుండి తన బాధ్యతమీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ". "ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక" లను అమ్ముటకు హనుమాన్ జంక్షన్‌లోని న్యూస్ ఏజంటు శ్రీ ఏ. వీరభద్రయ్యగారు ఏజంటుగా నియమింపబడెను.

మేనేజరు,
"ఆంధ్రప్రభ", మద్రాసు-2.


# కొరియా శాంతి సభలో ఇండియాకు ప్రాతినిధ్యం వుండాలని చైనా సూచన

## చౌ ఎన్-లై ప్రతిపాదనల తిరస్కృతికి అమెరికా నిర్ణయం

హాంకాంగ్, సెప్టెంబర్ 13— కొరియా రాజకీయ సమావేశంలో పాల్గొనవలసిన రాజ్యాలకు సంబంధించి ఇటీవల మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని తిరస్కరిస్తూ, ఆ సమావేశంలో యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలతో పాటు రష్యా, ఇండియా, ఇండొనీసియా, పాకిస్తాన్, బర్మాలకు కూడా ప్రాతినిధ్యం వుండాలని చైనీస్ ప్రధాని మిస్టర్ చౌ ఎన్-లై సూచించినట్టు నేడు పెకింగ్ రేడియో ప్రకటించింది.

కొరియా శాంతి సమావేశంలో ఇతర రాజ్యాలకు కూడా సభ్యత్వం వుండాలంటూ చైనా చేసిన సూచనను అమెరికా త్రోసిపుచ్చినట్టు అమెరికన్ ఉప విదేశాంగ మంత్రి మిస్టర్ రాబర్ట్ మర్ఫీ నేడు న్యూయార్క్‌లో ప్రకటించాడు.

కొరియా యుద్ధ విరమణానంతరం జరిగే రాజకీయ సమావేశంలో ప్రాతినిధ్యం వుండవలసిన రాజ్యాలకు సంబంధించి జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం పాఠాన్ని సమితి సెక్రటరీ-జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ ఆగస్టు 28 వ తేదీని చైనీస్ రిపబ్లిక్ ప్రభుత్వానికి పంపిన సంగతి పాఠకులకు విదితమే. ఆ తీర్మానాన్ని తన ప్రభుత్వం పూర్తిగా ఆమోదించజాలదని తిరస్కరిస్తూ సమితికి చైనీస్ ప్రధాని సమాధానం పంపిన సంగతిని "ఆంధ్రపత్రిక" నిన్ననే ప్రకటించింది.

మిస్టర్ చౌ ఎన్-లై తన సమాధానంలో ఇంకా క్రిందివిధంగా వివరించినట్టు విన్న పెకింగ్ రేడియో పేర్కొన్నది:

"కొరియా యుద్ధానికి స్వస్తి చెప్పడానికి జరిగిన కృషిలో నేమి, యుద్ధఖైదీల మార్పిడి సమస్యాపరిష్కార కృషిలోనేమి ఇండియా ప్రముఖపాత్రను నిర్వహించింది. కనుక, ఈ రాజకీయ సమావేశంలో కూడా ఇండియాకు ప్రాతినిధ్య మివ్వబడితే, అది కొరియానుంచి విదేశీయసైన్యాలఉపసంహరణసాధనకృషికి, కొరియా సమస్య శాంతియుత పరిష్కారానికి అమోఘంగా తోడ్పడగలదనడాని కెట్టి సందేహం లేదు."

కొరియా రాజకీయ సమావేశంలో యుద్ధంలో పాల్గొన్న 16 రాజ్యాలకు, ప్రతిపక్షంవారు కోరితే రష్యాకు మాత్రమే ప్రాతినిధ్యం వుండాలని జనరల్ అసెంబ్లీ క్రిందటి నెలలో చేసిన సిఫారసు పాఠాన్ని మిస్టర్ హామర్ షెల్డ్ చైనీస్ రిపబ్లిక్ ప్రభుత్వానికి, ఉత్తర కొరియా ప్రభుత్వానికి అధికారరీత్యా అందజేశారు.

సెప్టెంబర్ ఒకటవ తేదీని వాషింగ్టన్‌లో సమితి తరఫున కొరియాకు సేనలను పంపిన 16 రాజ్యాల సమావేశం జరిగినపిమ్మట, తటస్థరాజ్యమైన స్వీడన్ కొరియా శాంతి సమావేశం అక్టోబర్ 15 వ తేదీని జెనీవాలో గాని, శాన్‌ఫ్రాన్సిస్కోలోగాని, హానోలులూలోగాని జరగాలని కమ్యూనిస్టులకు సూచించింది.

### నాలుగు సూచనలు

మిస్టర్ హామర్ షెల్డ్‌కు పంపిన కేబుల్‌లో మిస్టర్ చౌ ఎన్-లై ఈ క్రింది నాలుగు సూచనలను చేసినట్టు పెకింగ్ రేడియో విశదంచేసింది అవి:

(1) కొరియా శాంతి సమావేశంలో యుద్ధంలో పాల్గొన్న దేశాలతోపాటు రష్యా, ఇండియా, ఇండొనీసియా, పాకిస్తాన్, బర్మాలకు కూడా ప్రాతినిధ్యం వుండాలి.

(2) ఆ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ధోరణిలో జరగాలి. దానిలో జరిగే నిర్ణయాలు యుద్ధంలో పాల్గొన్న ఉభయపక్షాల ఏకగ్రీవామోదం పొందినవిగానే వుండాలి.

(3) కొరియా రాజకీయ సమావేశంలో ప్రాతినిధ్యం వుండవలసిన తక్కిన దేశాలను గురించి చర్చించడానికి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశానికి ప్రతినిధులను పంపవలసిందిగా చైనీస్ రిపబ్లిక్, ఉత్తరకొరియాలు ఆహ్వానించబడాలి.

(4) రాజకీయసమావేశంలో ఏయే దేశాలకు సభ్యత్వం వుండాలో నిర్ణయించబడటంతోనే, యుద్ధంలో పాల్గొన్న ఉభయపక్షాలవారు కలిసి ఆ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరగాలనే విషయాన్ని నిర్ణయించి, అందుకు తగు ఏర్పాటులు చేయాలి.

రాజకీయ సమావేశంలో పాల్గొనడానికి తక్కిన ఆసియాదేశాలకుగల హక్కు సమితి తీర్మానంలో నిరాకరించబడిందని మిస్టర్ చౌ సెక్రటరీ-జనరల్‌కు స్పష్టం చేశాడు కొరియా రాజకీయ సమావేశంలో ఇండియాకు సభ్యత్వం వుండాలని సప్తమ జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం సందర్భంలో సమితి రాజకీయసంఘం ఆమోదించిన తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం ధృవపరచాలని ఆయన వక్కాణించాడు.

తన సూచనలనుగురించి ఒక్క నేషనలిస్టు చైనా ప్రతినిధికితప్ప తక్కిన అన్ని సభ్యరాజ్యాల ప్రతినిధులకు తెలియపరచి, వాటిని జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం ఎజెండాలో చేర్పించవలసిందిగా ఆయన సెక్రటరీ-జనరల్‌ను కోరాడు కూడా.

## చైనా ప్రతిసూచనలకు అమెరికా తిరస్కృతి

న్యూయార్క్, సెప్టెంబర్ 13—కొరియా శాంతి సమావేశంలో, యుద్ధంలో పాల్గొన్న దేశాలతోపాటు ఇండియా మున్నగు రాజ్యాలకు కూడా ప్రాతినిధ్యం వుండాలంటూ చైనీస్ రిపబ్లిక్ చేసిన ప్రతిసూచనలను అమెరికా తిరస్కరించినట్లు అమెరికన్ ఉప విదేశాంగ మంత్రి మిస్టర్ రాబర్ట్ మర్ఫీ నేడిక్కడ ప్రకటించాడు.

ఇక్కడ మిత్రరాజ్య సమితి అమెరికన్ అభిమానుల సంఘంలో ఉపన్యసిస్తూ, ఇప్పుడు పెకింగ్ చేసిన ప్రతిసూచనకు క్రిందటి నెలలో జనరల్ అసెంబ్లీచే త్రోసిపుచ్చబడిన రష్యన్ తీర్మానానికి అట్టే భేదం లేదని ఆయన అన్నాడు.

ఏమైనా సరే కొరియా రాజకీయ సభలో కేవలం యుద్ధంలో పాల్గొన్న దేశాలకు మాత్రమే ప్రాతినిధ్యం వుండాలనే అమెరికన్ ప్రతిపాదన అమలుజరిగి తీరవలసిందేనని, ఇంకా ఈ సమస్యను గురించి చర్చించడానికి మిత్రరాజ్య సమితికి చైనీస్ కమ్యూనిస్టులను ఆహ్వానించవలసిన ఆగత్యం ఎంతమాత్రం లేదని ఉద్ఘాటించాడు

మిస్టర్ మర్ఫీ ఇంకా యిలా పేర్కొన్నాడు:

"కొరియా సమావేశంలో పాల్గొనే తన ప్రతినిధులను సమితి ఎన్నుకొన్నది. ఇంక కమ్యూనిస్టులు కూడా తమ ప్రతినిధులను ఎన్నుకొని సమావేశం జరిగే స్థలం, తేదీల విషయమై సమితితో కలిసి ఏకాభిప్రాయానికి రావడం ఒక్కటే తరవాయి.

"ప్రస్తుత సమయంలో సమితిలో కమ్యూనిస్టు చైనాకు సభ్యత్వ మివ్వబడాలనే సమస్యనుగురించి చర్చించడానికి సయితం అమెరికా నిరాకరిస్తున్నది. ఈ విషయంలో జనరల్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులు మా వాదాన్ని బలపరచగలరనే ధైర్యం మాకు పూర్తిగా వున్నది.

"కొరియా రాజకీయ సమావేశం జయప్రదం కాగలదనే ఆశిస్తున్నాను"

పిమ్మట, మిస్టర్ మర్ఫీ రష్యా విధానాలను, చర్యలను అతి విశదంగా విమర్శించాడు.

### చైనా జవాబు సమితికి చేరినదట

కొరియా శాంతిసమావేశం ఏర్పాటుకు సంబంధించి చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై పంపిన కేబుల్ నేడు మిత్రరాజ్యసమితి కార్యాలయానికి చేరిందనీ, దాని పాఠం ప్రతులు సభ్యరాజ్యాల ప్రతినిధివర్గాలకు పంచిపెట్టబడగలవనీ ఒక సమితి కార్యాలయోద్యోగి విశదం చేశారు.

మిస్టర్ చౌ ఎన్-లై కేబుల్ పై సమితి ప్రధాన కార్యాలయంలో ఇంతవరకు ఏ దేశపు ప్రతినిధివర్గంవారు కూడా ఇంకా వ్యాఖ్యానం చేయలేదు.

సమితి సెక్రటరీ-జనరల్ హామర్ షెల్డ్, అమెరికా విదేశాంగమంత్రి డల్లెస్ జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశంలో పాల్గొనడానికి నేడు వాషింగ్టన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరి వస్తున్నారు

### శ్రీమతి విజయలక్ష్మి మౌనం

ఇండియా ప్రతినిధివర్గ నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నేడు విమానంలో పారిస్‌నుంచి ఇక్కడకు వచ్చింది.

విమానాశ్రయంలో, చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై సమితి సెక్రటరీ-జనరల్ హామర్ షెల్డ్‌కు పంపిన కేబుల్‌ను గురించి పత్రికా విలేకరులు తెల్పగా, దానిపైనా నెట్టి వ్యాఖ్యానం చేయబోవడం లేదని ఆమె వారికి తెలియజేసింది.

క్రిందటి నెలలో ఇక్కడ జరిగిన జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఇండియా ప్రతినిధివర్గానికి నాయకత్వంవహించిన శ్రీ వి కె. కృష్ణమీనన్ కూడా నేడు లండన్‌లో చౌ-ఎన్ లై సమితి సెక్రటరీ-జనరల్‌కు పంపిన కేబుల్‌పై వ్యాఖ్యానించడానికి నిరాకరించాడు

ఈయన ఇండియా ప్రభుత్వంతో వారం రోజులపాటు సంప్రతింపులు జరిపి నిన్ననే లండన్‌కు తిరిగి వచ్చాడు అక్కడనుంచి నేటిరాత్రి విమానంలో ఇక్కడకు బయలుదేరి వస్తున్నాడు.

శ్రీ మీనన్‌తోపాటు జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశంలో పాల్గొనడానికి ఇండియా ప్రతినిధి వర్గ సభ్యుడు, ఉప విదేశాంగమంత్రి అయిన శ్రీ ఆర్. కె చందా, ఇండియా ప్రతినిధి వర్గానికి సలహాదారుగా నియమించబడిన మిస్టర్ ఏ. కిద్వాయ్ కూడా ఇక్కడకు బయలుదేరి వస్తున్నారు.

కొరియా రాజకీయ సమావేశం రౌండ్ టేబుల్ సభగా జరగాలా, రెండు ప్రత్యర్థి పక్షాలమధ్య బేరాల సరళిలో జరగాలా? అనే సమస్యను జనరల్ అసెంబ్లీలో తిరిగి రేకెత్తింపజేయుడానికి చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై చేస్తున్న ప్రయత్నాన్ని బ్రిటన్ ప్రతిఘటించగలదని నేడు లండన్‌లోని రాజకీయ వర్గాలవారు సూచించారు.

కొరియా శాంతి సమావేశంలో ఏయే దేశాలకు సభ్యత్వం వుండాలనే విషయమై నేడు చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై తాజాగా చేసిన సూచనలను తన ప్రభుత్వం తప్పక తిరస్కరించగలదని వాషింగ్టన్‌లోని దక్షిణ కొరియా రాయబారి యూ చాన్ యాంగ్ నేడు ప్రకటించాడు.

(7వ కాలం తరువాయి)

గొంతు పట్టుకొని మొగంమీద కొట్టారు ఆ దెబ్బలకు ఆమె పళ్ళు రెండు విరిగి పోయినవి. ఆమె కంఠహారం, మంగళసూత్రం ఎత్తుకు పోయినారు

రెండు బట్టల పెట్టెలను కూడా వారు ఎత్తుకు పోయినారు.

శ్రీ అచ్యుత రామయ్యగారి యింటి పొరుగున నివసిస్తున్న శ్రీ సుబ్బయ్యగారు, మరొకరు వారి యిళ్లలోనుంచి బయటికి రాగా వారిని కూడా దొంగలు కొట్టారు.

ఇండియన్ పీనల్‌కోడ్ 392 వ శెక్షన్ క్రింద కేసు రిజిస్టర్ చెయ్యబడింది. టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

## ట్యునీసియన్ జాతీయ నాయకుని హత్య

పారిస్, సెప్టెంబర్ 13—ట్యునీసియన్ నియోదస్తూర్ (నేషనలిస్టు) పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు హెడీ చాకర్ ట్యునిస్‌లో గత రాత్రి హత్యచేయబడినట్టు ఫ్రెంచి వార్తాసంస్థ ప్రకటించింది

### మొరాకోలో అరెస్టు

రాబట్, సెప్టెంబర్ 13—శుక్రవారంనాడు మొరాకో కొత్త సుల్తాన్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన అమల్ బెన్ అబ్దుల్లా ఇంటి పొరుగున నివసిస్తున్న గొడారి లబీ లావుసీని పోలీసులు నేడు అరెస్టు చేశారు. సుల్తాన్‌ను హత్యచేయడానికి కుట జరిగిన సంగతి తనకు తెలిసినప్పటికీ పోలీసులకు తెలియచేయలేదని ఈయనపై కేసు పెట్టబడింది.

# "ట్రియెస్ట్ మొత్తంలో ప్లెబిసైట్ జరగాలి"

## —ఇటలీ ప్రధాన మంత్రి ప్రతిపాదన

లండన్, సెప్టెంబర్ 13— ట్రియెస్ట్ ఉభయ మండలాలలోను కూడా ప్లెబిసైట్ జరపబడాలని ఇటలీ ప్రధాని సీనార్ పెల్లా నేడు రోమ్‌లో ప్రకటించాడు. కాగా, నేడు స్ప్లిట్‌లో దేశభక్తుల మహాసభలో ఉపన్యసిస్తూ యూగోస్లేవియా ప్రెసిడెంట్ మార్షల్ టిటో, ట్రియెస్ట్‌లో ప్రవేశించడానికి ఇటలీ చేయగల ప్రయత్నాన్ని తాను దురాక్రమణ చర్యగా పరిగణించగలనని ఉద్ఘాటించాడు.

మూడు పాశ్చాత్య అగ్రరాజ్యాలు ఇటలీ, యూగోస్లేవియాలతో కలిసి ఏదైనా "ఒక తటస్థ ప్రదేశంలో" సమావేశమై ట్రియెస్ట్ భవితవ్య సమస్యను గురించి చర్చించాలని నేడు రోమ్‌లో ఉపన్యసిస్తూ ప్రధాని పెల్లా ప్రతిపాదించాడు కూడా.

మార్షల్ టిటో తన ఉపన్యాసంలో ఇలా వివరించాడు:

"గత అనుభవాన్ని బట్టి ట్రియెస్ట్‌లో తన హక్కులను కాపాడుకోటానికి యూగోస్లేవియా స్వశక్తిపై ఆధారపడాలనేది స్పష్టం. 1948 లో అగ్రరాజ్యత్రయం చేసిన ప్రకటనలో ట్రియెస్ట్ ఇటలీకి అప్పగింత పెట్టబడాలని సూచించబడింది. అటుపిమ్మట జరిగిన లండన్ సమావేశంలో ట్రియెస్ట్‌లోని ఆంగ్లో-అమెరికన్ ఆక్రమితమండలం పరిపాలనలో పాల్గొనడానికి ఇటలీకి అనుమతి యివ్వబడింది."

యూగోస్లేవియా సోవియెట్ రాజ్యకూటంవైపు మొగ్గుతున్నట్టు వెలువడుతున్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవని మార్షల్ టిటో ఖండించాడు.

స్వతంత్ర ట్రియెస్ట్‌లో ప్రస్తుతం యూగోస్లావ్ సేనల ఆక్రమణ క్రింద వున్న ప్రాంతాన్ని కబళించగలనంటూ యూగోస్లేవియా బెదిరిస్తున్నట్టు ఇటలీ ప్రకటించడంతో తిరిగి ట్రియెస్ట్ సమస్యపై ఉభయదేశాల మధ్య చిచ్చు రాజుకొనడం ప్రారంభమైంది ఇంక ట్రియెస్ట్ నగరం, రేవుతో కూడిన తక్కిన ట్రియెస్ట్ భూభాగం బ్రిటిష్, అమెరికన్ సేనల ఆక్రమణ క్రింద వున్నది

### "ట్రియెస్ట్ ఇటలీలో భాగమే"

ఇటాలియన్ ప్రధాని పెల్లా నేడు రోమ్‌లో ఉపన్యసిస్తూ ట్రియెస్ట్ సమస్య ప్రసక్తి తెచ్చి ఇలా అన్నాడు:

"తాము ఇటలీలో కలిసి వుండాలా, యూగోస్లేవియాలో కలిసి వుండాలా అనే విషయాన్ని ట్రియెస్ట్ ప్రజలు యథేచ్ఛగా నిర్ణయించుకోడానికి అనువుగా మొత్తం ట్రియెస్ట్ అంతటిలోను నిష్పాక్షికంగా ప్లెబిసైట్ జరపబడాలి. ఇందునిమిత్తం ముందుగా ట్రియెస్ట్ భూభాగంనుంచి విదేశీయ సేనలు ఉపసంహరించుకోబడాలి

"చారిత్రకంగా చూసినా, నైతికంగా చూసినా ట్రియెస్ట్ ఇటలీలో అంతర్భాగమే. ఈ విషయాన్ని 1948 లో పాశ్చాత్య అగ్రరాజ్యత్రయం ఆమోదించింది కూడా.

"ప్రస్తుతం అమలులో వున్న ఏర్పాటు ప్రకారం ట్రియెస్ట్‌లో ఒకభాగం యూగోస్లేవియా తాత్కాలిక పరిపాలనక్రింద వున్నది అయితే, యూగోస్లేవియా ఆ భాగాన్ని కబళించే ప్రయత్నంమీద వున్నట్టు గత అనుభవాన్నిబట్టి స్పష్టమౌతున్నది

"అగ్రరాజ్యత్రయ ప్రకటన ప్రాతిపదికగా ట్రియెస్ట్ సమస్యా పరిష్కారానికి జరిగే కృషిలో యూగోస్లేవియాతో సహకరించడానికి ఇటలీ సర్వదా సంసిద్ధంగా వున్నది అయితే, యూగోస్లేవియా ఇందుకు నిరాకరిస్తున్నది అందుచేత నేనిప్పుడు ట్రియెస్ట్ ఉభయ మండలాలలోను కూడా ప్లెబిసైట్ జరపబడాలని ప్రతిపాదిస్తున్నాను."

## మానవాళిలో సగానికి పూర్తిగా తిండి లేదట

### ఆహారసంస్థ నివేదిక

రోమ్, సెప్టెంబర్ 14—ద్వితీయ ప్రపంచ సంగ్రామానికి పూర్వం జనాభా పెరుగుదల నిష్పత్తితో సరిసమానంగా ఆహారోత్పత్తి పెరిగినట్టే తిరిగి ఇంతకాలానికి ఈ ఏడు జనాభాకు అనుగుణంగా ఆహారోత్పత్తి నిష్పత్తి పెరిగినప్పటికీ మానవాళిలో సగానికి పైగా తగినంత ఆహారం లేకుండా వున్నదని నేడు ప్రపంచ ఆహార, వ్యవసాయసంస్థ ప్రకటించిన నివేదికలో పేర్కొన్నది.

దూరప్రాచ్యంలో వ్యవసాయోత్పత్తి యుద్ధానికిపూర్వం స్థితికి ఇంకా రాలేదని, ఇప్పటికీ ఇంకా నూటికి 20 వంతులు లోటుగా వుందని ఇందులో వివరించబడింది.

ప్రపంచ మొత్తంలో గత సంవత్సరం పంటలు బాగా పండినందున ప్రపంచ మొత్తంలో ఆహారపరిస్థితి సంతృప్తికరంగానే వుందనికూడా ఇందులో వివరించబడింది.

## కెనడా ప్రధానికి ఇండియా ఆహ్వానం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—కెనడా ప్రధాని సెంట్‌లారెంట్‌కు ఇండియా రావలసిందిగా ప్రధాని నెహ్రూ ఆహ్వానం పంపించారు. ఇండియా, పాకిస్తాన్‌లతో సహా ఆగ్నేయ ఆసియా దేశాలలో పర్యటించాలని తాననుకుంటున్నట్టు కెనడా ప్రధాని వెల్లడించిన మీదట ఇండియా ప్రధాని ఆహ్వానం పంపించారు.

అలహాబాద్ యూనివర్సిటీ విద్యార్థులు సాగిస్తున్న నిరశన వ్రతాన్ని సోమవారంనాడు కూడా కొనసాగించారు.

## పర్షియా షా సొంత భూములు

### రద్దుచేస్తూ లోగడ ముసాదిక్ జారీచేసిన ఉత్తరువు రద్దు

టెహరాన్, సెప్టెంబర్ 13—పర్షియా షా సొంత భూములను ప్రభుత్వం స్వాధీనం చేస్తూ లోగడ ముసాదిక్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తరువును రద్దుచేస్తూ జాహిదీ ప్రభుత్వం నేడొక ఉత్తరువు జారీచేసింది.

ఈ భూములను సొంత ఆస్తిలేనివారికి పర్షియా షా స్వయంగా పంచిపెట్టుతున్న సంగతి పాఠకులకు విదితమే. కమ్యూనిస్టుపార్టీ సానుభూతిపరులైన 40 మంది ఉపాధ్యాయులు బర్తరఫ్ చేయబడినట్టు కూడా అధికారరీత్యా ప్రకటించబడింది

### ముసాదిక్ అభిమానుల ఉద్యమం

ముసాదిక్‌పట్ల అభిమానం కలిగి, "ప్రతిఘటనోద్యమాన్ని నిర్వహిస్తున్న మూడు రాజకీయ పక్షాలవారు నిన్న ఒక మెమొరాండం ప్రచురిస్తూ, జాహిదీ ప్రభుత్వం చట్టవిరుద్ధమైనదని పేర్కొని జాహిదీపై యుద్ధాన్ని కొనసాగించగలమని పేర్కొన్నారు

డాక్టర్ ముసాదిక్‌పట్ల అభిమానంగల అన్నివర్గాలవారు రహస్యంగా ఉద్యమాన్ని సాగించాలనికూడా అది పురోద్బోధించింది

ఇరాన్‌పార్టీ, పర్షియా ప్రజాస్వాతంత్ర్య సమితి, థర్డ్ ఫోర్స్ పార్టీల ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు.

### కోర్టు మార్షల్‌లో విచారణ

డాక్టర్ ముసాదిక్‌ను కోర్టు మార్షల్‌లో విచారించాలని పర్షియా షా నేడొక ఉత్తరువు జారీ చేశాడు

అన్యాయమైన రెఫరెండం పెట్టి పార్లమెంటును ఆయన రద్దు చేశాడని, తనను బర్తరఫ్ చేస్తూ షా జారీ చేసిన ఉత్తరువు తెచ్చినవారిని ముసాదిక్ అరెస్టు చేసినాడని, షా అంగరక్షకులను నిరస్త్రం చేశాడనే మున్నగు ఆరోపణలు చేయబడగలవని తెలుస్తున్నది. కొన్ని తప్పులు చేసినట్టు డాక్టర్ ముసాదిక్ ఒప్పుకున్నట్టు, బతకాలన్న ఆశ తనకు లేదని, విచారణకు ఒప్పుకుంటానని డాక్టర్ ముసాదిక్ అన్నట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరన్నారు.

(2 వ పేజీ తరువాయి)

శ్రీ హనుమంతయ్య: కాని బళ్ళారి లోటు ప్రాంతమండీ, వారూ నివేదికే దానికి ప్రమాణం బళ్లారి తాలూకాలు మైసూరుకు ఆర్థికంగా భారం.

రాజాజీ: తుంగభద్ర నీటి వాతకంతో లోటు ప్రాంతం సస్యశ్యామల మౌతుందండీ!

శ్రీ హనుమంతయ్య: ఇప్పటి పరిస్థితిని బట్టి బళ్ళారి మైసూరుకు బరువే. రేపటి సంగతేమిటో మనకు తెలీదు

బళ్ళారి తాలూకాలలో ఇకమీద కూడా మద్యనిషేధం అమలులో వుంటుందని శ్రీ హనుమంతయ్యగారన్నారు.

# ఆంధ్రలో వివిధ ప్రభుత్వ శాఖల ప్రధానోద్యోగులు

## —మద్రాసు ప్రభుత్వం అధికార ప్రకటన

మద్రాసు, సెప్టెంబరు 14—నూతన ఆంధ్రరాష్ట్రంలోని వివిధ పరిపాలనా శాఖల ప్రధానోద్యోగుల పేర్లను మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది.

ప్రస్తుతం వీరు స్పెషల్ ఆఫీసర్ల హోదాలో పని చేస్తారు. వీరితో మద్రాసు ప్రభుత్వ శాఖలలో కూడా జరిగిన మార్పులు ప్రకటించబడ్డాయి.

మద్రాసు చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు శ్రీ యం. ఏ. వెంకటరమణ నాయుడు న్యాయశాఖకు స్పెషల్ ఆఫీసర్‌గా వుంటారు. మద్రాసు ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ యస్. ఆర్. కైవార్ (ఐ. సి. యస్.) ఆరోగ్యశాఖకు స్పెషల్ ఆఫీసర్‌గా వుంటారు ఆరోగ్యశాఖ డిప్యూటీ కార్యదర్శి మిస్టర్ సైయద్ అబ్దుస్ సుభాన్ (ఐ. ఏ. యస్) ఆరోగ్యశాఖ కార్యదర్శి బాధ్యతలను నిర్వహిస్తాడు.

మలబార్ కలెక్టర్ శ్రీ ఆర్. ప్రసాద్ (ఐ. సి. యస్) డెవలప్‌మెంట్ డిపార్టుమెంటు స్పెషల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

మల్లాపురం సబ్-కలెక్టర్ శ్రీ పి. కె నంబియార్ (ఐ ఏ. యస్) మలబార్ కలెక్టర్ బాధ్యతలను స్వీకరిస్తారు.

మత్స్యశాఖ డైరెక్టర్ శ్రీ కె. యస్. అనంతరామన్ (ఐ. సి యస్) స్థానిక పరిపాలనా శాఖ స్పెషల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

శ్రీ యస్. భగవాన్‌దాస్ (ఐ ఏ. యస్) గ్రామ సంక్షేమశాఖ స్పెషల్ ఆఫీసర్‌గా పని చేస్తారు, రామనాథపురం కలెక్టర్ శ్రీ పి. పి వి. వైద్యనాథన్ (ఐ. సి. యస్.) రవాణా శాఖ స్పెషల్ ఆఫీసర్‌గా నియమింపబడ్డారు.

నెల్లూరులో ట్రెయినింగ్ పొందుతున్న శ్రీ ఏ. చంద్రశేఖరన్ (ఐ. ఏ. యస్), రెవిన్యూబోర్డు ఆఫీసులో డైరెక్టర్ ఆఫ్ సెటిల్‌మెంట్సు స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన శ్రీ ఏ. గౌసు మొహిద్దీన్ స్థానే సెటిల్‌మెంట్సు ఆఫీసర్‌గా నియమింపబడ్డారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు (పి. డబ్ల్యు. డి) శ్రీ ఆర్. శివసుబ్రహ్మణ్యం కృష్ణా వెస్టరన్‌డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా నియమించబడ్డారు డిజైన్సు ఇంజనీరు శ్రీ హరిహర అయ్యర్ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (బిల్డింగ్సు)గా నియమించబడ్డారు.

శ్రీ ఇ. రామకృష్ణ, లెఫ్టినెంటు కె చంద్రశేఖరావుగార్లు ఇండస్ట్రీస్ కామర్సుశాఖ అసిస్టెంటు డైరెక్టర్లుగా మరి కొంతకాలం పని చేస్తారు.

## కర్నూలులో ప్రభుత్వోద్యోగి ఇంట బంది పోటు

### ముగ్గురిని తీవ్రంగా గాయపరచి సొత్తు అపహరించిన వైనం

కర్నూలు, సెప్టెంబర్ 13—ఆంధ్రరాజధాని ఏర్పాట్ల సందర్భంలో పి. డబ్ల్యు. డి. స్పెషల్ సబ్ డివిజన్‌లో పని చేస్తున్న సూపర్‌వైజర్ శ్రీ సి అచ్యుతరామయ్యగారు, ఆయన సతీమణి శ్రీమతి అన్నపూర్ణగారు, వారి పొరుగున నివసిస్తున్న శ్రీ ఏ. సుబ్బయ్యగారు (వ్యవసాయ శాఖలో పని చేస్తున్న క్రిమి శాస్త్రజ్ఞులు)గత రాత్రి తీవ్రమైన గాయాలతో స్థానిక ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్చబడ్డారు.

దొంగల గుంపుతో జరిగిన పోరులో వారికి గాయాలు తగిలినవి.

కర్నూలులోని నరసింగరావు పేటలో వారి ఇంటిలో దొంగలుపడి నగలు, మంగళసూత్రం సుమారు 1,200 రూపాయల విలువగల బట్టలు ఎత్తుకుపోయినారు.

అర్ధరాత్రివేళ వీధిగుమ్మం తలుపును దొంగలు గట్టిగా గుద్దుతుండగావిని, శ్రీ అచ్యుత రామయ్యగారు లేచారట. క్షణంలో దుండగులు తలుపుల బద్దలుకొట్టి గబగబ లోపల ప్రవేశించారు, వారు అచ్యుత రామయ్యగారిని కర్రలతో కొట్టారు. ఆయన భార్యను

(మిగతా 3 వ కాలంలో)


పగులగొట్టుచున్న తలనొప్పియా?

**శారిడన్‌ను పుచ్చుకోండి**

దీనిలో యాస్పిరిన్‌గాని, మత్తుమందులుగాని లేవు-పుచ్చుకొన్నతరువాత నిరుత్సాహపరచే లక్షణములు లేవు. శారిడన్ నొప్పిని పోగొట్టును!



**ఎగ్జిమా గజ్జి 7 నిమిషాల్లో అంతరించును**

మీ చర్మంమీద 5 కోట్ల సన్నని సందులు, రోమకూపములు కలవు. క్రిములు వీటిలో దాగి గజ్జి, పగుళ్లు, ఎగ్జిమా, మంట, దురద, తామర, మొటిమలు, పాదముల గజ్జి, తదితర చర్మవ్యాధులను కలిగించును. సాధారణ చికిత్సలు తాత్కాలికముగా ఉపశమనము కలిగించును. ఎందువల్లననగా, అవి క్రిముల కారణమును రూపుమాపవు. క్రొత్తగా కనిపెట్టిన నిక్సోడెర్మ్ (NIXODERM) 7 నిమిషాల్లో క్రిములను సంహరించి ఒక వారములో మీ చర్మమును మృదులపరచును. ఇది పనిచేయనిచో ఖాళీప్యాకేజి వాపసుచేసిన వెంటనే డబ్బు తిరిగి యిచ్చివేయబడును. నేడే మీ కెమిస్టులవద్దనుండి గ్యారంటీ నిక్సోడెర్మ్ (NIXODERM) తెచ్చుకొని చర్మవ్యాధుల నివారణ చేసుకొనండి.

**Nixoderm** నిక్సోడెర్మ్ చర్మవ్యాధులకు.





# 'సత్ప్రవర్తనమే సంస్కృతి'

## భారతీయ ఆత్మ నిగ్రహ వాదమే సరైందని సాంస్కృతికసమావేశంలో రాజాజీ ఉద్ఘాటన

మద్రాసు, సెప్టెంబర్ 13—

"అంతర్జాతీయ కమ్యూనిజాన్ని ప్రతిఘటించడానికి మనం "స్వాతంత్ర్యం" నినాదంకంటె "ఆత్మనిగ్రహం" నినాదాన్ని స్వీకరించడం ఉత్తమం" అని నేటి ఉదయం ఇక్కడ జరిగిన సాంస్కృతిక స్వాతంత్ర్య సంస్థ భారతీయశాఖ ద్వితీయ వార్షిక సమావేశానికి ప్రారంభోత్సవం చేస్తూ మద్రాసు ముఖ్య మంత్రి రాజాజీ ఉద్బోధించారు. ఆదర్శ ప్రవర్తనమే అన్నిటికన్నా ముఖ్యమైనదని ఆయన హెచ్చరించారు.

"ఆత్మ నిగ్రహం" నినాదంతో, నైతిక విలువలమీద ఆధారపడ్డ ఆదర్శ ప్రవర్తనను యుద్ధసాధకంగా గైకొని ప్రపంచం కమ్యూనిజాన్ని ప్రతిఘటించాలని రాజాజీ ప్రకటించారు

"స్వేచ్ఛవల్ల లాభంలేదు. అది లైసెన్సుగా మారిపోయి అరాజకానికి దారి తీస్తుంది. ప్రభుత్వ శాసనంవల్ల లాభంలేదు, అది నియంతృత్వంగా మారిపోయి క్రౌర్యానికి దారితీస్తుంది నిగ్రహం, ఆత్మనిగ్రహం ఒక్కటే సరియైన నినాదం" అని రాజాజీ అన్నారు

"నిరంకుశ స్వేచ్ఛతోకూడిన సంస్కృతి ఒకరిది. సర్వదిగ్బంధ నిర్బంధాలతో కూడిన సంస్కృతి మరొకరిది ఈ రెంటి మధ్య భారతీయ సంస్కృతి నిలబడివున్నది ఇది ఆత్మనిగ్రహంతో కూడుకొన్న సంస్కృతి బైటనుంచి ఏ స్వేచ్ఛా నిర్బంధాలూ దీనిని బాధింపవు" అని ఆయన వివరించారు.

సంస్కృతి అనగా ఏమిటి? స్వేచ్ఛ అనగా ఏమిటి? వీటితో మనకు పనేమిటి అని ప్రశ్నించి రాజాజీ ఇలా అన్నారు:

"సంస్కృతి అంటే కళకాదు సాహిత్యం కాదు. సంగీతంకాదు. నృత్యంకాదు చిత్రలేఖనంకాదు. అది ప్రజల ఆమోదాన్ని పొందిన ఒక విశిష్ట ప్రవర్తన సంస్కృతికి, స్వేచ్ఛకు సంబంధమేలేదు సంస్కృతి కలవారు తాను స్వేచ్ఛాజీవిగా భావించుకోలేరు అతరు తనపై తాను అనేక నియమాలను పెట్టుకొంటారు. సంస్కృతి అనేది సమాజం తనపై తాను పెట్టుకున్న నియమాల పద్ధతి, సమాజం శ్రేయస్సుకోసం దానిప్రజలు తరతరాలుగా ఒప్పు తప్పుల గీట్లు రాళ్ళద్వారా పరిశోధించి, సర్వజనామోదకరంగా నిర్ణయించిన నియమ నిబద్ధమైన ఒకరీతి ప్రవర్తనే సంస్కృతి. ఈ నియమాలను ఆమోదించి ప్రవర్తించడంలో సమాజానికి శ్రేయస్సు, వ్యక్తికి ఆనందం కలుగుతాయి. అటువంటి సంస్కృతిలో స్వాతంత్ర్యం తప్పకుండా ఒక భాగంగా వుంటుంది.

"సంస్కృతి వేరు, ప్రభుత్వ శాసనం వేరు. వ్యక్తిగత స్వేచ్ఛ తెచ్చిపెట్టే అరాజకాన్ని అణచడంకోసం రాజశాసనం పుట్టింది వ్యాధికంటె ఔషధం ఎక్కువ బాధకరంగా పరిణమించింది రాజశాసనం నిరంకుశమై పీడాకరంకాగానే మళ్ళీ దానినుంచి విముక్తి పొందడానికి 'స్వేచ్ఛా' నినాదం బైలుదేరింది ఇదీ మానవాభ్యుదయఆవర్తక్రమం. ఇందులో ఒకటి అమెరికానుంచి, మరొకటి రష్యానుంచి బైలుదేరాయి అయితే అమెరికా స్వేచ్ఛానినాదంగాని, రష్యా ప్రభుత్వ శాసన నినాదం గాని సరియైనవి కావు, భారతీయమైన ఆత్మనిగ్రహనినాదమే శ్రేయస్కరమైనట్టిది

ప్రతి సంస్కృతికీ ఒకభావం ప్రాతిపదికగా వుంటుంది గ్రీస్ దేశపు సంస్కృతికి సౌందర్యం ప్రాతిపదిక రోమ్ దేశపు సంస్కృతి ఒక విధమైన న్యాయ ధర్మం చుట్టూ అభివృద్ధి చేయబడింది అదే విధంగా భారతీయ సంస్కృతికి మూలం ఆత్మనిగ్రహం దీనినే గాంధీజీ ఒక మహా రాజకీయ విప్లవం బలంతో ప్రతిపాదించాడు మన ఉపనిషత్తులు, భగవద్గీత ప్రతిపాదించిన ధర్మం ఇదే.

తరువాత హిందూ ధర్మ సూత్రాలను కొన్నింటిని ఉదహరించి, మానవుడు తన మనస్సును తాను స్వాధీనం చేసుకోవాలనేదే భారతీయ ధర్మసూత్రాల సారాంశమని రాజాజీ అన్నారు. ఆధునిక నాగరికతలో తన పరిసరాలమీద, ప్రకృతిమీద మానవుని ఆధిపత్యానికే ప్రాధాన్యత ఇవ్వబడుతున్నది. తనపై తాను ఆధిపత్యాన్ని సాధించుకోవడాన్ని మానవుడు మరిచిపోతున్నాడు. ఏ సమాజపు సంస్కృతి అయినా ఆ ప్రజల ఆమోదాన్ని పొందిన సత్ప్రవర్తనమేనని రాజాజీ అన్నారు. హిట్లరు, కమ్యూనిస్టులు చెప్పినట్టు సత్యం మనకు ఉపయోగపడే తాత్కాలిక సాధనం కాదన్నారు. అది శాశ్వతమైన, బలమైన శక్తి అన్నారు. ఆత్మిక శక్తికి లోబడ్డ నిగ్రహంతో కూడిన ప్రవర్తనమే సంస్కృతి అన్నారు అదే కళకు కళనీయతను, సౌందర్యానికి సొబగును కలిగించేదన్నారు.

ఈ సమావేశానికి అధ్యక్షతవహించిన ఉత్తరప్రదేశ్ హోంమంత్రి శ్రీ సంపూర్ణానంద మాట్లాడుతూ, భారతీయుల భావస్వాతంత్ర్యానికీ, కమ్యూనిస్టుల భావ విరోధానికీ గల తేడానుగురించి వివరించారు.

మిస్ శ్యామలాస్వామి ప్రార్థనతో సమావేశ కార్యక్రమం ప్రారంభమయింది.







# బియ్యం దిగుమతికి లైసెన్సులు

## ఇండియా ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13—ద్రవ్యమారక సౌలభ్యం కల దేశాలనుంచి బియ్యం దిగుమతికి వర్తకులకు లైసెన్సులు మంజూరు చేయడానికి ఇండియా ప్రభుత్వం నిశ్చయించింది.

ఈ సంగతిని వివరిస్తూ, సెప్టెంబర్ 13 వ తేదీని వెలువడిన అసాధారణ గెజట్‌లో ఇండియా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది

ఇందుకు సంబంధించిన దరఖాస్తులన్నీ "చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఇంపోర్ట్స్, న్యూఢిల్లీ" అన్నచిరునామాకు పంపించాలి వీటితోపాటు, కోరినంత సరుకును పూర్తిగా దిగుమతి చేసుకోవడానికి దరఖాస్తుదారుకు గల స్తోమతు వివరాలన్నీ కూడా తెలియపరచాలి బియ్యం సరఫరా చేయగలమని విదేశాలలోని వర్తకులు పంపించిన లేఖలను కూడా జతపరచాలి ఆయా దరఖాస్తుల మంచి చెడ్డలనుబట్టే లైసెన్సులు జారీ చేయబడగలవు

అయితే ఈ విధంగా దిగుమతి చేయబడిన బియ్యాన్ని రేషనింగ్ అమలులో వున్న ప్రాంతాలలో అమ్మరాదు

# 'కూపదానోద్యమంలో పాల్గొనండి'

## వినోబాజీ జయంత్యుత్సవంలో ప్రధాని నెహ్రూ ఉద్బోధ

వార్ధా, సెప్టెంబర్ 11—ఆచార్య వినోబాభావేచే కొత్తగా తలపెట్టబడిన కూపదానోద్యమంలో వ్యవసాయదారులంతా ఉత్సాహంతో పాల్గొనాలని భారత ప్రధాన మంత్రి పండిట్ నెహ్రూ ఆచార్య వినోబాభావే 59 వ జయంత్యుత్సవ సందర్భంలో పంపిన సందేశంలో పేర్కొన్నారు.

వినోబా భావే తమ దీర్ఘమైన కాలి నడక యాత్రల ద్వారా ప్రజలలో నూతనోత్తేజం ప్రజ్వరింప చేశారనీ, ఆయన భూదానయజ్ఞ సందేశం దేశం నలుమూలలా మారుమోగిందనీ, చాలామంది తమ శక్త్యానుసారం భూదాన యజ్ఞ నిధులకు అందుకొని దానిలో పాల్గొన్నారనీ, ఆచార్య వినోబా నూతన కార్యక్రమాన్ని ప్రజలముందు పెట్టారనీ, రైతులకు సహాయం చేయడం కోసం సంపత్ దానంగురించి ప్రచారం చేశారనీ, నూతులను త్రవ్వడం కోసం ప్రత్యేక విజ్ఞప్తి చేశారనీ, వ్యవసాయ పనిముట్లు లోపిస్తే కేవలం భూమివల్ల రైతుల కెట్టి ప్రయోజనం వుండబోదనీ, దేశంలో సాగుకు కోసం నూతులు అత్యావశ్యకమనీ, వినోబా భావే నూతన సందేశాన్ని ప్రజలు సుహృద్భావంతో అర్థం చేసుకొని నూతుల నిర్మాణ కార్యక్రమంలో సహాయ పడుతారని ఆశిస్తున్నానని ప్రధాని పండిట్ నెహ్రూ తన సందేశంలో పేర్కొన్నారు.

ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ రెండు బావులను బహూకరించారు. శ్రీ నెహ్రూకూడా యీ కొత్తకార్యక్రమం విజయం పొందాలని ఆశీర్వదిస్తూ ఒక బావిని బహుమతిగా యిచ్చారు.

బావులను విరాళాలుగా గైకొంటున్న శ్రీమతి జానకీదేవి బజాజ్ నేడు ఢిల్లీనుంచి పలువురు పంపిన 20 నూతులను సేకరించారు బీహారు, కలకత్తా, ఢిల్లీ ప్రాంతాలలో యిప్పటికి 153 బావులు సేకరించబడ్డాయి.

సేవాగ్రాంలోని వివిధ నిర్మాణ కార్యక్రమ సంస్థలు ఆచార్య వినోబాభావే 59వ జయంత్యుత్సవాన్ని జరిపాయి. ఇప్పుడు జరిగిన బహిరంగసభలో వినోబాభావే చేస్తున్న సేవను ప్రశంసించారు.

భూదానయజ్ఞోద్యమ వ్యాప్తికోసం, మరికొని ఉత్సాహపరచే నిమిత్తం సేవాగ్రాం కార్యకర్తలు పరిసరాలలో వున్న గ్రామాలకు వెళ్లారు ఆచార్యవినోబాభావే చిరకాలం వర్ధిల్లాలని ఆశ్రమంలో ప్రార్థనలు జరిపారు.

# గూడూరు ఆసుపత్రికి భూరి విరాళం

## 16 వేలతో వార్డు కట్టించడానికి శ్రీ గుంపెర్ల సుబ్బరాయులుశ్రేష్ఠి వాగ్దానం

గూడూరు, సెప్టెంబర్ 6—గూడూరుపట్టణ వణిక్ప్రముఖులు శ్రీ గుంపెర్ల సుబ్బరాయులు శ్రేష్ఠిగారు స్థానికప్రభుత్వం ఆసుపత్రిలో ఒక వార్డును నిర్మించడానికి అంగీకరించారు దానికి 2 వ తేదీన కెప్టెన్ సుంకర రామచంద్రరావు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమానికి పలువురు పురప్రముఖులు వచ్చారు.

సదరు వార్డులో పదిమంది రోగులకు వసతి కల్పించ బడగలదట. వార్డుదాత శ్రీ జి. ఎస్. రాయులుగారు వసీన వర్ధతులో వార్డును నిర్మించడమేగాక అందుకు కావలసిన సదకళు, విద్యుచ్ఛక్తి సదుపాయాలు కల్పించడానికి వాగ్దానం చేశారు ఇది జనరల్ మెడికల్ వార్డుగా వ్యవహరింపబడుతుంది ఇందుకు రు. 16,000 లు ఖర్చుకాగలదని అంచనా వేయబడింది.

# కొవ్వూరు పంచాయతీబోర్డు అధ్యక్షుని ఎన్నికపై పిటిషన్ కొట్టివేత

కొవ్వూరు, సెప్టెంబరు 8—గత ఏప్రిల్ 29 వ తేదీని పశ్చిమ గోదావరిజిల్లా కొవ్వూరు పంచాయతీ అధ్యక్షుని ఎన్నిక చెల్లనేరదని వోటర్లు శ్రీ చిక్కాల కృష్ణారావు, శ్రీ వంగల అన్నపూర్ణశాస్త్రిగార్లు ఎలక్షన్ కమిషనర్ (జిల్లా మునసబ్) ఎదుట లోగడ దాఖలు చేసిన పిటీషన్‌ను ఎలక్షన్ కమిషనర్ శ్రీ కె అప్పారావుగారు ఈ నెల 3 వ తేదీన కొట్టివేస్తూ తీర్పు చెప్పారు.

# "రాజమండ్రివద్ద గోదావరికి గండ్లు పడ్డం ఆశ్చర్యం"

## —మద్రాసు రెవిన్యూమంత్రి అభిభాషణ

రాజమండ్రి, సెప్టెంబర్ 13—

ప్రవాహం ఉధృతంగా లేని రాజమండ్రివద్ద గోదావరి నదికి గండ్లు పడటం సామాన్య ప్రజలకు కూడా చాలా విచిత్రంగా కన్పడుతుందని నేడిచ్చట మద్రాసు రెవిన్యూ మంత్రి శ్రీ మాణిక్యవేలు నాయకర్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రవాహం ఉరవడి చాలా తీవ్రంగా వుండే చిడిపివద్ద నదిని గండి పడకుండా నివారించగలగడం ఆశ్చర్యంగా వుందని కూడా ఆయన అన్నారు.

డాక్టర్ ఎ బి నాగేశ్వరరావు శ్రీయన్ వి రామారావు (యం యల్ ఎ)గార్లతోను, జిల్లా కలెక్టర్‌తోను కలిసి పట్టణంలో వరద దెబ్బతిన్న ప్రాంతాలన్నిటినీ మంత్రిసందర్శించారు

వరదవల్ల నష్టపడిన మధ్య తరగతి ప్రజలకు తక్షణ సహాయం అందజేయడమే ప్రభుత్వానికి తక్షణ సమస్యగావుందనీ, వారికి ఎట్టి సహాయం చేయబడాలనే విషయాన్ని గురించి ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నదనీ మంత్రి తెలిపారు.

గవర్నమెంటు ఆర్ట్సు కాలేజీవద్ద ప్రస్తుతం వేయబడుతున్న గుడిసెలను మంత్రి పరిశీలించారు. అవి చాలాబాగున్నవనికూడా అన్నారు

అద్దె యిండ్లలో నివసిస్తూ తమ సర్వస్వం కోల్పోయినవారికి ఎట్టి సహాయం చేయబడలేదని నివేదించగా, వారికికూడా సహాయం చేసే విషయమై యోచించబడాలని మంత్రి అభిప్రాయం వెల్లడించారు.

విత్తనపుధాన్యాలు విరివిగా తెప్పించి గిట్టింపుధరలకు రైతులకు సప్లయి చేయుంచవలసినదిగా ఏజెన్సీ ప్రాంతంలో తమకు చాలా విజ్ఞాపనలు చేయబడ్డాయని మంత్రి తెలిపారు

ఈ అత్యవసర పరిస్థితిలో గృహనిర్మాణ కవసరమైన సిమెంటు, ఇనుము దొరకడం చాలా కష్టంగా వుందని తెలపగా, తగు సహాయం చేయగలమని మంత్రి వాగ్దానం చేశారు.

తాము వరదలలో చాలా నష్టపడ్డామనీ, అయినా తమకు ఇంతవరకు ప్రభుత్వం ఎట్టి సహాయం చేయలేదనీ, కోటిలింగాలపేట హరిజనులు మంత్రికి విన్నవించుకున్నారు.

# పేద విద్యార్థులకు మూడు నెలల జీతం మినహాయింపు

## స్పెషల్ ఆఫీసర్ సత్యనాథన్‌కు విజ్ఞప్తి

రాజమండ్రి, సెప్టెంబర్ 12—మద్రాసు పారిశ్రామిక ప్రదర్శనాని కివ్వబడిన 150 టెంటుడేరాలను తూర్పు గోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలలో అమ్మించవలసిందిగా ఇనుపవర్తకుల సంఘం ఉపాధ్యక్షుడు శ్రీ యన్. శేషగిరిరావుగారు రెవిన్యూబోర్డు సభ్యుడు, వరద బాధితుల సహాయ కార్యక్రమ నిర్వహణకు నియమింపబడిన స్పెషల్ ఆఫీసర్ అయిన శ్రీ సత్యనాథన్‌గారికి విజ్ఞప్తిచేశారు.

శ్రీ ప్రభాకరచౌదరి (యం. యల్. ఏ), శ్రీ డి. వెంకటరావు (యం. యల్. ఏ)గార్లు స్పెషల్ ఆఫీసర్‌కు ఒక మెమోరాండం సమర్పించారు. పబ్లిక్ సెలవులుగా కలెక్టర్ ప్రకటించిన అయిదు రోజులకు పేపర్‌మిల్లు పనివారికి జీతా లివ్వలేదన్న సంగతి వారు స్పెషల్ ఆఫీసర్‌కు తెలియజేశారు.

వరదలవల్ల విశేషంగా నష్టపడిన విద్యాసంస్థలకు ధనసహాయం చెయ్యవలసిందిగా వారు కోరారు.

అర్హులైన విద్యార్థులకు మూడునెలల జీతం లేకుండా చెయ్యవలసిందని, మధ్యతరగతికి చెందిన ప్రజలకు బట్టలు ప్రభుత్వం పంపకం చేయించవలసిందని వారు సూచించారు.

# "డిక్రీల అమలు ఆపు చేయాలి"

రాజమండ్రి, సెప్టెంబరు 7-తూర్పు గోదావరిజిల్లా కృషికార్ లోకపార్టీ కన్వీనరు శ్రీ పెండ్యాల సత్యంగారు ప్రభుత్వానికి క్రింది విషయాలు గల మెమోరాండం అందజేశారు:

"వరద మూలంగా రైతులు అపారనష్టమునకు గురిఅయినారు. వారు నిలద్రొక్కుకొను స్థితిలో లేరు. ప్రస్తుతం రైతులు తిరిగి సేద్యం చేసుకొనుటకు అవసరమగు పెట్టుబడులకు, కుటుంబ పోషణకుగాను, ప్రభుత్వం మీదనే ఆధారపడి వున్నారు. ఈ తరుణంలో ఋణదాతలు, అదను చూచుకొని, డిక్రీలు అమలు పరిస్తే ఆర్థిక పరిస్థితులు పూర్తిగా చెడిపోయిన ప్రాంతాలలో తక్కువ కిమ్మత్తులకే ఆస్తులు కాజేయగలరు. కాన అలా జరుగకుండా తక్షణం అమలులోనికి రాగల ఆర్డినెన్సు ప్రభుత్వం చేయడం అవసరం.

"ఋణదాతలు ఆర్డినెన్సు కాలంలో చేయు అన్యాక్రాంతములు చెల్లకుండా చేయవచ్చు.

"గోదావరి వరదల మూలంగా లంకలు పూర్తిగాఇసుకమేటలువేసి, నదిలోకలిసిపోయినవి. గోతులుగాను పడి వ్యవసాయమునకు పనికిరాకుండాపోయినవి. కాన, ప్రభుత్వం పాటలంకలకు రైతులుచెల్లించిన ధరావతులు వాపసు యిస్తూ, పోగా మిగిలినప్రాంతాలలో సేద్యమునకు పనికివచ్చే ప్రదేశాలను పరిశీలించి అందుపైన తేలినభాగమునకు ఆ ప్రతిపాట మొత్తంలో దామాషారేటు నిర్ణయించవలెను ఇసుకమేటలను బుల్‌డోజర్ల ద్వారా తొలగించాలి."

# గోదావరి డెల్టాలో కాల్వల మరమ్మత్తు

## పూర్తి చేయబడి నీరు పుష్కలంగా సప్లయి అవుతున్నదట

రాజమండ్రి, సెప్టెంబర్ 14—గోదావరి డెల్టాలో ఇటీవల వరదలవల్ల తెగిపోయిన పెద్ద, చిన్న కాల్వగట్లన్నీ పూర్తిగా మరమ్మతు చేయబడి పైరులకు పుష్కలంగా నీరు సప్లయి చేయబడుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది మురుగు కాల్వల గట్ల మరమ్మతులు కూడా పూర్తి చేయబడినట్లు తెలుస్తున్నది

నది కరకట్టలపై గండ్లు పూడ్చడానికి 20,000 మంది కూలీలు పనిచేస్తున్నారు. ఈ గండ్లుకూడా చాలభాగం పూడ్చివేయబడినవి మిగిలివున్న పనికూడా ఒక వారం రోజులలో పూర్తి కాగలదని భావింపబడుతున్నది.

# గోదావరి వరద వార్తాచిత్రం

## ఈనెల 4 వ తేదీని విడుదల అయిందని పార్లమెంటులో మంత్రి ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 — గతమాసం 15 వ తేదీనుంచి ఒక వారం రోజులపాటు విలయతాండవం చేసిన గోదావరి వరదభీభత్సాన్ని, గృహాలకు, ఆస్తులకు, పైరులకు దానివల్ల కలిగిన అపారనష్టాన్ని ఒక వార్తాచిత్రంగా ఇండియా ఫిలింస్ డివిజన్ తయారుచేసిందని నేడు ప్రజాప్రతినిధుల సభలో శ్రీ రఘురామయ్యగారి ప్రశ్నకు డాక్టర్ కేస్కార్ సమాధానం చెప్పారు.

ఈ వార్తా చిత్రం సెప్టెంబర్ 4 వ తేదీని విడుదల చెయ్యబడిందన్నారు.

దేశం మొత్తంమీద విడుదల చేయబడ్డ ఈ వరద చిత్రం మీద వ్యాఖ్యానం ఇలా వుంది

"ఆంధ్రలో గోదావరివరదవల్ల అపారమైన నష్టం సంభవించింది. రాజమండ్రి, పోలవరం, డెల్టా ప్రాంతాలు ఎక్కువగా దెబ్బ తిన్నాయి వందలకొలది చదరపు మైళ్ళ భూభాగం విపరీతమైన ఆస్తి, ప్రాణనష్టాలకు గురిఅయింది

"ప్రజలు రక్షణ కోసం, తీవ్రావేశంతో దూసుకున్న ప్రవాహంనుంచి తలదాచుకోడం కోసం ఇండ్ల కప్పుల మీదికి ఎగ్రబాకారు వేలకొలది ప్రజలు నిరాశ్రయులైనారు. అన్ని విధాల రవాణా, వార్తాసాధనాలు విచ్ఛిన్నమైపోయాయి ఆస్తికి కలిగిన నష్టం అంచనాకు అందదు. ఇంతటి మహావిపత్తును మద్రాసు రాష్ట్రం మునుపెన్నడూ అనుభవించి వుండలేదు.

"వరద బాధానివారణకు రాష్ట్రప్రభుత్వం ఆరుకోట్ల రూపాయలను మంజూరుచేసింది. ఈ వరదబాధా నివారణ నిధికి విరాళాలను ఇవ్వవలసిందిగా ప్రజలను కోరుతూ ప్రధాని నెహ్రూ ఒక ప్రత్యేక విజ్ఞప్తిని చేశారు."

# రు 500 ల విలువగల బట్టల పంపకం

రాజమండ్రి. సెప్టెంబర్ 12—గుంటూరు జిల్లా భారతసేవక్ సంఘం ఆర్గనైజర్ డాక్టర్ పి, పీరయ్య చౌదరిగారు విన్న రామచంద్రపురం తాలూకాలోని బడుగువాని లంకవువెళ్ళి అచ్చట పరిస్థితిని చూచారు.

వరద బాధితులైన పేద విద్యార్థులకు ఆయన రు 500/ల ఖరీదుగల బట్టలు పంచిపెట్టారు.

కమ్యూనిజాన్ని విరోధించే చట్టంకింద ట్రేడ్ యూనియన్ కార్యనిర్వాహక పదవిని నిర్వహిస్తూ మిస్ నాస్పిరిక్‌ను దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆదేశించింది.

# అధికోత్పత్తిద్వారా ఆర్థికాభ్యుదయం

## పారిశ్రామికులసంఘం సూచనలు

బొంబాయి, సెప్టెంబర్ 13—దేశంలో నానాటికి నిరుద్యోగం, ముఖ్యంగా విద్యావంతులలోను, నిపుణులుకాని కార్మికులలోను నిరుద్యోగం పెరిగిపోవడం ద్వారా దేశంలో కానవస్తున్న ఆర్థిక దుస్థితిని గురించి ఆల్ ఇండియా మాన్యుఫాక్చరర్స్ ఆర్గనైజేషన్ కేంద్రకమిటీ రెండవసమావేశంలో ఆందోళన ప్రకటించడం జరిగింది తలసరి ఉత్పత్తి, కొనుగోలు శక్తిని పెంచి, ప్రజలలో వాడకం శక్తిని పెంపొందించడానికి అనువైన విధానాలు అవలంబించి, చర్యలు తీసుకోనడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని సూచిస్తూ అందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్లానింగ్ కమిషన్‌కు కింది సూచనలు చేశారు

(1) పారిశ్రామిక సంస్థలకు కమర్షియల్ బ్యాంకీలు అప్పులు విరివిగా ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. పారిశ్రామిక ఆర్థిక సహాయ సంస్థ విరివిగా అప్పులు ఇచ్చే సదుపాయం చూపాలి పంపిణీ చేయని కంపెనీ లాభాలపై ఆదాయం పన్ను తక్కువగా విధించాలి. ఈ చర్యలవల్ల సత్వరం పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులు లభ్యంకాగలవు (2) పంచవర్ష ప్రణాళిక, కమ్యూనిటీ ప్రాజెక్టులలో కూడా చిన్నపరిశ్రమలు, భారీపరిశ్రమల అభివృద్ధి, (3) పరిశ్రమలు, వ్యవసాయంలో అత్యధికోత్పత్తి: రవాణా సదుపాయాలు పెంపొందజేయడం; (4) వస్తువులధరలు తగ్గి వేతనాలు, లాభాలు, ధరలు న్యాయమైన స్థాయిలో నిలబడి వుండడానికి అనువుగా పన్నుల విధానం, కార్మిక శాసనాలు, ప్రభుత్వం కంట్రోల్స్‌లో తగుమార్పులు, (5) దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడానికి అనువుగా ప్రభుత్వం దిగుమతుల విధానాన్ని, స్టోర్సు కొనుగోలు పద్ధతులను మార్చుకోవాలి; (6) పరిశ్రమలను జాతీయం చేయడం ప్రస్తుతానికి విరమించాలి; (7) జనాభా పెరుగుదలను అరికట్టడం; (8) పరిశ్రమంలో అవసరమైనంత మంది కార్మికులను నియమించడానికి, తొలగించడానికి అనువుగా కార్మిక చట్టాలను సవరించాలి.

ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శ్రీ మురార్జీ జె వైద్యా తన అధ్యక్షోపన్యాసంలో ఆర్థికంగా స్వయంపోషకంగాని భాషారాష్ట్రాలను నిర్ణయించడం మంచిది కాదని హెచ్చరిక చేశారు కేంద్రం సహాయం అంటే— దేశంలో పన్నులు చెల్లించేవారందరి సహాయం లేనిదే భాషారాష్ట్రాల నిర్వహణ కష్టం కాగలదన్నారు భౌగోళిక, ఆర్థికపరిస్థితులనుబట్టి కొత్తరాష్ట్రాలను నిర్మాణం చేయాలన్నారు.

దేశంలోని ఆర్థిక పరిస్థితులను గురించి ప్రస్తావిస్తూ, పారిశ్రామిక వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకుల ధరలు తగ్గడంలేదని, అందువల్లనే జీవన వ్యయం హెచ్చుగా వున్నట్టు కనిపిస్తున్నదని అన్నారు దానికితోడు ప్రజల కొనుగోలుశక్తి తగ్గిపోవడంతో పరిశ్రమలు నీరస స్థితికి వస్తున్నవన్నారు పంచవర్ష ప్రణాళిక జయప్రదం కావాలంటే ఈ సమస్యను సత్వరం పరిష్కరించడం అవసరం కాగలదన్నారు.

దేశీయ పరిశ్రమలను అదుపులో వుంచడానికి విదేశాలనుంచి దిగుమతులు చేయడంకంటె దేశంలోనే పారిశ్రామిక సంస్థల మధ్య మార్కెట్‌లో పోటీవుండే పరిస్థితులు కలిగించడం మంచిదన్నారు కూడా.

# శ్రీకాకుళంజిల్లాలో రాజకీయబాధితులకు భూములు

## దరఖాస్తులకు గడువు

శ్రీకాకుళం, సెప్టెంబర్ 13—భూములు కావలసిన రాజకీయ బాధితులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 30 వ తేదీలోగా పెట్టుకొనవలసిందన్న సంగతి అందరికీ తెలియజెయ్యవలసిందిగా కోరుతూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ గతమాసం 28 వ తేదీని ఒక లేఖవ్రాశారు. వివరాలు కావలసినవారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో తెలుసుకోవచ్చునని కాంగ్రెస్ కార్యదర్శి వ్రాస్తున్నారు.

ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ మద్రాసు వచ్చినపుడు ఆయనతో మాట్లాడి రావడానికి ఒక రాయబార వర్గాన్ని పంపించాలని పుదుచ్చేరి, కారైక్కాల్, మాహేలలో విలీనీకరణోద్యమాన్ని నిర్వహిస్తున్న సంస్థలవారు సమావేశమై తీర్మానించారు.

# రేడియో

(సెప్టెంబర్ 16, బుధవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం; 7-0 (తె వా); 7-10 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె 8-0 (అం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు—ఆంగ్ల పాఠం: ప్రసిద్ధిగన్న ఉపనదులు-నీలినైలునది—(ప్రసంగం: జి వేణుగోపాల్, పాఠశాల దినచర్య, 1-0 మద్రాసు బి వలె, 1-30 మద్రాసు ఎ వలె: 1-40 (హిం తె వా), 2-0 మద్రాసు బి వలె. 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు — విద్యార్థుల సమావేశం - దీర్ఘపు సెలవులు అనవసరము చర్చ నిర్వహణ - డి వి శ్యామలరావు, హిందీపాఠం 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రాచీన రాజ్యములు, వాంవాల రాజ్యము ప్రసంగం, సామెతలు, కథలు అరిచే కుక్క కరవనేరదు (ప), సంగీతపాఠము; సాయంత్రం: 5-30 కొప్పోలు సూర్యనారాయణరావు (గా), 5-50 ఎన్ సి హెచ్ కృష్ణమాచార్యులు (వ), 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీతశిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం మేలుకొనవే రాజహంసా తత్త్వం విశేషాలేమిటి? గ్రామాభివృద్ధి ప్రసంగం యు వి రామశాస్త్రి ప్రకటనలు, ధరలు వాతావరణం, 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-ఉపనిషద్వాక్యము: ముక్తికోపనిషత్ ప్రసంగం, ఎమ్ గంగాధరశాస్త్రి 7-30 కల్పలత (రి), 7-45 పుస్తకపరిచయము పి ఎస్ పి దీక్షితులు 8-0 వాడిన పూవులు రచన. వింజమూరి శివరామారావు, 8-45 కొప్పోలు సూర్యనారాయణరావు (గా), 9-0 (అం వా), 9-15 (స్థా. రి), 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3మీటర్లలో ఉదయం 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం, 7-30 లలితాబాయ్ కామన్న (వీ), 8-0 (అం వా): మధ్యాహ్నం: 1-0 మహిళామండలి-1-30 (రి), 1-40 (హిం వా), 1-50 (రి) 4-30 (రి): సాయంత్రం: 6-30 అబ్దుల్ కరీమ్ (గా), 6-0 (అం వా)–స్థానిక ప్రకటనలు, వాతావరణం వాణిజ్యవార్తలు (అం), 6-15 సి ఎస్, రాజలక్ష్మి (గా), 7-0 (స్థా. రి); 7-45 తిరుచ్చివలె 8-0 చిత్తూరు గోపాలకృష్ణన్ (వ), 9-0 (అం వా), 10-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (బి) 270 3 మీటర్లలో ఉదయం 7-0 (తె వా); 7-15 (స్థా రి); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం, 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం: 1-0 (స్థా. రి); 1-30 (అం వా), 1-40 (రి), 1-50 (తె వా); 2-0 విలయ విద్యాంసుడు. (వా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15(రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0(తె వా). 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 మానవనైజము ప్రసంగం మునిమాణిక్యం నరసింహారావు. 8-0 విజయవాడవలె 8-30 కల్లిదైకురిచ్చి ఎస్ లక్ష్మి (గా); 9-30 టి విశ్వనాథన్ (వే): 10-0 (స్థా. రి): 10-30 ప్రసారసమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె వా); 7-15 భీమసేనరావు (గా): 7-45 వెంకట్రావ్ గంగాఖేడ్కర్: ఖయాల్ విభాస్ 8-0 (అం. హిం వా); 8-15 (హిం వా): 8-30 ఎమ్ జగన్మోహన్: గీత్ 8-40 (రి); 8-50 ఎల్ రాయన్న: క్లారినెట్ బైరవి 9-0 వెంకట్రావ్ గంగాఖేడ్కర్: (ఖయాల్ ఆసావేరి), మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 (రి), 1-10 (రి); 1-50 (తె వా); సాయంత్రం 6-0 ఎల్. రాయన్న: క్లారినెట్ కాఫి; 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 సంస్కృత కార్యక్రమం "విక్రమోర్వశీయ" వాఖ్యా సహిత నాటక పఠనము (హిందీ) డాక్టర్ ఆర్యేంద్ర శర్మ; 6-30 ఎమ్. జగన్మోహన్: గీత్ 6-45 గ్రామసీమ మనుచరిత్ర కావ్యపఠనము ఓ. సుబ్బారావు: 7-0 (తె వా); 7-15 గ్రామసీమ-గీతావళి: విశ్వనాథ సత్యనారాయణ రచన: ఎన్. నరసింహారావు, విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-0 నేటి హైదరాబాద్ ప్రసంగం 8-15 ఎన్. సరోజా రాఘవన్ (గా); 8-45 ఎన్ సరోజా రాఘవన్ (గా); 9-0 (అం. ఉ వా.); 9-30 వాసవదత్త నాటిక-(హిందీ) రచన: భగవతీచరణ్‌వర్మ 10-0 వెంకట్రావ్ గంగాఖేడ్కర్: ఖయాల్ బెహాగ్ 10-15 ప్రసార సమాప్తి.

అమెరికాలోని దక్షిణాఫ్రికా రాయబారి జి పి. గుస్తీ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో దక్షిణాఫ్రికా రాయబారవర్గానికి నాయకత్వం వహించగలడని ప్రకటించబడింది.

ఈస్టరన్ రైల్వే టెండర్లు

సీలువేసిన టెండర్లు 27-10-53 మధ్యాహ్నం వరకు కలకత్తా, నేతాజీ సుభాష్ రోడ్డులోని ఈస్టరన్ రైల్వే జనరల్ మేనేజరు ఆఫీసులో తీసుకొనబడును.

టెండరు నెం. ఎస్. ఎస్. 34/53 20-11-53 నుండి 19-11-55 వరకు రెండు సంవత్సరములపాటు. ఈస్టరన్ రైల్వే బెలూర్ స్క్రాప్‌యార్డులోను, లాగ్ యార్డులో మిసలేనియస్ కొయ్య తుక్కు, దూలను కొత్తవి సెకండ్‌హాండ్, మరియు మరమ్మత్ చేయదగిన సామానులు, ఫెరస్, నాన్‌ఫెరస్ సామానులు విక్రయించుట.

పూర్తి వివరములతో టెండరు ఫారాలు కంట్రోలర్ ఆఫ్ స్టోర్సు ఆఫీసు, ఈస్టరన్ రైల్వే, (ఫెయిర్లీ ప్లేస్) కలకత్తాలో ఒక్కొక్క కాపీకి రు 5/-లు (వాపసు ఇవ్వబడదు) చీఫ్ కాషియర్, ఈస్టరన్ రైల్వే కలకత్తాకు చెల్లించి, సదరు రశీదును పరచుచూ, దరఖాస్తు చేసినమీదట పొందవచ్చును.

కలకత్తా వెలుపల నున్న ఫర్ములు సొమ్మును మనీయార్డరు ద్వారా కంట్రోలర్ ఆఫ్ స్టోర్సుకు పంపవచ్చును.

టెండరుదార్లు తమ రేట్లను అంకెలలో అక్షరములలోను తెలుపవలెను. తుడిపివేతలు గాని, కొట్టివ్రాసినట్టిగాని రేట్లు వున్న టెండర్లు నిరాకరింపబడును.



# అట్లప్రగడలో దొమ్మీ

## తుపాకి కాల్పులవల్ల ఒకని మరణం: యిద్దరికి గాయాలు తగిలినట్లు కూడా వార్త

విజయవాడ, సెప్టెంబరు 14—

ఇచ్చటికి 40 మైళ్ళ దూరంలోగల అట్లప్రగడ గ్రామంలో రెండు పార్టీల మధ్య దొమ్మీ జరిగి తుపాకి కాల్పులవల్ల ఒక వ్యక్తి మరణించాడు.

గత శనివారం ఉదయం అట్లప్రగడ గ్రామంలో రెండుపార్టీలకు ఈ దొమ్మీ జరిగింది. తుపాకి కాల్పులవల్ల సుబ్బన్ అనే 40 ఏళ్ళ వయసుగల ఒక వ్యక్తి మరణించాడు, మరి యిద్దరు గాయపడ్డారు

గ్రామంలో ఉభయ పార్టీలకు మధ్య చాలా కాలంగా వున్న విరోధంవల్ల ఈ దొమ్మీ జరిగిందనీ, దొంగతనంగా దాచిపెట్టిన తుపాకులు, బళ్ళేలు స్వేచ్ఛగా వుపయోగించబడినట్లు తెలుస్తున్నది.

వైర్‌లెస్ ద్వారా ఈ సమాచారం తెలియగానే కృష్ణాజిల్లా పోలీసు సూపరింటెండెంటు శ్రీ యస్. రామయ్యపిళ్ళె, ఎ యస్. పి శ్రీ కె రవీంద్రన్ హుటాహుటిని ఆ గ్రామం వెళ్ళి పేరుపొందిన కమ్యూనిస్టు శ్రీ కాట్రగడ్డ గుండయ్యతోసహా పదిమందిని కస్టడీలోకి తీసుకున్నారు

గాయపడిన వారిద్దరు శిథిలావస్థ ఆసుపత్రిలో చేర్చబడి కోలుకొంటున్నారు.

# ఆంధ్రప్రభ గోదావరి నిధి

శ్రీమతి పొట్లూరి కాంతమ్మ గండిగుంట 15-0-0
శ్రీమతి వల్లభనేని అమ్మణి, గండిగుంట 15-0-0
శ్రీ వల్లభనేని వెంకట్రామయ్య గండిగుంట 5-0-0
శ్రీ డి. సూర్యనారాయణ (హెడ్మాస్టర్) బోర్డు ఎలిమెంటరీ స్కూలు, చేబ్రోలు 5-0-0
చెన్నూరు బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు, చెన్నూరు 64-0-0
తాలూకా ఆఫీసు సిబ్బంది, కావలి 30-8-0
శ్రీ ఒంటిపేట రామిరెడ్డి, చక్కరాల 5-0-0
యున్. టి యన్ స్కూలు అండ్ విద్యార్థిని కోకా సుభాషిణి, మండపేట 15-0-0
యూత్‌లీగ్, బొక్కావారిపాలెం, పూఘుమూరు సివారు 100-0-0
స్టాండర్డు ప్రొడ్యూసింగ్ కంపెనీ హుండీ వసూళ్లు, విజయవాడ-2 మాధవరం 5-0-0
విద్యార్థి యూనియన్, ప్రెసిడెంట్ శ్రీ జి. కొండయ్య ద్వారా కంకిపాడు 10-0-0
కలపాడు మల్టిపుల్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ హెచ్. 1828 పోతలపాడు 36-2-0
జి. సూర్యనారాయణ బి.ఏ., బి.ఇడి. అండ్ మై. వి ఆర్. యం. బోర్డు హైస్కూలు 6 వ ఫారం విద్యార్థులు, మేడూరు 10-0-0
[illegible] అమ్మలూరు [illegible] మిడిల్ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు అమృతలూరు 10-0-0
[illegible] బోర్డుహైస్కూలు వసూళ్లు, హెడ్మాస్టర్ ద్వారా, చేము 30-0-0
శ్రీ చావలాల వెంకట్రామయ్య, కారిపూడి 175-0-0
శ్రీ సరస్వతీ మోటార్ రవాణా జగ్గయ్యపేట బ్రాంచివారు, విజయవాడ 25-0-0
నత్తవాయి బోర్డు హైస్కూలు విద్యార్థి పరిషత్ వసూళ్లు (వైయా) విజయవాడ 60-0-0
ఇందులో దవ్వాకుల పల్లి 103-0-0, చిరునోముల 100-0-0, వేముల వర్స గోవిందాపురం 77-0-0, కన్నెవీడు 10-0-0, పోలంపల్లి 43-0-0, చొప్పకట్లవారిపాలెం 24-0-0 లింగాల 15-0-0, కంబంపాడు 15-0-0, అన్నవార్తి 9-4-0, పెదబీరవల్లి 9-0-0. 435-4-0
దెందులూరు గారపాటి హైమావతి బోర్డు హైస్కూలు శ్రీ వి. సోమేశ్వరరావు ద్వారా, దెందులూరు 30-0-0
శ్రీ రామకృష్ణ భజనసమాజం మోదుకూరు 7-5-0
శ్రీ వి కళ్యాణరావు ఎలిఫెంట్సు గార్డెన్స్ విశాఖపట్నం 10-0-0
శ్రీ యస్. వి వి ఆర్. సుబ్రహ్మణ్యం, కొత్తపేట 10-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థి యూనియన్, హెడ్మాస్టరు శ్రీ ఆర్ రామిరెడ్డి శ్రీ ఏ. వి ఇడి ద్వారా నోసం 23-0-0
శ్రీ వి. సత్యనారాయణ, గార్డెన్ హోటల్, బళ్ళారి 13-4-0
యన్. యం. హైయర్ ఎలిమెంటరీ బాలుర పాఠశాల, హెడ్మాస్టర్ శ్రీ బి. కేమ్బు ద్వారా, గుత్తి 25-0-0
యల్. యం హెచ్. ఎలిమెంటరీ బాలికా పాఠశాల, గుత్తి 10-8-0
శ్రీ యస్. డి కోష్టా, స్టేషన్ మాస్టర్, దోనంద 15-0-0
శ్రీ కె. కుమారస్వామి ఆచారి వసూళ్లు, బెంగుళూరు—2, చిక్‌పేట 43-14-0
శ్రీ డి హనుమంతరావు, ఆంధ్ర వాచ్ కంపెనీ, రేపల్లె 5-0-0
బోర్డు ఎలిమెంటరీ ఉపాధ్యాయ సంఘం (వయా) నరసరావుపేట, సంతమాగులూరు 10-0-0
జిల్లాకోర్టు, జిల్లా మున్సిప్ కోర్టు మినిస్టీరియల్ ఎస్టాబ్లిష్‌మెంటు, జిల్లాకోర్టు శిరస్తాదార్, శ్రీ యల్. సాంబ సదాశివరావు ద్వారా గుంటూరు 60-0-0
హిందూ ఎలిమెంటరీ స్కూలు, అవనిగడ్డ 5-6-0
బోర్డు హైస్కూలు విద్యార్థులు, హెడ్మాస్టరు శ్రీ యస్. పి యల్. పాపారావు ద్వారా కైకలూరు 165-0-0
శ్రీ తడికమళ్ళ నాగేంద్రుడు, బేతపూడి 10-0-0
ఆప్పికట్ల బోర్డు హైస్కూలు హెడ్మాస్టరు వసూళ్ళు ఆప్పికట్ల మొదటి దఫా 184-4-0
ఇందులో అప్పికట్ల యన్. బి. హెచ్ యన్. ఉపాధ్యాయులు 30-0-0, హరిజన హాస్టలు విద్యార్థులు 50-0-0, పూండ్ల గ్రామ విద్యార్థులు 12-12-0, ఇతర విద్యార్థులు 91-8-0 చేరివున్నవి.
పోలుకొండ పంచాయతీబోర్డు, ప్రెసిడెంటు శ్రీ పర్వతనేని బసవశంకరరావు ద్వారా పోలుకొండ 116-0-0
శ్రీ డి కృష్ణమూర్తి గుంటూరు 15-0-0
శ్రీ లక్ష్మణసింగ్ అండ్ ఫీమ్‌సింగ్ గుంటూరు 7-0-0
డాక్టర్ డి సీతారామయ్య గుంటూరు 10-0-0
విక్టోరియా డైమండ్ హాల్, డైమండ్ మర్చంట్సు గుంటూరు 24-0-0
శ్రీ కె. కృష్ణస్వామినాయుడు, ప్రెషస్ అండ్ కెమికల్‌స్టోన్ వర్కర్స్ తిరుచునాపల్లి 25-0-0
ఏ పి కె కె సంఘం, పొందూరు 66-0-0
శ్రీ టి యస్ నారాయణ, అసిస్టెంటు గుడ్సు గుమాస్తా, ఇచ్ఛాపురం 45-0-0
ఇందులో శ్రీ టి. యస్. నారాయణ 15-0-0, శ్రీ కె కె రావు (యస్. యం) 15-0-0, శ్రీ డి జి రావు (ఏ. యస్. యం) 10-0-0, శ్రీ యస్. కె పట్నాయక్ (జి ఏ. యస్. యం) 5-0-0 చేరివున్నవి.
గవర్నమెంటు గరల్సు హైస్కూలు బాలికలు, కుమారి మీనాక్షిద్వారా శ్రీకాకుళం 65-0-0
మందసా బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు, హెడ్మాస్టర్ ద్వారా 58-0-0
శ్రీకాకుళం సబ్ జడ్జి కోర్టు సిబ్బంది, ప్రాసెస్ సర్వర్ల విరాళాలు 28-8-0


## లక్ష్మీ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్

హెడ్డాఫీసు : ఢిల్లీ

ప్రధానమైన జీవిత భీమా సంస్థ

| | |
|---|---|
| ఆస్తులు ... | రు 6,50,00,000 పైగా |
| అమలులో వున్న మొత్తం భీమాలు ... | రు 24,70,00,000 .. |
| చెల్లించిన క్లెయిములు ... | రు 1,62,00,000 .. |

జోనసు

31-12-52 తేదీనాటికి గత వాల్యుయేషనులో డిక్లేరుచేసిన బోనసు

(యిప్పటి ప్రీమియం పాలిసీలమీద)

యావజ్జీవిత భీమా పాలిసీలకు సాలుకు రు 1,000/- కు రు 11/-

ఎండోమెంటు పాలిసీలకు సాలుకు రు 1,000/- లకు రు 9/-

వివరములకు వ్రాయండి:

బ్రాంచి మేనేజరు, లక్ష్మీ ఇన్స్యూరెన్సు కం., లి., 4/105, ఆర్మీనియన్ వీధి, జి టి మద్రాసు-1.

బ్రాంచి మేనేజరు, లక్ష్మీ ఇన్స్యూరెన్సు కం., లి., 10/2 దివాన్ బహదూర్ రోడ్డు, రత్నసభాపతిపురం పోస్టు, కోయంబత్తూరు.


### వస్తు రూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్న వారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేయవలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు. చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడ నుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇట్టి దాతలందరికి మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామీ నిత్యబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

శ్రీ సి. హెచ్. వెంకటరాజు, జగన్నాయకపురం, కాకినాడ 5-0-0
శ్రీ భాగవతుల వెంకటాచలపతి, పార్టనర్, బాడేపల్లి వేణుగోపాలకృష్ణ రైస్‌మిల్లు, కూచిపూడి 55-0-0
ఏలూరులోని శ్రీల గవర్నమెంటు సెకండరీ, ట్రెయినింగ్ స్కూలు విద్యార్థినులు హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి కె యం. సుగుణ గారి ద్వారా పంపినది 116-0-0
గాంధీజీ సెకండరీ ట్రెయినింగ్ స్కూలు విద్యార్థులు, గురజాల 36-2-0
శ్రీ యడవల్లి కృష్ణమూర్తి, తడికలపూడి ఏలూరు 15-0-0
మెసర్స్ వి జోసఫ్, ముల్కపట్నం, బందరు 5-0-0
బందరు తాలూకా స్టాంపువెండర్స్ అసోసియేషన్ శ్రీ జి వి. యం శాస్త్రిద్వారా (సబ్‌కోర్టు, బందరు) 10-0-0
నూజివీడు కో-ఆపరేటివ్ మిల్క్‌సప్లయి సొసైటీ 16-0-0
శ్రీ యస్. సుబ్బారావు రైల్వే గుమాస్తా, గుంటూరు 5-0-0
రావినూతల బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీ పి. వి. యస్. శాస్త్రిద్వారా పంపినది 25-0-0
శ్రీ ఆర్. ఆంజనేయులు, టీచర్, యన్. వి. వి. హెచ్. స్కూలు, తాడికొండ, గుంటూరుజిల్లా 10-0-0
శ్రీ యం. మల్లికార్జునరావు, తాడికొండ, గుంటూరుజిల్లా 10-0-0
మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు, కొత్తపేట, నార్త్ గుంటూరు 10-0-0
గుంటూరు కళావంతుల సంస్కరణ సంఘం 25-0-0
మంగళగిరి సి కె హెచ్. స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు, సిబ్బంది 100-0-0
శ్రీ ఆర్. అనంతయ్య కేర్ ఆఫ్ పోస్టు మాస్టర్, కారంచేడు, గుంటూరు జిల్లా 5-0-0
శ్రీమతి కోటగిరి రామాయమ్మ కేర్ ఆఫ్ శ్రీ కె వి యస్. రాయుడు వెంకట రామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా 116-0-0
శ్రీ సి. హెచ్. సత్యనారాయణమూర్తి, బంగారం వర్తకుడు, తాడేపల్లిగూడెం 11-0-0
పల్నాడు తాలూకా దుర్గి బోర్డు హైస్కూలు సిబ్బంది, విద్యార్థులు 40-0-0
విద్యార్థి ఫెడరేషన్, పెదగొన్నూరు (వయా) గుడ్లవల్లేరు, కృష్ణాజిల్లా 100-0-0
హరిజన యువక సంఘం, నారాయణగూడ, హైదరాబాద్ 11-11-0
నల్గొండజిల్లా, మిరియాలగూడెం పోలీసు సబిన్‌స్పెక్టర్ ఆఫీసు సిబ్బంది శ్రీ యస్. ఐ కె సుబ్రహ్మణ్యంద్వారా పంపినది 10-0-0
శ్రీ ఎ వి సుబ్బారావు యం. ఏ. రిటైర్డు డి ఇ. ఓ నాయిమ నగర్ హనుమకొండ 10-0-0
శ్రీ యస్. నారాయణస్. ఆసిఫాబాద్, హైదరాబాద్ 10-0-0
శ్రీ హెచ్ వెంకటరామదాసు, గుమాస్తా ఎ టి యస్ ఆఫీసు మసీదాబాద్ హైదరాబాదీ 30-0-0
జాతీయ యువజన సంఘం, సికింద్రాబాద్ 5-0-0
శ్రీ వి వెంకటరత్నం, ఆయన మిత్రులు సెంట్రల్ ఎక్సైజు, నిజామాబాద్ 25-0-0
శ్రీ పూనుగంటి వెంకయ్య గుప్త, యం. యం యస్ సూర్యాపేట, నల్లగొండ జిల్లా 10-0-0
(ఫెండ్) సొసైటీ కేరాఫ్ ప్రకాష్ హెన్రీ గోడౌన్, ఎర్రంజ్ఞులపాడు వరంగల్లుజిల్లా 10-0-0
కొత్తగూడెం దేవస్థానం సిబ్బంది కేరాఫ్ మెయిన్ స్టోర్స్, సింగరేణి కాలరీస్ లిమిటెడ్, భద్రాచలంరోడ్డు స్టేషన్ హైదరాబాద్ 101-0-0
ది కృష్ణా కంపెనీ మహంకాళీ వీధి, సికింద్రాబాద్ 25-0-0
శ్రీ విస్సంచెట్టి లింగయ్య, నెం 3101, మార్కెట్ రోడ్డు, సికింద్రాబాద్ 25-0-0
శ్రీ ముందలపు అచ్చయ్య, ఆనంద భవన్ హోటల్, నల్గొండ 5-0-0
విద్యార్థులు 10 వ తరగతి, సి స్టన్, గవర్నమెంట్ హైస్కూలు, నిజామాబాద్, హైదరాబాదీ (దక్కన్) 10-0-0
శ్రీ యం. నరసింహమూర్తి, ఖమ్మంమెట్టు, హైదరాబాద్ (దక్కన్) 6-0-0
విద్యార్థి యూనియన్ సబిసబీను కేర్ ఆఫ్ పోస్టుమాస్టర్ బినగండ్లపాడు, వరంగల్లు 23-10-0
శ్రీ యం రాధాకృష్ణ కేరాఫ్ శ్రీ ఆర్ యం, సుబ్బారావు యస్. యం, హిమయత్ నగర్, నైజాం 5-0-0
శ్రీమతి యం పద్మావతి (కేరాఫ్) శ్రీ ఆర్. యం సుబ్బారావు యస్. యం. హిమయత్ నగర్, నైజాం 5-0-0
తెలుగు మిత్రబృందం (ఫ్రెండ్స్) యూనియన్, కేరాఫ్ శ్రీ వి శాఘవ మూర్తి డిటాచి మెంటు సిగ్నల్ రెజిమెంటు బొలారం (దక్కన్) 15-0-0
7022 332 బోయిడ్వారగ్ యల్. కంపెనీ టి ఆర్. జి వింగ్ ఇ. యం. ఇ విద్యార్థులు బొలారం (దక్కన్) 8-1-0
హెచ్. ఆర్. పి సెక్షన్ మేకా అండ్ స్టాఫ్ ది యస్. తుంగభద్ర ప్రాజెక్టు, మునిరాబాద్ శ్రీ సి. వి రామదాసు (సూపర్వైజర్) ద్వారా 32-12-0
శ్రీ పాలకోడేటి శ్రీ రామశర్మ, 3/742 బెరన్ విల్లా, రాయచూర్, (హైదరాబాద్, దక్కన్) 10-0-0
శ్రీ అనంత అప్పా, సేవక ఆటోమొబైల్స్, గౌలిగూడ, (హైదరాబాదు దక్కన్) వయా అఫ్జల్‌గంజ్ 10-0-0
శ్రీ వి. భూషయ్యచెట్టి, బహసూరి బిల్డింగ్స్, అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్, దక్కన్) 10-0-0
గాల్లకోట ప్రసన్న కుమారి కేరాఫ్ శ్రీ జి బి శర్మ అసిస్టెంటు డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఆదిలాబాద్ 50-0-0
శ్రీ పి. యల్. దేవప్రకాశం, బోర్డు హైస్కూలు, బొలారం హైదరాబాద్ (దక్కన్) 20-0-0
విజయ శరద విద్యార్థి సమితి, కరీంనగర్, హైదరాబాద్ 8-14-0
శ్రీ బి సుబ్రహ్మణ్యం 89/1, ఎరిపిన్‌స్టన్‌రోడ్డు, కిరికి, పూనా-3. వసూళ్ళు 25-0-0
శ్రీ రేచర్లపేట సేవాసమితి 75/2, ఫోగవీధి, ఫోర్ట్ బొంబాయి-1. 116-0-0
శ్రీ పి మురళీ కృష్ణ ఓ. డి. మరియు ఆయనమిత్రులు యం యస్. ఇన్‌వెస్టిగేషన్ (కేరాఫ్) ఎఫ్. ఎం. ఓ. బొంబే 50-0-0
శ్రీ యస్. కె అల్లీసాహెబ్, ఎం టి ఎస్. నెం 65,67,009 బి. బైటూన్, 616, ఓ. ఎస్. ఎ. యస్ డి గిటిలోన కేరాఫ్ 56, ఎ పి ఓ న్యూఢిల్లీ 50-0-0
శ్రీ జి. రామలింగం హోటల్ 418, కల్బాదేవి రోడ్డు, బొంబాయి-2 శ్రీ కాశీపతి ద్వారా 40-0-0
ఇంటర్నేషనల్ క్లిప్పింగ్ సర్వీసు, లక్ష్మీ బిల్డింగ్, సర. యం పి రోడ్డు ఫోర్ట్ బొంబాయి 18-8-0
ఖర్గపూర్‌లోని కె జి పి లోకోషెడ్ సూపర్‌వైజింగ్ ఆఫీసు సిబ్బంది శ్రీ వి యస్. యన్. ప్యాట్రో, (బాయిలర్, మార్కెట్) ద్వారా 30-0-0
శ్రీ బి స్వామిబాబు, లాలపేట, బరంపురం, గంజాంజిల్లా 10-0-0
శ్రీమతి ఆదిరాజు లలితమ్మ, ఏజెంటు
శ్రీ విశ్వేశ్వర న్యూస్ ఏజెన్సీ, మాచ్ ఖండ్, ఒరిస్సా 5-0-0
శ్రీ కె సి హెచ్ జగన్నాథం అండ్ సన్స్ (వసూళ్లు) 68-0-0
ఇందులో రాయఘడ్ రైస్ మర్చెంట్స్ అసోసియేషన్ 58-0-0, శ్రీ పి అప్పలస్వామి 5-0-0, శ్రీమతి టి బాయమ్మ (రాయఘడ్, కోరాపుట్టిజిల్లా) 5 0-0 చేరివున్నవి.
జి ఒ. డి. హైస్కూలు 11 వ తరగతి విద్యార్థులు రాయఘడ్ శ్రీ జి. మన్మధరావుద్వారా 37-12-0
శ్రీ కె. నారాయణ కుమందన్ అండ్ సన్స్, మర్చెంట్స్, రాయఘడ్ 58-0-0
శ్రీ యం. వి. పన్నానయ్య, ఎ. యం ఇ. యస్. ఆఫీసు గుమాస్తా, అనకదళ్, కోరాపుట్టి జిల్లా 5-0-0
శ్రీ ఆనెం సాంబయ్య తెలిదివర, ఆంధ్రాలేన్ 11, హుబ్లీ 5-0-0
యం ఆర్. బి హెచ్ స్కూలు 10 వ తరగతి, సి సెక్షన్ విద్యార్థులు, పర్లాకిమిడి, గంజాం జిల్లా 6-4-0
అభ్యుదయ బాల సంఘం, కోమట్లపేట, కొత్తపేట పోస్టు, రాయగడ 11-4-0
శ్రీ బి సాంది, కేదారిపురం, (వయా) బరంపురం, (శ్రీకాకుళం జిల్లా 5-0-0
శ్రీ కె రాజశేఖరరావు, న్యూ బుకింగ్ ఆఫీసు, ఈస్టరన్ రైల్వే, ఖర్గపూర్ 10-0-0
అయిదు రూపాయల లోపు పయాళ్లు 40-4-0

నిన్నటి మొత్తం 2 13,450-13-10

నేటి మొత్తం 2,35,102- 2- 7

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

# నూతన ప్రాథమిక విద్యా విధానం

## పట్టణ ప్రాంతాలకు కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి

అంబూర్, సెప్టెంబర్ 13—గ్రామ ప్రాంతాలలో మద్రాసు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ప్రాథమిక విద్యా విధానంఎట్ల హర్షం ప్రకటిస్తూ కొత్త ప్రణాళికలోని ప్రతి అంశమూ విజయవంతం కావటానికి హృదయ పూర్వక సహాయం చేయగలమని తెలుపుతూ గత రాత్రి యిచ్చట జరిగిన జిల్లా విద్యామహాసభ సందర్భంలో సభ్యుల తరపున ఒక మెమోరాండం ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారికి సమర్పించబడింది

ఇంతవరకు గడించిన అనుభవం దృష్ట్యా అవసరమైన మార్పులను ప్రణాళికలో చేర్చి పట్టణ ప్రాంతాలకు కూడా త్వరలోనే యీ నూతన ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళిక అశయాల సిద్ధికోసం చిత్తశుద్ధితో కృషి చేయవలసిన ఉపాధ్యాయుల జీవన పరిస్థితులను చక్కబరచటానికి తక్షణమే తగు చర్యలు గైకొనాలని కూడా కోరారు.

చేతి పనికి ప్రాముఖ్యత యివ్వబడిందనీ, విద్యకు, వృత్తికి మధ్య సహకారం అధికమవుతుందనీ, గ్రామ జీవితంలో పాఠశాల ఒక అంతర్భాగంగా వుంటుందనీ, జాతి అభ్యుదయానికి గ్రామ పునరుజ్జీవనం ప్రధానమైన భాగమనీ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ నాథమునినాయుడు నూతన ప్రాథమిక విద్యా విధానాన్ని బలపరుస్తూ తెలిపారు.

పాత విద్యావిధానం కేవలం ఉపాధ్యాయులపై ఆధారపడి వుండదనీ, నూతన విద్యావిధానం రెండు భాగాలుగా విభజించబడిందనీ, అందులోని రెండవ భాగంలో వృత్తి పనివారు ముఖ్యపాత్ర వహిస్తారనీ, పాత విద్యావిధానంలో వృత్తిపనివారుపనికిరానివారుగా భావించబడ్డారనీ, నూతన విద్యా విధానంలో వారు తమ బాధ్యతలను వారే నిర్వహిస్తారనీ. బిడ్డలకు చదవడం, వ్రాయడం నేర్పిన ఉపాధ్యాయులకు కొంత జీతం యివ్వబడిందనీ, అయితే ఆ జీతం చాలదని వారు భావిస్తున్నారనీ, కాగా నూతన విద్యావిధానం ప్రకారం వృత్తి పనివారు తమ బాధ్యతలను ఉచితంగా నిర్వహించవలసివుందనీ, యీ వృత్తి, పనివారు కూడా జీతం కావాలని కోరితే ప్రభుత్వం దివాలా తీస్తుందనీ మహాసభలో ఉపన్యసిస్తూ నూతన ప్రాథమిక విద్యావిధాన విశిష్టతను గురించి ముఖ్యమంత్రి రాజాజీ వివరించారు.

# కొండగుంట మునసబుపై సొమ్ము కాజేసినట్లు కేసు

## నేరం రుజువు కాలేదని గూడూరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు తీర్పు

గూడూరు, సెప్టెంబరు 3—గూడూరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ యం. సూర్యారావు నాయుడుగారు, కొండగుంట గ్రామం మునసబు, రైతులవద్ద వసూలుచేసిన రు 33-4-6 లు కాజేసినాడని గూడూరు పోలీసువారు తెచ్చిన కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు

ప్రాసిక్యూషన్ తరఫున ఎనిమిదిమంది రైతులను, కరణాన్ని, తహసీల్దార్‌ను, పోలీస్ అధికారులను విచారించారు ముద్దాయిఅయిన మునసబు నలగట్ల సుందరామిరెడ్డికి రైతులు పైకమిచ్చినట్లు రుజువు కాలేదు కాబట్టి ఇండియన్ పీనల్ కోడ్ 490 వ సెక్షన్ అన్వయించదని ముద్దాయి తరఫు వకీలు వాదించారు అంతేగాక ఇండియన్ ఎవిడెన్స్ ఆక్టు నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ ప్రాథమిక సాక్ష్యం ద్వారా కేసును రుజువు చేయవలసి వుండగా అలా చేయలేదని కూడా వకీలు వాదించారు

కోర్టువారు ఉభయ వాదాలు విని కేసును త్రోసిపేశారు.

ముద్దాయి తరఫున శ్రీ పి సి రెడ్డిగారు, ప్రాసిక్యూషన్ తరఫున శ్రీ వి అనంతశయనం అయ్యంగారు కేసును నడిపారు.

# వరదబాధిత.లకు రెడ్‌క్రాస్ విరాళాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12—ఇండియాలో వరదబాధితుల సహాయార్థం బ్రిటిష్ రెడ్‌క్రాస్ సంస్థ 500 పౌనులు (సుమారు 7 000 రూపాయలు) విరాళంగా ఇచ్చినట్లు భారత రెడ్‌క్రాస్ సంస్థ నేడు ప్రకటించింది ఈ డబ్బును గోదావరి ప్రాంతంలో వరదబాధితులకు చేనేతవస్త్రాలు పంపడానికి వినియోగిస్తారు

అమెరికా రెడ్‌క్రాస్ సంస్థ 10,000 డాలర్లు, దక్షిణాఫికా రెడ్‌క్రాస్ మూడు పౌనులు ఇండియాలో వరదబాధితులకు విరాళంగా ఇచ్చాయి ఈ డబ్బుతో జెనీవాలోని రెడ్‌క్రాస్ సంఘాల లీగ్ మందులుకొని భారత రెడ్‌క్రాస్ సంస్థకు పంపిస్తుంది

లగ్జెంబర్గ్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆరు లక్షల విటమిన్ మాత్రలు పంపడానికి యేర్పాట్లు చేస్తున్నది 20 లక్షల పౌనుల వెన్నతీసిన పాలపొడిని విరాళంగా ఇస్తానని గత వారం అమెరికా రెడ్‌క్రాస్ సంస్థ ప్రకటించింది

మొరాకో, టునీసియాలలో స్వాతంత్ర్యోద్యమాలను బలపరుస్తూ, సోమవారంనాడు ఢిల్లీలో సమావేశమైన జమైత్ ఉలేమా కార్యవర్గం ఒక తీర్మానం చేసింది

# క్రీడాలోకం

## పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీ "డ్రా"

### పండిట్ నెహ్రూచే ఒక పరుగు

### క్రికెట్ బ్యాటుల వేలంపై 15,501 రూపాయల సేకరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13—ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన వరద బాధితుల సహాయనిధికై ఇక్కడ నేషనల్ స్టేడియమ్‌లో నిన్న, నేడు జరిగిన పార్లమెంటు సభ్యుల క్రికెట్‌పోటీ డ్రా అయినది

పోటీ అనంతరం పండిట్ నెహ్రూ రెండు క్రికెట్ బ్యాటులను, ఒక బంగారునాణెమును, స్కోర్ పుస్తకాన్ని వేలంవేయగా 15,501 రూపాయలు వచ్చినవి. క్రికెట్‌పోటీ ద్వారా నిధికి దాదాపు లక్షరూపాయలు సమకూరగలవని ఆశించబడుతున్నది.

నేటి పోటీలో ఒక ముఖ్య విశేషం ఒక జట్టు కెప్టెను అయిన పండిట్ నెహ్రూ బ్యాట్ చేసి ఒక పరుగు గావించడం, మాలవీయ బ్యాట్ చేసినప్పుడు నెహ్రూజీ బంతి పట్టుకొని మాలవీయను ఔట్ చేసినారుకూడా తద్వారా మంచి ఫీల్డ్సుమన్‌గా కూడా ప్రధాని కనపడినారు. పోటీ అంతమయ్యేవరకు ఆయన ఔట్ కాలేదు.

పోటీ అంతమయ్యేవరకి స్కోరు యిలా వుంది:

ప్రైమ్‌మినిస్టర్ ఎలెవెన్: మొదటి ఇన్నింగ్స్-మూడు వికెట్లకు డిక్లేర్ చేయగా 220.

వైస్ ప్రెసిడెంట్ ఎలెవెన్: మొదటి ఇన్నింగ్స్-ఆరువికెట్లకు డిక్లేర్ చేయగా 231.

ప్రైమ్‌మినిస్టర్ ఎలెవెన్: రెండవ ఇన్నింగ్స్-అజిత్‌సింగ్ 15, విశ్వనాధరెడ్డి-ఒకటి, కృష్ణ (ఆట విరమించుకోగా) 72, మజీదియా-ఆరు, పావర్ (విరమించుకోగా) 54 జవహర్‌లాల్ నెహ్రూ (ఔట్ కాలేదు) ఒకటి, ఏ. కె. గోపాలన్ (ఔట్ కాలేదు) ఆరు, ఎక్స్‌ట్రాలు 14, మొత్తం మూడు వికెట్లకు డిక్లేర్ చేయగా 169.

రామచంద్రన్, సదత్ అలీ చెరి ఒక వికెట్టు నష్టపరిచారు.

వైస్ ప్రెసిడెంట్ ఎలెవెన్ (రెండవ ఇన్నింగ్స్) - భవానిసింగ్ - ఒకటి, పాట్నా మహారాజా-0, దుంగార్పూర్ మహారాజా (ఔట్ కాలేదు) 51, మాలవీయ - ఐదు, షానవాజ్-18, ఫిరోజ్‌గాంధీ-0, రామచంద్రన్ (ఔట్ కాలేదు) 18. ఎక్స్‌ట్రాలు - రెండు. మొత్తం ఐదు వికెట్లకు 95-పరుగులు.

మజీదియా నాలుగు వికెట్లు, కృష్ణ ఒక వికెట్టు పడగొట్టారు.

### నెహ్రూచే బ్యాటుల వేలం

పోటీ అనంతరం నేషనల్ స్టేడియమ్‌లో ప్రధాని పండిట్ నెహ్రూ రెండు క్రికెట్ బ్యాటులను, బంగారు నాణెమును, స్కోరు పుస్తకాన్ని నిధికోసం వేలంవేస్తూ తన జీవితంలో తాను వేలం వేయడం యిదే మొదటి సారన్నారు చాలా ఉల్లాసంగా పాట ప్రారంభించి వేలం ఉత్తమ లక్ష్యాన్ని సదస్యులు గుర్తించాలని కోరారు.

రెండు బ్యాటులూ కొద్దియేండ్లక్రితం కామన్‌వెల్త్ - వెస్టుఇండీస్ క్రికెట్టు జట్టులు ఇండియాకు వచ్చినప్పుడు తనకు వారు సంతకాలతో సహా వీటిని బహుమతిగా యిచ్చారు, యిన్నాళ్ళూ వీటిని భద్రపరచానని యిప్పుడు బీహార్, మద్రాసు, యు పి ఉత్తరజిల్లాల వరదబాధితుల దైన్యస్థితి చూచి బ్యాటులను వేలంవేయవలసిన తరుణం వచ్చినట్లు భావించానని అన్నారు.

ఇక అంతటితో పాట ఆవ్వాయుచువ్వలో ఎగిరింది. మూడు వస్తువులూ మొత్తం 15,501 రూపాయలకు ఎగనెత్తుకుపోయాయి

## ఆంధ్ర ఫుట్‌బాల్ అసోసియేషన్

### సెప్టెంబర్ 21 వ తేదీన ప్రారంభోత్సవం

రాజమండ్రి, సెప్టెంబర్ 13—ఆంధ్ర స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రారంభోత్సవం సెప్టెంబర్ 21 వ తేదీన జరుగుతుందని సంఘ కార్యదర్శి నేడు యిక్కడ ప్రకటించారు

ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ పంకజగుప్తా ఉత్సవ ప్రారంభకులు

### ఇతర వార్తలు

ఆదివారం సాయంకాలం చెన్నపురిలోని ఎమ్ యు సి. గ్రౌండ్స్‌లో జరిగిన ఒక ఎగ్జిబిషన్ హాకీ పోటీలో మద్రాసు సదరన్ రైల్వే జట్టు, సిలన్ హాకీ అసోసియేషన్ ఎలెవెన్ జట్టును 8-0 గోలులతో ఓడించింది.

చెన్నపురిలోనే జరుగుతున్న ఎమ్ యు సి బంగారుకప్పు హాకీపోటీలలో ఆదివారం సాయంకాలం గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ పాటియాలా మహేందర్ కాలేజీజట్టును ఒకే ఒక గోలుతో ఓడించి సెమీఫైనల్‌కువచ్చింది

సెప్టెంబర్ మూడవవారంలో అన్నామలైనగర్‌లో జరుగనున్న దక్షిణ మండలం అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంట్సుకు 16 మంది సభ్యులతో మద్రాసు యూనివర్సిటీ జట్టు ఎన్నుకోబడింది. దానికి మద్రాసు మెడికల్ కాలేజి విద్యార్థి శ్రీ కె కె బి చంద్రన్ కెప్టెనుగా ఎన్నుకోబడినాడు ఈజట్టులో బళ్ళారి ఆటగాండ్రు ఇద్దరు—శరవణ బావప్ప, మోహన్‌గార్లు కలరు.

నెల్లూరు జిల్లా ఎక్స్‌ట్రా డిపార్టుమెంటు పోస్టల్ ఉద్యోగుల ప్రథమ మహాసభ అక్టోబర్ 4 వ తేదీన కోవూరులో జరుగుతుంది.





GUARANTEED

I. S. D. No. CS. 1402(b)

INDIAN PROCESS CHEMICAL LABORATORY
BANGALORE

పాత్రుడుగారి బాలసంజీవిని (Regd;

పిల్లల లివర్ & స్ప్లీను వ్యాధులను నివారించును.

డాక్టరు పిళ్లా సాపయ్య పాత్రుడు & బ్రదర్

19, దక్షిణ మాడవీధి, మైలాపూరు, మదరాసు - 4

ఫోను : నెం 85254

బ్రాంచి:- 7, సారంగపాణి కోవిల, తూర్పు వీధి, కుంభకోణము.

అన్ని మందుల షాపులలోను దొరకును.

హెర్క్యులిస్-ఇండియా

HERCULES INDIA — MADE BY T.I. CYCLES OF INDIA LTD MADRAS

ధృఢముగా పనిచేయునట్లు తయారైనవి

ఒక విశ్వాస ప్రణాళిక

దాదాపు 300 సంవత్సరాలక్రితం లాయడ్స్ బ్యాంక్ స్థాపించబడినప్పటినుంచి, అనేక తరాల ఖాతాదార్లకు అది నమ్మకంగా చేసిన సేవానుభవంతో ఒకరు రచించకుండానే ఒక విశ్వాస ప్రణాళిక రూపొందింది.

వ్యక్తిగతంగా ప్రతి ఖాతాదారుకు లాయడ్స్ బ్యాంక్ చేస్తున్న సేవ ప్రజలయెడల దానికి గల బాధ్యతను అది గుర్తించిన దనడానికి తార్కాణం. ప్రతిరోజూ ఈ సంస్థ గౌరవ ప్రతిష్ఠలు ఇనుమడించడానికి, వ్యాపారం వృద్ధిపొందడానికి ఇదే కారణం.

లాయడ్స్ బ్యాంక్

మీ యోగక్షేమాల చూడనివ్వండి

లాయడ్స్ బ్యాంక్ లి 1677 ఇంగ్లండులో స్థాపితం

LB/G/41—1953

మీ జుత్తును కాపాడుకోనండి

జుత్తు ఊడిపోకుండా, పెరుగుదల లేకుండా పోకుండా చేయడానికి వైటెక్సు దివ్యమైన ఔషధం. చుండ్రును పోగొట్టి జుత్తును నల్లగా, బలంగా, దట్టంగా పెరిగేటట్లు చేస్తుంది.

శాస్త్రీయంగా తయారైన వైటెక్సు మాత్రమే వాడండి.

LV 31 A Telugu

వైటెక్సు

కొత్తజుత్తును పెంపొందించును

PEARLINE - PARIS LTD., P O BOX 493, BOMBAY.

పియర్‌లైన్ పారిస్ యొక్కప్రేక్షకుల కార్యక్రమం వినండి

"తళుకు దేవాళ్ళు"

సిలోన్ రేడియోమీద ప్రతి శనివారం రా॥ 8-30 గంటలకు 25 5 మీటర్సు

# 'ఇండియన్ యూనియన్‌లో లీనీకరణకు కాశ్మీరీలకు అనుకూలంకాదు"

## అయితే, ఢిల్లీ ఒడంబడికను పాటిస్తామని ప్రధాని బక్షీ ప్రసంగం

శ్రీనగరు, సెప్టెంబరు 13 —

కాశ్మీర్ ప్రధాని బక్షీ గులాం మహమ్మద్ నేడిక్కడ జమ్ము-కాశ్మీర్ జాతీయ మహాసభ ప్రతినిధుల సమావేశానికి ప్రారంభోత్సవం జరుపుతూ, "కాశ్మీర్‌లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ప్లెబిసైట్ జరగాలనే మాటకు కట్టుబడి వుంటాము. ప్రజల నిర్ణయాన్ని ఆమోదిస్తాము. కాని, పాకిస్తాన్ దౌర్జన్యంగా ఆక్రమించుకున్న ప్రాంతాలనుంచి వైదొలగాలి" అని అన్నారు.

"యూనియన్ ప్రవేశ నియమావళికి, ఢిల్లీ ఒడంబడికకు మేము కట్టుబడి వుంటాము. కాని, ఇండియాతో లీనీకరణ మాకు అనుకూలమైంది కాదని భావిస్తున్నాము" అని ఆయన కాశ్మీర్ ప్రభుత్వ వైఖరిని గురించి స్పష్టపరచారు.

ఈ సమావేశంలో దాదాపు 4,000 మంది ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బక్షీ దాదాపు రెండుగంటలసేపు ప్రసంగించగా, ప్రజలు పెక్కుసార్లు కరతాళధ్వనులు, హర్షనినాదాలు చేశారు.

బక్షీ ఇంకా ఇలా అన్నారు:

"కాశ్మీర్‌లో విదేశ రాజ్యాలను అడుగుపెట్టనివ్వం. కాశ్మీర్‌ను విదేశ రాజ్యాల అంతర్జాతీయ రాజకీయ కుతంత్రాల సుడిగుండంగా చేయనివ్వం. మేము మా స్వాతంత్ర్యాన్ని, న్యాయమైన హక్కులను ప్రాణాలొడ్డి రక్షించుకుంటాం.

"ఐక్యరాజ్య సమితి కాశ్మీర్ సమస్య విషయంలో విలంబన విధానం అనుసరించింది. పాకిస్తాన్‌ను దురాక్రమణ దారుగా పేర్కొన్నప్పటికీ దానికి, ఫిర్యాదు చేసిన ఇండియాకు సమానమైన ప్రతిపత్తినే ఇచ్చింది.

"కాశ్మీర్‌లో వున్న మిత్రరాజ్యసమితి సైనిక పరిశీలకులు, వారు ఏ విధంగా ప్రవర్తించాలని ఆశించారో ఆ విధంగా ప్రవర్తించడానికి మారు, సంస్థాన అంతరంగ విషయాలలో జోక్యం కలిగించుకొనడానికి మారు, కిల్లోల ప్రాంతాలకు వెళ్ళి సంస్థాన ప్రతికూలురను రెచ్చగొడుతున్నారు.

### అబ్దుల్లా అరెస్టు కారణం

"కాశ్మీర్ సమస్యకు మూడవ ప్రత్యామ్నాయం-అనగా కాశ్మీర్ స్వాతంత్ర్యం-అనుసరించవలసి వుంటుందని షేక్ అబ్దుల్లా ప్రచారం చేయడంవల్ల ఏర్పడిన విషమ పరిస్థితుల కారణంగా ఆయనను బర్తరఫ్ చేసి, అరెస్టు చేయవలసి వచ్చింది. షేక్ అబ్దుల్లా తన మంత్రివర్గంలో అత్యధిక సంఖ్యాకుల నిర్ణయాలను, కాశ్మీర్ జాతీయ మహాసభ కార్యవర్గం నిర్ణయాలను వుల్లంఘించారు.

"మన ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక సంస్కరణలనుంచి సాధ్యమైనంత ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా జాతీయ మహాసభ కార్యకర్తలు బలపరచాలి.

### "ప్లెబిసైట్‌కు భయపడం"

"ప్లెబిసైట్ అంటే కాశ్మీర్ ప్రజలకు భయమేమీ లేదు. ప్లెబిసైట్ ఫలితానికి వారు కట్టుబడి వుంటారు కూడా. కాని, ప్లెబిసైట్ నిర్బంధంతోగాని ఒత్తిడితోగాని జరుగకూడదు. కాశ్మీరీలకు ఇష్టం లేకపోతే, బలవంతంగా ఆయనను వదలడం ఉచితం కాదు. నిష్పక్షపాతంగాను, స్వేచ్ఛగాను ప్లెబిసైట్ జరగడానికి ముందు ఇండియా, పాకిస్తాన్‌లు అమోదించిన షరతులు పూర్తికావాలి.

"కాశ్మీర్ సమస్యను శాంతియుతంగాను పరస్పరం ముఖాముఖి సంప్రతింపులతోను, పరిష్కరించడానికి ఇండియా, పాకిస్తాన్ ప్రధానులు ప్రయత్నిస్తుండటం కాశ్మీరీలకు సంతోషకరం. కాని, ఉభయ ప్రధాని సంయుక్త ప్రకటనలోని ప్రాతలసిరా ఆరకముందే పాకిస్తాన్‌లో కొన్నివర్గాల నాయకులు పత్రికలు 'జెహాద్' వినాదాలు ప్రారంభించడం విచారకరం."

### ఇండియన్ యూనియన్‌లో ప్రవేశం

కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో ప్రవేశించడాన్ని ఆయన ప్రస్తావించి యిలా అన్నారు:

"కాశ్మీర్‌కు ఇండియా రాజ్యాంగం ప్రకారం ఇండియన్ యూనియన్‌లో ప్రత్యేక ప్రతిపత్తి కలదు. ఈ ప్రత్యేక ప్రతిపత్తి వల్ల సంస్థానానికి అద్వితీయమైన లాభాలు కలిగాయి."

ఇటీవల సంస్థాన ప్రభుత్వంలో జరిగిన మార్పులకు కారణమైన సంఘటనలను ఆయన ప్రస్తావించి యిలా అన్నారు:

"రెండు దశాబ్దులుగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న మన సహచరుల నుంచి మనం విడిపోవలసి వచ్చింది. మన సహచరులు కొందరు ప్రజాస్వామిక సిద్ధాంతాలకే తిలోదకాలిచ్చి, కాశ్మీర్‌లో విదేశీయుల జోక్యానికీ, రక్తపాతానికీ కారణం కాగల కాశ్మీర్ స్వాతంత్ర్యమనే వెర్రికలలు కనటం ప్రారంభించారు. కాశ్మీర్‌లో తిరిగి సామ్రాజ్యవాదం తల ఎత్తడానికి గాని, దాని శాంతి, సమైక్యతలకు భంగం కలిగించే పద్ధతులకు ఏ కాశ్మీర్ పౌరుడూ అవకాశమివ్వడు. కాశ్మీర్‌లో విదేశీయుల జోక్యానికి కాశ్మీరీలు సహించరు. వారు తమ న్యాయమైన హక్కుల రక్షణకు స్వాతంత్ర్య రక్షణకు ప్రాణాలైనా ఒడ్డగలరు.

"ఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రజలబలం లేనందున ఆర్థిక సంస్కరణలను అమలుపరచ లేకపోయింది. నేను, నా సహచరులు ప్రజలను విశ్వసించి సంస్థాన భావి నిర్మాణంలో ప్రజల నిర్మాణాత్మకమైన సలహాలను, విమర్శలను పొందేందుకు హామీ యిస్తున్నాను."

కాశ్మీర్‌లోని భాషలపట్ల తన ప్రభుత్వ విధానాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించి యిలా అన్నారు:—

"సంస్థాన భాషలపట్ల మా ప్రభుత్వ విధానం కాశ్మీర్ జాతీయ మహాసభ నవకాశ్మీర్ ప్రణాళికలో పేర్కొన్న విధంగానే వుంటుంది. ఉరుదూ ప్రభుత్వభాషగా వుంటుంది. కాని, డోగ్రి, కాశ్మీర వంటి ప్రాంతీయ భాషలు సంపూర్ణాభివృద్ధి చెందడానికి అవకాశం వుంటుంది. ఈ ప్రాంతీయ భాషలలోనే ఆయా ప్రాంతాలలో విద్య బోధించబడుతుంది.

"ఇది పౌరసత్వ సమస్య. కాశ్మీరీలు ఇండియా పౌరులు ఇండియా పౌరులు కాశ్మీరీలు పౌరులు కాని, సంస్థానంలోని ప్రత్యేక పరిస్థితులనుబట్టి కాశ్మీరీలు సంస్థాన పౌరులుగా ప్రత్యేక హక్కులు పొందుతారు."

### రైతులకు హామీ

"రైతుల హక్కులకు భంగం ఏర్పడుతుందనే వదంతులను నమ్మబోకండి. ఈలాటి వదంతులను స్వప్రయోజనపరులు వ్యాపింపజేశారు. భూమి సంస్కరణలప్రకారం రైతులకు ఇవ్వబడిన భూములను ఎవ్వరూ తిరిగి తీసుకోలేరు.

"కాశ్మీర్ సమైక్యంగావున్నప్పుడే అభివృద్ధి చెందగలదు. ప్రపంచంలో ఏ శక్తి జమ్ము, కాశ్మీర్, లడఖ్ ప్రజలను వేరుచేయలేదు."

కాశ్మీర్ ప్రధాని మహాసభ నేటి సమావేశాన్ని ముగిస్తూ జాతీయ మహాసభ కార్యకర్తలు సంస్థానాన్ని ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో వాస్తవికదృష్టిని అలవరచుకోవాలని, తన ప్రభుత్వం సంస్థాన నిర్మాణంలో ప్రజలను విశ్వసిస్తుందని, ప్రజల ఆర్థికపరిస్థితి చక్కబడకపోతే రాజకీయ స్వాతంత్ర్యం విశిష్టతే మాసిపోతుందని అన్నారు.

జాతీయ మహాసభ కార్యకర్తలు నిర్మాణ కార్యక్రమం చర్చలలో పాల్గొని, ప్రభుత్వ ఆర్థిక విధానాలు విజయవంతం కావడానికి ప్రధాన పాత్ర వహించాలని కోరారు. కార్యకర్తలు ఐకమత్యంతో వుండి విచ్ఛిన్నకర శక్తులను ఎదుర్కోవాలని హెచ్చరించారు. కాశ్మీర్ జాతీయ మహాసభ నాయకులలో అభిప్రాయ భేదాలు ఏర్పడటం వల్లనే మహాసభ కార్యకర్తలలోను చీలికలు ఏర్పడ్డాయని, నేడు నాయకులలో విభేదాలు లేవు గనుక దేశ శ్రేయస్సు కోసం నాయకులు, కార్యకర్తలు సహకారంతో పని చేయాలని ఆయన కోరారు.

తర్వాత కాశ్మీర్ మంత్రి మీర్ కాశిం ప్రసంగిస్తూ, కాశ్మీర్‌లో సామ్రాజ్యవాదుల యుద్ధ స్థావరాలు సంపాదించుకొనడానికిగాని, తద్వారా ఇండియా, పాకిస్తాన్ ప్రజలను తిరిగి గులాములు చేయడానికి కాశ్మీరీలు ఎన్నటికీ అవకాశ మివ్వరని, కాశ్మీర్ ప్రజలు వలస రాజ్యాలను అంతం చేయడానికి పోరాడుతున్నారని, ఆసియా ప్రజల స్వాతంత్ర్యానికి అండగా వుంటారని అన్నారు.

కాశ్మీర్ జాతీయ మహాసభ సామ్రాజ్యవాదాన్ని ప్రతిఘటిస్తున్నదని, ఉదాహరణకు విదేశాల ప్రోత్సాహంపై పాకిస్తాన్ దండెత్తి వచ్చినప్పుడు, ఆ తర్వాత పాకిస్తాన్ విదేశాల దుష్టలక్ష్యాలను ప్రోత్సహించడానికి కాశ్మీర్‌ను ఆక్రమించ ప్రయత్నించినప్పుడు కాశ్మీర్ రక్షణ నిమిత్తం యువకులందరు ప్రాణాలర్పించారని అన్నారు.

# కేరళ మంత్రివర్గం నుంచి తమిళ కాంగ్రెస్ నిష్క్రమణ

## పార్టీ ఆదేశం మేరకు తమిళ మంత్రి రాజీనామా

తిరువేంద్రం, సెప్టెంబర్ 14 — నిన్న నాగర్‌కోయిల్‌లో సమావేశమైన తిరువాన్కూరు తమిళనాడుకాంగ్రెస్ సర్వసభ్య సమావేశంలో తమిళనాడు కాంగ్రెస్ కేరళ యూనియన్ అసెంబ్లీ కాంగ్రెసు పార్టీతో పెట్టుకున్న పొత్తును వ్యతిరేకించి తెంచుకు వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించబడింది. శ్రీ పి. రామస్వామి పిళ్లై అధ్యక్షత వహించారు.

ఈ నిర్ణయం మేరకు ప్రస్తుతం తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెసు ప్రతినిధిగా కేరళ యూనియన్ మంత్రివర్గంలో రెవిన్యూ మంత్రిగా వున్న శ్రీ చిదంబరనాథ నాడార్ తన పదవికి రాజీనామా యిస్తారు.

ఈనెల 22 వ తేదీనుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తుత మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదించడానికి కమ్యూనిస్టులతోపాటు ప్రతిపక్షం వారు ప్రయత్నిస్తున్నారని తెలుస్తున్నది.

ఇంతవరకు మంత్రివర్గంనుంచి ఎ. జె. జాన్ ముఖ్యమంత్రిగావున్న తిరువాన్కూర్ తమిళనాడు కాంగ్రెసుతో పార్టీ మెంబరు పొత్తుతో 1952 మార్చి 12 వ తేదీని నెలకొన్నది. శ్రీ చిదంబరనాథ నాడార్ 1952 మే 14 వ తేదీన రెవిన్యూ శాఖామంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

అసెంబ్లీలో వున్న తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెసు పార్టీవారు ప్రతిపక్షంతోపాటు వోటు చేస్తారని, అసెంబ్లీలో మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదించే పక్షంలో దానికి అనుకూలంగా కూడా వోటు చేస్తారని శ్రీ చిదంబరనాథ నాడార్ అన్నారు.

### స్టేట్స్‌కౌన్సిల్‌లో బాలరక్షణబిల్లు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 — ఉపేక్షింపబడ్డ పిల్లలకు బాలనేరస్థులకు రక్షణ పోషణ శిక్షణ, విద్య, పునరావాసాలను కల్పించడానికి ఉద్దేశించబడ్డ ఒక సమగ్రబిల్లు నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో విద్యాశాఖ డిప్యూటీమంత్రి శ్రీ కేశవదేవ్ మాలవ్యా ప్రతిపాదించడం జరిగింది.

ఇటువంటి బిల్లులనే స్థానిక పరిస్థితులకనుగుణమైన కొద్ది మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించవచ్చునని బిల్లు పీఠికలో పేర్కొనబడింది.

అనవసరమైన, లేక నేరస్థులైన పిల్లలకోసం శాలల్యాము స్థానాలు, పరిశీలక గృహాలు, ప్రత్యేక పాఠశాలలు, బాల గృహాలు, తదితర జాగ్రత్త తీసుకునే సంస్థలు మొదలైనవి స్థాపించబడటానికి ఈ బిల్లు అవకాశం ఇస్తున్నది.

తిరుపతి, సెప్టెంబర్ 8 — నిన్న టి.టి.డి. తిరుపతి "ఫోరం" అధ్యక్షత క్రింద జరిగిన బహిరంగ సభలో భారత ఉపాధ్యక్షులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారి 66 వ జన్మ దినోత్సవం జరుపబడింది.

శ్రీ ఇ. మునసామి నాయుడుగారు అధ్యక్షత వహించారు. డాక్టర్ కె. సి. వరదాచారి శ్రీ వి. యస్. వెంకటనారాయణ, జి. గోపాలంగార్లు ఉపన్యసించారు. డాక్టర్ రాధాకృష్ణన్ గారిని అభినందిస్తూ, వారికి సంపూర్ణ ఆయురారోగ్య మివ్వాలని యేడుకొండలవానిని ప్రార్థిస్తూ తీర్మానం చేయబడింది.

# "సత్వరమే విశాలాంధ్ర నిర్మాణం జరగాలి"-కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన

## పరిసర రాష్ట్రాల తెలుగు ప్రాంతాలు తల్లి యొడిలో చేరడానికి బౌండరీ కమిషన్ కావాలని కూడా విశాలాంధ్ర మహాసభ కార్యవర్గం సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 13 —

హైదరాబాద్ సంస్థానాన్ని త్వరలో భాషాప్రయుక్తంగా విచ్ఛిన్నం చేసి, హైదరాబాద్-సికిందరాబాద్ రాజధానిగా విశాలాంధ్రను నెలకొల్పాలని, అప్పుడే ఆంధ్ర ప్రజాకోటి వాంఛితం పూర్తి కాగలదని నేడిక్కడ ప్రారంభమైన విశాలాంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశంలో ఇండియా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ తీర్మానించబడింది.

నూతనాంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్ సంస్థానంలోని ఎనిమిది తెలంగాణా జిల్లాలను వెంటనే లీనంచేసి, శేషించిన మద్రాసు, మైసూరు, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లలో వున్న తెలుగు ప్రాంతాలను ఆంధ్రరాష్ట్రంలో చేర్చడానికి సరిహద్దు నిర్ణాయక సంఘాన్ని నియమించాలని ఇండియా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

కార్యవర్గం ప్రారంభంలో అనుసభ్యులు శ్రీ పొట్టి శ్రీరాములుగారికి జోహార్లర్పించింది. ఆ మహాన ఉద్యమకారుడైన త్యాగాలాని ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారణమైందని ప్రశంసించింది.

ఆహ్వానం పంపిన శ్రీయుతులు మురహరం ప్రతాపరెడ్డి, న్యాయపతి నారాయణమూర్తి, జమలాపురం కేశవరావు, మాడపాటి రామచంద్రరావు మొదలగు ఆంధ్ర, తెలంగాణా నాయకుల పట్ల సానుభూతి తెలుపుతూ తీర్మానించబడింది.

కర్నూలు తాత్కాలిక రాజధానిగా అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్రరాష్ట్రం నెలకొంటున్నందుకు సంతోషం ప్రకటించబడింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతున్నందుకు ప్రధాని నెహ్రూను అభినందిస్తూ తీర్మానించబడింది.

సమావేశంలో శ్రీయుతులు బులుసు సాంబమూర్తి, కె. ఎం. దామోదరం (మద్రాసు మాజీ మంత్రి) మాడపాటి హనుమంతరావు (హైదరాబాద్ మేయర్), బి. వి. గురుమూర్తి (సికిందరాబాద్ మేయర్), తదితర ఆంధ్ర తెలంగాణా నాయకులు పాల్గొన్నారు.

### ఆంధ్రరాష్ట్రం విశాలాంధ్రకు తొలి మెట్టు

విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు కార్యవర్గ సమావేశంలో ప్రసంగిస్తూ, అక్టోబర్ 1 వ తేదీన నెలకొనున్న ఆంధ్రరాష్ట్రం విశాలాంధ్రకు తొలిమెట్టని అన్నారు. మూడున్నర కోట్లకు పైగా జనాభా గల 1,30,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం గల ఆంధ్ర భూమి ఏకైక పరిపాలనక్రిందికి రావాలనే లక్ష్యం సిద్ధించేవరకు ఆంధ్రోద్యమం ఆగదని ఆయన అన్నారు.

కీ॥శే॥ శ్రీ కొండ వెంకటప్పయ్యగారి ప్రోత్సాహంతో 40 సంవత్సరాలక్రితం ప్రారంభమైన ఆంధ్రోద్యమం చరిత్రను ఆయన ప్రస్తావించి, తాము ఆంధ్రదేశం సహజ రాజధానిలో హైదరాబాదులో హైదరాబాద్-సికిందరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర నెలకొనాలనే లక్ష్యసిద్ధికి విధానాలు, కార్యక్రమం నిర్ణయించడానికి సమావేశం కావడం విశేషమన్నారు. ఆయన ఇంకా యిలా అన్నారు:

"కాంగ్రెస్ 1920 నాడే నాగపూర్ సమావేశంలో దేశాన్ని భాషాప్రయుక్తంగా విభజించి, ఆ విభజన ప్రాతిపదికగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలను నెలకొల్పింది. బ్రిటిష్ ప్రభుత్వం తన పరిపాలన క్రిందికి వచ్చిన ప్రాంతాన్ని వచ్చినది వచ్చినట్టు ఎలాటి పద్ధతీ, సిద్ధాంతమూ లేకనే రాష్ట్రాలుగా నెలకొల్పింది. ప్రజాస్వామిక సూత్రాలపై పరిపాలన జరగడానికి భాషా ప్రాతిపదికగా రాష్ట్రాల పునర్నిర్మాణం అవసరం.

"ఇక విశాలాంధ్ర నిర్మాణం సంగతి. నిజాం నవాబు విశాలాంధ్రకు రాజప్రముఖ్‌గా వుండాలా, వద్దా అనే ప్రశ్నతో మనకు ప్రసక్తి లేదు. ఆ సమస్యను మనం భారత ప్రభుత్వ నిర్ణయానికి వదలుతున్నాము. ఈ పరిస్థితిలో హైదరాబాదును భాషాప్రయుక్తంగా విభజించి భారతప్రభుత్వం విశాలాంధ్రను నెలకొల్పడంలో ఎలాటి అవరోధమూ వుండదనుకుంటాను. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు నెలకొనడానికి హైదరాబాద్ విచ్ఛిత్తి అవసరమని హైదరాబాద్ కన్నడులు మరాఠ్వాడా నాయకులూ కోరుతున్నారు. భారత ప్రధాని పండిట్ నెహ్రూ ఎవో భావాలను పట్టుకుని పాకులాడుతున్నారు. హైదరాబాద్ విచ్ఛిత్తిని అత్యధిక సంఖ్యాకులు సమర్థిస్తున్నారని ప్రధాని నెహ్రూకు నచ్చచెప్పడం మన కర్తవ్యం.

"విశాలాంధ్ర నెలకొన్న తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి ఇరుగు పొరుగున వున్న శేషించిన మద్రాసు, మైసూరు, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లలో గల తెలుగు ప్రాంతాలను సంపాదించడానికి సరిహద్దు నిర్ణాయక సంఘం ద్వారా సర్దుబాట్లు చేయటం అంత కష్టమైనపని కాదు.

"విశాలాంధ్ర మహాసభ కమ్యూనిస్టులతోను, రాజకీయాలతోను సంబంధం లేని సంస్థ. ఏ రాజకీయ పక్షంతోను దీనికి పోటీ లేదు. విశాలాంధ్రరాష్ట్రాన్ని చట్టసమ్మతమైన, శాంతియుతమైన మార్గాన సాధించడంలో ఈ మహాసభ కాంగ్రెస్‌తోను, తదితర ప్రజాస్వామిక సంస్థలతోను సహకరిస్తుంది."

అంతకుముందు శ్రీ బులుసు సాంబమూర్తిగారు ప్రసంగిస్తూ, ఆంధ్రరాష్ట్ర స్థాపనకోసం శ్రీ పొట్టి శ్రీరాములుగారి అఖండ త్యాగాన్ని ప్రస్తావించి, యజ్ఞం (త్యాగం) లేనిదే దీనిని సాధించలేమన్నారు. విశాలాంధ్ర లక్ష్యసంసిద్ధికి త్యాగదీక్షలు కట్టుదిట్టమైన కార్యక్రమం అవసరమన్నారు.

విశాలాంధ్ర స్థాపనకు తొలిమెట్టుగా హైదరాబాద్, సికిందరాబాద్ కార్పొరేషన్‌లను ఏకంచేయాలని, దానివల్ల విశాలాంధ్ర రాజధాని నెలకొల్పడంలో చిక్కుండదని అన్నారు.

మైసూరు అసెంబ్లీ కోలారు సభ్యుడు శ్రీ గోవిందరెడ్డి ప్రసంగిస్తూ, విశాలాంధ్ర వెంటనే ఏర్పడటం అవసరమన్నారు. కోలారులో వున్న 20 లక్షల ఆంధ్రులకు ఐదు తెలుగు ప్రాథమిక పాఠశాలలు మాత్రమే కలవంటూ ఆయన ఇంకా యిలా అన్నారు:

"ఆంధ్రరాష్ట్రం బిల్లుపై మైసూరు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు బళ్ళారిలోని ఏడు తాలూకాలను మార్చిన విధంగానే, మైసూరులోని తెలుగు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చేయాలని నేను వాదించాను. నన్నపుడు మా ముఖ్యమంత్రి శ్రీ కె. హనుమంతయ్యగారు కమ్యూనిస్టుగా పేర్కొన్నారు. బెంగుళూరు నగరం తెలుగు నగరం. అక్కడ తెలుగువారే మెజారిటీ వర్గం. బెంగుళూరు నగరం కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేర్చబడాలి."

# వరదలవల్ల నష్టపడిన విద్యాసంస్థలకు సహాయం

## ప్రభుత్వానికి రాజమండ్రి పౌరుల విజ్ఞప్తి

రాజమండ్రి, సెప్టెంబర్ 10 — నిన్న సాయంకాలం వీరేశలింగ స్త్రీోన్నత పాఠశాల రాజ్యలక్ష్మీ కళా మందిరంలో పౌరజన మహాసభ శ్రీ ముట్నూరి సోమసుందరంగారి అధ్యక్షతను జరిగింది.

పాఠశాల కార్యదర్శి శ్రీ యానంరెడ్డి వెంకట్రామానాయుడు గోదావరి వరద ముంపువల్ల వీరేశలింగ స్త్రీోన్నత పాఠశాల, షేక్ బాలికోన్నత పాఠశాల, నవభారత గురుకులం మున్నగు సంస్థలకు కలిగిన అపారనష్టాలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేనిమిత్తం వరదవల్ల విద్యాసంస్థలు మునుపటివలె పని చేయుటకు అవసరమైన ఆర్థిక సహాయమును ప్రభుత్వం మంజూరుచేయునట్లు చూచేనిమిత్తం పురప్రముఖులతో ఒక కమిటీని నియమించడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలియజేశారు.

ఒక్క వీరేశలింగ స్త్రీోన్నత పాఠశాలకే 1 లక్ష 50 వేల రూపాయల నష్టం వచ్చినదని, ముంపు రాత్రివేళ రావడంవలన క్రింది భాగంలో వున్న అపారమైన సామగ్రిని కాపాడలేకపోయామని. ఎవ్వరూ లేనట్టి విలువైన లైబ్రరీ, 'లేబొరేటరీ' ధ్వంసమైనదని తెలిపారు — లైబ్రరీలో వున్న పుస్తకాలను విడదీయటం సాధ్యంకాదని. ఈనాడు తప్పిపెట్టినా చాలకపోనటి పుస్తకాలు నాశనమైనాయని తెలియజేశారు — స్కూలు ప్రారంభించి 45 సంవత్సరాలు అయినదని, ఈనాటికి పాత విద్యార్థులకు 40 సంవత్సరాల నాటి విద్యార్థులకు కూడ "డేట్ ఆఫ్ బర్త్" సర్టిఫికేట్లు లభ్యమయ్యేవని, కాని, యీ నాడు అవి దొరికే అవకాశంపోయిందని తెలియజేశారు.

(మిగతా 8 వ కాలంలో)

## విపణివీధి

### సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 14 —

| అమ్మకం వస్తు | రూ. | అ. | పై. |
|---|---|---|---|
| నవరంజిల్లరదర | 58 | 8 | 0 |
| పొట్లా బంగారం | 88 | 10 | 0 |
| మూసా బంగారం | 86 | 12 | 0 |
| వెండి పందకులాలు | 158 | 0 | 0 |
| వెండి తులం 1-3 | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు 280-0-0

వేరుసెనగ నూనె బజారుదర:—

8% ఎస్.ఎస్.ఎ. రెడీ 468-0-0

కొబ్బరినూనె కాండీ (87½ పౌండ్

- రాజా బ్రేండ్ 81-12-0
- ఆరోన్స్ బ్రేండ్ 82-0-0
- ఎవరెస్టు బ్రేండ్ 82-0-0

ఆముదం 500"తిరువత్తూరు" 310-0-0

సేలమ్ కోటన్, స్పేన్ బ్రేండ్ (87½ పౌనుల) తక్కాతో సహా 28-8-0

పంచదార (2 అందర్)

(ఫ్రీ మార్కెట్ దరలు:—

ప్యారీస్, కాన్పూర్, సామర్లకోట } 97-8-0

ఉయ్యూరు 93-0-0

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 14—

| అమ్మకం వస్తు | | రూ అ పై |
|---|---|---|
| పొట్లా బంగారం రెడీ | .... | 87-5-[illegible] |
| వెండి 100 తులం | .... | 156-8-[illegible] |
| సనసు | .... | 58-0-[illegible] |

1953 సెప్టెంబర్ 15, మంగళవారం

విజయనామ సంవత్సర భాద్రపద శుద్ధ సప్తమి

సప్తమి రా॥ 10-2 గంటలవరకు

అనూరాధ ప॥ 9-26 గంటలవరకు

వర్జ్యం: ప॥ 3-14 నుంచి 4-53 గంటలవరకు

# గుల్బర్గా సమీపంలో రైలు ప్రమాదం: ఒకరి మృతి

సికిందరాబాద్, సెప్టెంబర్ 13 — సెంట్రల్ రైల్వేలో వికారాబాద్ లైనులో సికిందరాబాద్‌కు 108 మైళ్ళ దూరంలో మొహమ్మదాబాద్, గుల్బర్గా స్టేషన్‌లమధ్య జరిగిన ఒక ప్యాసింజర్ బండి ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మరణించాడు. ముగ్గురికి గాయాలు తగిలాయి.

క్షతగాత్రులు ప్రథమ చికిత్సకోసం బీదర్ ఆస్పత్రికి పంపబడ్డారు. రైలు ప్రమాదం కారణాలుగాని, క్షతగాత్రుల తెలియవు.

ఉత్తరప్రదేశ్ హిందూమహాసభ కార్యవర్గం సమావేశమై రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేయాలని తీర్మానించింది.

(7 వ కాలం తరువాయి)

పేటీ స్కూల్ ప్రిన్సిపాల్, నవభారత గురుకులం ప్రిన్సిపాల్ శ్రీ బుల్లెయ్యగారు తమ స్కూళ్ళకు కలిగిన నష్టాలను తెలియజేశారు.

శ్రీయుతులు జి. యస్. బాలాజీ దాస్, పాల్ నారాయణరావుగారు మాట్లాడారు.

GENERAL MOTORS ● GENERAL MOTORS ● GENERAL MOTORS ● GENERAL MOTORS

జనరల్ మోటర్స్ ఇండియా లిమిటెడ్

1953 మోడల్స్

షెవర్‌లెట్

మరియు

బెడ్‌ఫోర్డ్

పెట్రోల్, డీసెల్ బళ్లు మళ్లీ విరివిగా దొరుకుతున్నాయి

తక్కువ ధరలకు

GM GENERAL MOTORS INDIA

జి. ఎమ్. బళ్లకొను వేలాది జనులకు—కొన్న వారికి, కొనబోయే వారికి—జి. ఎమ్. ఐ. వారు గడచిన 25 ఏండ్లలోలాగే ఇకముందుకూడా కావలసినన్ని స్పేర్ పార్టులు దొరుకుతునే వుంటాయని హామీ ఇస్తున్నారు.

GM GENERAL MOTORS GENUINE PARTS

జనరల్ మోటర్స్ ఇండియా లిమిటెడ్, ఫోస్‌బెరి రోడ్, సివ్రీ, బొంబాయి ● 25 ఏండ్లనుండి ఇండియాయొక్క రవాణా పరిశ్రమకి సేవచేస్తున్నాము

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press. Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 218
8 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
16-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

### విశాలాంధ్రకు నిజాం ముస్లింల ఆందోళనలు

హైదరాబాదు, సెప్టెంబర్ 15—విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారితో నేడు ఉదయం సుదీర్ఘ సంభాషణలు జరిపిన హైదరాబాదు హైకోర్టు మాజీ న్యాయమూర్తి నవాబ్ నజీర్ యార్ జంగ్ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, తన భావాలతో ఏకీభవిస్తున్న ముస్లిం ప్రజలు హైదరాబాదు నగరాన్ని విశాలాంధ్ర రాజధానిగా చేయాలనే ప్రతిపాదనను సమర్థిస్తున్నారని తెలిపారు. శ్రీ కాళేశ్వరరావుగారు నేడు విమానంలో మద్రాసుకు వెళ్లారు.

# మద్రాసు మంత్రివర్గం నుంచి ఆరుగురు మంత్రుల రాజీనామా

## చెన్నరాష్ట్రం నుంచి ఆంధ్ర, కన్నడ ప్రాంతాలు విడిపోతున్న ఫలితం

## అక్టోబరు 1 వ తేదీనాడు వారి రాజీనామాల ఆమోదం

మద్రాసు, సెప్టెంబరు 14—నేటి మద్రాసు మంత్రివర్గంలోని 5 గురు తెలుగు మంత్రులు, ఒక కన్నడ మంత్రి—విద్యా మంత్రి డాక్టర్ యం. వి. కృష్ణారావు, పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ ఎన్. రంగారెడ్డి, స్థానిక స్వపరిపాలన మంత్రి శ్రీ ఎన్. శంకరరెడ్డి, గ్రామోద్ధరణ మంత్రి శ్రీ పట్టాభి రామారావు, సహకారశాఖా మంత్రి శ్రీ సంజీవయ్య, వ్యవసాయ మంత్రి డాక్టర్ నాగన్నగౌడగార్లు—నేడు తమ రాజీనామా పత్రాలను ముఖ్య మంత్రి శ్రీ రాజగోపాలాచారిగారికి అందజేశారు.

అక్టోబరు ఒకటవతేదీనుంచి అమలులోనికి రాగల వీరి రాజీనామాలు త్వరలోనే అధికారరీత్యా మద్రాసు గవర్నరుకు సమర్పించడం జరుగుతుంది.

అక్టోబరు ఒకటవతేదీన ఆంధ్రరాష్ట్రం అవతరణ జరుగుతున్నందున వీరు తమ రాజీనామా లేఖలను ముఖ్యమంత్రికి అందజేశారు. అక్టోబరు ఒకటవతేదీవరకు వీరు అధికారంలో వుంటారు.

మద్రాసు మంత్రివర్గం ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారి అధ్యక్షతను నేడు సమావేశమైనది. ఆంధ్రరాష్ట్రం అవతరణకు ముందుగా జరిగే మద్రాసు మంత్రివర్గం తుది సమావేశంగా దీనిని భావించబడుతున్నది. దాదాపు మూడు గంటలసేపు నేటి సమావేశం జరిగింది; పట్టణంలో లేనికారణాన మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు ఈ సమావేశానికి హాజరు కాలేదు.

రాజీనామా చేసిన 5 గురు తెలుగు మంత్రులలోను ఇద్దరు, డాక్టర్ యం. వి. కృష్ణారావు, శ్రీ ఎన్. రంగారెడ్డిగారు కౌన్సిల్ సభ్యులు. ఆంధ్రరాష్ట్రానికి లెజిస్లేటివ్ కౌన్సిల్ వుండదు కనక ఆంధ్రా బిల్లు నిబంధనల ప్రకారం వారి కౌన్సిల్ సభ్యత్వాలు రద్దు కాగలవు.

తోటి మిగిలిన ముగ్గురు మంత్రులు అసెంబ్లీ సభ్యులుగా వున్నారు.

వ్యవసాయ మంత్రి డాక్టర్ ఆర్. నాగన్నగౌడ్, మైసూరులో చేరగల బళ్లారిజిల్లా ప్రాంతాలకు చెందినవారు కనక బళ్లారిలోని ఏడు తాలూకాల శాసనసభ్యులతోపాటు వారు మైసూరు అసెంబ్లీలో సభ్యులు కాగలరు.

### మంత్రులకు, ఉద్యోగులకు గవర్నరు విందు

నేటి సాయంకాలం మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ గిండీ రాజభవనంలో, ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలో వెళ్ళిపోతున్న ఆంధ్ర మంత్రులు, ఆఫీసర్లు, కార్యదర్శుల గౌరవార్థం విందును ఏర్పాటుచేశారు.

---

న్యూఢిల్లీ, సెప్టెంబరు 14—ఇండియన్ ఎయిర్ లైన్స్ కార్పొరేషను ఒక సర్వీసెస్ కమిటీని ఏర్పాటు చేసుకొన్నది. దీనికి పూర్వం నాగపూర్ హైకోర్టు జడ్జీగాను, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడుగాను పనిచేసి రిటైరైన అయిన శ్రీ డబ్ల్యు. ఆర్. పురాణిక్ అధ్యక్షుడు.

అనేక విమాన కంపెనీల నుంచి కార్పొరేషన్ క్రిందికి తీసుకోబడ్డ ఉద్యోగుల పెన్షన్లు జీతాలను, హోదాలను క్రమబద్ధం చెయ్యడం ఈ కమిటీ పని.

## అక్టోబర్ 1

### రాష్ట్రం మొత్తంలో సెలవు

మద్రాసు, సెప్టెంబర్ 15—మద్రాసు మంత్రివర్గం నేడు సమావేశమై అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్రరాష్ట్రం అవతరించనున్నందున నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం ఆ రోజున రాష్ట్రం మొత్తంలో సెలవుగా ప్రకటించాలని నిర్ణయించింది ఇందుచేత అక్టోబర్ ఒకటవతేదీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే గాక శేషించిన చెన్న రాష్ట్రంలోకూడా సెలవుదిన మన్నమాట.

---

25 ట్రేడ్‌యూనియన్ల తరపున 100 మంది కార్మికులు మంగళవారంనాడు పార్లమెంట్ భవనం ముందు ఢిల్లీలో ప్రదర్శనం జరిపి నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.

## భగవద్గీతపట్ల మిత్రరాజ్యసమితి సెక్రటరీ జనరల్ విశ్వాసం

యునైటెడ్ నేషన్స్, సెప్టెంబరు 15—మహత్తర రాజకీయ విధ్యయాలను చేస్తూ, ప్రత్యేక రాజ్య కూటములవైపు మొగ్గక విష్పాక్షికంగా వుండవలసిన మిత్రరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మిస్టర్ డాగ్ హామర్ షెల్డ్ భగవద్గీత ఉపదేశించిన జ్ఞానంపట్ల తనకు విశ్వాసం కలదని నేడు మిత్రరాజ్య సమితి అమెరికన్ సంఘంలో ప్రసంగించిన సందర్భంలో అన్నారు.

"మిస్టర్ హామర్ షెల్డ్ తన ప్రసంగంలో, "తన అద్వితీయ బాధ్యతలను" తను ఎట్లు నిర్వర్తించేది వివరించారు.

"భగవద్గీత సర్వకాలాల, సర్వతత్త్వాల అనుభవసారంగా "కర్మలోనే నీకు అధికారం, ఫలా పేక్షలేక, నిత్య సిద్ధులలో అనాసక్తుడవై నిష్కామంగా పని చేయడం ఫలాపేక్షతో చేసే కర్మకు తీసినట్టు" అని ఉద్ఘోషించింది. ఈ మాటలలో లోతైన విశ్వాసం కానవస్తున్నది ఈ విశ్వాసాన్ని మనం చేసే పనులకు సమన్వయపరచుకుని స్వంతం చేసుకుంటే సుఖం చేకూరడంలో ఆశ్చర్యం లేదు", అని ఆయన అన్నారు.

## ఇండియా ఆధ్వర్యాన ఉత్తరకొరియన్ యుద్ధఖైదీల మార్పిడి

కాంతినగర్ (కొరియా), సెప్టెంబర్ 14—తమ మనస్సును మార్చుకొని ఇప్పుడు స్వదేశానికి తిరిగి వెళ్ళడానికి ఇష్టపడుతున్న ఉత్తరకొరియన్ యుద్ధఖైదీలు రేపు కమ్యూనిస్టులకు అప్పగించబడగలరని నేడిక్కడ ప్రకటించబడింది.

నేడు సమితి అధికారులు 474 మంది చైనీస్ యుద్ధఖైదీలను అప్పగింత పెట్టగా, వారు తటస్థ మండలంలో భారతీయదళాల ఆధ్వర్యంక్రిందవున్న శిబిరంలో ప్రవేశించడానికి మొదట నిరాకరించారు. నేటి మధ్యాహ్నం అప్పగింత పెట్టబడనున్న మరొక ఖైదీల జట్టుతో కలిసి ఆ శిబిరంలో తాము ప్రవేశించగోరుతున్నట్టు వారు తెలియజేశారు.

కాని, ఆ రెండవ జట్టుకు ఏర్పాటుచేయబడిన శిబిరంలోనే వీరుకూడా వుండవచ్చునని భారతీయులు హామీనిచ్చినమీద వీరు చైనీస్ జాతీయ పతాకాలను ఎగురవేస్తూ, కమ్యూనిస్టు వ్యతిరేక గీతాలను పాడుతూ తటస్థ మండలంలో ప్రవేశించారు.

ఇండియన్ రక్షక సైనికదళాల సేనాని జనరల్ థోరట్ ఈ ఉదంతాన్ని ఖైదీల మార్పిడి కమిషన్‌లో సభ్యత్వంగల తక్కిన నాలుగు తటస్థరాజ్యాల ప్రతినిధులకు, కమ్యూనిస్టు పరిశీలకులకు తెలియపరచారు.

సమితి అధికారులు నేడు 1,816 మంది చైనీస్ యుద్ధ ఖైదీలను భారతీయ సైనికదళాల ఆధ్వర్యానికి అప్పగింతపెట్టారు. క్రిందటి భారతీయదళాల ఆధ్వర్యానికి అప్పగించబడిన మార్పిడిని నిరాకరించే ఖైదీల సంఖ్య మొత్తం 4,677 అయిందన్నమాట.

భారతీయ సైనికులు తమకు తొలిరోజున అప్పగించబడిన 997 మంది ఉత్తర కొరియన్ ఖైదీల రక్షణభారాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

### పునర్నిర్మాణానికి సహాయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—మిత్రరాజ్యసమితి ఏర్పాటుచేసిన కొరియా పునర్నిర్మాణ సహాయసంస్థ పిరాలాల నీయవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు విజ్ఞప్తిచేస్తూ వచ్చిందనీ, అయితే ఇప్పటికే తాను గురుతరమైన అనేక ఆర్థికసమస్యలను ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం ఆసంస్థకు అదనంగా ఎటిసహాయం చేయలేకపోయిందనీ ప్రధాని నెహ్రూ నేడు ప్రజాప్రతినిధుల సభలో శ్రీ ఎస్. ఎస్. దాస్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధాన మిచ్చారు.

## శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి సూచన

## ఆంధ్ర మంత్రివర్గంలో ఏడుగురు సభ్యులు

హైదరాబాదు, సెప్టెంబర్ 15—ఆంధ్ర మంత్రివర్గంలో ముప్పాతిక మూడు పాళ్లు ఏడుగురు మంత్రులు వుండవచ్చునని ఆంధ్రరాష్ట్రం ముఖ్యమంత్రి కాగలరని అందరూ చెప్పుకుంటున్న శ్రీ ప్రకాశం పంతులుగారు నేడిచ్చట సూచించారు.

17 వ తేదీన ఢిల్లీలో జరగనున్న ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి విమానంలో వెడుతూ, నేటి ఉదయం బేగంపేట విమానాశ్రయానికి వారు వచ్చారు. హైదరాబాదు ప్రజా-సోషలిస్టు కార్యకర్తలు అనేకమంది కార్యదర్శి శ్రీ యల్. నారాయణగారి నాయకత్వాన శ్రీ ప్రకాశంగారిని కలుసుకున్నారు.

"ఆంధ్ర మంత్రివర్గాన్ని స్వతంత్ర సభ్యులుగా మీరు ఏర్పాటు చేస్తారా, లేక కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ అసోసియేట్ సభ్యులుగా ఏర్పాటు చేస్తారా?" అని ఒక ప్రజా-సోషలిస్టు కార్యకర్త అడిగిన ప్రశ్నకు శ్రీ ప్రకాశంగారు సమాధానం చెబుతూ, ఆ విషయాన్ని అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నిర్ణయించవలసి వుంటుందన్నారు.

ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సమావేశంలో శ్రీ ప్రకాశంగారుకూడా పాల్గొంటున్నారు. తనను ప్రజా-సోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి విముక్తున్నిచేసి, ఆంధ్రలో సుస్థిరమైన మిశ్రమ మంత్రివర్గాన్ని ప్రజాస్వామ్య పద్ధతులపై నెలకొల్పడానికి అవకాశమిస్తూ, ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం శాసనసభ్యులు సంతకాలుచేసిన తీర్మానాన్ని, లేఖను శ్రీ ప్రకాశంగారు వెంటతీసుకొని వెడుతున్నారు కూడా. (యు. పి. ఐ)

సూతన మంత్రివర్గ నిర్మాణం విషయంలో అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం తుది నిర్ణయం చేయగలదని తాను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని కూడా ఆ ప్రకటనలో వివరించారు.

### శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డి సమావేశం

మద్రాసు, సెప్టెంబర్ 15—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు గత రాత్రి ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ ప్రకాశం పంతులుగారిని కలుసుకొని దాదాపు గంటసేపు సమాలోచనలు జరిపారు.

ప్రజా-సోషలిస్టుపార్టీ బాధ్యతలనుంచి విముక్తులైన తరువాత వీరిద్దరి మధ్య జరిగిన ప్రథమ సమావేశం ఇదే. ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణ సమస్యలను గురించి వీరు చర్చించుకున్నట్టు తెలుస్తున్నది.

### త్రివేది-రాజాజీ సమావేశం

ఆంధ్రా స్పెషల్ ఆఫీసరు శ్రీ చందూలాల్ త్రివేది ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రాజాజీని కలుసుకొని రాష్ట్ర విభజన వ్యవహారాలను గురించి చర్చించారని తెలుస్తున్నది.

### ఆంధ్ర మంత్రివర్గ సభ్యులు

మద్రాసు, సెప్టెంబరు 15—ఆంధ్రరాష్ట్ర మంత్రి వర్గంలో శ్రీ ప్రకాశం పంతులుగారు, శ్రీ సంజీవరెడ్డిగారు, శ్రీ టి. విశ్వనాథంగారు, శ్రీ జి. లచ్చన్నగారు, శ్రీ డి. సంజీవయ్యగారు, శ్రీ రొక్కం లక్ష్మీనరసింహంగారు సభ్యులుగా వుండగలరని రాజకీయ వర్గాలలో చెప్పుకుంటున్నారు. 7 వ సభ్యుడుగా శ్రీ ఎన్. బి. పి. పట్టాభి రామారావుగారా, లేక శ్రీ ఆలపాటి వెంకట్రామయ్యగారా అన్న విషయం ఆలోచనలో కలదని పుకారుగా వుంది.

## కర్నూలుకు ప్రధాని నెహ్రూ రాక

### సెప్టెంబరు 30 వ తేదీ రాత్రికే

మద్రాసు, సెప్టెంబర్ 15—ఆంధ్రరాష్ట్రం అవతరణ మహోత్సవంలో పాల్గొనడానికిగాను ప్రధాని నెహ్రూ సెప్టెంబరు 30 వ తేదీకి ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాదు వచ్చి, అక్కడనుంచి రైలులో ఆ రాత్రికే కర్నూలు చేరగలరని విశ్వసనీయంగా తెలుస్తున్నది. తిరిగి అక్టోబరు ఒకటవతేదీ రాత్రికి హైదరాబాదుకు వెళ్ళిపోగలరట.

కర్నూలులో ప్రజాసంస్థలు ఏర్పాటుచేయు కార్యక్రమాలలో ప్రధాని నెహ్రూ పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కర్నూలు రాజధాని అభివృద్ధిసంఘం అధ్యక్ష, కార్యదర్శులు- మిస్టర్ మహబూబ్ అలీఖాన్ శ్రీ డి. వి. సుబ్బాశాస్త్రిగార్లు నేడు ఆంధ్రా స్పెషల్ ఆఫీసరు శ్రీ త్రివేదిని కలుసుకొని విజ్ఞప్తి చేశారు.

## ఆంధ్ర రెవిన్యూబోర్డు

### శ్రీ కె. యం. ఉన్నిత్తన్, శ్రీ యం. పి. పాయ్ సభ్యులు, శ్రీ కె. సుబ్బారావుగారు కార్యదర్శి

మద్రాసు, సెప్టెంబర్ 15—శ్రీ త్రివేది సలహా సంఘంవారు నిన్న సాయంకాలం సమావేశమై దాదాపు మూడు గంటలసేపు చర్చలు జరిపి ఆంధ్రరాష్ట్రానికి రివెన్యూబోర్డు, పబ్లిక్‌సర్వీసు కమిషన్, టవున్ ప్లానింగ్ శాఖ, ఫ్యాక్టరీల శాఖలకు ఉద్యోగుల కేటాయింపును పూర్తిచేశారు. ఈ చర్చలలో రెవిన్యూ బోర్డు ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

ఆంధ్రప్రభుత్వం రివెన్యూబోర్డు సభ్యులుగా శ్రీ కె. ఎం. ఉన్నిత్తన్ ఐ. సి. ఎస్. శ్రీ ఎం. పి. పాయి (ఐ. సి. ఎస్.) గార్లు వుంటారని ఆంధ్ర వ్యవహారాల కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారు నేడు ప్రకటించారు. రివెన్యూబోర్డు కార్యదర్శిగా శ్రీ కానుమోలు సుబ్బారావు (ఐ. ఎ. ఎస్.) గారు నియమింపబడ్డారు.

ఆంధ్ర సర్వీసెస్ కమిషన్‌లో ముగ్గురు సభ్యులు వుంటారని తెలుస్తున్నది. వీరిని ఆంధ్ర ప్రభుత్వం యేర్పడిన తరువాత నియమిస్తుందట. సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా, ఇప్పుడు మద్రాసు సర్వీసు కమిషన్‌లో డిప్యూటీకార్యదర్శిగావున్న శ్రీ ఎస్ ఆళవందారుగారిని నియమించాలని త్రివేది సలహా సంఘంవారు నిర్ణయించారట. వీరిని "ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసరుగా" తీసికొని, సర్వీసు కమిషన్ ఆఫీసు యేర్పాట్లు స్థిరపడిన తరువాత మద్రాసు ప్రభుత్వానికి పంపించివేస్తారట.

శ్రీ త్రివేది సంఘం సమావేశం తిరిగి రేపుదయం 10 గంటలకు జరుగుతుంది

"ఆంధ్రా శాఖకు ప్రెసిడెంట్ ఆమోదం వచ్చింది కనక ఏ ఆఫీసర్లు ఎక్కడ పనిచేయవలసింది. వారికి తెలియజేస్తారా?" అని విలేకరులు ప్రశ్నించగా ఆంధ్ర వ్యవహారాలశాఖ కార్యదర్శి శ్రీ పుల్లారెడ్డిగారు సమాధానం చెబుతూ, అన్ని శాఖలకు సిబ్బంది కేటాయింపు ఇంకా పూర్తి కాలేదన్నారు. అన్ని శాఖలకు ఏర్పాట్లు పూర్తి అయినతరువాత ఆ జాబితాలు ప్రెసిడెంట్ ఆమోదాన్నిపొంది రావలసి వుంటుందని, అంతవరకు ఆయా ఆఫీసర్లకు ముందుగా సూచనలుమాత్రం చేస్తున్నామని తెలియజేశారు.

ఆంధ్రరాష్ట్ర పబ్లిక్‌వర్క్సు శాఖలో భవనాలు, హైవేస్ చీఫ్‌ఇంజనీర్‌గా శ్రీ యు. ఆనందరావుగారి పేరును త్రివేది సలహా సంఘంవారు కేంద్ర ప్రభుత్వానికి సూచించారని. శ్రీ ఆనందరావుగారు ఇప్పుడు వున్న ఉద్యోగంనుంచి విడుదల చేయడానికి కేంద్రం అంగీకరించి, మిస్టర్ ఫ్రెడిక్ పేరును సూచించినందున ఆయనను నియమించారని తెలుస్తున్నది.

కర్నూలులో పోలీసు ఏర్పాట్లు, అగ్నిమాపక దళాలు, వైర్‌లెస్ ఏర్పాట్లు మొదలగు సమస్యలను గురించి శ్రీ పుల్లారెడ్డిగారు నిన్నను మద్రాసు పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ శ్రీ దేవసహాయంగారితోను, ఆంధ్రా పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ శ్రీ మోనప్పగారితోను సమాలోచనలు జరిపారు.

ఆంధ్ర ప్రభుత్వం కార్యాలయాలలో కర్నూలుకు పోగా చెన్నపురిలో వుండగల వాటిని ఆదేశనాలలో వుంచాలని, శేషించిన మదాసుప్రభుత్వం ఆఫీసులను సాధ్యమైనంతవరకు ప్రభుత్వ భవనాలలోనే ఏర్పాటు చేమాలని స్థూలంగా ఒక నిర్ణయం జరిగినదట.

ఆంధ్రరాష్ట్రం రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్-జనరల్ కార్యాలయం మద్రాసు బీచ్‌లో ఇప్పుడున్న భవనంలో కాక అద్దె భవనాలకు మారుతుందని తెలుస్తున్నది

## రష్యన్ మంత్రివర్గంలో ముఖ్యమైన మార్పులు

మాస్కో, సెప్టెంబరు 15—సోవియెట్ మంత్రివర్గంలో అతి ముఖ్యమైన మార్పులను చేస్తూ, వ్యావసాయక ఉత్పత్తుల ధరలను విశేషంగా పెంచుతూ నేటి ఉదయం మాస్కో ఒక ప్రకటన చేసింది. ఇవి ప్రజల జీవన వ్యయ ప్రమాణాన్ని హెచ్చించడానికి రష్యా తాజాగా తీసుకున్న చర్యలని చెప్పబడుతున్నది.

సోవియెట్ కమ్యూనిస్టుపార్టీ కొత్త కార్యదర్శి మిస్టర్ నికిటా క్రుశ్చేవ్ సమర్పించిన నివేదికలో, ప్రభుత్వం సేకరించే పశువుల ధరలు, కోళ్లధరలు ప్రస్తుతంవున్నవాటికంటె సుమారు అయిదున్నర రెట్లకు పెంచబడగలవని వ్యవసాయ దారులకు తెల్పబడింది. ఇంతేకాక, పాలకు, వెన్నకు ఇంతటినుంచి రెట్టింపు ధరలను, బంగాళా దుంపలకు రెండున్నర రెట్లధరలను, తక్కిన కూరగాయలకు నూటికి 25 నుంచి 40 సంతులవరకు ఎక్కువ ధరలను ప్రభుత్వం చెల్లించగలదని పేర్కొనబడింది కూడా.

వ్యవసాయదార్లు ప్రభుత్వానికి కేటాయించవలసిన సరుకు విషయంలో ఈ ధరల హెచ్చింపు వర్తిస్తుంది. అయితే, చట్ట సమ్మతంగా తమవద్ద నిలవవుంచుకోడానికి అనుమతించబడే ఉత్పత్తులను వ్యవసాయదార్లు అప్పగించినట్టయితే వాటికి యివ్వబడే మూల్యాన్ని కూడా హెచ్చించడానికికూడా ప్రభుత్వం నిశ్చయించుకొన్నది. ఈ సందర్భంలో మాంసానికి ధర నూటికి 30 వంతులు, పాల ధర నూటికి 150 వంతులు హెచ్చించబడగలదు.

సుప్రీం సోవియెట్ ప్రెసీడియం నేడు కొత్తగా అయిదు ప్రభుత్వశాఖలు నెలకొల్పబడినట్టు ప్రకటించింది. అవి: ఆహారోత్పత్తిశాఖ, నిత్యజీవితావసర పారిశ్రామిక వస్తువుల అభివృద్ధిశాఖ, దేశీయ వాణిజ్యశాఖ, విదేశవాణిజ్యశాఖ, ప్రభుత్వ వ్యవసాయక్షేత్రాల శాఖ.

ఈ శాఖలన్నీకూడా ఇంతవరకు తక్కిన శాఖల ఆధ్వర్యం క్రింద వుండేవి

ఈ అయిదు కొత్తశాఖలకు ఈ క్రిందివారు మంత్రులుగా నియమించబడ్డారు: నిత్య జీవితావసర వస్తువుల అభివృద్ధి శాఖామంత్రి—మిస్టర్ అలెక్సీ కోసిజిన్ (ఈయన ఇంతకు ముందు ఆహారశాఖకు, తేలికరకం పరిశ్రమల అభివృద్ధిశాఖకు మంత్రిగా పనిచేశాడు); ఆహారోత్పత్తి శాఖామంత్రి—మిస్టర్ వాసిలీ జెవ్‌రోవిచ్ జొటోవ్; దేశీయ వాణిజ్య శాఖామంత్రి—మిస్టర్ అనస్టాస్ మికోయాన్ (ఇంతకుముందు దేశీయ, విదేశ వాణిజ్యశాఖల మంత్రిగా వున్నాడు); విదేశ వాణిజ్యశాఖామంత్రి—మిస్టర్ ఇవాన్ జెగోరీవిచ్ కవనోవ్; ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాల శాఖామంత్రి—మిస్టర్ అలెజీ ఇవానోవిచ్ కోజ్లోవ్ (ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు)

ఇండియాలో లోగడ రష్యన్ రాయబారిగా పనిచేసిన మిస్టర్ ఇవాన్ బెనెడిక్టోవ్ వ్యవసాయశాఖకు కొత్త మంత్రిగా నియమించబడ్డాడు.

ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలలో ఉత్పత్తుల అభివృద్ధిని సాధించడానికి కొత్తగా ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలశాఖ నెలకొల్పబడినట్టు నేటి ఉదయం చేయబడిన అధికారప్రకటనలో విశదంచేయబడింది. ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాలలో ప్రత్యక్షంగా ప్రభుత్వం ఆధ్వర్యంక్రింద, సమష్టివ్యవసాయ క్షేత్రాలలో రైతుల సహకారసంఘాలద్వారాను పంటలు పండించబడతాయి

ప్రభుత్వంచే పెంచబడిన వ్యావసాయక ఉత్పత్తులసేకరణ ధరలను నేడు తొలిసారిగా రష్యన్ పత్రికలన్నీ ప్రకటించాయి.

## "కాంగ్రెసులో చేరడం కలలోకూడా జరగదు"

### అలమండ ప్రజా-సోషలిస్టు యం. యల్. ఏ ప్రకటన

అలమండ, సెప్టెంబర్ 15—"కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యత్వాన్ని స్వీకరించాలని అర్థించడం శోచనీయమైన విషయం. కాంగ్రెసులో పూర్తి సభ్యులుగా గాని, అసోసియేట్ సభ్యులుగా గాని చేరడానికి వీలులేదని నా అభిప్రాయం" అని అలమండ నియోజకవర్గం ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ కె. వి. యన్. పద్మనాభ రాజుగారు నేడొక ప్రకటన చేశారు. శ్రీ పద్మనాభ రాజుగారు మద్రాసులో ప్రజాపార్టీ నాయకులు కొనసాగించిన చర్చలలో పాల్గొనలేకపోయినందున ఈ ప్రకటన చేశారు.

### ప్రాంతీయభాషల్లో ప్రభుత్వ వ్యవహారాలు

మద్రాసు, సెప్టెంబర్ 15—తూర్పు గోదావరిజిల్లాలో ప్రాంతీయభాషలో ప్రభుత్వ వ్యవహారాలు నడుపుతున్నది. ఉత్తర్వును 1953 సం డిశంబరువరకూ పాటిస్తూ ఇపుడు ప్రభుత్వం పత్రం ఉత్తర్వుచేసింది.

ఆ తరువాత యీ పద్ధతిని కొనసాగించవలెనా లేదా అన్నది ఆంధ్ర ప్రభుత్వం తేల్చుకోవలసిన విషయం.

## విశాలాంధ్రలో ముస్లిం మైనారిటీలకు రక్షణ

### హైదరాబాద్ సభలో శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగారి హామీ

హైదరాబాద్, సెప్టెంబర్ 14—విశాలాంధ్ర మహాసభ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షత వహించిన శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, వచ్చే ఎన్నికలలో ఆంధ్రదేశంలో కాంగ్రెసువారు సరైన అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికలు సరిగా నడిపితే, కమ్యూనిస్టులు పెక్కు స్థానాలను కోల్పోతారని అన్నారు

శ్రీ కాళేశ్వరరావుగారి ప్రసంగం అందినంతవరకు నిన్ననే "ఆంధ్రప్రభ" ప్రకటించింది. తక్కిన వివరాలివి:—

రాజప్రముఖుల ప్రసక్తి తెచ్చి ఆయన ఇంకా ఇలా అన్నారు:—

"రాజప్రముఖుల భవిష్యత్తు విషయంలో ఇండియా ప్రభుత్వమే నిర్ణయించాలి. నిజాం రాజప్రముఖ్‌ను తొలగించాలని ఇతర రాజకీయ పక్షాలు ఏమి ఆందోళనచేసినా, విశాలాంధ్ర మహాసభ ద్వారా మాత్రం అలాటి ఆందోళన జరుగదు.

"గడచిన ఎన్నికలలో కాంగ్రెస్‌వారు ఎన్నికలను సక్రమంగా నిర్వహించనందున కమ్యూనిస్టులకు వోడిపోయారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌వారు సక్రమంగా ఎన్నికలు జరిపి, సరైన అభ్యర్థులను నిలబెడితే కమ్యూనిస్టులు పెద్దతావులలో వోడిపోతారు

### నిజాం ప్రజలకు హామీ

"విశాలాంధ్రలో హైదరాబాద్ ప్రజలకు న్యాయం జరుగదనే భయం అకారణం. విశాలాంధ్ర ప్రభుత్వ ముస్లిం మైనారిటీల మత, సంస్కృతి, మాతృభాష, లిపుల రక్షణకు శాయశక్తుల కృషిచేయగలదు. ఆంధ్ర ప్రాంతంలో ముస్లింలు ఎంతో సామరస్యంతో వున్నారు విజయనగరరాజ్య పతనానంతరం ముస్లిం పరిపాలకులు హిందువులను ఎంతో ఆదరంతో చూచారు. హైదరాబాద్ సంస్థానంలో అసఫ్‌జాహీల పరిపాలనలో—పోలీసు చర్యలకు ముందు నిజాం నవాబును అభివృద్ధి నిరోధకుల ముఠా తప్పుదారినిపెట్టిన విషాద దినాలు మినహా—హిందూ ముస్లిం సమైక్యం అద్భుతంగా వుంది.

"కళాశాలలలో ప్రవేశం, ఉద్యోగాలు, ఇతర సౌకర్యాలు మున్నగువాటిని సంబంధించినంతవరకు, విశాలాంధ్రలోని సర్కారు రాయలసీమ, తెలంగాణాలకు వాటి జనాభానుబట్టి న్యాయం చేకూర్చబడుతుంది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొనడం ఆ ప్రభుత్వం కర్తవ్యం."

బెంగుళూరును విశాలాంధ్రలో భాగంగా చేయాలని మైసూరు శాసనసభ్యుడు శ్రీ గోవిందరెడ్డిగారు చేసిన సూచనను శ్రీ కాళేశ్వరరావుగారు ప్రస్తావించి "బెంగుళూరుకూడా మనదే అన్నంతవరకు నేను వెళ్ళలేను కర్నాటక సోదరులతో కలహించదలచుకోలేదు బెంగుళూరు వారి రాజధానిగానే వుంచుకోనివ్వండి" అని అన్నారు.

## కర్నూలువద్ద తుంగభద్రపై రోడ్డు వంతెన సమస్య

### కాశీ-కన్యాకుమారి ట్రంకురోడ్డు కర్నూలు మీదుగా త్రిప్పినప్పుడు చర్చకు రాగలదట

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13—ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని అయిన కర్నూలువద్ద తుంగభద్రానదిపై వంతెన కట్టటం విషయమై నేడు పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభలో ప్రశ్నల వర్షం కురిసింది.

శ్రీ గడిలింగన గౌడ ప్రశ్నకు రవాణా శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ ఓ వి అళగేసన్ ఇలా సమాధాన మిచ్చారు: "మొదట కాశీ-కన్యాకుమారి ట్రంకురోడ్డులో భాగమైన అనంతపూర్-బెల్లారి ట్రంకు రోడ్డును కర్నూలు మీదుగా త్రిప్పబడినప్పుడు కర్నూలు వద్దనున్నుంలో తుంగభద్రమీద రోడ్డు వంతెన వేయాలని భావించబడింది. కాని తర్వాత కర్నూలుమీదుగా రోడ్డువేస్తే అది ఎక్కువ భాగం కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టుకింద మునిగిపోతుందనే అభిప్రాయంతో ట్రంకురోడ్డును మార్చవలెను, రాయచూరుమీదుగా వేయడానికి తాత్కాలికంగా నిర్ణయించబడింది. ఈ ట్రంకురోడ్డును కర్నూలుమీదుగా వేయడానికి మది నిర్ణయం జరిగినప్పుడే కర్నూలు సమీపంలో తుంగభద్రపై హైవేస్ శాఖ నిధితో వేసే వంతెన క్తి ఏర్పడింది. సూతనాంధ్రరాష్ట్ర ప్రభుత్వంతో సంప్రతించిన మీదటనే కర్నూలు మీదుగా రోడ్డువేయుటకు నిర్ణయించవలసివుంటుంది

## ఆంధ్రరాష్ట్ర రాజధానికి 59 వ్యాగన్లతో మొదటి గూడ్సుబండి ప్రయాణం

### —రికార్డులు, ఫర్నీచర్ వగైరాలతో

మద్రాసు, సెప్టెంబరు 15: ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధాని కర్నూలులో ఆంధ్రా సెక్రటేరియట్ ఏర్పాటుకు అవసరమైన సరంజామాతో స్పెషల్ గూడ్సుబండి బుధవారం తెల్లవారుజామున మద్రాసు నుంచి బయలుదేరి వెళుతున్నది.

ఈ స్పెషల్ గూడ్సు బండికి మొత్తం 59 వ్యాగన్లు వుంటాయి అన్ని శాఖల సరంజామా, కొన్ని శైలపు ఫైళ్లు కొన్ని రికార్డులను కూడా ఈ రైలులోనే పంపిస్తున్నారు. మంగళవారం సాయంకాలం ఆరు గంటలవరకు సివిల్ సప్లయిలు, రహదార్ల శాఖల లారీలు ఈ సామానులను రైల్వేస్టేషన్‌కు చేరుస్తూనేవున్నవి.

ఈ సరంజామాను గురించిన అంతిమ నిర్ణయాలు ఇంతవరకు జరుగలేదట. కాని, ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేయగల గుమాస్తాలు వగైరాలు ప్రస్తుతం ఉపయోగిస్తున్న బల్లలు, కుర్చీలు; బీర్వాలు వగైరాలను ముందుగా కర్నూలుకు పంపించడానికి మద్రాసుప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తున్నది.

ఆంధ్ర కో-ఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ మార్టుగేజి బ్యాంక్ లిమిటెడ్

లజ్, మైలాపూరు, మద్రాసు - 4.

ప్రెసిడెంటు: శ్రీ బి. వి. సుబ్రహ్మణ్యం, బి.ఎ.,బి.ఎల్., ఎం.ఎల్.సి.,

| | |
|---|---|
| అనుమతి పొందిన మూలధనం | రు 20 లక్షలు |
| చెల్లించిన మూలధనము | రు 10.81 లక్షలు |
| రిజర్వులు | రు 15 లక్షలు పైగా |

ఆంధ్ర కో-ఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ మార్టుగేజి బ్యాంక్ లిమిటెడ్ రిజిస్టరు కాబడి, ఆంధ్ర రాష్ట్రములోని వ్యవసాయదారులకు భూములమీద అప్పులు యిచ్చుటకు అపెక్సు కో-ఆపరేటివ్ 5—9—53 నుండి వ్యాపారము ప్రారంభించినదని తెలియపరచుచున్నాము.

ఆంధ్ర వ్యవహారములకు స్పెషల్ ఆఫీసరుగారు లాల్ ఎం. త్రివేదిగారు 5—9—1953 తేదీన బ్యాంకు ప్రారంభోత్సవము జరిపిరి.

మద్రాసు, 11-9-1953. ... ఖడి.

INGHAM, ENGLAND

ఒక్క రాత్రిలో మలబద్ధాని మాయం చేస్తుంది
BROOKLAX
బ్రూక్‌లాక్స్

దీనిని కత్తిరించి పంపిన వారికి ఉచిత శాంపిలు
కోల్డెక్స్
జలుబులు, తలనొప్పులు, తీపులకు
దక్షిణ ఇండియాకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు:
దాదా అండ్ కో.
88, నైనియప్పునాయక్ వీధి, మద్రాసు-3.

## సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

ఆంధ్ర యూనివర్సిటీ, వాల్తేరు

ఎర్స్కైన్ కాలేజి ఆఫ్ నాచురల్ సైన్సెస్

జాగ్రఫీలో డిప్లమా కోర్సుకు ప్రవేశము

ఒక అకడమిక్ సంవత్సరపు కాల పరిమితికి జాగ్రఫీలో డిప్లమా కోర్సు ఆంధ్ర యూనివర్సిటీలో 5-10-53 తేదీనుండి ప్రారంభింపబడును. ఇందులో చేరుటకు కనీస యోగ్యత బి. ఏ., బి. కాం. లేదా బి. ఎస్. సి. డిగ్రీ ప్రవేశమునకు దరఖాస్తు ఫారములు మీ అడ్రసు వ్రాసి, ఒక అణా స్టాంపు అంటించిన 8"×3" సైజు కవరు పంపి, వాల్తేరులోని ఏ. యు. కాలేజీల ప్రిన్సిపాలు నుండి పొంద వచ్చును. ఈ కోర్సులో దరఖాస్తులు తీసుకొనుటకు ఆఖరు తేది 30—9—53.

నోటీసు

కే. సి. పి. లిమిటెడ్,
55, పీటర్సు రోడ్డు, మద్రాసు-6

కృష్ణాజిల్లా, గుడివాడ తాలూకా, చౌటపల్లి గ్రామములోని శ్రీ నుంకర వెంకటాద్రిగారి బాబతు షేరు సర్టిఫికెట్లు 4040 నుండి 4043 వరకు నంబర్లు కలిగిన నాలుగు సాధారణ వాటాలకు 7—7—1943 తేదీ నాటి నెం. 208 షేరు సర్టిఫికేటున్నూ, 17,463 నుండి 17472 వరకు నంబర్లు కలిగిన పది దెఫర్డు షేర్లకు 7—7—43 తేదీనాటి నెం. 229 షేరు సర్టిఫికేటున్నూ పోయినట్లు తెలిపినందున, నేటి నుండి 14 రోజులలోగా కంపెనీకి ఎట్టి ఆక్షేపణలు చేరనిచో, వారికి డూప్లికేట్లు సర్టిఫికేట్లు జారీ చేయబడును.

ది కే. సి. పి. లిమిటెడ్ కుగాను,

మద్రాసు, 11-9-53. } వి. రామకృష్ణ, మేనేజింగు డైరెక్టరు.

గుంతకల్లు మునిసిపాలిటీ

షా మస్తాన్ వల్లి ఉరుసు సందర్భములో దుకాణముల వసూలు చేయు హక్కును 19-9-53 తేదీ శనివారం సాయంకాలము 4 గంటలకు గుంతకల్లు మునిసిపల్ కమీషనరు గారిచే వరకు ఆఫీసులో వేలం వేయబడును పూర్తి వివరములు, షరతులు వగైరాలు మునిసిపల్ ఆఫీసునుండి తెలుసుకొనవచ్చును పాటదార్లు రు. 150/- లు డిపాజిట్టు చెల్లించి పాటలలో పాల్గొనవచ్చును

(సం.) షేక్ షరీఫ్ సాహెబ్,
కమీషనరు,
మునిసిపల్ ఆఫీసు, గుంతకల్లు, 11-9-53

కోర్టు నోటీసు

రాజాం డి॥ మునసబు కోర్టులో

ఒ. ఎస్. 255/53- వాది—కొండాద శీతన్న ప్రతివాదులు—యజ్జాడ చల్లయ్య వగైరాలు 3 వ ప్రతివాది:— కొండాద అప్పమ్మ. రెండవ వివాహం చేసుకున్నందున ప్రస్తుతపుపేరు మజ్జి అప్పమ్మ పా॥ విజయనగరం తా॥ అలుగోలు.

యీ నెంబరులో వాది పై వగయిరాలంపైని ప్లయింటు బి & సి షెడ్యూళ్ల దాఖలా ఆస్తుల స్వాధీనం నిమిత్తమున్నూ, 'డి' షెడ్యూలు ఆస్తుల సంవకం నిమిత్తమున్నూ దావాను తెచ్చినాడు. అందుకు నీ కేమైనా ఆక్షేపణ వుంటే 21-9-53 తేదీ పై కోర్టుకు హాజరయి మనవి చేసుకోవలెను.

వై. వి. నరసింహమూర్తి, అడ్వకేటు.

## ప్రధాని నెహ్రూ

### మహాబలిపురం యాత్రకు నిర్ణయం

మద్రాసు, సెప్టెంబర్ 15—ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినపుడు అక్టోబర్ 3 వ తేదిన మహాబలిపురం వెళ్ళి తిరిగి వచ్చి, తేనాంపేటలోని కాంగ్రెసు మైదానంలో కాంగ్రెసు వర్కర్ల సభకు ప్రారంభోత్సవం జరిపి, మధ్యాహ్నం విమానంలో బయలుదేరి మధుర వెళతారు.

అక్టోబర్ ఒకటవతేదీనకర్నూలులో ఆంధ్ర రాష్ట్రానికి ప్రారంభోత్సవం జరిపి ఆ రాత్రికి హైదరాబాదు. వెళ్ళి 2 వ తేదీ ఉదయాన ఆయన ఇక్కడికి వస్తారు రెండవతేదీ ఉదయం పది గంటలకు రాజాజీహాలులో బహిరంగసభలోను, సాయంత్రం ఐలెండ్ గ్రౌండ్స్‌లో బహిరంగసభలోను ఆయన ఉపన్యసిస్తారు.

పాట్నా, సెప్టెంబర్ 15—ప్రభుత్వోద్యోగులు ప్రయివేటు వ్యక్తుల ఆతిథ్యాన్ని స్వీకరించరాదని నిషేధిస్తూ బీహార్ ప్రభుత్వం నేడొక ఉత్తరువు జారీచేసేంది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబర్ 16, బుధవారం

## నేడు: రేపు

"ఆంధ్రరాష్ట్రం బిల్లు" ప్రెసిడెంట్ ఆమోదముద్రతో "ఆంధ్రరాష్ట్ర చట్టం" అయింది. చట్టం కాకముందే కూడా దీని అమలుకు చర్యలు ప్రారంభమైనాయి. మరి రెండు వారాలు—ఒక్క పక్షం రోజులు—గడిస్తే ఆంధ్రరాష్ట్రావతరణ జరుగుతుంది.

"రాష్ట్రం—రాష్ట్రం" అని చిరకాలంనుంచి కలవరిస్తూ వచ్చినా, రాష్ట్రావతరణ శుభ దినం సమీపిస్తున్నకొద్దీ ఆనందోత్సాహాలకు మారుగా ఆందోళన సంభ్రమాలే ఆంధ్రదేశంలో నేడు అధికంగా ప్రస్ఫుటమౌతున్నాయి. ఇది నిశ్చయంగా విపరీత పరిస్థితి. అయితే, ఇది ఏర్పడ్డానికి కొన్ని విపరీత కారణాలు లేకపోలేదు.

భాషాప్రయుక్తంగా దేశ విభజన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆంధ్ర కాంగ్రెసు నాయకులు. అఖిలభారత జాతీయ కాంగ్రెసుచేత ఆ సిద్ధాంతాన్ని ఆమోదింపజేసినవారు కూడా వారే. కాంగ్రెసు సంస్థ నిర్మాణంలో ఆసిద్ధాంతాన్ని జొప్పించడానికి కృషి చేసి, సఫలమనోరథులైనవారు సయితం వారే. అయినా, ఎట్టకేలకు ఆంధ్రులకు భాషాప్రయుక్త రాష్ట్ర విభజన సిద్ధాంతం ప్రకారం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించనుండగా, ప్రథమాంధ్ర ప్రభుత్వ సంస్థాపనకు తగు బలం లేనిస్థితిలో ఆంధ్ర దేశంలో కాంగ్రెసు మిగిలింది: తెలుగుగడ్డపై కాంగ్రెసు సంస్థతో పాటుగా పెరిగి, ప్రాముఖ్యంలోకి వచ్చిన పెద్దలే కొందరు కాంగ్రెసునుంచి చీలిపోయి, వేర్వేరు పక్షాలను సంస్థాపించుకోవడం జరిగింది. కాంగ్రెసు మహోద్యమాలలో ఎప్పటికప్పుడు ముందడుగు వేసిన ఆంధ్రరాష్ట్రంలోనే కమ్యూనిస్టుల ప్రాబల్యం హెచ్చింది. ఆంధ్రోద్యమానికి ఏ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పంచప్రాణాలుగా వుండి, దాన్ని ఈనాటి కొక ఫల సిద్ధికి తెచ్చిందో, అదే ఈనాడు ఎంతో నీరస స్థితిలో వుండడం పెద్ద నిరుత్సాహ కారణం కావడం అబ్బురం కాదు గదా?

పోనీ, ఇప్పుడు కాకపోతే, త్వరలోనే తిరిగి కాంగ్రెసు ఆంధ్రరాష్ట్రంలో పూర్వ ప్రతిష్ఠను, వైభవాన్ని పొందగలదని ఆశించడానికి వీలుంటే, అదొక దారి. కాని, రాజధాని నిర్ణయాన్ని పోలిన ముఖ్య సమస్యలోనే ఆంధ్ర ప్రజలలో అత్యధికసంఖ్యాకుల మనోభీష్టాన్ని వ్యక్తీకరించిన ఘనత—అనాలోచితంగా—కమ్యూనిస్టులకు దక్కనిచ్చింది: గాలిపాటు ఎలా వున్నదో కనిపెట్టి, ఆ ప్రకారం ఆందోళన చేయడంలో వారు (కమ్యూనిస్టులు) మహా ఘనులు: మనది ప్రజాస్వామ్య వ్యవస్థ అని తెలిసి కూడా కాంగ్రెసును పోలిన ప్రజా సంస్థ ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్లడం ఎంత శోచనీయం!

ఇంతేకాక, ఆంధ్ర రాష్ట్ర పౌరులందరు అన్నదమ్ములంతంటె సన్నిహితంగా మెలగి, విశాలాంధ్ర సాధనకు ఒక్కమాటగా—ఒక్క త్రాటిపై—పురోగమించవలసిన సమయంలో ప్రాంతీయాభిమానాలు, కుల తత్త్వాలు మొదలైనవి వెర్రి తలలు వేస్తున్నాయి. ఇవన్నీ చాలవన్నట్టు, ప్రకృతి శక్తులు కూడా వక్రిస్తున్నాయి. ఆంధ్ర జాతికి "అన్నపూర్ణ"ను పోలిన గోదావరి తెల్లారు కని విని యెరుగని వరద ప్రమాదం సంభవించింది. నాలుగైదు సంవత్సరాల అనావృష్టి తర్వాత ఇప్పటికీ వానలు సరిగా లేక, క్షామ బాధనుంచి పూర్తిగా విముక్తిచెందని ప్రాంతాలు రాయలసీమలో అక్కడక్కడ వున్నాయి.

నేటి వాతావరణం ఆందోళన సంభ్రమాలతో కూడిందే అయినప్పటికీ, ఆశావిరహితమైంది మాత్రం కాదు. అపూర్వమైన విపత్తు సమ్ముఖంలో గోదావరి తెల్లారు చెందిన సామాన్య ప్రజలు తెలుగు జాతి చేవ కలదని ప్రదర్శించి, నిఖిల భారత వర్షం ప్రశంసలను అందుకో గలిగారు. సోదరాంధ్రుల కు సంభవించిన ఘోర విపత్తు వార్త వినగానే వారి సహాయానికి వెళ్లడంలో తెలుగు తల్లి బిడ్డలందరు "తెగువ తెలుగుజాతి సొత్తు" అని అనుదినం—ప్రతిక్షణం—నిరూపించుకొని, యావత్ప్రపంచం ప్రశంస లందుకొంటున్నారు. ఆంధ్ర ప్రజానీకం ఈ మహోత్తమ గుణాలే ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తును పదిలపరచ గలవని నిరాఘాటంగా చెప్పవచ్చు.

## శేషించిన మద్రాసుకు బియ్యం లోటు

### తగు ఏర్పాట్లకు ప్రయత్నాల ఆరంభం

మద్రాసు, సెప్టెంబర్ 15—ఆంధ్రరాష్ట్ర విభజనానంతరం శేషించిన చెన్నరాష్ట్రంలో వుండదగు ఆహార పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆహారశాఖకు మద్రాసు ప్రభుత్వం వివరంగా నివేదించినట్టు తెలుస్తున్నది.

శేషించిన చెన్నరాష్ట్రం లోటును ఎలా భర్తీ చేయదమో కూడా మద్రాసు ప్రభుత్వం వివరించిందని తెలుస్తున్నది.

సాలీనా మూడు నాలుగు లక్షల టన్నుల బియ్యాన్ని శేషించిన చెన్నరాష్ట్రం దిగుమతి చేసుకొనవలసి వుంటుందని ఒకరి ద్వారా తెలియవచ్చింది.

ఆంధ్రరాష్ట్రంతో సహా ఇండియా మొత్తంలోని మిగులు రాష్ట్రాలనుంచి చెన్నరాష్ట్రానికి బియ్యం దిగుమతి చేయడానికి ఒక మార్గం త్వరలోనే నిర్ణయించబడగలదని అధికారులు భావిస్తున్నారు.

ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత ఏ రాష్ట్రం దిగుమతి చేసుకొనవలెనో ఇండియా ప్రభుత్వమే నిర్ణయించ గలదు కనుక ఇందును గురించి ఏమీ ఇబ్బంది వుండబోదని కూడా వీరు అభిప్రాయ పడుతున్నారు.

చెన్నరాష్ట్రానికి బియ్యం సరఫరాచేసే రాష్ట్రాలలో ముఖ్యమైనదిగా ఆంధ్రరాష్ట్రమే నిర్ణయించబడగల అవకాశం కూడా లేకపోలేదని వీరు అంటున్నారు.

రెండు రాష్ట్రాల మధ్య స్వేచ్ఛగా రవాణాలు అనుమతించ బడినవాడు మద్రాసులో బియ్యాన్ని అమ్ముకోడమే ఆంధ్రులకు లాభదాయకంగా వుండవచ్చు ననికూడా వీరు అంటున్నారు.

చౌక ధాన్యం డిపోలకు సరఫరా చేయడానికి ఇప్పుడు రెండు లక్షల టన్నుల బియ్యం కావలసి వున్నవి. ఇందులో 80,000 టన్నులు లెవీద్వారా తంజావూరు జిల్లాలోను, మిగతావి సర్కారు జిల్లాలలోను సేకరించబడినవి. ఈ ఏడు ఆంధ్రలో ధాన్య సేకరణ బాగా తగ్గిందని, అనుకున్న దానిలో సగం కూడా సేకరించబడలేదని, శేషించిన చెన్నరాష్ట్రంలో దాదాపు పూర్తిగానే సేకరణ జరిగిందని అధికారులు సూచిస్తున్నారు.

ఇంకా ఆంధ్రరాష్ట్రం అవతరించలేదు కనుక ఆంధ్రరాష్ట్రం తరపున ఎవ్వరితోను ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి వీలు లేనందున కేంద్ర ప్రభుత్వంలోనే ఈ విషయంలో మద్రాసు ప్రభుత్వం ఉత్తర ప్రత్యుత్తరాలు జరపవలసి వస్తున్నదని, ఆంధ్రరాష్ట్రం అవతరించిన వెంటనే శేషించిన చెన్నరాష్ట్రంలో అహార సమస్య విషమించకుండా తగు చర్యలు గైకొనడానికే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నవని తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రం ఏర్పడి అది ఆహార విధానాన్ని నిర్ణయించుకొనే లోగా తాత్కాలికపు ఏర్పాట్లను ఇండియా ప్రభుత్వం ప్రకటించవచ్చు.

## 22,000 టన్నుల బియ్యం సరఫరా

### వరద బాధితులను ఆదుకోడానికై మద్రాసుకు కేటాయింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—గోదావరి వరద బాధితులకు అత్యవసరంగా సాయం చేయవలసి వచ్చినందున అదనంగా తనకు 22,000 టన్నుల బియ్యాన్ని కేటాయించవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని మద్రాసు ప్రభుత్వం కోరిందని నేడు ప్రజా ప్రతినిధుల సభలో శ్రీ కె రఘురామయ్యగారు అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా ఆహారశాఖాసుంత్రి రఫీ అహమ్మద్ కిద్వాయ్ చెప్పారు. ఈ అదనపు బియ్యాన్ని సరఫరాచేయడానికి ఇండియా ప్రభుత్వం ఆమోదించిందనికూడా ఆయన పేర్కొన్నారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 15—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేటు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,36,376-1-4 అయింది.

నేటు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

పుదుచ్చేరి వర్తకప్రముఖులు 1723-0-0

ఇందులో:— ఒక గుప్త దాత 301-0-0, శ్రీ మంగల్‌జీ మణిలాల్ మెహతా 251-0-0, మెసర్స్ జెమ్స్ అండ్ కో 151-0-0, మెసర్స్ వాదరాజ్ (ఎస్. వాదరాజ్) 151-0-0, శ్రీ బాబూలాల్ కేశవలాల్ షా 151-0-0, ఒక గుప్త దాత 125-0-0, శ్రీ రమణిక్‌లాల్ ఫోకాలాల్ కొఠారీ 101-0-0 మెసర్స్ మెట్రోపాలిటన్ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్టు 101-0-0, మెసర్స్ షా అండ్ కో; 71-0-0 మెసర్స్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ 71-0-0, మెసర్స్ ఫారిన్ ట్రేడర్స్ 71-0-0, మెసర్స్ ఖాండేల్‌వాల్స్ 71-0-0, మెసర్స్ ఈస్టరన్ ట్రేడింగ్ కంపెనీ51-0-0 శ్రీ నాట్‌వర్‌లాల్ కె షా 31-0-0, శ్రీ నవీనచంద్ర 25-0-0 చేరి వున్నవి.

శ్రీకాకుళం విద్యార్థుల వసూళ్లు (నాలుగవ దఫా) 161-14-0

ఇందులో:— శ్రీ గరిమెళ్ళ గోపాలకృష్ణమూర్తి (బస్సులలో వసూలు చేసినది) 50-0-0 శ్రీ యెల్లాపంతుల వెంకట రామమూర్తి (బస్సు ప్రొప్రైటరు) 25-0-0, శ్రీ దుంపా సూర్యనారాయణ (బస్సు ప్రొప్రయిటరు) 25-0-0, టౌను హాలు మిత్రులు 19-14-0, శ్రీ కిల్లి అప్పారావు 15-0-0, గుప్త దాత 12-0-0, శ్రీ దంగేటి గణపతిరావు 10-0-0, శ్రీ ఏ. వి. కాంతేశ్వరరావు 5-0-0 చేరివున్నవి.

పాలకొండ బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు 200-0-0
హిందూ కాలేజి హైస్కూలు, బందరు, (రామానాయుడు, జవాహపేట (బ్రాంచీలతో సహా) ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన వసూళ్ళు 290-0-0
ఈ పాఠశాలల విద్యార్థినులు 20-0-0
మచిలీపట్నం కన్స్యూమర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సిబ్బంది 45-0-0

ఇందులో శ్రీ ఏ. శివరామయ్య (సెక్రటరీ) 15-0-0, శ్రీ మాగంటి కృష్ణమూర్తి (అక్కౌంటెంట్) 5-0-0, శ్రీ వి శివరామయ్య 5-0-0, సిబ్బందిలో తదితరులు 20-0-0 చేరియున్నవి.

కృష్ణాజిల్లా మొవ్వ బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు 186-3-0
శ్రీ కల్లిబోయిన మల్లిఖార్జునరావు, చౌకబజారు, శ్రీకాకుళం 100-0-0
తమిళనాడు పాలిటెక్నిక్ (మధుర) ఆంధ్రవిద్యార్థులు, ప్రిన్సిపాల్ శ్రీ కె. శ్రీనివాసన్‌గారి ద్వారా రెండవదఫా 116-0-0
కంట్రోలర్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ (అదర్ రేంక్సు) సికిందరాబాద్ ఈ కార్యాలయంలో పనిజేసే ఆఫీసర్లు, తదితర ఉద్యోగులు 320-0-0
లోకల్ ఆడిట్ ఆఫీసర్, డిఫెన్స్ అక్కౌంట్స్ డిపార్టుమెంట్, సికిందరాబాద్, వారి ఆఫీసులోని ఉద్యోగస్థులు 30-0-0
శ్రీ వి. హనుమాన్, ప్రొప్రైటర్ ది నిజాం హిందూ మీ స్వీట్ మార్ట్ షాప్, గుంటూరు 25-0-0
చోడవరం (విశాఖజిల్లా) బోర్డు హైస్కూలు విద్యార్థులు 192-0-0
విశాఖపట్నం సుగర్స్ అండ్ రిఫైనరీస్ లిమిటెడ్ (అనకాపల్లి) సిబ్బంది 675-14-3
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజి సోషల్ సర్వీసు లీగ్, తిరుపతి 34-1-6
శ్రీ సీతారామాంజనేయ వర్కర్స్ సర్వీస్ సిబ్బంది గుంటూరు 116-0-0
అమాల్గమేటెడ్ కెమికల్స్ డైస్టఫ్ లిమిటెడ్, రాజమండ్రి 51-0-0
అగ్రికల్చరల్ స్టాఫ్ క్లబ్ సభ్యులు, నెల్లూరు 55-0-0
విశాఖపట్టణం బట్టల వర్తకుల సంఘం 510-0-0
రాయలసీమ పాలిటెక్నిక్ (బళ్లారి) విద్యార్థి సంఘం ప్రిన్సిపాల్ గారి ద్వారా 456-12-0
ఇంజనీరింగ్ కాలేజీ వర్క్‌షాప్ ఉద్యోగులు, అనంతపురం 44-12-0
మునిసిపల్ హైస్కూలు, తిరుపతి 30-0-0
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజి సోషల్ సర్వీస్ లీగ్, తిరుపతి 302-14-0
చిట్టివోలు పట్టణ ప్రజా-సోషలిస్టు పార్టీ 170-0-0
మార్కాపురం ప్రభుత్వోద్యోగులు విరాళాలు 153-0-0

ఇందులో:— శ్రీ ఎం. వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మార్కాపురం 10-0-0, శ్రీ యస్. చిదంబరయ్య, తహశీల్దారు, మార్కాపురం 8-0-0, శ్రీ బి. ఎస్. గుప్త, ఎడిషనల్ డిస్ట్రిక్టు మునిసిఫ్, మార్కాపురం 5-0-0, శ్రీ ఎం దిగేష్, ఫారెస్ట్ రేంజి ఆఫీసర్, మార్కాపురం 5-0-0, శ్రీ యం ఎ వహాబ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, గవర్నమెంటు ఆస్పత్రి, మార్కాపురం 5-0-0, శ్రీ సి ఆర్ శ్రీనివాసన్, స్టేషనరీ సబ్-మేజస్ట్రేటు, మార్కాపురం 5-0-0, శ్రీ బి. గోవిందరెడ్డి, ఎలెక్షన్ డిప్యూటీ తహశీల్దారు, మార్కాపురం 5-0-0, శ్రీ జి అచ్చయ్య, తాలూకా సప్లయ్ ఆఫీసర్, మార్కాపురం 6-0-0, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సిబ్బంది, మార్కాపురం 8-0-0, తాలూకా ఆఫీసు సిబ్బంది, మార్కాపురం తాలూకా గ్రామోద్యోగులు, తదితరులు 96-0-0 చేరి వున్నవి

మెసర్స్ కాశీ విశ్వేశ్వర టొబాకో కంపెనీ, గుంటూరు 516-0-0
యంగ్ ఆర్ట్స్ అసోసియేషన్, పార్వతీపురం (యువశక్తి సమితివారి నాటక ప్రదర్శనానికి వచ్చిన వసూళ్లు) 500-0-0
బరంపురం ఆంధ్ర మహిళా సమాజం(కార్యదర్శిని, శ్రీమతి బోడపాటి అలివేలమ్మ గారి ద్వారా) వసూలుచేసి పంపిన విరాళం 50-8-0
డాక్టర్ వి. ఎమ్. రావు, ఉదక మండలం 10-0-0
మద్రాసు సర్కిల్ పి డబ్ల్యు డి. సూపరింటెండింగ్ ఇంజనీర్ (డ్రాఫ్ట్సుమన్ శ్రీ కె వెంకట రామారావుగారి వసూళ్లు 305-0-0

ఇందులో— శ్రీ వి. వేదగిరి మొదలియార్ (హెడ్‌క్లర్క్, స్పెషల్ ఇరిగేషన్ డివిజన్, చేపాక్) 5-0-0, శ్రీ డి సుబ్బారెడ్డి (కంట్రాక్టర్, పి. డబ్ల్యు. డి. నెల్లూరు 10-0-0, మెసర్స్ జి ఎ. గన్ని (టైలర్స్) 5-0-0, శ్రీ ఎం కోదండరామన్ 5-0-0, శ్రీ కె ఎమ్. విజయం (ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, బకింగ్‌హామ్ కెనాల్ డివిజన్ 5-0-0, శ్రీ సి. ఎస్. కృష్ణమూర్తి అసిస్టెంట్ ఇంజనీర్, పి.డబ్ల్యు డి. 5-0-0 శ్రీ ఎస్. లోగనాదన్ (క్లార్క్, ఫుడ్ ప్రొడక్షన్ సూపరింటెండింగ్ ఇంజనీర్స్ ఆఫీసు, చేపాక్, 5-0-0, బోర్డ్ ఆఫ్ రెవిన్యూ, ఎక్సైజ్ బ్రాంచ్ శ్రీ ఎస్. నరసయ్యగారి ద్వారా 25-10-0 చేరివున్నవి.

డి. కె. సి పి సెంట్రల్ వర్క్ షాప్ (తిరువత్తియూర్) కార్మికులు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ జి వేణుగోపాలరావుగారి ద్వారా. 77-0-0
పెరంబూరు లోకో వర్క్‌షాప్‌లో ఇంజనీరింగ్ అప్రెంటిస్‌లు శ్రీ బి ఆర్. భక్తవత్సలంగారి ద్వారా. 10-0-0
యోగీశ్వరీ భజన బృందం మాంబళం. 25-0-0
మద్రాసు రోహిణీ స్టూడియోల సిబ్బంది శ్రీ బి. కృష్ణ ద్వారా. 21-0-0
సాయిల్ సైంటిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు (చేపాక్, మద్రాసు-5) 37-0-0
గవర్నమెంటు టి. బి. శానిటోరియమ్ (తాంబరం, మద్రాసు) లోని వారు 101-6-0

ఇందులో వరల్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్‌వారు 28-2-0, శానిటోరియంలోని కుటీరాలలో ఉన్నవారు 27-0-0, ఆడవాళ్ళ ప్రత్యేక వార్డు 10-0-0 11 వ నెంబర్ వార్డు జనరల్ 14-8-0. 1-4-9-10 వార్డులలో వసూళ్లు20-12-0చేరివున్నవి.

శ్రీ సాయిబాబా పొగాకు కంపెనీ, నగరంపాలెం 25-0-0
శ్రీ పుల్లిపాటి కుమారస్వామి, గుంటూరు 10-0-0
శ్రీ కె వి బ్రహ్మానందం వసూళ్లు రాజమండ్రి 15-0-0

ఇందులో:— శ్రీమతి కాకి పుష్పావతి 5-0-0, శ్రీ నాగేశ్వరరావు 5-0-0, శ్రీ మాదయ్యం 5-0-0 చేరివున్నవి

శ్రీ బండి బాలప్రసాదరావు, మూలపాలెం 50-0-0
శ్రీ వి సత్యనారాయణరావు వసూళ్లు కోతరాజువారిపాలెం. 30-0-0

ఇందులో పల్లి బోయనవారి పాలెం, విద్యార్థులు ఉపాధ్యాయుల వసూళ్లుకూడా చేరివున్నవి.

శ్రీ కె దశరధరామిరెడ్డి, సింగపేట పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు, నెల్లూరు జిల్లా 116-0-0
నారాయణపురం గ్రామస్థుల వసూళ్లు అనంతపురం తాలూకా 10-0-0
శ్రీ జి వి తమ్మన్న వసూళ్లు, పరిశీలక్, తిరుపతి జిల్లా. 56-0-0

ఇందులో శ్రీ యం. మహమ్మద్ రెడ్డి 10-0-0, శ్రీ యం. లక్ష్మిరెడ్డి 5-0-0, శ్రీ యం. సుబ్బారెడ్డి 5-0-0, శ్రీ ఎం బాలాజీరెడ్డి 1-0-0, శ్రీ జి రామిరెడ్డి 5-0-0, శ్రీ కె సామిరెడ్డి 5-0-0, బోర్డు ఎలిమెంటరీ స్కూలు 10-0-0, గ్రామస్థులు 11-0-0, చేరి వున్నవి

శ్రీ యం. అంజనేయులు, ముదిగల్, కళ్యాణదుర్గ పోస్టు 5-0-0
బోర్డు హైయర్ ఎలిమెంటరీ బాలికా పాఠశాల, జూనియర్ రెడ్‌క్రాస్ గ్రూపు, కళ్యాణదుర్గ 17-3-0
మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు రామేశ్వరపేట 15-0-0
శ్రీ ఆర్. వెంకట్రామయ్య నాయుడు, పెరంబూరి 10-0-0
బి అండ్ సి మిల్సు మేనేజర్ ఆఫీసు సిబ్బంది వసూళ్ళు, మద్రాసు 38-14-0
మండువారిపాలెం విద్యార్థులు, శ్రీ మూరెళ్ళ పెదవెంకటేశ్వర్లు ద్వారా 31-0-0
శ్రీ యం. సోమశేఖరరెడ్డి, మదనపల్లి 5-0-0
శ్రీ ఎస్. కందస్వామిచెట్టి, (ఎస్. పి. ఎం) అండ్ పి. అండ్ టి. సిబ్బంది ఆదోని 35-0-0
ఏలంపల్లి, లక్ష్మీపాలెం గ్రామస్థుల నుంచి శ్రీ కోట సంజీవి రాయుడు వసూళ్ళు 20-0-0
కీ॥ శే॥ పాలగిరి అంకిరెడ్డి స్మారకార్థం, శ్రీ వెంకటసుబ్బారెడ్డి ద్వారా పెండెకల్లపల్లి 116-0-0
స్కూలుమాస్టర్ల అసోసియేషన్, హైస్కూలు, వేటపాలెం 40-12-0
ఎడ్లపల్లి బోర్డుహైస్కూలు, హెడ్మాస్టరు, విద్యార్థులు, శ్రీ పి. కోటిరెడ్డి అండ్ శ్రీ కె. జేమ్సు రావుద్వారా 87-11-0

ఇందులో క్లాసులవారిగా వసూళ్లు 6 వ ఫారం, ఏ, 6-10-0, 6 వ ఫారం, బి. 10-13-0, 5 వ ఫారం, 9-6-9, 4 వ ఫారం, బి. 10-14-0, 3 వ ఫారం, ఏ. 7-1-0, 3 వ ఫారం 'బి' 8-8-0, 2 వ ఫారం 'ఏ' 6-14-0, 2 వ ఫారం 'బి' 7-15-0, ఉపాధ్యాయవర్గంనుంచి శ్రీ జె యల్. హనుమంతరావు (హెడ్మాస్టరు) 5-0-0, మిగతావి ఐదు రూపాయల లోపుగావున్నవి.

శ్రీ గుంటుపల్లి తిరపతయ్య, చాముల్లమూడి, ప్రత్తిపాడు 5-0-0
శ్రీ నాగనూరి హనుమంతరావు, తెనాలి 10-0-0
శ్రీ కొత్తమాసు వెంకటప్పయ్య, కొల్లిపర 10-0-0
కనిగిరి తాలూకా ఆఫీసు సిబ్బంది, శ్రీ బి. యల్. నరసింహారెడ్డి ద్వారా, నెల్లూరు జిల్లా 31-0-0
చిట్టగుంట రైల్వే ఇండియన్ స్కూలు 8 వ క్లాసు విద్యార్థులు 6-4-0
యూనియన్ పాన్ కంపెనీ, విజయవాడ 20-0-0
శ్రీ బి. గణపయ్య, పడలి, పెనుగొండ పోస్టు 5-0-0
గొట్లుముక్కల కో-ఆపరేటివ్ సొసైటీ, ప్రెసిడెంటు ద్వారా 11-2-0
శ్రీ వాసిరెడ్డి వీరభద్రయ్య. కేశవ, కంచికచర్ల పోస్టు 5-0-0
వెలుకుపావులూరు గ్రామ సమితి, శ్రీ వెంకటసుబ్బారెడ్డి ద్వారా. (వయా) గన్నవరం 34-0-0
శ్రీ యం. నరసింహం, ముక్కపేట. వయా జగ్గయ్యపేట 5-0-0
శ్రీ యం. కోటయ్య దబ్బాకుల పల్లి, వయా పత్సవాయి 10-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు, హెడ్మాస్టరు ద్వారా, గండవరం కోవూరు తాలూకా, నెల్లూరుజిల్లా 50-0-0,
శ్రీ వెంకటరామ మైకా ఎక్స్‌పోర్ట్ కంపెనీ కార్మికులు, నరసింగరావుపేట వయా గూడూరు 12-0-0
శ్రీమతి పద్మావతి, మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు హెడ్ మిస్ట్రెస్, తక్కిన ఉపాధ్యాయినులు, హరిజనపాలెం, నవాబుపేట, నెల్లూరు 6-0-0
శ్రీ వెంకట లక్ష్మీనారాయణ ఇంజనీరింగ్ వర్క్ షాప్ కార్మికులు, ఆముదాలవలస 18-0-0
గవర కంచరపాలెం వాల్తేరు రైలు స్టేషను గ్రామస్థులు 90-0-0
కన్నా జగన్నాథపురం గ్రామస్థుల శ్రీ వి వి. భానోజీరావుగారిద్వారా పంపినవి 26-8-0
(ఇవిలో శ్రీ పాలకుర్తి శ్రీరామమూర్తిగారి 5-0-0కలవు)
శ్రీ మద్ది నరసింహారావు, ఆయన మిత్రులు, గుంటూరు 5-0-0
గుంటూరు లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసు సిబ్బంది శ్రీ వి. సత్యనారాయణరావుగారిద్వారా పంపినవి 10-0-0
హిందూ హైయర్ ఎలిమెంటరీ స్కూలు, బేతపూడి, రేపల్లె 13-0-0
ఎలిమెంటరీ టీచర్సు, కొప్పెరపాడు, ఒంగోలు తాలూకా 5-0-0
ఎయిడెడ్ హైయర్ ఎలిమెంటరీ స్కూల్, ఉప్పి, ఒంగోలుతాలూకా 14-0-0
చీమకుర్తి విద్యార్థులు కె ఎల్. పి. కాన్వెంట్ రైతు, శ్రీ కృష్ణయ్య మున్నంగువారు శ్రీ వి వెంకటేశ్వరులుగారి ద్వారా పంపినవి 121-0-0
వి హెచ్ ఇ. స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు మువిపల్లి 31-0-0
మానెళ్ళపల్లి శ్రీ కాస్కూరి హిందూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి యూనియన్ 25-0-0
హిందూ ఎలిమెంటరీ స్కూల్, దొప్పలపూడి 6-0-0
వేమన బోర్డు హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు. మోదుకూరు రెండవదఫా పంపినవి 83-0-0
శ్రీ రామకృష్ణ భజనసమాజం, మోదుకూరు 5-0-0
బోర్డు హిందూ హైస్కూలు విద్యార్థులు, తాళ్లూరు వయా అద్దంకి 14-8-0
అద్దంకి బోర్డు ఎలిమెంటరీస్కూల్ విద్యార్థులు హెడ్‌మాస్టరుద్వారా పంపినవి 18-8-0
ఉప్పుగుండూరు పంచాయితీ బోర్డు, ఒంగోలుతాలూకా 116-0-0
శ్రీ జి రాఘవయ్య. పుప్పుగుంటూరు 5-0-0
శ్రీమతి జె ద్రుశమ్మ, కందుకూరు, నెల్లూరుజిల్లా 5-0-0
శ్రీ పి. కృష్ణమూర్తి పంతులు ద్వారా సేకరించినవి, కోట, నెల్లూరు జిల్లా. 10-11-0
ఖనిజానగర్ సర్వే ఉద్యోగులు సర్వే సబ్ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా పంపినవి. చిత్తూరుజిల్లా. 53-1-0
ఓబళిశారిపల్లి వర్తక సంఘం శ్రీ టి. లక్ష్మణస్వామి ద్వారా పంపినవి. ఓబళిశారిపల్లి, రాజంపేట తాలూకా. 35-0-0
శ్రీ సి. ఎ. సుభాషచంద్ర ప్రేమకుమార్ సేకరణ. యాడికి. 20-11-0
శ్రీ ఆండ్ర వెంకారెడ్డి, మిరానిదార్, జగ్గంపేట. 10-0-0
శ్రీ జి కృష్ణమూర్తి, శ్రీ ఆదినారాయణగార్లు సేకరించినవి చీపురుపల్లి 43-4-0
కృష్ణానదీ క్షేత్రపురోహిత రైల్వే బ్రాహ్మణ సంఘం శ్రీ కోట రామస్వామిశాస్త్రిద్వారా పంపినవి, విజయవాడ 25-0-0
శ్రీ కోడూరు వెంకటప్పయ్య, పెద్దపాలెం, వయా తెనాలి 5-0-0
ప్రొప్రైటర్ రాజలక్ష్మి కాఫీ హోటల్, పెదపాలెం 17-5-0
బూదవాడ గ్రామస్థులు, ఒంగోలు తాలూకా 21-0-0
హుసేన్‌పురం గ్రామస్థులు, కర్నూలుజిల్లా 12-0-0
శ్రీ కె సన్యాసిరావుగారి ద్వారా 40-8-0
శ్రీ ఎం తవేటి నాయుడు, కురుపాం, శ్రీకాకుళం జిల్లా 10-0-0
విశాఖపట్టణం జిల్లా, శృంగవరపుకోట తాలూకా ధర్మవరం గ్రామస్థుల దగ్గరనుంచి శ్రీ బలభద్రుని జగన్నాథరావుగారి వసూళ్లు 137-0-0

ఇందులో:— శ్రీ కాకెపు బసవరాజు 10-0-0 శ్రీ బలభద్రుని జగన్నాథరావు 10-0-0, శ్రీ కాపుగంటి వెంకటరమణయ్య 10-0-0, శ్రీ పొట్లూరి రామ్మూర్తి చెట్టి 10-0-0, శ్రీ కాపుగంటి శ్రీరామమూర్తి 10-0-0, శ్రీ రేపాక కామరాజు 5-0-0, శ్రీ రేపాక సత్యనారాయణ 5-0-0, శ్రీ రేపాక అప్పయ్యశెట్టి 5-0-0, శ్రీ కాకెపు యర్రయ్య 5-0-0, శ్రీ కాకెపు పెద్ద అప్పారావు 5-0-0, శ్రీ కొండపంటి మల్లిఖార్జున స్వామి 5-0-0 చేరి వున్నవి.

నారాయణ నాయుడు పేరున ఎ. హెచ్ ఇ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీ సి వి నరసింహంగారి ద్వారా 11-0-0
టీచర్స్ అసోసియేషన్ పేరకలం (వయా) పార్వతీపురం 5-0-0
దరిద్ర నారాయణ సంఘం; యువజన విద్యార్థి సంఘం నాగలాపురం చెంగల్పట్టుజిల్లా 22-6-0
చిత్తూరుజిల్లా పరదిరాము పోస్టు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థి సంఘం 10-0-0
నేలచెర్ల స్కూలు హెడ్ విద్యార్థులు శ్రీ బి ఎస్. ఎ. రెడ్డిగారి ద్వారా 30-0-0
శ్రీ పి జయరామిరెడ్డి చెన్నలపూడి (వయ్యా) గూడూరు 5-0-0
టి ఎ వెంకటేశ చినతిపరం, మామిడి పోస్టు 5-0-0
శ్రీ రెడ్డి కోటయ్య, నగరంపాలెం, గుంటూరు 10-0-0
శ్రీ కాయిదానా బుకో కంపెనీ నగరంపాలెం, గుంటూరు 12-8-0
వానపాముల బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు హెడ్ మాస్టరుగారి ద్వారా రెండవ దఫా 25-0-0
హెడ్మాస్టర్, అసిస్టెంట్స్, టీచర్స్ విద్యార్థులు, బోర్డు హయ్యర్ ఎలిమెంటరీస్కూలు నిడదవోలు 23-0-0
మునిసిపల్ ఆఫీసు ప్రకాశం మెసర్స్ వంటాయతి బోర్డు ప్రెసిడెంట్ శ్రీ కె వీర రాఘవయ్యవారి 116-0-0
బాలపల్లి బోర్డు ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులు 6-0-0
ఉపాధ్యాయ సంఘం బండివల్లి (వయా) తణుకు 10-0-0
చినపల్లమెల్లి విద్యార్థి సంఘం వసూళ్లు కార్యదర్శి ద్వారా 62-3-0
పెనుగొండ గుబ్బలవారి వీధి బలిజ సంఘం 15-0-0

ఇందులో శ్రీ పెల్లి నరసన్నగారిద్వారా 10-0-0, శ్రీ మంగన్నగారి ద్వారా 5-0-0 చేరివున్నవి.

ఏలమర్రు టెయిలరింగ్ అసోసియేషన్ వయా పామర్రు 20-0-0
భారత సైకిల్ వర్క్స్ (మంగళగిరి) శ్రీ డి.వి నారాయణ గారిద్వారా వసూళ్లు 20-0-0
నెం 101 ఈ పెదపులివర్రు సహకార సహకార పరపతిసంఘం, ఉండి పోస్టు 116-0-0
నర్సాపల్లి రెవిన్యూ సిబ్బంది తహశీల్దారు గారిద్వారా 67-0-0
శ్రీ ఓ కోటేశ్వరరావు (నర్సాపల్లి) వసూళ్లు 5-4-0
చింతయపాలెం (వయా. బాపట్ల) బి. హెచ్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 38-2-0
పెద్ద వాల్తేరు గ్రామస్థుల (పెండ్ యూనియన్ క్లబ్ కార్యదర్శి ద్వారా 180-4-0
మోడరన్ టెక్ ఇన్‌స్టిట్యూట్ (కాకినాడ). విద్యార్థులు శ్రీ ఎన్. వి. రాజు గారిద్వారా 42-3-0
అత్తిలి బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్ ద్వారా 45-0-0
శ్రీ పి నారాయణ, చిలకలపూడి 10-0-0
శ్రీ పోతూరు దాలయ్య, శ్రీకాకుళం 20-0-0
శ్రీ ఇ అమృతరావు, ఘంటసాల దివి తాలూకా 5-0-0
శ్రీ ఎ వి శంకర్, శ్రీకాకుళం 25-0-0
ఏలూరు మునిసిపల్ బిల్ కలెక్టర్ల యూనియన్, ఏలూరు 50-0-0
శ్రీ కె సూర్యనారాయణ, తేతలి, (వయా) తణుకు 10-0-0
వేలూరు ఉపాధ్యాయ సంఘం, శ్రీ కె. రాఘవాచార్యులుగారి ద్వారా 16-0-0
శ్రీ సరస్వతి ఎలిమెంటరీ స్కూలు (వేలూరు) ఉపాధ్యాయులు, విద్యార్థులు 12-0-0
కానుమోలు బోర్డు హైస్కూలు విద్యార్థులవసూళ్లు శ్రీ డి. సుబ్బారావుగారి ద్వారా 160-0-0
శ్రీ బోగినేని రామయ్య, యేపూరు 5-0-0
టౌన్ కాంగ్రెస్‌కమిటీ, వెలుగోడు (వయా) నంద్యాల 50-14-0
రైల్వే వర్క్‌మెన్; నెం 2 ఉ ఎస్. డి. లైన్, సెంట్రల్ రైల్వే (కర్నూలు) శ్రీ హేమాచలం గారి ద్వారా 40-0-8
నల్లజర్ల, కోలమూరులలోని హైస్కూలు, బోర్డు ఎలిమెంటరీ పాఠశాల; కోలమూరుబోర్డు ఎలిమెంటరీ పాఠశాల హెడ్ మాస్టర్ గారి ద్వారా 18-1-0
సర్వే సిబ్బంది నెం 2వ సర్వే పార్టీ పల్లిపట్టు (నగరి) సర్వే సబ్-అసిస్టెంట్ డైరెక్టర్‌గారి ద్వారా 50-0-0
చిలకలూరు పేట శారదా ప్రెయివింగ్ స్కూలు విద్యార్థులు హెడ్‌మాస్టర్ గారి ద్వారా 25-0-0
కొల్లూరు విద్యార్థి సంఘం తరపున శ్రీ కె వి. సుబ్బారావు రెండవ దఫా 24-0-0
చాటపల్లి బోర్డు ఎలిమెంటరీ స్కూలు, హెడ్ మాస్టర్ గారి ద్వారా 10-0-0
బళ్ళారి గిడేశ్ స్కూల్ విద్యార్థి సంఘం శ్రీ వి గోపాల్‌గారి ద్వారా 13-6-0
శ్రీ తాడికొండ అశ్వందార్‌రావు ఎంగాల, కైకలూరు తాలూకా 100-0-0
ఎవ్వయప్ప హైస్కూలు (మద్రాసు) అధ్యాపకులు ఆంధ్ర విద్యార్థులు శ్రీ ఎ. వేణుగోపాల్ ద్వారా 5-7-0
తిరువళిజిల్లా మునిసిప్ కోర్టు సిబ్బంది, ఉద్యోగులు 17-8-0
అయిదు రూపాయలలోపు విరాళాలు 15-1-0

| | |
|---|---|
| నిన్నటి మొత్తం | 2,35,152-2-7 |
| నేటి మొత్తం | 2,36,476-1-4 |

తొమ్మిదవతేదీ జాబితాలో పొరపాటున రాజంపేట న్యూస్ ఏజెంట్ శ్రీ చింతా నరసింహులుగారు ఇచ్చినట్టు ప్రకటించబడిన మొత్తం 100-0-0

| | |
|---|---|
| మినహా నేటి మొత్తం | 2,36,376-1-4 |

స్వామి నిత్యబోధానందజీపేర నేడు మరొక 25,000 రూపాయలు పంపించబడినవి. ఈ విధంగా ఇప్పటికి 1,50,000 రూపాయలు పంపించబడినవి.

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

### వస్తురూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్నవారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అంపజేయవలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు. చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడనుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇట్టి దాతలందరికి మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామి నిత్యబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

[విరాళాలను పంపిస్తున్న

(మిగతా 7 వ పేజీలో)

# 45 బట్టల మిల్లులపై ప్రభుత్వ చర్య

## పార్లమెంటులో మంత్రి వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—దోవతీల ఉత్పత్తి విషయంలో బట్టల కంట్రోలు ఉత్తర్వును ధిక్కరించిన నేరానికి 45 బట్టల మిల్లులపై చర్య తీసుకోవలసిందిగా రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశమిచ్చామని నేడు ప్రజాప్రతినిధుల సభలో మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారి తెలియజేశారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి మే నెలల మధ్య ప్రభుత్వ కంట్రోలు ఉత్తర్వును 149 మిల్లులు అతిక్రమించాయని, అందులో 45 మిల్లులే శిక్షార్హాలని, తక్కినవాటి విషయంలో అవి చేసిన అధికోత్పత్తి చాలతక్కువని ముందు నెలలలో ఈ పొరపాటును సరిదిద్దుకునే అవకాశం వాటి కివ్వబడిందని ఆయన అన్నారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సదరు మిల్లులపై ప్రాసిక్యూషన్ కేసు పెట్టడానికి నిరాకరించిందా అన్న ప్రశ్నకు అటువంటి అవకాశమేదీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని మంత్రి అన్నారు.

# ఇండియాలో ఫ్రెంచి స్థావరాలు

## శాంతి పద్ధతిపై ఇండియన్ యూనియన్‌లో లీనం కావాలని మద్రాసు మేయర్ విజ్ఞప్తి

పాండిచ్చేరి, సెప్టెంబరు 12—ఫ్రెంచి ఇండియా స్వతంత్ర భారతావనిలో లీనం కావడం సముచితమనీ, ఫ్రెంచి పరిపాలన కింద వుండడం లాభదాయకంకాదనీ, ఇండియన్ యూనియన్‌లో లీనమైతే సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందవచ్చుననీ నిన్న యిక్కడ జరిగిన పౌరసన్మానానికి సమాధానమిస్తూ మద్రాసు మేయర్ శ్రీ టి చెంగల్వరాయన్ ఉద్ఘాటించారు. సభకు ఉన్నతాధికారులు, మంత్రులు హాజరయ్యారు. మేయర్ శ్రీ ముత్తుపిళ్లై స్వాగత మిచ్చారు.

దక్షిణ భారతంలో భారతి ఉత్తమ కవి యనీ, ప్రజలలో స్వాతంత్ర్యజ్యోతిని వెలిగించాడనీ, భారతదేశం స్వాతంత్ర్యం పొందడంతో భారతి కవి సంపూర్ణ ఆశయం సిద్ధించలేదనీ, విదేశీ పరిపాలనకింద యింకా కొన్ని చిన్నచిన్న భాగా లున్నాయనీ, శాంతియుత మార్గాలలో ఫ్రెంచి స్థావరాలు భారతదేశంలో చేరిపోగల వాతావరణాన్ని సృష్టించాలనీ భారతి స్మారక దినోత్సవం సమయంలో అధ్యక్షత వహిస్తూ మద్రాసు మేయర్ అన్నారు.

# రంగూన్ సమీపంలో కమ్యూనిస్టుల దాడులు

## —ప్రభుత్వ సేనలతో తీవ్ర సంఘర్షణలు

రంగూన్, సెప్టెంబర్ 14—రంగూన్‌కు సుమారు 12 మైళ్ళ దూరంలో వున్న ఆరుగ్రామాలను క్రిందటి శనివారంనాడు కమ్యూనిస్టులు ఆక్రమించుకొనగా, ప్రభుత్వపక్ష "శాంతి గెరిల్లాలు" వారితో అయిదు గంటలసేపు హోరాహోరీగా పోరాడి, వారిని తరిమివేసి ఆ గ్రామాలను తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు నేడిక్కడ తెలుస్తున్నది.

ఈ సందర్భంలో కొందరు గ్రామస్థులు భయభ్రాంతులై హ్లైయింగ్ నదిని దాటి రంగూన్‌కు వాయవ్యంగా ఎనిమిదిమైళ్ళ దూరంలో వున్న ఇన్సీన్‌కు పారిపోయారు.

ఇన్సీన్‌కు సమీపంలో కమ్యూనిస్టులు జరిపిన ఒక దాడిని ప్రభుత్వదళాలు తిరగగొట్టి వేసినట్టు మరొకవార్త తెలుస్తున్నది. విప్లవకారులు స్థానిక రక్షకదళాలకంటే ఎక్కువ సంఖ్యలలో వచ్చి అక్కడగల మూడుగ్రామాలను తాత్కాలికంగా ఆక్రమించుకున్నారనీ, ఇంతలో అదనపు ప్రభుత్వదళాలువచ్చి వారిని తరిమివేశాయనీ ఈ వార్తలో వివరించబడింది.

విప్లవకారులు ఆ గ్రామాలను దోచుకున్నారట. ఈ సందర్భంలో మరణించిన వారిలో ఒక భారతీయుడు కూడా కలడట.

టౌంగ్యీకి దక్షిణంగా 20 మైళ్ళదూరంలో వున్న యాంఘ్వేసమీపంలో జరిగిన సాయుధ సంఘర్షణలో 48 మంది విప్లవకారులు మరణించారనీ, వారిలో 28 మంది చైనీస్ నేషనలిస్టు గెరిల్లాలు కలరనీ నిన్న ఐక్మీస్ ప్రతికలు ఒక వార్తను ప్రకటించాయి.

అక్యాబ్‌నుంచి బయలుదేరిన ప్రభుత్వ సేనలు మిన్‌బ్యాలో గల కమ్యూనిస్టుల ప్రధాన కార్యాలయంపై దాడిజరిపి, అక్కడనుంచి విప్లవకారులను తరిమివేశారు.

మధ్యబర్మాలోని థాయెట్‌మ్యోవద్ద విప్లవకారులు పొవిల మాటునుంచిఒక ప్రభుత్వపు గస్తీ దళంపై అకస్మికంగా జరిపిన దాడి ఫలితంగా ఇద్దరు సైనికులు మరణించారు.

రంగూన్‌కు ఉత్తరంగా 20 మైళ్ళదూరంలో వున్న ట్వాంటేలోను, పెగూ ప్రాంతంలోను కరెన్, కమ్యూనిస్టు విప్లవకారులు దాడులు జరిపి అనేకమంది మిల్లు యజమానులను ఎత్తుకుపోయినట్టు తెలుస్తున్నది.

టవాయ్‌కి 14 మైళ్ళదూరంలో రోడ్డుపై విప్లవకారులు నాటిన మందుగని ప్రేలిన ఫలితంగా ఒక బస్సు ధ్వంసమైపోయి, దానిలో ప్రయాణం చేస్తున్న తొమ్మండుగురు టర్కీస్ సైనికులు, ఇద్దరు స్త్రీలు, డ్రైవరు, మరొక ప్రయాణీకుడు మరణించినట్టు నేడిక్కడకు చేరిన ఒక వార్త తెల్పుతున్నది.

# మావ్-మావ్ "సేనాని" వధ

## కీన్యా ప్రభుత్వం ప్రకటన

నైరోబీ, సెప్టెంబరు 14—నైరోబీకి ఆగ్నేయంగా ఇరవై అయిదుమైళ్ళ దూరంలో మావ్-మావ్ "సేనాని" కామెవాంబా, ఇద్దరు అనుచరులతో సహా ప్రభుత్వ సైనికులచే వధించబడినట్టు నేడు ప్రకటించబడింది.

ఆయుధాలను ధరించిన దౌర్జన్యవాదులతో కలిసి తిరిగేవారి కెవరికైనా సరే మరణదండన విధించబడగలదని కీన్యా ప్రభుత్వ ప్రకటించింది

ప్రస్తుత నియమావళి ప్రకారం ఈ నేరానికి యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించబడగలదు.

నగరంలో బండ్లలో ఒక్కొక్క కికుయూ కంటె ఎక్కించుకుపోరాదని పోలీసు కమీషనర్ నేడు ఉత్తరువు చేశారు.

300 గజాల దూరంనుంచి సైతం గుర్తుపట్టడానికి వీలుగా టాక్సీలన్నింటిమీద పసుపుపచ్చని చార ముద్రించబడాలని, ప్రతిడ్రైవర్ తనతో కూడా గుర్తుకార్డు, తన ఫోటోను తీసుకువెళ్ళాలని కూడా ఉత్తరువు చేయబడింది.

# రంగుజాతి వోటర్లకు ప్రత్యేక జాబితా

## మలాన్ ప్రభుత్వ ప్రతిపాదన వీగిపోవడం సంభవమట

కేప్‌టౌన్, సెప్టెంబర్ 14—దక్షిణాఫ్రికాలో రంగుజాతి వోటర్లకు ప్రత్యేక జాబితాను తయారు చేయడానికి నేషనలిస్టు ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు మూడవ పాఠాన్ని ప్రతిఘటించడానికి, యునైటెడ్ పార్టీ సమావేశం నిర్ణయించింది. ఇందువల్ల ఈ బిల్లును ఆమోదించే నిమిత్తం బుధవారంనాడు ఏర్పాటుచేయబడిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో ఈ ప్రతిపాదన వీగిపోవచ్చునని భావించబడుతున్నది.

రాజ్యాంగ సంబంధమైన ఇట్టి మార్పులను పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశం మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదించవలసివున్న సంగతి పాఠకులకు విదితమే.

# ఇండో-చైనాలో యుద్ధవిరమణకు వియత్‌మిన్‌ల వైముఖ్యం

వాషింగ్టన్, సెప్టెంబర్ 14—కొరియాలో వలెనే, అదే పరిస్థితులపై రాజీ పడుదుక్కోవడానికి ఇండో-చైనాలోని కమ్యూనిస్టులు అంగీకరించగల సూచన లేమీ కనబడడంలేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు నేడు సూచించారు.

నిన్న ఈ సందర్భంలో పెకింగ్ రేడియో ఒక విమర్శను ప్రసారం చేస్తూ, ఇండో-చైనాలో ఫ్రెంచి, అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రలను, అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ఫాస్టర్ డల్లెస్‌ను విమర్శించింది

# డాక్టర్ హుస్సేన్ ఫతేమీ

## జాహిదీ పోలీసుల కన్నుగప్పి కెయిరోకు చేరుకున్నట్టు ప్రకటన

కెయిరో, సెప్టెంబర్ 14—డాక్టర్ ముసాదిక్ ప్రభుత్వాన్ని పర్షియా సైన్యం కూలద్రోసినప్పుడు తప్పించుకుపోయిన మాజీ విదేశాంగమంత్రి డాక్టర్ హుస్సేన్ ఫతేమీ నేటి రాత్రి కెయిరోకు చేరుకున్నట్టు ఈజిప్షియన్ అభిజ్ఞ వర్గాలనుంచి తెలుస్తున్నది.

గడచిన మాసంలో ముసాదిక్ ప్రభుత్వం కూలద్రోయబడినప్పటినుంచి హుస్సేన్ ఫతేమీకోసం జనరల్ జాహిదీ పోలీసులు తీవ్రంగా అన్వేషిస్తున్నారు.

అయితే, ఆ విప్లవ సమయంలో డాక్టర్ ఫతేమీని మూకలు చిత్రవధ చేసినట్టు ప్రకటించబడిన సంగతి పాఠకులకు విదితమే.

అయితే, డాక్టర్ ఫతేమీ బ్రతికే వున్నాడని ఆయన ఇంకా పర్షియాలో ఉన్నట్టయితే తప్పకుండా అరెస్టు చేయగలమని పర్షియన్ ప్రధాని జనరల్ జాహిదీ ఆమధ్య ప్రకటించాడు.

డాక్టర్ ఫతేమీని సజీవంగాగాని, అయన శవాన్నిగాని పట్టుకుని వచ్చినవారికి లక్ష రియాల్స్‌ను బహుమతిగా ఇవ్వగలమని టెహరాన్ మిలిటరీ గవర్నరు బ్రిగేడియరు జనరల్-దాదేతన్ ప్రకటించాడు.

రాజకీయ వాదులు పదభ్రష్టుని చేసిన డాక్టరు ముసాదిక్ ఇప్పుడు కోర్టుమార్షల్‌చే విచారణ చేయబడనున్నాడు. ఆయన ప్రస్తుతం టెహరాన్‌లోని సుల్తానాబాద్ ఆర్సెనల్‌లో బందీగా వున్నాడు.

# ఎస్టేట్ సుంకాలు

## వివిధ దేశాలలో రేట్ల వివరాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—ఎస్టేట్ సుంకాల రేట్ల విషయంలో విదేశాలతో మనదేశాన్ని పోలుస్తూ నేడు ప్రజాప్రతినిధుల సభలో ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ ప్రకటించారు.

ఎస్టేటు విలువ 1½ లక్షలు అయితే, దానిపై ఎస్టేటు సుంకం నూటికి ఇండియాలో 2.5, బ్రిటన్‌లో 8, ఆస్ట్రేలియాలో 3.9, సింహళంలో 5, పాకిస్తాన్‌లో 8 వంతులు.

ఆస్తి 2 లక్షలైతే దానిపై ఎస్టేటు సుంకం నూటికి ఇండియాలో 4.38, బ్రిటన్‌లో 8, ఆస్ట్రేలియాలో 5.2, లంకలో 7, పాకిస్తాన్‌లో 6 వంతులు.

ఆస్తి 3 లక్షలైతే సుంకం నూటికి ఇండియాలో 7.08, బ్రిటన్‌లో 15, ఆస్ట్రేలియాలో 7.1, లంకలో 8, పాకిస్తాన్‌లో 8 వంతులు.

ఆస్తి 5 లక్షలైతే సుంకం ఇండియాలో 10.25, బ్రిటన్‌లో 24, అమెరికాలో 4.8, ఆస్ట్రేలియా 10.3, లంకలో 10, పాకిస్తాన్‌లో 12 వంతులు. అమెరికాలో 5 లక్షలపై పన్ను చాల తక్కువగా వున్నదని, 10 లక్షలకు మామూలుగానే 17.1 వంతులు వున్నదని శ్రీ దేశముఖ్ వివరించారు. ఈ తేడాకు అర్థంతనకు తెలియటంలేదన్నారు.

ఇండియాలో ఎస్టేటుసుంకంరేట్లు చిన్నఆస్తుల విషయంలో చాలమితంగావున్నాయన్నారు. శ్రీ కేలప్పన్ సూచించినట్టు అనలు వారసత్వ వ్యవస్థనే రూపుమాపడం తమ ఆదర్శం కాదన్నారు. నేటిమన మిశ్రమ ఆర్థికవిధానం అదృశ్యమైపోతే, అప్పుడు ఈ శాసనమే అక్కరలేదని, అప్పుడు సుంకం చెల్లించడానికి ఎస్టేట్లే వుండవని, అయితే అటువంటి సమానత్వాన్ని సాధించడానికి కొన్ని తరాలు పడుతుందని ఆయన పేర్కొన్నారు.

గ్వాలియర్, సెప్టెంబరు 14—కాశ్మీర్ శాశ్వత లీనీకరణను ప్లెబిసైట్‌ద్వారా నిర్ణయించడానికి ప్రధాని నెహ్రూ అంగీకరించడం 1947 ఇండియా స్వాతంత్ర్య చట్టానికి విరుద్ధమని అఖిలభారత హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఖరే నేడు ప్రకటించారు.

# చైనా ప్రతిసూచనపట్ల సమితివర్గాల కలవరం

## —విషమ పరిస్థితి ఏర్పడినట్టు ఆందోళన

మిత్రరాజ్య సమితి కార్యాలయం, సెప్టెంబరు 13—కొరియా రాజకీయ సమావేశం ఏర్పాటు సమస్యకు సంబంధించి నేడు చైనీస్ ప్రధాని మిస్టర్ చౌ ఎన్-లై చేసిన ప్రకటనతో అత్యంత ఆందోళనకర పరిస్థితి ఏర్పడినట్టు పరిగణించి, సమితి ఉన్నతోద్యోగులు, రాజకీయ నేతలు, పత్రికా విలేకరులు ఆదివారంనాడే మిత్రరాజ్య సమితి ప్రధాన కార్యాలయానికి హుటాహుటి బయలుదేరి వస్తున్నారు.

ఈ విధంగా సమితి జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం అత్యంత ఆందోళనకర పరిస్థితిలో ప్రారంభమౌతున్నదని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకవిలేకరి వ్రాస్తున్నాడు.

క్రిందటినెలలో జరిగిన జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడిన ఇండియా తీర్మానంలో, కొరియా శాంతి సమావేశంపై అసెంబ్లీ చేసిన నిర్ణయం చైనీస్ రిపబ్లిక్‌కు, ఉత్తర కొరియాకు తెలియపరచడం "సముచితమైన చర్య" కాబట్టి సెక్రటరీ-జనరల్ అలాగ చెయ్యాలని మాత్రమే పేర్కొనబడి వున్నందున ఇప్పుడు చౌఎన్-లై దానికి సమాధానంగా పంపిన సందేశాన్ని జనరల్ అసెంబ్లీకి నివేదించడం ఎలాగ అనేసమస్యను మిస్టర్ హామర్ షెల్డ్ ఎదుర్కొనవలసి వచ్చింది

చౌ ఎన్-లై ప్రకటన ప్రతులు సమితి ప్రతినిధుల కందరకు పంచిపెట్టబడ్డాయి.

థాయ్‌లెండ్ ప్రతినిధి వర్గంలో నేడు సంచలనం విశేషంగా కానవస్తున్నది జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తమ ప్రతినిధికి వోటు వేయవలసిందిగా ఈ ప్రతినిధివర్గంవారు లాటిన్ అమెరికన్ రాజ్యాల ప్రతినిధులను క్రిందటి వారంలో కోరిన సంగతి పాఠకులకు విదితమే.

లాటిన్ అమెరికన్ రాజ్యాల ప్రతినిధులు, ఆసియా-ఆఫ్రికా రాజ్యాలసంఘం వారు రేపు వేరువేరుగా సమావేశమై తాము ఎదుర్కొనవలసిన ప్రత్యేక సమస్యలనుగురించి చర్చించగలరని తెలుస్తున్నది.

ఆసియా-ఆఫ్రికా రాజ్యాలు జనరల్ అసెంబ్లీ అష్టమసమావేశం అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌కే వోటుచేయగలవనీ, ఈ పోటీ కడు తీవ్రంగా జరగవచ్చుననీ ఒక ప్రతినిధి విశదం చేశాడు

మంగళవారంనాడు జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం ప్రారంభమైన పిమ్మట సభ్యులు ప్రారంభోపన్యాసాలు పూర్తికాగానే సభ మరునాటికి వాయిదా వేయబడగలదనీ, బుధవారంనాడు అధ్యక్షునిఎన్నికకు వోటింగు జరగగలదనీ తెలుస్తున్నది.

### చౌ ప్రకటనపై ఇండియా వైఖరి

ఇండియా ప్రతినిధివర్గ నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్, నేడు కొరియా శాంతి సమావేశంపై చైనీస్ ప్రధాని చేసిన ప్రకటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తూ ఇలా అన్నది: "ఈ సమాచారం నాకు ఇప్పుడే అందింది. రౌండ్‌టేబుల్ సమావేశంద్వారానే అధికతర ప్రయోజనం చేకూరగలదని నా వ్యక్తిగతాభిప్రాయం.

జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికను గురించి ముచ్చటిస్తూ, "ఇది నా సొంత విషయం కాదు; మా ప్రభుత్వం నన్ను అభ్యర్థినిగా నిలబెట్టింది వోటింగు ఫలితాన్ని గురించి నేనిప్పుడు ఊహాగానం చేయదల్చుకోలేదు" అని ఆమె అభిభాషించింది.

శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నేడు విమానం దిగేసమయానికి విమానాశ్రయంలో టెలివిజన్, వార్తా చిత్రాల కెమేరాలు సిద్ధంగా వుంచబడడాన్నిబట్టి జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి ఆమె అభ్యర్థిత్వానికి ఎంతటి ప్రాముఖ్యమివ్వబడుతున్నదో స్పష్టం కాగలదు.

### ఉత్తరకొరియాచే సమితి తీర్మానం తిరస్కృతి

టోకియో, సెప్టెంబర్ 14—కొరియా రాజకీయ సమావేశం ఏర్పాటుకు సంబంధించి మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ చేసిన ప్రతిపాదనలను ఉత్తరకొరియా తిరస్కరించినట్టు నేటిరాత్రి ప్యంగ్‌యంగ్ రేడియో ప్రకటించింది

ఈ ప్రతిపాదనలను చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై తోసిపుచ్చుతూ నిన్ననే సమితికి కేబుల్ పంపించిన సంగతి పాఠకులకు విదితమే.

రేపు జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం ప్రారంభమౌతున్న ఈ తరుణంలో ఈ ఉభయదేశాలు సమితి ప్రతిపాదలను తిరస్కరించాయి.

### చౌ ప్రతిపాదనలపట్ల బ్రిటన్ విముఖత

లండన్, సెప్టెంబర్ 14—కొరియా శాంతి సమావేశానికి సంబంధించి చైనీస్ ప్రధాని చౌ ఎన్-లై చేసిన ప్రతిసూచనలు ఆశాభంగకరంగా వున్నట్టు బ్రిటన్ పరిగణిస్తున్నదని నేడిక్కడి విశ్వసనీయవర్గాలవారు తెలియజేశారు.

కొరియా సమావేశంలో యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలతోపాటు ఇండియా మున్నగు మరికొన్ని రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలనీ, ఆ సమావేశం రౌండ్‌టేబుల్ సభగా జరగాలనీ మిస్టర్ చౌ ఎన్-లై చేసిన ప్రతిపాదనలను బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం ఇంకా శ్రద్ధగా పరిశీలిస్తున్నది.

చైనా ప్రతిసూచనలను తిరస్కరిస్తూ నిన్న అమెరికన్ ఉపవిదేశాంగమంత్రి మిస్టర్ మర్ఫీ ప్రకటన చేయడానికిముందు బ్రిటన్‌తో సంప్రతించలేదని ఒక ప్రభుత్వ ప్రతినిధి విశదంచేశాడు, మిస్టర్ మర్ఫీ ఆ ప్రకటనను అమెరికా తరపునకాక వ్యక్తిగతంగా చేసి వుండవచ్చునని ఇతడు వివరించాడు

కొరియా సమావేశంలో పాల్గొనే సమితి ప్రతినిధివర్గంలో ఇండియా పేరుకూడా చేర్చబడాలని బ్రిటన్ ఆశించినప్పటికీ, ఇండియాకు సభ్యత్వమివ్వబడకపోవడం వాంఛనీయం కాదనే రాజకీయసంఘ తీర్మానాన్ని ఆగస్టులో అది ఆమోదించవలసివచ్చిందని తెలుస్తున్నది.

కాగా, సమితి తీర్మానాన్ని తిరస్కరిస్తూ, నిన్న ఉత్తర కొరియా చేసిన ప్రకటన దాని ప్రధాని, విదేశాంగమంత్రికూడా మాస్కోలో వుండగా జరిగినందున చైనా, ఉత్తర కొరియాల విధానాలు మాస్కో వైఖరికి పూర్తిగా అనుగుణంగా వున్నదని స్పష్టమౌతున్నదనీ దీనినిబట్టి వచ్చే జనరల్ అసెంబ్లీ సమావేశంలో రష్యా అనుసరించగల వైఖరి సూచితమౌతున్నదనీ ఇక్కడి రాజకీయ వర్గాలవారు పేర్కొంటున్నారు.

# కేరళ యూనియన్ ప్రభుత్వ పక్షం

## విశ్వాస ప్రకటన కోరవచ్చునట

తిరువేంద్రం, సెప్టెంబర్ 14—ఈ నెల 22 వ తేదీన కేరళ యూనియన్ అసెంబ్లీ సమావేశమైనప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అసెంబ్లీ విశ్వాసాన్ని కోరుతుందని ఉన్నత రాజకీయ వర్గాలవారు నేటి రాత్రి తెలిపారు.

విశ్వాస ప్రకటన తీర్మానం విషయమై ఒకటి రెండు రోజుల్లో స్పీకరుకు నోటీసు పంపబడుతుందని ఈ వర్గాలవా రన్నారు. తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ విడిపోవడంతో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి మెజారిటీ లేకపోయింది.

విశ్వాసప్రకటన తీర్మానం నెగ్గకపోతే రాజప్రముఖ్ శాసన సభను రద్దుచేసి, క్రొత్త ఎన్నికలకు ఉత్తరువు చేస్తాడట.

ప్రస్తుతం 109 మంది అసెంబ్లీ సభ్యులలో ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 57 కు హెచ్చింది

సెప్టెంబర్ 22 వ తేదీన స్టేట్స్ కౌన్సిల్‌లో విదేశ వ్యవహారాలపై చర్చ జరుగగలదని సోమవారంనాడు ప్రకటించబడింది.

# ఆహార ధాన్యాల దిగుమతి

## మొక్కజొన్నలు, బార్లీ ప్రయివేటుగా దిగుమతికి అవకాశం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—మరి మూడు రకాల ఆహార పదార్థాల దిగుమతిలో ప్రయివేటు వ్యాపారాలకు అవకాశం యివ్వాలని ఇండియా ప్రభుత్వం నిర్ణయించింది. అవి ఇవి: మొక్కజొన్నలు, బార్లీ, రొట్టె, కేకు వగైరాలలో వినియోగించే పిండి.

ఆగ్నేయ ఆసియా దేశాలకు గోధుమ పిండిని ఎగుమతిచేయడానికి అనువుగా విదేశాలనుంచి గోధుమలు దిగుమతి చేసుకొనడానికి పిండి మరల వారికి శనివారంనాడు అనుమతి ఇచ్చారు.

రేషన్ అమలులోలేని ప్రాంతాలలో అమ్మకాలను పరిమితంచేస్తూ మారక సౌలభ్యం వున్న ప్రాంతాలనుంచి బియ్యం దిగుమతికి అనుమతి ఇస్తామని ఆదివారంనాడు ప్రకటించారు ఈ అర్థ సంవత్సరంలో మొక్కజొన్నలు, బార్లీ, పిండి దిగుమతికి అనుమతించాలని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్ర ఆహార శాఖవారు సూచించినట్టు తెలుస్తున్నది.

విదేశాలనుంచి దిగుమతి చేస్తున్న పిండితో తయారు చేసే తినుబండారాలపై పిండులు వినోదాలలో నిర్బంధాలు మినహా మరేలాంటి నిబంధనలు విధించరాదని రాష్ట్రాలకు సూచించారట.

దిగుమతిచేస్తున్న మొక్కజొన్నలు, బార్లీ ధరలు, అమ్మకం, పంపిణీపై ఎలాంటి నిర్బంధాలు వుండరాదని, రాష్ట్రప్రభుత్వాలు అనుమతికి లోబడి వివిధ రాష్ట్రాల మధ్య రవాణాకు అనుమతించవచ్చునని తెలియజేశారట కూడా.

### రాష్ట్రసమాచారశాఖ మంత్రుల సమావేశం

బెంగుళూరు, సెప్టెంబర్ 14—ఈనెల 18 19 తేదీలలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రులు, డైరెక్టర్లసభ ఢిల్లీలో జరుగుతున్నది, మైసూరు మంత్రి శ్రీ ఎ జి. రామచంద్రరావు, సమాచార శాఖాధికారి శ్రీసత్యంగార్లు ఈ సభలో పాల్గొంటారు.

# రాజ్యాంగం విషయమై పాక్ మంత్రివర్గంలో విభేదాలు—"డాన్" పత్రికలో వార్త

కరాచీ, సెప్టెంబర్ 14—పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సమస్యపై పాకిస్తాన్ మంత్రివర్గంలో అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయని "డాన్" ఇంగ్లీషు దినపత్రిక నేడు ప్రధాన వ్యాసంలో తెలిపింది.

"ఇప్పటి పాకిస్తాన్ మంత్రివర్గ సభ్యులు వారి పూర్వమంత్రు లంగీకరించని విషయాలపై ఏకాభిప్రాయంతో వున్న సూచనలు కనిపించవు (దీని ఫలితంగానే పూర్వపు మంత్రులలో కొందరికి దుర్గతి పట్టింది). కాగా, ఇప్పటి ప్రభుత్వంవారు రాజ్యాంగ సభకు నాయకత్వం వహించదగినవారుకారు:" అని డాన్ పత్రిక వ్రాసింది.

### సర్వపక్ష సమావేశానికి ఆలోచన

ఈ నెల 22 వ తేదీన ప్రారంభమయ్యే రాజ్యాంగసభ సమావేశంలో ఆమోదించవలసి వున్న తాత్కాలిక రాజ్యాంగం పట్ల నానాటికీ తీవ్రమౌతున్న ప్రతిఘటనవల్ల ఏర్పడిన పరిస్థితిని గురించి చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బాధ్యతగల రాజకీయ వర్గాలలో ఆలోచన బయలుదేరింది. ఈ ఆలోచనకు అధికార వర్గాలవారు మాత్రం ఏ అభిప్రాయమూ ప్రకటించలేదు

తాత్కాలిక రాజ్యాంగం అమలుకు ప్రతికూలంగా తూర్పు పాకిస్తాన్ శాసనసభ్యులు ఇటీవల ఆమోదించిన తీర్మానం పట్ల పంజాబులో మినహా తక్కిన పశ్చిమ పాకిస్తాన్‌లో సంద్యావం ఏర్పడుతున్నదని తెలుస్తున్నది.

సుహ్రావర్ది వంటి ప్రతిపక్ష నాయకుల వంగాలు, మిస్ ఫాతిమాజిన్నా రేడియో ప్రసంగం, రాజ్యాంగ సభ అధ్యక్షుడు మౌల్వీ తామీజుద్దీన్ ప్రసంగాలు ప్రకటనలు మున్నగువాటివల్ల ప్రజలలో తాత్కాలిక రాజ్యాంగం కన్న వచ్చే సంవత్సరం శాశ్వత సంపూర్ణ రాజ్యాంగమే అమలు పరచడం మంచిదనే భావం ఏర్పడింది.

రాజ్యాంగంపట్ల అభిప్రాయభేదాలు ఏర్పడడానికి ప్రధానంగా రెండే అంశాలు మొదటిది జాతీయభాష వుదూ మాత్రమే వుండాలా? వుదూ, బెంగాలీ రెండు వుండాలా? అనేది పార్లమెంటు ఉభయ సభలలో బెంగాల్ ప్రాతినిధ్య సమస్య రెండవది.

ఈ రెండు సమస్యలను పరిష్కరించడానికి కొంతకాలం యావన్మత్రికీవీ వినియోగిస్తే పరిష్కారం ఏర్పడి, సంపూర్ణ రాజ్యాంగం ఎందుకు అమలుకాదో దుష్పాయమని కొన్ని రాజకీయవర్గాలవారంటున్నారు. రాజ్యాంగం ప్రజలందరి సమ్మతితో ఆమోదించబడివలసి వుంది గనుక, సర్వపక్ష సమావేశం ఏర్పాటు చేసి, విభేదాలు తొలగించుకోవాలని సూచించడానికి కారణ మిదేనని కొందరు అంటున్నారు

### ఉరుదూ ప్రతిపత్తిపై సవాలు

కరాచీ, సెప్టెంబర్ 14—నేడు సింద్ అసెంబ్లీ ప్రశ్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ జి. ఎం. సైయద్ పాకిస్తాన్ జాతీయ భాషగా ఉరుదూ ప్రతిపత్తిని సవాలు చేశారు. సింధు ప్రజలు ఉరుదూను తమ జాతీయ భాషగా అంగీకరించారని ముఖ్యమంత్రి పీర్జాదా అబ్దుస్సత్తార్ చేసిన ప్రకటనను ఆయన ఆక్షేపించారు.

ఉరుదూను సింధు ప్రజలు జాతీయ భాషగా అంగీకరించారని ప్రకటన చేసినప్పుడు ఏ విధంగా ముఖ్యమంత్రి ప్రజాభిప్రాయాన్ని గ్రహించాడో తెలపాలని, ఈ విషయమై మంత్రివర్గ నిర్ణయం జరిగిందా అని—పెక్కు అనుబంధ ప్రశ్నలువేసి మిస్టర్ సైయది ముఖ్యమంత్రిని ఉక్కిరిబిక్కిరి చేశారు.

ముఖ్యమంత్రి సమాధానం చెబుతూ తాను ఉరుదూను జాతీయభాషగా అంగీకరించాననీ, దానికా హాతు రావడానికి అన్నివిధాల ప్రయత్నిస్తాననీ, ఇది తన స్వంత అభిప్రాయమని అన్నాడు.

సింధు విశ్వవిద్యాలయంలో ఉరుదూను మెట్రిక్యులేషన్ పరీక్షకు నిర్బంధ పాఠ్యంగా నిర్ణయించడాన్ని మిస్టర్ సైయద్ ఆక్షేపించాడు.

### పాక్ పార్లమెంటుకు జి. ఎం. సైయద్ పోటీ

కరాచీ, సెప్టెంబర్ 14—ఎలెక్షన్ ట్రిబ్యునల్ మహమ్మద్ ఖుహ్రూ అనర్హుడుగా నిర్ణయించినందున పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభలో ఏర్పడిన ఖాళీకి సింధ్ రాష్ట్రంనుంచి సింధ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ జి. యం. సైయద్ పోటీచేస్తున్నాడు. ఎన్నికలు రేపు జరుగుతాయి.

వాషింగ్టన్, సెప్టెంబర్ 12—1954 డిసెంబరు 31 వ తేదీలోపుగా బకాయిపడ్డ చందా మొత్తం 6 25,000 డాలర్లను చెల్లించని పక్షంలో తమ సంస్థనుంచి చెకోస్లోవాకియాను వెళ్ళగొట్టాలని ప్రపంచబ్యాంకి నేడు నిర్ణయించింది.

(5 వ కాలం తరువాయి)

స్వాతంత్ర్య చట్టానికి విరుద్ధమని అన్నారు.

భారతరాజ్యాంగం 1 వ సూత్రంలో కాశ్మీర్ భారతదేశ భాగంగా పేర్కొనబడిందని, ఇలావుండగా ప్రధాని ఎలా ప్లెబిసైట్ ప్రతిపాదనచేశారో అర్థంకావడంలేదని ఆయన అన్నారు.

# కిత్తనార పట్టాలు, సంచుల ఎగుమతి

## సుంకం తగ్గిస్తూ ప్రభుత్వప్రకటన

న్యూఢిల్లీ సెప్టెంబరు 15—కిత్తనార సంచులు, పట్టాల ఎగుమతిపై సుంకాన్ని టన్నుకు (2240 పౌనులు) 275 రూ. లనుంచి 120 రూ లకు తగ్గిస్తున్నట్టు ఇండియా ప్రభుత్వంవారు నేటిరాత్రి ప్రకటించారు, దిగుమతి సుంకాల ఫలితాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, ఇప్పటి సుంకం రేటువల్ల విదేశాలకు వీనిఎగుమతి తగ్గుతున్నదని తెలుసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం చేసిందని వివరణ జరిగింది,

# కాశ్మీర్‌లో అమెరికా జోక్యం

## తనవద్ద నిదర్శనాలుకలవని హిందూమహాసభ కార్యదర్శి దేశపాండే ప్రకటన

("ఆంధ్రపత్రిక" బొంబాయి కార్యాలయం)

బొంబాయి, సెప్టెంబర్ 14—అఖిలభారత హిందూమహాసభ కార్యదర్శి శ్రీ వి జి దేశ్‌పాండే నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, కాశ్మీర్ సమస్యలలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జోక్యం వున్నట్టు తనకు అతి విశ్వసనీయమైన వార్తలు వచ్చాయన్నారు.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ గడచిన మే నెలలో భారతదేశానికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ వ్రాసినలేఖను కాశ్మీర్ మాజీ ప్రధాని షేక్ అబ్దుల్లాకు అందజేశాడని కానప్పుడు షైలులో వున్నందున ఆ వుత్తరాన్ని గురించి వివేకంతో ప్రవర్తించాడని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:—

"ఆ వుత్తరమే షేక్ అబ్దుల్లా వైఖరిలో మార్పులు కలిగించిందా యనుకుంటాను. ఇంతకన్న ఎక్కువ చెప్పలేను.

"కాశ్మీర్ విషయమై ఇండియా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంవల్ల ఒకరోజు విరసన తెలపాలని మహాసభ ఆలోచిస్తున్నది కాశ్మీర్‌లో ప్లెబిసైట్ అనవసరమని, ఇండియా సమైక్యానికే అపాయమని భావిస్తున్నది. ఇండియన్ యూనియన్‌లో చేరిన భాగాల భవిష్యత్తును ప్లెబిసైట్ ద్వారా నిర్ణయించడం రాజ్యాంగ విరుద్ధం.

"ఇండియన్ యూనియన్‌లో కాశ్మీర్ ప్రవేశ సమస్యపై జమ్మూ-కాశ్మీర్ రాజ్యాంగ సభ తుది నిర్ణయం జరవవచ్చు. ఇంతకూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్మాణసభ జూలై నెలనాటి నెహ్రూ-అబ్దుల్లా ఒడంబడికను ఆమోదిస్తూ, ఇండియన్ యూనియన్ ప్రవేశానికి సమ్మతిస్తూ తీర్మానించింది"

డాక్టర్ ముఖర్జీ మరణకారణాలను గురించి దర్యాప్తు జరగాలని, దేశంలో ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందడానికి ఈ దర్యాప్తు అవసరమని అన్నాడు.

### పాకిస్తాన్ వైఖరిపై ఇస్పహానీ వ్యాఖ్య

న్యూకేసిల్ (ఇంగ్లండు) సెప్టెంబరు 13—లండన్‌లో పాకిస్తాన్ హైకమీషనర్ మిస్టర్ ఎ. హెచ్. ఇస్పహానీ నేటిరాత్రి ఇక్కడ ఒకచోట ముచ్చటిస్తూ, కాశ్మీర్ ఇండియాలో చేరినా పాకిస్తాన్‌లో చేరినా, దాని భవిష్యత్తును ప్లెబిసైట్‌ద్వారా నిర్ణయించుకొనడానికి కాశ్మీర్ ప్రజలకు గల జన్మహక్కును పాకిస్తాన్ నిరాకరించ దన్నాడు.

కాశ్మీర్ సమస్య పరిష్కారమైతే ఇండియా, పాకిస్తాన్ సంబంధ బాంధవ్యాలు చక్కబడగలవని, ఉభయ దేశాలకూ ఎన్నో విషయాల పోలికలున్నవి గనుక, పరస్పర దౌర్జన్యం కన్న, పరస్పర శక్తిపై ఆధారపడవలసిన అవసరం కలదని ఆయన అన్నారు.

### భూమిశిస్తు వసూలు వాయిదా

శ్రీనగర్, సెప్టెంబర్ 14—ప్రభుత్వం భూమిశిస్తు వసూలు నెలరోజులపాటు వాయిదా వేయడానికి నిర్ణయించిందని కాశ్మీర్ రెవిన్యూ శాఖ మంత్రి మిస్టర్ కాశిం నేడు జాతీయ మహాసభ కార్యకర్తల సమావేశంలో అన్నాడు ఈసారి రైతులవద్ద శిస్తు చెల్లింపుకు తగినంత డబ్బు లేనందున ఈ వాయిదా అవసరమైందని అన్నారు.

### "ప్లెబిసైట్ రాజ్యాంగ విరుద్ధం"

గ్వాలియర్, సెప్టెంబర్ 14—హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్. బి. ఖరే నిన్నరాత్రి ఇక్కడ ప్రసంగిస్తూ, కాశ్మీర్ భవిష్యత్తును ప్లెబిసైట్‌తో నిర్ణయించాలని ప్రధాని పండిట్ నెహ్రూ చేసిన ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని. 1947 ఇండియా

(మిగతా 2 వ కాలంలో)


# మూలవ్యాధి, ఏనుగగజ్జి పూర్తిగ కుదురును!

హడెన్‌సా

రక్తస్రావమును తక్షణమే అరికట్టి, యే స్థితిలోనున్న మూలవ్యాధినైనను కుదుర్చును. ఆపరేషన్ అవసరములేదు. మలద్వారము నొద్ద కలుగు దురదను నశింపజేయుచు, అచట ఎగుళ్ళను, వ్రణములను మాన్పును.

లిచెన్‌సా

తడి, పొడి, మరి అన్ని రకముల ఏనుగు గజ్జి, మొండి వ్రణములను, చర్మపు పగుళ్ళను, బొబ్బలను, దురదలను ఇంకను ఇతర చర్మవ్యాధు లన్నిటిని కుదుర్చును.

మూలవ్యాధికి హడెన్‌సా - ఏనుగగజ్జికి లిచెన్‌సా

ఇప్పుడే జర్మనీనుండి దిగుమతి అయిన తాజా స్టాకునే కొనండి. ఏ మందుల స్టోర్సునందు గాని తాజా స్టాకు కొనండి.

పెద్దసైజు పోడిమిగల సైజు.

స్టాకిస్టులు: మెసర్సు. దాదా & కంపెనీ, నైనియప్ప నాయక్ వీధి, జి. టి. మద్రాసు.

బెంగుళూరు స్టాకిస్టులు: కల్యాణ్ ఫార్మసీ, 3.4.5, మార్కెటు ముందుభాగము.

# కృత్రిమ తయార్లకు

# యిక వీలుండదు




ప్రశస్తిగాంచిన మా టాయిలెట్ తయార్లయొక్క కృత్రిమ అనుకరణలు చాల ఎక్కువగుచుండుటచే మా తయార్ల యొక్క ప్యాకింగ్ పూర్తిగా మార్చినాము.

**బిరడా** మార్చుటకు వీలులేనట్లుగాను, గట్టిగాను వుంటుంది. అది వదులుగావున్నా లేక సీలు పగిలినా ఆ సీసాను కొనవద్దు.

**లేబిలు** కొద్దిగా మార్చుచేసింది; దానిపైన పరిమళముపేరు వుంటుంది. తేలికగా గుర్తింపగల్గుటకుగాను రంగులు వెనుకటివలె వుంటాయి.

**సీసా** విశిష్టంగా అగపడుటకుగాను దానికిక్రింద మరియు పైన చుట్టుగీతలు ప్రత్యేకంగా నిర్మించబడినవి. ఇది రిజిష్టర్డు చేయబడుటచే యీమాదిరిగా ఎవ్వరూ అనుకరించ వీలులేదు.

**సీసాయొక్క** అడుగుభాగమున రిజిష్టర్డుసంఖ్య మరియు "టాంకో" అను పేరు వుండును.

క్రింద పేర్కొన బడిన మా తయార్లను కొనుటకుముందు పై క్రొత్త అంశములను గమనించుడు; కృత్రిమ అనుకరణలనుండి తప్పించుకొనుడు,

ది టాటా ఆయిల్ మిల్స్ కం., లి.

**టాంకో**

కొబ్బరి నూనె షాంపూ
సువాసనగల కాస్టర్ తలనూనె
సువాసన గల కొబ్బరి తలనూనె

## రేపల్లె తాలూకాలో కాంగ్రెస్ ప్రచారం

### 28 మంది సభ్యులతో కమిటీ నియామకం

రేపల్లె, సెప్టెంబర్ 9— రేపల్లె తాలూకా కాంగ్రెస్ కమిటీవారు తాలూకాలోని పెద్దలను ఆహ్వానించి కాంగ్రెస్ ఆఫీసులో సమావేశం జరిపారు. శ్రీ సనకా కోటయ్యనాయుడుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

తాలూకా కాంగ్రెస్ సంఘాన్ని అన్నివిధాల పటిష్టం చెయ్యడానికి గ్రామాలలో కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రచారం చేయుటకు దిగువ పేర్కొన్న 28 మంది సభ్యులతో ఒక కమిటీని నియమించారు:—

శ్రీయుతులు కొర్రపాటి చలపతిరావు, ఎల్లపల్లి మురహరిరావు, చిట్టి సూర్యనారాయణమూర్తి, కొల్లూరు సాంబమూర్తి, దేవినేని చెంచయ్య, అత్తులూరి రంగారావు, పూలచిన కోటయ్య, నాగళ్ళ వెంకట్రామయ్య, మద్దుల వెంకటగిరిరావు, దేవరకొండ వెంకట నరసింహారావు, అబ్దుల్ రహిమాన్ సాహెబ్, వెలగపూడి సత్యనారాయణ, కటవర్తి సత్యనారాయణ, పాలాటి గోపాలరావు, చిరువెళ్ళ కోటయ్య, కటికనేని వెంకట హనుమంతరావు, యల్లావ్రగడ వెంకటరమణయ్య, కుడితిపూడి వీరరాఘవయ్య, కేసన వెంకటాద్రి, కామరాజు గద్దె వెంకటసుబ్బారావు, కొల్లి వెంకటరత్నం, చిట్టిమోతు రాఘవయ్య, గరికపాటి సకలయ్య, జొన్నాదుల వెంకటేశ్వర్లు, మరకా వెంకటేశ్వర్లు, గోగినేని కుటుంబయ్య, మండవ బసవపున్నయ్య, బోయినపల్లి సత్యనారాయణగార్లు.

గోదావరి వరద బాధితుల నిధి వసూలు చేయుటకు దిగువ సభ్యులతో ఒక కమిటీని నియమించారు: శ్రీయుతులు కొర్రపాటి వెంకటచలపతిరావు, డాక్టర్ ఎల్లపల్లి మురహరిరావు, దేవినేని చెంచయ్య, కొల్లూరు సాంబమూర్తి, అత్తులూరి రంగారావు, చిట్టిమోతు రాఘవయ్యగార్లు.

రాజకీయ బాధితులకుగల కష్టాలను విచారించుటకు, వ్యవహరించడానికి కమిటీగా శ్రీయుతులు కుడితిపూడి పుండరీకాక్షయ్య, వడ్లమూడి కామేశ్వరరావు, తంగిరాల వీర్రయ్య శాస్త్రిగార్లు చేనేత పారిశ్రామికులకు సొసైటీల ద్వారా ఋణములు మంజూరు చెయ్యవలసినదిగా ప్రభుత్వంను కోరుతూ తీర్మానించినారు.

## ఎకరాకు 6,600 పౌనుల వరిపంట

### బాపట్ల రైతుకు బహుమతి

బాపట్ల, సెప్టెంబర్ 5— బాపట్ల తాలూకాలో వరిపైరు పోటీలో గెలుపొందినవారికి బహుమానాలిచ్చే నిమిత్తం, నేటి ఉదయం ట్రెయినింగ్ స్కూలులో సభను శ్రీ కొత్త రంగారావుగారు (వ్యవసాయశాఖ డిమాన్‌స్ట్రేటర్) ఏర్పాటుచేశారు. ఒంగోలు సబ్‌కలెక్టర్ శ్రీ కె. యస్. రామనాథన్ సభకు అధ్యక్షత వహించారు.

శ్రీ రంగారావుగారు మాటలాడుతూ, బాపట్ల తాలూకాలో వరిపైరు పండించడంలో బాపట్ల వాస్తవ్యులు శ్రీ వరాలశెట్టి వెంకటేశ్వర్లు ప్రథములని నిర్ణయించారని, వారు ఎకరమునకు 6,600 పౌనులు పండించారని, వారు బాపట్ల ఫిర్కాలోను, తాలూకాలోను ప్రథములుగా గెలుపొందారని, అందువల్ల వారికి రెండు బహుమానాలొసగబడునని చెప్పారు.

పొన్నూరు ఫిర్కాలో శ్రీ గుమ్మడి ప్రకాశం (మాచవరం) ప్రథములుగా నిలిచారని, వారు ఎకరమునకు 6,560 పౌనులు వరిధాన్యం పండించారని, వారికి పొన్నూరు ఫిర్కా బహుమానము ఇవ్వబడునని తెలిపారు.

ఎక్కడో ఒకరిద్దరు కన్ను చెదరేలాగ, ఇలాంటి పంట పండించుటకన్న, ప్రతి ఎకరంలోను 25, 30 బస్తాల ధాన్యం పండించుటకు కృషిజేసిన దేశ సౌభాగ్యం పెంపొందగలదని అధ్యక్షులు చెప్పారు. ముందు సంవత్సరమునుండి యీలాంటి వరిపంట పోటీలకు స్వస్తి చెప్పబడునని తెలియజేశారు.

శ్రీమతి కర్లపూడి కమలాదేవిగారుకూడా మాటలాడారు. పోటీలలో గెలుపొందినవారికి రజత పాత్రలను అధ్యక్షులు బహూకరించారు. పోటీలో గెలుపొందిన శ్రీ వరాలశెట్టి వెంకటేశ్వర్లు, గుమ్మడి ప్రకాశంగార్లు తాము ఎక్కువపంటను పండించడానికి చేసిన కృషిని సభికులకు తెలియజేశారు.

అధ్యక్షులకు, సభికులకు అల్పాహారవిందు చెయ్యబడింది.

వ్యవసాయశాఖ డిమాన్‌స్ట్రేటర్ శ్రీ కొత్తరంగారావుగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

## రాజంపేట తాలూకాలో రాష్ట్రావతరణోత్సవాలు

### ఆంధ్ర మహాసభ రు 300 మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి

రాజంపేట, సెప్టెంబర్ 5— రాయలసీమ కరువు నివారణకుగాను 1940-41 వ సంవత్సరం ఆంధ్ర మహాసభవారు యిచ్చిన విరాళంలో నవ్యాంధ్ర అవతరణోత్సవం జరపడానికి రాజంపేట తాలూకా పుల్లంపేట, రాజంపేట, ఎల్లంపేట, చిట్వేలి, కోడూరు, పెనగలూరు ప్రాంతాలలో రాష్ట్ర అవతరణోత్సవాలు జరపడానికి నిర్ణయించారు. ఆరు కేంద్రాలలో వారోత్సవాలు జరపడానికి విరాళాలు ప్రోగు చేయుటకు వ్యవధి లేనందున, తాత్కాలికంగా ఉత్సవ ఖర్చులకుగాను కేంద్రానికి రు 50/- లు "జిల్లా ఆంధ్ర మహాసభ" నిధినుంచి రు 300/- లు వెంటనే పంపవలసిందిగా కోరుతూ తాను శ్రీమతి కడప రామసుబ్బమ్మగారికి లేఖ వ్రాసినట్టు కడప జిల్లా ఆంధ్రమహాసభ సభ్యులు శ్రీ కొప్పూరు వీరభద్రరావుగారు తెలియజేస్తున్నారు.

# ఎస్టేటు సుంకాల విధింపు

## కొన్ని సాధకబాధకాలను వివరిస్తూ ఫెడరల్ కోర్టు మాజీ-జడ్జి శ్రీ వరదాచారిగారి ప్రసంగం

మద్రాసు, సెప్టెంబర్ 14— ఇండియా ఫెడరల్ కోర్టు మాజీ-జడ్జి శ్రీ ఎస్. వరదాచారిగారు నేటి సాయంకాలం గాంధీనగర్ క్లబ్‌లో ఎస్టేటు సుంకాల సాధక బాధకాలను గురించి ఉపన్యసించారు. ఇండియాలో వ్యక్తులకు వర్తించే శాసనాలు (పర్సనల్ లా) ఆదాయం పన్ను, ఎస్టేటు సుంకంవంటి పన్నుల విధింపు చట్టాలకు గల సంబంధాన్ని వివరిస్తూ, హిందువు లందరికీ ఒకే రకమైన సివిల్ శాసనాలు రూపొందనంతవరకు ఎస్టేటు సుంకం విధింపువల్ల వచ్చే సాధక బాధకాలను, చిక్కులను తప్పించుకొనడం, పరిష్కరించడం సాధ్యంకాని విషయమన్నారు.

హిందువులలో వ్యక్తిగతమైన చట్టాలు ఏ విధంగా రూపొందినదీ వివరిస్తూ, స్థానిక పరిస్థితులతో ముడిపడి వున్న సంప్రదాయాలతో ప్రారంభమై మతంవారీగా, కులాల విభజన ద్వారా వ్యక్తిగతమైన శాసనాలు అనేవి హిందువులలో అభివృద్ధి చెందిన వన్నారు.

బ్రిటిష్‌వారిరాకతో వివాహం, వారసత్వం, గార్డియన్‌షిప్, దత్తత - మొదలగునవి హిందూసంప్రదాయాల ప్రకారమే కొనసాగుతూ వచ్చినప్పటికీ ఆస్తి వ్యవహారాలన్నీ ఇంగ్లీషు సంప్రదాయం ప్రకారం అంటే శాసనసభలు చేసే చట్టాలకు లోబడి వుంటూ వచ్చినవని, దీనివల్లనే వ్యక్తికి సంబంధించిన చట్టానికి, ఆస్తులకు సంబంధించిన చట్టానికి తేడాలు ఏర్పడి, ఆస్థితి రానురాను శాసననిర్మాణం అనేది సంఘానికి సంబంధించిన విషయం కాక శాసనసభలకు సంబంధించిన అధికారంగా రూపొందిన దన్నారు. అందువల్లనే దేశం అంతటికీ వర్తించే ఒకరకమైన సివిల్ కోడ్‌ను తయారు చేయాలని రాజ్యాంగంలో కూడా పేర్కొనడం జరిగినదని చెప్పారు.

### ఆదాయం పన్ను

ఆతరువాత మితాక్షర, దాయభాగ న్యాయాలకు సంబంధించిన సాంప్రదాయాలను ఆదాయంపన్ను, ఎస్టేటు సుంకాలలో వాని ప్రత్యేకతలను ఉదాహరణలతో శ్రీ వరదాచారిగారు వివరించారు. వారి ఉపన్యాసం సారాంశం ఇది:—

ఆదాయంపన్నుకు సంబంధించినంతవరకు యజమాని ఎవ్వరు అనేదిమాత్రమే చూస్తారు ఆదాయంమీద అధికారం ఎవ్వరిది అనేదే ప్రధానం.

మితాక్షర న్యాయం వర్తించే కుటుంబాలలో వాటాదార్లకు ఆస్తి మీద హక్కు వున్నదే కాని కుటుంబం ఆదాయంలో వాటా వుండదు కుటుంబపోషణకు బాధ్యత వహించే యజమానికి మాత్రమే ఆదాయం మీద పూర్తి హక్కు వుంది. కనక ఆదాయం అంతా ఒకే మొత్తంగా పరిగణించడం జరుగుతుంది. అయితే, పన్ను విధింపుకు మినహాయింపు పరిమితులు, ఆదాయం పెరిగిన కొలదీ పన్నురేటు పెరగడం అనేది లేనప్పుడు కుటుంబం ఆదాయాన్ని ఒకటిగా పరిగణించినా, లేక వాటాదార్లకు ప్రత్యేకించి పరిగణించినా ఒకటిగానే వుండేది.

ఉదాహరణకు:ఒకకుటుంబానికిరూ.20,000 ఆదాయం వస్తుందని, ఆ కుటుంబంలో 5 గురు వాటాదార్లు వున్నారని అనుకుందాము. వాటాలను విడదీసి ఒక్కొక్కరిమీద ప్రత్యేకంగా పన్నువిధిస్తే, తలొక రూ. 4,000 మీద మాత్రమే ఆదాయంపన్ను పడుతుంది. ఇది తక్కువమొత్తాలలోవుంటుంది కానిరూ20,000 లను కుటుంబం అంతటి ఆదాయంగా పరిగణించినప్పుడు ఎక్కువ రేటు పడుతుంది. కనక ఆదాయం ఎవరికి చెందుతుందనే దానిని బట్టి ఆదాయంపన్ను మారుతూ వుంటుంది అయినప్పటికీ మితాక్షర న్యాయం వర్తించే కుటుంబాలలో ఆస్తులలోనే వాటాదార్లకు భాగం వుంటుంది కనక, కుటుంబం ఆదాయం అంతా కుటుంబ యజమానికి వచ్చినట్టుగా పరిగణించి పన్ను విధిస్తారు. కుటుంబ యజమాని బ్రతికి వున్నారా లేదాఅన్న తేడాను ఆదాయం పన్ను చట్టం గుర్తించదు.

ఇక దాయభాగ న్యాయం వర్తించే కుటుంబాలలో తండ్రి బ్రతికి వున్నంత వరకు కుటుంబం ఆస్తికీ, ఆదాయానికి కూడా ఆయనే యజమాని; తండ్రి చనిపోయినప్పటికీ, కుటుంబం పంపిణీ కానప్పుడు ఆదాయం పన్నును మొత్తం కుటుంబం ఆదాయంమీద విధించాలా, లేక వాటాదార్లకు వచ్చే భాగంమీద విధించాలా అన్న ప్రశ్న వస్తుంది అప్పుడు కూడా ఆదాయానికి, ఆస్తికి గల తేడాను మనం గుర్తించుకోవాలి దాయభాగ కుటుంబంలో పంపిణీలు జరగనంత వరకు కుటుంబం ఆస్తిలో తనకు వాటా కలదని భాగస్తుడు చెప్పుకోవచ్చునే కాని, కుటుంబం ఆదాయంలో అదేవంతు వాటా కలదని హక్కుగా చెప్పుకొనడానికి వీలు లేదు. కనకనే ఆస్తి-హక్కులతో సంబంధం లేకుండా ఆదాయం ఎవరికి చెందివుంటే వారి మీదనే ఆదాయం పన్ను విధించబడుతున్నది

### ఎస్టేటు సుంకాలు

మితాక్షర, దాయభాగ న్యాయాలమధ్య ఇంతగా తేడా వున్నందునే ఎస్టేటు సుంకాల విధింపును ఇంతవరకు వాయిదా వేస్తూ వచ్చారు. మితాక్షర కుటుంబాలను దాయభాగ కుటుంబాలుగా మార్చే హిందూకోడ్ బిల్లును శాసనం చేసినప్పుడు ఈ చిక్కులు లేకుండా ఎస్టేటు సుంకాన్ని విధించవచ్చునని తలంచబడింది కాని, హిందూకోడ్ బిల్లుకు ఆమోదించడం ఆలస్యమైనందున దాని ప్రసక్తి లేకుండానే ఎస్టేటు సుంకాలను విధించాలని ప్రభుత్వం ఇప్పుడు శాసనాన్ని తలపెట్టింది.

ఇప్పుడు వస్తున్న ఎస్టేటు సుంకాల చట్టం ప్రకారం పంపిణీలు కాని కుటుంబంలోని ఒక సభ్యుడు చనిపోయినప్పుడు, ఆతనికి హక్కుగల ఆస్తిపై సుంకం విధించాలన్నది ప్రధానాంశంగా వుంది. అంటే మితాక్షర న్యాయం వర్తించే కుటుంబంలో ఆరుగురు సభ్యులు వున్నప్పుడు, తండ్రి చనిపోవడం సంభవిస్తే, ఆ కుటుంబం ఆస్తిలోని ఆరవ వంతుమీద మాత్రమే ఎస్టేటు సుంకాన్ని విధిస్తారు.

దాయభాగ న్యాయం వర్తించే కుటుంబాలలో తండ్రి చనిపోయినప్పుడు మొత్తం కుటుంబం ఆస్తి అంతటిమీద సుంకం విధిస్తారు. అందువల్లనే దాయభాగ కుటుంబాలకు మినహాయింపు చేసే ఆస్తి విలువను లక్ష రూపాయలవరకు పెంచడం జరిగింది. అయితే ఈ మినహాయింపు పరిమితిని ఇంకా పెంచాలన్న సూచన కూడా జరిగింది. కాని, అది కొన్ని సందర్భాలలో న్యాయంగా వుండదు. తండ్రి చనిపోయినప్పుడు విధించే సుంకం రెండు కుటుంబాలలోను ఒకే విధంగా వుండేటట్లు చేయడానికిగాను మితాక్షర కుటుంబాలలో వాటాదారుకు 50,000 రూ లను, దాయభాగ కుటుంబాలలో లక్ష రూపాయలు మినహాయింపు పరిమితిగా నిర్ణయించారు కాని, ఈ కుటుంబాలలోని అన్నదమ్ములలో ఎవరైనా మరణించినప్పుడు మితాక్షర కుటుంబాలవారికి కొంత అన్యాయం జరుగుతుంది.

సోదరులు చనిపోయినప్పుడు దాయభాగ, మితాక్షర కుటుంబాలలో వారికి రాగల వాటాలను మాత్రమే పరిగణించి సుంకంవిధిస్తారు అప్పుడు దాయభాగ కుటుంబంవారికి హెచ్చు మినహాయింపు పరిమితి (లక్షరూపాయలు). మితాక్షర కుటుంబాలకు తక్కువ మినహాయింపు పరిమితి (50 వేలు) వుండి సుంకం విధింపులో అసమానత్వం ఏర్పడుతుంది. దేశంలోని అన్నికుటుంబాలకు దాయభాగన్యాయంలేక ఒకేరకమైన హిందూ కోడ్ అమలుజరగనంతవరకు అందరికీ న్యాయంకలిగించే ఏర్పాట్లు చేయడం చాలాకష్టం. పన్నులు విధించడంలో ఇలాంటి చిక్కులను కొంతకాలంపాటు ఎదుర్కొనక తప్పదు కూడా.



శ్రీ కె. సుబ్బరామప్పగారు

మైసూరు విశ్వవిద్యాలయంలో ఆంధ్ర శాఖకు తొలిసారిగా మంజూరైన తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవిలో నియమింపబడిన విద్వాన్ కె. సుబ్బరామప్ప (ఎం. ఏ., బి ఇడి.) గారు. (ప్రస్తుతం వీరు మైసూరు విశ్వవిద్యాలయ కళాశాల అయిన మైసూరు మహారాజా కళాశాలలో విశ్వవిద్యాలయ ఆంధ్రశాఖాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

ఇదివరలో వీరు మదనపల్లె బెసెంట్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేశారు. మదనపల్లె "ఆంధ్రప్రభ", "ఇండియన్ ఎక్స్‌ప్రెస్" విలేకరిగా కూడా చాలాకాలం పని చేశారు.

## "పట్టణం మధ్య మిల్లులు వుండరాదు"

### హిందూపురం మునిసిపల్ పరిపాలనపై కలెక్టర్ సూచన

హిందూపురం, సెప్టెంబర్ 8— హిందూపురం పురపాలక సంఘం 1952-53 వ సంవత్సరం పరిపాలనా నివేదికపై అనంతపురం జిల్లా కలెక్టర్ తమ రిమార్కులను తెలుపుతూ, హిందూపురంలో మాతా శిశుసంరక్షణ కేంద్రం వున్నప్పటికీ, పట్టణంలో జరుగుతున్న కాన్పులలో సరైన సహాయం పొందుతున్నవి సగం కూడా లేవని పేర్కొన్నారు. హైస్కూలు పరీక్షలలో ఉత్తీర్ణులైనవారు బహు కొద్దిమంది అని పేర్కొన్నారు. ఇంకా ఎక్కువమంది ఉత్తీర్ణులు కావడానికి తగినంత శ్రద్ధ వహించాలని సూచించారు.

రహదారుల అభివృద్ధికి గత సంవత్సరం కంటె ఈ ఏడు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ ఇంకా రెండు మైళ్ళకు రోడ్డు వేయవలసి వుందని, సిమెంటు రోడ్డు పని పూర్తి కాకుండానే నిలిపివేయబడిందనీ, రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయించడం అవసరమనీ కలెక్టర్ వ్రాశారు.

పట్టణంలో అమలు జరుపబడుతున్న నిర్బంధ విద్యావిధానం చక్కగా పనిచేస్తున్నదన్నారు కాని, పాఠశాలలయందు బాలుర, బాలికల హాజరు తగ్గుతున్నదన్నారు. హాజరు సంఖ్య ఎక్కువ చెయ్యడానికి ప్రయత్నించాలని అన్నారు. నిర్బంధ విద్యావిధానం అమలు పరచడానికి మునిసిపాలిటీ రు 76,440 ఖర్చు పెట్టిందన్నారు. పోయిన సంవత్సరం రు 60,078 మాత్రమే ఖర్చు చేయబడినవి.

కలెక్టర్ తన రిమార్కులలో యింకా ఇలా తెలియజేశారు:

"పట్టణంలో చావులసంఖ్య తగ్గింది. శిశుమరణాలు తగ్గినవి. పట్టణమునందలి గృహాలకు చాలవరకు మరుగుదొడ్లు లేవు పోయిన సంవత్సరం 1,516 గృహాలకు మరుగుదొడ్లు లేవు ఈ సంవత్సరం 1 732 మరుగుదొడ్లు వున్నవి. కాన ప్రతిగృహానికి మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాలి. ఆరోగ్యశాఖవారు ఈ విషయమై ఎక్కువ శ్రద్ధవహించాలి.

"మిల్లులను ఇళ్ళదగ్గర లేకుండా చెయ్యాలి. పట్టణంలో నివాస గృహాల మధ్య కొన్ని నూనె మిల్లులు పనిచేస్తున్నవి. అందువలన ప్రజల ఆరోగ్యానికి భంగం కలుగుతున్నది మిల్లులు ఇళ్ళ సమీపంనుంచి తొలగించే పని అతి ముఖ్యంగా చేయించాలి. ఎరువుల ఉత్పత్తి విషయమై మునిసిపాలిటీ ఎక్కువ శ్రద్ధ వహించింది. గత సంవత్సరం 59,000 ఘనపు టడుగుల ఎరువు తయారుచేసి రు 1,073/- సంపాదించినది. ఈ సంవత్సరం 71,170 ఘనపు టడుగుల ఎరువు తయారుచేసి రు 2,210/- సంపాదించినది. ఈ విషయం ప్రశంసనీయం."

"పట్టణంలో మురుగుకాలువలు కాని, నీటి వసతులు కాని లేవు బావులనుంచి నీరు తోడుకొనవలసిందే. మురుగునీటి కాలువలు కొంతవరకు మరమ్మత్తు చేయబడినవి సూరప్పకుంటనుంచి పట్టణం మధ్య పోయే నీటి కాలువవలన ప్రజలకు చాలా అసౌకర్యం కలుగుతున్నది. కాన ఈ కుంటను మూసివేయాలి. లేదా సరైన విధంగా కాలువ నిర్మాణము జరగాలి. ఇటువంటి కాలువల వల్ల గ్రామ ఆరోగ్యానికి భంగం కలుగుతుంది. ప్లేగు మున్నగు వ్యాధులు ప్రబల గలవు.

"పన్నులవల్ల ఈ మునిసిపాలిటీకి పోయిన సంవత్సరంకన్న ఎక్కువ ఆదాయం వచ్చినప్పటికీ, కొత్త వసతులు ఏమీ కలుగజెయ్యలేదు. పట్టణమున చెట్లు నాటడం ప్రతి సంవత్సరం తగ్గుతున్నది. ఈ విషయమై ఎక్కువ జాగ్రత్త వహించాలి స్థలం ఆక్రమణలు చాలవరకు తగ్గినవి. మిగిలినవి వెంటనే పరిష్కరించాలి. గుత్తల వసూలు పోయిన సంవత్సరం కన్న తగ్గింది. ఇందుకు కారణం ప్రజల పేదరికమే. గుత్తల వసూలు సక్రమంగా జరిగేటట్లు చూడాలి. మొత్తంపై హిందూపురం పురపాలక సంఘ పరిపాలన బాగానే వున్నదని చెప్పవచ్చు."

అసత్యవిషయాలను చెప్పి సరుకుల దిగుమతికి లైసెన్సులు పొందిన ఢిల్లీలోని 29 వాణిజ్య సంస్థల విషయం విచారించబడుతున్నట్లు సోమవారంనాడు పార్లమెంటు ప్రజాప్రతినిధుల సభలో వాణిజ్యమంత్రి వెల్లడించారు.

## మొగిలిచెర్ల చెరువు మరమ్మత్తు

### వ్యవసాయశాఖా మంత్రికి విజ్ఞప్తి

నెల్లూరు, సెప్టెంబర్ 12— ఈ నెల 8వ తేదీన మద్రాసు వ్యవసాయశాఖా మంత్రి డాక్టర్ ఆర్. నాగన్నగౌడ్ వీటగుంట సమీపంలోని చింతలదేవి పశుపోషణ శాలను తనిఖీ చేసేనిమిత్తం వచ్చిన సందర్భంలో ఉదయగిరి నియోజకవర్గం శాసన సభ్యుడు శ్రీ కోవి రామయ్య చౌదరి, జిల్లా ప్రజా-సోషలిస్టు పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ పి శ్రీధర రావుగార్లు మంత్రిని కలుసుకొని, పిల్లాపేరు ఆనకట్ట, మొగిలిచెర్ల గ్రామంలోని కొత్త చెర్వు మరమత్తు పనుల ఆవశ్యకతను తెలియజేస్తూ మెమొరాండం సమర్పించారు.

ఈ విషయమై శ్రద్ధ వహించగలనని మంత్రి సమాధాన మిచ్చారు.

మంత్రికి మోపాడు రిజర్వాయర్ పిల్లాపేరు ఆనకట్ట, మొగిలిచెర్ల చెర్వును గూర్చిన వివరాలు తెలియజేయబడినవి. (మ. ఏ.)

## మత్స్య పారిశ్రామికుల కడగండ్లు

నర్సాపురం, సెప్టెంబర్ 8— ఆంధ్రరాష్ట్ర మత్స్య పారిశ్రామిక సంఘం ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు శ్రీ బి. పి. గోపాలరాజుగారు యిలా వ్రాస్తున్నారు:

"మత్స్య పారిశ్రామికుల వృత్తి నిత్యం నీటితో సంబంధ మున్నదగుటచే వారి ఇండ్లు, వృత్తి పరికరాలు గోదావరినది కిరువైపులా పల్లపుప్రాంతాలలో వున్నందువల్ల ఇటీవలి వరదలలో ఏటిగట్లు తెగి హఠాత్తుగా నీరు గ్రామాలపైబడింది. ప్రజలు ప్రాణాలు దక్కించుకోవటమే కష్టమైంది వృత్తి పరికరాలు వగైరా ఇతర గృహస్థ ఆస్తులు రక్షించుకొనుటకు అవకాశం లేకపోయింది కట్టుబట్టలతో బయటికి వచ్చిన వీరి స్థితి చాలా దుర్భరంగా వుంది. మా నర్సాపురం గ్రామంలో నష్టపడినవారి సంఖ్యలో మూడు వంతులు మత్స్య పారిశ్రామికులే. నర్సాపురంలో వెయ్యి ఇండ్లు నష్టపడి వుంటాయని అంచనా వేయబడింది.

"గోదావరినది కిరువైపులా చాలా మత్స్య పారిశ్రామిక గ్రామాలు గలవు ఇంతవరకు వీరికి తగిన సహాయం చేరినట్లు లేదు. ఇండ్లు పూర్తిగా కూలిపోయి వృత్తి పరికరాలు పోయినవారికి ప్రత్యేక సహాయం అవసరం. వారికి మామూలు స్థితి ఏర్పడేవరకు పూర్తిగా ఉచిత రేషన్ ప్రభుత్వంవారు సప్లయి చేయాలనీ, ఇండ్లు కట్టుకొనుటకు కావలసిన డబ్బు, గెడలు వగైరా సహాయం ఉచితంగా ఇవ్వాలనీ, లోగడ తుపాను సహాయార్థమై ఇచ్చిన అప్పులను రద్దుచేస్తూ క్రొత్త అప్పులు ఇవ్వాలనీ కోరుతున్నారు.

## దక్షిణ భారత వయోజన విద్యా మహాసభ

తిరుపతి, సెప్టెంబర్ 9— ఈ నెల 26, 27 లలో దక్షిణ భారత వయోజన విద్యా మహాసభ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల హాల్‌లో ఆచార్య ఎన్. జి. రంగాగారి అధ్యక్షత క్రింద జరుగును. తిరుపతి దేవస్థాన నిర్వాహకోద్యోగి శ్రీ చెలికాని అన్నారావుగారు అధ్యక్షులుగాను, శ్రీ ఎస్ పళనిస్వామి ఉపాధ్యక్షులుగాను, శ్రీ వి ఎస్. వెంకటనారాయణగారు కార్యదర్శిగాను, శ్రీ యం. ముద్రంరెడ్డి సంయుక్త కార్యదర్శిగాను ఆహ్వానసంఘం యెన్నుకోబడింది.

ప్రత్యేకంగా స్త్రీలకుగాను మరొక సభ జరుగును దానికి ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీమతి కె. రంగనాయకమ్మగారు. సిటితో పాటు ప్రదర్శనంకూడ ఏర్పాటు చేయబడును.

# ప్రజాస్వామ్యంలో పత్రికా రచయితల బాధ్యతలు

## —నిజాం ముఖ్యమంత్రి వివరణ

వరంగల్, సెప్టెంబర్ 6— ఆగస్టు 30వ తేదీన వరంగల్లులో జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల ప్రథమ మహాసభ జరిగింది ఈ సభలకు దాదాపు 30 మంది వర్కింగ్ జర్నలిస్టులు జిల్లాలోని పలు ప్రాంతాలనుండి వచ్చారు హైదరాబాద్ యూనియన్ అధ్యక్షులు శ్రీ రఘు జాగీర్దార్ ఈ సభలకు అధ్యక్షత వహించారు. సంస్థాన ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు ఈ సభను ప్రారంభించారు.

డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్య, ఆచార్య జె బి. కృపలానీ, శ్రీయుతులు కోటంరాజు రామారావు, ఫ్రాంక్ మోరేస్, సదానంద్, కె. శ్రీనివాసన్, ఛాను వామనరావుగార్లు సభలు విజయవంతం గావాలని ఆశిస్తూ సందేశాలను పంపారు.

జిల్లా యూనియన్ కార్యాలయంలో వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది ఆ పిమ్మట సభలు జరుగుటకు అనుగుణంగా అలంకరింపబడిన టౌన్‌హాల్‌లో ఈ మహాసభలు ప్రారంభమైనవి.

డాక్టర్ సూర్యనారాయణమూర్తిగారు తమ ఆహ్వాన అధ్యక్షోపన్యాసంలో, జిల్లాలలో పనిచేసే పత్రికావిలేకరులెదుర్కొంటున్న కష్టనిష్ఠురాలనుగూర్చి, వారి ఆర్థిక స్థితిగతులను గూర్చి ముచ్చటిస్తూ, ప్రజాసంస్థలు, ప్రభుత్వోద్యోగులు, పత్రికావిలేకరుల విధి నిర్వహణానికి తగువిధంగా తోడ్పడి ప్రోత్సాహం ఇవ్వడం లేదనీ, జిల్లా కలెక్టర్ మున్నగు ఉద్యోగులు నెలకు రెండు మార్లయినా పత్రికా విలేకరుల సమావేశముల నేర్పాటు చేయాలని అన్నారు, వరంగల్ మున్సిపల్ అధ్యక్షులు తాము వాగ్దానం చేసినట్లుగా ఒక "ప్రెస్ క్లబ్" నిర్మాణానికి పూనుకోవాలనీ, జిల్లాలలో పత్రికల ప్రసరణను ప్రోత్సాహపరచుటకు ప్రభుత్వం ప్రజలు సహకరించాలని వారన్నారు.

ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారు తమ ప్రారంభోపన్యాసంలో, తాను కూడా ఒకప్పుడు పత్రికా రచయితననీ, ప్రస్తుతం పత్రికా రచయితల కష్టములను చూస్తున్నందున తాము వైదొలగటమే మంచి దనుకుంటున్నామనీ చెబుతూ, హైదరాబాదులో వున్న ఉర్దూ పత్రికలు తమకు రాజ్యాంగం ఇచ్చిన స్వాతంత్ర్యమును దుర్వినియోగపరచడాన్ని నిరసించారు ప్రఖ్యాత రచయితగా పేరొందిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి మరణం పట్ల తమ విచారాన్ని వెలిబుచ్చుతూ, ఉన్నతస్థాయిని అందుకోజాలకున్న హైదరాబాద్ పత్రికా ప్రపంచానికి ఆయన మరణం తీరనిలోటు కల్పించిందన్నారు. హైదరాబాదులో పత్రికా రచయితలకై ఒక "శిక్షణాలయం" నెలకొల్పడానికి తాము ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్. భగవంతంగారితో సంప్రదించి వున్నామనీ, త్వరలోనే అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి కాగలవని ఆయన అన్నారు.

ప్రజాస్వామిక వ్యవస్థలో పత్రికలపై గల ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా పత్రికా విలేకరులు తమ విధులను సద్వినియోగ పరచవలెనని ఆయన విజ్ఞప్తిచేస్తూ, బాలుర విజ్ఞానాభివృద్ధికి బడిపంతుళ్ళ కృషి ఎంత ప్రధానమైందో, అలాగే పత్రికా విలేకరుల కృషి ప్రజలలో సద్భావమును పెంపొందించుటలో అంతటి ప్రధానమైందనీ, దురదృష్టవశాత్తు ఈ రెండు వృత్తులు ప్రజలకు ఆకర్షణీయం అగుటలేదని ఆయన అన్నారు.

పిమ్మట ఆయన వరంగల్ జిల్లా పత్రికా విలేకరులను ప్రశంసిస్తూ వారి ఆర్థిక స్థితిగతులు ఎలావున్నా తమ విధి నిర్వహణలో వారు సమర్థులేనన్నారు.

శ్రీ రఘు జాగీర్దార్ తమ అధ్యక్షోపన్యాసంలో స్థానిక సంఘటనలను, వాటి వాస్తవిక స్థితిగతులను, సహజత్వమునకు విరుద్ధంగాకుండా, పాక్షికత లేకుండా తూచి రిపోర్టు చేయటంలో పత్రికా విలేకరిపై సంపాదకునకన్న ఎక్కువ బాధ్యత ఉన్నదని ఆయన చెబుతూ, ఇంతటి కష్ట సాధ్యమైన విధి నిర్వహణలో లీనమై అన్ని విధాల సేవచేస్తున్న పత్రికా విలేకరులకు వారి ఉద్యోగమును గూర్చి గాని, వారి ఆర్థిక దుస్థితిని దూరం చేయుడాన్ని గూర్చి గాని తగు గ్యారంటీ లేకుండా ఉన్నదని ఆయన అన్నారు. పత్రికా విలేకరుల ఆర్థిక స్థితిని బాగుచేయడానికి ప్రభుత్వం, ప్రెస్ కమిషన్ ద్వారా ఒక ప్రెస్ కౌన్సిల్ నేర్పాటు గావించాలనీ, తద్వారా పత్రికా రచయితల వృత్తికి తగు ఆర్థిక, గౌరవ ప్రతిపత్తులు ఏర్పడుట కవకాశం ఉంటుందని ఆయన అన్నారు.

పత్రికారచయితల గౌరవార్థం, వరంగల్ వర్తక సంఘంవారు అల్పాహారవిందు నేర్పాటు చేయగా, వరంగల్ పురపాలసంఘంవారు "డిన్నర్" ఏర్పాట్లు గావించారు

జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణస్వామి అయ్యంగార్ అభినందనలతోను, యూనియన్ కార్యదర్శి శ్రీ పి శ్రీనివాసరావుగారి ధన్యవాదములతోను మహాసభలు సమాప్తమైనవి.

ఈ క్రింద పేర్కొన్న తీర్మానాలు సంపూర్ణ చర్చానంతరం జిల్లావర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది.

(1) ప్రఖ్యాత రచయితలు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి, శ్రీ హేమచంద్ర నాగ్, డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీగార్ల మరణంపట్ల సంతాపాన్ని వెల్లడిస్తూ తీర్మానించింది.

(2) కలకత్తా అల్లరుల సందర్భంలో తమ విధి నిర్వహణలోనున్న పత్రికా విలేఖరులపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ, అసాధారణ పరిస్థితులలో పత్రికా విలేకరులకు విధి నిర్వహణావకాశం కల్పించాలని తీర్మానించింది.

(3) పత్రికా విలేకరుల ఆర్థిక స్థితి గతులను సరిచేయుటకు సరిఅయిన విచారణ జరిపి, వాటి తక్షణ నివృత్తికై తగు ఏర్పాట్లు గావించాలని ప్రెస్ కమిషన్ అభ్యర్థిస్తూ తీర్మానించింది

(4) "ప్రెస్‌ట్రస్ట్ ఆఫ్ ఇండియా" విలేకరులకు. యాజమాన్యానికి జరుగుతున్న తగాయిదాలో బొంబాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన "ట్రిబ్యునల్" ఇచ్చే "అవార్డు"ను హైద్రాబాద్ సంస్థాన విలేకరులకు కూడా వర్తింపచేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది

(5) హైద్రాబాద్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రెస్ అడ్వైజరీ బోర్డులో స్థానిక పత్రికా ప్రతినిధుల సంఘాలకు తగు ప్రాతినిధ్యం ఇవ్వబడలేదనీ, ఇట్టి సంస్థలతో తగు సంప్రదింపులు జరిపిన పిమ్మటనే "బోర్డు" నిర్మాణం జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుతూతీర్మానించింది.

(6) పత్రికా రచయితల స్థాయిని ఉన్నత పరచుటకు తగిన శిక్షణాలయాన్ని నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది

(7) సంజాయిషీ కోరకుండానే పత్రికా విలేకరులను పనినుండి తొలగించడాన్ని గర్హిస్తూ పత్రికలవారినీ, వార్తాసంస్థల వారినీ ఇకముందిలా జరగకుండా చూడవలెనని హెచ్చరిస్తూ తీర్మానించింది

(8) జిల్లాలలోని పత్రికా ప్రతినిధుల ఆర్థికస్థితిని దృష్టిలో ఉంచుకొని, బెనెవలెన్స్ ఫండు నేర్పాటు చేయవలసినదిగా సంస్థాన పత్రికా రచయితల సంఘాన్ని కోరుతూ తీర్మానించింది.

## తెలంగాణా రచయితల సంఘం జనగామ శాఖ

జనగామ, సెప్టెంబర్ 13— తెలంగాణ రచయితల సంఘం జనగామశాఖ శ్రీ పుచ్చపల్లి రాఘవాచార్యులుగారి అధ్యక్షతన నెలకొల్పబడింది.

ఉపాధ్యక్షులు శ్రీ డి నారాయణరెడ్డి, కార్యదర్శి శ్రీ గిరేపల్లి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి శ్రీ ఎస్. సత్యనారాయణ సభ్యులు శ్రీయుతులు అనుముల సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉప్పుదప్ప వెంకట్రామశాస్త్రి, రావినూతల నారాయణరావు, పొట్లపల్లి జగన్మోహనరావు, చందా యాదగిరి, బి. కె. మూర్తిగార్లు

ఈ శాఖపక్షాన ఈ నెలకడపటికి "తెలుగు తేజులు" అనే సాహితీ వ్యాస సంపుటి ప్రచురించబడుతున్నది.

## అన్య రాష్ట్రోద్యోగుల పంపివేత

హైదరాబాద్ అసెంబ్లీ ప్రశ్న సమయంలో హోం శాఖామంత్రి శ్రీ దిగంబరరావు బిందూగారు ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, ముగ్గురు జిల్లా పోలీసు సూపరింటెండెంట్లు, ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, 16 మంది ఇన్‌స్పెక్టర్లు తప్ప అన్య రాష్ట్రాలనుంచి వచ్చిన తక్కిన ఉద్యోగులందరూ పంపించివేయబడ్డారని అన్నారు.

జిల్లాలలో కాంగ్రెసేతర సంస్థల నాయకుల చర్యలపై నిగా వుంచాలని సి. ఐ. డి శాఖవారు ఆదేశించబడ్డారనే వార్త నిరాధారమనికూడా ఆయన మరొక ప్రశ్నకు జవాబుగా అన్నారు

పి డబ్ల్యు శాఖ మంత్రి నవాబ్ మెహిదీ నవాజ్‌జంగ్ తుంగభద్ర ప్రాజెక్టు మొదటి కాలువ నీరు ఈ సారి ఆరువేల యకరాల భూమికి నాగుకు విడుదల చేయబడుతుందని అన్నారు.

## రేడియో

(సెప్టెంబర్ 17, గురువారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా): 7-15 మద్రాసు ఓ వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-హిందీ పాఠం పేరొందిన వంతెనలు: పానామా వంతె. ప్రసంగం, 1-0 మద్రాసు ఓ వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె వా): 2-0 మద్రాసు బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థులకు-ఆర్థిక సమస్యలు: పెట్టుబడి లోటు-ప్రసంగం-జె. వి. రాధాకృష్ణయ్య, చరిత్రలో: విక్టోరియా ప్రసంగం, 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు - కాలువలు: మాంచెస్టర్ ఓడల కాలువ-ప్రసంగం, ప్రశ్నలు, జవాబులు ఆటపాటలు సాయంత్రం: 5-30 రంప సుభద్రమ్మ (గా): 5-50 మేడూరి నరసింహారావు (వీ): 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం వెంకటాద్రి సంకీర్తన విశేషాలేమిటి: వ్యవసాయగోష్ఠి, ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం-మాధవపెద్ది రామస్వామి (గీ): 7-30 (రి); 7-45 ప్రస్తుత విశేషం ప్రసంగం 8-0 రంప సుభద్రమ్మ (గా): 8-30 మేడూరి నరసింహారావు (వీ): 9-0 (ఆం. వా): 9-15 మాధవపెద్ది రామస్వామి గీతావళి; 9-30 ప్రసారసమాప్తి

మద్రాసు (ఏ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 పాలయూర్ కనకసభాపతి అయ్యర్ (గా): 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 మహిళామండలి (రి) కిలలు, సిజాలు: పెళ్ళి విషయాలలో ప్రసంగం సి. రత్నావళి బటాణీలతోవంటలు ప్రసంగంమంగళం.1-30(రి): 1-40 (హిం. వా): 1-50 (రి); 4-30 (రి): సాయంత్రం: 5-30 ఎస్. డి. కుప్పుస్వామి నాదస్వరం; 6-0 (ఆం వా)-స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం): 6-15 ఎస్. ముత్తుమీనాక్షి (గా): 7-0 క్లారినెట్: నిలయ విద్వాంసుడు 9-0 (ఆం వా): 9-30 (స్మృతి): 10-0 (రి): 10-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె వా): 7-15 (రి): మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (రి): 1-30 (ఆం. వా): 1-40 (రి): 1-50 (తె వా): 2-0 నిలయ విద్వాంసుడు (సా): 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం: సాయంత్రం: 6-15(రి): 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం: విజయవాడ వలె 7-30 నటుడు. సామాజికులు ప్రసంగం వై. వి. రావు, 7-45 (రి): 9-30 వి. ఎమ్. కృష్ణమూర్తి (గా): 10-0 (రి): 10-30 ప్రసారసమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 సింగరాజు సూర్యనారాయణరాజు (గా):7-45 (రి); 8-0 (ఆం.హిం. వా).8-15 (హిం.వా):8-30 రాజలక్ష్మి: భజన్, గీత్; 8-45 ఎన్. ఎస్. బాలముకుంద్: ఖయాల్ రామ్‌కలీ; 9-0 గ్యాని, బృందం: భజన్; మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 శ్రీ సంసార్; 1-45 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 5-30 బాలవినోదం అద్భుత సంచారాలు: బేరన్ మంచాసెన్ ప్రసంగం— జి. ఎస్. ప్రకాశరావు- మరో ప్రపంచం బృందగానం మంగళహారతి: బి. ఇందిర, జి పరిమళ, కె ఆర్, సుభద్ర, పల్లెటూరి చిత్రాలు, చిన్న వెంకటరెడ్డి; బాలగోష్ఠి; 6-0 యు. ఎస్. రఘునాథరావు (వే); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 ఎన్. ఎస్. బాలముకుంద్ (ఖయాల్ భీమ్‌పలాసి); 6-35 గ్యానీ, బృందం (భ); 6-45 గ్రామసీమ మన చరిత్ర: ఆర్కాట్ ముట్టడి ప్రసంగం వి ఎస్. ఆర్. ఆంజనేయశాస్త్రి 7-0 (తె. వా.); 7-15 గ్రామసీమ- నారద పూర్వజన్మ వృత్తాంతము: పురాణము ఖండవల్లి నరసింహశాస్త్రి; విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-0 సిఫారిష్. ప్రసంగం (ఉర్దూ) మీర్జాషకూర్ బేగ్; 8-15 గ్యానీ, బృందం (భ); 8-25 ఎన్. ఎస్. బాలముకుంద్ ఖయాల్ కామోద్; 8-40 యు ఎస్. రఘునాథరావ్: వేణువు యమున్; 8-50 రాజలక్ష్మి (గీ); 9-0 (ఆం ఉ వా); 9-30 వి. ఎస్. లక్ష్మీనారాయణ్; 10-15 ప్రసారసమాప్తి.

బెంగుళూరు, సెప్టెంబరు 14— తుంగభద్ర ప్రాజెక్టు సమస్యలను గురించి ఢిల్లీలో జరుగు రాష్ట్రప్రతినిధుల సమావేశంలో పాల్గొనడానికిగాను మైసూరు పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ మంజప్పగారు 16 వ తేదీన ఢిల్లీకి బయలుదేరి వెడుతున్నారట.

సి. కె. సేన్ అండ్ కో లిమిటెడ్
ఆయుర్వేద ఔషధములు, ఆసవములు, అరిష్టలు, తైలములు, ఘృతములు, దేశీయ మందులు, సిరప్పులు మున్నగునవి 1878 నుండి తయారు చేయువారు
దశమూలారిష్ట
గొప్ప నరముల టానిక్
నరముల బలహీనతకు బాగా పని చెయును. నూతన బలమును చేకూర్చును.
ద్రాక్షారిష్ట
రొమ్ము పడిశము, క్షయను అమోఘముగా పనిచేయును. గుండె నొప్పులను పోగొట్టి, ఆకలిని పుట్టించును. తూకము హెచ్చించి నిద్ర బాగ పట్టించును.
" క్యాటలాగు ఉచితము "
" ఉచిత వైద్య సలహా "
జబాకుసుమ హౌస్, కలకత్తా - 12.
హోల్డింగ్ ఏజంట్లు:
హనుమాన్ డ్రగ్ స్టోర్సు, రేపల్లె - గుంటూరు జిల్లా.

ఉబ్బసం కఫం
మొదటిరోజే కరుగును
ఊపిరాడకపోవుట, ఉక్కిరిబిక్కిరియగుట, ఎడతెగని ఉబ్బసం, రొమ్ము పడిశము, మీ శరీరమును నిర్వీర్యపరచి, బలమును హరించి, మీ గుండెను ఆరోగ్యమును పాడుచేయును. 3 నిమిషములలో మెండకో (MENDACO) రక్తనాళములలో ప్రవేశించి వెంటనే గళ్ళ పెట్టును. మొదటిరోజునే కఫము కరిగి, ధారాళముగా ఊపిరాడి, హాయిగా నిద్ర పట్టును. మత్తు మందులుగాని, పొగ పీల్చడంగాని, సూది మందులుగాని వద్దు. ఉచితమైన మెండకో (MENDACO) విశ్వాలతోటనం సమయంలో తీసుకొని మీరు ఎన్ని యేండ్ల నుండి బాధపడుతున్నా ఉబ్బసము, రొమ్ము పడిశము నుండి విముక్తులుకండి మెండకో (MENDACO) అమోఘంగా గుణమిచ్చును. 24 గంటలలో ఊపిరాడును. 8 రోజులలో ఉబ్బసమును పోగొట్టును. లేనిచో ఖాళీ ప్యాకేజి వాపసు చేసినచో మీ డబ్బు తిరిగి ఇచ్చివేయబడును. మీ కెమిస్టువద్ద మెండకో (MENDACO) తెచ్చుకొనండి. దానితోని గ్యారంటీ మీకు రక్షణగావుండును.

బహుమతి రు. 500
(గవర్నమెంటు రిజిస్టర్డు)
తెల్ల వెండ్రుకలను పోగొట్టును
రంగులను చూచి మోసపోవద్దు. అది తాత్కాలికము. మా సువాసన గల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో ఆయుర్వేద పద్ధతిలో తయారై 60 సం॥ ల వయస్సువరకు వెండ్రుకలను నల్లగావుంచును. ఇదిగాక మెదడుకు చలవ నిచ్చును. "ఉన్మాదము, తలనొప్పి"వగైరా జబ్బుల రానీయదు. "జ్ఞాపకశక్తి"ని, కంటిచూపును వృద్ధిచేయును. కొద్దిగా నెరసివుంటే ఒక సీసా రు. 3-8-0, 3 సీసాలు రు. 9-0-0. సగము నెరసివుంటే ఒక సీసా రు. 5-0-0, 3 సీసాలు రు. 12/-. పూర్తిగ నెరసివుంటే ఒకసీసా రు. 7/- లు, 3 సీసాలు రు. 18/- లు. ఇది పనిచేయదని నిరూపించిన రు. 500/-
INDRA LABORATORIES,
P. O. Katri, Sarai (Patna).




క్లోరోఫిల్‌గల కొలినాస్ 2* విధముల పనిచేయును!

*సజీవ క్లోరోఫిల్... శ్వాస దుర్గంధమును ఆపును, సాధారణ చిగుళ్ల జబ్బులను అరికట్టును. దంత క్షయమును నిరోధించును.

*చొచ్చుకొనిపోవు నురుగు... మీ నోటిని పరిశుభ్రపరచును. మీ బ్రష్‌కు అందని చోట్లకు నయము చేయు క్లోరోఫిల్‌ను తీసుకొనిపోవును.

బ్రష్‌మీద క్లోరోఫిల్‌గల కొలినాస్ అరంగుళముతో మీ పండ్లు తోముకొనుడు. ఒక్క క్షణంలో దాని అద్భుతమగు నురుగు పనిచేయుట మీకే తెలుస్తుంది. అది మీ నోటిని శుభ్రపరచును. తాజాగా ఉంచును. మీ నోటిలో ప్రతి మూలకు—బ్రష్‌కు అందని చోట్లకు కూడా—ప్రకృతి యొక్క ఆకుపచ్చ క్లోరోఫిల్‌ను తీసుకుపోవును.

సజీవ క్లోరోఫిల్ మరియు చొచ్చుకొనిపోవు నురుగు ఈ రెంటియొక్క లాభమును పొందుడు! రెండు విధములుగా పనిచేయు క్లోరోఫిల్‌గల కొలినాస్ ఒక ట్యూబును కొనుడు. ఒకసారి దానిని మీరు వాడితే ఇక మీరు దానిని విడువరు!

రెండు విధముల పొదుపు కూడా:



1 కొద్ది పేస్టే ఎక్కువగా పని చేయును
మామూలుగా వాడితే క్లోరోఫిల్‌గల కొలినాస్ ఒక అరంగుళము అంతకు 400 రెట్లుగా వృద్ధియై నోటిలో ప్రతి మూలకు పోవును. అవును, అరంగుళమే చాల ఎక్కువ; అందుచే మీ ట్యూబు ఎక్కువ కాలం వస్తుంది!

మరియు 2 మీరు చెల్లించిన డబ్బుకు యిది పెద్ద ట్యూబు

భారత దేశంలో తయారుచేయువారు: జ్యాఫ్రే మానర్స్ & కంపెనీ లిమిటెడ్, మ్యాగ్నెట్ హౌస్, బాలర్డ్ ఎస్టేట్, బొంబాయి.
ట్రేడ్‌మార్క్ ప్రొప్రయిటర్లు: వైట్ హాల్ ఫార్మకాల్ కంపెనీ, న్యూయార్క్ N.Y, యు. ఎస్. ఏ.

GK. 8267

# లా చెయ్యా కూడదీసుకోడానికి తలా కాస్త సహాయం

## -గోదావరి వరద బాధితుల తోడ్పాటుకు యావదాంధ్ర దేశంలో కృషి

ఒంగోలు, సెప్టెంబర్ 10—గోదావరి వరద బాధితుల సహాయార్థం స్థానిక గుంటూరుజిల్లా కో-ఆపరేటివు బొగ్గు సొసైటీ వారు 1,116 (వెయ్యినూటపదహారు) రూపాయలు వారి సొసైటీ డైరెక్టర్ల మీటింగులో విరాళంగా యిచ్చుటకు తీర్మానించారు.

ఒంగోలు పట్టణ గోదావరి వరద బాధితుల సౌకర్యసహాయ సంఘంవారు యిప్పటికి సుమారు 1,300/-లు వసూలు చేశారు

మునిసిపల్ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు వసూలుచేసిన ద్రవ్యమును ఆంధ్రప్రభ నిధికి పంపారు. ఇందులో ఒక కొబ్బరి కాయ కూడా వసూలుకాగా, దానిని వేలం పెట్టారు. 4వ ఫారం సి. సెక్షన్ విద్యార్థి ఒకరు దానిని రు 4/-లకు కొన్నారు ఆదిగాక వీరు 1,200 గుడ్డలు వసూలుచేసి రామకృష్ణ మిషన్‌వారికి పంపారు.

స్థానిక పి. వి. ఆర్. మునిసిపల్ సెకండరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రు 100/-లు వసూలుచేసి ఈ దినం "ఆంధ్రప్రభ" నిధికి పంపారు.

ఒంగోలు సమీపమున మండువవారిపాలెంలో 7 మంది 15 సంవత్సరములలోపు విద్యార్థులు 4 బస్తాల జొన్నలు వసూలుచేసి, అవి అమ్మగా వచ్చిన రు 91/-లు "ఆంధ్రప్రభ" నిధికి పంపారు.

ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘ కార్యదర్శి శ్రీ తులాబందుల నాగేశ్వరరావుగారు ... 2 గంటలలో 116/- రూపాయలు వసూలు చేశారు. ఇంకా జిల్లాలో వారి సంఘం తరఫున వసూళ్ళకు బయలుదేరి వెళ్లారు.

శ్రీమతి జాన్ ది మార్టిన్ (ఆంధ్ర మెడికల్ కాలేజి రిలీఫ్ చెయిర్మన్) మెరికానుండి వచ్చిన 19,080 పాల పొట్లాలు, 10,000 పౌనుల చిక్కుళ్లు, 7,920 ..., 4,000 పౌనుల చిక్కుళ్లు ... గోదావరి వరద బాధితుల సహాయార్థం పంపారు, మిగిలినవి గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు పంచిపెట్టారు.

## ఎ. యల్. టి. డి. కంపెనీ భూరి విరాళం

...పాలిజనల్ రోటరీక్లబ్‌వారు ఉపాధ్యక్షులు ... కామన్ కురువిళ్ళగారి అధ్యక్షతన సమావేశమై గోదావరి వరదలవల్ల కలిగిన అపారనష్టమును గ్రహించి ... సానుభూతితో, గోదావరి వరదబాధితులకు ... ఇ. యల్. టి. డి. కంపెనీ రు. 50,000 లు విరాళమును ఇచ్చినందుకు కృతజ్ఞత తెల్పుతూ తీర్మానించారు.

## ... వసూళ్లు

... వరద బాధితుల సహాయార్థం ఆర్. యస్. యస్. శాఖవారు గత నెల 27 వ తేదీనుండి ఈ నెల 3 వ తేదీ వరకు 620 లు. 200 గుడ్డలు సేకరించారు ... ఆర్. యస్. యస్. తరఫున ... ప్రెసిడెంటు శ్రీ పేరిశెట్టి ... సంఘ ప్రచారక్ శ్రీ ఈమని ... మూర్తిగారలు 775 రూపాయలు ...

... పట్టణ యువజనసంఘ యాజమాన్యమున గోదావరి వరద బాధిత సహాయార్థమై ... వీరేశలింగం పంతులు ... అను నాటకం ప్రదర్శించగా వచ్చిన నికరాదాయం రు 300 లు రాజమండ్రిలోని యునైటెడ్ రిలీఫ్ కమిటీవారికి అందజేశారు

నెల్లూరు మహిళాసంఘ సభ్యురాండ్రు శ్రీమతి కామేశ్వరమ్మ, శ్రీమతి బండపల్లి నరసమ్మ, కుమారి శ్యామలాంబ, సూర్యాంబ, త్రిపురాంబగారలు రొఖ్ఖం రు 60 లు. 40 సేర్ల బియ్యం వసూలు చేశారు.

నెల్లూరు ఆంధ్రా బ్యాంకు ఏజెంటు శ్రీ వి. వి. రమణయ్యగారు గోదావరి వరద బాధితుల సహాయార్థం స్థానికంగా రు 501 లు వసూలు చేసి రాజమండ్రికి పంపారు. (మ. వి)

## తిరుపతి కళాశాల విద్యార్థుల సేవానురక్తి

తిరుపతి, సెప్టెంబర్ 9—తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్సు కళాశాల సాంఘిక సేవాసంఘంవారు "ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల నిధికి"గాను రు 302 లు రెండవదఫా పంపినారు.

మంగాపురంలోని సెకండరీ ట్రైనింగు పాఠశాల విద్యార్థులు రు 360 వసూలుచేసి శ్రీ సి. యం. త్రివేదికి పంపినారు.

తిరుపతి సబ్ మేజిస్ట్రేటుకోర్టులో పని చేయువారు అర్ధరోజు జీతాన్ని నిధికిచ్చుటకు నిశ్చయించారు.

## చల్లపలి విద్యార్థుల కృషి

చల్లపల్లి యస్. ఆర్. హైస్కూలు విద్యార్థులు పాఠశాలలో చందాలరూపమున రు. 120 లు, పరిసరగ్రామాలలో పర్యటించి రు. 334 లు రొఖ్ఖం, 11 బస్తాల బియ్యం వరద బాధితులకు విరాళాలుగా సేకరించారు. హైస్కూలు ఉపాధ్యాయులు, సిబ్బంది కలసి రు. 146 చందాలరూపమున వసూలు చేశారు. మొత్తం రు. 600 రొఖ్ఖమున్ను, 11 బస్తాల బియ్యమున్ను, కృష్ణాజిల్లా, గోదావరి వరదబాధిత సహాయ సంఘాధ్యక్షులైన శ్రీమంత రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ బహద్దర్ (చల్లపల్లి రాజా)గారికి అందజేశారు

## బర్మా ఆంధ్రసంఘం సహాయం

మౌల్మేన్, సెప్టెంబర్ 5—ఈ మధ్యగోదావరి వరదలవలన నిరాధారులై నిస్సహాయ స్థితియందున్న ప్రజల సహాయార్థమై శ్రీ బర్మా ఆంధ్రసంఘంవారి యాజమాన్యమున గత 30 వ తేదీన శ్రీ పోతుల సుబ్రహ్మణ్యంగారి అధ్యక్షతను సభ జరిగింది.

గోదావరి వరదలవలన ఆంధ్రదేశమునకు గల్గిన అపారనష్టమునుగురించి. ప్రజలకు వాటిల్లిన మహావిపత్తునుగురించి వివరించి శ్రీయుతులు బొంతు కల్లయ్య, నేమానిభూమయ్యచౌదరిగార్లుపన్యసించారు

పిదప తగు నిధిని వసూలుజేయుటకై "ఆంధ్రదేశ వరదల సహాయ సబ్ కమిటీ" అను పేరుతో సబ్ కమిటీ ఏర్పాటుచేశారు.

ఈ సబ్ కమిటీకి గౌరవకార్యదర్శిగా శ్రీయుత పారాది భూలోకంగారు నియమించబడినారు. సబ్ కమిటీవారికి అవసరమని తోచినవారిని సభ్యులుగా జేర్చుకొని శ్రీ బర్మా ఆంధ్ర సంఘంతరపున నిధి వసూలుజేయుటకు అధికారమిస్తూ తీర్మానించారు.

నాటి సభలోనే మొత్తం రు 618-10-6 లు. విరాళాలు వాగ్దానాలు చేశారు.

వసూలైన నిధిని సంఘం ద్వారా "ఆంధ్రప్రభ నిధికి పంపాలని, ఈ నిధికై తోడ్పడవలసినదిగా మౌల్మేన్ ఇండియన్ కాంగ్రెసు వారిని కోరాలనీ తీర్మానించారు.

## ఆకివీడు పంచాయతీ విరాళం

ఆకివీడు పంచాయతీ బోర్డువారు శ్రీ పాపోలు వెంకట్రాజుగారి అధ్యక్షతను అత్యవసర సమావేశం జరిపి గోదావరి వరద బాధితుల నిధికి రు 500/-లు విరాళం యిచ్చుటకు ఏకగ్రీవముగా తీర్మానించినారు.

## ఏజెన్సీ ప్రజలకు 1,000 వస్త్రాల రవాణా

గోదావరి వరదలో పూర్తిగా దెబ్బతిన్న ఏజెన్సీ ప్రాంతమగు కూనవరం గ్రామానికి శ్రీ గౌతమీ జీవకారుణ్యసంఘంవారు నిన్నటి దినం మెయిల్ లాంచిలో సంఘ సోదరుని ద్వారా 1000 బట్టలు పంపించారు ఈ బట్టలను శ్రీ బులుసు సాంబమూర్తిగారు అక్కడి వరద బాధితులకు పంచిపెడతారు.

అనకాపల్లి వరద బాధితుల సహాయక సంఘంవారు 400 పాతబట్టలు, అనకాపల్లి వర్తక సంఘంవారు రు 100 లు శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘానికి స్వయంగా తీసుకొని వచ్చి సమర్పించారు.

## ప్రేమసమాజంవారి కృషి

గోదావరి వరద బాధితుల సహాయార్థం విజయనగరం ప్రేమసమాజం అధ్యక్షులు శ్రీ వసుమర్తి వీరభద్రస్వామి, కార్యదర్శులు శ్రీ ఎ. గోపాలం, శ్రీ బి. అప్పలసూరి వగయిరా సోదర్లు 800 బట్టలు సేకరించిన సమాజ సోదరులు శ్రీ పి ఎ యస్. ప్రకాశరావుగారి ద్వారా వరద బాధితులకు అన్నివిధాలా సేవ చేయుచున్న శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘానికి పంపించారు

వీరు 15 రోజులక్రితం 4 గురు సమాజ సోదరులను జీవకారుణ్య సంఘానికి పంపించి వరద బాధితులకు జీవకారుణ్యం సంఘం ద్వారా సేవ చేస్తున్నారు.

## క్షురకర్మశాలల యజమానుల విరాళం

(మన విలేకరి)

రేపల్లె, సెప్టెంబరు 10—రేపల్లె క్షురకర్మశాలలవారు గోదావరి వరద బాధితుల సహాయార్థం వారు సెలవరోజుగా పరిగణింపబడే ప్రతి మంగళవారం రోజున క్షురకర్మశాలలు తెరచి పనిచేయగా వచ్చిన మొత్తం 20 రూపాయలు "ఆంధ్రప్రభ" వరద బాధితుల నిధికి పంపినారు.

ఆంధ్రరాష్ట్ర క్షురకర్మశాలల సంఘకార్యదర్శి శ్రీ దాలిపర్తి శేషయ్యగారు ప్రతిపట్టణ, గ్రామంలోని క్షురకర్మశాలలవారు అందరు ఒకరోజు పనిచెయ్యగా వచ్చిన మొత్తాన్ని గోదావరి వరద బాధితులకుగాను "ఆంధ్రప్రభ నిధి"ద్వారా పంపవలెనని విజ్ఞప్తి చేస్తూ నేడొక ప్రకటన చేశారు

## నర్సరావుపేటలో వసూళ్లు

నర్సరావుపేట పట్టణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘంవారు ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 3 వ తేదీ వరకు పట్టణమునందు ప్రతి ఇంటికి వెళ్ళి మూడు వందల రూపాయల రొఖ్ఖమును, 1,200 వస్త్రములు సేకరించి గోదావరి వరద బాధితుల కొరకు రాజమండ్రి పంపారు.

నర్సరావుపేట అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటర్, కాకినాడ డిమాన్‌స్ట్రేటర్ కలిసి ఫ్లడ్ రిలీఫ్ డ్యూటీపై నర్సరావుపేట తాలూకా గ్రామాలలో పర్యటించి జగ్గాపురంలో 200 బస్తాల పైర జొన్నలు గ్రామ మునిసిఫ్‌గారి సహకారంతో సేకరించారు.

## శేకూరు పంచాయతీబోర్డు విరాళం

గుంటూరు తాలూకా శేకూరు పంచాయతీ బోర్డువారు అధ్యక్షులు శ్రీ నాగుమోతు పిచ్చయ్య చౌదరి గారి అధ్యక్షతన సమావేశమై గోదావరి. వరద బాధితుల సహాయార్థం రు. 116/-లు విరాళంగా మంజూరుచేశారు.

## కన్నెవీడులో వసూళ్లు

నందిగామ తాలూకా కన్నెవీడు గ్రామ కాంగ్రెసు యాజమాన్యమున శ్రీ కర్నాటి మల్లయ్యగారు వరద బాధితుల సహాయార్థం గ్రామంలో రు. 60-15-0 లు ధనమున్నూ, దోవతులు 13, ఉత్తరీయములు 5, చీరెలు 11, పరికిణీ, చొక్కాలు 7, గౌను 1, రవికెలు 20 మొత్తం 58 శాల్తీలున్నూ వసూలు చేశారు

## భట్టిప్రోలు పంచాయతీ విరాళం

భట్టిప్రోలు మేజరు పంచాయతీ బోర్డు సభ్యులు శ్రీ జొన్నాదుల వెంకటేశ్వర్లుగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితుల నిధికి 500 రూపాయలు విరాళం ఇచ్చుటకు తీర్మానించారు.

## అద్దేపల్లిలో భూమి వేలం వల్ల 3,750 రూపాయలు విరాళం

భట్టిప్రోలు మేజరు పంచాయతీలో చేరిన అద్దేపల్లిలో శ్రీ తన్నీరు లక్ష్మీనారాయణగారు లోగడ గోదావరి వరద బాధితులకు వినియోగించవలసినదిగా ఇచ్చిన ఒక ఎకరం నాలుగు సెంట్ల భూమిని జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి వేలంపాట పెట్టించగా 3,750 రూపాయలు పాట వచ్చినది ఇది కలెక్టర్ ద్వారా గోదావరి వరద బాధితులకు అందజేస్తారు.

## వరద బాధితులకు ఇప్పాపురం పంచాయతీ విరాళం

శ్రీకాకుళం, సెప్టెంబరు 5—మహమ్మద్ షాబుద్దీన్ సాహెబ్‌గారి అధ్యక్షతను జరిగిన యిప్పాపురం పంచాయతీ బోర్డు సమావేశంలో గోదావరి వరద బాధితులకు రు 1116/-లు విరాళం యిచ్చుటకు తీర్మానించడమైనది. గవర్నమెంటు నిర్ణయించిన ప్రకారం పంచాయతీబోర్డు రు 500/-లు కంటె హెచ్చు మొత్తం యివ్వడానికి వీలులేనప్పటికీ పంచాయతీకి మిగులు ధనము హెచ్చుగా ఉన్నందున 1,116 రూపాయలు యిచ్చుటకు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి పైవిధంగా తీర్మానింపబడింది.

## భీమవరం తాలూకాలో వసూళ్లు

ఈ తాలూకా గోదావరి వరద బాధితుల సెంట్రల్ కమిటీ చాల ఉత్సాహంగా పనిచేస్తున్నది. తాలూకాను ఫిర్కాలవారీగా విడదీసి, ఫిర్కాకు యిద్దరు సభ్యులను ఏర్పాటు చేసి చందాలను వసూలు చేస్తున్నారు ఇప్పటికి సుమారు రెండువేల రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తున్నది.

ఈ కమిటీ అన్ని పార్టీల సభ్యులతోను ఏర్పడినది. దీనిలో 40 మంది సభ్యులు గలరు దీనికి ప్రెసిడెంటు భీమవరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఇ లక్ష్మీనాథరావుగారు. సెక్రటరీ గాదిరాజు జగన్నాథరాజు, జాయింట్ సెక్రటరీలు చెరుకువాడ వెంకటసుబ్బారావు, గొట్టుముక్కల రామచంద్రరాజు, కొల్లా వెంకటరత్నంగార్లు.

ఇప్పటి విద్యార్థులు గోదావరి వరద బాధితుల సహాయార్థం వసూలు చేసిన ధన ధాన్య వస్త్రములను వరద ప్రాంతములకు తీసుకొని వెళ్ళి క్రమపద్ధతిలో అందజేయుచున్నారు.

## నాటికల ప్రదర్శనంవల్ల 1,863 రూపాయలు

తాలూకా కమ్యూనిస్టు కమిటీవారి ఆధ్వర్యమున గోదావరి వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర క్రాంతి థియేటర్ (తెనాలి) వారిచే జరుపబడిన ఉత్తమనాటికల ప్రదర్శనానికి రు 1863 లు. వసూలు అయినవి నిన్న రాత్రి జరిగిన విశ్వశాంతి, "తుపాను," మానవుడు "చిరంజీవి" అను నాటికలు ప్రదర్శింపబడంలో ఆంధ్ర క్రాంతి థియేటర్ (తెనాలి)వారు ప్రత్యేక ప్రశంసలు పొందినారు ప్రేక్షకులవల్ల ఈసందర్భంలో శ్రీ మోటూరు హనుమంతరావు గారు (యం యల్ ఎ) గోదావరి వరద బాధితుల కష్టపరంపరలు అతి విషాదమైనవని వివరించి పార్టీ భేదాలు లేకుండా ఇంకా వసూలుచేసి డబ్బు పంపవలెనని విజ్ఞప్తిచేసి, ఈ ప్రదర్శనంతో సహకరించిన-ప్రేక్షకులను, ప్రదర్శకులను అభినందించారు.

## ఇండియన్ మెడికల్ కాలేజీ విద్యార్థుల ప్రశంసాపాత్ర కృషి

మద్రాసు, సెప్టెంబర్ 14—గవర్నమెంటు ఇండియన్ మెడికల్ కాలేజీ తెలుగు విద్యార్థులు గోదావరి వరద బాధితుల సహాయార్థం ఓడియన్ థియేటర్‌లో "బ్లూ వీల్" చిత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన మొత్తం 1,055 రూపాయలను "ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి సమర్పించు సందర్భంలో "ఆంధ్ర లాడ్జి"లో గత శుక్రవారం (11 వ తేదీ) సాయంత్రం శ్రీయుత డాక్టర్ మల్లికార్జునరావుగారి అధ్యక్షతను సభ జరిపారు. శ్రీ అనంతరావుగారి ప్రార్థనతో సభ ప్రారంభమైంది.

సభా నిర్వాహకులు శ్రీ కామేశ్వరరావుగారు ప్రథమంలో అందరికి స్వాగతమిస్తూ, ఈ కాలేజిలో ఆంధ్రసమితిని గుర్తించడానికి ప్రభుత్వం నిరాకరించినందుకు అధిక్షేపణ తెలిపారు.

శ్రీ మల్లికార్జునరావుగారు అధ్యక్షోపన్యాసమిస్తూ, వరద బాధితులకు "ఆంధ్రప్రభ" చేస్తున్న సహాయాన్ని ప్రశంసించారు "ఆంధ్ర రాష్ట్రం వస్తుంది బాధలు ఎక్కువౌతున్నాయి-కష్టాలుకూడ ఎక్కువౌతున్నాయి ప్రతివారు వారివారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తే గాని రాష్ట్రం సుభిక్షం కాదు" అని హెచ్చరించారు. ఈ కాలేజి ఆంధ్ర విద్యార్థులు సేకరించిన 1055 రూపాయలను గురించి ముచ్చటిస్తూ, సినిమాప్రదర్శనకు టిక్కెట్లు తక్కువైనప్పటికి కూడా 1055 రూపాయలు ప్రోగు చేయగలిగారంటే అది వారి స్వార్థరహిత కృషిని, అకుంఠితదీక్షను తెల్పుతున్నదని అన్నారు.

శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు ఆనందంతో రూ 1055/- స్వీకరిస్తూ (వరద బాధితుల నిధికి, విద్యార్థుల కృషిని, చిత్తశుద్ధిని ప్రశంసించారు. "వరద బాధితుల నిధి" రెండు లక్షలు దాటినందుకు సంతోషాన్ని వెలిబుచ్చుతూ ఈ ధనం సక్రమంగా వినియోగపడుతూ అపారసేవ చేస్తున్న శ్రీ రామకృష్ణ మిషన్‌వారిని ప్రశంసించారు. ఇది అంతర్జాతీయ సంస్థ అని, వారి కృషి అపారమని వక్కాణించారు ఈ విద్యార్థు లిచ్చిన సొమ్ము రు 1055/- ఏమీ తక్కువ మొత్తం కాదనీ కుటీరానికి 30/- చొప్పున 35 కుటుంబాలను ఈ సొమ్ము నిలబెట్టగలదని, లేక 100 మందికిపైగా కట్ట గుడ్డ లివ్వగలదని చెప్పారు. ఆంధ్రులు ఆపదలలో కలుస్తారని, కాస్త బాగుంటే కలహిస్తారనీ, అది వారి ప్రత్యేకతనీ చెప్పారు. ఈ వరద బాధితుల సహాయార్థం ప్రాంతీయాభిమానాలు, భేదాలు లేకుండా ఆంధ్రులంతా శక్తికొలదీ సేవచేస్తున్నందుకు సంతోషాన్ని వెలిబుచ్చారు ఇదే విధంగా రాయలసీమ నిధికి కూడా చేశారని, ఆపదల సమయానికంతా ఆంధ్రులందరు ఏకమవుతారని, అది శుభసూచకమనీ అన్నారు.

ఈ వరద సందర్భంలో ఆంధ్ర విద్యార్థుల కృషిని అభినందిస్తూ, భీమవరం, కాకినాడ మున్నగు కాలేజీ విద్యార్థుల కృషి, ఆంధ్ర మెడికల్ కాలేజీ, ఇండియన్ మెడికల్ కాలేజీ, తదితర వైద్య బృందాల సహాయం అపూర్వమైనదనీ ప్రశంసించారు

"ఆంధ్రప్రభ నిధి" లో మూడవవంతు విద్యార్థులు సేకరించినదేనని, ఇంకా సేకరిస్తున్నారనిచెప్పి సంతోషించారు. ముఖ్యంగా ఈ కాలేజీ తెలుగు విద్యార్థులు స్వార్థరహితంగా, ఖర్చులుకూడా సొంతంగా పెట్టుకొని, వాలంటీర్లుకూడా టిక్కెట్లు కొనుక్కొని, కొద్ది కాలంలో ఎంతోకష్టపడి ఇంటింటికెళ్ళి అందరి హృదయాలను కదిలించి, ఈ సొమ్ము సేకరించినందుకు అభినందించారు. ఈ వారి నైతికబలం, లక్ష్యశుద్ధి ప్రశంసనీయమన్నారు ఇట్టి చిత్తశుద్ధిగల విద్యార్థులతోకూడిన ఆంధ్రదేశం సుభిక్ష మవుతుందని, వారి భవిష్యత్తు, దేశభవిష్యత్తు అభ్యుదయరూపకంగా వెల్లివిరుస్తుందనీ పేర్కొన్నారు.

శ్రీ కె బి నారాయణరావుగారు జమాఖర్చులు సభికులకు చదివి వినిపించారు ఖర్చులు కేవలం సినిమాహాలు, పిక్చరువారికే నని యింకే ఖర్చు అవలేదని, అన్ని ఖర్చులు విద్యార్థులు, వాలంటీరులు వారంతట వారే భరించారనిచెప్పి వాలంటీర్సందర్ని అభినందించారు. వారికాలేజి వాలంటీర్లేకాక పై నుంచి సహాయం చేసిన శ్రీ పెమ్మరాజు సుబ్బారావు, శ్రీమతి సుశీల, శ్రీ యం యస్. రామారావు (గాయకులు)గార్లకు కృతజ్ఞత తెలిపారు దీనికంతకు సహాయం చేసిన "గార్డన్ ప్రెస్" మేనేజిమెంటువారిని, "ఓడియన్" థియేటర్‌వారిని, ఆర్. కె ఓ. పిక్చర్సువారిని, ప్రభుత్వాన్ని, ఆంధ్ర లాడ్జివారిని, దినపత్రికలవారిని అభినందించి కృతజ్ఞత తెలిపారు.

పిదప శ్రీ యం యస్ రామారావుగారు తమ గానమాధుర్యంచే సభికుల్ని ఒక గంటసేపు ఆనందింపజేశారు.

## రేపల్లె తాలూకా పంచాయతీబోర్డుల విరాళాలు

రేపల్లె, సెప్టెంబర్ 5—ఇసుకపల్లి: పంచాయతీబోర్డు సభ్యులు శ్రీమతి దాసరి శకుంతలగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితులకు రు 116 లు ఇచ్చుటకు తీర్మానించినారు.

బెల్లంవారిపాలెం: పంచాయతీబోర్డు సభ్యులు శ్రీ వెలగపూడి సత్యనారాయణగారి అధ్యక్షతను సమావేశమై వరద బాధితుల నిధికి రు 116 లు విరాళం మంజూరు చేశారు.

జేతపూడి: పంచాయతీ బోర్డు సభ్యులు శ్రీ కుదిరిపూడి గోపాలకృష్ణయ్యగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితుల నిధికి 116/—రూపాయలు విరాళం ఇచ్చుటకు తీర్మానించారు.

పల్లికోన: పంచాయతీ బోర్డు సభ్యులు శ్రీ మండవ బాలయ్యగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితుల నిధికి 116/—రూపాయలు విరాళం ఇచ్చుటకు తీర్మానించారు.

రాజోలు: పంచాయతీ బోర్డు సభ్యులు శ్రీ దొంతు నాగయ్యగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితుల నిధికి 100/—రూపాయలు విరాళం మంజూరు చేశారు.

శింగుపాలెం: పంచాయతీ బోర్డు సభ్యులు శ్రీ కంఠంనేని పెన్నిధి రావుగారి అధ్యక్షతను సమావేశమై రు 100 లు మంజూరు చేశారు

పిరాట్లంక: పంచాయతీ బోర్డు సభ్యులు శ్రీ ముత్తిరెడ్డి శ్రీరాములుగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితుల నిధికి రు. 50 లు. విరాళం ఇచ్చుటకు తీర్మానించినారు.

రేపల్లె తాలూకా: యన్. జి జి ఓలు సంఘం తరఫున కార్యదర్శి శ్రీ ఎ. సుబ్బారావుగారు తూర్పు గోదావరి జిల్లా యన్. జి జి ఓ లు వరద బాధితులకు సంఘసభ్యుల వల్ల వసూలుచేసి రు. 156 లు పంపినారు.

## కాకినాడ సంగీత విద్వత్సభ ఆధ్వర్యాన గానసభలు

1953 అక్టోబరు 10 నుండి 18 వరకు కాకినాడ సంగీత విద్వత్సభ ఆధ్వర్యాన శ్రీయుతులు టి కె రంగాచారి (మద్రాస్), నేదునూరి కృష్ణమూర్తి, ఓలేటి వెంకటేశ్వర్లు (మద్రాస్), యస్ రాజం (మద్రాస్), కె. ఆర్. గణపతి (మద్రాస్), వింజమూరి వరదరాజయ్యంగార్ (మద్రాస్), శ్రీమతులు గౌరీ కుప్పుస్వామి (మైసూర్), కోకా సత్యవతి, కుమారి దుర్గ (తంజావూరు సంప్రదాయ శాస్త్రీయ భరతనాట్యం) మొదలగువారి అపూర్వగాన, నాట్య ప్రదర్శనములు ఏర్పాటు చేయబడినవి. ఈ కళాప్రదర్శనముల ద్వారా వచ్చిన నికరాదాయము గోదావరి వరద బాధితులకు అందజేస్తారు.

## వరదబాధితుల సహాయార్థం గూడూరు ఆర్.యస్.యస్.కృషి

గూడూరు, సెప్టెంబర్ 9—గూడూరు ఆర్. యస్. యస్, సభ్యులు గూడూరులోను, పరిసర గ్రామాలలోను గోదావరి వరద బాధితుల సహాయార్థం మొత్తం రు. 885-4-9 వసూలు చేశారు, గూడూరు పట్టణంనుంచి రు. 618-7-0, కోట గ్రామంనుంచి రు 83-12-0, చెన్నూరు గ్రామంనుంచి రు. 100-9-0 లు, ఓగూరు, రాజపాళెంనుంచి రు. 64-8-0 లు, పార్ల చెర్లవారి పాళెంనుంచి 18-0-0 లు వసూలు చేశారు. వీటితోపాటు వందలకొలది వస్త్రాలు కూడా సేకరించారు,

## అల్లవరు విద్యార్థుల విరాళం

రేపల్లెతాలూకా, అల్లవరు బోర్డు హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీ పోతుకుచ్చి సూర్యనారాయణగారి ప్రోత్సాహమును పురస్కరించుకొని విద్యార్థులు దళములుగా ఏర్పడి పరిసర గ్రామాలలోవరదబాధితులకువిరాళాలు వసూలుచేసిన ప్రథమ మొత్తం రు 527 లు "ఆంధ్రప్రభనిధి"కి పంపినారు ఇంకనుమరొక మొత్తాన్ని కూడా పంపుటకు తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈ విద్యార్థులు చాలా చిన్న పిల్లలైననూ పట్టుదలతో నిర్విరామంగా నిధి వసూలుచేస్తున్న కృషిని ఉపాధ్యాయులు, పరిసర గ్రామ పెద్దలు చాలా ప్రశంసించుచున్నారు.

## నూజివీడు పంచాయతీ విరాళం

నూజివీడు పంచాయతీ బోర్డువారు గోదావరి వరద బాధితుల సహాయార్థము విరాళముగా రూ 500/-లు (ఐదువందల రూపాయలు) పంపుటకు తీర్మానించారు.

## రాజంపేటలో వసూళ్ళు

రాజంపేట తాలూకా ఆఫీస్ స్టాఫ్ తరఫున "గోదావరి వరదబాధితుల సహాయార్థం శ్రీ వి. వెంకటరత్నం గుప్తగారు రు. 54 లు విరాళం వసూలు చేశారు.

## నగరిపాడు పంచాయతీ విరాళం

నగరిపాడు పంచాయతీ బోర్డు శ్రీ మలిశెట్టి నర్సరామయ్యగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరద బాధితులకు తమ సానుభూతిని తెలుపుతూ "ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల సహాయ నిధికి, పంచాయతీ నిధి నుండి రూ 116/-లు విరాళం పంపేందుకు ఏకగ్రీవంగా తీర్మానించారు.

## పసి బాలుని పరోపకార చింత

మద్రాసు, సెప్టెంబర్ 4—మిర్యాలగూడెం, వైశ్యవీధిలోని నిర్బంధ ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న శ్రీ జె నరేంద్రనాథ్ అనే బాలుడు వరద బాధితుల నిధికి రెండు రూపాయల విరాళం పంపుతూ క్రింది లేఖ వ్రాశాడు:

"గోదావరి వరదలంటే అనేక వేలమంది అష్టకష్టముల పాలై అన్నం లేక అల్లాడుతుంటే—నేను ఉదయం, సాయంకాలం బిస్కట్లు, మిఠాయి ఎలా తినగలను? వరదబాధితుల కష్టాలు గట్టెక్కుటకు నేను చిరుతిండి మానివేసినాను నాకగు ఒక వారం రోజుల చిరుతిండి విలువ రెండు రూపాయలు గోదావరి వరద బాధితుల సహాయనిధికి పంపుచున్నాను విద్యార్థులందరు అలా చేయాలని ప్రార్థిస్తున్నాను."

## మంగాపురం ట్రెయినింగ్ స్కూల్ విరాళం

చిత్తూరుజిల్లా మంగాపురం గవర్నమెంటు ట్రెయినింగ్ స్కూల్ సోషల్ కమిటీవారు గోదావరి వరదబాధితులకు సహాయంగా పాఠశాల జన్మదినోత్సవంనాడు (9-9-53) ఆంధ్రా స్పెషల్ ఆఫీసర్ శ్రీ త్రివేదిగారికి రు 360-6-0 లు విరాళంగా పంపారు.

## నూజివీడులో వసూళ్లు

గోదావరి వరదబాధితుల సహాయార్థమై నూజివీడు రాష్ట్రీయ స్వయం సేవకసంఘ సభ్యులు ఇంటింటికి తిరిగి రు. 100-12-6 నిధి వసూలు చేశారు.

## ఉత్తర మద్రాసు లలితకళా మండలి

మద్రాసు, సెప్టెంబరు 7—ఉత్తర మద్రాసు లలితకళా మండలి తరపున గత ఆదివారం మండలి కార్యాలయంలో విద్వాన్ చిత్రా భావనారాయణగారి అధ్యక్షతన సమావేశమై, "గోదావరి వరద బాధితుల" సహాయార్థమై "పేదపిల్ల" అన్ననాటకాన్ని అక్టోబరు 2 వ తేదీ సాయంత్రం 6 గంటలకు సౌందర్య మహలులో ప్రదర్శించుటకు తీర్మానించారు. విరాళాలు సేకరించి "ఆంధ్రప్రభ నిధి"కి పంపించ నిశ్చయించారు. చాకలిపేట "యువజన నాటక సమాజం" తరపున కావలసినంత సహాయం చేయడానికి శ్రీ యం. త్యాగరాయంగారు హామీ నిచ్చారు. ప్రజానీకాన్ని అర్థిస్తూ కరపత్రాలుకూడా తయారుచేసి, విద్యార్థులూ, వర్తకులూ పట్టణంనలు మూలలకూ బయలుదేరారు. శ్రీ యస్. బాలసుబ్రహ్మణ్యం వందన సమర్పణంతో సభ ముగిసింది.

## టిటాఘర్ పరిసర గ్రామాలలో వసూళ్ళు

టిటాఘర్, పిల్లైంబాడీ శ్రీ సాంబ సదాశివ సమాజంలో శ్రీ యస్. ఇమ్మానుయేలు మాష్టరుగారి అధ్వర్యాన గోదావరి వరద బాధితుల సహాయార్థమై పై సమాజం వారందరు ఒక సమావేశంజరిపి నిధి వసూలు చేయడానికి నిశ్చయించారు. తర్వాత కొన్ని

(మిగతా 6 వ పేజీలో)

ప్రజా పరిపాలన
మొటిమలు, పుండ్లు, గజ్జి, బొబ్బలు, కోతలు, వ్రణములు మున్నగు సమస్త చర్మవ్యాధులకు అద్భుత నివారిణి.
సైబాల్
తయారుచేసినది: సౌత్ ఇండియన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, మధురై

నిరంతర సహవాసి
మీరు మకాం చేస్తున్నా, లేక ఇంటిలోనే ఉన్నా, ఇటీయాల్ మీకు నిరంతర సహవాసిగా ఉంటుంది. దానిని నమ్మకంగా మీరు వాడవచ్చును.
...టిక్ కానివ్వరు, క్రిమిసిధ్వంసిని, ఆహ్లాదకరమైనది, విషంకాదు.
I.T.L.
ఉత్పత్తిదారులు: ది మైసూర్ ఇండస్ట్రియల్ & టెస్టింగ్ లాబరేటరీ లిమిటెడ్. మల్లేశ్వరం, బెంగుళూరు.
సెల్లింగ్ ఏజెంట్లు: బెస్ట్ అండ్ కంపెనీ లిమిటెడ్. పోస్ట్ బాక్స్ నం. 63, మద్రాసు.

BZ-35 T6


ప్రపంచములో అత్యుత్తమమైన
ఈ హాండిల్ బారును సులభముగా కంట్రోలు చేయవచ్చును.
3 స్పీడ్-హబ్......కు
Hercules
హెర్క్యులెస్ పేరు కలదు

హెర్క్యులెస్ ప్రెసిషన్ పద్ధతులలో నిర్మింపబడి, యీ అద్భుతమైన 3 స్పీడ్ హబ్, మరియు హెర్క్యులెస్ హెర్-క్యు-మాటిక్ హాండిల్ బార్ కంట్రోలు. ఎట్టి సైక్లింగ్ పరిస్థితులలోను, సులభముగా త్రొక్కుటకు తోడ్పడును. పేరొందిన హెర్క్యులెస్ బైసికిళ్ళ రకములలో ఏ మోడలుకైనను బిగించి, సప్లయి చేయబడును.
ఉత్పత్తిదారులచే తయారు
ఇప్పటి బైసికిళ్లలో నిర్దుష్టమైనది
ప్రధానమైన డీలర్లందరిచే విక్రయించబడుచున్నది.
THE HERCULES CYCLE & MOTOR ... LTD., BIRMINGHAM, ENGLAND

## క్రీడాలోకం

### రంజీ ట్రోఫీ పోటీలకు ఆంధ్ర జట్టు

#### కర్నల్ సి. కె. నాయుడు నాయకత్వం వహించ వచ్చునట

#### 19 నుంచి ఆంధ్రరాష్ట్ర క్రికెట్ పోటీలు జరుపడానికి నిర్ణయం

రాజమండ్రి, సెప్టెంబర్ 14—ఈ యేడు రంజీట్రోఫీ క్రికెట్ పోటీలకు ఆంధ్ర జట్టును పంపడానికి నిన్న యిక్కడ యు ఎల్. సి. ఎమ్. రీడింగ్‌రూమ్‌లో జరిగిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గసమావేశంలో తీర్మానించబడింది.

సదరు అసోసియేషన్ అధ్యక్షుడు, కామన్‌వెల్త్ జట్టుతో పోటీ చేయనున్న ఇండియా క్రికెట్ జట్టును ఎన్నుకొనే కమిటీ అధ్యక్షుడు అయిన కర్నల్ సి. కె. నాయుడు ఆంధ్ర క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించ వచ్చునని తెలుస్తున్నది.

కార్యవర్గ సమావేశానికి శ్రీ బి. వి. కృష్ణారావుగారు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు సి. శంకరరావు, డాక్టర్ బి. రామచంద్రరావు, ఆర్. వి. సత్యనారాయణరాజు, ఏ. నాగేశ్వరరావు, ఎస్. వేణునాదరావు, (గుంటూరు) ప్రభృతులు సభకు హాజరైనారు.

వివిధ ఆంధ్ర జిల్లాల క్రికెట్ క్లబ్బులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు అఫిలియేషన్ కోరినవి. అసోసియేషన్‌వారు బహుశా 19 వ తేదీనుంచి ప్రారంభించనున్న ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్సులో ఈ క్లబ్బులన్నీ పాల్గొనబోతున్నట్లు కూడా తెలియవచ్చింది.

క్రికెట్‌కు సంబంధించినంతవరకు ఆంధ్ర మూడు మండలాలుగా విభజించబడింది ఒకటి: రాయలసీమ. రెండవది: దక్షిణ సర్కార్లు (నెల్లూరు, గుంటూరు, కృష్ణ). మూడవది ఉత్తర సర్కార్లు (ఉభయ గోదావరి. విశాఖ).

క్రికెట్ టోర్నమెంట్సు జిల్లాలో నాక్‌ఔట్ పద్ధతిమీద, అంతర్‌మండలాల పోటీ లీగ్ పద్ధతిపైన జరుపబడుతవి.

నిన్నటి సమావేశంలోనే పోటీల పర్యవేక్షణాధికారిగా క్రికెట్ సంఘ కార్యదర్శులలో ఒకరైన డాక్టర్ బి. రామచంద్రరావుగారు నియమించబడినారు.

తరువాత సంఘం మొహరు ఆమోదించబడింది.

### ‘క్రీడలు రాజకీయాలకు అతీతం’

#### పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీలపై లండన్ పత్రిక వ్యాఖ్య

లండన్, సెప్టెంబర్ 13—నిన్న నేడు జరిగిన పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీపై యిక్కడనుంచి వెలువడే "సండే టైమ్స్" సంపాదకీయం వ్రాసింది.

పండిట్ నెహ్రూ, డాక్టర్ రాధాకృష్ణన్‌లు వైరిపక్షాల నాయకత్వం వహించడమేమి, రాజకీయాలలో శత్రుపక్షానికిచెందిన ఏ. కె. గోపాలన్‌ను పండిట్ జీ తన క్రికెట్ జట్టులోకి తీసుకోవడమేమి క్రీడలు రాజకీయాలకు అతీతమనే విషయాన్ని రుజువుచేశాయని ఆ పత్రిక సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.

### “1953 చెన్నపురిశ్రీ”

#### శ్రీ జి. యల్. గోవిందరాజులుగారి ఎన్నిక

మద్రాసు, సెప్టెంబర్ 14—చెన్నపురి వెయిట్ లిఫ్టర్స్ అసోసియేషన్‌వారు మద్రాస్ పోర్టుట్రస్టు స్టాఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిన్న చెన్నపురి యువకులకు "1953 మిస్టర్ మద్రాస్ సిటీ" దేహసౌందర్య బిరుదుకై జరిపిన పోటీలో పద్మనాభన్ జిమ్నాశియంకు చెందిన శ్రీ జి ఎల్. గోవిందరాజులుగారు గెలుపొందారు. వారికా బిరుదు యివ్వబడింది.

పోలీసు వెయిట్ లిఫ్టింగ్ క్లబ్బుకు చెందిన శ్రీ జి పేలుగారు పోటీలో ద్వితీయ స్థానం సంపాదించారు.

### వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

#### పెక్కు కొత్త రికార్డుల సాధన

మద్రాసు, సెప్టెంబర్ 14—మద్రాసు సిటీ ఆమెచూర్ వెయిట్ లిఫ్టర్స్ అసోసియేషన్‌వారి ఆధ్వర్యంలో క్రిందటి ఆదివారంనాడు యిక్కడి పోర్టుట్రస్టు స్టాఫ్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడవ మద్రాసు వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిపారు.

ఐదు తరగతులుగా జరుపబడిన పోటీలలో మొత్తం 25 మంది పాల్గొన్నారు. డాక్టర్ పి. శివరావు, శ్రీయుతులు ఏ. టి. ఏ. ఈశ్వరన్ ఎన్. మోహనరంగంగారలు జడ్జీలుగా వ్యవహరించిన ఈ పోటీలలో అనేక కొత్తరికార్డులు స్థాపించబడినాయి. వివరాలు:

బాంటమ్ వెయిట్: 1. రజికవేలు-ప్రెస్ 145 పౌనులు, స్నాచ్ 150, జెర్క్ 195 (కొత్తరికార్డు) మొత్తం 490 పౌనులు (కొత్త రికార్డు) 2. జి యల్. గోవిందరాజులు-ప్రెస్ 130, స్నాచ్-160 (కొత్తరికార్డు,) జెర్క్-195 (కొత్తరికార్డు.) మొత్తం 485.

ఫెదర్ వెయిట్: 1. జి బాలన్-ప్రెస్ 160 (కొత్తరికార్డు,) స్నాచ్ -140, జెర్క్-180 మొత్తం 480 (కొత్త రికార్డు)

లైట్ వెయిట్: (1) పి. కె. కృష్ణన్—ప్రెస్-155, స్నాచ్-160 (కొత్త రికార్డు),

## భద్రాచలం వరద బాధితులకు సహాయం

### గవర్నర్‌వద్దకు శ్రీ తేతలి కామిరెడ్డి ప్రభృతుల రాయబారం

మద్రాసు, సెప్టెంబర్ 15—శ్రీ తేతలి కామిరెడ్డిగారు, సేవాగ్రామం తాలూకు శ్రీ ప్రభాకర్‌జీ, కర్నూలు సర్వోదయ సంఘ, తాలూకు శ్రీ ఆర్. కె. రామలింగారెడ్డిగారలు నిన్న మధ్యాహ్నం మద్రాస్ గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ గారిని వారి బసలో కలుసుకొని భద్రాచలం, నూగూరు తాలూకా వరద బాధితులకు చేయదగు సహాయం గురించి సంభాషించారు.

ఆ తాలూకాలలో వరదవల్ల జొన్న, శనగ, పెసర, మినుము వంటలు దెబ్బతిన్నవని, వ్యవసాయదారులకు జొన్న, శనగ, పెసర, మినుము విత్తనాలను వైజాములో నష్టయి చేసిన విధంగా సరఫరా చేయాలని కోరారు. వరద బాధితులకు పాత్రలు, వస్త్రాలు ఉచితంగా సప్లయి చేయవలెనని అభ్యర్థించారు. ఇండియా ప్రధాని నెహ్రూ స్థాపించిన వరద బాధితుల నిధి నుంచి కేటాయించబడే మొత్తం [illegible] నూగూరు తాలూకాలకు వినియోగమయ్యేటట్లు చూడవలసిందిగా కోరారు.

భద్రాచలం, నూగూరు తాలూకాలలో మరి కొన్ని గంజికేంద్రాలు ఏర్పాటుచేయడానికి, ఇప్పుడున్నవి మరింత సమర్థనీయంగా నిర్వహించబడడానికి చర్య తీసుకోవలసిందని కూడా అభ్యర్థించారు.

గవర్నర్ శ్రీప్రకాశ పై విజ్ఞప్తులను శ్రద్ధగా విని, కోరినవిధంగా పూర్తిసహాయం చేయడానికి హామీ యిచ్చినట్లు తెలుస్తున్నది

శ్రీ కామిరెడ్డిగారు ఈ రోజునే మద్రాసు నుంచి భద్రాచలంకు బయలుదేరి వెళ్ళారు

### పోలవరం ప్రాంతంలో ఇళ్ల మరమ్మత్తులు

#### 75,000 రూపాయలు కేటాయింపు

ఏలూరు, సెప్టెంబరు 14—మద్రాసు ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి పశ్చిమగోదావరి జిల్లాకలెక్టరు శ్రీ జి వెంకటస్వామి నాయుడుగారు గోదావరి వరదలవల్ల పక్కా ఇండ్లకుకలిగిన నష్టాల మరమ్మత్తులు, పునర్నిర్మాణాలకుగాను అప్పులక్రింద యివ్వడానికని పోలవరం ప్రాంతానికి రూ 75,000 లు నరసాపురం ప్రాంతానికి 16,000 లు కేటాయించినట్లు యిదిగా తెలుస్తున్నది.

### అరబేలు నూలు విరాళం

#### హేమలతా టెక్స్‌టైల్స్‌వారిచే

పెదకాకాని, సెప్టెంబర్ 10—గోదావరి వరద బాధితుల సహాయార్థమై హేమలతా టెక్స్‌టైల్స్ లిమిటెడ్‌వారు అరబేలు 20 వ నెంబరు నూలును విరాళ మిచ్చారు.

ఈ బేలు నరాసరి శ్రీ రామకృష్ణమిషన్ రాజమండ్రికి పంపించబడింది.

### శ్రీ వెంకయ్యగారిచే అన్నదానం

రాజమండ్రి, సెప్టెంబర్ 14—ఈ నెల 6 వ తేదీన యిచ్చట వరదబాధితులకు సుమారు 1600 మందికి శ్రీ చుక్కా వెంకయ్యగారు వీరేశలింగం హైస్కూలు ఆవరణలో అన్నదానం చేశారు. బత్తుల కామమ్మగారి ఆధ్వర్యాన మహిళా సంఘం బాలికలువచ్చి అందరికీ వడ్డించారు.

---

హిందూపురం, సెప్టెంబరు 8—మద్రాసు ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఎ. బి. శెట్టి హిందూపురానికి వచ్చిన సందర్భంలో ఆయనకు హిందూపురం పట్టణకాంగ్రెస్‌వారు, తాలూకా కాంగ్రెస్‌వారు పట్టణ ప్రజా-సోషలిస్టు పార్టీవారు గోరక్షణ సంఘంవారు వినతిపత్రాలు సమర్పించారు.

మునిసిపల్ కౌన్సిల్ అనుమతి, కమిషనర్ అనుమతి పొందకుండానే యిచ్చిన గోవులను చంపి మైసూరు ప్రాంతానికి ఎగుమతి చెయ్యడానికి హెల్త్ ఆఫీసర్ అనుమతించారనీ, ఆయన యిచ్చిన అనుమతిని కౌన్సిల్ రద్దుచేసిందని తెలియజేశారు. గోమాంసాన్ని మైసూరు ప్రాంతానికి తీసికొని వెళ్ళేవారి ధనికులు, పలుకుబడి గలవారు కావడంవల్ల మరల ఉత్తరువులుతీసికొనడానికిప్రయత్నిస్తున్నారనీ, గాన అట్లు జరుగకుండా ఉత్తరువులు చెయ్యవలసిందని మంత్రిని కోరారు

ప్రజా-సోషలిస్టువారు తమవిజ్ఞప్తి పత్రంలో స్థానిక ఆసుపత్రిలో పేదవారికి సౌకర్యాలు లేవని తెలియజేశారు. ఈ ఆసుపత్రికి ప్రసిద్ధుడైన డాక్టర్ ను నియమించవలసిందిగా కోరారు.

పట్టణకాంగ్రెస్‌వారు స్థానిక ఆస్పత్రియందు కొన్ని నెలలకు పూర్వమే ప్రారంభం కావలసిన "ఎక్స్‌రే" యంత్రం ఇంతవరకు ప్రారంభం కానందుకు విచారాన్ని తెలియజేశారు.

మంత్రి వినతి పత్రాలనుచూచి తగు చర్యలు చెయ్యబడగలవని చెప్పారు.

---

జెర్క్-220 (కొత్త రికార్డు) మొత్తం 535 (కొత్త రికార్డు).

మిడిల్ వెయిట్: (1) డాక్టర్ వి. శ్రీధరరావు ("మజిల్ గార్డెన్") ప్రెస్-165, స్నాచ్ 155, జెర్క్-215 మొత్తం 525.

లైట్ హెవీ వెయిట్: (1) ఆర్. ఎమ్. రాధ-ప్రెస్ 170, స్నాచ్-155, జెర్క్-210 మొత్తం-535.

### ఇతర వార్తలు

కలకత్తాలో జరుగుతున్న ఐ. ఎఫ్ ఏ. షీల్డు ఫుట్‌బాల్ పోటీలలో సోమవారంనాడు జెంషడ్పూర్ స్పోర్టింగ్ అసోసియేషన్, హిందూస్తాన్ ఎయిర్‌క్రాఫ్టును 3-2 గోలుతో ఓడించి సెమిఫైనలుకు వచ్చింది

సెప్టెంబర్ 13వ తేదీన మ్యాటిల్‌లో జరిగిన డేవిస్ కప్పు అమెరికన్ జోన్ టెన్నిస్ ఫైనలు పోటీలో అమెరికా కెనడాను 5-0 మ్యాచీలతో ఓడించింది.

## వివిధ రూపాలలో విభిన్న ప్రాంతాలకు విరివిగా సహాయం

### —శ్రీ రామకృష్ణమిషన్ కృషి

రాజమండ్రి, సెప్టెంబర్ 14—

ఈ నెల 10 వ తేదీ నాటికి శ్రీ రామకృష్ణ మిషన్‌వారు గోదావరి వరద బాధితులకు 433 బస్తాల బియ్యం, 700 సెట్ల పాత్ర సామగ్రి, 17,000 వెదుళ్లు, 13,531 కా స్త్రీల చీరెలు, ధోవతులు ఉచితంగా పంచి సహాయం చేశారు.

ఒక్క సెంట్రల్ డెల్టాకు చెందిన 38 గ్రామాలలో 5,000 చీరెలు, 5,000 వెదుళ్ళు, 200 బస్తాల బియ్యం, 150 సెట్ల పాత్రసామగ్రి పంచారు.

రాజమండ్రి పట్టణంలో 1,500 చీరెలు, 1,500 ధోవతులు, 12,000 వెదుళ్లు 55 బస్తాల బియ్యం, 500 సెట్ల పాత్ర సామగ్రి, 400 దావలు పంచి యిచ్చారు.

రాజమండ్రి తాలూకా ముగ్గుళ్ళ గ్రామంలో 350 చీరెలు, 340 ధోవతులు, పది బస్తాల బియ్యం వెంకటనగరంలో 220 చీరెలు, 210 ధోవతులు, 250 యితర వస్త్రాలు, 8 బస్తాల బియ్యం, రఘుదేవపురంలో 250 చీరెలు, 250 ధోవతులు 12 బస్తాల బియ్యం పంచారు.

యానాం-కోరంగి ప్రాంతంలో 2,000 చీరెలు, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో 800 చీరెలు పంచారు.

భద్రాచలం ప్రాంతంలో 1,089 చీరెలు 100 బస్తాల బియ్యం. 50 సెట్ల పాత్ర సామగ్రి పంచారు. ముఖ్యంగా పొలిపాక కేంద్రంలో పది గ్రామాలకు చెందిన 348 కుటుంబాలకు, కొల్లుగూడెం—గుండాల ప్రాంతంలో పది గ్రామాలకు చెందిన 434 కుటుంబాలకు, గొల్లగూడెం కేంద్రంలో రెండు గ్రామాలకు చెందిన 100 కుటుంబాలకు, రాయనిపేట ప్రాంతంలో మూడు గ్రామాలకు చెందిన 112 కుటుంబాలకు, సీతంపేట—కన్నయ్యగూడెం ప్రాంతంలో రెండు గ్రామాలకు చెందిన 93 కుటుంబాలకు, ఏటిపాకలో 60 కుటుంబాలకు మొత్తం 1149 కుటుంబాలకు చెందిన స్త్రీలు, పురుషులు, బిడ్డలు కలిసి 5,532 మందికి శ్రీ రామకృష్ణ మిషన్ 43 బస్తాల బియ్యం పంచి యిచ్చింది. గొల్లగూడెంలో 22 చీరెలు పంచబడినవి.

ఈ మాదిరి సహాయం ప్రభుత్వం నుంచిగాని, మరే సంస్థనుంచిగాని లభించలేదని ప్రజలు మిషన్‌వారికి కృతజ్ఞత తెలుపుతున్నారు వెదుళ్లు, వస్త్రాలు, వంటసామగ్రి లభించడం బాధితులకు చాలా సంతోషం కలిగిస్తున్నది. వస్త్రాలకంటెకూడా వంటపాత్రలే ఎక్కువ అవసరమని వారు కోరుతున్నారు.

భద్రాచలం ప్రాంతంలో స్వామీ విశ్వేశ్వరానంద మిషన్ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ రామకృష్ణరావుగారు, తదితరులు స్వచ్ఛంద సేవకులుగా పని చేస్తున్నారు.

### వస్తురూపంలో విరాళాలు

శ్రీ రామకృష్ణ మిషన్‌వారికి క్రింది వారు వస్తురూపమైన విరాళాలు అందజేశారు: పార్వతీపురం రైల్వే సిబ్బంది ఒక పాత బట్టల మూట, శ్రీ ఎ. తిరుపతిరావు (తణుకు) ఒకపాత గుడ్డలమూట, షేక్ హుసన్ అహ్మద్ కనగోలు ఒక పాత గుడ్డల మూట, శ్రీ ఎస్. సుందరరావు విజయవాడ-ఒక పాతబట్టల మూట. 45 కొత్త దుస్తులు. శ్రీ రామకృష్ణ ఆశ్రమం, విశాఖపట్నం 6 బస్తాల బియ్యం, 9 మూటల పాతబట్టలు అనంతపురం ఆయిల్ టెక్నలాజికల్ సంస్థ విద్యార్థులు ఒక పాత గుడ్డల మూట శ్రీ వైశ్యరాజు కాశీవిశ్వనాదం రాజు. బరంపురం-5 బస్తాల బియ్యం. శ్రీమతి బి. పార్వతమ్మ. పులివెర్ల ఒక పాత గుడ్డల మూట. గుంటూరు మెడికల్ కాలేజి-రెండు పాతగుడ్డలమూటలు. శ్రీ నూలు సుబ్బారావు పెనుగొండ-25 బస్తాల తవుడు (పశుగ్రాసం). శ్రీ కె. సీతారామస్వామి. బోర్డు హైస్కూలు హెడ్ మాస్టరు, పెనుగొండ-2 బస్తాల బియ్యం, 11 వస్త్రాలు.

### వరద బాధితులకు జి. సి. ఐ. యం. వైద్యదళం సేవ

మద్రాసు, సెప్టెంబర్ 13—గోదావరి వరదలకు మునిగిపోయి నష్టపడిన ప్రాంతములో వేలాది ప్రజలు అంటువ్యాధులతో బాధపడుచుండగా, వారికి వైద్య సహాయం చేయు నిమిత్తం జి. సి. ఐ. యం. కాలేజీనుంచి కొమ్మందురుగురు సీనియర్ విద్యార్థులు కళాశాల యూనియన్‌తరపున వెళ్ళినారు ఈవైద్య దళమునకు యూనియన్ సహాయకార్యదర్శి శ్రీ బి. హెచ్. విశ్వనాథంగారు నాయకత్వం వహించినారు. వీరు మద్రాసునుండి తిన్నగా రాజమహేంద్రవరంవెళ్ళి అచ్చటనుండి ఆ తాలూకాలోని దోసకాయలపల్లి, నందరాడ, గోకవరం, బూరుగుపల్లి, శ్రీరంగపట్నం, విడిగట్ల, మధురపూడి మొదలగు సుమారు 25 గ్రామాలకు కాలినడకనువెళ్ళి, రాత్రింబవళ్లు అచ్చటి ప్రజలకు వైద్యసేవ చేసినారు వీరు సుమారు 4,500 మంది ప్రజలకు కలరా ఇనాక్యులేషన్‌లు. 175 నూతులకు క్లోరినేషన్ సుమారు 250 డయేరియా, డిసెంట్రీ, కలరా మొదలగు వ్యాధులబారిపడిన రోగపీడితులను కాపాడినారు. వీరి సేవను శ్రీ రామకృష్ణ మిషన్ అధ్యక్షులు, పబ్లిక్ హెల్తు డిపార్టుమెంటువారు చాలా మెచ్చినారు.

వీరి పర్యటనలో వారికి గ్రామ గ్రామాలయందు ఉదారస్వభావులగు చాలమంది ప్రజలు సహాయం చేసినందుకు వారికిని, వైద్య చికిత్సకు వలయు మందు లన్నిటిని వీరికి సరఫరా చేసినందుకు పబ్లిక్ హెల్తు డిపార్టుమెంట్ వారికిని, ధన సహాయం, వసతి సహాయం మొదలగు ఏర్పాట్లు చేయించిన శ్రీ రామకృష్ణ మిషన్ అధ్యక్షులకును, దళ నాయకులగు విశ్వనాథంగారు ధన్యవాదాలు తెలుపుచున్నారు.

ఈ దళంలో శ్రీయుతులు వి. వి. సుబ్బరాయుడు, మసరత్ అల్లీఖాన్, జి. వెంకటేశ్వరరావు, బి. గంగాధరశెట్టి, ఆర్ మాధవరావు, వి. చౌదాసల్లి గౌడు, హెచ్ రామారావు, యం కె శర్మ, బి. హెచ్. విశ్వనాథంగార్లు సభ్యులుగా వెళ్లారు.

### తూర్పు గోదావరి రైతులకు సహాయం

#### గ్రామాభ్యుదయ శాఖామంత్రి వాగ్దానం

రాజమండ్రి, సెప్టెంబర్ 8—తూర్పు గోదావరి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ దోనేపూడి ధర్మారావుగారు ఇలా వ్రాస్తున్నారు:

"నిన్న రాజమండ్రిలో మద్రాసు గ్రామాభ్యుదయ శాఖ మంత్రి శ్రీ యస్. బి. పి. పట్టాభి రామారావుగారిని జిల్లా రైతు సంఘం తరపున కలిసికొని లంక రైతుల కడగండ్లను గురించి, గ్రామాలలో బ్యారన్లు, ఇళ్లు, పంటలు పోగొట్టుకున్న రైతాంగానికి జరగవలసిన సహాయాన్ని గురించి వివరించారు. లంక రైతులు పాటలు పాడి పోగడ కట్టిన డిపాజిట్లు యిప్పించాలనీ, ఎక్కడైనా భూములు ఇసుక వేయకుండా మిగిలితే వాటిలో వ్యవసాయంచేయడంటకష్టే కిస్తురెమిషన్ యివ్వాలనీ, కూలిన ఇండ్లను పునర్నిర్మించుకొనుటకును, బ్యారన్లను తిరిగి కట్టుకొనుటకు ఆధారం లేనివారికి అప్పులు యివ్వాలనీ కోరాము. పై విషయాలు ప్రభుత్వం సానుభూతితో ఆలోచిస్తున్నదనీ, యెక్కువ వ్యవసాయ ఋణాలు యివ్వడానికి ఆలోచిస్తున్నామనీ మంత్రి చెప్పారు. ముఖ్యంగా లంక రైతుల విషయంలో " అన్నిచోట్లనుండి అప్లికేషన్‌లు పెట్టించితే తక్షణం దర్యాప్తు చేసుకుంటా మన్నారు

"కాబట్టి, జిల్లాలో వరదదెబ్బకు గురియైన రైతాంగం పై విషయాలను దృష్టిలో వుంచుకొని తాలూకా, గ్రామ సంఘాలు రైతు శ్రేయోభిలాషుల సహకారంతో ప్రభుత్వానికి వ్యవసాయ, తదితర అప్పులకు దరఖాస్తులు తక్షణంపెట్టాలని—ముఖ్యంగా గోదావరిలంక రైతులు తమ డిపాజిట్లకొరకు, కిస్తు రెమిషన్‌కొరకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ రెవిన్యూ అధికారులకు, ప్రభుత్వానికి దరఖాస్తులు తక్షణం పెట్టాలని కోరుతున్నాను ఈ విషయం జిల్లాలోని రైతు కార్యకర్తలు గమనించ కోర్తాను."

### వరదప్రాంతాలలో రెవిన్యూమంత్రి పర్యటన

రాజమండ్రి, సెప్టెంబర్ 13—మద్రాసు రెవిన్యూమంత్రి శ్రీ మాణిక్యవేలు నాయకర్ ధవళేశ్వరం ఆనకట్టను సందర్శించి నేడు రాజమండ్రికి వచ్చారు. మిలిటరీ మైదానంలో వరదబాధితులకోసం వేయబడిన గుడిసెలను ఆయన చూచారు.

చైయిర్మన్ డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావు, శ్రీ యస్. వి రామారావు. (యం. యల్. ఎ.)గార్లతో కలిసి వరదలో మునిగిన ఆర్యాపురం ప్రాంతాన్ని మంత్రి సందర్శించారు. మిగతా ప్రాంతాలనుకూడా చూడనున్నారు.

నిన్న పశ్చిమగోదావరిలోని మద్దూరిలంక, చిడిపి, పోలవరం గ్రామాలను మంత్రి సందర్శించారు.

### వరదదెబ్బతిన్న విభక్త కుటుంబాలు

#### యజమాను లందరికీ సహాయం జరగాలని రెవిన్యూమంత్రికి వినతి

కొవ్వూరు, సెప్టెంబర్ 13—మద్రాసు ప్రభుత్వ రెవిన్యూశాఖా మంత్రి శ్రీ మాణిక్యవేలు నాయకర్ ఈ నెల 12 వ తేదీన యిచ్చటికి వచ్చిన సందర్భంలో ఆయనకు రైల్వే స్టేషన్‌వద్ద పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసుసంఘ అధ్యక్షులు శ్రీ అల్లూరి బాపినీడు, తాలూకా కాంగ్రెసు సంఘ కార్యదర్శి శ్రీ చిక్కాల సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ జి. వెంకటస్వామినాయుడు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ మేజర్ పి. వి. రత్నం, డిప్యూటీసూపరింటెండెంట్ ఆఫ్‌పోలీసు శ్రీ రంగారావు నాయుడు, తదితర అధికార, అనధికారులు మంత్రికి స్వాగత మిచ్చారు.

ఒక అరగంట రహదారీ బంగాళాలో విశ్రాంతి తీసుకొని అధికార, అనధికార ప్రముఖులతో కలిసి మంత్రి గోదావరి వరదల వల్ల నష్టపడిన పోలవరం గ్రామం వెళ్ళి మారి అచ్చట కొంతమందిని కలుసుకొని మాట్లాడి మధ్యాహ్నానికి తిరిగి కొవ్వూరు వచ్చారు.

శ్రీ అల్లూరి బాపినీడుగారి ఆతిథ్యం స్వీకరించారు. సాయంత్రం వాడపల్లి గ్రామంవరకు కారుమీద వెళ్ళి అచ్చటనుండి స్టీమ్‌లాంచీలో మద్దూరు లంకగ్రామం వెళ్ళి సాయంత్రానికి కొవ్వూరు తిరిగి వచ్చారు.

మంత్రికి శ్రీ అల్లూరి బాపినీడుగారు వరద బాధితుల ఇక్కట్లు చెప్పారు. శ్రీ ఏ. యస్.

## గోదావరి వరద బాధితులకు సహాయం

### మద్రాసు విద్యార్థుల కృషి

మద్రాసు, సెప్టెంబరు 15—లయోలా కాలేజీ విద్యార్థులు, ఉపాధ్యాయులు గోదావరి వరదబాధితుల సహాయార్థం 4,000 రూపాయల నిధిని సేకరించారు. ఇందులో వారు స్వయంగా యిచ్చిన విరాళాలు, చిత్రప్రదర్శనంద్వారా చేకూరినధనం చేరివుంది.

ఈ నిధినుంచి 3,000 రూపాయలను ఆంధ్రవ్యవహారాల స్పెషల్ ఆఫీసరు శ్రీ సి. యం. త్రివేదీకి పంపారు మిగతా భాగం వరదబాధితులకు సహాయంచేసే నిమిత్తం దసరా శెలవులలో రాజమండ్రికి బయలుదేరి వెడుతున్న లయోలా కళాశాల సాంఘిక సేవా సంఘంలోని 15 మంది సభ్యులు ఉపయోగిస్తారు.

గోదావరి వరద బాధితులకు వైద్య సహాయం చేసేనిమిత్తం వెళ్లిన మద్రాసు ప్రభుత్వ దేశీయ వైద్యకళాశాలలోని 9 మంది సీనియర్ క్లినికల్ విద్యార్థులు 12 రోజుల తరువాత గత శనివారం మద్రాసు తిరిగి వచ్చారు. శ్రీ బి. హెచ్. వి. విశ్వనాథంగారి నాయకత్వాన ఈ విద్యార్థులు రాజమండ్రి ఆరోగ్యశాఖాధికారి, శ్రీ రామకృష్ణన్ మిషన్ వారు యిచ్చిన సలహాలప్రకారం అనేక గ్రామాలలో వైద్యసహాయం చేశారు. విద్యార్థులు చేసిన సేవను ప్రశంసిస్తూ, ఆరోగ్యశాఖ తరపున రాజమండ్రి ఆరోగ్య శాఖాధికారి కృతజ్ఞతను ప్రకటించారు.

### వరద బాధితులకు ఇంగ్లాండులోని భారతీయుల సహాయం

భారతదేశంలో వరద బాధితుల సహాయార్థం ఇంగ్లాండులోని ఇండియా వరద బాధితుల సహాయక కమిటీ సత్వరమే 5,000 రూపాయలను విరాళంగా పంపిస్తున్నది ఈ మొత్తం భారత ప్రధాని వరద బాధితుల సహాయ నిధికి పంపించబడుతుంది.

ఇంగ్లాండులోని ఇండియా వరద బాధితుల సహాయ కమిటీ ప్రెసిడెంటు శ్రీ వి. కె. కృష్ణమీనన్ భారత దేశంలో కొంతకాలం పర్యటించిన పిమ్మట తిరిగి లండన్ వెళ్ళారు.

ఇండియాలోని వరద బాధితులకు సహాయం చేయడంకోసం తీసుకొనదగు చర్యలను గురించి చర్చించే నిమిత్తం శ్రీ మీనన్ ఇండియన్ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

### మద్రాసు న్యాయవాదుల కృషి

మద్రాసు న్యాయవాదులు సెప్టెంబరు 3 వ తేదీన మద్రాసు న్యాయవాదుల సంఘ కార్యాలయం ఆవరణలో సమావేశమై గోదావరి వరదబాధితులకు సహాయార్థం నిధిని సేకరించే నిమిత్తం శ్రీ టి. యం. కృష్ణస్వామి అయ్యర్ అధ్యక్షతను ఒక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని న్యాయవాదుల సంఘాలవారు విరాళాలను సేకరించాలని ఈ కమిటీ విజ్ఞప్తి చేసింది.

### ప్రధాని వరద సహాయ నిధినుంచి వివిధ ప్రాంతాలకు యివ్వబడిన విరాళాలు

ఇండియాలోని వరద బాధితులకు సహాయం చేయాలని ప్రధాని నెహ్రూ విజ్ఞప్తి చేసిన తరువాయి ప్రధాని జాతీయ సహాయ నిధినుంచి ఈ క్రింది విధంగా వరద ప్రాంతాలకు సహాయం పంపించబడింది:

| | |
|---|---|
| ఆంధ్రరాష్ట్రం | 80,682-8-0 |
| బీహార్ | 50,929-3-0 |
| ఉత్తరప్రదేశ్ | 85,050-8-0 |

---

బెంగుళూరు, సెప్టెంబర్ 10—పాఠ్య పుస్తకాల, శిక్షణోపకరణాల అభివృద్ధిని సూచించడానికి ప్రత్యేకంగా నియమించబడిన ఇండియన్ నేషనల్ కమిషన్ కమిటీ నేడు పాఠ్యపుస్తకాల అభివృద్ధికి నాలుగు సూచనలు చేసింది. ఈ సూచనలు చరిత్ర పాఠ్య పుస్తకాలకు వర్తింపచేయబడుతాయి.

---

రామచంద్రరావు ఎం. ఎల్. ఎ. నర్సాపురం నియోజకవర్గ ఎం. ఎల్. ఎ. లు శ్రీ బి. లక్ష్మీ నరసింహరాజు, శ్రీ పి. శ్యామసుందరరావు గార్లు మంత్రికి మెమోరాండాలు సమర్పించారు.

శ్రీ రామచంద్రరావుగారు వరద బాధితులకు ప్రభుత్వం యిచ్చే నగదు సహాయం విభక్త కుటుంబం. ఒక యింటిలో వుండే ఒకరికే యిస్తున్నారని, ఆ విభక్త కుటుంబంలో వున్న ప్రతి యజమానికి సహాయం చేయాలని, పది రూపాయలు భూమి పన్ను చెల్లించే వారికి నగదు సహాయం చెయ్యడం లేదని, వారికి కూడా సహాయం చెయ్యాలని కోరుతూ వరదవల్ల దెబ్బతిన్న యిల్లు అనగాపాక, పెంకుటిల్లు అనే వివక్షతలేకుండా ప్రభుత్వం వారివారి స్వంత హామీలు పుచ్చుకొని ఋణం ఇప్పించాలని. ఏజెన్సీ ప్రాంతంలోనున్న ‘వర్జీనియా పొగాకు’ రైతుల ‘బ్యారెన్’లు వరదవల్ల దెబ్బతిన్నందున వీరికి కూడా సహాయం చేయాలని కోరారు. పూర్తిగా కిస్తు ‘రెమిషన్’ యిప్పించాలని, విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యిచ్చి ఒకటెరమ్ జీతం లేకుండా చేయాలని గోదావరినదికి ఉపనదిగా వున్న కలికి ఒక ఆనకట్ట కట్టవలెనని శ్రీ రామచంద్రరావుగారు మెమోరాండంలో కోరారు.

నర్సాపురం ఎం. ఎల్. ఎ. శ్రీ బి. లక్ష్మీ నరసింహరాజు, శ్రీ పి. శ్యామసుందరరావు గార్లు నర్సాపురం తాలూకాలో అగ్నికులక్షత్రియులు వరదలవల్ల చాలా నష్టపడినారని వారికి చేపలు పట్టుకొనే వలల నిమిత్తం 6 వ నెంబరు మొదలు 20వ నెంబరు వరకు నూలు కొంత ఖరీదు తగ్గించి యిప్పించాలనికోరారు. వారికి పడవలు బాగు చేసుకొనే నిమిత్తం తన సహాయం చేయాలని సూచించి రైతులకు వ్యవసాయం చేసుకొనే నిమిత్తం అతిత్వరలో తక్కువ వడ్డీకి ఋణములు యిప్పించాలన్నారు. పొగాకు రైతులకు విత్తనములు ఉచితంగా యిప్పించాలని కూడా సూచించారు ఈరోజు ఉదయం మంత్రి రాజమహేంద్రవరంవెళ్ళారు.

## కష్ట గాథలకు కరిగిన తెలుగుజాతి గుండె

(5 వ పేజీ తరువాయి)

సన్, స్టాండర్డు మిలులలో డబ్బాల ద్వారాను, టిటాఘుర్, అల్లంబజారు, కమర్‌హాటి, అగర్‌పరా, సోదిపూర్, తెలినిపరా, జగదల్, అద్‌పూర్, శాం నగర్, గొందల్పరా మున్నగు గ్రామాలలో విక్షేపనం ద్వారాను విరాళాలు వసూలు చేస్తున్నారు. ఆయా గ్రామాలలో చిన్నచిన్న మీటింగులు జరిపి బాధితుల కష్టాలను గురించి విరాళాలు సేకరిస్తున్నారు. ఇంకా కొన్ని గ్రామాలను సందర్శించి విరాళాలు సేకరించనున్నారు.

### హైదరాబాద్ రోడ్డు రవాణా ఆఫీసు గుమాస్తాల విరాళం

ముషీరాబాద్‌లోని ఆర్. టి. యస్. ఆఫీస్ గుమాస్తాలు గోదావరి వరదబాధితుల సహాయార్థం రు 30-లు విరాళాలు యిచ్చారు ఈ నెలలో సమ్మెవల్ల జీతాలు తక్కువ వచ్చినా గోదావరి వరదబాధితులకు సహాయం చేయడానికి అందరూ ఉత్సాహం చూపినారు, వచ్చే నెల జీతాలలో ఇంకా ఇస్తామని అనేకమంది వాగ్దానం చేసినారు.

### వరద బాధితులకు వైద్య సహాయం

విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి డాక్టర్ ప్రకాశ చంద్ర శతపథిగా రిలా వ్రాస్తున్నారు:—

"తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోను, తెలంగాణా యందలి వరంగల్లు జిల్లాలోను గోదావరి వరదల వలన తీవ్ర కష్టనష్టాలకు ఎరయై అనేక వ్యాధులకు గురియైన ప్రజలకెల్లరకీ ఉచితంగా వైద్య సహాయం చేయదలచినాము. ఎందరికైనా—మలేరియా— కలరా, లివర్, స్ప్లీన్ వ్యాధులకు ఎంతైనా ఔషధ సహాయం, పోస్టు ఖర్చులు భరించుకుంటూ కూడా చేయదలచినాము కావలసినవారు బాధ్యతగల ప్రజా సంస్థల ద్వారాగాని, గ్రామ మునసబు, కరణాల ద్వారాగాని, డాక్టర్ జగన్నాథ శతపథి సన్స్, నౌపడా శ్రీకాకుళం జిల్లా—చిరునామాకుగాని, లేదా పేట కార్యదర్శి విశాలాంధ్ర మహాసభ, బకింగ్‌హాంపేట పోస్టు, విజయవాడ-2 కు గాని వ్రాసిన ఔషధ సహాయం లభ్యం కాగలదు"

### వరద బాధితుల సహాయానికి నగరి యువకుల కృషి

నగరి, సెప్టెంబర్ 7—స్థానిక యువకులు పి. అర్జున మొదలి, వి మాణిక్యం, జి శేషమరాజు, వి. గోవిందస్వామి, బాబుశెట్టి, పి. ఎ. పెరుమాళ్, ఆక్బర్ చిన్నకుట్టి, గోవిందస్వామిగార్లు నిన్న ఉదయం గోదావరి వరద బాధితుల సహాయార్థం ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బు, ఆహార ధాన్యాలు వసూలు చేశారు. గోదావరి వరద బాధితుల కడగండ్లను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కరపత్రాలను స్థానిక శ్రీ సారధి ప్రెస్ మేనేజర్ శ్రీ కె వి నరసింహులుగారు ఉచితంగా ముద్రించి ఇచ్చారు.

### నగరిలో కమిటీ

గోదావరి వరదబాధితుల సహాయార్థం యిచ్చట ఏర్పాటు చేయబడిన సంఘానికి డాక్టర్ బలరామ్‌గారిని అధ్యక్షులుగాను, శ్రీ పి. ఎమ్ మునసామినాయుడుగారిని కార్యదర్శిగాను, శ్రీ ఎన్. సుబ్రహ్మణ్యంగారిని ఆహ్వాన కార్యదర్శిగాను ఎన్నుకొన్నారు. ఈ సంఘం తరపున యీవరకు రు 43-11-11 లను వసూలుచేశారు. శనివారంలో ఒక నాటక ప్రదర్శనంద్వారా ఎక్కువ మొత్తాన్ని ప్రోగుచేయుటకు యీ కమిటీవారు కృషిచేస్తున్నారు.

### బందరు మున్సిపల్ గరల్సు హైస్కూలు సహాయం

బందరు మున్సిపల్ గరల్సు హైస్కూలు ఉపాధ్యాయులు వినోద ప్రదర్శనాలద్వారా గోదావరి వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా విరాళాలు యిచ్చి మొత్తం రు. 66 లు "ఆంధ్రప్రభ" నిధికి పంపారు. బియ్యం, బట్టలు కూడా సేకరిస్తున్నారు.

### ఆదోని విద్యార్థుల నాటికల ప్రదర్శనం

ఆదోని మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గత 8 వ తేదీన స్కూల్ భవనంలో వరదబాధితుల సహాయార్థం శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు రచించిన "ఏకాభిప్రాయం" అనే తెలుగు నాటికను "దోస్తీ కాహక్" అనే ఉర్దూ నాటికను ప్రదర్శించి రు. 318 లు విరాళంగా సేకరించారు. వికరాదాయాన్ని "ఆంధ్రప్రభ" నిధికి ఇంపీరియల్ బ్యాంకి ద్వారా పంపడానికి ఏర్పాట్లు చేశారు.

### నాదస్వర విద్వాంసుల ఆదర్శ సేవ

#### కళాకారులకు షేక్ చినపీర్, షేక్ ఆదంసాహెబ్‌గార్ల విజ్ఞప్తి

చిలకలూరిపేట, సెప్టెంబర్ 2—నాదబ్రహ్మ జనాబ్ షేక్ చినపీర్ సాహెబ్, నాదస్వర విశారద జనాబ్ షేక్ ఆదం సాహెబ్ గార్లు క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు.

"40 సంవత్సరాలుగా అనేక పోరాటాలు నడిపి, నూతనంగా రాష్ట్రాన్ని ఏర్పరచుకొంటున్న శుభసమయంలో, గోదావరి వరదల వల్ల ఘోరప్రమాదం సంభవించిందన్న పిడుగులాంటి వార్త ఆంధ్రప్రజలను దుఃఖసముద్రములో ముంచివేసింది. కోటానుకోట్ల ప్రజలకు కావలసినంత తిండిపెట్టి, ధాన్యరాసులను కొల్లలుగా సృష్టిస్తూ ఆంధ్రదేశానికి జీవనదిగావున్న గోదావరి చరిత్రలో కని, విని ఎరుగనంతటి మహోధృతమైన ప్రవాహంతో ప్రళయతాండవం చేసి, వందలకొలది గ్రామాలను తుడిచి పెట్టింది. లక్షలకొలది ప్రజలు నిలువనీడలేక చెట్టుకొకరు, పుట్టకొకరు పరుగెత్తి ప్రాణాలు అరచేతులలో పెట్టుకొని ఔదార్యతతో దేశం నలుమూలలకు కళ్ళప్పగించి సహాయంకోసం ఎదురుచూస్తున్నారు. ఆకస్మాత్తుగా వచ్చిన ఈ ఘోరవిపత్తు ఆంధ్రజాతికి ఒక అగ్ని పరీక్ష. ఈ పరీక్షకు తట్టుకొని అభాగ్య ఆంధ్ర సోదరుల కష్టాలను ఆదుకోనటమే ఆంధ్ర ప్రజల ఈనాటి కర్తవ్యం.

"ఈ విధి నిర్వహణలో కళాకారులమైన మేముకూడా మా శక్తికొలది సేవచేయ నిర్ణయించుకొన్నాము. కనుక రాష్ట్రంలోని ఏ గ్రామంలోనైనాసరే వరదబాధితుల సహాయార్థం మా కచేరీలు ఏర్పాటుచేసేయెడల మేమిద్దరం మా బృందంతోవచ్చి ఉచితంగా ప్రదర్శనాలు ఇవ్వగలం.

"ఇప్పటికే చిలకలూరిపేట వరద బాధితుల సహాయ సంఘం వారితో కలిసి పట్టణమంతా మా బృందంతో ప్రదర్శనాలు యిస్తూ విరాళాలు సేకరిస్తున్నాము. తరువాత పరిసరగ్రామాలలో తిరిగి వీలైనంత సహాయం చేయుటకు ప్రయత్నిస్తున్నాము.

"రాష్ట్రములోని కళాకారులంతా వెంటనే ప్రదర్శనాలద్వారా విరాళములు సేకరించ కోరుతున్నాము మరొకరు మమ్ములను ఆహ్వానించకపోయినా మీయంతట మీరే రంగంలోనికి దిగితే తప్పకుండా అనేకమంది మీతో సహకరిస్తారని మా స్వానుభవంతో చేస్తున్న మనవి:"

### వరదబాధితుల కేంద్ర సహాయ సంఘం ఎన్నిక

రాజమండ్రి, సెప్టెంబర్ 8—గోదావరి సెంట్రల్ ఫ్లడ్ రిలీఫ్ కమిటీ సమావేశం నిన్న ఇక్కడ పురపాలక సంఘ భవనంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శ్రీ మళ్ళపూడి పళ్ళంరాజుగారి అధ్యక్షతను జరిగింది శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారిని అధ్యక్షులుగాను; శ్రీ నీలం సంజీవరెడ్డి, శ్రీ యన్. జి. రంగా, శ్రీ టి నాగిరెడ్డి, శ్రీ శ్రీ కొవ్విడి లింగరాజు, శ్రీ అల్లూరి బాపినీడు గార్లను ఉపాధ్యక్షులుగాను; డాక్టర్ ఎ. బి. నాగేశ్వరరావు గారిని ప్రధాన కార్యదర్శి కోశాధికారిగను; శ్రీ కళా వెంకటరావు, శ్రీ నీలకొండ వెంకటరామారావు (ఎం ఎల్ ఎ), శ్రీ అల్లూరు వెంకట్రామరాజు గార్లను సహాయ కార్యదర్శులుగాను, ఇంకా కొంతమంది సభ్యులతో కార్యవర్గం యెన్నుకోబడింది

గోదావరి వరదబాధితుల సహాయార్థం యేర్పడిన సంఘాలన్నీ యీ కమిటీతో సహకరించవలసిందిగాను, పడిపోయిన ఇండ్ల నుండి అడ్డంకులను తీయించుటకు ప్రభుత్వమే పూనుకోవలెనని, అందుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని కోరుతూ తీర్మానించారు.

### అనకాపల్లి వర్తక సంఘం విరాళం

రాజమండ్రి, సెప్టెంబర్ 8—గోదావరి వరదబాధితుల సహాయార్థం అనకాపల్లి వర్తక సంఘంవారు రు 3,000 లు విరాళం మంజూరు చేశారు. ఇది కాక పట్టణమందలి ప్రముఖులు అన్ని సంఘాల నాయకులు కలిసి గోదావరి వరదబాధితుల సహాయ సంఘం (అనకాపల్లి) అనే పేరుతో సంఘం ఏర్పాటుచేసి ఇప్పటికి సుమారు రు 4,000 లు వసూలుచేయగలిగారు. ఇంకను రు 3,000 లు వసూలుచేసే సంకల్పంతో కృషి చేస్తున్నారు. ఇప్పటికి వసూలైన మొత్తం వరదబాధితులకు అందజేయుటకు పై సంఘాల ప్రతినిధులగు శ్రీయుతులు కొరుకొండ బుచ్చిరాజు, మాళ్ళ జగన్నాథం, బత్తుల సత్యనారాయణ, తాటికొండ సూర్యనారాయణశెట్టి, కె. గోవిందరావు (ఎం ఎల్. ఏ) గంధి కన్నయ్య గార్లు రాజమండ్రికి వచ్చి, వరద బాధితులకు కొంత సహాయ పడుతున్న సంస్థల కార్యకర్తలను కలిసికొని, పట్టణమందు వరదలవల్ల పాడువడిన ప్రాంతాలను చూచారు

తాలూకాలలో బాధితులకు పంపకం చేసే నిమిత్తం శ్రీ రామకృష్ణమిషన్‌వారికి హెచ్చు మొత్తం యివ్వుటకున్నూ, పట్టణమందు ఇంతవరకు సహాయంపొందని బాధితులకు వినియోగించుటకు రాజమండ్రి వాణిజ్య మండలి వారికి సుమారు రెండువేలరూపాయల వరకు కిమ్మత్తుగల బట్టలు, కొంత రొక్కం యిచ్చుటకు ఏర్పాటు చేశారు అనకాపల్లిలో [illegible] సంఘంవారు (ప్రేమసమాజంవారు) వసూలు చేసిన పాతబట్టలు రాజమండ్రి జీవకారుణ్య సంఘం ద్వారా పంపకం చేయించుటకు నిర్ణయించారు పై ఏర్పాటు ప్రకారం వినియోగించుటకు ఆయా సంస్థలవారికి [illegible] అప్పగింత చేస్తున్నారు.



శ్రీమతి గిరిజ సేకరించిన విరాళాలు

మద్రాసు, సెప్టెంబర్ 15—సినిమా నటి శ్రీమతి గిరిజ గోదావరి వరద బాధితుల సహాయార్థమై ఒక చిత్ర నిర్మాణ సందర్భంలో తాను నటిగా పాల్గొంటూ, స్టూడియోలో వున్న వారిని అర్థించి, 919 రూపాయలు సేకరించి "ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల సహాయ నిధికి పంపించింది.

### విశాఖ-రంగూన్ నౌకా సర్వీసు

మద్రాసు, సెప్టెంబరు 9—విశాఖ నుంచి రంగూన్‌కు ఓడప్రయాణాలను పునరుద్ధరించాలని కొంతకాలంగా ఆందోళన జరుగుతున్నది.

కేంద్ర ప్రభుత్వ రవాణా శాఖామంత్రి ఈ విషయమై మెసర్స్ సిందియా స్టీమ్ నావిగేషన్ కంపెనీవారితో సంప్రదించారు. కంపెనీ వారు చాలా ఆలోచించి యింతలో విశాఖపట్టణం-రంగూన్ స్టీమ్‌సర్వీసు ప్రారంభించే అవకాశం లేదని తెలియజేశారు. ఈ సర్వీసు తమకు లాభదాయకం కాదన్నారు.


మీ చర్మమునకు శోభ చేకూర్చును!

మీ చర్మమును శోభాయత మొనర్చుటకై అతిశైత్య, శీతల శైలములలోను, పరిమళ వస్తువులలోను ప్రత్యేకముగా సమ్మిళిత మొనర్చబడిన మలబార్ గ్లోరీసబ్బును వాడుట ద్వారా మీ సుఖసౌఖ్యమును పెంపొందించుకొండి.

టాయిలెట్ సబ్బులలో రాణి

ది వెజిటబిల్ సోప్ వర్క్సు, కోళికోడు.

ప్రొప్రయిటర్లు: సేట్ ఎన్. పి. & కొ, లిమిటెడ్, కోళికోడు. మద్రాసు-1, బొంబాయి.2.



1953-54 లో మీ అదృష్టం



మీ భవిష్యత్తులో ఏమి జరుగబోవునదిన్నీ, మీ వర్తక గురించిన్నీ మీరు తెలుసుకొనగోరినట్లయితే, ఒక పోస్టుకార్డుపైనను వికసించను ఒక పుష్పము పేరున్నూ మీరు వ్రాయు తేదీ, వేళ వివరమున్నూ, మీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసిపంపుము. జ్యోతిశ్శాస్త్రములోని రహస్య గణిత మూలమున మేము గుణించి, మీరు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలో మీయొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో మీకు జయము కలుగును. మీ ఉద్యోగ విషయం మంచి చెడ్డలు, మార్పులు. ఆరోగ్య విషయం, పరదేశగమనం, తీర్థయాత్రలు, వివాహము. స్త్రీ సుఖము, సంతానము, విశేషములు, లాటరీ ఆకస్మాత్తీవ్ర లాభము మొదలగువానిని గురించి స్పష్టముగా మాసవారీగా వ్రాసి రు. 1-4-0 లకు మాత్రము వి. పి గా పంపగలము. (వి.పి చార్జీ ప్రత్యేకం) దుష్టగ్రహము లేవైన వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెల్పుచూ చేయవలసిన వివరములు మా పూర్తిపైన పంపబడును. మేము పంపిన లోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల సైకము వాపసు చేయబడును ఒకసారి పరీక్షించి చూడుడు.

SHREE SATYANARAIN JYOTISH ASHRAM, (A.P.M.) Hoshiarpur. (P.)

# తెలుగునాడు

## ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంస్థ

### ప్రముఖుల సందేశాలు

విజయవాడ, సెప్టెంబరు 15—ఆంధ్ర రాష్ట్ర ప్రారంభోత్సవం ... ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘంలో తెలుగు జిల్లాలలోని 629 చేనేత సంఘాలు రు. 1,43,683 ల పెట్టుబడితో సభ్యులుగా వున్నవి. శేషించిన మద్రాసు రాష్ట్రం సంఘంలో 507 సంఘాలు రు. 3,41,930 ల వాటాధనంతో సభ్యులుగా వున్నవి.

ఆంధ్ర చేనేత సహకార సంఘంలో మరొక ప్రధాన విశేషం- గత ఏడు సంవత్సరాలుగా రాష్ట్రచేనేత కాంగ్రెసు అధ్యక్షులుగా వున్న శ్రీ డి. రామకాంతరావుగారు అధ్యక్షులు కావడం.

తెలుగు జిల్లాలనుంచి దాదాపు 400 మంది ప్రతినిధులు మాత్రమే కాక అనేకమంది అతిథులు, అనధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిలో చెన్నరాష్ట్ర చేనేత సహకార సంఘం అధ్యక్షులు శ్రీ కె. బసవరాజుగారు, గుంటూరు సహకార స్పిన్నింగ్ మిల్లు బిజినెస్ మేనేజర్ మిస్టర్ జోసెఫ్‌రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు శ్రీ యం. జోషప్ప, శ్రీ పి. బాలనాగు, శ్రీ ఏ. వీరభద్రరావు, శ్రీ జగన్నాథరావు, శ్రీ ఎ. కోటయ్య, శ్రీ టి. కోటి వీరయ్య, శ్రీ కె. రామయ్య (యం. యల్. ఏ). శ్రీ టి. రంగయ్య, శ్రీ కె. వెంకటసుబ్బయ్య, శ్రీ పి. అమ్మయ్య, శ్రీ కె. వెంకటరత్నం, డాక్టర్ జె. దక్షిణామూర్తి, శ్రీ పి. బాపయ్య, శ్రీ ఇ. కోటేశ్వరరావుగార్లు వున్నారు. శేషించిన రాష్ట్రం నుంచి 8 గురు ప్రతినిధులు కూడా వచ్చారు.

ప్రార్థనానంతరం శ్రీ రమాకాంతరావుగారు వర్తకులకు స్వాగతం చెప్పారు. చెన్న రాష్ట్ర చేనేత కాంగ్రెసు కార్యదర్శి శ్రీ ప్రగడ కోటయ్య (యం. యల్. ఏ)గారు రాజాజీ ప్రారంభోపన్యాసాన్ని చదివి వినిపించారు. ఆ తరువాత అధ్యక్షుడు లోకో ప్రవు ఉపన్యసించారు.

మద్రాసుమంత్రి శ్రీ కె. వెంకటస్వామి నాయుడుగారు, ఆహారశాఖ పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ కె. రాజారాంనాయుడుగారు, శ్రీ కళా వెంకటరావుగారు, కంట్రోల్ నరుకుల డైరెక్టరు శ్రీ ఎస్. ఎస్. మణిగారు సభ దిగ్విజయం కావాలని సందేశాలు పంపారు.

సహకార శాఖామంత్రి శ్రీ డి. సంజీవయ్యగారు తమ సందేశంలో ఆంధ్రదేశంలోని చేనేతవారు ఉత్సాహంతో ఈ చేనేత సంస్థను తమ పరిశ్రమకు ఉపయోగపడే ప్రధాన పరిశ్రమగా అభివృద్ధి చేసుకోవాలన్నారు.

పరిశ్రమల కార్మికశాఖామంత్రి డాక్టర్ ఎం. కృష్ణరావుగారు తమ సందేశంలో చేనేత వారి సమస్యల పరిష్కారానికి మద్రాసు ప్రభుత్వం ఎంతో శ్రద్ధ చూపినదని, చీరెలు ... నేతను చేనేతకు రిజర్వు చేయా... కూడా సూచించిన... అన్నారు. చేనేతవారి రంగా సహకార సంఘాలలో చేరాలని, సంఘాల ద్వారా ... పూర్తి సహాయం జరుగగలదని నొక్కి చెప్పారు. నూతన ఆంధ్రసంస్థ కూడా ఈ విధానాలను అవలంబించగలదని విశ్వాసాన్ని ప్రకటించారు.

ప్రజా ప్రతినిధుల సభకు కాశ్మీర్ ప్రతినిధులలో ఒకరైన ఠాకూర్ నారాయణ్ పతేదార్ కాశీరాంనాడు ఒక ప్రకటన చేస్తూ, కాశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడినవని, బక్షీ గులామ్ మహమ్మద్ సమయంలో అడ్డుపడి కాశ్మీర్‌ను రక్షించాడని ప్రజలు భావిస్తున్నారని, సైటులో పర్యటనానంతరం తనకు ఈ నమ్మకం కలిగిందని ప్రకటించారు.

## కర్ణాటక రాష్ట్ర నిర్మాణం

### ప్రధానివద్దకు పార్లమెంటు సభ్యుల రాయబారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—కర్ణాటక పార్లమెంటు సభ్యులు శ్రీ టి ఆర్. నెస్వి, లోకసభ ఉపాధ్యక్షులు, శ్రీ శంకర గౌడ, శ్రీ ఎస్. వి. పాటిల్, శ్రీ టి సుబ్రహ్మణ్యం ప్రభృతులు నేటి ఉదయం ప్రధాని నెహ్రూను కలుసుకొని సత్వరం కర్ణాటకరాష్ట్ర నిర్మాణం జరగాలని కోరారు. వీరిలో శ్రీ ఎస్. నిజలింగప్పగారు ప్రధాన ప్రతినిధిగా వున్నారు.

కర్ణాటకరాష్ట్ర నిర్మాణ సమస్యలపై నిర్మొహమాటంగా చర్చలు జరిగినవని తెలుస్తున్నది. ప్రధాని నెహ్రూ సానుభూతితో తమ అభిప్రాయాలను విన్నందుకు ఈ ప్రతినిధివర్గం వారు సంతృప్తి చెందారని లాబీవర్గాల ద్వారా తెలుస్తున్నది.

రెండు మూడు నెలలలో నియమింప బడగల సరిహద్దుల కమిషన్‌వారు భాషారాష్ట్రాల నిర్మాణాన్ని గురించి సమగ్రంగా చర్చించగలరని విశ్వసించబడుతున్నది.

కర్ణాటక రాష్ట్రనిర్మాణానికి పెద్ద చిక్కులు ఏవీ లేవని బొంబాయి రాష్ట్రంనుంచి నాలుగు జిల్లాలను విడగొట్టడ మనేదే ప్రధాన సమస్య అని, దానివల్లనే అనేక పరిణామాలు ఏర్పడగలవని తలంచబడుతున్నదట. అందువల్లనే కర్ణాటక రాష్ట్రనిర్మాణాన్ని గురించి తగు నిర్ణయం చేయడానికిముందు సరిహద్దు సంఘం రిపోర్టు రావడం అవసరమని భావిస్తున్నారట.

కర్ణాటక రాష్ట్రంలో చేరడానికి మైసూరు కూడా ఇష్టపడుతున్నదని, ఈ విషయా లన్నింటిని గురించి శ్రీ నిజలింగప్పగారు ఒకప్రకటన చేయగలరని తెలుస్తున్నది కూడా.

ధార్వార్ జిల్లా బై-ఎలక్షన్‌లో రెండు సీట్లు గెల్చుకొన్న కర్ణాటక ఏకీకరణపార్టీ అధ్యక్షుడు శ్రీ హోన్నప్ప సిద్దప్ప నేడిచ్చట బహిరంగసభలో ఉపన్యసిస్తూ, బొంబాయి అసెంబ్లీలోని 47 మంది కర్ణాటక కాంగ్రెసు సభ్యులు రాజీనామాలుచేసి తిరిగి పోటీచేసి ఒక సీటులోనైనా గెలుపొందితే తమ ప్రత్యేకరాష్ట్ర వినాదాన్ని వదలుకోగలమని సవాల్ చేశారు. ఈ సభలో దాదాపు 10 వేల మంది పాల్గొని, 70 సంవత్సరాల వయస్సుగల హోన్నప్ప సిద్దప్ప వుపన్యాసాన్ని శ్రద్ధగా విన్నారు. (ప. వి.)

## అంతర్జాతీయ కార్మిక మహాసభ

### ఇండియా ప్రతినిధులకు కమిటీలలో స్థానాలు

టోకియో, సెప్టెంబర్ 15—అంతర్జాతీయ కార్మిక మహాసభకు ఇండియా ప్రతినిధిగా హాజరవుతున్న శ్రీ కందూభాయ్ కార్మిక శాఖ నాయకుడుగాను సెలెక్షన్ కమిటీ ఉపాధ్యక్షుడుగాను ఎన్నుకొనబడినారు.

క్రెడెన్షియల్, సెలెక్షన్, వేతన విధానం, గృహవసతి, రక్షణ సమస్యల పరిశీలక సంఘాలలో కూడా ఇండియా ప్రతినిధులు నియమించబడినారు.

నిన్న సభ ప్రారంభమైంది. ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు అబిద్ అలీ కార్మిక మహాసభ ఉపాధ్యక్షుడుగా ఎన్నుకొనబడినాడు.

ఇండొనేసియాలోని తోటలలోని కార్మికులు లక్షలమంది మంగళవారంనాడు సమ్మె జరుపుతున్నారు.

యౌవనము, మధ్యవయసు - ముదిమి. ఏ వయసులోనున్నా 'ఓవల్‌టిన్' త్రాగితే లాభము కలుగును. భోజనముతో కూడాగానీ లేక అటు తర్వాతగానీ ఈ రుచికరమైన పానీయం మన అనుదిన భోజనముతో లేనట్టి పుష్టికరమైనపదార్థముల నిచ్చుటచేతనింతా యుక్తయుక్తమైనది. మిక్కిలి బలహీనులు, చంటి బిడ్డలు కూడా దీని త్రాగి జీర్ణించుకొనవచ్చును. 'ఓవల్‌టిన్'లో ప్రకృతిలోని ఉత్తమమైన ఆహారములు కొన్ని-పండిన బార్లీ మాల్టు, పరిశుద్ధమైన ఆవుపాలు మీగడ, ప్రత్యేకంగా తయారైన కోకోతో పాస్ఫరైడ్సు, విటమినులు కలసివున్నాయి. ఇంకా దీనిలో బలకరమైన విటమిను బి. అండ్ డి లు చేరియున్నాయి. 'ఓవల్‌టిన్' త్రాగడము వెంటనే ప్రారంభించుడు. అయితే, అది 'ఓవల్‌టిన్' అని మాత్రం బాయము చేసికొండి. ఇంతే నాణ్యమైనదిగా ఉండదు.




డిస్ట్రిబ్యూటర్లు:-గ్రహామ్స్ ట్రేడింగ్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్

ఓవల్‌టిన్

ప్రపంచములో ప్రియమైన ఆహార పానీయం

OV. 394.


కమలాపురం కమలాపురం బోర్డు హైస్కూలులో ఆగస్టు 27 వ తేదీని "ఉపా సారస్వత సంఘ" ప్రారంభోత్సవం జరిపారు. జనాబ్ ఖాసిం సాహెబు సభకు అధ్యక్షత వహించారు. జనాబ్ ఖాన్‌బహదూర్ మహమ్మద్ ఇమాం సాహెబు (మాజీ బనగానపల్లె దివాన్) ప్రారంభోపన్యాసం చేశారు. విద్యార్థులు తమ శీలమును తీర్చి దిద్దుకొనవలెనని, రాజకీయములలో ప్రవేశించరాదని, విద్యాభ్యాసమే విద్యార్థుల ముఖ్య ధర్మమని చెప్పారు. జనాబ్ సదీముద్దీన్ (స్థానిక ఉపాధ్యాయుడు) శ్రీ వై. శేషిరెడ్డి (హిందీ పండితుడు), జనాబ్ యస్. ఖాదర్‌హుసేన్ సాహెబ్ ఉపా సారస్వత చరిత్రను సమీక్షించారు. శ్రీ డి రామరావు (బి. ఎ. బి. టి. హెడ్మాస్టరు) సారస్వత సభల ఆవశ్యకతను విపులపరచారు.

బాపట్ల శ్రీ శారదా మహిళా విజ్ఞాన సమితి, సర్వసభ్య సమావేశం ఆగస్టు 28 వ తేదీని సమితి కార్యాలయంలో జరిగింది. శ్రీమతి దేశిరాజు అన్నపూర్ణమ్మగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. నూతన సంవత్సరమునకు కార్యవర్గమును ఎన్నుకున్నారు. అధ్యక్షురాలు: శ్రీమతి దేశిరాజు అన్నపూర్ణమ్మ, ఉపాధ్యక్షురాలు శ్రీమతి పల్లపోతు అంజనేయమ్మ, కార్యదర్శిని శ్రీమతి కర్లపూడి కమలాదేవిగార్లు. గోదావరి వరద బాధితుల సహాయార్థం నిధి వసూలు చేయుటకు తీర్మానించారు. ఈ పట్టణ ప్రముఖ న్యాయవాది శ్రీ మాధవపెద్ది కాళిదాసు పంతులుగారి మృతికి సంతాప తీర్మానం చేశారు.

నర్సరావుపేట స్థానిక వర్తకులు, పుర ప్రముఖులు ఈ పట్టణంలోని రాలి కంపెనీ ఏజెంట్ శ్రీ అద్దంకి త్యాగరాజాగారు పదవీ విరమణ చేసిన సందర్భంలో ఆయనకు, ఆయన స్థానంలోకి వచ్చిన శ్రీ బండారుపల్లి సీతారామయ్యగారికి సన్మానం చేశారు. శ్రీ నరసింహా కాటన్ ప్రెస్‌లో శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావు పంతులుగారి ("త్రివేణి" పత్రికా సంపాదకులు) అధ్యక్షతన సభ జరిగింది. పలువురు ముచ్చటించిన తరువాత అతిథులకు అల్పాహార విందు చేశారు.

మారి కోటిపల్లి హరిజన కుటీరపరిశ్రమల పునరుద్ధరణ సమావేశం 23 వ తేదీ మధ్యాహ్నం రాజోలులో జరుపబడింది. శ్రీ టి యస్. ప్రకాశరావుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజోలు తాలూకా ప్రజా-సోషలిస్టు పార్టీ ప్రముఖులు శ్రీ నున్న నారాయణరావుగారు ప్రారంభోత్సవం జరిపారు. రాజోలు తాలూకా కాంగ్రెసు కమిటీ కార్యదర్శి శ్రీ ముంజెల విశ్వనాథంగారు, రాజోలు భూమి తనఖా బ్యాంకి అధ్యక్షులు శ్రీ కస్తూరి సర్వరాజుగారు, సెంట్రల్ డెల్టా ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ శ్రీ డి. సుబ్బారాయుడుగారు, కె. టి. కృష్ణమూర్తి (పాలగుమ్మి), పెచ్చెట్టి సూర్యనారాయణగార్లు మరికొందరు పెద్దలు ప్రత్యేకాహ్వానాలతో సమావేశంలో పాల్గొన్నారు. ఇకనుంచి జరుపవలసిన కార్యక్రమమును గూర్చి సభలో పలువురు సలహాయిచ్చారు. ఒక ప్రణాళిక రూపొందింపబడింది కూడా. (మ. వి)

ఆదవాని ఆదవాని పట్టణ కాంగ్రెసు సంఘానికి దిగువ పేర్కొన్న సభ్యులు పోటీ లేకుండా ఎన్నికైనారు:—శ్రీయుతులు ఇందర్ చందు, లక్ష్మీదాస్ విఠలదాసు, హెచ్. సీతారామరెడ్డి, పి. సుబ్బరాయాచార్య, కె హైదర్ షేక్, జి. గంగారాం సింగ్, యస్. రామారావు, యం. కృష్ణమూర్తి, ముత్యాల రంగయ్య, జయంతిలాల్ మెహతా, కె. మాన్‌సింగ్, కె. యూరణ్ణ, జహగీర్‌దార్ భీంపారెడ్డి, బి. శంకరరెడ్డి, సి. కాంతన్న, యం. సత్యనారాయణగుప్త, కె. సి. తిమ్మారెడ్డి, పి. నారాయణరెడ్డి గార్లు.

ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు పట్టణ కాంగ్రెసు సంఘానికి దిగువ పేర్కొన్న సభ్యులు పోటీ లేకుండా ఎన్నికైనారు: శ్రీయుతులు గొండ్ల గంగన్న, యు జి. హనుమంతప్ప, కె. సి. రాచయ్యశెట్టి, ఎం. సి. నాగప్ప, మాచాని నాగప్ప, కె బి. వీరప్ప, గురేవల అక్కయ్యశెట్టి, తక్షశిల పాపయ్యశెట్టి, భూతా నరశింగప్ప, మాశ్లి చిన్నరామలింగప్ప, దివ్వే చంద్రశేఖరప్ప గార్లు.

## జిల్లా ఆహారోత్పత్తి సంఘాల రద్దు-మద్రాసు ప్రభుత్వం ఉత్తరువు

ఏలూరు, సెప్టెంబర్ 14—జిల్లా ఆహారోత్పత్తి సంఘాలను రద్దుచేస్తూ, వాటి స్థానే కమ్యూనిటీ ప్రాజెక్టు ఉన్న జిల్లాలలో ప్రాజెక్టుల సలహా సంఘాలకు, ఇతర జిల్లాలలో జిల్లా ప్లానింగ్ బోర్డులకు జిల్లా ఆహారోత్పత్తి సంఘాల విధులను అప్పగిస్తూ, మద్రాసు ప్రభుత్వం ఉత్తరువులను జారీచేసినట్లు రూఢిగా తెలుస్తున్నది.

## మధ్యప్రాచ్యానికి "శాకుంతలం" చవుక ప్రతులు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15—వాదీ బోస్తానీ కవిచే అనువదించబడ్డ "శాకుంతల" నాటకాన్ని మధ్యప్రాచ్య దేశాలకు అందజేసే నిమిత్తం చవుక ప్రతులు ముద్రించడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించిందని నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో విద్యా మంత్రి మౌలానా ఆజాద్ ప్రకటించారు. ఈ ప్రయత్నం విజయవంతం అయితే, ఈ పద్ధతిని మరికొన్ని ఇతర గ్రంథాలకు విస్తరింపజెయ్యగల మన్నారు.

## గోదావరి జిల్లాల ప్రభుత్వోద్యోగులు

### అడ్వాన్సు జీతాలు

మద్రాసు, సెప్టెంబర్ 14—ఇటీవల వరద ప్రమాదానికి గురియైన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలో, దిగువ పేర్కొన్న తరగతుల ప్రభుత్వోద్యోగులకు, రెండు నెలల అడ్వాన్సు జీతాలు లేదా మజూరీలు ప్రభుత్వం మంజూరుచేసింది.

"నాన్‌గెజెటెడ్ ఉద్యోగులు, లాస్ట్‌గేడ్ ప్రభుత్వోద్యోగులు; ప్రభుత్వ ఆస్పత్రులు, పబ్లిక్ వర్క్సు డిపార్టుమెంటు వర్క్‌షాపులు, ఆంధ్ర పేపర్ మిల్లులో నెలవారీగా జీతాలందుకునే పాక్షిక తాత్కాలిక ప్రభుత్వోద్యోగులు అడ్వాన్సు మొత్తాన్ని ఉద్యోగులు కొంత ప్రతినెల జీతంలో పెట్టుకుంటూ మొత్తం 24 సమానమైన వాయిదాలకు మించకుండా తీర్చవలసి వుంటుంది."

## "ఎర్రజెండాలు" నిషేధం

మద్రాసు, సెప్టెంబర్ 15— గంగినేని వెంకటేశ్వరరావుగారు రచించిన ఎర్రజెండాలు (రెండు మూడు భాగాలు) అనే తెలుగు పుస్తకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు చేసింది.

హింసాత్మకమైన చర్యలను ప్రేరేపించేందుకు అనకాశంగల విషయాలు కలిగివున్న కారణంతో దీనిపై యీ విధమైన చర్య తీసుకోబడింది.

(8 వ పేజీ తరువాయి)

వేగంతోకూడా పోగలదు కాని యంత్ర భాగాలన్నీ వాటివాటి స్థానాలలో కుదురుబడేవరకు జాగ్రత్తగాపోవడం మంచిదనే ఆ హెచ్చరిక పుద్దేశం. ఇప్పు డీవిషయంలో కూడా మితంగా పోవడానికి ఇదే కారణమని ఆయన అన్నారు.

నిన్నటి చర్చలో పండిట్ భార్గవ, శ్రీ మోరే, శ్రీ పటాస్కర్, శ్రీ గాంధీ, రుమ్మం వాలా, శ్రీ కె ఎస్. రామస్వామి, శ్రీ ముల్లా, ఖాదన్, బాను, ఆర్. ఆర్. మొరార్కా, శేలవస్ ప్రభృతులు పాల్గొన్నారు.

## గ్రంథాలయ ప్రదర్శనం

### పిల్లల పుస్తకాలకు బహుమతులు

పటమటలంక, సెప్టెంబర్ 7—ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణంగారు ఇలా వ్రాస్తున్నారు:—

"ఈ నెల 18, 19, 20 తేదీలలో నల్లగొండ జిల్లా జనగామ పట్టణమున ఉస్మానియా యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ సూరి భగవంతంగారి అధ్యక్షతను మహాసభ సందర్భమున జరుగనున్న ప్రదర్శనంలో గ్రంథాలయాలకు సంబంధించిన పుస్తకాలు, పత్రికలు, కరపత్రములు, వివేదికలు, ఛార్టులు వగైరా వాఙ్మయంతోపాటు తెలుగు పత్రికలు, పుస్తకాలు, వయోజన విద్య కుపకరించు ఛార్టులు, వాచకాలు, పుస్తకాలు, బాలవాఙ్మయమునకు చెందిన పుస్తకాలు,పత్రికలు, యితరసాధనాలు ఉంచబడుతవి. గ్రంథాలయ సేవకులయు, గ్రంథాలయాధిపతులయు, దాతలయు చిత్రములు, గ్రంథాలయ వివరములను తెలుపు ఛార్టులు కూడ ప్రదర్శింపబడుతవి. ప్రదర్శనమునకు సామగ్రిని పంపువారు శ్రీమాన్ ఉదుపుటూరి రామానాచార్యులుగారు, ప్రదర్శననిర్వాహకులు, ఆంధ్ర భాషాభివర్ధనీ ఉన్నత పాఠశాల, జనగామ, సెంట్రల్ రైల్వే చిరునామాకు సెప్టెంబరు 16 వ తేదీలోపల చేరునట్లు పంపవలెను. ప్రదర్శనంలో స్వయంగా పాల్గొన దలచు వ్యక్తులు, సంస్థలు కూడ ఈ విషయం ప్రదర్శన నిర్వాహకులకు తెలుపవలెను.

"1. పిల్లల పాఠ్య పుస్తకాలను, తేలికరకం సారస్వతానికి ప్రదర్శనంలో తావుండదు బాల వాఙ్మయంలోని మేలురకం పుస్తకాలకు బహుమతుల విచ్చు సంకల్పం మాకు గలదు. తెలుగులోని పిల్లల పుస్తకాలు, పత్రికల వివరాలు సేకరించి ప్రకటించుటకు ఏర్పాటు జరుగుచున్నది. కనుక వీని ప్రకాశకులు తమతమ పుస్తకాలు, పత్రికలు రెండేసి ప్రతుల చొప్పున మాకు పంపి ఈ కార్యక్రమాలకు తోడ్పడ ప్రార్థన."

"మహాసభలో తీర్మానములను ప్రతిపాదించదలచిన ప్రతినిధులు తమ తమ తీర్మానాలను ఈ నెల 16 వ తేదీలోపల చేరునట్లు పై చిరునామాకు పంపాలి. ఆయా సంస్థలు తమ తమ ప్రతినిధుల పేర్లను, చిరునామాలను ముందుగా ఆహ్వానసంఘ కార్యదర్శిగారికి తెలుపవలెను."

"ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభకు మద్రాసు స్టేట్‌లోని స్థానిక సంస్థలు, జిల్లా బోర్డులు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాలు ప్రతినిధులను పంపుటకు, వారికగు ఖర్చులను, ప్రతినిధి రుసుములను ఆయా సంస్థలు భరించుటకు మద్రాసు ప్రభుత్వ విద్యాశాఖవారు 18-5-53 వ తేదీ గల నెం. 1,183 రు జీ. వో. ద్వారా అనుమతించారు.

"కనుక ఈ అవకాశంను పురస్కరించుకొని ఆంధ్ర ప్రాంతంలోని గ్రామపంచాయతీలు, సహకారసంఘాలు పై మహాసభకు తమతమ ప్రతినిధులను పంపి, ఆంధ్రప్రజాసీకంలో విజ్ఞాన ప్రచారోద్యమానికి బలం చేకూర్చుతం ద్వారా విశాలాంధ్ర నిర్మాణానికి దోహదం చేయగలరని నమ్ముతున్నాను."

ఒంగోలు సెప్టెంబర్ 8—ఒంగోలు తాలూకా చీమకుర్తిగ్రామంలో పది మందికి కలరావిగిరి ముగ్గురుమరణించినను, ఒంగోలు పట్టణంలో ఇంతవరకు కలరావ్యాధి సోకి ఒక్కరు మరణించినట్లు చీమకుర్తి గ్రామంలో 3000 మందికి కలరాఇంజక్షన్లు చేసినటు తెలిసింది.

స్విట్జర్లెండ్‌లో నైతిక పునరుజ్జీవన సంస్థ సమావేశంలో పాల్గొనడానికి ఇండియా నుంచి 39 మంది ప్రతినిధులు విమానంలో జెనీవా చేరినప్పటి ఫొటో. వీరిలో నలుగురు పార్లమెంటు సభ్యులు కూడా వున్నారు

## ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడం వల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయకపోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాము.]

### మనవి

ఎంతగా కంట్లో వత్తులు వేసుకొని జాగ్రత్తగా జాబితాలు వ్రాస్తున్నప్పటికీ దాతల పేర్లలో, చిరునామా వివరాలలో అక్కడక్కడ కొన్ని తప్పులు అనివార్యంగా దొర్లుతున్నవి. ఇందుకు మన్నించవలసిందని దాతలకు వేడికోలు. —ఎడిటర్

జాగర్లమూడి బోర్డు ఎలిమెంటరీ పాఠశాల హెడ్మాస్టర్ శ్రీ జి. వి. గోపాలరావుగారు గోదావరి వరద బాధితుల నిధికి రెండు దఫాలుగా మొత్తం 225 రూపాయలు వసూలు చేసి పంపించారు.

ఈ మొత్తంలో శ్రీ భాగంటి చలమయ్య 40-0-0, శ్రీ గొట్టిపాటి వెంకట్రాముడు 25-0-0, శ్రీ మతి కొల్లా సుబ్బమ్మ 50-0-0, శ్రీ గుడిపాటి లక్ష్మీనారాయణ 10-0-0, శ్రీ కొల్లా వెంకటేశ్వర్లు 10-0-0, శ్రీ దామల వెంకటసుబ్బయ్య 5-0-0, శ్రీ బండారుపల్లి శివయ్య 5-0-0, శ్రీ యడ్ల బాపయ్య బదరన్ 8-0-0, వైశ్య సంఘం 12-0-0, బ్రాహ్మణ సంఘం 6-0-0, సదిం ముతా 20-0-0, శ్రీ దూళిపల్లి వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ కొల్లా సుబ్బారాయుడు 10-0-0, శ్రీ యార్లగడ్డ వెంకటేశ్వర్లు 8-0-0, శ్రీ వచ్చారు మాధవాచార్యులు 10-0-0 చేరి వున్నవి. ఈ మొత్తాలను హెడ్మాస్టర్‌గారి ద్వారా మాకు చేరగా, వాటిని వారే విరాళాలుగా యిచ్చినట్లు ప్రకటించడం మా పొరపాటువల్ల జరిగినందుకు చింతిస్తున్నాము.

10 వ తేదీ జాబితాలో ప్రకటించబడిన మినర్వా మైకా కంపెనీ, గుంటూరు రు. 116/- లు అన్న పద్దును, మినర్వా మైకా కంపెనీ, గూడూరు అని చదువుకోవలెను.

8 వ తారీఖు జాబితాలో శ్రీ ఆల్లూరి వెంకటరత్నం పెదముక్కాడు పోస్టు రు. 25/-అని ప్రచురించబడిన, పద్దును శ్రీ అత్తలూరి వెంకట్రత్నం, కొండవరం, పెదముత్తేవిపోస్టు అని చదువగోరెదము.

10 వ తేదీ జాబితాలో ఏలూరు పోలీసు సిబ్బంది 35-0-0 లు అని ప్రచురించబడిన పద్దును, ఏలూరు పోలీస్టేషను హెడ్ కానిస్టేబుల్సు అండ్ కానిస్టేబుల్సు కలసి పంపినది రు 25-0-0 అని చదువగోరెదము.

క్రిందటి ఆదివారం శ్రీ ఎల్. కె. దుర్గా దారి అని పొరపాటున ప్రచురణ జరిగింది దానికి బదులు చీరాల విశ్వబ్రాహ్మణులనుండి సంఘ పరముగా అని చదువుకోవలెను.

7 వ తారీఖు జాబితాలో ఆంధ్ర సంఘం, మదరాసు అని ప్రచురణ జరిగిన పద్దును, ఆంధ్ర సంఘం, అంబత్తూరు- అని చదువుకోవలెను.

8 వ తేదీ జాబితాలో పోచినపెద్ది రామారావుగారి వసూళ్లు 30-0-0 అని ప్రకటించబడిన పద్దును, శ్రీ కొట్టక్కి సోమన్నగారి స్కూల్ విద్యార్థి, అధ్యాపకబృందం వసూళ్ళుగా గ్రహించవలెను.

8 వ తేదీ జాబితాలో యూదర రాఘవయ్య, శంకరపల్లి అని ప్రచురణ జరిగినది ఇందులో గ్రామంపేరు శిరగారపల్లి- అని చదువుకోవలెను.

7 వ తేదీ జాబితాలో శ్రీ పి. నారాయణ నాయుడు, జొన్నవలస 20-0-0 లు అన్న పద్దులో ఆ సొమ్ము మొత్తం 25-0-0 గా గ్రహించవేడినాము.

8 వ తేదీ జాబితాలో శ్రీ గుండాబత్తుల శివరాజుకు బదులు గుండాబత్తుల శివరాజుగా పొరపాటున ప్రచురింపబడింది.

8 వ తేదీ జాబితాలో కునగా రామకుటుంబరావు, కటవర్తి శ్రీరామమూర్తి అని పడిన పద్దులో దాతలపేర్లు కూనల రామకుటుంబరావు, కటవర్తి శ్రీరామమూర్తి అని చదువుకోవలెను.

7 వ తేదీ జాబితాలో వుంజల రామయ్య, రు. 25-0-0, జయపురం అను పేరును, ఉలవల రంగయ్య, జయపురం రు. 25-0-0 లుగా చదువుకోర్తాము.

10 వ తేదీ జాబితాలో సెక్రటరీ ఏ. వి శేషయ్యకు బదులు ఏలూరు వెస్టు రేంజి ఎయిడెడ్ స్కూలు టీచర్సు యూనియన్ సెక్రటరీ ఏ. వి. శివయ్య-అనిచదువకోర్తాము.

6 వ తేదీ జాబితాలో శ్రీ శేగు లక్ష్మన్న, జ్యూవలర్ మార్టు, నంద్యాలకు బదులు శ్రీ శేగు సుబ్బన్న శ్రేష్ఠిగారి ధర్మపత్ని లక్ష్మమ్మగారు, నంద్యాల 25 రూపాయలు అని చదువుకోవలెను.

9 వ తేదీ జాబితాలో ప్రకటించిన మండువ ఆదెయ్యగారు 15-14-0 కు బదులు మండువ వారిపాలెం వ్యవసాయ పోటీలసంఘం నిధి నుండి- అని చదువవలెను.

8 వ తేదీ జాబితాలో వీరభద్ర భక్తసమాజం, సంగడిగుంటకు బదులు, శ్రీ వీరబ్రహ్మేంద్ర భక్తసమాజం, బ్రహ్మానంద మందిర్, సంగడిగుంట, గుంటూరు- అని చదువుకోవలెను.

8 వ తేదీ జాబితాలో శ్రీ రుద్రయ్య, సంగీతోపాధ్యాయులు, బరంపురం రు. 25/ అన్నపద్దును, సంగీత విద్యార్థినులు, ఉపాధ్యాయులు శ్రీ రుద్రయ్యగారి ద్వారా పంపినది 25-0-0 రూపాయలు- అని చదువుకోవలెను.

6 వ తేదీ జాబితాలో బి. వి. సుబ్బయ్య, అశోకనగరం అన్న పద్దును, ఏలూరు అశోక నగరం శ్రీ వేంకట్రామా ప్రాథమిక పాఠశాల బాల బాలికలు ప్రోగు చేసిన మొత్తం 10-0-0 రూపాయలు-అని చదువుకోవలెను.

12 వ తేదీ జాబితాలో కామేష్ బి. సూర్యనారాయణ రు 301-0-0 లు పద్దును, దొప్పలపూడి గ్రామ ప్రజల వద్దనుండి సేకరించిన విరాళములు బి. సూర్యనారాయణగారి ద్వారా- అని చదువుకోవలెను.

14 వ తేదీ జాబితాలో ప్రచురించబడిన

## సర్కారు-రాయలసీమ భేదాలు సమసిపోవాలి

### ప్రొద్దుటూరు విద్యార్థులకు శ్రీ తెన్నేటివారి ఉపదేశం

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 7—"భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలన్నీ ఒకటే అయినా ఆంధ్రులలో రాయలసీమ, సర్కారులు-అనే విభేదాలు బయలుదేరడం శోచనీయం. వీటిని మనం విస్మరించాలి" అని శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు నిన్న సాయంకాలం ఈ పూరి హైస్కూలు విద్యార్థుల సభలో ఉపన్యసిస్తూ అన్నారు.

ఆంధ్ర రాజధానినిగురించి మాట్లాడుతూ, రాజధాని సహజంగా రావలసివుండడంచేతనే రాయలసీమకు అది సిద్ధించిందనీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడగలదనే ఉద్దేశంతోనే రాజధాని నిర్ణయం చేయబడిందనీ అన్నారు.

ఆంధ్రరాష్ట్రావతరణం ఆంధ్ర జాతికి వసంతఋతు ఆగమనంగా పరిగణించి విద్యార్థులు, ఇతరులు కూడా శక్త్యుత్సాహాలతో రాష్ట్రాభ్యుదయానికి పాటుబడాలనీ, విశాలాంధ్ర నిర్మాణంతో అన్ని రంగాలలో ఆంధ్ర జాతి ఇండియాలో ప్రథమ శ్రేణికి రాగలదనీ శ్రీ విశ్వనాథంగారు ఆశించారు.

సభకు అధ్యక్షత వహించిన హైస్కూలు ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ వేదాంతం శేషాచార్యులు, విద్యార్థులలో క్రమశిక్షణ అవసరమని వక్కాణించారు.

శ్రీ జి. సుబ్రహ్మణ్యం, శ్రీ రవిరెడ్డి పెంకటరామిరెడ్డి (విద్యార్థి నాయకుడు) శ్రీ తెన్నేటి విశ్వనాథంగారికి ఆహ్వానం ఇస్తూ, కర్నూలును రాజధానిగా నిర్ణయం చేసినందులకు నాయకులను అభినందించారు.

కొత్తగూడెం దేవస్థానం సిబ్బంది విరాళం 101-0-0 లలో శ్రీ సి. హనుమంతరావు 10-0-0, శ్రీ ఎ. పుల్లయ్య 10-0-0, మిస్టర్ అబ్దుల్ హకీమ్ 5-0-0 చేరివున్నవి.

14 వ తేదీ జాబితాలో ఇంటర్నేషనల్ క్లిప్పింగ్ సర్వీస్ రు 18-8-0 అన్న పద్దులో శ్రీ కె. ఎస్. షా (బొంబాయి) 5-0-0, శ్రీ డి. పి. రావు (బొంబాయి) 5-0-0 చేరివున్నవి.

14 వ తేదీ జాబితాలో షేక్ అల్లీ సాహెబ్ కేరాఫ్ 56 ఎ. పి ఒ. న్యూఢిల్లీ—50-0-0 అన్న పద్దులో హవల్‌దార్ అబ్దుల్ ఖాదర్ (రామకృష్ణాపురం) 5-0-0, రామారావు 5-0-0, ఎ. సత్యం 5-0-0, యం. సుబ్రహ్మణ్యం 5-0-0, ప్రెన్‌మేన్ పొలిసెట్టి 5-0-0, రామమూర్తి 5-0-0 షేక్ అల్లీ సాహెబ్ (కడప) 10-0-0 చేరివున్నవి.

శ్రీకాకుళం, సెప్టెంబర్ 15—ఈ నెలలో మద్రాసు గవర్నర్ శ్రీప్రకాశ ఇక్కడికి వచ్చినపుడు ఆయనకు పౌరసన్మానం చేయాలని గోదావరి వరద బాధితుల సహాయార్థమై వెయ్యిరూపాయల విరాళమివ్వాలని శ్రీకాకుళం మునిసిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది.

14 వ తేదీన జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ స్టేట్‌లోని జనగామలో జరుగనున్న ఆంధ్ర లైబ్రరీల సమావేశానికి శ్రీ కె నారాయణరావుగారిని ప్రతినిధిగా పంపాలనికూడా తీర్మానించబడింది.


తప్పక వాడండి. హక్సులీస్ వింటోజెనో

హక్సులీస్ వింటోజెనో కీళ్లవాతం, నడుంనొప్పి, తొంటినొప్పి, కాళ్లవాపు, నాడీ వ్యాధి, రొమ్ము పడిశం, మున్నగువాటికి అమోఘ నివారిణి.

అందరి కెమిస్టుల వద్దను, స్టోరులలోను దొరకుతుంది.

మద్రాసు రాష్ట్రమునకు డిస్ట్రిబ్యూటర్లు:

బిడిల్ సాయర్ & కో., (ఇండియా) లిమిటెడ్

13-బి, సెకండ్ లైన్ బీచి, మద్రాసు

"అవ్వయార్" చిత్రం చూస్తూ పరవశత్వం చెందిన మహిళ

## 'అవ్వయ్యార్' చిత్రంలో భక్తిరసం

### సినిమా హాలులో ఒక యువతి తన్మయత్వం చెందిన విచిత్ర సంఘటన

మద్రాసు, సెప్టెంబర్ 15—"అవ్వయ్యార్" చిత్రం భక్తిలో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం కల్గిస్తున్న దనడానికి నిదర్శనంగా గతశనివారం మద్రాసులోని ప్రభాత్ టాకీసులో ఒక విచిత్ర సంఘటన జరిగింది శ్రీమతి రాజ్యలక్ష్మి అమ్మాళ్ (వయస్సు 30) తన భర్త నేషనల్ ట్రాన్స్‌పోర్టు మేనేజరు శ్రీ కె. ఆర్. యల్. నరసింహ అయ్యంగార్‌తో పాటు "అవ్వయ్యార్" చిత్రాన్ని చూస్తుండగా రాత్రి 9 గంటలకు సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమైన దృశ్యాన్ని తెరమీద చూచిన తక్షణమే ఆమె పరవశత్వం చెంది ధ్యాన దీక్షలో నిమగ్నమై పోయింది. ఆ చేధ్యాన ముద్రలో మొదటి ఆట అయ్యేదానికే గాకుండా రెండవ ఆట అంతమయ్యేదాకా కూడా సమాధిలో వుంది.

అప్పటికికూడా ఆమెకు మెలకువరాలేదు. ఆమె కూర్చున్న బెంచీని హాలు బయటకు తీసుకొనివచ్చి బయలులో వుంచారు. తెల్లవారుజామున 5 గంటలకు ఆమె సమాధి స్థితి నుంచి మేలుకొంది.

అప్పుడు భర్తతోపాటు ఆమె యింటికి వెళ్ళింది. ఆమె ఇద్దరు బిడ్డలతల్లియనీ, దైవభక్తి సంపన్నురాలనీ తెలుస్తున్నది.





Now future of India depends entirely on successful completion of five year plan.

Right type of Machines must take its right place to do the job. Ansaldo the mighty machine does the job faithfully, in the mighty development projects now under the five year plan

ANSALDO

WITH ALFA ROMEO DIESEL ENGINE, H.P. 70 & 150

U.P.C.C

CRAWLER TYPE TRACTOR TCA 70 & AF 8

BULLDOZER • ANGLEDOZER • SCRAPERS

UNITED PROVINCES COMMERCIAL CORPN.

53, Radha Bazar Lane, Calcutta * Connaught House, New Delhi

BRANCHES. PATNA BANARAS LUCKNOW MAZAFFARPUR

PPS/UPC/32.3

# పెప్సూలో ప్రెసిడెంట్ పాలన పొడిగింపు

## స్టేట్స్ కౌన్సిల్‌లో ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 — పెప్సూలో మరి ఆరునెలలపాటు ప్రెసిడెంట్ పరిపాలన సాగాలని స్టేట్స్‌కౌన్సిల్ నేడు తీర్మానించింది. హోం మంత్రి డాక్టర్ కట్జూ చేసిన ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 54 మంది వ్యతిరేకంగా 24 మంది వోటు చేశారు.

హోం మంత్రి డాక్టర్ కట్జూ నిన్న స్టేట్స్ కౌన్సిల్‌లో ప్రతిపాదించిన ఈ తీర్మానం కాంగ్రెసు సభ్యులు మినహా మిగిలిన అన్ని పక్షాల విమర్శలకు గురి అయినది. మాజీ న్యాయ శాఖా మంత్రి డాక్టర్ అంబేడ్కర్ చాలా గట్టిగా విమర్శించారు. పెప్సూలో రాజ్యాంగరీత్యా ప్రజా పరిపాలన సాధ్యం కాదని రాజ ప్రముఖ్ సంతృప్తి చెందినట్టు హోం మంత్రి చెప్పలేకున్నారు. "తెలివి గల గవర్నరు" ఇంత త్వరగా ప్రెసిడెంట్ పరిపాలనకు నిర్ణయించి వుండేవారు కాదన్నారు. రాజ్యాంగ నిబంధనలను కాంగ్రెసు పార్టీ కోసం వినియోగించుకొనడం తగదని హెచ్చరించారు. కాంగ్రెసు పార్టీ వారు రాజ్యాంగాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారని అంటూ పెప్సూలో పోటీలు హెచ్చుగా వుండే ఒక సైనిక దళాన్ని పంపించా లేగాని ప్రెసిడెంట్ పరిపాలనను తెచ్చిపెట్టడం ప్రభుత్వం చేయవలసిన పనికాదన్నారు. ఎగువ సభకు సభ్యుని నామినేట్ చేసి ఆయన చేత మద్రాసులో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడం, ఓడిపోయిన వ్యక్తిని బొంబాయిలో ముఖ్యమంత్రి కావడానికి అనుమతివ్వడం అనే వాటినబట్టి కాంగ్రెసుపార్టీ రాజ్యాంగాన్ని ధ్వంసంచేస్తున్నదని చెప్పవచ్చు నన్నారు.

హోం మంత్రి డాక్టర్ కట్జూ తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కాంగ్రెసు పార్టీ కోసం పెప్సూలో ప్రెసిడెంట్ పరిపాలనను ఏర్పరచలేదన్నారు. ఏరాష్ట్రంలో ఏ పార్టీ అధికారానికి వచ్చినా కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం వుండదన్నారు. అయితే, దేశసమైక్యతను విచ్ఛిన్నంచేయడానికి ఒకపార్టీ అధికారానికి వస్తే మాత్రం సహించడానికి వీలులేదన్నారు. ఆ తరువాత ప్రెసిడెంట్ పరిపాలనకింద జరిగిన వ్యవహారాలను సంస్కరణలను వివరించారు.

శ్రీ జోగేంద్ర సింగ్మన్ (స్వతంత్ర) పెప్సూ ప్రెసిడెంట్ పరిపాలనను విమర్శిస్తూ శిఖ్ఖులను పక్షపాతంతో చూస్తున్నారన్నారు. శ్రీ కె. యస్. కౌశల్ (కాంగ్రెసు, పెప్సూ) ప్రెసిడెంట్ పరిపాలనను సమర్థించారు.

శ్రీ ఎస్. ఎన్. ముజుందార్ (కమ్యూనిస్టు-బెంగాల్), ఆచార్య ఎన్. జి. రంగా (లోక్ - మద్రాసు) గార్లు పెప్సూ ఎన్నికల తేదీని నిర్ణయించాలని కోరారు. కాని హోం మంత్రి తన ప్రారంభోపన్యాసంలో అందుకు వాగ్దానం చేయలేదు.

శ్రీ ఎస్. ఎన్. ద్వివేది (ప్రజా-సోషలిస్టు-ఒరిస్సా), శ్రీ బి. సి. ఘోష్ (ప్రజా సోషలిస్టు బెంగాల్), ప్రెసిడెంట్ పరిపాలనను ఎందుకు పొడిగించాలో చెప్పాలన్నారు. శ్రీ కె. రామారావు (కాంగ్రెసు మద్రాసు) గారు, పెప్సూలో రాజకీయ సుస్థిరత సాధ్యం కానప్పుడు దానిని పరిసర రాష్ట్రాలలో విలీనం చేయా లన్నారు.



అన్నామలై హాలులో (మద్రాసు) "ఇండియన్ కమిటీ ఆఫ్ కల్చరల్ ఫ్రీడమ్" సంస్థ వార్షిక సమావేశం జరిగినప్పటి ఫొటో

# ఎస్టేట్ సుంకాల బిల్లు

## ప్రజాప్రతినిధుల సభలో ఏకగ్రీవంగా ఆమోదం

### పెట్టుబడి సమీకరణకు శాసనం ఆటంకం కాదని ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15 — ఎస్టేట్ సుంకాల బిల్లు నేడు ప్రజాప్రతినిధుల సభలో ఏకగ్రీవంగా, హర్షధ్వానాలతో ఆమోదించబడింది.

కొన్ని సంవత్సరాలవరకు ఈ సుంకాల రేట్లు హెచ్చించబడవని, పెట్టుబడి నిల్వకు ఈ సుంకం ఆటంకం కాజాలదని చర్చకు సమాధానం చెపుతూ ఆర్థిక మంత్రి శ్రీ చింతామణి దేశముఖ్ ప్రకటించారు. సుంకాల రేట్లు చాల మితంగా నిర్ణయించబడ్డాయని కూడా ఆయన అన్నారు.

బిల్లు మూడవ రీడింగుపై జరిగిన చర్చకు సమాధానం చెపుతూ, దేశంలో నేడు గల ఆర్థిక అసమానత్వాన్ని కొంతవరకు తొలగించడానికి, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రప్రభుత్వాలకు ఆర్థికంగా తోడ్పడానికి ఈ శాసనం చెయ్యబడుతున్నదని శ్రీ దేశముఖ్ అన్నారు.

అయితే, దీనివల్ల ప్రస్తుతంవచ్చే అదనపు ఆదాయం అంతగా వుండదని, సమాజంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించడానికే ఇది ఎక్కువగా తోడ్పడగలదని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు.

ఈ చట్టం పెద్ద ఆస్తులను విచ్ఛిన్నం చెయ్యడానికే ఉపయోగపడుతుందన్న శ్రీ చటర్జీ భావంలో కొంత నిజంకలదని, దేశాభివృద్ధి కోసం పెట్టుబడి నిల్వ ఇక ముందు ధన వంతుల ద్వారా జరగదని, అది సామాన్య ప్రజల ద్వారానే జరుగుతుందని శ్రీ దేశముఖ్ అన్నారు.

ఏనేటు సుంకాల రేటును వచ్చే సంవత్సరమే పెంచే వుద్దేశం ప్రభుత్వానికి వుంటే, ప్రత్యేక ఆర్థిక బిల్లును రద్దుచేసుకొని ఇప్పుడు ఈ బిల్లులోనే రేటునుకూడ ఇరికించడం జరిగి వుండేదని కాదని ఆయన పేర్కొన్నారు.

"ఈసుంకాలను గురించి తిరిగి ఆలోచించడం కొన్ని సంవత్సరాలు గడిస్తేనేగాని జరగదని అనుకొంటున్నాను. ఈ అనుకోవడానికి ఆధారం ప్రస్తుత వాస్తవపరిస్థితులే. ఈ సుంకాలను పునఃపరిశీలన చెయ్యడానికి పూనుకొన్నాను. బహుశా ఈలోగా చేకూర్చుకొన్న అనుభవంతో, ఇంతకన్న మంచి విధానాన్ని రూపొందించగలమని నానమ్మకం" అని శ్రీ దేశముఖ్ అన్నారు.

చిన్నఆస్తులకు సంబంధించి నంతవరకు, ఇతర దేశాలలోని రేట్లతో పోల్చిచూస్తే, ఇండియాలోని రేట్లు చాల మితంగావున్నాయని, పెద్ద ఆస్తుల విషయంలో విదేశాలలోని రేట్లవలెనే వున్నాయని శ్రీ దేశముఖ్ అన్నారు. ఇక్కడ ఈ సుంకం చెల్లించే వాటిలో అధిక భాగం చిన్న ఆస్తులే కాగలవని, పెద్ద ఆస్తులకు పన్ను ఎగవేసే మార్గాలు అనేకం వుంటాయని ఆయన అన్నారు.

పెట్టుబడి సమీకరణకు ఈ రేట్లు ఆటంకం కాజాలవని ఆయన తిరిగి వక్కాణించారు.

ఈ బిల్లుపై రెండవ రీడింగు నిన్న ముగించబడింది. మూడవ రీడింగు జరుగుతుండగా వాయిదా పడి నేడు ఆమోదించ బడింది.

### రేట్ల అనుబంధం

బిల్లులోని సుంకాలరేట్లకు సంబంధించిన అనుబంధంపైజరిగినచర్చకునిన్నఆర్థికమంత్రి జవాబుచెబుతూ, హైందవ, హైందవేతర సమష్టి కుటుంబాల మధ్య మినహాయింపు పరిమితుల విషయంలో తేడా చూపబడాలని సెలక్టుకమిటీ ఏకగ్రీవంగా నిశ్చయించిందని అన్నారు. రేట్ల విషయంలో మాట్లాడుతూ, ఇండియాలో "స్లాబ్" విధానాన్ని అనుసరిస్తున్నామని, విదేశాలలో "స్టెప్" పద్ధతి అనుసరించబడుతుందని ఆయన పేర్కొన్నారు.

పన్ను అంతా పెద్ద ఎస్టేటుల మీదనే పడుతున్నటు పైకి కనిపించినా నిజానికి పన్ను చెల్లించేది చిన్న ఎస్టేటులేనని ఆర్థిక మంత్రి అన్నారు.

20 లక్షల ఆస్తిపై ఎస్టేటు సుంకం ఇండియాలో నూటికి 20, బ్రిటన్‌లో 50, అమెరికాలో 25.2, ఆస్ట్రేలియాలో 26.1, లంకలో 16, పాకిస్తాన్‌లో 30.

దీనినిబట్టి ఇండియాలో ఈ రేట్లు చాల మితంగా వున్నట్లు తెలియగలదన్నారు. ఒక కోటి రూపాయల ఆస్తివరకు ఈ సుంకాల రేట్లను గురించి పెట్టానన్నారు. సంస్థానాధిపతుల ఆస్తుల మాటేమిటని ఒకరు ప్రశ్నించగా, అవి ఈ బిల్లు క్రిందికే వస్తాయని శ్రీ దేశముఖ్ అన్నారు.

ఒక కోటిరూపాయల ఆస్తిపై ఎస్టేటు సుంకం ఇండియాలో నూటికి 34.01 వంతులు, బ్రిటన్‌లో 70 వంతులు, అమెరికాలో 42.5 వంతులు, ఆస్ట్రేలియాలో 27.3 వంతులు, లంకలో 30 వంతులు, పాకిస్తాన్‌లో 35 వంతులు. కాగా విదేశాలలో గల రేట్ల వలెనే పెద్ద ఎస్టేట్ల విషయంలో మన రేట్లు కూడా వున్నాయన్నారు.

ఈ బిల్లు ఆమోదంతో ఒక సాంఘిక-ఆర్థిక శాసనాన్ని దేశంలో ప్రవేశపెడుతున్నామని చెపుతూ, మన పరిపాలనా యంత్రం పరిస్థితులకు అనుకూలించేవరకు మనం మితంగానే పోవడం మంచిదని శ్రీ దేశముఖ్ అన్నారు. ఇది కొత్త మోటారుకారువంటిదన్నారు. కొత్త కారుపై "మొదటి 500 మైళ్ల వరకు గంటకు 30 మైళ్లకంటె ఎక్కువ వేగంతో పోవద్దు" అని వ్రాసివుంటుంది. [illegible] 30 మైళ్ళ

(మిగతా 7 వ పేజీలో)

## నందికొండ ప్రాజెక్టు

### పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసిన అవసరం పునరుద్ఘాటన

విజయవాడ, సెప్టెంబర్ 14 — నందికొండ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు శ్రీ కె. కన్నయ్యగారు నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ, నందికొండ ప్రాజెక్టును మొదటి పంచవర్ష ప్రణాళిక రెండవ దశలో చేర్చవలసిన ఆవశ్యకతను గురించి తీవ్రంగా వాదించారు. ఈ రెండవదశ 1951 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రారంభమౌతుం దన్నారు.

నందికొండ ప్రాజెక్టుకు ప్రతికూలంగా రాయలసీమ వారి కున్న అనుమానాలు, పురాతత్త్వశాస్త్ర శాఖవారి, భారత ప్రభుత్వం విద్యాశాఖవారి ఆక్షేపణలు నిరాధారమైనవని, లెక్కపెట్టదగినవి కావని ఆయన అన్నారు. ఇంకా యిలా అన్నారు:—

"120 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్య మివ్వాలని కోరడానికి గల కారణం, ఇది అత్యంత స్వల్పావధిలో (ఐదేళ్లలోనే) తక్కువ వ్యయంతో అత్యధికంగా ఆహార ధాన్యాలు — హెచ్చుగా వరి (30 లక్షల టన్నులు) పండించగలదు. ఇదేకాక రెండు లక్షలకిలోవాట్ల విద్యుచ్ఛక్తికూడా తయారవుతుంది. ఈ ప్రాజెక్టు క్రింద మునిగిపోయే ప్రాంతంచాలవరకు నల్లరాతి ప్రాంతంగనుక, 18 గ్రామాలకన్నా ఎక్కువ మునిగిపోదు. నష్టపరిహారం 35 కోట్లకన్నా ఎక్కువ ఇవ్వనక్కరలేదు. ఈ ప్రాజెక్టు కోసం పెద్ద రైల్వే లైనులుగాని, రోడ్లు గాని వేయనక్కరలేదు. ఎందుకంటే మాచెర్ల స్టేషను నందికొండ ప్రాజెక్టుప్రాంతానికి తొమ్మిది మైళ్ళలో వుంది.

"ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సభవారుచేస్తున్న ప్రతిఘటన సమర్థనీయంకాదు. సిద్ధేశ్వరం ప్రాజెక్టుకు తొలిప్రాధాన్య మివ్వాలని రాయలసీమవారు చేస్తున్నవాదం ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఏమి భావించినా, ఆంధ్ర రాష్ట్రంలోని గుంటూరు నల్లూరుప్రజలకు, హైదరాబాదు సంస్థానంలోని, వరంగల్, నల్లగొండ ప్రజలకు హానికరమైనది. ఇది అలావుండగా ఖోస్లాకమిటీ సిఫార్సుల మేరకు కడప-కర్నూలు కాలువను పెద్దది చేయడంవల్ల రాయలసీమ కెంతో లాభం. సుంకేసుల హెడ్ వర్క్సునుంచి 6000 క్యూసెక్స్ నీరు అదనంగా పారి నాలుగు లక్షల యకరాల భూమి సాగు కాగలదు. రాయలసీమలో కనీసం లక్షన్నర యకరాలు భూమి సాగుకు రాగలదు.

"పురాతత్త్వ శాఖవారు, ఇండియా ప్రభుత్వం విద్యాశాఖవారు నాగార్జునకొండ శిల్పాలు, స్తూపాలు మునిగిపోతాయని ఆందోళనపడడం కూడా సమర్థనీయం కాదు. నాగార్జునకొండ ప్రాంతంలో తవ్వకాలు పూర్తయాయి. ఇంకా ఏవైనా వుంటే ఇక రెండు, మూడు సంవత్సరాలలో పూర్తి చేయవచ్చు. ఈ శిల్పాలను ఆంధ్రలోనో, హైదరాబాదులోనో మ్యూజియంలో భద్రపరచవచ్చు. ఆహారధాన్యాలను విశేషంగా పండించే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు తగలడం సహేతుకం కాదు. పంచవర్ష ప్రణాళిక రెండవ దశలో పెక్కు ప్రాజెక్టుల కోసం 40 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడానికి ప్లానింగ్ కమిషన్ నిర్ణయించింది. నందికొండ ప్రాజెక్టు ఆహారోత్పత్తి విశేషంగా సాగించ గల పెద్ద ప్రాజెక్టు గనుక దీనికి తొలి ప్రాధాన్య మివ్వాలి."

# కలకత్తా పత్రికల మూసివేత

## పూర్తి విచారణ జరగాలని ప్రజాప్రతినిధుల సభలో ప్రధాని పండిట్ నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15 — కలకత్తా నుంచి వెలువడే "టైమ్స్ ఆఫ్ ఇండియా", "నవభారత్ టైమ్స్", "సత్యయుగ్" అనే మూడు దినపత్రికలను హఠాత్తుగా మూసివేయడం అత్యంత శోచనీయమని, ఈ విషయంలో పూర్తి విచారణ జరిపించడం అవసరమని నేడు ప్రజాప్రతినిధుల సభలో ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

ఈ విషయంలో ఇండియా ప్రభుత్వం చర్య తీసుకోవాలా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్య తీసుకోవాలా అన్న ప్రశ్న అంత ముఖ్యం కాదని, ఉభయ ప్రభుత్వాలకు ఈ సందర్భంలో ఏకాభిప్రాయం కలిగివున్నా యని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రధాని నెహ్రూ పేర్కొన్నారు.

అయితే ఈ విషయం, లేక విషయంలో ఒక భాగం, పారిశ్రామిక ట్రిబ్యునల్ ఎదుట పెట్టబడి వున్నది కాబట్టి, ఇప్పుడు మరో విచారణ జరిపించడానికి పూనుకోవడం కష్టం అని ఆయన అన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయంగా చెపుతూ, ఇంత హఠాత్తుగా ఈ పత్రికలు మూసివేసి నందుకుగల కారణాలు ఏమిటో పూర్తి విచారణ జరగడం అవసరం అన్నారు.

ఈ వివాదం యావత్తూ ఇండియాప్రభుత్వం చర్య తీసుకోవలసినట్టిదని పశ్చిమ బెంగాల్ కార్మిక మంత్రి అన్నా డన్న విషయంమీద చెలరేగిన ప్రశ్న పరంపరల మధ్య కలుగజేసుకుని ప్రధాని నెహ్రూ పై జవాబును ఇచ్చారు.

ఈ వివాదకు సంబంధించినంతవరకైతే ఆ పత్రికలలోని జర్నలిస్టులు ట్రిబ్యునల్ విచారణ క్రిందికి వస్తారా అని ప్రొఫెసర్ ముఖర్జీ ప్రశ్నించగా, చట్టాన్ని మార్చకుండా అది సాధ్యం కాదని ప్రధాని అన్నారు. అది నిమిషాలమీద జరిగేది కాదన్నారు.

అయితే ఆర్డినెన్సు జారీచెయ్యవచ్చుగదా అని మరో సభ్యుడు సూచించాడు.

పారిశ్రామిక ట్రిబ్యునల్ చట్టం క్రిందకు జర్నలిస్టులు రాకపోతే, వారు ట్రిబ్యునల్ ముందు తమ వాదాన్ని చెప్పకునే అవకాశం లేకపోతే, ఆ ప్రత్యేక విషయంలో ప్రభుత్వం విచారణ జరిపించవచ్చుకదా అని శ్రీమతి రేణు చక్రవర్తి అడిగారు.

ట్రిబ్యునల్ విచారణకు ఆటంకం కాకుండా ప్రత్యేక విచారణ జరిపించడం సాధ్యమైతే అలా చెయ్యడానికి ఆలోచిస్తామని ప్రధాని అన్నారు.

శ్రీ ద్వివేదీ ప్రశ్నకు కార్మిక శాఖామంత్రి శ్రీ గిరిగారు జవాబిస్తూ, ఈ పత్రికల మూసివేత కారణంగా కార్మికులకు ఇవ్వవలసిన పరిహారం, సహాయం, ఇతర బాకీలు మొదలైన వాటి పరిష్కారంకోసం ఈ వివాదాన్ని ట్రిబ్యునల్‌కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నివేదించిందని తెలియజేశారు.

హఠాత్తుగా నిరుద్యోగులైన పనివారి పట్ల ప్రభుత్వం సానుభూతి కలిగి వున్నదని, వెంటనే వారికి యజమానులు మరో పని చూపగలరనే ఆశిస్తున్నదని ఆయన అన్నారు. ఈ విషయం రాష్ట్రప్రభుత్వ దృష్టిలో కూడా వుందన్నారు.

పత్రికలు మూసివెయ్యడానికి యజమానులు ఆర్థికమైన కారణాలను చెపుతున్నారని, పత్రికలను నష్టానికి నడుపుతున్నామంటున్నారని శ్రీ గిరిగారు తెలియజేశారు.

ప్రజాభిప్రాయాన్ని రాజకీయాలనుకంట్రోలు చెయ్యాలనుకునే కొద్దిమంది వ్యక్తుల స్వార్థంవల్ల ఇలాంటి ఇబ్బందులు ఇకముందు కూడా వస్తాయని ప్రభుత్వం గ్రహించిందా అని ఒక సభ్యుడు అడిగాడు.

జర్నలిస్టులకు కూడా వర్కర్ల హోదా ఇచ్చేటట్లు చట్టం సవరించబడాలని వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ తీర్మానించిన సంగతి ప్రభుత్వానికి తెలుసునా అని డాక్టర్ లంకసుందరం అడిగారు. ఆ విషయాన్ని ప్రభుత్వ పరిశీలిస్తున్నదని గిరిగారన్నారు.

కలకత్తాలోని ఈ మూడు పత్రికలలోని పెట్టుబడి అంతకన్న లాభదాయకమైన సిమెంటు ఫ్యాక్టరీకి మార్చబడుతున్నదన్న మాట నిజమేనా అని శ్రీమతి రేణు చక్రవర్తి ప్రశ్నించగా, తమకు తెలియదని గిరిగారన్నారు.

ఈ మూడు పత్రికలలోను ఒకటి నాలుగు నెలలక్రితమే కలకత్తా సంపుటి ప్రారంభించిందని, ఇతరత్రా పర్మనెంటు స్థానాలలో వున్న జర్నలిస్టులను చేర్చుకొన్నదని, ఇప్పుడీ మూసివేత చాల దారుణమని ప్రొఫెసర్ ముఖర్జీ అన్నారు.

ఈ విషయాలను కలకత్తా జర్నలిస్టుల సంఘం ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నదని గిరిగారన్నారు.

### స్టేట్స్ కౌన్సిల్‌లో ప్రస్తావన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 — కలకత్తా నుంచి వెలువడే "టైమ్స్ ఆఫ్ ఇండియా" పత్రిక, దానికి సంబంధించిన "సత్యయుగ", "నవభారత్" పత్రికలు నోటీసు లేకుండా ఆపుచేయబడడం గురించి నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు అడిగిన ప్రశ్నకు కార్మిక శాఖా మంత్రి శ్రీ గిరిగారు జవాబిస్తూ, ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చర్య తీసుకొంటున్నదనీ, పనివారి హక్కులు రక్షించబడగలవనీ చెప్పారు.

ఈ మూడు దినపత్రికలు ఆపివేయబడడం అందులో పనిచేసే సుమారు 800 మంది పనివారు నిరుద్యోగులు కావడం జరిగిందనీ, ఈ విషయం రాష్ట్రప్రభుత్వానికి సంబంధించిందనీ, ఈ కేసంతా మధ్యవర్తి తీర్పుకు నివేదించబడిందనీ మంత్రి తెలియజేశారు.

## ఆంధ్రా పోస్టల్ సర్కిల్

### కర్నూలులో ప్రారంభానికి ఏర్పాట్లు

మద్రాసు, సెప్టెంబర్ 15 — అక్టోబర్ నెల మొదటి తేదీనాడు ఆంధ్రా పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయాన్ని కర్నూలులో పని చేయించడానికి ఏర్పాట్లు పూర్తి చేయబడినట్లు తెలుస్తున్నది.

మద్రాసు పోస్టుమాస్టర్ జనరల్ ఆఫీసులో పనిచేస్తూ ఆంధ్రా పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయానికి ట్రాన్స్‌ఫర్ కాగల ఉద్యోగులకు వారి అసలు వేతనంలో నూటికి 12½ వంతులు (కనీసం 15 రూపాయల వరకు) కాంపెన్సేటరీ అలవెన్సుగా ఇస్తారని తంతి తపాలాశాఖ డైరెక్టర్ జనరల్ నేడొక ప్రకటన చేశారు.

## విపణివీధి

### సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 15 —

| అమ్మకం వస్తు | రు. | అ. | పై |
|---|---|---|---|
| సవరనుచిల్లరధర | 58 | 8 | 0 |
| పాత్లా బంగారం | 88 | 10 | 0 |
| మూనా బంగారం | 86 | 12 | 0 |
| వెండి పందయలాలు | 153 | 0 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

| | |
|---|---|
| (531 పౌనులు) మిషన్ సరకు | 230-0-0 |
| వేరుసెనగ నూనె బజారుధర:— | |
| 3% ఎస్.ఎస్.ఎ. రెడీ | 458-0-0 |
| కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్ | |
| రాజా బ్రేండ్ | 81-12-9 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-9 |
| ఆముదం 500"తిరుపత్తూరు" | 310-0-0 |
| సేలమ్ లోటస్, స్వాన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాలో సహా | 28-8-9 |

### పంచదార (2 అందర్)

ఫ్రీ మార్కెట్ ధరలు:—

| | |
|---|---|
| ప్యారీస్, కామ్నూర్, సామల్లకోట | 90-0-9 |
| ఉయ్యూరు | 91-8-9 |

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 15 —

| అమ్మకం వస్తు | రు అ పై |
|---|---|
| పాత్లా బంగారం రెడీ | 87-7-0 |
| వెండి 100 తులం | 157-10-0 |
| సవరను | 57-12-0 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 14 —

| | |
|---|---|
| నేటి ఓపెనింగ్ | 33.25 |
| నేటి క్లోజింగ్ | 33.18 |

1953 సెప్టెంబర్ 16, బుధవారం

విజయనామ సంవత్సర భాద్రపద శుద్ధ అష్టమి

అష్టమి రా॥ 9-45 గంటలవరకు

జ్యేష్ఠ ప॥ 10-15 గంటలవరకు

వర్జ్యం: రా॥ 6-22 నుంచి 7-59 గం॥లకు

# కొరియాలో భారత సైనికుల నడత

## జనరల్ థోరట్ ప్రశంస

శాంతినగర్ (కొరియా), సెప్టెంబర్ 13 — యుద్ధఖైదీలను తమఆధ్వర్యంలోనికి స్వీకరించడంలో భారతీయ సైనికదళాలు ఇంతవరకు న్యాయసమ్మతంగా, నిష్పాక్షికంగా ప్రవర్తించినందుకు వారి పేరాని మేజర్-జనరల్ ఎస్. పి. పి. థోరట్ నేడు ప్రశంసించారు.

ఆయన భారత సైనికులను ఉద్దేశించి ఇంకా యిలా అన్నారు:

"మీరు సమదీక్షోత్సాహంతో నిర్విరామంగా పని చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వున్నది. యుద్ధఖైదీలతో వ్యవహరించడంలో ఓరిమితో, కడు మెలకువతో ప్రవర్తిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

"ఇండియా మనపై గురుతరమైన బాధ్యతను వుంచింది. మీరు మీ విధులను ప్రశంసనీయంగా నిర్వర్తించి ఇండియా గౌరవ ప్రతిష్ఠలకు వన్నె తేగలరనే నమ్మకం నాకు పూర్తిగా వున్నది."

భారత సైనికులు తమపట్ల ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలను శ్లాఘిస్తూ, అందుకు ధన్యవాదాలర్పిస్తూ కొందరు యుద్ధఖైదీలు జనరల్ థోరట్‌కు లేఖలను వ్రాసినట్టు ఒకభారత ప్రతినిధి వివరం చేశారు.

గుప్త ఆదాయాన్ని గురించి ప్రభుత్వానికి తెలిపినవారికి 1952 జనవరి ఒకటవ తేదీ వరకు 1,15,225 రూపాయలు బహుమతి ఇవ్వబడినవని మంగళవారంనాడు పార్లమెంట్‌లో డిప్యూటీ ఆర్థిక మంత్రి వివరించారు.





## సౌత్ బస్తర్ ఫారెస్టు డివిజన్

ప్రజలకు యిందుమూలమున తెలియజరచున దేమనగా, యీ డివిజన్ శాఖాకు దిగువ అయిటముల సాలుసరి వేలం అమ్మకములు 1953 అక్టోబరు 26 నుండి 28 వరకు ప్రతిరోజు మ. 12 గం॥ లకు ప్రారంభించి జగదల్‌పూర్ సౌత్‌బస్తర్ డివిజన్, డివిజనల్ ఫారెస్టు ఆఫీసువద్ద జరుగును.

1 అన్ని రేంజీల నిలిచి యున్నట్టియు, ఎండి కొట్టినట్టియు చెట్లు.

2. సుక్మా, బిజాపూర్ కుట్రురేంజీల తెండు ఆకులు.

3 దంతెవాడ, గిడాం సుక్మా బిజాపూర్ రేంజీల పుల్‌బహోరి ఆకులు

4 భోపాల్ పట్నం బిజాపూర్, గొల్లపల్లి రేంజీల ఛెయిర్ మక్తా.

5. గొల్లపల్లి రేంజి వెదురు కంట్రాక్టు.

2. పాట పెట్టదలచినవారు ఒక్కొక్క కంట్రాక్టునకు రు. 500/- లు ధరావతు సొమ్ము డిపాజిటుచేయవలెను అట్లు డిపాజిటు చేయబడిన సొమ్ము గెలుపొందని పాటదారులకు వేలం ముగిసిన తరువాత వాపసు చేయబడును

3. పాటదారు తాను పాట పెట్టదలచిన మొత్తమువరకు [illegible] లకు ముందుగా [illegible] కుండా, [illegible] డిపార్టుమెంటు వారిచే నిర్ణీతమైన [illegible] ములో తహశీల్దారు చేతగాని, రెవిన్యూ సబ్ డివిజనల్ ఆఫీసరుచేతగాని సంతకం చేయించిన సాల్వెన్సీ సర్టిఫికేటు పొందిన ఒక హామీదారుని వెంటబెట్టుకొని వేలముకు రావలెను లేనిచో సదరు పాటదారు పాట పెట్టుటకు అనుమతింప బడదు.

4. నిషేధింపబడిన కంట్రాక్టర్లుగాని, ఫారెస్టు బాకీలు చెల్లించకుండ బకాయీలు వున్న కంట్రాక్టర్లు గాని పాట పెట్టుటకు వీలు లేదు.

5. వివరములుగల నోటీసు సామానుల జాబితా డివిజనల్ ఆఫీసునుండి వేలముజరుగు తేదీకి సుమారు ఒక నెలకు ముందే పొంద వచ్చును.

6. అమ్మకం యితర షరతులు వేలం పమయములో తెలుప బడును మిగతా వివరములకు పాట పెట్టదలచినవారు దిగువ సంతకం దారుకు వ్రాయవచ్చును

కే. వై. రావు,
డివిజనల్ ఫారెస్టు ఆఫీసరు సౌత్ బస్తర్ డివిజన్, పి. ఓ. జగదల్‌పూర్, బస్తర్ డిస్ట్రిక్టు, ఎం. పి.

# శాస్త్రి ట్రిబ్యునల్ తీర్పు

## చట్ట సమ్మతమేనని అప్పీలుకోర్టు నిర్ణయం

బొంబాయి, సెప్టెంబర్ 14 — శాస్త్రి ట్రిబ్యునల్‌లో ఒక సభ్యుడికి బ్యాంకులలో ఆర్థిక ప్రయోజనాలున్నాయన్న ఆరోపణ దృష్ట్యా ఆ ట్రిబ్యునల్ ఇచ్చిన అవార్డు చెల్లనేరదని బ్యాంకి ఉద్యోగుల సంఘం చేసిన వాదనను నేడు అఖిల భారత కార్మిక తగాదాల అప్పీలు కోర్టు (అప్పిలేట్ ట్రిబ్యునల్) త్రోసిపేసింది. ఈ అప్పీలు కోర్టు స్పెషల్ బెంచి ప్రస్తుతం శాస్త్రి అవార్డుపై బ్యాంకులు, ఉద్యోగులు చేసిన అప్పీళ్ళను విచారిస్తున్నది.

శాస్త్రి ట్రిబ్యునల్‌లో ఒక సభ్యులైన శ్రీ ఎం. ఎల్. టన్నన్‌కు ట్రిబ్యునల్‌లో సభ్యుడుగా నియమించబడే ముందువరకు బ్యాంకు వాటాలు గలవని, సభ్యత్వం ముగిసినవెంటనే ఆయన తిరిగి బ్యాంకు వాటాలను కొన్నాడని ఉద్యోగుల సంఘం వాదించింది.

ట్రిబ్యునల్ పనిచేసినకాలంలో శ్రీ టన్నన్ చట్ట నిబంధనల నన్నిటినీ సంతృప్తిపరిచారని సెంట్రల్ బ్యాంకు, బ్యాంకి ఆఫ్ ఇండియా తరపున శ్రీ హెచ్. ఎం. సీర్వాయ్ వాదించారు.

అప్పీలు ట్రిబ్యునల్ ఈ తీర్పు చెప్పిన తర్వాత బ్యాంకి ఉద్యోగులు ఒక సమావేశం జరిపి, తమ పోరాటాన్ని మానివేయాలని, శాస్త్రి అవార్డును రద్దుచేయించడానికి హైకోర్టుకు అప్పీలుచెయ్యాలని తీర్మానించారు.

## తంతి-తపాలా శాఖలో మోసాలు

### గత ఏడాదికంటె రెట్టింపు పెరిగినవట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14 — 1950-51 లో ఇండియా తంతి-తపాలాశాఖలో మోసాలు హెచ్చుగా జరిగినందున నష్టం హెచ్చిందని ఆ శాఖ ఆడిట్ రిపోర్టులో పేర్కొనబడింది. ఈ రిపోర్టును ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ నేడు ప్రజాప్రతినిధులసభలో ప్రతిపాదించారు.

1950-51 లో జరిగిన మోసాలసంఖ్య 643, నష్టమైనసొమ్ము రూ 8,19,667 అంటే గత ఏడాదికంటె రెండు లక్షలు హెచ్చునష్టం అన్నమాట.

ఈ నష్టాలలో సేవింగ్సు బ్యాంకి ఖాతాలో రూ 99,000 ఇన్సూర్ చేసిన వస్తువులు, తదితర నష్టాలలో, రూ 1,06,000. మనియార్డర్లలో రూ 73,000 వున్నవి. మొత్తం మీద వీటన్నింటిలోను మోసాలు గత ఏడాదికంటె రెట్టింపు అయినవి.

ఈ మోసాలు జరిగిన కేసులలో (నూటికి 71 వంతులకు) ఆ శాఖల ఉద్యోగులు కారకులుగా వున్నారు. వీటికిందవచ్చిన నష్టం 5,22,920 రూపాయలు. అంటే మొత్తంలో నూటికి 64 వంతులు. గత ఏడాది 304 కేసులలో (నూటికి 55 వంతులు) రూ 3,29,134 (నూటికి 53 వంతులు) మాత్రమే నష్టం వచ్చింది.

ఫలానావారు కారకులని చెప్పడానికి అవకాశం లేని కేసులు 150 (నూటికి 23 వంతులు) నష్టంవచ్చినసొమ్ము రూ. 2,66,552 (నూటికి 32 వంతులు) గత ఏడాది కనిపించిన కేసులు 172 (నూటికి 31 వంతులు) నష్టం వచ్చిన సొమ్ము రూ. 2,44,583 (నూటికి 39 వంతులు)

సర్కిల్స్ వారిగా చూస్తే ఉద్యోగులఅశ్రద్ధ అయోగ్యతవల్ల సెంట్రల్ సర్కిల్ (నూటికి 98 వంతులు) పశ్చిమ బెంగాల్ సర్కిల్ (నూటికి 89) మద్రాసు సర్కిల్స్ (నూటికి 71)లో హెచ్చునష్టం వచ్చింది. కేవలం ఉద్యోగుల కారణంగా బొంబాయిలో నూటికి 44 వంతులు, యు. పి. లో 38 వంతులు నష్టం వచ్చింది.

బహిష్టు
"దేవీ పిల్సు" (Regd. No CDL/698) ఏ కారణముచేతనైననూ, యెన్నినెలలుగా ఆగిన బహిష్టును గ్యారంటీగా వెంటనే జారీచేయును. వేనవేలు సేవించి తృప్తి పొందియున్నారు. గ్యారంటీగల ఔషధము. వకటి మందును వాడి నెరవేరకుంటే ధర (Ordinary) రు. 8-8-0 కొన్ని నెలలుగా ఆగిన వాటికి (Special) రు. 10-8-0. పి. పి. ప్రత్యేకము.
గర్భనిరోధం
సంతానమునిరోధించుటకు, "స్టెరిక్ పిల్సు" (Regd. No 266) 12 రోజులు సేవించిన శాశ్వతముగా 8 సం. లకు గర్భము కలుగదు. బహిష్టు మామూలుగా రాగలదు. వేనవేలు సేవించి తృప్తి పొందియున్నారు. గ్యారంటీగల ఔషధము. (స్టెరిక్ జెల్లి) వాడినచో సంపూర్ణంగా సంతానము కలుగదు. పిల్సు రు. 12-0-0 జెల్లి రు. 8-8-0. పి. పి. ప్రత్యేకము.
SEENU & COMPANY
POST BOX NO. 1635 MADRAS-1





Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS
సంపుటి: 16 సంచిక: 219
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
17-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## లేపాక్షి కుడ్య చిత్ర పరిరక్షణ

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 15— భారత ప్రభుత్వం పురాతత్వశాఖకు చెందిన రసాయన శాస్త్రజ్ఞులు శాంబేకర్వాలా (బరోడా), లేపాక్షి (అనంతపురం) కుడ్య చిత్రాలను ఎప్పటికప్పుడు రసాయన శాస్త్రపద్ధతులతో పరిరక్షిస్తున్నారు.

లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయంలో ఈ చిత్రాలున్నవి. ఇవి విజయనగర సంప్రదాయపు ఉత్తమ కుడ్య చిత్రాలు. వీటి రంగులు రాలిపోకుండ రసాయన శాస్త్రజ్ఞులు జాగ్రత్తపడుతున్నారు. భావి తరాలవారికోసం వీటి ఫొటోలు, ప్రతికృతులు కూడా సిద్ధపరచబడుతున్నాయి.

# "కాంగ్రెస్‌వాది మాత్రమే ఆంధ్ర ప్రభుత్వ నాయకుడు కావాలి"

## మంత్రివర్గ నిర్మాణ సమస్యపై ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం చర్చల ధోరణి

### పంతులుగారు అసోసియేటెడ్ సభ్యులుగా చేరితే చాలునని కొందరు ప్రముఖుల సూచన

మద్రాసు, సెప్టెంబర్ 16— ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గసభ నేడిక్కడ శ్రీ నీలం సంజీవరెడ్డిగారి అధ్యక్షత క్రింద సమావేశమై నూతనాంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గ స్థాపనకు సంబంధించిన ప్రధాన సమస్యలను చర్చించింది.

ఇప్పటివరకు జరిగిన చర్చల ధోరణినిబట్టి ఆంధ్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించగల వ్యక్తి కాంగ్రెసువాది అయివుండడం అవసరమని సభ్యులు పట్టుదల చూపినట్లు తెలుస్తున్నది.

శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు తమ పార్టీని వదలి కాంగ్రెసు పక్షంలో చేరదలచిన పక్షంలో ప్రభుత్వ స్థాపనలో వారితో సహకరించడానికి కాంగ్రెసువారికి అభ్యంతరం లేదని కూడా సభ్యుల వైఖరివల్ల విశదమైంది.

నేటి ఉదయం సమావేశమైన కార్యవర్గం పదిలో 3½ గంటల సేపు నిర్విరామంగా చర్చ జరిగినపిమ్మట సభ తిరిగి రాత్రికి వాయిదా వేయబడింది. నేటిరాత్రి సమావేశంలో ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన వివిధ సమస్యలను గురించి ప్రధానమైన 'రాజకీయ' తీర్మానం జరుగగలదని భావించబడుతున్నది.

ఆంధ్రరాష్ట్రంలో మంత్రివర్గ నిర్మాణానికి గాను ఇతర ప్రజాస్వామిక పక్షాలతో కాంగ్రెసు పక్షం ఏ సూత్రాలపై సహకరించగలదన్న విషయాన్ని తీర్మానం విశదీకరించవచ్చునని కార్యవర్గం ప్రతినిధులొకరు సూచించారు.

మంత్రివర్గ నిర్మాణాన్ని గురించీ, విశేషించి ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ ప్రకాశం పంతులుగారితో తను సంప్రదింపుల వైఖరిని గురించీ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు మొట్టమొదట సభ్యులకు వివరించినట్లు, సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి కాంగ్రెసు అవలంబించదగిన విధానాన్ని సూచించవలసిందిగా సభ్యులను శ్రీ రెడ్డిగారు కోరినట్లు తెలుస్తున్నది.

ఢిల్లీలో జరుగనున్న కాంగ్రెసు కార్యవర్గ సభ్యులతోనూ, భారత ప్రధాని పండిట్ నెహ్రూతోనూ తాము కొనసాగించవలసిన సంభాషణల విషయమై ఆంధ్ర ప్రదేశ్ కార్యవర్గం సలహాను శ్రీ సంజీవరెడ్డిగారు అర్థించారని ఒక కార్యవర్గ సభ్యుడు తెలియజేశారు.

మంత్రివర్గ నిర్మాణం సందర్భంలో శ్రీ సంజీవరెడ్డిగారు చేసిన సమీక్షనుబట్టి శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెస్ పక్షంలో చేరడం సంభవమని సభ్యులు తలుస్తున్నారు.

శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరి మంత్రివర్గాన్ని స్థాపించడానికి సభ్యులు సుముఖులై వున్నట్లుకూడా తెలుస్తున్నది

ఆంధ్ర ప్రభుత్వానికి నాయకుడు కాగల వ్యక్తి కాంగ్రెస్‌వాదిగా ఉండి తీరవలెనని సభ్యుల దృఢాభిప్రాయమైనట్టు ప్రసంగ ధోరణి వ్యక్తం చేసింది.

ప్రజా-సోషలిస్ట్‌పార్టీ బాధ్యతలనుంచి శ్రీ ప్రకాశంగారికి విముక్తి కలగజేస్తూ, ఆ పార్టీ చేసిన తీర్మానంతో తమకు నిమిత్తం లేదనీ, శ్రీ ప్రకాశంగారి నాయకత్వమే తమకు సంబంధించిన విషయమనీ కొందరు సభ్యులు వాదించినారట.

శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో చేరిపోదలచిన పక్షంలో వారితో సహకరించడానికి కాంగ్రెస్‌వారికి ఏవిధమైన అభ్యంతరం వుండబోదు.

శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో పూర్తిసభ్యుడుగా చేరవలసిన అవసరం లేదని, ఆంధ్ర శాసనసభ కాంగ్రెసు పక్షంలో సహ సభ్యుడుగా చేరినా చాలునని ఆంధ్ర కాంగ్రెసు వర్గాల అభిప్రాయమైనట్టు తెలుస్తున్నది

శ్రీ సంజీవరెడ్డిగారి సమీక్ష తరువాత మంత్రులు శ్రీ యన్. శంకరరెడ్డి, యన్. వి. పి. పట్టాభి రామరావు, శ్రీ బి. కూర్మన్న, అల్లూరి బాపినీడుగార్లు చర్చలో పాల్గొన్నారు.

మొత్తం కార్యవర్గసభ్యులు 21 మందిలో ఈ క్రింది 16 మంది సభకు హాజరైనారు: శ్రీ నీలం సంజీవరెడ్డి (అధ్యక్షులు), కాకాని వెంకటరత్నం, అల్లూరి సత్యనారాయణరాజు మాగంటి బాపినీడు, వి. సి. కేశవరావు, పంతా నారాయణప్ప, యల్. లక్ష్మణదాసు, బి కూర్మన్న, యం వెంకటరాజు, బెజవాడ గోపాలరెడ్డి, మొసలికంటి తిరుమలరావు, యన్. పి. చెంగల్వరాయనాయుడు, యం పల్లంరాజు, యన్. శంకరరెడ్డి, శ్రీమతి అమ్మన్నరాజాగార్లు.

ప్రత్యేకాహ్వానంపై ఈ క్రింది 17 మంది సభకు హాజరైనారు: శ్రీ యుతులు పి. రంగారెడ్డి, టి నాగేశ్వరరావు, బ్రహ్మానందరెడ్డి, ఏ. వెంకట్రామయ్య, సి పిచ్చయ్య, యం చిట్టి, యన్. శ్రీనివాసరావు, యం రాజేశ్వరరావు, ఏ. సి. సుబ్బారెడ్డి, కె. బలరామిరెడ్డి, వి కూర్మయ్య, కళా వెంకటరావు, కె, కోటిరెడ్డి, డి సంజీవయ్య. (సహకారమంత్రి) డాక్టర్ యం. వి. కృష్ణరావు (విద్యాశాఖ మంత్రి). శ్రీ యస్. బి. పి. పట్టాభిరామారావు. (గ్రామాభ్యుదయ శాఖమంత్రి) శ్రీమతి టి కోటమ్మ రెడ్డి.

### తీర్మానాలు

ఆంధ్రరాష్ట్ర అవతరణ శుభసమయంలో ఆంధ్ర ప్రజానీకానికి ఆంధ్రరాష్ట్ర ప్రస్తుతరీతిను, ఈ చరిత్రలో కాంగ్రెసు నిర్వహించిన చరిత్రాత్మక పాత్రను తెలుపుతూ ఒక రాష్ట్రావతరణ సంచికను చక్కగా తీసుకొని వచ్చుటకు, దానిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసుతరఫున ప్రచురించుటకు ఈ క్రిందివారితో ఒక ఉపసంఘాన్ని నియమిస్తూ తీర్మానించడమైంది ఈ ఉపసంఘంలో శ్రీ కళా వెంకటరావు (కన్వీనరు), బి. గోపాలరెడ్డి, శ్రీ ఎమ్. తిరుమలరావు, శ్రీ డి సంజీవయ్య, చదలవాడ పిచ్చయ్యగారలు.

ఆగస్టు 15వ తేదీనుండి గోదావరినది విజృంభించడంవల్ల కని, విని ఎరుగనివిధంగా వరదలు రావడంతో గోదావరీ ప్రాంతం తీరని నష్టానికి గురియైపోయినది.

కోట్లాది రూపాయల విలువగల ఆస్తిపాస్తులు నష్టమైపోయినవి పంటలు, పశువులు నశించిపోయినవి. ఈ విధంగా ఘోర విపత్తుకు గురియైన గోదావరీప్రాంత సోదరప్రజానీకానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం తన హృదయపూర్వక సానుభూతిని వెల్లడిస్తూ వున్నది.

వరదబాధిత ప్రజల సహాయార్థం కేంద్ర, మద్రాసు కాంగ్రెసు మంత్రివర్గాలు చేసిన, చేస్తున్న సహాయకార్యక్రమానికి ఈ సంఘం తన సంతోషాన్ని ప్రకటిస్తూ ప్రధానమంత్రి నెహ్రూను ముఖ్యమంత్రి రాజాజీని అభినందన చేస్తున్నది

ప్రభుత్వంతోపాటు అనధికార ప్రజాసంఘములు, పత్రికలు ఈ సహాయ కార్యక్రమానికి తమ శక్తివంచనలేకుండా చేస్తున్న సేవకు ఈ సంఘం కృతజ్ఞతను వెల్లడిస్తున్నది.

దీనులగు వరద బాధిత ప్రజల సహాయార్థం పెద్ద మొత్తం దానంచేసిన దాతలకు, శక్తికొద్దీ ఉదారముగా దానమిస్తున్న ప్రజానీకానికి ఈ సంఘం తన ధన్యవాదాలనందిస్తున్నది. ఈ సందర్భంలో రామకృష్ణమిషన్ వారు చేస్తున్న సేవను ఈసంఘం ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ చేసినదానితో మాత్రమే తృప్తిపడక ఇంకనూ పెద్ద మొత్తాలను మంజూరుచేసి ఇంకా కొంతకాలం సహాయకార్యక్రమం కొనసాగించవలసిందిగా ఈ సంఘం కోరుతున్నది.

ఆంధ్ర దేశంలో అధీన కాంగ్రెసు సంఘాలు, కాంగ్రెసువాదులు తాము వసూలుచేసిన డబ్బును ఆ. ప్ర. కా. అధ్యక్షుని ద్వారా వారికి అందజేయగలందులకు కోరుతూ తీర్మానించడమైనది ఆంధ్ర విద్యార్థులు వరదబాధిత ప్రజల సహాయార్థం చేసిన కృషి ఎడల శ్రమను ఈ సంఘం ప్రశంసిస్తున్నది.

అక్టోబరు 1వ తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ శుభసమయాన ఆంధ్రదేశంలోని అన్ని గ్రామాలలో, పట్టణాలలో ఆంధ్రరాష్ట్ర

(మిగతా 6 వ కాలంలో)



ఆంధ్ర ప్రభుత్వంలో వివిధ శాఖాధిపతులుగా నియమించబడిన స్పెషల్ ఆఫీసర్లకు గవర్నర్ శ్రీప్రకాశ రాజభవన్‌లో విందుచేసినప్పటి ఫోటో. ఇందులో ముఖ్యమంత్రి రాజాజీ, ఆంధ్ర ప్రత్యేకోద్యోగి శ్రీ త్రివేదీ, సలహాసంఘం సభ్యులు శ్రీయుతులు విశ్వనాథం, సంజీవరెడ్డి, లచ్చన్న గార్లను, మద్రాసు ప్రభుత్వంలో ఆంధ్ర మంత్రులను చూడవచ్చు

# 391 మంది ఉద్యోగులతో ఆంధ్ర సెక్రటేరియట్

## వారిలో ఆంధ్రేతరులు 11 మంది మాత్రమే

మద్రాసు, సెప్టెంబర్ 16: ఏడు శాఖలతో కూడిన ఆంధ్రా సెక్రటేరియట్‌కు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులతో సహా మొత్తం 391 మంది కేటాయింపబడినారు. వీరిలో ఆంధ్రేతరులు 11 మంది మాత్రమే.

ఆంధ్రా సెక్రటేరియట్‌కు చెందిన వివిధ శాఖల కార్యదర్శులకు వారిశాఖలకు రాగల ఉద్యోగుల జాబితాను నేడు అందజేశారు ఆయా కార్యదర్శులు తమకింది ఉద్యోగులకు వారి కేటాయింపులను గురించి వివరించారు

ఆంధ్రరాష్ట్రానికి కేటాయింపబడినఉద్యోగులందరూ బహుశా 22వ తేదీన మద్రాసు సెక్రటేరియట్ బాధ్యతల నుంచి విడుదల కాగలరని, 25 లేదా 26 తేదీలలో స్పెషల్ ప్యాసింజరు రైలులో బయలుదేరి కర్నూలు వెళ్ళగలరని తెలుస్తున్నది.

ఆంధ్రా సెక్రటేరియట్‌కు కేటాయింపబడిన 391 మందిలోను ప్రొమోట్ చేయబడిన ఆంధ్ర ఉద్యోగులు 35 మంది వున్నట్లు తెలుస్తున్నది లోయర్ గ్రేడ్ గుమాస్తాలు, టైపిస్టులుగా దాదాపు 53 మందిని కొత్తగా రిక్రూట్ చేయవలసి వుంటుందట కూడా.

మద్రాసు రాష్ట్రం సెక్రటేరియట్‌లో ఇప్పుడు 12 శాఖలు వుండగా ఆంధ్ర రాష్ట్రానికి 7 శాఖలను మాత్రమే ఏర్పాటు చేశారు.

ఆంధ్రా సెక్రటేరియట్‌లోని ఏడు శాఖలు, వాటి కార్యదర్శుల పేర్లు ఇవి:—

పబ్లిక్ సెక్రటరీ (పబ్లిక్, పోలీసు, లా అండ్ ఆర్డర్, సమాచారం, పబ్లిసిటీ) శ్రీయుతులు ఓ పుల్లారెడ్డి జాయింట్ సెక్రటరీ (హోం) సి నరసింహంగార్లు

రెవెన్యూ సెక్రటరీ శ్రీయుతులు యం. టి రాజు, పబ్లిక్ వర్క్సు సెక్రటరీ ఎస్ చక్రవర్తి, ఫైనాన్స్ సెక్రటరీ యం. ఎ వెంకటరామానాయుడుగార్లు

విద్య, ఆరోగ్యం, స్థానిక స్వపరిపాలన శ్రీ యుతులు ఎస్. ఆర్. కె వార్; అభివృద్ధిశాఖ వి కె. రావు, డెవలప్‌మెంటు కార్యదర్శి ఆర్. ప్రసాదిగార్లు

పోతే అన్నిశాఖలకుమొత్తం 14 డిప్యూటీ కార్యదర్శులు వుండగలరని, వీరిలో ఇద్దరు ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసర్లు (ఆంధ్రేతరులు) న్యాయశాఖలోను, అభివృద్ధిశాఖలోను వుంటారని తెలుస్తున్నది

వీరుకాక అసిస్టెంటు సెక్రటరీలు 19 మంది, సూపరింటెండెంటులు 82 మంది, అప్పర్ డివిజన్ గుమాస్తాలు 143 మంది, లోయర్ డివిజన్ గుమాస్తాలు 64 మంది స్టెనోలు, టైపిస్టులు 72 మంది వున్నారు.

11 మంది ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసర్ల (ఆంధ్రేతరుల) లోను ఇద్దరు డిప్యూటీ సెక్రటరీలు, ఇద్దరు అసిస్టెంటు సెక్రటరీలు, ఇద్దరు సూపరింటెండెంటులు, 5 గురు అప్పర్ డివిజన్ గుమాస్తాలు వున్నారు వారి పేర్లు ఇవి:—

న్యాయశాఖలో డిప్యూటీ కార్యదర్శి శ్రీ ఎం. కె నారాయణస్వామి అయ్యర్, అదే శాఖలో సూపరింటెంటు శ్రీ కె. కె. సుందరం అభివృద్ధిశాఖలో డిప్యూటీ కార్యదర్శి శ్రీ టి. ఐ. పీతాంబరావారి. అసిస్టెంటు కార్యదర్శి శ్రీ కె ఏ. అరులానందం, సూపరింటెంటు శ్రీయుతులు పి ఎస్. సుబ్రహ్మణ్యం కె శంకరన్ నాయర్‌గార్లు మరినల్గురు ఆ శాఖలలో అప్పర్ డివిజన్ గుమాస్తాలు, పబ్లిక్ హెల్తుశాఖ అసిస్టెంటు కార్యదర్శి శ్రీ టి. పి. కోదండరామన్‌గార్లు:

స్త్రీలు మొత్తం 5 గురు మాత్రమే.

ఆంధ్రా సెక్రటేరియట్‌లో వివిధ శాఖలకు కేటాయింపబడిన ఆఫీసర్ల పేర్లు ఇవి:—

(1) హోం శాఖ

అసిస్టెంటు సెక్రటరీలు 3. శ్రీయుతులు బి ఆర్. కె శాస్త్రి. ఐ. ఎ యస్, డి రఘురాం, ఎల్. శ్రీరాములు గార్లు.

(మిగతా 5 వ పేజీలో)

# "కాంగ్రెస్ వ్యతిరేక మిశ్రమ ప్రభుత్వం ఏర్పడాలి"

## —ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ తీర్మానం

విజయవాడ, సెప్టెంబర్ 16— ఆంధ్రరాష్ట్రంలో ఒక కనీస కార్యక్రమం ప్రాతిపదికగా, కాంగ్రెసు వ్యతిరేక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజాస్వామిక భావాలు కల శాసనసభ్యులందరు పూనుకోవాలని కోరుతూ ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ నేడొక తీర్మానం చేసింది.

ఈ సందర్భంలో ప్రజా వ్యతిరేక మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు, కృషీకార్ లోక్ పార్టీ నాయకుల ఎత్తుగడలకు ఆంధ్ర ప్రజలు మోసపోరాదని కూడా తీర్మానంలో హెచ్చరించబడినది.

గత జనరల్ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ ఓడిపోయి కూడా, ఆంధ్రరాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాను చేసే ప్రయత్నాలు భగ్నమయ్యే పక్షంలో ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పాటు తప్ప గత్యంతరం లేదనే విషప్రచారంతో ప్రజల మనస్సులను గందరగోళ పెట్టి పెడమార్గాన్ని పట్టించడానికి కృషి చేస్తున్నదని తీర్మానంలో పేర్కొనబడింది.

ఆంధ్రలో కాంగ్రెసు ప్రభుత్వాన్నిగాని, ప్రెసిడెంటు పరిపాలనను గాని ప్రజలు సహించరాదని పేర్కొంటూ, ఆంధ్ర రాష్ట్రము, ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదమిచ్చే ఒక కనీస కార్యక్రమం ప్రాతిపదికగా కమ్యూనిస్టు పార్టీతో చేరి మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆంధ్ర శాసనసభలోని రాజకీయవర్గాలకు, వ్యక్తులకు తీర్మానంలో విజ్ఞప్తి చేశారు.

పార్లమెంటరీ కమ్యూనిస్టుపార్టీ నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు తీర్మానాన్ని నేడు ప్రకటనార్థం విడుదలచేశారు. కనీసకార్యక్రమం ప్రాతిపదికగా ప్రజాస్వామిక పక్షాలతో ఆంధ్రలో కాంగ్రెసు వ్యతిరేక మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం న్యాయమేననీ, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అట్టి ప్రభుత్వ ఏర్పాటు అవసరం కూడాననీ శ్రీ సుందరయ్యగారు విలేఖరుల గోష్ఠిలో తెలిపారు. అట్టి మిశ్రమ ప్రభుత్వం స్థాపనకు శాసనసభలో కాంగ్రెసు వ్యతిరేక శక్తులతో సహకరించడానికి కమ్యూనిస్టు పార్టీ సిద్ధంగా వుందని కూడా ఆయన విశదం చేశారు.

తీవ్రమైన వ్యవసాయ సంస్కరణలను అమలు జరపగల శక్తి కాంగ్రెసుకు లేదని కూడా అన్నారు.

ఆంధ్ర రాజధాని సమస్యను తుది సారిగా పరిష్కరించడానికి, కాంగ్రెసు వ్యతిరేక మిశ్రమ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి, అక్టోబరు 1వ తేదీకి పూర్వమే ఆంధ్ర శాసనసభను సమావేశ పరచడానికి అవసరమైన సంఖ్యాబలం సంపాదించడానికి కమ్యూనిస్టుపార్టీ తీవ్రంగా కృషి చేస్తున్నదని కూడా ఆయన వెల్లడించారు.

కమ్యూనిస్టు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ టి. నాగిరెడ్డి, శ్రీ యం. బసవపున్నయ్య (యం. పి.)గార్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణాలోను, ఇతర సరిహద్దు ప్రాంతాలలోని ఆంధ్ర ప్రజలందరితో విశాలాంధ్రను స్థాపించడమే ఆంధ్ర ప్రజల అంతిమ లక్ష్యమని తీర్మానంలో స్పష్టం చేయబడినది. రాష్ట్రాన్ని సాధించిన ఆంధ్ర ప్రజలను అభినందించి, రాష్ట్ర సాధనకై ప్రాణాహుతులర్పించిన యోధులకు జోహార్లు అర్పించారు మంత్రివర్గ నిర్మాణ యత్నాలలో ప్రాంతీయాభిమానాలను, సంకుచిత భావాలను కాంగ్రెసు రెచ్చగొడుతున్నదనీ, ఈ కుట్రలను ప్రజలు కనిపెట్టి వుండాలనీ. కాంగ్రెసు ప్రభుత్వం రాకపోతే గవర్నర్ పరిపాలన వస్తుందనడం సరికాదనీ, కనీస కార్యక్రమంపై కాంగ్రెసు వ్యతిరేక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయవచ్చుననే విషయాన్ని స్వార్థపరులైన నాయకులు గుర్తించడం లేదని తీర్మానంలో పేర్కొనబడింది.

విలేకరుల సమావేశంలో తీర్మానాన్ని విశదీకరిస్తూ, కమ్యూనిస్టు పార్టీ మహాసభలో అంగీకరించిన కనీస కార్యక్రమం రాయబారాలకు ప్రాతిపదిక కాదగునని శ్రీ సుందరయ్యగారు సూచించారు.

కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు, కృషీక్ లోక్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసే మంత్రివర్గానికి ప్రజల అండ వుండదనీ, ఏదో విధంగా అయినను వారు మంత్రివర్గం ఏర్పాటు చేయగలిగినా పదవుల పంపకంపై విభేదాలు రాక తప్పదనీ, కాబట్టి అది సుస్థిర ప్రభుత్వం ఎన్నటికీ కాజాలదనీ శ్రీ సుందరయ్యగారన్నారు.

ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అది స్వల్పకాలంమాత్రమే నిలువగలుగుతుందనీ, ప్రస్తుతపరిస్థితులలో ఆంధ్రలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇతర పక్షాలకు ఆరుమాసాల వ్యవధి అవకాశమిచ్చి ఆ తర్వాత సుస్థిర ప్రభుత్వ స్థాపనకు కమ్యూనిస్టుపార్టీ కృషిచేయదలచినదనీ శ్రీ సుందరయ్యగారు తెలిపారు

కాంగ్రెసు నాయకత్వాన ఏర్పడే ప్రభుత్వం స్థిరమైనది కాబోదని ప్రజలు గ్రహించడానికి కర్నూలు సమస్యపై వచ్చిన విభేదాలను నిదర్శనంగా తీసుకోవచ్చునన్నారు.

బొంబాయి, సెప్టెంబర్ 15— వరద బాధితుల సహాయార్థం 'సర్ దొరాబ్జీ టాటా ట్రస్టు' ధర్మకర్తలు ప్రధాని నిధికి రు 25,000 లు విరాళమిస్తూ, అందులో పదివేల రూపాయలు గోదావరి జిల్లాలో వరదబాధితుల సహాయార్థం ప్రత్యేకించాలని బొంబాయి గోదావరి వరద బాధితుల సహాయ కమిటీవారు ప్రకటించారు.

## కర్నూలుకు సరంజామా తరలింపు

### 5 సివిల్ సప్లయిల లారీలపై కూడా

మద్రాసు, సెప్టెంబర్, 16—ఆంధ్రా సెక్రటేరియట్ సరంజామాతో నేటి తెల్లవారుజామున 3-20 గంటలకు 40 వ్యాగనుల స్పెషల్ గూడ్సు బండి సాల్టు కొటార్సు స్టేషన్‌నుంచి గుత్తికి బయలుదేరి వెళ్ళింది.

నిన్నరాత్రి 8 గంటలకు 40 గూడ్సు వాగనులను మాత్రమే నింపగలిగారని, వాటితోనే స్పెషల్ రైలు బయలుదేరి వెళ్ళిందని చెప్పబడుతున్నది. సరంజామాల స్పెషల్ ఆఫీసర్ శ్రీ రఘురామారావు దగ్గరవుండి సరంజామాను బండిలోకి చేర్పించారు.

సివిల్ సప్లయిల లారీలు అవసరమైనందున నేడే వాటిని అక్కడికి పంపించారు వాటిమీద కూడా కొంతసామాను ఎక్కించడం జరిగింది.

(3 వ కాలం తరువాయి)

మహోత్సవాన్ని వైభవంగా జరుపవలసిందిగా అన్ని అధీన సంఘాలను, కాంగ్రెసువాదులను ఈ సంఘం కోరుతూ, ఆ రోజు ఉదయం 8 గంటలకు కాంగ్రెసు పతాకోత్సవం జరుపుట అన్ని గ్రామాలు, పట్టణాలలోను గృహాలంకరణ, సాయంత్రం బహిరంగ సభలు జరుపబడాలని సూచింపబడింది.

1949 నాటి తూర్పు కోస్తా తుపాను బాధ నివారణ నిధి బాపతు మిగిలివున్న (శ్రీ గుంటూరు నరసింహారావు దగ్గర) సుమారు 25,000 రూపాయలను గోదావరి వరదబాధ నివారణకు ఉపయోగించే అధికారాన్ని శ్రీ సంజీవరెడ్డిగారికిస్తూ ఒక తీర్మానం చేయబడింది ఇంతవరకు వివిధజిల్లాలలో కాంగ్రెస్ సంఘాలు వసూలుచేసిన విరాళాలు వెంటనే విజయవాడ ఏ పి సి సి అధ్యక్షుని పేర పంపవలసిందిగా ఆయాసంఘాలు కోరబడ్డాయి ఈ విరాళాల మొత్తం 50,000 వరకు వుండగలదని అంచనా వేయబడుతున్నది.

ఇండియా ప్రభుత్వం నియమించే సరిహద్దు కమిషన్ ఎదుట ఆంధ్రుల వాదాన్ని నిరూపించుకోడానికి తగిన ఏర్పాట్లను నెరవేర్చే నిమిత్తం ఒక ఉపసంఘం నియమించబడింది. ఈ ఉపసంఘంలో బళ్లారికి, తిరుత్తణికి చెందిన సభ్యులు కూడా గలరు. శ్రీయుతులు కళా వెంకటరావు ఎన్. చెంగల్వరాయనాయుడు, ఎల్. లక్ష్మణదాస్, బి కూర్మన్న, వి గోపాలరెడ్డి (తిరుత్తణి) కోటిరెడ్డి(ఆదోని) రామలింగారెడ్డి బళ్లారి గారలు సభ్యులు.

### కాంగ్రెస్ వర్కర్ల సమావేశం

మద్రాసు, సెప్టెంబర్ 16. అక్టోబర్ 1వ తేదీన కర్నూలులో కాంగ్రెస్ వర్కర్ల మహాసభను జరపాలని నేడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది. ఈ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నెహ్రూ ప్రసంగించగలరట.

ఈ సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు, జిల్లా, తాలూకా పట్టణ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు హాజరు కావాలని ఆహ్వానించబడగలరు. ఈ సమావేశం రాష్ట్రావతరణ మహోత్సవం తర్వాత మధ్యాహ్నం జరుగగలదు.

# సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి శ్రీమతి విజయలక్ష్మి ఎన్నిక

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 15— ఇండియా ప్రతినిధివర్గ నాయకురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నేడిక్కడ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నుకోబడింది.

ఈమెకు 37 వోట్లు, ఈమెతో పోటీ చేసిన థాయిలెండ్ ప్రతినిధి ప్రిన్స్ వాన్ వైతాయకన్‌కు 22 వోట్లు వచ్చాయి. ఈ పదవికి ఒక మహిళ ఎన్నుకోబడడం ఇదే ప్రథమం.

అధ్యక్షపదవికి వీరిద్దరు మాత్రమే పోటీ చేశారు. ఎన్నిక ఫలితం ప్రకటించబడగానే శ్రీమతి విజయలక్ష్మి అధ్యక్షపీఠం అలంకరించింది సభ్యులు చాలాసేపు మిన్ను ముట్టేటట్టు హర్షధ్వానాలు చేశారు.

నేడు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అసెంబ్లీ హాలులో ప్రవేశించినప్పుడు అనేక దేశాల ప్రతినిధులు ఆమెకు హృదయపూర్వకంగా స్వాగతంచెప్పి, కరచాలనంచేసి, అధ్యక్షపదవికి ఎన్నికలో గెలుపొందాలని తాము కోరుతున్నట్లు తెలియజేశారు.

సమావేశం ఇంక కొంచెంసేపటికి ప్రారంభమౌతుందనగా ఆమె సభాభవనానికి వచ్చింది అక్కడకు వచ్చేసరికి జనం గుంపులు గుంపులుగా చేరి ఆమెను చుట్టుముట్టారు. ఒక సమితి రక్షకభటుడు వచ్చి వారిని చెదరగొట్టి దారి చేసేవరకు ఆమె లోపలకు వెళ్ళడానికి వీలులేకపోయింది.

జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన థాయ్ ప్రతినిధి ప్రిన్స్ వాన్ తనకు ఎక్కువ వోట్లు సంపాదించుకోడానికి అనువుగా సమితి రాజకీయ సంఘం అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వాన్ని నిన్న ఉపసంహరించుకున్నాడు.

సమితి ప్రధాన కార్యాలయంలో శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌కు అధ్యక్షురాలి హోదాలో ఒక ప్రత్యేక కార్యాలయం వుంటుంది. ఒక కార్యదర్శి నియోగింపబడతాడు. డ్రైవరుతో సహా ఒక మోటారు కారు యివ్వబడుతుంది. అసెంబ్లీ సమావేశం పూర్తిఅయినపిమ్మట అది తిరిగి ప్రారంభమయేవరకు అధ్యక్షురాలు ప్రధాన కార్యస్థానంలో వుండ నవసరంలేదు

నేటి అధ్యక్షపదవికి ఎన్నిక రహస్య బ్యాలెట్ పద్ధతిని జరిగింది.

మొత్తం 60 వోట్లు వేయబడ్డాయి అయితే, ఒకటి మురిగిపోయినట్లు ప్రకటించబడింది.

అమెరికా, బహుశా దక్షిణాఫ్రికా మినహా తక్కిన కామన్‌వెల్త్ దేశాలు, అరబ్ దేశాలు, ఆసియాలో మెజారిటీ దేశాలు, స్కాండినేవియన్ దేశాలు, ఇజ్రాయిల్, లాటిన్ అమెరికన్ దేశాలలో కొన్ని శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌కు అనుకూలంగా వోటు చేసినట్లు విశ్వసించబడుతున్నది

ప్రిన్స్ వాన్‌కు అనుకూలంగా ప్రముఖులగు పశ్చిమ యూరోపియన్ రాజ్యాలు లాటిన్ అమెరికన్ దేశాలలో చాలాభాగం వోటుచేసి వుండగలవని భావించబడుతున్నది

ఇంతవరకు జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి గడచిన ఏడేళ్ళుగా ఏడుసార్లు జరిగిన ఎన్నికలలో కొద్దిమంది అధ్యక్షులు మాత్రమే పెద్ద మెజారిటీతో గెలిచారు తక్కినవారు అతి తీవ్రమైన పోటీలో గెలిచారు. 1946 లో జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడుగా ఎన్నుకోబడిన మిస్టర్ హెన్రీ స్పాక్ (బెల్జియం)కు 28 వోట్లు, ఆయనతో పోటీచేసిన మిస్టర్ లీకి 23 వోట్లు వచ్చాయి. 1947 లో అధ్యక్షుడైన మిస్టర్ అరాన్హా (బ్రెజిల్)కు రెండవ బ్యాలెట్‌లో 29 వోట్లు, ఆయనతో పోటీచేసి ఓడిపోయిన డాక్టర్ ఇవాట్ (ఆస్ట్రేలియా)కు 22 వోట్లు వచ్చాయి. 1948 లో అధ్యక్షుడైన డాక్టర్ ఇవాట్‌కు 31 వోట్లు. (అర్జెంటీనా)కు 20 వోట్లు వచ్చాయి 1949 లో అధ్యక్షుడైన మిస్టర్ రోములో (ఫిలిప్పీన్సు) 53 వోట్లతో గెలిచారు. 1950 లో మిస్టర్ నస్రొల్లా ఎంటజాం (ఇరాన్) 32 వోట్లతో గెలుపొందారు ఆయనతో పోటీ చేసిన మిస్టర్ [illegible] 22 వోట్లు మాత్రమే [illegible] ఓడిపోయారు. అలాగే 1951 లో మిస్టర్ పాడిల్లా నెర్వో (మెక్సికో) 41 వోట్లతో అధ్యక్షుడైనారు. ఆయనతో పోటీ చేసిన మిస్టర్ బెలౌండే (పెరూ)కు ఏడు వోట్లు మాత్రమే వచ్చాయి. ఇక 1952 లో అధ్యక్షుడైన మిస్టర్ లెస్టర్ పియర్సన్ (కెనడా)కు 51 వోట్లు వచ్చాయి. శ్రీమతి విజయలక్ష్మికి (అభ్యర్థిగా నిలబడిన పాయినప్పటికీ) [illegible] వోట్లు వచ్చాయి.

దీనినిబట్టి జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి తీవ్రమైన పోటీ జరగడం పరిపాటి అని స్పష్టం కాగలదు.

గెలుపొందిన అభ్యర్థి అధ్యక్ష పదవి స్వీకరించడంతోనే కొన్ని కార్యక్రమాలు నిర్వహించవలసి వున్నందున, అధ్యక్షస్థానానికి ఎన్నుకోబడిన వ్యక్తికి అవి కొత్త కాగలవు గనక, పదవిని స్వీకరించిన వెంటనే నిర్వర్తించవలసిన విధులను గురించి శ్రీమతి విజయలక్ష్మికి, ప్రిన్స్ వాన్‌కు కూడా సమితి ప్రధాన కార్యాలయంవారు నిన్ననే వివరించారట.

### శ్రీ కృష్ణమీనన్ రాక

న్యూయార్క్, సెప్టెంబర్ 14— మిత్రరాజ్య సమితిలో ఇండియా ప్రతినిధి వర్గ సభ్యుడు శ్రీ వి. కె. కృష్ణమీనన్ నేడు లండన్ నుంచి విమానంలో ఇక్కడకు వచ్చారు.

కొరియా శాంతిసమావేశం రౌండ్ టేబుల్ సభగా జరగాలంటూ పెకింగ్ తాజాగా చేసిన ప్రతిపాదనను గురించి తానుకూడా విన్నాననీ, అయితే దాని పాఠాన్ని ఇంకా తాను పరిశీలించలేదనీ, అందుచేత ఇప్పుడు దానిపై తానెట్టి వ్యాఖ్యానం చేయజాలననీ ఆయన విమానం దిగగానే పత్రికా విలేకరులకు తెలియజేశారు.

జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఈ సమస్యకు సంబంధించి ఇండియా ప్రత్యేకంగా ఎట్టి ప్రతిపాదనలనైనా చేయగలదా అని ఒక విలేకరి ప్రశ్నించగా "చేయబోదని" ఆయన సమాధానం చెప్పారు.

## విజయవాడ మునిసిపాలిటీకి అప్పలస్వామి ఎన్నిక

### చెల్లనేరదని కమిషనర్ తీర్పు

విజయవాడ, సెప్టెంబర్ 12—శ్రీ వి. కొండలుగారు పెట్టుకున్న పిటిషన్‌పై ఎలెక్షన్ కమిషనర్ శ్రీ యం. వెంకటప్పగారు తీర్పు చెబుతూ, లోగడ విజయవాడ మునిసిపల్ కౌన్సిల్‌కు ఎన్నికైన శ్రీ బసవ అప్పలస్వామిగారి ఎన్నిక చెల్లనేరదని, తిరిగి ఎన్నిక జరపాలని ఉత్తర్వు చేశారు.

మునిసిపాలిటీ 7వ వార్డుకు జరిగిన ఎన్నికలో శ్రీ బసవ అప్పలస్వామిగారితో శ్రీ కొండలుగారు పోటీచేశారు. ఈ ఎన్నిక గత సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన జరిగింది.

శ్రీ అప్పలస్వామిగారి ఎన్నిక చెల్లనేరదని శ్రీ కొండలుగారు మద్రాసుజిల్లా మునిసిపాలిటీల చట్టంలోని 1 నుంచి 10 వరకుగల ఎలెక్షన్ నిబంధనల కింద పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్నికలో విజయం పొందడం కోసమని శ్రీ అప్పలస్వామిగారు, ఆయన ఎలెక్షన్ ఏజెంట్లు అనేక అక్రమాలను చేశారని, చేయించారని పిటిషనర్ పేర్కొన్నారు.

పిటిషనర్ తరఫున తొమ్మిదిమంది సాక్షులు విచారించబడ్డారు, రెస్పాండెంటు తరఫు ఎనిమిదిమంది సాక్షులు విచారించబడ్డారు.

ఎలెక్షన్ కమిషనర్ తన తీర్పులో ఇలా చెప్పారు:

"నా ఎదుటవున్న సాక్ష్యాన్నిబట్టి కొందరు దొంగపేర్లతో వోట్లు వేసినట్టు కనబడుచున్నది. ఇందుకు రెస్పాండెంటు ఆయన ఏజెంట్లు బాధ్యులు అయివుండాలి. ఇది ఎన్నిక నియమావళి 19వ నిబంధన ప్రకారం ఇండియన్ పీనల్‌కోడ్ 9 అధ్యాయం కింద నేరం చేసినట్లే అవుతుంది కాబట్టి ఈ ఎన్నికను రద్దుచెయ్య వలసివున్నది"

దొంగపేర్లతో వేసినవోట్లు కొలదిమాత్రమేనా, అనేకమా లేకా, ఉభయులకు వచ్చిన వోట్లలో తేడా ఏ మాత్రం—అన్నవి ముఖ్యం కాదని. దొంగపేరుతో ఒక్కవోటు పడినా అది నేరమే అవుతుందని కూడా ఎలెక్షన్ కమిషనర్ అన్నారు.

పిటిషనర్‌కు రెస్పాండెంటు ఖర్చు కూడా యివ్వవలసినదని తీర్పులో [illegible] న్నారు.

శ్రీ పి రామయ్యగారు పిటిషనర్ తరఫున శ్రీ సి [illegible] యాజమాన్యగారు రెస్పాండెంటు తరఫున వాదించారు.

AGENTS WANTED
TO SECURE ORDERS FOR OUR NOVELTY CALENDARS OVER 300 DESIGNS LARGE VARIETIES LATEST WORK IN LIGHT SHADES AND DEEP TONES.
Apply for agency to :—
ORIENTAL CALENDAR MFG. CO.
P.B. 11212 CALCUTTA 14.

ఎల్ నా
స్విస్ కుట్టుడు మెషిన్
ఇపుడు సులభమైన వాయిదాల పద్ధతిమీద దొరకును
సిటీకి ఏజంట్లు:
నేషనల్ యింజనిరింగు కంపెనీ (ఎం) లిమిటెడ్
379, నేతాజీరోడ్డు - మద్రాసు.
HOPE PRUDHOMME & CO. LTD., P. B. No.: 125. Madras-1.

## దక్షిణ రైల్వే
## నోటీసు

1953 అక్టోబరు 1 వ తేదీనుండి ఎయిర్ కండిషన్‌గల కోచి ఉత్తరానికి పోవు గ్రాండ్ ట్రంకు ఎక్స్‌ప్రెస్‌మీద వారంలో అయిదు రోజులు అనగా మద్రాసునుండి ఆదివారము, సోమవారం, బుధవారం, గురువారం. శనివారం బయలుదేరు రైళ్ళలో యేర్పాటు చేయబడును. దక్షిణంపోవు గ్రాంట్ ట్రంకు ఎక్స్‌ప్రెస్‌లోగూడ, ఎయిర్ కండిషన్‌గల కోచి వారంలో అయిదు రోజులు, 2-10-53 శుక్రవారం ప్రారంభించి, ఢిల్లీనుండి సోమవారం, మంగళవారం, బుధవారం, శుక్రవారం, శనివారం బయలుదేరు రైళ్ళలో ఏర్పాటు చేయబడును.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు

## సంగ్రహ ప్రకటనలు

### కావలెను

కాలవలకు ఏజంట్లు కావలెను. ఫ్రీ శాంపిల్సు, ఆర్డరు ఫారములకు వ్రాయండి: GIRSON KNITTING WORKS, LUDHIANA, No. 3.

### టెండరు నోటీసు

1953-54 సం॥ నకు కావలసిన రైటింగు సామానులు, స్టేషనరీ సామానులకు 22—9—53 తేదీలోగా పొన్నూరు పంచాయితీ ఆఫీసులో సాయంత్రం 5 గంటలలోగా యీ దిగువ సంతకము చేసిన వారికి డిపాజిట్టు 25/-చెల్లించి టెండర్లు దాఖలు చేసుకోవచ్చును. యితర వివరములు ఆఫీసు పని చేయు కాలములో తెలుసుకొనవచ్చును.

పొన్నూరు, 12-9-53. (సం) పి. గోపాలకృష్ణయ్య, ఎగ్జిక్యూటివు ఆఫీసరు.

### బహుమతి రు 1000/-

2—9—53 తేదీ రాత్రి నాగభూషణ నగర్‌లో వున్న నెం. 2 ఏ బిల్డింగులో దిగువ వుదహరించిన సుమారు 80 కాసుల వస్తువులున్నూ, 3 రిస్టు వాచీలున్ను చోరీ జరిగినవి. 3 చంద్రహారములు, 2 పూలహారములు గాజులు వగైరాలు, 1 మెడోనా లేడి వాచి, టిటన్ వాచి, జానసన్‌వాచి, ఈ ఆస్తి అప్పగించిన వారికి పై బహుమతి యివ్వగలను.

(సం) షేక్ హుస్సేన్, ఏలూరు.

### కావలెను

కృష్ణాజిల్లా దోకిపర్రు గ్రామములో గవర్నమెంటు మిడిల్ స్కూలులో పనిచేయుటకు తగిన అర్హతగల సెకండుగ్రేడు తెలుగు పండితుడు కావలెను. హరిజనులకు ఎక్కువ ప్రాధాన్య మీయబడును. దరఖాస్తుదారులు తమ అర్జీలను కృష్ణాజిల్లా కలెక్టరు గారికి 25-9-53 తేదీ లోగా చేరునట్లు పంపవలెను.

కలెక్టరు, కృష్ణా.

## పంచదార పరిశ్రమ

### మేలురకం చెరకును ఉత్పత్తి చేయాలని పారీకంపెనీ మేనేజర్ అభిభాషణ

మద్రాసు, సెప్టెంబరు 15—చెరకు ధరలు హెచ్చించాలని రైతులు పోరాడుతుంటే, పంచదార ధరలు తగ్గించాలని కొనుగోలుదార్లు కోరుతున్నారనీ, ఈ ఉభయులమధ్య పంచదార ఉత్పత్తిదార్లు నిలబడి వున్నారనీ, కొనుగోలుదారుని ఒప్పించడం సాధ్యపడదనీ, అయితే పంచదార ఉత్పత్తిదారు రైతు తనతో సహకరించే విధంగా చూడడం సాధ్యపడుతుంది కాపున అలా చేయాలనీ ప్యారీ అండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ హాడ్ ఫీల్డు నేటి మధ్యాహ్నం కన్నెమెరా హోటల్‌లో రోటరీ క్లబ్ సభ్యుల సభలో ప్రసంగిస్తూ అన్నారు.

20 వ శతాబ్దం ఆరంభంనుంచీ దక్షిణ భారతదేశంలో తాటిబెల్లంద్వారా బెల్లంపంచదార ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుందనీ, నెల్లికుప్పం, సామర్లకోట మొదలైన ప్రాంతాలలో ఈ యంత్రాలు స్థాపించబడినవనీ, ఎందువల్ల సారాయి ఉత్పత్తి చేయటానికిగా వుండే.. ముడిపదార్థం దొరకడంవల్ల పరిశ్రమ పట్ల ఉత్సాహం అధికమయిందని మిస్టర్ హాడ్‌ఫీల్డు తెలిపారు.

30 సంవత్సరంలో దక్షిణభారత దేశంలో ?ను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు మూడు

మిగతా 5 వ పేజీలో)

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు
1953 సెప్టెంబర్ 17, గురువారం

## ఎస్టేట్ సుంకాలు

వ్యక్తి యోగక్షేమాలకు సంఘం బాధ్యత ఎంతవరకు? గడచిన ఒక్క శతాబ్దంలో—ముఖ్యంగా పోయిన అర్ధ శతాబ్దిలో—ఈ విషయమై ప్రపంచ ప్రజాభిప్రాయంలో విప్లవకరమైన మార్పు వచ్చింది. "ఒకరి కర్మకు ఒకరు బాధ్యులా? ఎవరి ప్రారబ్ధాన్ని వారు అనుభవించాలి" అనే సూత్రాన్ని ఈనాడు ఎవ్వరూ అంగీకరించరు. "నా కున్నది కాబట్టి, నేను అనుభవిస్తాను. నీకు లేకపోతే, నీవు పస్తుండు—నా కేమి?" అనే ధోరణి కూడా ఈనాడు ఎవ్వరూ అంగీకరించరు.

సంఘంపట్ల వ్యక్తికి కొన్ని బాధ్యత లున్నట్టే, సంఘంలో వ్యక్తికి కొన్ని హక్కులు కలవని కూడా ప్రస్తుతం సర్వత్రా అంగీకరించబడుతున్నది. "ప్రతి వానినుంచీ వాని తాహతునుబట్టి; ప్రతి వానికీ వాని అవసరాలను బట్టి" అనే సామ్యవాద సూత్రం ఇంకా కేవల మొక సూత్రంగానే మిగిలి వుండవచ్చు. కాని, ఆకలి దప్పులనుంచి, అవిద్యా దారిద్ర్యాలనుంచి ప్రతి పౌరుని కాపాడి, సభ్య మానవుడుగా జీవించడానికి అతడికి కావలసిన కనీసపు సదుపాయాలను కూర్చడం సంఘం పరమ కర్తవ్యమని మాత్రం నేడు అందరిచే అంగీకరించబడుతున్నది.

ఎప్పుడైతే ఈ సూత్రం అంగీకరించబడిందో, అప్పుడే సంఘంలో విపరీత భోగ భాగ్యాల సరసనే ఘోర దారిద్ర్య పరిస్థితులు కూడదనే సిద్ధాంతం ప్రాబల్యంలోకి వచ్చింది. తర, తమ విభేదాలతో సమకాలిక ప్రపంచంలో ప్రతి దేశం ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడుతున్నది.

భాగ్యానికీ, దారిద్ర్యానికీ మధ్య సంఘంలో అంతరం తగ్గించడానికి వినియోగించబడుతున్న పద్ధతులలో ముఖ్యమైంది ఎస్టేట్ సుంకాల, లేదా, మరణ సుంకాల విధింపు. కొంత ఆలస్యంగా జరిగినా, ఈ సుంకాల విధింపుకు మన దేశంలో ప్రయత్నం ప్రారంభం కావడం ముదావహం. ఇందుకోసం ఆర్థిక మంత్రి శ్రీ చింతామణి దేశ్‌ముఖ్ ప్రవేశపెట్టిన బిల్లుకు నిన్న మన ప్రజాప్రతినిధుల సభ తన సమ్మతిని తెలిపింది.

శ్రీ దేశ్‌ముఖ్ వివరించినట్టు, తక్కిన దేశాలతో పోల్చినప్పుడు, మన దేశంలో విధించబడనున్న ఎస్టేట్ సుంకాల రేట్లు తక్కువైనవే కావచ్చు. ఇతర లోపాలు కూడా ఇప్పుడు జరగనున్న చట్టంలో వుండవచ్చు. అయినా, ఏదో ఒక రూపంలో ఇప్పుడు ఈ సంస్కరణను ప్రవేశపెట్టడమే ముఖ్యం. ఒకసారి దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత లోపాలుంటే వాటిని కాలక్రమాన సవరించుకోవచ్చు.

నిస్సంశయంగా ఈ సంస్కరణతో భారత జాతి సముజ్జ్వల భవిష్యత్తు వైపుకు మరొక అడుగు ముందుకు వేస్తున్నది.

## మునిసిపల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ

### సొమ్ము దుర్వినియోగం చేసినట్టు అధ్యక్షునిపై ఆరోపణ

బాపట్ల, సెప్టెంబర్ 10—బాపట్ల తాలూకా మునిసిపల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడు సొసైటీ తాలూకు సుమారు 7,000 రూపాయలవరకు తాత్కాలికపు అక్రమ వినియోగం చేసికొనుటద్వారా సొసైటీపై మోసం నాగించారని నేరారోపణ చేస్తూ, బాపట్ల కో-ఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్రారు, గుంటూరు జిల్లా పోలీసు సూపరింటెండెంటుకు ఫిర్యాదు చేసినమీదట పోలీసు డిపార్టుమెంటువారు ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తున్నది

## మంగళసూత్రాలతో సహా నిలువు దోపిడీలు

### రాజోలు తాలూకాలో విపత్కర పరిస్థితి

మోరి, సెప్టెంబర్ 8—నిన్న రాత్రి 11, 12 గంటల మధ్య శివకోడు లాకువారపేవున్న శ్రీ మేడిచెర్ల వెంకటస్వామిగారి యిల్లు పూర్తిగా దోపిడీ చేయబడినట్లు తెలుస్తున్నది. యజమాని గ్రామాంతరం వెళ్లారు. సాదా పోలీసు, రిజర్వు పోలీసు దుస్తులతో వచ్చిన సుమారు ముప్పైమంది దోపిడీ గాండ్రు తుపాకీవలెవున్న ఒక వస్తువునుచూపి పేలుస్తామని ఇంట్లో కాపలాగా పడుకొన్న ముగ్గురిని బెదరించారు. ముగ్గురునీ త్రాళ్ళతో బంధించి, వాళ్ళనోళ్ళను, కళ్ళను గుడ్డలతో కట్టి యిల్లు దోచివేశారు. దొంగిలించబడిన ఆస్తి, దోపిడీ వివరాలు యింకా అందలేదు.

రాజోలు తాలూకాలో పూరూరా దోపిడీలు, దొంగతనాలు ప్రతిరోజూ అసంఖ్యాకంగా జరుగుతున్నవి. చోరీ జరుగని పల్లె అంటూ లేదు. ఇటీవల సంభవించిన వరద బీభత్సంతో కుమిలిపోతున్న ప్రజలకు యిది పుండుపై కారం చల్లినట్టే వుంటున్నది. కొన్ని కొన్ని చోట్ల గ్రామరక్షణ దళాలు యేర్పడి రాత్రిళ్ళు కాపలా కాచుకొంటున్నారు.

తాలూకాకు కేంద్రమైన రాజోలులోనే జూలై 12 వ తేదీ రాత్రి దోపిడీ సందర్భంలోనే శ్రీ సలాది సత్యనారాయణమూర్తిగారు, ఆయన ఏకైక పుత్రుడు, 14 సంవత్సరాల వయస్సుగల ఆయన కుమార్తె కూడ దారుణంగా హత్యచేయబడ్డారు.

శ్రీ కామన వనపరాజు (దర్జీపని) గారి యిల్లుకూడ రాజోలులోనే యిదే విధంగా దోపిడీ చేయబడింది. వనపరాజు భార్య మంగళసూత్రం కూడ పట్టుకుపోయారు. ఆలాగే అక్కడే రెండు మూడు సంఘటనలు యిట్లాంటివే జరిగినవి. తాలూకా ప్రధాన కేంద్రమైన రాజోలులో ప్రధాన ప్రభుత్వ పుద్యోగుల మధ్యనే యిటువంటివి జరిగితే పౌరుగూళ్ళ సంగతి వేరే చెప్పనక్కర్లేదేమో! గుడిమెళ్ళంకలో శ్రీ దంతులూరి సుబ్బరాజుగారి యింట్లో ప్రవేశించిన దొంగలు గృహిణి మాంగల్యాన్ని సహితం విప్పుకు వెళ్లుకు పోయారు. అంతర్వేదిపాలెంలో కొండా సూరన్న యింటికి సురంగం త్రవ్వారు. మోరిలో శ్రీ పిచ్చిక వీరమల్లయ్యగారి బంగారుపని కొట్లో దొంగలు ప్రవేశించారు. ఇంకా మల్కిపురంలోను, మరెన్నో చోట్ల అనునిత్యమూ దొంగతనాలు జరుగుతూనే వున్నాయి. ఇండ్లలో వున్న సామానంతటితో పాటు మాంగల్యాలు కూడ త్రెంచుకపోబడుతున్నవి.

ప్రభుత్వ రక్షణశాఖ స్తబ్దతగా వున్నదని, ఆదినుండి ప్రభుత్వ పుద్యోగుల అశ్రద్ధ లేకుండా వుంటే స్థితి యింత అదుపు తప్పి వుండేది కాదని అంతా అనుకొంటున్నారు. (మ. ఏ.)

## రాజోలు తాలూకా భద్రత

### తగుచర్యలను గురించి వివిధ పక్షనాయకుల చర్చ

రాజోలు, సెప్టెంబర్ 12— రాజోలు తాలూకాలో జరుగుతున్న హత్యలు, దోపిడీలు, దొంగతనాల వల్ల యేర్పడిన సంకట స్థితిని గురించి, జరుగవలసిన కర్తవ్యం గురించి వివిధ రాజకీయ నాయకులు నిన్న రాజోలు తాలూకా సహాయసంఘ కార్యాలయంలో యిష్టాగోష్ఠి సంప్రదింపులు జరిపారు.

రాజోలు తాలూకా ప్రజా-సోషలిస్టుపార్టీ తరపున శ్రీయుతులు అకుల బులిస్వామి, నున్న నారాయణరావుగార్లు, తాలూకా కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీయుతులు నైనాల గణేశ్వరరావు, మండెల విశ్వనాథంగార్లు, రాజోలు తాలూకా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి శ్రీ బోడపాటి నరసింహారావుగారు, శ్రీ అల్లూరి వెంకట్రామరాజు (ఎం. ఎల్. ఏ)గారు మరికొందరు ప్రముఖులు యీ గోష్ఠిలో పాల్గొన్నారు.

వివిధ రాజకీయపక్షాల తరపున రాజోలు తాలూకా ప్రజల సమావేశం 15 వ తేదీన రాజోలులోనే జరుపుటకు నిర్ణయించబడింది. ఆ సమావేశంలో కట్టుదిట్టమైన చర్యలను గురించి మాట్లాడా లనికూడ పెద్దలు సూచించారు.

(పోలీసు అధికారి హామీ వార్త 4 వ పేజీలో)

## ఏజెన్సీ ప్రాంతాలలో శ్రీ సాంబమూర్తి, కృష్ణరావుగార్ల పర్యటన

చింతూరు, సెప్టెంబర్ 9—ఇటీవల శబరి, గోదావరి నదుల వరదలమూలంగా అనేక నష్టాలకు గురియైన ఏజన్సీ ప్రాంతాల్లో శ్రీ బులుసు సాంబమూర్తి, శ్రీ వై. వి. కృష్ణారావు (యం. యల్. ఏ.) గార్లు సెప్టెంబరు 3 వ తేదీనుంచి పర్యటన చేస్తున్నారు. భద్రాచలం, కూనవరం సమీపాల్లోవున్న చిన్నచిన్న గ్రామాలలో పర్యటించి 8 వ తేదీ సాయంకాలానికి చింతూరు చేరుకొని, 8, 9 తేదీలు మోటూరు, పులుసూరు, చింతూరు కుయుగూరు వగైరా పల్లెలలో పర్యటనచేసి వరద భీభత్స దృశ్యాలు చూశారు. 9 వ తేదీన చింతూరు సంతలో సుమారు 1,500 కొండరెడ్డి, కోయకులస్థులైన వరదబాధితులకు పరిజావ సంతర్పణచేసి, 25 బస్తాల బియ్యం దర్మంచేశారు. వరదబాధితులకు ఇంకనూ తగుసహాయం చేస్తామని ధైర్యమిచ్చారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 16— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేటు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,48,320-1-1 అయింది.

నేటు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

మాచ్‌ఖండ్ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు, మాచ్‌ఖండ్, ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు 2,500-0-0
ఈస్టరన్ రైల్వే సిబ్బంది విరాళాలు (గార్డెన్ రీచ్, కలకత్తా) 852-6-3
ఇందులో:—ఆర్. సి. ఏ. ఆఫీస్, గార్డెన్ రీచ్ 132-0-0 సి ఒ. ఎస్. గార్డెన్ రీచ్ 117-0-0, సి. ఇ కన్‌స్ట్రక్షన్ 101-0-0, కమర్షియల్ (రేట్స్ అండ్ రిఫండ్స్) 64-7-0, జి ఎమ్స్. ఆఫీస్ (జి. ఎమ్స్ స్టాటిస్టికల్ కేటరింగ్ అండ్ మిసిలేనియస్) 60-6-0, ఎకౌంట్స్ ('ఎక్స్'—'ఇ' సి. ఎ. ఆఫీస్) 57-12-0, సి. ఇ స్ ఆఫీస్ (డ్రాయింగ్ అండ్ ఎస్టిమేటింగ్ సెక్షన్లు) 36-9-0, అక్కౌంట్స్ (కన్‌స్ట్రక్షన్ అండ్ మిసలేనియస్) 23-6-0, అక్కౌంట్స్ (కేష్ డిపార్ట్‌మెంట్) 23-0-0, స్లీపర్ కంట్రోల్ ఆఫీస్ 20-0-0, అక్కౌంట్స్ పి. ఎఫ్. 1 అండ్ పి. ఎఫ్. 2 18-4-3, అక్కౌంట్స్ 'ఎ' సెక్షన్ సి. పి సి. సెక్షన్స్ 15-0-0, వైర్‌లెస్ ఆఫీస్ 12-0-0, ఎక్కౌంట్స్ (స్లీపర్, కేటరింగ్ అండ్ గెయిన్స్) సెక్షన్ 10-0-0, ట్రాన్స్‌పోర్టేషన్ 9-0-0, డి. టి ఎస్. సర్వీస్ 8-0-0, కేటరింగ్ 6-4-0, ఆర్. సి. ఎ. ఒ. (టిక్కెట్ ప్రింటింగ్ సెక్షన్) 5-14-0, ఆఫీసర్లు 51-0-0 చేరివున్నవి.
సినీ తార శ్రీమతి గిరిజ వసూళ్లు 516-0-0
ఇందులో:—శ్రీ శివాజీ గణేశన్ 101-0-0, శ్రీమతి టి. ఆర్. రాజకుమారి 101-0-0, శ్రీ టి ఆర్. రాధాకృష్ణన్ 101-0-0, శ్రీ డి. సదాశివరావు 25-0-0, "జ్యూపిటర్ స్టూడియోస్ 72-0-0 శ్రీమతి గిరిజ 101-0-0, శ్రీమతి వనజ 15-0-0 చేరి వున్నవి.
మద్రాస్ స్టేట్ ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్ లిమిటెడ్, మద్రాసు 300-0-0
గుంటూరు యువజన సంఘం వారి గోదావరి వరద బాధితుల సహాయ సంఘం వసూళ్లు 162-3-3
ఇందులో:—దుకాణాలు, హోటళ్ళలో డబ్బాలద్వారా వసూళ్లు 50-1-3, శ్రీ ఎ. ఎస్. కృష్ణ, గుంటూరు 25-0-0, సీతారామ కాఫీ అండ్ మీల్స్ హోటల్, గుంటూరు డబ్బాలద్వారా వసూళ్లు 15-8-0, శ్రీ నంది నాగభూషణం, గుంటూరు 10-0-0, ఉడిపి శ్రీకృష్ణ విలాస్, గుంటూరు 10-0-0, శ్రీ సీతారామ విద్యాలయం, గుంటూరు 10-0-0, పాదర్తి రత్నం అండ్ కో కార్మికుల వసూళ్లు 9-0-0, ప్రకాశ్ ఫ్యాన్సీస్టోర్స్, గుంటూరు 6-8-0, అట్టికూరి కోటయ్య, గుంటూరు 6-2-0, శ్రీమతిలక్ష్మి సెట్టిసుబ్బమ్మ గుంటూరు (డబ్బా వసూళ్లు)5-0-0 శ్రీమతి తాళ్ల నరసమ్మ, రెడ్డిపాలెం 5-0-0, శ్రీ పరిమి రాధాకృష్ణమూర్తి, గుంటూరు 5-0-0, బాపూజీ సైకిల్ హోమ్ గుంటూరు 5-0-0. చేరివున్నవి.
వైజాగ్ పవర్‌హౌస్ ఎంప్లాయిస్ యూనియన్ 142-8-0
శ్రీ పి. వెంకటరామయ్య (పర్సనల్ సెక్రటరీ శ్రీ జి. వి. యస్. నాయుడు, వైట్‌ఫీల్డు) వసూళ్లు 211-0-0
ఇందులో: రావుబహదూర్ ఎస్ వి. గోవిందరాజన్ అండ్ బ్రదర్స్ బెంగుళూరు 116, శ్రీ ఆర్. వాసుదేవసింగ్ అండ్ బ్రదర్స్ కోడుగుడి, వైట్‌ఫీల్డు 25-0-0, శ్రీ ఎం. ఎన్. పుట్టప్ప అండ్ బ్రదర్స్ కోడుగుడి, వైట్‌ఫీల్డు20-0-0, శ్రీ ఎ. కె బావా, కోడుగుడి, వైట్‌ఫీల్డు 10-0-0, శ్రీ షేక్ బాషా 10-0-0, శ్రీ కె. ఎస్. రాజప్ప, కోడిగుడి, వైట్‌ఫీల్డు 10-0-0, శ్రీ బురాన్‌సాహెబ్ కోడుగుడి, వైట్‌ఫీల్డు 10-0-0, శ్రీ రాజగోపాల్, కోడుగుడి, వైట్‌ఫీల్డు 10-0-0 చేరివున్నవి.
సతాసా పట్టణ విద్యార్థి సంఘం, తదితర విద్యార్థుల వసూళ్లు 150-0-0
దేశీయ వైద్యశాలల హాస్టల్ సంఘం రెండవ దఫా 111-0-0
(ఇందులో వాగ్విలాస్ ఆంధ్రలాడ్జి విద్యార్థులు రెండవదఫా చెల్లించినది 21-0-0 చేరివున్నది)
ఉమన్స్ కాటేజ్ ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ సొసైటీ, గూడూరు రెండవదఫా 100-0-0
ఆంధ్ర గానానందసంఘం "పావలా నిధి" ద్వారా వసూళ్లు, మద్రాసు మొదటి దఫా 113-9-0
ఇందులో పురశవాకం ప్రాంతంలో 50-5-0, మైలాపూర్ ప్రాంతంలో 30-0-0, జార్జిటవున్ ప్రాంతంలో 20-0-0, టి. నగర్ ప్రాంతంలో 13-4-0 వసూలుచేయబడినవి.
శ్రీ వి. వెంకటరామారావు ల్యాండ్ లార్డ్, గుండుగొలను 100-0-0
వైజాగ్ పవర్‌హౌస్ ఎలెక్ట్రికల్ ఆపరేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సిబ్బంది 100-0-0
హెడ్‌మాస్టర్, బోర్డుహైస్కూలు తురుమెళ్ల వయా తెనాలి 90-12-0
గూడూరు ఆర్య వైశ్య యువజన సంఘం వసూళ్లు (ముంజులూరు రామకృష్ణయ్య గారి ద్వారా) 68-9-6
ఇందులో శ్రీ గుంపెర్ల సుబ్బరాయలు శెట్టి 10-0-0, శ్రీ ఎన్. రమణయ్య 10-0-0, శ్రీ జి. శేషయ్య 5-0-0, శ్రీ పి. రామయ్య 5-0-0, తదితర సభ్యులు ఇచ్చిన అయిదు రూపాయల లోపు విరాళాల మొత్తం 38-9-6 చేరివున్నవి.
శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీ సోషల్ సర్వీసు లీగ్, తిరుపతి 64-9-3
కర్నాట మల్లయ్య, కన్నెవీడు, మక్కపేట పోస్టు 60-0-0
శ్రీమతి పద్మిని తిరువెంకటాచారి (ఉమన్స్ ఇండియన్ అసోసియేషన్, మద్రాసుద్వారా) 50-0-0
గుడివాడ ఆల్ బ్యాంక్స్ మెసెంజర్స్ యూనియన్ సభ్యులు 15-10-0
తెలుగు బాప్టిస్ట్ చర్చి, విజయవాడ 20-0-0
అసిస్టెంట్ ఇంజనీర్, పి డబ్ల్యు. డి బకింగ్‌హామ్ కెనాల్ సబ్ డివిజన్ సిబ్బంది, కావలి 36-0-0
నరసింగరావుపేట ఎస్. ఎస్. ఎల్. సి. స్టూడెంట్స్ యూనియన్, గూడూరు. 18-13-3
శ్రీ ఎమ్ ఎస్. మోహనరావు, కొత్తపేట, తెనాలి 13-10-9
పోలమూరు బోర్డు హైస్కూలు ఫోర్త్‌ఫారమ్-ఎ విద్యార్థులు 10-0-0
గోవిందునాయకర్స్ సెకండరీస్కూలు వస్త్రయప్ప బిల్డింగ్స్ మద్రాసు, ఆంధ్ర విద్యార్థుల విరాళం 23-8-0
శ్రీ వై. సూర్యప్రకాశరావు, రైల్వే అప్రూవుడ్ అప్లికెంట్స్ (ట్రాఫిక్) నందలూరునుంచి వసూళ్లు 10-2-3
టెలిగ్రాఫ్ రిక్రియేషన్ క్లబ్, కాకినాడ 12-8-0
డాక్టర్ ఆర్. నరసింహరాజు, అస్లర్ ఆస్పత్రి, పోరూరు 15-0-0
శ్రీ ఎస్. కోటేశ్వరరావు, హెడ్ క్లర్క్, జిల్లా అగ్రికల్చరల్ ఆఫీస్, అరండల్ పేట, గుంటూరు వసూళ్లు 31-7-0
హెడ్‌మాస్టర్ ఎస్ బి. బి. బోర్డు హైస్కూల్, మూతుకూరు 7-2-0
శ్రీ పి. రామయ్య, హెడ్‌మాస్టర్, బి. హెచ్. స్కూలు, పెద్దార్తి 5-0-0
శ్రీ కె. సింహాద్రి వర్మ, గల్లగండి బారువ పోస్టు 5-0-0
శ్రీ శ్రీనివాస గాంధి నిలయం వసూళ్లు (వుమన్స్ ఇండియన్ అసోసియేషన్ మద్రాసు)ద్వారా 25-0-0
శ్రీ సి. హెచ్. గోవిందరాజు, ఎ. కృష్ణారావు, జి సూర్యారావు, తాలూకాఆఫీసు సిబ్బంది పాతపట్నం 30-0-0
డాక్టర్ బి జి. వర్మ, జయపూర్ 10-0-0
శ్రీ వారణాసి సూర్యనారాయణ (పి. ఎం) కటక్ 15-0-0
ఈస్టరన్ రైల్వే (ఖరగ్‌పూర్) హౌసింగ్ డిపార్టుమెంటు ఉద్యోగులు 20-0-0
సినీ రైల్వే ఎంప్లాయీస్ శ్రీ ఆర్. కోటేశ్వరరావుగారి ద్వారా 35-0-0
కోరాపుట్టి జిల్లా (ఒరిస్సా) ఆంధ్ర దల గోదావరి వరద బాధితుల సహాయ సంఘం వసూళ్ళు (మొదటి దఫా) 400-0-0
ఇందులో శ్రీ ఎ. కె. జోషి 101-0-0, శ్రీ పూళ్ళ లక్ష్మణమూర్తి 58-0-0, శ్రీ దేవదత్తశర్మ 25-0-0, శ్రీ సుందర దుర్గా 25, శ్రీ కె. వెంకటేశ్వరరావు 25-0-0, శ్రీ ద్విసం ప్రేమ్‌జీ 25-0-0, శ్రీ గెంబలి నరసింహమూర్తి 20-0-0, భీమన్ కంపెనీ 15-0-0, శ్రీ ఎన్. ఎన్. ముఖర్జీ 10-0-0, శ్రీ బలరామ మహంతి 10-0-0, శ్రీ గురుచరన్ సింగు 10-0-0, శ్రీ శ్యామపద చక్రవర్తి 10-0-0, శ్రీ పి. భాగయ్యనాయుడు 10-0-0, శ్రీ పెదగోపు సత్యం 10-0-0, శ్రీ ఓంకారనాథ 10-0-0, శ్రీ ఎం. ఎన్. రావు 10-0-0, శ్రీ బసంత్‌లాలు 5-0-0, శ్రీ ఈశ్వర్ ప్రకాష్ 5-0-0, శ్రీ గంగారామ్ 5-0-0, శ్రీ కె సూర్యారావు 5-0-0 చేరివున్నవి
గద్వాల సెంట్రల్ ప్రైమరీ స్కూల్ హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు 16-8-0
శ్రీ భువనగిరి నరసింహమూర్తి, జనగామ 10-0-0
మీనమోలు ప్రాథమిక పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీ కె. వేణుగోపాలరావుగారిద్వారా 9-0-0
శ్రీ ఎం. దుర్గమ్మ, సిరిసిల్ల 5-0-0
శ్రీ గుండా గౌరయ్యగారి రాజయ్య, వరంగల్ 10-0-0
వరంగల్లు గోదావరి వరదబాధితుల సహాయ సంఘం 35-0-0
ఇందులో:—శ్రీ డి. ఎస్. మూర్తి 25-0-0, శ్రీ కె రామలింగం 5-0-0, శ్రీ కె. పి. రాజలింగం 5-0-0 చేరివున్నవి.
శ్రీ జనార్దనరావు, మద్రాసు హోటల్స్, సిరిసిళ్ళ 10-0-0
ద్వారక ఫ్రూట్ మర్చంట్స్, హైదరాబాదు 8-0-0
కొంపూరు లక్ష్మణరెడ్డిగారి వసూళ్లు మందపాడు, గుంటూరు జిల్లా 127-8-0
అబ్బినేని గుంటపాలెం, మాకావి రామయ్య బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 62-0-0
ఓబులదేవరచెరువు గంజి కేంద్రం వసూళ్లు శ్రీ పి. రామచంద్రారెడ్డిగారిద్వారా 25-0-0
తెనాలి విశ్వబ్రాహ్మణ విజ్ఞాన సమితి శ్రీ వి. సుబ్బారావుగారి ద్వారా 28-11-0
ఇందులో శ్రీ వజ్ఝల ముఖలింగాచార్యులు; వేదుల పర్తి; బొన్నకోట బదర్సు; కాశీబదర్సు; కేశనకుర్తి విశ్వనాథం; పెదగాడి సూర్యనారాయణ; పట్నాల భాస్కర్; కంభానిసత్యనారాయణ; లక్కోజు కృష్ణమూర్తి; చలపాక వెంకటరత్నం; అనుపోజు సత్యనారాయణ; పుల్లేటికుర్తి వెంకటేశ్వరరావు. రీసు బాబురావు; మేడూరు సుబ్రహ్మణ్యం యేలేశ్వరాచారి; బ్రహ్మనందం; శివకోటయ్యగార్ల విరాళములు చేరివున్నవి.
కటారుపల్లి బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 15-0-0
భారత్ గరల్స్ గైడ్స్, వేమన బోర్డు హైస్కూల్ కదిరి (లీడర్ గ్రేస్ అండ్రీద్వారా) 28-0-0
వేమన బోర్డు హైస్కూలు, కదిరి, ఫోర్త్‌ఫారమ్-బి విద్యార్థులు 26-0-0
ప్రాథమికోపాధ్యాయ సంఘం, చీపురుపల్లి 20-0-0
పెదరాయవరం పాఠశాల విద్యార్థులు, రంగంపేట 5-0-0
శ్రీ వి పద్మనాభరావు, ఆయన మిత్రులు, రాజాం 10-0-0
శ్రీ స్వామి ధర్మంరాజమురుగు రాజమన్నార్, చెట్టిబజార్, చిత్తూర్ 10-0-0
శ్రీ మీనవిల్లూరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు ద్వారా 150-0-0
స్టూడెంట్స్ గైడెడ్ ఎలిమెంటరీ స్కూల్, సుదిగామ్ 10-0-0
పెనమలూరు బోర్డు హైస్కూలు 3-4 ఫారంల విద్యార్థులనుంచి తెలుగు పండితులు శ్రీ చావలి ఏకాంబర శాస్త్రులుగారి వసూళ్లు 10-0-0
శ్రీ బి. నాగ అంజనేయులు చల్లపల్లి 10-0-0
శ్రీ కోటగిరి మురళీ మోహనరావు మూడవ ఫారమ్, వెంకట్రామన్నగూడెం 5-0-0
శ్రీ కోటీశ్వర హిందూ ఎలిమెంటరీ స్కూలు, గుంటూరు 10-0-0
శ్రీ ఉదయగిరి భద్రయ్య గుడ్లవల్లేరు 10-0-0
బుచ్చిరెడ్డిపాలెం యువజన ఫెడరేషన్ వసూళ్లు 16-8-0
మాజేటి కూలీల సంఘం 10-0-0
శ్రీ ఎస్. భాస్కరరావు, వాముల పల్లి 15-0-0
నేతాజీ బాలసంఘం ఆలతిపాడు 5-13-0
శ్రీమతి కలగర రంగమ్మ, పసుమర్రు 5-0-0
శ్రీమతి కలగర శోభనాద్రమ్మ పసుమర్రు 5-0-0
వెంకటరత్నం టెన్నిస్‌క్లబ్, తెనాలి వసూళ్ల 34-0-0
శ్రీ కె. వెంకటరామారావు గరికపర్రు 10-0-0
శ్రీ కనకమేడల వెంకటేశ్వరరావు గోపువారిపాలెం 20-7-0
కె ఆర్. బోర్డు హైస్కూలు, (కాటూరు) ఉపాధ్యాయులు విద్యార్థులు 55-8-0
పార్సెల్ క్లార్క్స్ అసోసియేషన్, బెజవాడ 50-0-0
చౌదరి లాడ్జి, చౌదరిపేట 38-0-0
శ్రీ రామా కో-ఆపరేటివ్ సొసైటీ కొవ్వూరు 20-0-0
రాయవరపు శ్రీ వెంకటకృష్ణారావు రాయవరం 10-0-0
బోర్డు బేసిక్ ఎలిమెంటరీ హైస్కూలు, పటమట 5-0-0
శ్రీ సి. హెచ్. గోపాలకృష్ణయ్య మంగళగిరి 10-0-0
శ్రీ వాసిరెడ్డి సూర్యనారాయణ చేబ్రోలు 10-0-0
శ్రీ సూర్యదేవర శివన్నారాయణ, చేకూరు 10-0-0
మునిసిపల్ గరల్స్ హైస్కూలు విద్యార్థినుల వసూళ్లు. హెడ్ మిసెస్ కుమారి జయలక్ష్మి ముర్రే ద్వారా 65-0-0
విశ్వబ్రాహ్మణ సంఘం, కేరాఫ్ కె రామారావు, మోపిదేవి 20-0-0
పల్లపల్లి వ్యవసాయి డిమాన్‌స్ట్రేటర్ కార్యాలయం 30-0-0
కొత్తపల్లి బాపిరాజుగారి భార్య మంగమ్మ, పాలకోడేరు 10-0-0
పాపులూరు బోర్డు హైస్కూలు, పాపులూరు 16-14-0
శ్రీ కాంచల వెంకటసుబ్రహ్మణ్యం, పెనుగొండ 5-8-0
శ్రీ బి. కళావతి, గుంటూరు 10-0-0
నారాయణపురం బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 5-10-0
చీపురుపల్లి పురజనుల సంఘం, శ్రీ సూరు నరసింహులుగారి ద్వారా 46-0-0
వైశ్య బాల సంఘం, రాజాపురం 13-0-0
శ్రీ వట్టికూళ్ళ అప్పన్న, పోతరకొండ 10-0-0
హీరమండలం, శంకలి, లక్ష్మీనరసుపేట, ఇరపాడు, పెదలి దుర్గాపురం, మిరియపుపల్లి ప్రజల దగ్గర నుంచి, హీరమండలం హైస్కూలు విద్యార్థుల వసూళ్లు 64-4-3
హీరమండలం బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల విరాళం 65-5-9
సోంపేట గోదావరి వరద బాధితుల సహాయ సంఘం 70-0-0
బోర్డు తెలుగు ఎలిమెంటరీ స్కూలు (బారువ) ఉపాధ్యాయుల విరాళం 13-0-0
వడ్డిపాలెం ఎయిడెడ్ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల వసూళ్లు 85-0-0
శ్రీమతి కొమ్మిరెడ్డి చూడామణి గెద్దనాపల్లి 29-0-0
శ్రీమతి అంకుశరావు వెంకట చెల్లాయమ్మ, గెద్దనాపల్లి 20-0-0
స్టూడెంట్స్ లాడ్జి, రామానాయుడుపేట 13-8-0
శ్రీ ఎర్రా వెంకటస్వామి వుడుటూరు సర్వోదయ కార్యకర్తల తరపున 100-0-0
ఇందులో: కడపజిల్లా, ముద్దనూరు పోస్టు, నల్లబల్లెగ్రామం నిరుపేద ప్రజానీకం ఇచ్చిన విరాళము 28-0-0, కడపజిల్లా ఉప్పలూరు పోస్టు ఉప్పలూరుచేనేతసంఘం వారు ఇచ్చిన విరాళం 36-0-0, కడపజిల్లా వుడుటూరు పోస్టు, వుడుటూరు రైతు సంఘంవారు ఇచ్చిన విరాళం 20-0-0, వెలుదుర్తి గ్రామం పేద ప్రజలు ఇచ్చిన విరాళం 5-0-0, కడపజిల్లా, యర్రగుంట్ల పోస్టు కోడూరుగ్రామం శ్రీ టి. సి. సుబ్బన్నగారు ఇచ్చినవిరాళం 7-0-0 కడప జిల్లా వుడుటూరుపోస్టు వెంకటాపురం నిరుపేదలు ఇచ్చిన విరాళం, చేరియున్నవి.
బోర్డు హైస్కూలు, స్టూడెంట్స్ యూనియన్ పొందూరు 20-0-0
పి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఆఫీస్ సిబ్బంది, నంద్యాల 30-0-0
మూనేపల్లి విద్యార్థులు (జె అబ్రహామ్‌గారి మేనేజ్‌మెంటులో వున్న ఎన్. పి. జి హైస్కూలులో చదువుతున్నవారు) 30-0-0
బ్రూసుపేట (బళ్లారి)లో శ్రీ కె. రాజారామ్‌గారి వసూళ్లు 56-0-0
ఇందులో శ్రీ కె రాజారామ్ 15-0-0, శ్రీ చెనహాలగాజీ 5-0-0, శ్రీ చెన్నబసప్ప 5-0-0, బొంబాయి రామ్‌జీ 5-0-0, శ్రీ గోరాంజీనావ్ 5-0-0, శ్రీ ముకుందరావు 5-0-0 చేరి వున్నవి.
యువజనసంఘం, దుర్గి, వయా, మాచర్ల, పల్నాడు తాలూకా 15-0-0
డాక్టర్ ఎమ్. రామానుజదాసు, కారెంపూడి. 5-0-0
కృష్ణాజిల్లా గ్రామోద్యోగులసంఘం, కైకలూరు, కార్యదర్శి శ్రీ కె వి. ఎస్. రామారావుగారిద్వారా 50-0-0
ఆదోని రైల్వేస్టేషన్ సిబ్బంది స్టేషన్ మాస్టర్ శ్రీ టి ఎస్. మురుగేషన్‌గారి ద్వారా 35-0-0
ఆదోని తాలూకా ఆఫీస్ సిబ్బంది, తహశీలుదారు శ్రీ టి శ్రీనివాసరావు గారి ద్వారా 25-0-0
అమ్మనబ్రోలు (గుంటూరుజిల్లా) సి ఎస్. ఆర్. హైస్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు 75-0-0
పూళ్ళ బోర్డు హైస్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు హెడ్మాస్టర్‌గారి ద్వారా 50-0-0
ఉంగుటూరు బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 49-0-0
శ్రీ నరసింహారావు, పల్లిపాటివారి వీధి, విజయవాడ 5-0-0
ఉటుకూరు బోర్డు హైస్కూలు విద్యార్థులు శ్రీఎం కె సుందరరావుద్వారా పంపినవి, కోసూరు 15-8-0
వెల్లటూరు గ్రామకాంగ్రెసు కమిటీ శ్రీ వై. నాగేశ్వరరావు ద్వారా పంపినవి 7-0-0
మెస్సర్స్ నీలం అండు కో., విశాఖపట్టణం 10-0-0
చిత్తూరు జిల్లా ఈనాల బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించి పంపినవి 70-0-0
మిలిటరీ ఫారండిపో, వాల్తేరు 16-0-0
పిడుగురాళ్ళ బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 42-8-0
గ్రామసేవా సంఘం, కానాల, నంద్యాల తాలూకా 25-0-0
చందోలు పోలీసు సబిన్‌స్పెక్టరు సేకరణ 18-0-0
శ్రీ ఎం. నరసిరెడ్డి, తింక్‌పేట, గుంటూరు 5-0-0
లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ సిబ్బంది సేకరణ, గుంటూరు 105-5-0
డాక్టర్ ఎ. వెంకటప్పయ్య, అవనిగడ్డ 25-0-0
ఇరగవరం బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు పంపినది 191-9-0
ఇందులో శ్రీశ్రీశ్రీ బాలరాజ మహర్షి, మద్రాసు 10-0-0, శ్రీ నండూరి రామకోటేశ్వరరావుగారు 5-0-0, శ్రీ తంగిరాల వెంకట కృష్ణరామయాజులు 5-0-0, శ్రీ వాసుదేవర బ్రహ్మయ్యగారు 5-0-0, శ్రీ మంగెన అప్పారావు గారు 10-0-0, శ్రీ ఆరేటి రంగనాయకులుగారు 5-0-0, శ్రీ మేడపాటి వెంకటరెడ్డిగారు 10-0-0, శ్రీ బాదంపూడి బుచ్చిపాలశంకరం 5-0-0 చేరివున్నవి.
భీమవరం ఈస్టరేంజి టీచర్స్ అసోసియేషన్ శ్రీ ఎ. ఆర్. మూర్తిద్వారా పంపినవి 50-0-0
ప్రోగ్రెసివ్ యూనియన్ కార్యదర్శి, ప్రియాగ్రహారం 15-8-0
శ్రీ జి. వెంకటేశ్వరరావు, భీమునిపట్నం 10-0-0
భీమునిపట్నం గవర్నమెంట్ బేసిక్ ట్రెయినింగ్ స్కూలు విద్యార్థులు హుండీల ద్వారా సేకరించినవి 40-0-0
ఈస్టర్న్ రైల్వే కార్మికులు శ్రీ ఎం. అప్పారావు ద్వారా పంపినవి, విజయనగరం 40-0-0
శ్రీ గోకవరం పెదబ్రహ్మజీ విజయనగరం 10-0-0
యలమంచిలి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ శ్రీ సి. ఎస్. ఆనందరాజు ద్వారా నారాయణపురం గ్రామస్థుల విరాళాలు 26-0-0
కిముడాక కొత్తనాలు బోర్డు హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హెడ్‌మాస్టర్ ద్వారా పంపినవి 14-8-0
దోవవరం ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ద్వారా పంపినది 40-0-0
పాతపట్నం బోర్డు హైస్కూలు విద్యార్థులు తెలుగు పండిట్ శ్రీ వై రామారావు ద్వారా పంపినది 10-0-0
శ్రీ రావిరాజు వెంకటకృష్ణరావు రాజాం 10-0-0
గవర్నమెంట్ బేసిక్ ట్రెయినింగ్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు భీమునిపట్నం 365-0-0
బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు, మొకకముడితం 20-0-0
శ్రీ పెంటా శశిభూషణరావు, బోర్డు హైస్కూలు, పలాస 10-0-0
శ్రీ రాజా మెడికల్ ఎంపోరియం, సామర్లకోట 6-12-0
కె డి పి థియసాఫికల్ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు హెడ్‌మాస్టర్ ద్వారా పంపినవి ఏలూరు 13-11-0
బోర్డు ఎలిమెంటరీ స్కూలు, ఉపాధ్యాయిని శ్రీమతి రాజమ్మ వసూళ్లు 15-0-0
ఇందులో సి యం యస్ కాంగ్రిగేషన్ 8-0-0, శ్రీమతి రాజమ్మ 5-9-0 చేరివున్నవి.
బంటుమిల్లి - పామర్రు రైలులో యం. డి కె 1514 నంబరు బస్సులో హుండీ వసూళ్లు పి వి రావు ద్వారా, గుడివాడ 14-7-0
శ్రీ తెల్లాకుల రామన్నలు పిరంగిపురం, గుంటూరు 10-0-0
పెదకంచర్ల పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు శ్రీ ఇ రామకోటయ్య ద్వారా (వయా) వినుకొండ 50-0-0
రేణిగుంట బోర్డు హైస్కూలు 1, 2, 3 ఫారాల విద్యార్థులు, విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి ద్వారా 15-0-0
వడమాలపేట బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు (వయా) రేణిగుంట, చిత్తూరు జిల్లా 10-0-0
శ్రీ ఏ. గోపాలకృష్ణమ్మ, అరండల్ పేట, గుంటూరు 5-0-0
శ్రీ గోపు పెదజోగయ్య రాఘవపురం (వయా) నందిగామ 5-0-0
కొణకంచి యస్. ఆర్. యస్. బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు (వయా) నందిగామ 52-12-0
డాక్టరు సి. సాంబశివరావు, కంకిపాడు 100-0-0
శ్రీ పి ఆర్. బ్రహ్మారావునాయుడు కేరాఫ్ మునిసిపల్ కమీషనర్ సాలూరు 10-0-0
శ్రీ దూడ సూర్యనారాయణ కన్యకా విలాస్ కాఫీహోటల్, రేపల్లె 10-0-0
బోర్డు హైస్కూలు ఉపాధ్యాయుల సంఘం, కార్యదర్శి శ్రీ యస్. వి సుబ్బయ్య ద్వారా, దుగ్గిరాల 35-0-0
వేమూరు బోర్డు ఎలిమెంటరీ స్కూలు హెడ్మాస్టర్ ద్వారా 19-1-0
ఇందులో:—నార్త్ బోర్డు ఎలిమెంటరీ స్కూలు 13-1-0, సౌత్ బోర్డు ఎలిమెంటరీ స్కూలు 6-0-0 చేరి వున్నవి.
పీవరు కో-ఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్ సొసైటీ లిమిటెడ్ నెం 926 భట్టిప్రోలు 10-0-0
శ్రీ బి వీరాస్వామి, మెయిన్‌రోడ్ తెనాలి 10-0-0
ఆర్దనేసు బోర్డు హైస్కూలు గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ యన్. సూర్యనారాయణ, కంభం తాలూకా, 116-0-0
పాకాల రైల్వే సిబ్బందివసూళ్లు, (రెండవ దఫా) డ్రైవరు శ్రీ ఆర్, మల్లికార్జునరావు ద్వారా 25-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు, హెడ్మాస్టర్ ద్వారా, చౌదేపల్లి, చిత్తూరుజిల్లా 50-0-0
జంపని బోర్డు మిడిల్ స్కూల్ విద్యార్థులు, హెడ్మాస్టర్ శ్రీ జి ఎల్. నరసింహారావు బి. ఏ. బి. ఇడి: ద్వారా 78-1-0

(మిగతా 5 వ పేజీలో)

# అహింసద్వారా మహా విప్లవం

## ఎస్టేటు సుంకాల బిల్లు ఫలితం గురించి ఆర్థిక మంత్రి ఆశాభావం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—"కృషిద్వారా అదృష్టాన్ని హస్తగతం చేసుకొన్న వారి మీదనే ఈ సుంకం పడుతుంది. ధైర్యం, ఔదార్యం వారికి మార్గదర్శకం కాగలవని ఆశిస్తున్నాను. అలా జరిగితే, ప్రజాస్వామిక ప్రాతిపదికపై అహింసా పూర్వక మహావిప్లవాన్ని ఇండియా సాధించినట్లే కాగలదు" అని నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఎస్టేట్ సుంకాల బిల్లుపై జరిగిన చర్చకు సమాధానం చెబుతూ ఆర్థికమంత్రి శ్రీ దేశముఖ్ అన్నారు. (ఈ సమాధానంలోని ముఖ్యభాగాన్ని విన్న నేడు "ఆంధ్రపత్రిక" ప్రకటించింది—ఎడిటర్)

ఈ చట్టం అమలులో ప్రజలకు ఏ విధమైన ఇబ్బందీ కలగకుండా చూడడం ప్రభుత్వ విధి అని, ముఖ్యంగా దుఃఖంలో మునిగివున్న వారిపట్ల సానుభూతి కనపరచవలసిన ధర్మం కలదని మంత్రి అన్నారు. ఈ విషయాలను చట్టం అమలుజరిపే అధికారులు గుర్తించుకోగలరన్నారు.

బ్రిటన్‌లో ఎస్టేట్ డ్యూటీవసూలుకు సంబంధించిన వ్యవహారాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించి రావడానికిగాను అక్కడికి ఆరుగురు ఉద్యోగులను పంపుతున్నామని శ్రీ దేశ్‌ముఖ్ తెలియజేశారు.

ఈ బిల్లు ఆమోదింపబడిందన్న ఆనందం తనకు అంతగా లేదని, తన బాధ్యత తీరిపోలేదని, పెరిగిందని, తాను చెయ్యవలసిన ముఖ్య పని ఇప్పుడే ప్రారంభమవుతున్నదని ఆయన అన్నారు. ఈ చట్టం సమగ్రమని, ఇక మారదని అనుకోడానికి వీలు లేదన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులు మారేకొలదీ ఆర్థిక శాసనాలలో మార్పులు అవసరమవుతూ వుంటాయన్నారు. మన రాబడిపన్ను చట్టం 1922 లోను 1939 లోను సవరించబడిందని, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఏదో ఒక మార్పుకు గురి అవుతూనే వున్నదని ఉదాహరించి, ఇలాతరచు సవరణలకు గురి కావడం ఆర్థిక శాసనా లన్నిటికీ సహజమేనని ఆయన అన్నారు.

బ్రిటన్‌లో ఎస్టేట్ సుంకం మొట్టమొదటగా 1894 లో వసూలు చేయబడింది. ఆనాటినుంచీ ఆ చట్టం అనేక సవరణలకు గురిఅయింది. అక్కడ ఈ చట్టం ఆర్థిక చట్టంలో ఒకభాగం. మన చట్టంలో గల మినహాయింపు పరిమితులు, దాన ధర్మాలు, సుంకం వసూలు, బాకీ రాబట్టుకోవడం—మొదలైనవాటికి సంబంధించిన స్లాబు విధానాన్ని గురించి కొంతమంది సభ్యులు ప్రశ్నించారని, అందుకోసం ఈ బ్రిటిష్ చట్టాన్ని ఉదాహరిస్తున్నానని శ్రీ దేశముఖ్ అన్నారు. లోపాలుంటే ముందు పరిశీలించుకోవచ్చు నన్నారు. … కోర్టుగా చెయ్యడంపై … విమర్శకు సమాధానం ఇస్తూ, ఇది … స్త్రీకరంగా పనిచెయ్యకపోతే, తగిన … ప్రతిపాదించడానికి ప్రభుత్వం … సీయ దన్నారు.

…యంవున్న చట్టం అమలులో లోపాలు వున్నాయని, ఆ లోపాలనే ఈ చట్టం ఇలోమా చెయ్యబడతాయనీ కొందరు … భయాన్ని వెలిబుచ్చారు. అటువంటి … అక్కరలేదని శ్రీ దేశముఖ్ అన్నారు. … కించినవారి ఆస్తినుంచి ఈపన్ను వసూలు … బడుతుంది. పన్ను మొత్తాన్ని నిర్ణయించ… నియమించబడ్డ అధికారికి స్వాతంత్ర్యం … గోరే తన పని తాను సమర్థంగా చెయ్య… … ఈ విషయంలో అన్నివిధా… తీసుకోబడగల దన్నారు. సుంకం … అధికారులకు, సుంకం చెల్లించేవారికి … సద్భావం పెంపొందాలని శ్రీ దేశ… అన్నారు. విమర్శకు తట్టుకోగలిగినంత … రంగా అధికారవర్గం పనిచెయ్యాలన్నారు.

ప్రస్తుత ప్రభుత్వ వ్యయంలో నూటికి 40, … రంతులు అనవసర వ్యయమని శ్రీ … గధరదాస్ చేసిన విమర్శకు జవాబిస్తూ, … త్వం అనవసర వ్యయం ఏదీ చెయ్యడం … కొన్ని సందర్భాలలో వృథా వ్యయం … తున్నదని, దానిని సరిదిద్దుకోడానికి … కృషిస్తున్నామని శ్రీ దేశముఖ్ అన్నారు. … తాను చాలమంది వ్యాపారస్తులతో మాట్లా… ఎస్టేట్ సుంకం విధింపు న్యాయమే … వారంతా అంగీకరించారని, ఎక్కువ … కొడుకులకు విడిచిపెడితే వారిలో … చేసే గుణం చచ్చిపోతుందని చాలమంది … భావిస్తున్నారని శ్రీ దేశముఖ్ … …రు.

అంతకుముందు జరిగిన చర్చలో శ్రీ … సి. చటర్జీ, తులసీదాస్ కిలాచంద్, … ఎస్. మోరే, కె. కె. బాసు, ప్రొఫెసర్ … ర్యార్ పాల్గొన్నారు.

### ఎస్టేట్ సుంకాల బిల్లు చరిత్ర

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఆమోదించబడ్డ ఎస్టేటు సుంకాల బిల్లుకు సంబంధించిన కొన్ని విశేషాలు శ్రీ దేశముఖ్ సభలో వెల్లడించారు.

ఈ బిల్లుపై ప్రతినిధుల సభ మొత్తం … గంటలు చర్చ జరిపింది, దీని పరిశీలన … సెలక్టు కమిటీ 21 సమావేశాలు జరి… కమిటీ సభ్యులకు, ప్రభుత్వానికి మధ్య … సంప్రదింపులు జరిగాయి.

ఈ బిల్లులో ప్రతిపాదించినప్పుడు 74 క్లాజులు … ఇప్పుడు అవి 85 క్లాజులైనాయి … బిల్లు నూటికి 80 వంతులు పెరిగిందన్న…

బిల్లుకు 756 సవరణలకు నోటీసులు … ఇచ్చాయి. అందులో 387 సవరణలు … ప్రతిపాదించబడ్డాయి. అందులో 52 ఆమోదించబడ్డాయి. ఈ ఆమోదించబడ్డ సవరణ… 32 ముఖ్యమైన మార్పులకు, 10 రచ… 7 ఇతర విషయాలకు, 3 అచ్చు తప్పు సంబంధించినట్టివి.

ఈ బిల్లు గురించి తేలిక భాషలో ఒక … కొన్ని ప్రకటించగలమని శ్రీ దేశముఖ్ … చేశారు.

# కొరియాకు పంపిన భారత సైనికదళాల వ్యయం

## ఉభయ సైనిక కార్యాలయాలవారు కూడా పంచుకోనగలరని ప్రధాని నెహ్రూ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—

**1953-54** లో అనుకోనకుండా వచ్చిన ఖర్చులకు అవసరమైన 10.35 కోట్ల రూపాయల సప్లిమెంటరీ డిమాండులతోకూడిన అప్రోప్రియేషన్ బిల్లును ప్రజా ప్రతినిధుల సభవారు నేడు ఆమోదించారు.

కొరియాలో యుద్ధఖైదీల శిబిర రక్షణకు పంపించిన భారత సైనికులకు కాగల 60 లక్షల ఖర్చుకు సంబంధించిన డిమాండుపైన సభవారి చర్చలో ప్రధాని నెహ్రూ జోక్యం కలిగించుకొని కొరియాకు భారత సైనికుల ప్రయాణపు ఖర్చులు, తదితర అత్యవసర ఖర్చులను మిత్రరాజ్యసమితి సైనిక కార్యాలయం, ఉత్తరకొరియా, చైనా సైనిక కార్యాలయం వారి మధ్య పంచడం జరుగుతుం దన్నారు. అవసరం వస్తే మరికొన్ని భారత సైన్యాలను కూడా కొరియాకు పంపవలసి వుంటుందన్నారు.

రక్షణశాఖ కింద ఖర్చుగా పేర్కొనబడిన ఈ 60 లక్షల రూపాయల డిమాండుపైన నేడు ప్రజా ప్రతినిధుల సభలో ముందుగా చర్చ ప్రారంభమైనది కొరియాకు పంపిన భారత సైన్యాలకు సంబంధించిన ఈ ఖర్చును గురించి విదేశ వ్యవహారాలపై సాగే చర్చలో చర్చించవచ్చును. కనక కోత తీర్మానాలను ప్రతిపాదించవలసిన అవసరంలేదని డిప్యూటీ స్పీకర్ చేసిన సూచనను సభవారు ఆమోదించారు. ఆ ప్రకారం శ్రీ ఆనందనంబియార్ (కమ్యూనిస్టు, మద్రాసు) శ్రీ త్రిదిబ్ చౌదరి (బెంగాల్) గార్లు తమ కోత తీర్మానాలను ప్రతిపాదించలేదు కూడా.

ఈ డిమాండుపై ప్రధాని నెహ్రూ ప్రసంగిస్తూ కొరియాలో శిబిర రక్షణకుగాను ఏ పరిస్థితులలో భారత సైన్యాలను పంపించవలసి వచ్చిందో సభవారికి తెలుసునన్నారు. కొరియాలో భారతసైన్యాల విధులు యుద్ధవిరమణ ఒడంబడిక షరతులపై ఆధారపడివున్నవని, వాటిని ఇండియా ఆమోదించిందని, ఈ ఒడంబడికపై అటు మిత్రరాజ్యసమితి సైనికకార్యాలయంవారు, ఇటు ఉత్తరకొరియా, చైనా జాయింటు సైనిక కార్యాలయంవారు కూడా సంతకాలు చేశారని, కొరియాకు తన సైన్యాలను పంపించడానికి నిర్ణయించడంతో ఆ ఒడంబడిక షరతులకు ఇండియా కూడా ఆమోదించినట్లే కాగలదన్నారు. పోతే ఈ ఒడంబడిక నిబంధనలకు వ్యాఖ్యానాలు చేయడంలో అభిప్రాయభేదాలు వస్తున్నవని, వాటిని అనేక కమిషన్‌ల ద్వారా నిర్ణయించవలసి వుంటుదన్నారు.

కొరియాలో శిబిర రక్షణకు పంపించిన భారత సైన్యాల ఖర్చులను గురించి కచ్చితంగా తానేమీ చెప్పలే నన్నారు ఖర్చుల వివరాల జోలికి పోకుండానే ఇండియా ఈ బాధ్యతలను స్వీకరించిన దన్నారు. ఈ ఖర్చుల భారం అంతా పూర్తిగా ఇండియా మీదనే పడదని, ఇతరులు కూడా కొంత పంచుకోనగలరని స్థూలంగా చెప్పడం జరిగిందన్నారు. మామూలు ఖర్చులన్నీ అంటే జీతాలు, అలవెన్సులు వగైరాలు ఇండియా ప్రభుత్వమే భరించాలని, రవాణా ఛార్జీలు మామూలు ఖర్చులకు మించి అదనంగా జరిగే ఖర్చులను ఇతరులు కూడా పంచుకోవాలని ఇండియా ప్రభుత్వం అభిప్రాయ పడుతున్న దన్నారు. దానికి చాలాదేశాలు అంగీకరించినవని, ఈలోగా అన్ని ఖర్చులను ఇండియా చెల్లిస్తున్నదని తెలియజేశారు.

కొన్ని ప్రత్యేకమైన ఖర్చులు అంటే తటస్థ రాజ్యాల కమిషన్ చెయిర్మన్‌గా వున్నవారికి చెల్లించవలసిన జీతం, అలవెన్సులు వగైరాలు అలాగే ఇతర సీనియర్ ఉద్యోగులకు ఇచ్చే జీతనాతాలను ఇండియా భరించగల దన్నారు. పోతే వారికి సంబంధించిన ఇతర ఖర్చులు అందరూ పంచుకోనవలసిన మొత్తంలో చేరగల వన్నారు.

ఈ సందర్భంలోనే అవసరమైతే మరి కొన్ని భారత సైన్యాలను కూడా కొరియాలో శిబిర రక్షణకు పంపించవలసిన అవసరం ఏర్పడితే పంపించవలసి వస్తుందని కూడా సూచించారు.

యుద్ధవిరమణ సంధి ఒడంబడికల షరతులకు దక్షిణ కొరియా ప్రత్యేకమైన వ్యాఖ్యానాలు చేస్తున్న దానివిఖట్టి కొరియా శిబిర రక్షణకు వెళ్ళిన భారత సైన్యాలకు దక్షిణకొరియా ప్రభుత్వానికి లేదా దాని సైన్యాలకు మధ్య సంఘర్షణ గల అవకాశాలు వున్నవేమో ఇండియా ప్రభుత్వం పరిశీలించిందా అని శ్రీ చౌదరి అడిగిన ప్రశ్నకు ప్రధాని నెహ్రూ సమాధానం చెబుతూ ఇలా అన్నారు:—

"దీనిని గురించి నే నేమీ వివరంగా చెప్పగల ననుకోను. మిత్రరాజ్యసమితి సైనిక కార్యాలయంలో దక్షిణ కొరియా ఒకభాగంగా వుంది. మనం మిత్రరాజ్యసమితి సైనిక కార్యాలయంతో వ్యవహరిస్తున్నామే కాని దక్షిణ కొరియాతో సరాసరిని వ్యవహరించడంలేదు. ఉభయ పక్షాలవారు ఆమోదించిన కొన్ని సూచీలను మిత్రరాజ్య సమితి సైనిక కార్యాలయం వారు ఇచ్చారు. ఆ మిత్రరాజ్య సమితి సైనిక కార్యాలయంలో భాగంగా వున్న ఒకరు వారిచ్చిన సూచీలను కాదన్నప్పుడు ఏర్పడగల పరిస్థితులను మనం ఎదుర్కొనవలసి వస్తుంది. కేవలం ఊహలకు సంబంధించిన ఇలాంటి పరిస్థితులలో మనం ఏమి చేయవలసి వుంటుం దనే విషయాలను గురించి చెప్పడం చాలా కష్టం కాగలదు.

### పంచవర్ష ప్రణాళిక

పంచవర్ష ప్రణాళికను గురించి ప్రచారం చేయడానికి సంబంధించిన కార్యక్రమాలకు 38 80 లక్షల రూపాయలను కోరుతున్న **డిమాండుకు ప్రొఫ్ ఆంథోనీ (నామినేటెడ్)** కోత తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ కార్యక్రమాల కింద మొత్తం 148 లక్షలు ఖర్చు కాగలదట.

ఫ్రాంక్ ఆంథోనీ తన కోత తీర్మానాన్ని గురించి ప్రస్తావిస్తూ పంచవర్ష ప్రణాళికలో అప్పుడే మూడు సంవత్సరాలు గడిచిపోయిందని, ఇక రెండు సంవత్సరాలలో 148 లక్షలు ఖర్చు చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు ప్రణాళికను ప్రజ అందరికీ తెలియజేయవలసిన అవసరం వున్నప్పటికీ ఉద్యోగుల సంఖ్యను పెంచడం ద్వారా అది సాధ్యం కాదన్నారు. పబ్లిక్ సర్వీసు కమిషన్ వారు నిరాకరించిన అభ్యర్థులను కంట్రాక్టు పద్ధతిని సమాచార శాఖలోనికి జొప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తాన్ని జాగ్రత్తగా హెచ్చు ప్రయోజనాలు సాధించడానికి ఖర్చు చేయగలమన్న హామీని ఇవ్వా లన్నారు.

శ్రీ ఎస్. ఎన్. అగర్వాల్ (కాంగ్రెసు-మధ్యప్రదేశ్) డిమాండును బలపరుస్తూ పంచవర్ష ప్రణాళికను గురించి ఎల్లెడలోని వారికి హెచ్చుగా తెలిసేటట్లు ప్రచారం చేయా లన్నారు. శ్రీ దామోదరమీనన్ (ప్రజా-సోషలిస్టు-మద్రాసు) డిమాండును వ్యతిరేకిస్తూ ఇది వృథా వ్యయమన్నారు. రేడియోలు, సినిమాలద్వారా హెచ్చు ప్రచారం చేయవచ్చు నన్నారు.

సమాచార శాఖా మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ చర్చకు సమాధానం చెబుతూ సభవారు ఆమోదించిన పంచవర్ష ప్రణాళికకు ప్రచారం తప్పకుండా కావా లన్నారు. పల్లెలలోనివారికి విశేషాలు తెలియజేయడానికి శ్రద్ధ చూపుతున్నా మన్నారు. ప్రచారంలో హెచ్చు భాగం దేశీయభాషలలో జరగవలసి వున్నదని, త్వరలో రాష్ట్ర సమాచారశాఖా మంత్రుల సమావేశమై తగు నిర్ణయాలు చేయగలరని అన్నారు. కొందరు ఉద్యోగులను దొడ్డిత్రోవను సమాచారశాఖలోనికి జొప్పిస్తున్నారనే ఆరోపణను ఖండించారు తన శాఖలో సిబ్బంది చాలా తక్కువగా వున్నారన్నారు.

చివరకు మిస్టర్ ఆంథోనీ తన కోత తీర్మానాన్ని ఉపసంహరించుకొనగా డిమాండు యథాతథంగా ఆమోదింపబడింది.

రైల్వే బొగ్గు గనులపై ఖర్చులకు సంబంధించిన డిమాండును కూడా సభవారు ఆమోదించారు. దీనిపై చర్చలో శ్రీ విఠల్‌రావు (కమ్యూనిస్టు, హైదరాబాదు), శ్రీ కె. పి. త్రిపాఠి (కాంగ్రెసు, అస్సాం)గార్లు మాట్లాడుతూ, రైల్వే బొగ్గు గనులలో కంట్రాక్టుల పద్ధతికి స్వస్తి చెప్పినందుకు అభినందించారు. ఉత్పత్తిశాఖా మంత్రి శ్రీ కె. సి. రెడ్డిగారు మాట్లాడుతూ రైల్వే బొగ్గు గనుల కార్మికులకు గృహవసతిని సమకూర్చడానికి ప్రభుత్వం ఒక ప్రణాళికను తలపెట్టిం దన్నారు.

## ఐసెన్‌హోవర్ ప్రభుత్వ విధానాలపై ట్రూమన్ విమర్శ

చికాగో, సెప్టెంబర్ 14— అమెరికా, దానితోపాటు తక్కిన ప్రపంచం వినాశనానికి దారి తియ్యకుండా చూచే బాధ్యత అమెరికన్ డెమొక్రాటిక్ పార్టీపై వున్నదని అమెరికా మాజీ-ప్రెసిడెంట్ మిస్టర్ హారీ ట్రూమన్ నేటిరాత్రి చికాగోలో డెమొక్రాటిక్ పార్టీ ప్రతినిధుల నుద్దేశించి చెప్పారు.

ప్రస్తుత రిపబ్లికన్ పరిపాలనక్రింద జరుగుతున్న వ్యవహారాలపై మిస్టర్ ట్రూమన్ ఆశ్చర్యాన్ని, పరితాపాన్ని ప్రకటించారు.

1954 సంవత్సరం ఎన్నికలలో డెమొక్రాటిక్ పక్షం విజయం కాంచడానికి ఈనాటి నుంచే దీక్షతో కృషిచెయ్యడం అవసరమని వారన్నారు.

అమెరికన్ డెమొక్రాట్‌పక్ష సభ్యులలో మిస్టర్ స్టీవెన్సన్ అగ్రగణ్యుడని పేర్కొంటూ, డెమొక్రాట్‌పక్ష సభ్యులు పరస్పరం ఇప్పటికంటె ఎక్కువ సన్నిహితంగా ఇదివరకెన్నడూ లేరన్నారు.

1956 లో ప్రెసిడెంట్ నామినేషనుకు మిస్టర్ స్టీవెన్‌సన్ పేరును సూచిస్తారా అని అడుగగా, కన్వెన్షన్ జరిగేవరకు ప్రస్తుతం ఆ విషయం గురించి మాటాడ నక్కరలేద న్నారు.

దక్షిణ కొరియా సహాయార్థం అమెరికన్ సైన్యాలను కొరియాకు పంపడానికి బాధ్యుడైన మిస్టర్ ట్రూమన్‌ను కొరియా పరిస్థితిని గురించి ప్రశ్నించగా, కొరియా విషయంలో తా నవలంబించిన విధానం సమంజసమేనని విశ్వసిస్తున్నామనీ, భవిష్యత్తు దానిని రుజువు చేయగలదనీ వా రన్నారు.

కేంద్ర వేతన నిర్ణాయక సంఘం సిఫారసులను అమలు జరపాలని కోరుతూ కలకత్తాలోని 27 మంది రేవు కార్మికులు నిరాహార దీక్ష ప్రారంభించారు.

# షాన్ సంస్థానాలలో తిరిగి సైనిక శాసనం అమలు

## —బర్మీస్ ప్రభుత్వంవారి నిర్ణయం

రంగూన్, సెప్టెంబర్ 15—

విప్లవకారులతో నిండివున్న షాన్ సంస్థానాలలో తిరిగి సెప్టెంబర్ 23 వ తేదీనుంచి బర్మాప్రభుత్వం సైనిక శాసనాన్ని అమలుపరచ గలదని తెలుస్తున్నది.

ఇందునిమిత్తం ప్రవేశపెట్టబడిన బిల్లును బర్మీస్ పార్లమెంటు ఎగువశాసనసభ అప్పుడే ఆమోదించింది కూడా ఇది ఒకటి రెండురోజులలో ఆమోదం కొరకు దిగువ శాసన సభకు పంపబడగలదు.

ప్రభుత్వం షాన్ సంస్థానాలలో క్రిందటి సెప్టెంబర్‌లో సైనికశాసనాన్ని ప్రవేశపెట్టింది. అదిఅమలులో వుండేకాలం క్రిందటిమార్చితో పూర్తి అయిపోయింది. కొత్త బిల్లులో సైనిక శాసనం తాత్కాలిక చర్యగా ఆరు మాసాల పాటు అమలు పరచబడాలని ప్రతిపాదించబడింది.

షాన్ సంస్థానాలలోని కొన్ని ప్రాంతాలలో చైనీస్ నేషనలిస్టు గెరిల్లా దళాలు, స్థానిక విప్లవకారుల దళాలు రహస్యంగా ప్రవేశించకుండా నిరోధించే నిమిత్తం వాటిపై సైన్యానికి పూర్తి కంట్రోల్‌ను యివ్వడానికి ఈ శాసనం ఉద్దేశించబడిందని ప్రభుత్వ వర్గాలవారు విశదం చేశారు.

### బ్యాంగ్‌కాక్ చర్చలపై సమితికి నివేదిక

బర్మీస్ భూభాగంనుంచి చైనీస్ నేషనలిస్టు గెరిల్లాల ఉపసంహరణను సాధించే నిమిత్తం బ్యాంగ్‌కాక్‌లో క్రిందటి మేనెల నుంచి అమెరికా, థాయ్‌లెండ్, బర్మా, ఫార్మోజాల సైనికప్రతినిధుల మధ్య కొనసాగుతున్న చర్చల ఫలితాన్ని గురించి జనరల్ అసెంబ్లీకి నివేదించడానికి థాయ్‌లెండ్‌లోని తన రాయబారి యు పెఖిన్‌ను న్యూయార్క్‌కు పంపడానికి నిన్న బర్మీస్ మంత్రివర్గం నిశ్చయించింది.

ఈ బ్యాంగ్‌కాక్ చర్చలు క్రిందటి ఏప్రిల్‌లో జనరల్ అసెంబ్లీ బర్మానుంచి చైనీస్ నేషనలిస్టు గెరిల్లాల ఉపసంహరణ సమస్యపై ఆమోదించిన తీర్మానాన్ని పురస్కరించుకొని కొనసాగించబడుతున్నవి.

### కలోనియలిజంనుంచి విముక్తి

ప్రపంచప్రణాళికలోని సూత్రాలకు అనుగుణంగా కాలనీ దేశాలలోని ప్రజలకు స్వాతంత్ర్య మిప్పించడానికి గట్టిగా కృషి చేయవలసిందిగా బర్మా రక్షణశాఖామంత్రి, ఆసియా సోషలిస్టు మహాసభ అధ్యక్షుడు అయిన యు బాస్వే నిన్న మిత్రరాజ్య సమితికి విజ్ఞప్తి చేశాడు.

న్యూయార్క్‌లో నేడు సమితి జనరల్ అసెంబ్లీ అష్టమ సమావేశం ప్రారంభం కానున్న తరుణాన్ని పురస్కరించుకొని ఆయన పై విధంగా విజ్ఞప్తి చేశాడు.

# వదంతుల నిర్మూలనకు కఠినతరమైన చర్యలు

## —ఈజిప్షియన్ ప్రెసిడెంట్ నజీబ్ ప్రకటన

కెయిరో, సెప్టెంబర్ 15:

అసత్యవార్తలను, వదంతులను వ్యాపింపజేయడం మున్నగు చర్యల ద్వారా కొత్త సైనికప్రభుత్వానికి విద్రోహం తలపెడుతున్నవారికి వ్యతిరేకంగా ఈజిప్షియన్ ప్రభుత్వం "కఠినతర విధానాన్ని" అనుసరించదలచినట్లు ప్రెసిడెంట్ నజీబ్ నేటిరాత్రి ఇక్కడ ప్రకటించారు.

నేటిరాత్రి ఇక్కడ ఏర్పాటుచేయబడిన ఒక మహాసభలో ఉపన్యసిస్తూ ఆయన పై విధంగా ప్రకటించాడు.

ఈజిప్షియన్ విప్లవోద్యమం లక్ష్యాలలో ఎట్టి మార్పురాలేదని తెల్పుతూ, "ఈ మహోద్యమాన్ని కడవరకు కొనసాగించడానికి మీరు సంసిద్ధంగా వున్నారా?" అని ప్రశ్నించగా ప్రేక్షకులందరు మిన్నుముట్టేలాగ ఒక్క గొంతుకతో "ఉన్నా" మని కేకవేసి చెప్పారు. అంతట, "ఏది ఏమి జరిగినా సమైక్యతతో కృషి చేయడం మీ పవిత్రమైన విధ్యుక్త ధర్మ"మని ఆయన వారికి స్పష్టం చేశాడు.

ఈ మహాసభకు సుమారు పది లక్షల మంది హాజరైనట్టు కెయిరో రేడియో ప్రకటించింది.

### దేశద్రోహుల విచారణకు ఏర్పాట్లు

దేశద్రోహకర చర్యలలో పాల్గొన్నట్లు నేరారోపణ చేయబడినవారి విచారణకై "విప్లవ న్యాయస్థానం" నెలకొల్పబడినట్లు దేశీయ శ్రేయోభివృద్ధి సాధన శాఖా మంత్రి మేజర్ సాలా సలీం నేడు ప్రకటించాడు.

తాను సోదర అరబ్ రాజ్యాలతో చేసుకున్న ఒడంబడికలకు భిన్నంగా ఈజిప్టు విదేశాలతో ఎట్టి ఒడంబడికలను చేసుకొనబోదనీ, స్వతంత్ర ఈజిప్టు ఇంపీరియలిజం నిర్మూలనకై తుదివరకు నిర్దాక్షిణ్యంగా పోరాడగలదనీ ఆయన ఉద్ఘాటించాడు కూడా. దేశంలో పత్రికలపై సెన్సార్ విధానం కొనసాగించబడగలదని ఆయన విశదం చేశాడు.

### వదంతుల వ్యాప్తికి విదేశాల మద్దత్తు

దేశం మొత్తంలో అనవసర భయాలను, అశాంతిని రగుల్కొల్పే నిమిత్తం విద్రోహ ప్రవృత్తిగల "దుర్జనులకు" లంచాలుగా యివ్వడానికి పరరాజ్యాలు సుమారు రెండు లక్షల ఈజిప్షియన్ పౌనులను వెచ్చించినట్లు నిరూపించడానికి తగిన పత్రాలు, సాక్ష్యాధారాలు కలవని ఈజిప్షియన్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

ప్రజలలో సమైక్యభావాన్ని తగ్గించేయడానికి ఈ సొమ్ము కెయిరో, అలెగ్జాండ్రియా నగరాలలో ప్రధానంగా వెచ్చించబడిందట.

### సూయజ్‌పై లండన్‌లో చర్చలు

ఈలోగా లండన్‌లో నేడు ఈజిప్షియన్, బ్రిటిష్ ప్రతినిధులు సూయజ్ సమస్యా పరిష్కారానికి గల అవకాశాలను గురించి చర్చించారు.

నేటి మధ్యాహ్నం ఇచ్చటి ఈజిప్షియన్ రాయబారి మిస్టర్ అబ్దుల్ హక్కీ చేసిన విందు సందర్భంలో ఈ చర్చలు జరిగాయి. విందుకు జనరల్ రాబర్ట్‌సన్ ప్రభృతులు హాజరైనారు.

జనరల్ రాబర్ట్‌సన్ త్వరలోనే కెయిరోకు తిరిగి వెళ్ళగలడని తెలుస్తున్నది.

క్రిందటి జులైలో సూయజ్ మండలంలో ఆకస్మికంగా అంతర్ధానమై పోవడంద్వారా 'ఆంగ్లో-ఈజిప్షియన్ సంబంధాలకు ఒక కొత్త విషయపరిస్థితిని కల్పించి ఇక్కడకు వచ్చిన బ్రిటిష్ వైమానికుడు రిగ్డెన్ ప్రవర్తన "పూర్తిగా అవివేకంగా" వున్నమాట నిజమే అయినప్పటికీ అతడు "కోర్టు మార్షల్"చేయబడడని నేడు బ్రిటిష్ వైమానికశాఖా కార్యాలయం ప్రకటించింది.

మద్రాసు, సెప్టెంబర్ 15—తమిళనాడు కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ కామరాజనాడార్ గత రాత్రి విమానంలో బయలుదేరి న్యూఢిల్లీ వెళ్ళారు.

### విశాలాంధ్ర రాష్ట్రం సరిహద్దులు

వివరాల సేకరణకు హైదరాబాద్ సభలో ఉపసంఘం నియామకం

హైదరాబాద్, సెప్టెంబర్ 15—ఇండియా ప్రభుత్వం నియమించే హైపవర్ కమిషన్‌కు విశాలాంధ్ర రాష్ట్రం సరిహద్దులను గురించి వివరాలను సేకరించి, మెమొరాండం అందజేయడంకోసం అన్య రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాల ప్రతినిధులతో ఒక ఉప సంఘాన్ని విశాలాంధ్ర మహాసభ కార్యవర్గ నేడు నియమించింది.

విశాలాంధ్ర మహాసభ నియమావళిని సిద్ధపరచడానికి పదకొండుమందితో మరో ఉపసంఘం నియమించబడింది. దీనికి శ్రీ కాశేశ్వరరావుగారు అధ్యక్షులు.

శ్రీ కాశేశ్వరరావుగారు నేడు వుదయం హైదరాబాద్ జమైత్ ఉల్ ఉలేమా అధ్యక్షుడు మౌలానా సూరుల్లా హుసేనీ ఇష్తికారీతోను, ఇతర ముస్లిం నాయకులతోను విశాలాంధ్రలో ముస్లింల శ్రేయస్సును గురించి చర్చించారు.

### వెనుకబడ్డ తరగతుల కన్వెన్షన్

మద్రాసు, సెప్టెంబరు 14—వెనుకబడ్డ తరగతుల సంఘం, వెనుకబడ్డ తరగతులవారి శాసనసభ్యుల కమిటీ తరపున సంయుక్తంగా నిన్న సాయంత్రం తండియార్పేటలో వెనుకబడ్డ తరగతుల కన్వెన్షన్ జరిగింది శ్రీ కె. సూర్యనారాయణ (యం. యల్. సి) అధ్యక్షత వహించారు.

వెనుకబడ్డ తరగతులను పరిశీలించే నిమిత్తం నియమించబడిన కమిషన్‌కు అందజేసే మెమొరాండాన్ని ఈ కన్వెన్షన్ ఆమోదించింది. కమిషన్ మద్రాసు వచ్చినప్పుడు కలుసుకొని మాట్లాడే నిమిత్తం ఒక ఉపకమిటీనికూడా నియమించింది కనీసం స్కూల్ ఫైనల్ దాకానైనా ఉచితంగా విద్యను అభ్యసించే సౌకర్యాన్ని కల్పించాలనీ, పబ్లిక్ సర్వీసు కమిషన్ యిచ్చే ఉద్యోగాలలో ఎక్కువగా వెనుకబడ్డ తరగతులవారికి రిజర్వు చేయాలనీ, షెడ్యూల్డు తరగతులకు యిచ్చే సౌకర్యాలను వెనుకబడ్డ తరగతులవారికి అనుమతించాలనీ శ్రీ వి. యం. ఘటికాచలంగారు తెలిపారు. శ్రీయుతులు యం. ఆర్. రామచంద్రన్; వి. కె. మంజునాథయ్య, కె. వి. నాగభూషణం, కె. సి. సుబ్రహ్మణ్యశెట్టియార్, వి. పార్థసారథి నాయకర్ గార్లు మాట్లాడారు. మధ్యాహ్నం సమావేశానికి శ్రీ వి. ఆర్. నాగరాజన్ అధ్యక్షత వహించారు.

### మొరాకోలో నేషనలిస్టు పార్టీనాయకుల అరెస్టు

కాసబ్లాంకా, సెప్టెంబర్ 15—ఇస్తిక్‌లాల్ నేషనలిస్టు పార్టీనాయకులు 14 మంది అరెస్టు చెయ్యబడినట్టు పోలీసువారు నేడిక్కడ ప్రకటించారు.

మాజీ సుల్తాన్‌ను పదభ్రష్టునిచేసి, కొత్త సుల్తాన్‌ను సింహాసనంపై కూర్చోపెట్టిన సందర్భంలో మరకేష్‌లో దౌర్జన్యాన్ని పురికొల్పి శాంతికి భంగం కలగజేశారనే ఆరోపణలపై వారు విచారించబడగలరు.

### సంస్కరణల గురించి ఫ్రెంచి అధికారి ప్రకటన

పారిస్, సెప్టెంబర్ 15— మొరాకోలో నూతన సంస్కరణలను అమలుజరపడానికి ఫ్రెంచి మంత్రివర్గం నిశ్చయించిందని ప్రభుత్వ ప్రతినిధి నేడు వెల్లడిచేశారు.

పట్టణాలలో కౌన్సిళ్ళు, ప్రాంతీయ అసెంబ్లీలు, కొత్త శిక్షా స్మృతులు మొదలైనవి పై సంస్కరణలలో చేరగలవు.

# ఉత్తర రొడీషియాలో భారతీయ పౌరునికి అపచారం

## —ఇండియా కమిషనర్ ఆక్షేపణ

నైరోబీ, సెప్టెంబర్ 14—

"గాంధి తత్వం"పై మధ్య ఆఫ్రికాలో ఉపన్యాసాలద్వారా ప్రచారం కొనసాగిస్తున్న శ్రీ ఏ. బి. పురానిపట్ల "అమర్యాదకరంగా, మిక్కిలి అనుదాత్తంగా" ప్రవర్తించినందుకుగాను తూర్పు, మధ్య ఆఫ్రికాలలోని ఇండియా కమిషనర్ శ్రీ ఏ. బి. పంత్ ఉత్తర రొడీషియా గవర్నర్‌కు తమ తీవ్ర అసమ్మతిని తెలియజేశారు.

దక్షిణ, ఉత్తర రొడీషియాల సరిహద్దుపై చిరుండు అను ప్రదేశంలో ఉత్తర రొడీషియా ప్రభుత్వానికి చెందిన యూరోపియన్ ఎమిగ్రేషన్ ఆఫీసరు శ్రీ పురానిని ఆపివేసి వారియెడల "చాలా అమర్యాదకరంగా" ప్రవర్తించారు.

తలదాచుకోడానికి ఒక కొంపగానీ, ఇతర సౌకర్యాలుగానీ లేని చావులో శ్రీ పురానిని అధికారులు ఆపివేశారట.

శ్రీ పురానిని నిలిపివేయడంలో ఇమిగ్రేషన్ ఆఫీసర్లు తమ అధికారాన్ని మించి ప్రవర్తించారనీ, ఈసంఘటనవల్ల చాలా ఆందోళన చెందుతున్నామనీ కమిషనర్ పంత్ రొడీషియా గవర్నర్‌కు వ్రాశారు.

అధికారులచే జరిగిన ఈ నిరంకుశ చర్యనుగురించి విచారణ జరిపించమనీ, ఇండియన్ ప్యాన్ పోర్టులతో రొడీషియాకు వచ్చే భారతీయులయెడ మర్యాదగా ప్రవర్తించి వారికి తగు సౌకర్యాలు కల్పించవలసిందిగా ఇమిగ్రేషన్ అధికార్లకు ఉత్తరువులు జారీ చేయవలసిందనీ శ్రీ పంత్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

### శ్రీ వెంకటరమణ నాయుడు

మద్రాసు, సెప్టెంబరు 15—చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు శ్రీ యం. ఏ. వెంకటరమణనాయుడుగారు ఆంధ్ర న్యాయ స్పెషల్ ఆఫీసర్‌గా నియమించబడ్డారు. ఈ కొత్త పదవిని స్వీకరించడానికై తమ బాధ్యతలను రెండవ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు శ్రీ [illegible] నేటి మధ్యాహ్నం అందజేశారు.

### ఇండియాతాటస్థ్యంపై డల్లెస్ విమర్శ

"అమెరికన్ అభిప్రాయానికి నిదర్శనం కాదు"

కొలంబో, సెప్టెంబర్ 14—మిత్రరాజ్యసమితి కొరియా పరిష్కారసభలో ఇండియాకు ప్రవేశం లేకపోవడానికి కారణం అది అవలంబిస్తున్న తటస్థ విధానమేనని మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ ప్రకటించిన అభిప్రాయం అమెరికన్ ప్రజాభిప్రాయానికి నిదర్శనం ఎంతమాత్రం కాదని అమెరికన్ సెనెట్ సభ్యుడు మిస్టర్ అలెన్ జె. ఎల్లెండర్ నేడిక్కడ చెప్పారు.

### "నిశ్శబ్దంగా వుండండి"

పార్లమెంటు సభ్యులకు తిరిగి డిప్యూటీ స్పీకర్ హెచ్చరిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15— ప్రజా ప్రతినిధులసభ సమావేశం జరుగుతూ వుండగా కబుర్లు చెప్పుకొంటూ గొడవ చేస్తున్న సభ్యులను డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్ నేడు మరొకసారి హెచ్చరించారు.

గొడవ మానకపోతే సమావేశం ఆపు చేస్తానని, అలాంటివారిని లాబీలోకి పోవచ్చు నని ఇదివరలో ఆయన బెదరించడం, సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు గొడవ చేసే సభ్యుణ్ని పేరుతో పిలిచి హెచ్చరించగలనని ఆయన ప్రకటించాడు.


షాంగ్రిలా బిస్కట్లు
కొరికి నప్పుడల్లా సుమాధుర్యము
ఏ శీతోష్ణ పరిస్థితులలోను, చెమ్మగిలని, రుచిగల వివిధ రకములు.




షాంగ్రిలా ఫుడ్ ప్రొడక్ట్సు లిమిటెడ్.
గ్రేట్ సోషల్ బిల్డింగు, సర్ ఫి. మె. రోడ్డు, బొంబాయి 1.

హెచ్చరిక

మా ప్రెసిడెంట్ వెజిటబుల్ హెయిరాయిల్ (రిజిస్టర్డు నెం. 136416)కు కలిగిన అనన్య ప్రజాదరణ మూలమున ఈ ప్రసిద్ధిచెందిన సరుకును పోలిన కృత్రిమపు అనుకరణములు అనేకము యిప్పుడు మార్కెట్టులో వెలిసినవి. అసలైన ప్రెసిడెంట్ వెజిటబుల్ హెయిరాయిల్ మాత్రమే తీసుకొనునట్లు ఖాదీ పంచుకొనవలసినదిగా వర్తకులను, ప్రజలను కోరుచున్నాము. మా బ్రాండ్ అనుకరించిన వారిపైన కఠినముగా, చట్ట సమ్మతమైన చర్య తీసుకొనబడుచున్నది.

రథోడ్ ట్రేడింగ్ కంపెనీ
సౌకార్‌పేట - మద్రాసు-1

ఇదివరకువలెనే ఎప్పుడూ ఆంధ్రులకు సేవచేయుచుందుము

వి. పెరుమాళ్ చెట్టి & సన్స్
హైక్లాస్ స్టేషనర్లు
★
హో అండ్ కో
హైక్లాస్ ప్రింటర్లు, లితో గ్రాఫర్లు
★
మద్రాస్ పెన్సిల్ ఫ్యాక్టరి
శ్రేష్ఠమైన పెన్సిళ్ళ తయారుచేయువారు
★
3, స్ప్రింగర్ వీధి, మద్రాసు-1.

ARUNA

నీం టూత్ పేస్టు

ఏప్రిల్ 13, 1953
అయ్యా.............
ఇక్కడ మార్కెట్టులో ఎన్నోరకాలు వుండగా టూత్‌పేస్టుకు అంతమారం ఇండియాను వ్రాయడం హాస్యాస్పదమే అనా, అది శ్రమకు తగిన ఫలమేయని దంతవైద్యుడు అంగీకరించాడు.....
మీ విశ్వాస పాత్రుడు,
Mr. A. W. Hunter
3601, Wallingford Ave.,
Seattle 3, Washington, U. S. A.

ఉత్కృష్టత ఒక అమెరికన్ దంతవైద్యుడు అంగీకరించెను!

అది ఆదర్శమైన టూత్ పేస్టు. దీనిలో వేము ప్రధాన గుణములు క్లోరోఫిల్ ఆధునిక దంత ఆరోగ్యసాధనములకు యోగించు తదితరద్రవ్యములు చేరియున్నవి.

క్రమంతప్పకుండ వాడితే చిగుళ్లు, దంతాలు గట్టిపడును. నోటి దుర్వాసన పోగొట్టి, మంచి సువాసన కలిగించును.




కలకత్తా కెమికల్ కంపెనీ లిమిటెడ్.,
కలకత్తా-29

# నాడార్ రాజీనామాకు కేరళ రాజప్రముఖ్ సమ్మతి

తమిళుల ఉపసంహరణతో పరిపాలన కుంటుపడదని ముఖ్యమంత్రి వివరణ

తిరువేంద్రం, సెప్టెంబర్ 15—కేరళ యూనియన్ రాజప్రముఖ్ శ్రీ ఎ. చిదంబరనాథ నాడార్ రాజీనామాను నేడు సాయంకాలం ఆమోదించారు. కేరళ మంత్రివర్గంలో తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ ప్రతినిధిగా వుండాలన్న శ్రీ చిదంబరనాథ నాడార్ రాజీనామా ఇవ్వడం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

కేరళ యూనియన్ ముఖ్యమంత్రి శ్రీ ఎ. జె. జాన్ నేడిక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్, కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీతో పొత్తు మానుకున్నంత మాత్రాన పరిపాలనకు భంగం కలుగలేదని, నేను కొయలిషన్ విచ్ఛిన్నం కావడాన్ని ఇతర రాజకీయ పరిణామాలను గురించి తాను కాంగ్రెస్ హైకమాండుకు తెలిపా నన్నారు.

మరొక పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారా? అని ప్రశ్నించగా ముఖ్యమంత్రి లేదని జవాబిచ్చారు. భావి కార్యక్రమాన్ని గురించి గాని, వచ్చే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీలో విశ్వాస ప్రకటనను పొందడానికి ప్రయత్నించడాన్ని గురించిగాని ఇంకా తుది నిర్ణయం చేయలేదన్నారు.

## కేరళ యూనియన్ కాంగ్రెస్ కార్యవర్గం పరిశీలన

కొట్టాయం, సెప్టెంబర్ 15—కేరళ యూనియన్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం నేడు రహస్య సమావేశం జరిపింది.

కాంగ్రెస్ వ్యవస్థకు చెందిన మామూలు విషయాలను చర్చించడానికి జరిగిన ఈ సమావేశంలో తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్‌వారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీతో పొత్తు మానుకున్నందున ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని గురించి చర్చించినట్టు తెలుస్తున్నది.

ప్రత్యేకంగా ఆహూతులైన రవాణా శాఖా మంత్రి శ్రీ కె. వేలాయుధన్ నాయర్ రాజకీయ పరిణామాలను గురించి అందజేసిన సమగ్ర నివేదికపై చర్చలు జరగాయని తెలుస్తున్నది.

## పి. ఎస్. పి., కమ్యూనిస్ట్ పార్టీల సమీక్ష

తిరువేంద్రం, సెప్టెంబర్ 14—కేరళ యూనియన్ ప్రజా-సోషలిస్ట్ లెజిస్లేచర్ పార్టీ, రాష్ట్ర ప్రజా-సోషలిస్ట్ కార్యవర్గం ఈనెల 18వ తేదీన సమావేశమై, ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గురించి చర్చలు జరుపుతాయని అధ్యక్షుడు శ్రీ పట్టం థానుపిళ్ళే నేడన్నారు. ప్రజా-సోషలిస్టులు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోరని, రాష్ట్రంలో తిరిగి ఎన్నికలు జరగాలని పి. ఎస్. పి. అభిమతమని ప్రముఖ ప్రజా-సోషలిస్టు ఎం. ఎల్. ఏ. నేడు తెలిపారు.

ఈ నెల 18, 19 తేదీలలో న్యూఢిల్లీలో జరిగే రాష్ట్ర సమాచార శాఖామంత్రుల సమావేశానికి యూనియన్ సమాచారశాఖ మంత్రి మిస్టర్ టి.ఎం. వర్గీస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ వి. ఎన్. రాజన్, ప్రచురణశాఖ డైరెక్టర్ పాల్గొంటారు.

# రాజోలు తాలూకాలో అరాజకచర్యల నిరోధం

జిల్లా పోలీసు సూపరింటెండెంట్ హామీ

(మన విలేకరి)

రాజోలు, సెప్టెంబర్ 12—రాజోలు తాలూకాలో జరుగుతున్న అరాచక చర్యల వల్ల యేర్పడిన ప్రజల భయోత్పాతస్థితిని వ్యక్తపరచి, దానిని అరికట్టడానికి అవలంబించవలసిన పద్ధతులను సూచించడానికిగాను విచ్చి ఒక ప్రతినిధివర్గం ఇక్కడ మకాం చేసివున్న తూర్పు గోదావరిజిల్లా పోలీసు సూపరింటెండెంటు మిస్టర్ రోషన్‌ను కలిసికొన్నది.

రాజోలు తాలూకా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీయుతులు నైనాల గణేశ్వరరావు, మండెల విశ్వనాథంగార్లు, రాజోలు తాలూకా ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకులు శ్రీయుతులు అకుల బలిస్వామి, నున్న నారాయణరావుగార్లు ప్రతినిధివర్గంగా పోలీసు సూపరింటెండెంటుకు సుమారుగంటన్నర సేపు అన్ని విషయాలను వివరించి చెప్పారు.

రాజోలు తాలూకా రాజకీయపక్షాల తరఫున ఒక మెమోరాండం కూడ ఆ సమయంలో మిస్టర్ రోషన్‌కు అందజేయబడింది. రాజోలు తాలూకాలో ప్రస్తుతంవున్న పోలీసు సిబ్బందిమీద ఎవ్వరికీ నమ్మకం లేకుండా పోయిందని, వెంటనే క్రొత్త సిబ్బంది వారి స్థానాలలో నియమించబడాలని మెమోరాండంలో సూచించబడింది. రాత్రిళ్ళు సాయుధ పోలీసులు గస్తీదళాలుగా ప్రతి కేంద్రాన్నీ కాచుకొని వుండాలని, గ్రామరక్షణ దళాలతో సంఘీభవించి కృషిచేయాలని సలహా ఇచ్చారు. గత రెండుమాసాలుగా సాగుతున్న దోపిడీలు, దొంగతనాలు నానాటికి మితిమీరడం తప్ప అదుపు లేదనికూడ పేర్కొన్నారు. ఈ సందేహంగావున్న చోట్ల స్థిరంగా పోలీసు సిబ్బందిని వుంచాలని, డిప్యూటీ సూపరింటెండెంటు హోదాకు సరిపడే పోలీసుఅధికారి ఒకరు ఈ తాలూకా పోలీసు ప్రధాన వుద్యోగిగా వుండి శాంతి నెలకొనేటట్లు చేయాలని కూడ నివేదికలో పేర్కొనబడింది.

మొన్న పోలీసు అధికారి యిక్కడికి చేరగానే "బార్ అసోషియేషన్" మరికొందరు స్థానిక పెద్దలు కలిసి తమ యిక్కట్లను

(మిగతా 4 వ కాలంలో)

# 'ఇతోధిక వైద్యసేవకు ధనికుల సహాయం కావాలి'

## గుంటూరు మెడికల్ కాలేజీ పాథాలజీబ్లాక్‌కు శంకుస్థాపనచేస్తూ మంత్రి ఎ.బి. షెట్టి ప్రబోధం

గుంటూరు, సెప్టెంబర్ 13—నేటి ఉదయం స్థానిక మెడికల్ కాలేజీ ఆవరణలో ఆరోగ్యశాఖామంత్రి శ్రీ ఎ బి షెట్టి 'పాథాలజీ' బ్లాక్‌కు శంకుస్థాపన చేశారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రమణమూర్తిగారు, సూపరింటెండెంటు ఇంజనీర్ శ్రీ జి వి నరసింహారావుగారు, పెక్కుమంది ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు ఉత్సవంలో పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీ తరఫున ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీమతి శారదాంబగారు అతిథులకు స్వాగతం చెప్పారు. కాలేజీ ప్రారంభమైనప్పటినుంచి నేటివరకు సంస్థ చరిత్రను తెలియజేశారు. ఈ సంస్థకు డాక్టర్ గురుమూర్తిగారు, మంత్రి శ్రీ ఎం వి కృష్ణారావుగారు విశేషంగా తోడ్పడ్డారన్నారు. వీరి కృషివల్ల శ్రీమతి ఆచంట రుక్మిణీ లక్ష్మీపతిగారి పట్టుదలవల్ల ఈ సంస్థ ఏర్పడిందని చెప్పారు.

ఇంకా యిలా చెప్పారు:—

"ఈ కళాశాల 1946 వ సంవత్సరంలో ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ప్రారంభింపబడింది. 1947 వ సంవత్సరంలో ఈ భవనంలోకి మార్చబడింది. ఈ సంస్థ పరిస్థితిని పరిశీలించే నిమిత్తం ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు పెక్కుమార్లు కమిషన్‌ను పంపారు. తుదిసారి వచ్చిన కమిషన్‌కు పాట్నా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ నారాయణగారు నాయకత్వం వహించారు. అభివృద్ధి చెందగల అర్హత ఈ సంస్థకు కలదని కమిషన్ తెలియజెయ్యగానే 1952 వ సంవత్సరం ఫిబ్రవరి 8 వ తేదీని విశ్వవిద్యాలయం అధికారులు దీనిని యూనివర్సిటీకి అఫిలియేట్ చేశారు.

"ఇప్పుడు ఈ కళాశాలలో రెండు సంవత్సరాల కోర్సు మాత్రమే వుంది. క్లినికల్ కోర్సులు ఏర్పాటు చెయ్యడానికి లెక్చర్ క్లాసులకు, లేబరేటరీలకు అనుకూలమైన భవనాలు కావాలి. పట్టణంలోని ఆసుపత్రి అభివృద్ధి చెందడం కూడా అవసరం. క్షయవ్యాధికి, కంటి జబ్బులకు భవనాలు కావాలి. విశ్వవిద్యాలయం అధికారులు, వైద్యశాఖాధికారులు పురప్రముఖులు కోరగా కోరగా ప్రభుత్వ ఆసుపత్రికి, కాలేజీకి భవనాల నిమిత్తం ప్రభుత్వం 78,90,000 రూపాయలు మంజూరు చేసింది.

"ప్రస్తుతం ఈ కళాశాలలో 50 మంది విద్యార్థులకు ప్రవేశం వుంది. త్వరలో వంద మందికి ప్రవేశం దొరకగలదు. 50 మంది విద్యార్థినులకు ఒక హాస్టల్, 150 మంది విద్యార్థులకు ఒక హాస్టల్ నిర్మించడానికి నిర్ణయించబడింది. విద్యార్థుల హాస్టల్‌కు గుంటూరుజిల్లాబోర్డు ఉచితంగా స్థలమిచ్చింది.

"ఈ కళాశాల విషయమై మొదటినుంచి విశేష శ్రద్ధ వహిస్తున్న మంత్రి శ్రీ ఎ. బి షెట్టి పాథాలజీ బ్లాక్‌కు శంకుస్థాపనచెయ్యడం మా అదృష్టం."

పిమ్మట వైద్యశాఖా డైరెక్టర్ డాక్టర్ ఎం వి. రమణమూర్తిగారు ప్రసంగిస్తూ, మన దేశంలో వైద్య విద్యావ్యాప్తికి జరుగుతూ వచ్చిన కృషిని సమీక్షించారు. భోర్ కమిటీ నివేదికలోని అంశాలను తెలియజేశారు. వైద్య విద్యలో పూర్తిగా శిక్షణయివ్వడానికి మనదేశంలో సగటున సాలీనా విద్యార్థికి ఆరువేల రూపాయలు వ్యయమవుతున్న వన్నారు. వైద్య విద్య బోధించే ఆసుపత్రిలో ఒక్కొక్క పడక నిర్వహించడానికి ఏడాదికి సగటున రెండువేల రూపాయలు కావాలన్నారు. వైద్య విద్యకు యింతఖర్చు అవసరమైనప్పటికీ, దేశానికి స్వాతంత్ర్యం రావడంతో ప్రభుత్వం అనేక వ్యయ ప్రయాసలకోర్చి అభివృద్ధి ప్రణాళికలను నిర్వహించవలసి వున్నప్పటికీ 1946 వ సంవత్సరంలో ఈ పట్టణంలో మెడికల్ కాలేజీ స్థాపించడానికి నిర్ణయించిందన్నారు. ఆయన యింకా ఇలా చెప్పారు.

"ఈ కాలేజీ స్థాపనకు ముఖ్య కారకులు డాక్టర్ పి. గురుమూర్తిగారు, విద్యామంత్రి డాక్టర్ యం. వి. కృష్ణరావుగారు శ్రీమతి ఆచంట రుక్మిణమ్మగారు. ఈ కాలేజీని ఈ పట్టణంలో స్థాపించడానికి ఒక ముఖ్య కారణం- యిక్కడ భవనాలు సిద్ధంగా వుండటమే. శ్రీ కృష్ణయ్యచౌదరి, డాక్టర్ వీరయ్య చౌదరిగార్ల వంటి పురప్రముఖులు కాలేజీకి ఆసుపత్రికి అవసరమైన భవనాల నిర్మాణానికి నిధి వసూలు చెయ్యడానికి వాగ్దానంచేసి, దీక్షతో కృషి చేస్తున్నారు. వారి సహాయ సహకారాలు స్వల్పమైనవి కావు.

"ప్రి క్లినికల్ కోర్సు 1946 వ సంవత్సరంలో స్థాపించబడింది. క్లినికల్ కోర్సులో శిక్షణ పొందడానికి విద్యార్థులు ఆంధ్రా మెడికల్ కాలేజీకి వెళ్ళవలసి వచ్చేది. సమగ్రమైన సంస్థగా చెయ్యడానికి కావలసిన అన్ని హంగులు కల్పిస్తామని ప్రభుత్వం మాట ఇవ్వనిచే శాశ్వతమైన రికగ్నిషన్ యివ్వడానికి ఆంధ్రా యూనివర్శిటీ ఇష్టపడలేదు అందుచేత కాలేజీ అభివృద్ధికి, ఆసుపత్రికి ప్రభుత్వం పూనుకొని మొదటి దగా పది లక్షలు మంజూరు చేసింది. ఈ సొమ్ముతోనే ఈ పాథాలజీ బ్లాక్ నిర్మింపబడుతున్నది మంత్రి ఎ. బి. షెట్టి ఈ కాలేజీ విషయమై విశేష శ్రద్ధ వహిస్తూనే వున్నారు. ఈ కాలేజీని మూసివెయ్యక తప్ప దనుకున్న రోజులలో అట్టి పని జరగకుండా మంత్రి ఎ. బి. షెట్టి సహాయపడ్డారు."

అనంతరం పబ్లిక్ వర్క్సుశాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ జి వి. నరసింహంగారు ముచ్చటిస్తూ క్రిందివిధంగా చెప్పారు:

"1920 వ సంవత్సరంలో ఈ పట్టణంలో మెడికల్ కాలేజి స్థాపించడానికి ఆలోచన జరిగినది అందుకు కావలసిన భవనాలను నిర్మించేందుకు 1925 వ సంవత్సరంలో ఐదు లక్షలు మంజూరు చెయ్యబడినవి. ఈ కళాశాల యిప్పుడు నిర్వహించబడుతున్నది ఆ భవనాలలోనే. ఏ కారణంచేతనో అప్పుడు ఈ భవనాలలో కళాశాల ఏర్పాటుచేసే ప్రయత్నం విరమించుకోనబడింది.

"ఈ భవనాలలో 1933 వ సంవత్సరంలో ప్రభుత్వ సెంతరీగేజ్ (టెయినింగ్ స్కూలు) నడుపబడింది. 1946 వ సంవత్సరంలో వైద్య కళాశాల ప్రారంభమైంది. అప్పుడు వందమంది విద్యార్థులకు సరిపడే భవనాలు, లేబరేటరీలు నిర్మించడానికి 59,30,000 రూపాయలకు ఎస్టిమేట్లు అంగీకరించబడినవి. తరువాత రోగి కట్టడాలలో సర్చేర్చే నిమిత్తం 30,15,000 రూపాయలకు ఎస్టిమేటు అంగీకరించబడింది. పాథాలజీ బ్లాకు ఒక భాగం 1954 వ సంవత్సరం ఏప్రిల్ నెలలో పూర్తి కాగలదు. 1956 వ సంవత్సరం ఏప్రిల్ నాటికి బ్లాకు నిర్మాణం పూర్తి కాగలదు అప్పటికి ఈ కళాశాలకు కావలసిన అన్ని భవనాలు, వసతులు ఏర్పాటు కాగలవు"

మంత్రి శ్రీ ఎ బి. షెట్టి జయజయ ధ్వానాల మధ్య లేచి క్రిందివిధంగా ప్రసంగించారు.

"మన దేశంలో ప్రతిరోజు ఆసుపత్రుల అవసరం ఎక్కువ అవుతున్నది. ఈ అవసరం వ్యాధులన్నింటిని జయించామని గర్వపడుతున్న పాశ్చాత్య దేశాలలో గూడ వుంది. ప్రతి పదిమందికి ఒకరు చొప్పున డాక్టర్లు తయారవుతున్న అమెరికా దేశంలో కూడ డాక్టర్ల కొరత, ఆసుపత్రుల కొరత తీరడం లేదు. దీనినిబట్టి చూస్తే వ్యాధుల నివారణ వ్యాధుల చికిత్సకంటే మేలేమోనని తోస్తున్నది. ఆర్థిక లోపంవల్ల ప్రజలు అవస్థపడుతున్న మన దేశంలో కావలసినన్ని ఆసుపత్రులను కట్టించి ప్రవీణులైన డాక్టర్లను నియమించడం దుర్లభంగా కనబడుతున్నది.

"ప్రజలకు వైద్యసహాయం బాగా జరగాలంటే, అందుకు ఉదారులైన ధనికులు కూడా పూనుకోవాలి ఉడిపి అనే ఒక చిన్న పట్టణంలో అచ్చటివారు మెడికల్ కాలేజీ ఆసుపత్రి, విద్యాసంస్థలు నిర్మించి చక్కగా నడుపుతున్నారు. ఇది చాల ప్రశంసనీయమైన విషయం. అదేవిధంగా ఈ పట్టణంలో మెడికల్ కాలేజీ డెవలప్‌మెంటు కమిటీ అనుపేరుతో డాక్టర్ వీరయ్యచౌదరి, పి వి కృష్ణయ్య చౌదరిగార్లు కాలేజీకి నిధిని సేకరించి ప్రసూతి ఆసుపత్రి నిర్మాణానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు చేస్తున్న కృషికి అందరు సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కాలేజికి ఇప్పటి అంచనా ప్రకారం ఒక కోటి రూపాయలకు పైగా కావలసి వుంటుంది ఈ సంవత్సరంలో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. వచ్చే జూలై నుంచి మూడవ సంవత్సరం క్లాసులు ప్రారంభమవుతాయి. 1959 సంవత్సరంనాటికి ఈ కళాశాల సంపూర్ణ మవుతుంది. ఈ లోపుగా ఉన్నత విద్య నాశించే విద్యార్థులకు మద్రాసులోని సంస్థలలో అవకాశ మివ్వబడుతుంది. అలాగే కొంతకాలంవరకు తాంబరంలోని క్షయఆసుపత్రి, తిరుత్తణిలోని కుష్ఠు ఆసుపత్రిలోకూడ ఆంధ్రులకు వైద్య సహాయం లభించగలదు. ఇంకా కొన్నాళ్ళవరకు మద్రాసులోనే మరి కొన్ని సదుపాయాలు కలుగజెయ్యబడగలవు. ఆంధ్ర ఆరోగ్యశాఖకు దక్షులైన రమణమూర్తిగారు ఉన్నతాధికారిగా పనిచేస్తారు కైవార్‌గారు కార్యదర్శిగా వుంటారు. వీరిని మద్రాసు ప్రభుత్వం మీకు ఇచ్చింది. వీరి అధికారం క్రింద ఆరోగ్యశాఖ ప్రజల మన్నన బడయగలదు. ఆంధ్ర రాష్ట్రం, మద్రాసు రాష్ట్రం పరస్పరం మైత్రిని పెంపొందించుకొనవలసిందిగా అర్థిస్తున్నాను

"ముందు ముందు వైద్య వృత్తికి ప్రతి ప్రభుత్వం హెచ్చు ప్రాధాన్య మివ్వవలసివుంటుంది. అసలు వైద్య విద్యా విధానంలో పెద్ద మార్పు కలగాలి. ప్రస్తుత విద్యా విధానం గ్రామాలు ఎక్కువగా గల మన దేశంలో పనికిరాదు. డాక్టర్ పరీక్షకు చదివే ప్రతి విద్యార్థి కనీసం రెండు సంవత్సరాలైనా పల్లెలలో సేవచేసి తర్ఫీదు పొందాలి. అసలు వ్యాధులు రాకుండా వుండేందుకు నివారణోపాయాలను అన్వేషించాలి"

తరువాత మెడికల్ కాలేజీ వైస్-ప్రిన్సిపాల్ డాక్టర్ సీతారామయ్యగారి అభివందనలతో సభ ముగిసింది.

మధ్యాహ్నం మెడికల్‌కాలేజీవారు మంత్రికి విందుచేశారు.

మంత్రి పాథాలజీ బ్లాక్‌కు శంకుస్థాపన చేసిన వెండిపారను వేలంవెయ్యగా రు. 350 లకు శ్రీ పి. వి కృష్ణయచౌదరిగారు కొన్నారు ఈ మొత్తం మెడికల్ కాలేజికి యివ్వబడింది.

రాత్రికి శ్రీ పి. వి. కృష్ణయ్యచౌదరిగారు మంత్రికి వారి తోటలో విందుచేశారు.

# ఆంధ్రలో భూదాన యజ్ఞం

ప్రభాకర్‌జీ రాయలసీమ పర్యటన

అనంతాశ్రమం, సెప్టెంబర్ 7—రాయలసీమ జిల్లాలలో భూదాన యజ్ఞం కొరకు శ్రీ ప్రభాకర్‌జీగారు పర్యటించబోతున్నారని శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు క్రింది విధంగా ప్రకటిస్తున్నారు:

"ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సందర్భంలో కర్నూలు రానున్న పండిట్ నెహ్రూకు కనీసం 25 వేల ఎకరముల భూమి ఆంధ్రదేశంతరపున సమర్పించవలసి వున్నది.

"కాన రాయలసీమ ప్రజలందరు తమవంతుభూమిని దానంచేసి ఈ మహాయజ్ఞానికి తోడ్పడాలని విజ్ఞప్తిచేస్తున్నాను.

# ప్రజా నాయకుడు ప్రకాశం

ఆంధ్ర విజ్ఞాన సమితిలో చిత్రపటావిష్కరణ

మద్రాసు, సెప్టెంబరు 16—"శ్రీ ప్రకాశం పంతులుగారు ఆంధ్రదేశానికి ఏకైక నాయకులు: ప్రజామోదం పొందినవారు. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి వారే అన్నివిధాల అర్హులు" అని అంటూ శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ప్రకాశంపంతులుగారి చిత్రపటావిష్కరణ చేస్తున్న సందర్భంలో చిన్న నాయుంకారం రాయపేటలోని ఆంధ్ర విజ్ఞాన సమితిలో ఉద్ఘాటించారు.

"ప్రకాశంపంతులు వంటి ప్రజానాయకుడు ఆంధ్రరాష్ట్రానికి మొదటిప్రధానమంత్రి కావడం నూతన ఆంధ్రరాష్ట్రానికి ఒక నూతన శక్తి, వుత్తేజం కలుగుతుందనికూడా శ్రీ విశ్వనాథంగారు చెప్పారు

సభకు అధ్యక్షత వహించిన 'స్వతంత్ర' సంపాదకుడు శ్రీ ఖాసా సుబ్బారావుగారు మాట్లాడుతూ "నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వంలో ప్రజల మన్ననలనుబడసిన నాయకుడే ప్రభుత్వాధికారి కావాలి. కాని, కేవలం పార్టీబలం కలిగిన మరొక వ్యక్తి ప్రభుత్వాధిపతి అయితే అది ప్రజాస్వామ్యం పేర ఒక బొమ్మలాటగా అవుతుంది. ఆంధ్రదేశంలో ప్రజానాయకు లనదగినవారు ప్రకాశంగారు మాత్రమే. అటువారికే ప్రభుత్వాధికారం ఇవ్వాలి కాని, మరొక్కరైతే ప్రభుత్వానికి ప్రజలు దూరమైపోతారు అన్నారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు సంపాదకులుగావున్న "స్వరాజ్య" పేపరులో తాను పనిచేసిననాటి కొన్ని అనుభవాలను కూడా శ్రీ సుబ్బారావుగారు వివరించారు.

చిత్రపటావిష్కరణ తరువాత మాట్లాడుతూ, శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ఇలా అన్నారు.

"ప్రకాశం పంతులుగారిలో తరుగని దేశభక్తి, అపారమైన ప్రజాసేవయే కాక సాటిలేని ధైర్యసాహసాలు కలిగినవారు "ఆంధ్రరాష్ట్రంలో ప్రజామోదం వున్నవారే నాయకత్వం వహించాలి కాని, ఒక పార్టీ బలం కలదని మరొకరు ముందుకు వచ్చి నేను ప్రజా నాయకుడననిచెప్పుకుంటే, అది ప్రజలకు సహకరించదు; అది ప్రజాస్వామ్య సిద్ధాంతాలకే వ్యతిరేకమౌతుంది. మనం ప్రస్తుతం రాజ్యాంగ విధానాలలో పడిపోయి నిజమైన ప్రజా నాయకులను గుర్తించలేకున్నాం. రాజ్యాంగాన్నే తీర్చి దిద్దాలని కొందరు కాంగ్రెసువాదులు ప్రయత్నిస్తున్నారు అట్టి చర్యలతో ప్రజ లెంతమాత్రమూ సహకరించరని నా అభిప్రాయం ప్రజాస్వామిక పరిపాలనను తప్పుగా అర్థం చేసుకోవడంవల్లనే మనలను ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

"ఆంధ్రరాష్ట్రం ఏర్పడనున్న అక్టోబర్ ఒకటవ తేదీనుండి ఆంధ్రదేశంలో ఒకనూతన వాతావరణం ఏర్పడనున్నది. నిర్మాణ కార్యక్రమాంధ్యారా మనదేశాన్ని ఎంతో ముందుకు తీసుకు పోవలసి వుంది విద్యార్థుల దగ్గరనుండి నూతన ఆంధ్రరాష్ట్రంలో ఒక క్రొత్త చైతన్యాన్ని తీసుకురావలసిన బాధ్యత అందరిమీద వున్నది. అప్పుడే ఆంధ్రరాష్ట్రం దేశంలోని అన్నిరాష్ట్రాలకంటే ముందడుగు వేయడానికి వీలవుతుంది."

ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తరువాత మద్రాసు పట్టణంలో వుండగల ఆంధ్రులను గురించి మాట్లాడుతూ శ్రీ విశ్వనాథంగారు ఇలా అన్నారు:

"త్వరలోనే మీకు, మాకు అప్పగింతలు జరుగనున్నాయి. కాని మిమ్ములను మేము మరచిపోలేము. మద్రాసు పట్టణాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని నా అభిప్రాయం. అప్పుడే తమిళులు, ఆంధ్రులు కలసిమెలసి వుండడానికి సహకరిస్తుంది మద్రాసు పట్టణంలోనే దాదాపు సాలుసరి ఆదాయం ఆరుకోట్లు వున్నది. కనుక, ఒక ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని నడుపుకొనేందుకు బాగా వీలుంటుంది. అది ఆంధ్రులకు, తమిళులకు కూడా సహకరిస్తుంది."

ఆంధ్రరాష్ట్రానికి కేటాయింపబడిన ఉద్యోగులను గురించి ప్రస్తావిస్తూ వారు యిలా అన్నారు:

"ఉద్యోగాలలో సాధ్యమైనంతవరకూ ఆంధ్రులనే తీసుకొన్నాము. కొందరికి కొన్ని ప్రమోషనులను కూడా ఇచ్చాం. కాని అవి తాత్కాలికం మాత్రమే అంటున్నాం. అందులో ఎవ్వరికీ ఏవిధమైన అన్యాయమూ జరుగకూడదని మా అభిప్రాయం. రాష్ట్రం ఏర్పడిన తరువాత మన ఉద్యోగుల నందరినీ ఒకటిగా చేసి అర్హులైన వారికి తగిన పదవులు ఇస్తాం. ఇప్పుడు కొంతమంది ఆంధ్రేతరులను కూడా విదిలేక చాలా తక్కువ మందిని తీసుకొంటున్నాము. వారు కూడా మనకు మనసిచ్చి పని చేస్తారని నేను భావిస్తున్నాను"

రాజధాని విషయమై మాట్లాడుతూ ప్రస్తుతానికి "కర్నూలు" నుండి మార్చడానికి పరిస్థితులు లేవన్నారు. ఒక క్రొత్త రాజధానిని నిర్మించుకోవడానికి కనీసం మూడు సంవత్సరాలైనా పట్టుతుంది కనుక, అంతవరకు అయినా, రాజధానిని కర్నూలునుంచి కదలించవలసిన అవసరం వుండదన్నారు.

శ్రీ కె రామమూర్తిగారి వందన సమర్పణలతో సభ ముగిసింది.

(1 వ కాలం తరువాయి)

తెలియపరచారు. ప్రస్తుత సమస్య ప్రజలను పీడిస్తున్నప్పటికీ అది ప్రభుత్వానికే ఒక సవాలుగా పరిగణించాలని వారు చెప్పినట్లు తెలుస్తున్నది.

మిస్టర్ రోషన్ నచ్చినవారివల్ల అన్ని విషయాలను తెలిసికొంటున్నారు. ఇంకా యేమైనా తీసుకోవలసిన సందేహాలుంటే ఆయా అంశాలు తెల్పవలసిన పెద్దలకు కబురు పంపి రప్పించి తీర్చుకొంటున్నారు అశాంతిని అణచేవరకూ కదిలిపోనని ఆయన అభయ మిచ్చారు.

# పశ్చిమ గోదావరిలో కొంపలు పోయినవారికి సహాయం-రు 91,000 లకేటాయింపు

ఏలూరు, సెప్టెంబర్ 15—గోదావరి వరదలవల్ల పశ్చిమ గోదావరిజిల్లాలో దెబ్బతిన్న గృహాలను తిరిగి గట్టిగా నిర్మించుకోడానికిగాను గృహ యజమానులకు అప్పుగా యిచ్చే నిమిత్తం ప్రభుత్వ సూచనమేరకు జిల్లా కలెక్టర్ శ్రీ బి. వెంకటస్వామినాయుడుగారు రు. 91,000లను కేటాయించారు. విత్తనాలు, ఎరువులు కూడా విరివిగా సప్లయి చేయబడుతున్నాయి.

పశ్చిమ గోదావరిజిల్లాలో గృహాల పునర్నిర్మాణంకోసం యిచ్చే అప్పులు పోలవరం తాలూకాకు రు 75,000 లు, నర్సాపురం తాలూకాకు రు 16,000 లు కేటాయించబడినవి.

గోదావరి వరదలవల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 23,000 ఎకరాలలో పంట దెబ్బతిన్నదనీ, అందులో దాదాపు 12,000 ఎకరాల భూమిలో అక్కడక్కడ పంట వేయబడినదనీ జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ డి హనుమంతరావుగారు తెలిపారు పోగా నిలిచివున్న పైర్లను బాగా పైకితెచ్చి హెచ్చు రాబడి తీసే నిమిత్తం రైతులకు అమ్మోనియా సల్ఫేట్ ఎరువు విరివిగా సప్లయి చేయబడుతున్నదని ఆయన తెలిపారు.

వరదదెబ్బతిన్న ప్రాంతాలలో యిప్పటికే రైతులకు సుమారు రు 50,000 లు అప్పుగా పంచారు తిరిగి పైరులు వేయడానికి జొన్న, ఈశ్వరకోర, కిచిలి వరి విత్తనాలు తగినన్ని సిద్ధంగా వుంచబడినాయి.

## తూర్పు గోదావరిలో 2¼ లక్షల రూపాయలు అప్పుగా పంపకం

కాకినాడ, సెప్టెంబర్ 15—మద్రాసు వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ యం. యస్ శివరామన్ తూర్పు గోదావరిజిల్లాలో వరద దెబ్బతిన్న కాకినాడ, రాజమండ్రి, రామచంద్రపురం తాలూకాలలో పర్యటించి, ఎరువులు విరివిగా సప్లయిచేయాలనీ, అప్పులు మంజూరు చేయాలనీ కోరుతూ, రైతులు సమర్పించిన అనేక విజ్ఞాపనలను స్వీకరించారు.

గడచిన పదిరోజుల కాలంలోను రైతులకు 2¼ లక్షల రూపాయలు అప్పుగాను, 400 టన్నుల సల్ఫేట్ ఆఫ్ అమ్మోనియా ఎరువు అధికారులు పంచి యిచ్చారు. 200 బస్తాల వరి విత్తనాలు కూడా పంచబడినవి. కాకినాడ, రామచంద్రపురం తాలూకాలలో 700 ఎకరాలలో నాట్లువేశారు. ఇందుకు అవసరమైన వరినారు విశాఖపట్నం జిల్లానుంచి సప్లయిచేయబడింది. 1,500 ఎకరాల భూమికి నూరు బస్తాల జొన్నవిత్తనాలుకూడా సప్లయి చేయబడినవి ఇంకా అవసరమైనవారికి యివ్వడానికి తగినన్ని విత్తనాలు విల్వచేయబడనాయి.

# కొచ్చిన్ ఓడరేవులో పోలీసు కాల్పులు

ఇద్దరు కార్మికుల మృతి: పెక్కు మందికి గాయాలు

ఎర్నాకుళం, సెప్టెంబర్ 15—నేడు మధ్యాహ్నం 11-30 గంటలకు మట్టంచేరిలో ఒక అల్లరి మూకను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పులో ఇద్దరు మరణించారు: పలువురికి గాయాలు తగిలాయి. పోలీసులు 20 బాయిలు కాల్చారు.

ఈ కాల్పులు కొచ్చిన్ తురముఖతొళిలాళి యూనియన్ (కొచ్చిన్ రేవు పనివారి సంఘం) కార్మికులకు, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధీనంలోవున్న కొచ్చిన్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు కలిసిన సంఘర్షణ కారణంగా జరిగాయి.

కొచ్చిన్ స్టీమర్ ఏజంట్లు మెస్సర్స్ బి జె ఖోనా అండ్ కంపెనీవారు తమ ఓడ ఎస్. ఎస్. సాగరవేణినుంచి సరకుల లోడింగ్ పనిని ఇండియన్ నేషనల్ ట్రేడ్‌యూనియన్ కాంగ్రెస్ అధీనంలోవున్న కొచ్చిన్ పోర్ట్ వర్కర్స్ యూనియన్‌కు అప్పగించారు ఐ. ఎన్. టి యు సి. మూడు కార్మిక దళాలను ఆ పనికి పంపింది కాని, ఈ పని తమదేనని కొచ్చిన్ తురముఖ తొళిలాళి యూనియన్‌వారు వాదించారు ఐ ఎన్ టి యు సి. కార్మికులను బొగ్గునుదింపి వేయడానికి అడ్డుతగిలారు.

రెండు యూనియన్‌లకు సమాధానం కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయాయి. కమ్యూనిస్టుల ప్రోత్సాహంతో దౌర్జన్యానికి దిగారనే కారణంగా కొచ్చిన్ తురముఖ తొళిలాళి యూనియన్‌కు, పోర్ట్ కార్గో వర్కర్స్ యూనియన్‌కు చెందిన కొందరు అరెస్టు చేయబడ్డారు. అరెస్టుచేయబడినవారిని పోలీసు వ్యానులో తీసుకొని వెళ్లుచుండగా రెచ్చిపోయిన జనం బి. జె ఖోనా కంపెనీ మట్టూమూగి పోలీసువారిపై దాడిచేయడానికి ప్రయత్నించగా, సబ్ మేజిస్ట్రేటు ఆ మూకను చట్టవిరుద్ధ సమావేశంగా ప్రకటించి చెదరిపోవడానికి ఉత్తరువు చేశారు కాని, జనం చెదరిపోనందున, చెదరగొట్టడానికి లాఠీచార్జీ చేయాలని పుత్తరువు చేశారు జనం కొంచెం వెనుకకు తగ్గి పోలీలపై రాళ్ళు రువ్వడానికి ప్రయత్నించగా కాల్పులు జరుపవలసివచ్చింది

పోలీసు సూపరింటెండెంట్ శ్రీ మాధవన్ పిళ్ళైతోసహా 20 మంది పోలీసులకు రాతి దెబ్బలు తగిలాయి

ఓడరేవులో సమ్మె జరిగింది. పోలీసులు మట్టంచేరి అంతటా గస్తీ తిరుగుతున్నారు.

సెప్టెంబర్ 15 వ తేదీనుంచి 15 రోజుల వరకు మట్టంచేరి మునిసిపల్ ప్రాంతంలో 144 వ సెక్షన్ విధించింది.

మట్టంచేరి పోలీసు కాల్పులను గురించి బహిరంగ విచారణ జరపాలని ఇండియన్ కమ్యూనిస్టు పార్టీ, కేరళ రాష్ట్ర కమిటీ తిరువాన్‌కూర్-కొచ్చిన్ స్టాఫ్ కమిటీలు ప్రభుత్వాన్ని కోరాయి. 143 వ సెక్షన్‌ను ఉపసంహరించాలని కూడా ఆ కమిటీలు కోరాయి.

# జిల్లామునసబ్‌ల నియామకం

న్యాయశాఖామంత్రివద్దకు రాష్ట్ర న్యాయవాదుల సమాఖ్య తరఫున రాయబారం

మద్రాసు, సెప్టెంబర్ 14—ఈ మధ్య జరిగిన జిల్లా మునసబుల నియామకం సందర్భంలో ప్రభుత్వ పరిపాలనా శాఖలలో వున్న ఉద్యోగులనే నియమింపబడ్డారనీ, న్యాయవాద వృత్తిలో నున్నవారిపట్ల పూర్తిగా నిర్లక్ష్యవైఖరి చూపించబడిందనీ తెలియజేస్తూ ఒక మెమొరాండాన్ని రాష్ట్ర న్యాయవాదుల సమాఖ్యతరఫున శ్రీ వి టి. రంగస్వామి అయ్యంగార్ నాయకత్వాన వెళ్ళిన రాయబారవర్గం మద్రాసు న్యాయశాఖ మంత్రికి సమర్పించింది ఈ రాయబారవర్గంలో శ్రీయుతులు కె. వీరాస్వామి, పి. యస్. కైలాసం, ఏ. యస్. వీరరాఘవన్‌గార్లు వున్నారు.

న్యాయ నిర్వహణకోసం, పరిపాలనా దక్షత దృష్ట్యా ఇకముందు జిల్లా మునసబ్ పదవులలో న్యాయవాద వృత్తిలోనున్న వారినే నియమించాలనీ రాయబారవర్గం న్యాయశాఖ మంత్రికి విజ్ఞప్తి చేసింది.

న్యాయశాఖలో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన నిబంధనావళిని హైకోర్టుతో మాత్రమే సంప్రదించి ప్రభుత్వం నిర్ణయిస్తుందనీ, అయినా రాయబారవర్గం పేర్కొన్న సూచనలను ప్రభుత్వం పరిశీలించగలదనీ న్యాయశాఖామంత్రి రాయబారవర్గానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది.

# ట్రాంవే సర్వీసు నిలుపుదల

సెప్టెంబర్ 23 వ తేదీలోగా కంపెనీ సంజాయిషీ తెలపాలట

మద్రాసు, సెప్టెంబర్ 14—లైసెన్సులో పొందుపరచబడిన షరతులకు భిన్నంగా మూడు నెలలకు మించి ట్రాంవే సర్వీసును నిలిపివేయటానికి గల కారణాలను వివరిస్తూ సంజాయిషీ తెలుపుకొనే నిమిత్తం మద్రాసు ప్రభుత్వం ట్రాంవే కంపెనీకి సెప్టెంబర్ 23 వ తేదీ దాకా గడువునిచ్చింది.

లోగడ మద్రాసు ప్రభుత్వం ట్రాంవే సర్వీసును నిలిపివేయటానికి గల కారణాలను వివరించాలని కంపెనీని కోరినప్పుడు సంజాయిషీ తెలుపుకొనడంకోసం కొంత వ్యవధి అవసరమని ప్రభుత్వాన్ని ట్రాంవే కంపెనీ అర్థించినట్టు తెలుస్తున్నది కంపెనీ కోరినంత వ్యవధిని యివ్వటానికి ప్రభుత్వం అంగీకరించకపోయినా సెప్టెంబర్ 23 వ తేదీ దాకా గడువును పొడిగించటానికి ప్రభుత్వం సమ్మతించింది.

మద్రాసు మంత్రివర్గం నేటి సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తున్నది లైసెన్సులో పొందుపరచబడిన షరతులకు భిన్నంగా మూడునెలలకు పైగా ట్రాంవే సర్వీసును నిలిపివేసినందుకు లైసెన్సును రద్దుచేయగల అధికారం ప్రభుత్వానికి వున్నట్టు తెలుస్తున్నది.

# విజయవాడ పట్టణ కాంగ్రెస్ సంఘం

జిల్లా సంఘంతో సమాన ప్రతిపత్తికి వినతి

విజయవాడ, సెప్టెంబర్ 11—విజయవాడ పట్టణకేంద్ర కాంగ్రెస్‌సంఘ కార్యవర్గ సమావేశం కొత్తపేట డివిజనల్ కాంగ్రెసు కార్యాలయంలో శ్రీ మరుపిళ్ళచిట్టిగారి అధ్యక్షతను జరిగింది

విజయవాడ పట్టణ కేంద్ర కాంగ్రెసుసంఘ కార్యాలయం గవర్నరుపేటలో పెట్టాలని, కార్యాలయానికి కావలసిన సిబ్బందిని ఏర్పాటుచేసుకొనుటకు అధ్యక్షుని అధికారమివ్వాలని తీర్మానించింది

గోదావరి వరదబాధితుల సహాయ సందర్భంలో 365 శేర్ల దుస్తులనియ్యం 601బస్తాలు, రూ 48-0-3రొక్కం, పంపాలని తీర్మానించడమైనది. కాంగ్రెసు సభ్యులను విరివిగా చేర్పించాలని విజయవాడ పట్టణ కాంగ్రెసుసంఘానికి, జిల్లా కాంగ్రెసు సంఘముతో సమాన ప్రతిపత్తి నివ్వాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘాన్ని కోరాలనికూడా తీర్మానించబడింది.

అస్సాంలోని కామరూప్‌జిల్లాలో గల పాగ్లాదియా నదికి వరదలువచ్చి పరిసర గ్రామాలను ముంచివేసింది.

# వరంగల్ మాజీ సుబేదార్ అప్పీలు

సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15—తాను వరంగల్ సుబేదార్‌గా వున్నప్పుడు పలువురు గ్రామీణులను కాల్చి చంపాననే ఆరోపణపై వరంగల్ స్పెషల్ జడ్జి విధించిన మరణ దండనను ధృవపరుస్తూ హైదరాబాద్ హైకోర్టు చెప్పిన తీర్పుపై వరంగల్ మాజీ సుబేదార్ హబీబ్ మహమ్మద్ సుప్రీం కోర్టుకు చేసిన అప్పీలు విచారణ నేడు ప్రారంభమైంది

ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పక్షపాతి అయిన హబీబ్ మహమ్మద్ 1947 లో వరంగల్ సుబేదారుగా వున్నప్పుడు ప్రస్తుతం పారిపోయిన మరి యిద్దరు నిందితులతో సహా కమ్యూనిస్టు, కాంగ్రెస్ ఉద్యమాలు తీవ్రంగా వున్న గుర్తూరు గ్రామంపై సాయుధ పోలీసు దళాలతో దాడిచేసి, కాల్పులు జరిపించారని, ఆకారణంగా నలుగురు గ్రామీణులు మరణించగా పలువురికి గాయాలుతగిలాయని, ఈ నిందితుడు 191 ఇళ్ళను దోపిడిచేయించి దగ్ధంచేశాడని ఆరోపించబడింది.

ఈ నిందితుడు 1949 లో అరెస్టు చేయబడ్డాడు.

## ప్రివిలేజెస్ కమిటీ నివేదికకు అసెంబ్లీ ఆమోదం

నిజాం హోం శాఖా మంత్రి శ్రీ దిగంబరరావ్ బిందూ పార్లమెంటరీ సంప్రదాయానికి భిన్నంగా ప్రవర్తించారనే విషయమై ప్రివిలేజెస్ కమిటీ అందజేసిన నివేదిక తీవ్ర చర్చల తర్వాత ఆమోదించబడింది

శ్రీ బిందూ తన ప్రసంగంలో "తను సిగ్గుపడుతున్నాను" అని అన్న మాట పార్లమెంటరీ సంప్రదాయానికి విరుద్ధమని ఆక్షేపణగా ప్రివిలేజెస్ కమిటీ పరిశీలనకు రావడానికి నిర్ణయించబడింది నేడు తిరిగి ఈ విషయాన్ని ప్రివిలేజెస్ కమిటీపరిశీలనకు పంపాలని పి. డి ఎఫ్. సభ్యుడు మిస్టర్ సైయద్ హసేన్‌చే నేడు ప్రతిపాదించబడిన సవరణ ప్రివిలేజెస్‌కమిటీ అధ్యక్షుడు శ్రీ గోపాల్‌రావ్ ఎక్బోటే జవాబు చెప్పిన మీదట ఉపసంహరించుకోబడింది. శ్రీ బిందూ "సిగ్గుపడుతున్నాను" అనే మాటను యేలాటి దురుద్దేశంతోనూ అనలేదని, ఆయన అమాటలను ఏపరిస్థితిలో ఏ ప్రస్తావనలో చెప్పినదీ పరిశీలిస్తే ఆయన అన్నమాటలు అవమానకరమైనవి కావని శ్రీ గోపాల్‌రావ్ వివరించారు.

## హైదరాబాద్‌లోని సెంట్రల్ ట్రెజరీ రద్దు

హైదరాబాదులో వున్న కేంద్ర ప్రభుత్వం ట్రెజరీని సంస్థాన ప్రభుత్వంతో ఆలోచించి, అక్టోబర్ 1 వ తేదీ నుంచి రద్దుచేయడానికి నిర్ణయించిందని, ఈ ట్రెజరీ నిర్వహిస్తున్న పని హైదరాబాద్ ప్రభుత్వంలోని తగు శాఖలకు అప్పగించబడుతుందని నేడు ప్రభుత్వ ప్రకటన వెలువడింది.

## అసెంబ్లీ సమీపంలో సభలపై నిషేధాజ్ఞలపై విమర్శ

నేడు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి డి. దేశపాండే ప్రసంగిస్తూ అసెంబ్లీ చుట్టుపట్ల 500 గజాలమేర సభలు, సమావేశాలు, ప్రదర్శనాలు జరుపరాదని చేయబడిన వుత్తరువులను తీవ్రంగా విరసించారు.

ఈ చర్య శాసనసభ ప్రతిష్ఠను తగ్గించిందన్నారు. సభలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించలేదని, హోం శాఖామంత్రి నగరంలో లేనందున ఈ నిషేధాజ్ఞలు పోలీసు కమిషనర్ విధించాడేమో ప్రభుత్వానికి తెలిదని ముఖ్యమంత్రి జవాబు చెప్పారు.

## హోటల్ కార్మికుల అభ్యర్థన

అసెంబ్లీ స్పీకర్‌కు తమ కష్ట నిష్ఠురాలను తెలిపే పిటిషన్ అందజేయడానికి నేడు అసెంబ్లీకి వూరేగింపుగా వచ్చిన 300 మంది హోటల్ కార్మికులను పోలీసులు అసెంబ్లీకి 500 గజాల దూరంలో ఆపారు.

అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి డి దేశపాండే వారిని అక్కడ కలుసుకుని పిటిషన్ పుచ్చుకుని, వారిని చెదరిపోవలసినదిగా కోరారు. తర్వాత పిటిషన్‌ను స్పీకరుకు అందజేశారు.

హోటల్ కార్మికులు తమ పిటిషన్‌లో పనినుంచి తొలగించబడిన ఒక హోటల్ కార్మికుడు నేడు ఉదయం అరెస్టు చేయబడ్డాన్ని గురించి తెలుపబడింది ఈయన ఈ నెల 11 వ తేదీనుంచి తను పనిచేస్తున్న హోటలుముందు నిరశనదీక్ష పూనారు.

# రేడియో

(సెప్టెంబర్ 18, శుక్రవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు వివలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా): మధ్యాహ్నం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు-అమరయవములు: పెరిక్లిస్ ప్రసంగం, సంగీత పాఠము; 1-0 మద్రాసు వివలె; 1-30 మద్రాసు వలె; 1-40 (హిం. తె వా); 2-0 మద్రాసు వివలె; 2-15 ఉన్నత పాఠశాలవిద్యార్థులకు-కొత్త మందులు; స్ట్రెప్టోమైసిన్: డాక్టర్ ప్రసంగం, హిందీ పాఠం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు – వాగ్గేయకారులు: కాళిదాసు-ప్రసంగం: ఎమ్. సుభద్ర; పాటకథ: విద్యుత్, కోతి, ఎలా తయారవుతున్నాయి: సిరా-ప్రసంగం, డి మాధవరావు: సాయంత్రం: 5-30 నందెపూడి చిన అప్పయ్య: నాదస్వరం; 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం; సుభాషితములు. నీలాటిరేవు (స్త్రీలకు), మన్నారుదాస విలాసదసువు: స్త్రీల రచనలు, రంగాజమ్మ మన్నారు-దాసవిలాసము: ప్రసంగం, ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-కథానిక; 7-30 ఆత్మహత్య: నాటిక-రచన: కౌండిన్య; 7-45 రామచాయకుళీవృద్ధి కార్యక్రమం: నంద్యాల ప్రాంతంలో వ్యవసాయాభివృద్ధి ప్రసంగం: బి. ఆదినారాయణరెడ్డి; 8-0 సుగ్రీవ మిత్రప్రభావము-హరికథాకాలక్షేపం. డి. దానయ్యభాగవతర్; 9-0 (ఆం. వా); 9-15 వాద్యబృందం; 9-30 ప్రసారసమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 సి. జయమణి: పురందరదాస్ కీర్తనలు (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 కె ఆనందవల్లి (గా); 5-45 పట్టమడై ఎస్. కృష్ణన్ (గా); 6-0 (ఆం, వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 హెచ్. శంకర భాగవతర్ (గా); 7-0 (రి); 7-45 కె. ఎన్. వెంకటరామయ్య (వ); వి. త్యాగరాజన్ (వ); వి. నాగరాజన్ (మృ); 9-0 (ఆం. వా); 9-15 రంగుల చిత్రం: డాక్టర్ పి. వి. పతి (ఆం. ప్ర); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా); 7-15 (రి); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విలయ విద్యాంసుడు (వ); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 బిస్మిల్లా బృందం: షెహ[illegible] విజయవాడవలె 7-0 (తె. వా[illegible]) [illegible] కార్యక్రమం-'కథానిక [illegible]. జయమ్మ, వాద్యగోష్ఠి సహా 9-50 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 వాగీశ్వరి నారాయణ్ (గా); 7-45 గోవింద్ ఎన్. దాంతలే: ఖయాల్, పరక్; 8-0 (ఆం. హిం. వా); 8-45 గోవింద్ ఎన్. దాంతలే: ఖయాల్, ఠక్కబిల్వల్; 9-05 ఆంథోనీ మాథ్యూస్: వయొలిన్, లాల్‌గిరిజీ తబ్లా-సారంగ్; మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 (రి); 1-10 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: 6-0 లాల్ గిరిజీ: తబ్లా, ఏక్ తాల్; 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 గోవింద్ ఎన్. దాంతలే: ఖయాల్, జైత్; 6-35 శంకర్‌రావ్: సితార్ లాల్‌గిరిజీ తబ్లా-జిలా; 6-45 గ్రామసీమ భవానీ స్తోత్రం: ఎన్. సూర్యనారాయణశాస్త్రి; 7-0 (తె. వా.); 7-15 గ్రామసీమ-గీతావళి; యెంకిపాటలు; టి. సోమసుందరం, విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-15 సలామ్, మర్సియే; 8-30 శంకర్ లాల్ సితార్, లాల్‌గిరిజీ తబ్లా- భాగేశ్వరి, 9-0 (ఆం. ఉ. వా.); 9-30 నూతిలో గొంతుకలు-నాటిక: రచన: ఎ. బైరాగి చౌదరి; 9-45 పి. కుప్పుస్వామి (వ); 10-15 ప్రసార సమాప్తి.


# హైదరాబాద్ ఆస్బెస్టాస్ సిమెంటు ప్రాడక్ట్సు లిమిటెడ్

ఆస్బెస్టాస్ సిమెంటు రేకులకు, పైపులకు

సెల్లింగ్ ఏజంట్లు: బెను అండ్ కో., లిమిటెడ్. పోస్టు బాక్సు నెం. 63, మద్రాసు-1.

ఆంధ్రలో స్టాకిస్టులు:

| | |
|---|---|
| విశాఖపట్టణం: | బెస్టు అండ్ కో., లిమిటెడ్, విశాఖపట్నం |
| కాకినాడ: | బెను అండ్ కో., లిమిటెడ్, కాకినాడ |
| గుంటూరు: | చక్కా సుబ్బారావు ఐరన్ కంపెనీ గుంటూరు |
| ఒంగోలు: | చంద్రా అండ్ కో., ఐరన్ అండ్ హార్డువేర్ మర్చంట్సు, ఒంగోలు |
| నెల్లూరు: | ఎం. వెంచలయ్య చెట్టి అండ్ బ్రదర్సు, ఏజంట్లు అండ్ డిస్ట్రిబ్యూటర్లు, సంతపేట, నెల్లూరు |
| మచిలీపట్నం: | మాటూరి వెంకట సుబ్బారావు సన్సు. ఐరన్ అండ్ హార్డ్వేర్ మర్చంట్సు, మచిలీపట్నం |
| గూడూరు: | శ్రీ వకిచర్ల వీరయ్య చెట్టి, గూడూరు |
| గుడివాడ: | శ్రీ లక్ష్మీ ఐరన్ స్టోర్సు. హార్డ్వేర్ అండ్ పెయింట్ మర్చంట్సు, గుడివాడ |
| బెజవాడ: | శ్రీ కాకుమాను వెంకట సుబ్బయ్య చౌదరి, మంగళగిరి అండ్ బెజవాడ |
| కర్నూలు: | ఆంధ్రా వాలీ కన్‌స్ట్రక్షన్సు. కేర్ ఆఫ్ వీరారెడ్డి, ట్రెజరర్ స్ట్రీట్, కర్నూలు |
| నంద్యాల: | విశ్వేనమెట్ల సుబ్బారాయుడు చెట్టి అండ్ సన్సు. నూనెపల్లి, నంద్యాల ఆర్. ఎస్., కర్నూలు జిల్లా |

## జెమినీవారి అవ్వయ్యార్

### తెలుగు ఫిలిం పరిశ్రమ ప్రముఖుల ప్రశంస

మద్రాసు, సెప్టెంబరు 15—

ఆశేతెలుగు కామెంటరీతో సహా ఇటీవల విడుదలైన జెమినీవారి "అవ్వయ్యార్" నేటి సాయంకాలం వాహినీ స్టూడియోలో తెలుగు సినిమా ప్రముఖుల సమక్షంలో ప్రదర్శించబడింది. ఈ సందర్భంలో అల్పాహారవిందు జరిగింది. ప్రదర్శనానికి "అవ్వయ్యార్" చిత్రనిర్మాత శ్రీ యస్. యస్. వాసన్‌గారు కూడా హాజరైనారు- చిత్రం ప్రేక్షకులందర్నీ తన్మయులను చేసింది.

ప్రదర్శనానంతరం శ్రీ బి యన్. రెడ్డిగారు వాసన్‌గారికి పుష్పమాలవేసి, చిత్రాన్ని ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆయన ఇలా చెప్పారు:—

భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ వివిధ యుగాలలో ఎందరో మహా వ్యక్తులు పుట్టారు, అమూల్యమైన నైతిక, ఆధ్యాత్మిక బోధ ప్రజలకు అందచేశారు, వారే మన ప్రాచీన సంస్కృతికి మూలకందాలు, దక్షిణ దేశంలో పుట్టిన మహావ్యక్తులలో అవ్వయార్ ఒకరు. ఆ మహాసాధ్వి జీవితచరిత్రను చలన చిత్రంగా మన కందజేసిన శ్రీ వాసన్‌గారికి భారతదేశం ఎంతో ఋణపడి ఉంది. చలన చిత్రపరిశ్రమ యెడల వైముఖ్యాన్ని అసహ్యభావాన్ని ప్రకటించిన మన దేశనాయకులు, విద్యావంతులు ఈ చిత్రాన్ని చూసి, ఏ ఆశయంతో శ్రీ వాసన్‌గారు ఈ చిత్రాన్ని తీశారో గుర్తించి, వారి కృషిని అభినందించటమే గాక తమ ఆదరాభిమానము ప్రకటించాలి, ఈ చిత్రంవల్ల శ్రీ వాసన్‌గారు తమకే కాక చలన చిత్ర పరిశ్రమకే అపూర్వమైన గౌరవాన్ని ఆర్జించారు. ఇది సంఘం మెప్పు పొందినట్లయితే, చిత్రనిర్మాతలకు, ముందు ముందు సంఘానికి, దేశానికి ఉపకరించే ఇటువంటి చిత్రాలను నిర్మించటానికి ఉత్సాహం కలుగుతుంది, తెలుగు ప్రేక్షకులు అవ్వయార్ చిత్రాన్ని చూచి ఆనందించి, యథోచితంగా గౌరవించి నిర్మాతల కృషిని సఫలీకృతం చేస్తారని నమ్ముతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే మానవజాతికి మహోన్నత సేవ చేసే చిత్రరత్నం జెమినీవారి "అవ్వయ్యార్".

శ్రీ బి. నాగిరెడ్డి, చక్రపాణిగార్లు "అవ్వయార్" గురించి ఈ విధంగా చెప్పారు:—

"అవ్వయార్" కవయిత్రి కంటె ఎక్కువగా సంఘసంస్కారిణి. సంఘంలోని లోపాలను సంస్కరించటానికి తన జీవితమంతా దేశాటన చేసి, ఉపదేశాలు చేసింది, కాని ఆమె సంస్కరణోద్యమం ఆమె జీవితంలోనే గాక ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. రామకృష్ణ పరమహంస, వివేకానంద, మహాత్మా గాంధీలవంటి నైతిక నాయకులను కోల్పోయి, దారి తెలియకుండా [illegible] మార్గం [illegible] ఇలాటి చిత్రం ఎంతైనా మార్గదర్శకం కాగలదు. మానవ హృదయానికి తోడునిచే ఈ చిత్రాన్ని ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడూ చూసి తీరాలి."

శ్రీ కె. వి. రెడ్డిగారీ విధంగా చెప్పారు:-

"జెమినీవారి "అవ్వయార్" గొప్ప ఇతివృత్తంతోనూ, ఆకర్షవంతమైన నిర్మాణంతోనూ, అద్భుతమైన నటనతోనూ కూడుకొన్నది. ఇది చిత్రనిర్మాతకూ, పరిశ్రమకూ కూడా ఖ్యాతి తేగలిగియున్నది. దీని వెంటగల తెలుగు వ్యాఖ్యానము, తత్త్వమూ కథను విశదపరచటమే కాక దానియొక్క ఆశయమును బలముగా వ్యక్తం చేస్తున్నవి. తెలుగు భాష సరళము, మధురమూ, ఉదాత్తమూ అయివున్నది. తెలుగుప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించగలరని నా దృఢనమ్మకము. ఇదే విధముగ ఈ చిత్రాన్ని హిందీ మొదలగు ఇతర భాషలవారికి కూడా చూపవలెనని నా కోరిక."

శ్రీ కె. యస్. ప్రకాశరావుగా రిలా అన్నారు:

"జెమినీవారికి, వాసన్‌గారికి మాత్రమే ఇది సాధ్యం. నిజం చెప్పాలంటే చిత్రాన్ని చూస్తుంటే నే నెంతో అద్భుతానిపించింది."

శ్రీమతి జి. వరలక్ష్మి వాసన్‌గారితో ఇలా అన్నారు:—

"మీ "అవ్వయార్" నాకు చాల విశ్రాంతి కల్గించింది. "అవ్వయార్" జీవితాన్ని చిత్రంగా తీయాలనే మీ సంకల్పంలో కూడా ఒక చిత్రం ఉంది, ఆమె తన రోజుల్లో తమిళ దేశానికి ముక్తిమార్గం చూపిస్తే. మీ రిప్పుడు మళ్ళీ ఆమెని ప్రతికించి. ఆమె ఆదేశాన్ని అన్ని దేశాలకు అందచేశారు. ఇందుకు భారతదేశం "అవ్వయార్" తోపాటు మిమ్మల్ని కూడ పూజించాలి."

శ్రీమతి అంజలీదేవి ఇలా చెప్పారు:—

"శ్రీ యస్. యస్. వాసన్‌గారు తయారు చేసిన అవ్వయార్ లాంటి చిత్రాన్ని సామాన్యంగా ఏ ప్రొడ్యూసరూ తీయలేదు. ఒక గొప్ప కవయిత్రిని గురించి ప్రజారంజకంగా, విశ్వసనీయంగా ఈ చిత్రం తీసినందుకు వాసన్‌గారిని నిజంగా అభినందించాలి. ఆబాలగోపాలమూ ఈ చిత్రాన్ని చూచి తీరవలసిందే. సుందరాంబాళ్‌గారు "అవ్వయార్" పాత్రకోసమే పుట్టినట్లుగా నటించారు."

శ్రీ యస్. టి. రామా రావుగా రిలా అన్నారు:—

"మానవాభ్యుదయానికి నడిపే నీతి, మన ప్రాచీన ధర్మమూ " అవ్వయార్ " చిత్రంలో నాకు అద్యంతం బోధగట్టాయి. ఇది పెం లేవిరత్నం, వాసన్‌గారు దీనిని ఎంత దీక్షతో, ఎంత ఉత్సాహంతో తయారుచేశారో ఈ చిత్రం స్పష్టం చేస్తున్నది. ఈసువర్ణచిత్రం మొదటినుంచి కొనదాకా తన పాత్రకు "నటించకుండానే" జీవం పోసిన దాక్షిణాత్య గాయనీమణి శ్రీమతి సుందరాంబాళ్‌గారికి నాహృదయపూర్వక అభివందనాలు."

శ్రీ ఎ. నాగేశ్వరరావుగా రిలా అన్నారు:

"ఇది శ్రీ వాసన్‌గారికి ఖ్యాతిని చేకూర్చగల చిత్రమని, ప్రజల కిది నైతిక ప్రబోధం చెయ్యగలదని నా నమ్మకం."

శ్రీ పింగళి నాగేంద్ర రావుగా రిలా చెప్పారు:

"లోకమంతా తన కుటుంబం అనీ, లోకులందరూ తన బంధువులనీ, లోకంలో శాంతి సౌఖ్యాన్ని నిలకొల్ప జేయుటయే తన ధర్మమనీ నమ్మి, జీవయాత్రచేసి, అమరజీవియైన లోకమాత అవ్వయార్. అవ్వయార్ చిత్రాన్ని చూసినప్పుడు ఇటువంటి లోకమాతలుయుగయుగం అవతరించి, లోకాన్ని తరింపచెయ్యాలని అనిపిస్తుంది, శ్రీ వాసన్‌గారు అవ్వయార్ చిత్రమును నిర్మించి, సినిమాపరిశ్రమకు ఎనలేని సాహిత్య గౌరవాన్ని ప్రసాదించారు, 'అవ్వయార్' చిత్రాన్ని జయప్రదంచేసి, లోకం వారిని గౌరవించాలి."

## 'నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి ప్రజలచే స్వయంగా కృషి'

### చేనేతవారు తమ బిడ్డలకు ఇతర వృత్తులు చూపాలని కూడా శ్రీ లోబోప్రభు సలహా

విజయవాడ, సెప్టెంబర్ 15— నిన్న యిచ్చట జరిగిన ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘం ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తూ మద్రాసు అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ జి. యం. లోబో ప్రభు, చెన్నరాష్ట్ర చేనేత సహకార సంఘం ఉభయ వర్గాల మధ్య సామరస్య పూర్వకంగా విభజింపబడినందుకు హర్షం ప్రకటించారు.

1,08,334 మగ్గాలు కల 651 ప్రాథమిక సంఘాలు ఆంధ్ర రాష్ట్ర సంఘానికి లభించాయనీ, గుంతకల్లులోని సహకార నూలుమిల్లు కూడా ఆంధ్రరాష్ట్ర చేనేత సహకార సంఘం క్రిందనే వుండగలదనీ ఈ సంఘానికి 67 లక్షల విలువగల ఆస్తులు, 44 లక్షల అప్పులు వచ్చాయనీ పేర్కొన్నారు.

ఆయన యింకా యిలా చెప్పారు:

"యుద్ధకాలంలో కొన్నాళ్ళపాటు చేనేత పరిశ్రమ అభివృద్ధిలో వున్నా యుద్ధానంతరం చాలా దెబ్బతినింది. మగ్గానికి నెలలో పది రోజులు మాత్రమే పని దొరుకుతున్నది. ఆయినా, ఈ రాష్ట్రంలో మగ్గాల సంఖ్య హెచ్చుతూనేవుంది. అంతకు ముందు లెక్కల మేరకు 6 లక్షల మగ్గాలు వుంచే ఇప్పుడు 8 లక్షలు వున్నాయి. దాదాపు 5 లక్షల మంది అనగా జనాభాలో నూటికి పదిమంది ఈ వృత్తి మీద ఆధారపడి వున్నారు. ఇందరి ప్రజల శ్రేయస్సుకు సంబంధించిన సమస్యను ఏ ప్రభుత్వంకూడా నిర్లక్ష్యం చేయడం అసంభవం మద్రాసు ముఖ్యమంత్రి ఈ సమస్యను గురించి ప్రత్యేక శ్రద్ధ వహించడానికి యిదే కారణం.

"గడచిన మూడేళ్ళలోను ఈ పరిశ్రమ అనేక క్లిష్ట పరిస్థితులకు లోనైనది మొదటలో నేయడానికి నూలు దొరకలేదు. అనేక మంది పస్తు లుండవలసి వచ్చింది. నూలు దొరికితే బట్ట విడుదల సమస్య ఎదురైనది. ధోవతులు రంగు చీరెల ఉత్పత్తి పూర్తిగా చేనేతకు కేటాయించబడాలని ముఖ్యమంత్రి పట్టుబట్టారు కూడా.

"మిల్లులకు నూలు చౌకగా గిట్టుతుంది అవి భారీగా బట్ట ఉత్పత్తిచేసి, చౌకగా అమ్మకో గలుగుతున్నాయి. ఇండియా ప్రభుత్వం మిల్లుబట్టల ఉత్పత్తిపై కొంత సెస్సు విధించి, నూటికి 40 వంతుల ధోవతుల ఉత్పత్తిని చేనేతకు కేటాయించినప్పటికీ మిల్లుల పోటీని తట్టుకోవడం కష్టంగా వుంది అందుచేతనే చీరెలు, ధోవతుల ఉత్పత్తి పూర్తిగా చేనేతకు కేటాయించబడాలని మద్రాసు ప్రభుత్వం పట్టుపట్టుతున్నది. బొంబాయి, ప్రభుత్వంకూడా యిందుకు అంగీకరించడం ముదావహం.

"ఇలా పూర్తి కేటాయింపుతో సమస్య లన్నీ పరిష్కారంకావు. మిల్లులలో కూడా బట్ట విడుదలకాకుండా వుంది. ప్రజలలో కొనుగోలు శక్తి ఇటీవల బాగా పడిపోయింది. నిరుద్యోగం హెచ్చింది. ప్రజలకు పూర్తిగా పని వున్నపుడే సంపద అభివృద్ధిచెందుతుంది. ప్లానింగ్ కమిషన్ అంచనాప్రకారం నీటి పారుదల సౌకర్యాలు లేనిచోట ప్రజలకు రోజుకు 2½ గంటలు, వున్నచోట 4½ గంటలు మాత్రమే పని దొరుకుతున్నది. చేనేతవారికి రోజుకు రెండు గంటల పనిమాత్రం లభిస్తున్నది. ఈ పరిస్థితిలో ఆర్థికాభివృద్ధి అసంభవం.

"ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా కృషిచేయాలి. ప్రతి గ్రామంలో ప్రజలు ఒక ప్లాను ప్రకారం కృషిచేయాలి. ప్రజలు చేయలేనిదానిని ప్రభుత్వం చేయాలి. ప్రజలు యింకా తమ బాధ్యతలను గుర్తించకపోవడం శోచనీయం. నూతనాంధ్రరాష్ట్రంలో ప్రజలు నూతన దృక్పథంతో తమ బాధ్యతలను గుర్తించి కృషిచేయగలరని ఆశిస్తాను.

"ఆంధ్రరాష్ట్రానికి అభివృద్ధి చేయదగిన అపారమైన సహజ సంపదలు వున్నాయి. స్వంత ప్రభుత్వం లేకనో, జమీందారీ పద్ధతి అమలులో వున్నందువల్లనో ఇంతవరకు ఆంధ్రులు నిర్లక్ష్యంగా వున్నారు. ఇకనైనా వారు ప్రతి గ్రామంలో ఒక కార్యక్రమం నిర్ణయించుకుని ప్రజలందరికీ పని చూపడానికి కృషి చేయాలని నా సలహా. పట్టణాలతో సమానంగా గ్రామాలుకూడా అభివృద్ధి చెందాలంటే చాలా కాలంవరకు ప్రజలందరు పూర్తిగా పని చేయవలసి వుంటుంది. అలా జరిగినపుడు జీవితం సౌఖ్యప్రద మవుతుంది ఆర్థికాభివృద్ధి సాధించబడుతుంది అన్నింటితో పాటు చేనేత సమస్య కూడా పరిష్కరింప బడుతుంది. కాబట్టి, మొత్తం నిరుద్యోగ సమస్య పరిష్కారంలో చేనేతసమస్య పరిష్కారం కూడా ఒక భాగమన్నమాట. ప్రజలందరికీ పని వున్నపుడు ఒకరి అభివృద్ధికి మరొకరు తోడ్పడతారు.

"చేనేత పరిశ్రమకు మరొక అవరోధం యంత్రాలు. మిల్లులకు పెట్టుబడి, విజ్ఞాన శాస్త్ర సహాయం అధికంగా వున్నది నిజమే. మిల్లులను పూర్తిగా రద్దుచేస్తే దేశంలో పేదరికం మరింత హెచ్చుతుంది. వినియోగదారుల అభిప్రాయాలను కూడా గుర్తించవలసి వుంది మిల్లుబట్టల ఉత్పత్తిపై సెస్సు విధింపుద్వారా ఒక నిధిని ఏర్పాటుచేసి, దానితో చేనేత పరిశ్రమకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక స్కీము అమలు జరుపుతున్నది. ఈ నిధితో ముందుగా సహకార సంఘాలలో చేరే చేనేతవారికి పెట్టుబడి సమకూర్చాలనీ, తర్వాత సబ్సిడీల ద్వారా చేనేత వస్త్రాల విక్రయానికి తోడ్పడాలనీ, ఆధునిక మగ్గాలను ప్రవేశపెట్టాలనీ, బట్టలకు నిర్ణీత ప్రమాణాలు ఏర్పరచి, మంచిరకం డిజైన్లను ప్రవేశపెట్టి, సప్లయిని క్రమబద్ధంచేసి ఆధునిక మార్కెటింగ్ విధానాలను అమలు జరపాలనీ నిర్ణయించబడింది. సహకార సంఘాల ద్వారా సంఘటితమైనపుడే చేనేత పరిశ్రమ మిల్లు పోటీని తట్టుకోగలుగుతుంది.

"చేనేతవారి బిడ్డలు ఇతర వృత్తులకు పోకపోవడం ఈ పరిశ్రమకు మరొక పెద్ద దెబ్బగా వుంది అందువల్ల మగ్గాల సంఖ్య దిన దినము హెచ్చి వారిలో వారికే పోటీ పెరుగుతున్నది. కాబట్టి, చేనేతవారి బిడ్డలు ఇతర వృత్తులు అవలంబించడం కూడా చాలా అవసరం, బట్టల మిల్లుల ఉద్యోగాలలో చేనేతవారి బిడ్డలకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వాలనీ, సాంకేతిక కళాశాలలు, పాఠశాలల్లో ప్రత్యేకంగా చేనేతవారికి స్కాలర్‌షిప్పులు ఇవ్వబడాలనీ సూచింపబడుతున్నది. రాష్ట్ర సంఘం ఈ విషయమై శ్రద్ధ వహించగలదని ఆశిస్తాను. చేనేతవారు, వారి బిడ్డలు నిరుద్యోగులుగా వుండరాదని నచ్చచెప్పడం రాష్ట్ర సంఘం లక్ష్యంగా వుండాలి. ఇందుకోసం ప్రభుత్వం నుంచి, రాష్ట్ర సంఘంనుంచి తగు సహాయం పొందవచ్చు కూడా.

"డబ్బు కూడబెట్టడంలో గల విలువను ఆంధ్రులు బాగా తెలుసుకోకపోవడంచేత ఆంధ్ర ప్రభుత్వం పెట్టుబడికోసం దేవులాడవలసి వస్తున్నది కూడబెట్టే అలవాటును అలవరచుకోనిదే సహకారోద్యమం జయప్రదం కాదు. దినసత్యాలకే లేక అవస్థలుపడేవారు కూడబెట్టడం కష్టమే. అయినా ఎంతో కొంత కూడబెట్టనిదే జీవితంలో ఏ రోజు కా రోజు అవస్థలుండడం కూడా తప్పదు కాబట్టి సంఘానికి కూడబెట్టడమనే అలవాటు చాలా అవసరం.

"ఆంధ్రదేశంలో చేనేతవారికి నాయకుల కొరత లేదు. సహకార సంఘాలు, నాయకులు తమకుగల అవకాశాలన్నిటినీ పూర్తిగా సద్వినియోగం చేసుకునే సంకల్పబలం మాత్రం వుండాలి ప్రస్తుతం దేశం ఆర్థికంగా తక్కువ స్థాయిలో వున్నా ప్రజలందరు తమకు పూర్తిగా పనులు కల్పించుకుని నిరుద్యోగ నివారణకు కృషి చేస్తే తాము అభివృద్ధి చెందడమే కాక దేశాభివృద్ధిని కూడా సాధించగలరు."

## ఆంధ్రా సెక్రటేరియట్

(1 వ పేజీ తరువాయి)

సూపరింటెండెంటులు (13) శ్రీయుతులు యం. శ్రీహరిరావు, హెచ్. జి. జెసమేర్, వి. ఆర్. వీరాస్వామి కె రామమూర్తి సయ్యద్ అఫ్జల్ హుక్ సి. డి, లక్ష్మీనారాయణ. ఎస్. రామసుందరం వై. వి రమణయ్య డి. సుబ్బారావు, కె. పార్థసారధి యం. నరసింహ భారతి, టి. గోవిందరాజులు ఎస్. ఎస్, వి. నరసయ్యగార్లు.

అప్పర్ డివిజన్ గుమాస్తాలు (28) శ్రీయుతులు మహ్మద్ జఫ్ఫర్, కె. సంజీవప్ప ఎ. రాజగోపాల్ ఎస్. జనార్ధనరెడ్డి యం, నరసింహశెట్టి టి. డి. పొన్నుస్వామి కె. కృష్ణయ్య వినోదనాధ పట్నాయక్, యం. శివరాం, డి, హెచ్. వి. ఆర్. సుబ్బరాయశాస్త్రి పి. వి. గోపాలరావు జి వీరరాజు, ఎ. సీతారామశాస్త్రి పి. యం. కృష్ణమూర్తి పట్నాయక్. పి. చెల్లారావు, పాల్ కరుణాకరరావు. ఎ. ఆంజనేయులు వి వి. సుబ్రహ్మణ్యం, ఆర్. రాధాకృష్ణన్ కె శ్రీరాములు, జి. కె నారాయణరావు. బి దావూద్, సి. వి. శరవణం, డి. ఆరుముగం, జి. హనుమంతరావు. పి. రంగారావు, బి. ధనుంజయుడు, బి. చంద్రశేఖరన్‌గార్లు.

లోయర్ డివిజన్ గుమాస్తాలు (14) శ్రీయుతులు పి. సుబ్బరాయులు కె. జయరామన్, ఇ. వెంకటరావు, కె. వీరరాజు, యం. శ్రీనివాసులు, షేక్ మీరాన్ సాహెబ్, వి. శ్రీరాములు, జి. గోపాలకృష్ణ గోఖలే, కె. శ్రీనివాసమూర్తి, యం.వి. రామచంద్రన్, ఎన్. సూర్యకాంతం గార్లు.

వైనో సైపిస్టులు (6) శ్రీయుతులు కె వి. రంగాచార్యులు యు. గోపాలకృష్ణారావు ఎ. సుబ్రహ్మణ్యం. యం. పాండు రంగ విఠల్‌గార్లు.

సైపిస్టులు (12) శ్రీయుతులు డి. వి. కృష్ణయ్య, హెచ్. ఎస్. కామేశ్వరరావు, బి. హెచ్. పాండురంగారావు. కుమారి మైత్రేయి. యం. రామమోహనరావు యం. సుందరేశన్ గార్లు.

ఈ శాఖలో ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసరు (ఆంధ్రేతరులు) ఒక్కరు కూడా లేరు,

### (2) డెవలప్‌మెంట్ శాఖ

అసిస్టెంటు సెక్రటరీలు (3) శ్రీయుతులు ఎల్. భక్తవత్సలు టి. ఎ. శంకరేశ చెట్టియార్, కె. రమణారెడ్డిగార్లు (ఈ ఇద్దరు ప్రొమోషన్ ద్వారా)

సూపరింటెండెంటులు (14) శ్రీయుతులు కె. వెంకటేశ్వరరావు, మహ్మద్ ఖలీలుర్ రహమాన్ టి. సి. వెంకటరమణారావు, మహ్మద్ నయంతుల్లా, డి. యం. సి. హెచ్. నారాయణమూర్తి, కె. సుబ్బారావు, బి. రాజగోపాల్, ఎ. సంబంధం (హోంశాఖనుంచి ప్రొమోషన్ ద్వారా) టి. ఎ. సుబ్బయ్యరాజు. పి. గోపాలరావు, (ఆర్. డబ్ల్యు. నుంచి ప్రొమోషన్ ద్వారా) సి. జె. రామజోగారావు యం. అప్పారావు, ఎ. ఎస్. మాధవరావు, ఇ. రఘునాధరావుగార్లు.

అప్పర్ డివిజన్ గుమాస్తాలు (35) శ్రీయుతులు వై. వెంకటేశ్వర్లు పి. రాఘవేంద్రరావు హెచ్. కృష్ణమూర్తి, బి. వెంకటేశ్వరరావు యం. పాపారావు, కె. బసవయ్యనాయుడు, కె. సంపత్‌రావు, కె. ఎన్. రామచంద్రరావు, ఎన్. నారాయణరావు, పి. సుబ్రహ్మణ్యాచారి, వి. వి. నరసింహశర్మ, వి. నరసింహం, వి. గోవిందరాజులురెడ్డి, కె. పేరిశాస్త్రి, బి. వి. సత్యనారాయణమూర్తి ఎన్. వెంకటరత్నం, బి. రామమోహనరావు, సి. హెచ్. మోహనరావు, ఎస్, కన్నారావు, (ఆర్, డబ్ల్యు. నుంచి) పి. వి. యం. నరసింహారావు. ఎస్. బుచ్చిరాజు, యం. పురుషోత్తం, కె. రామనాధన్, జె. జి. సీలం, ఎ. కామేశంగార్లు.

లోయర్ డివిజన్ గుమాస్తాలు (15) శ్రీయుతులు పి. మోహనరావు, బి. ఎస్. దినకర్, ఆర్. వీరభద్రన్, శ్రీమతి కె. సరస్వతిగార్లు.

వైనో సైపిస్టులు, సైపిస్టులు (18) శ్రీయుతులు టి. రఘుపతిరావు, సి. సూర్యనారాయణ. జె. కృష్ణమూర్తి సి. ఏ. వెంకటరావు. టి. ఎస్. పాండురంగం (ఆర్. డబ్ల్యునుంచి) ఎన్. వెంకటరామయ్య ఎ. వి. జి. కృష్ణస్వామిగార్లు.

ఈ శాఖలో ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసర్లు లేరు.

### (3) రివెన్యూ శాఖ

అసిస్టెంటు సెక్రటరీలు (4) శ్రీయుతులు పి. కృష్ణయ్యనాయుడు, జి. సత్యనారాయణ (ప్రొమోషన్‌ద్వారా) శ్రీరాములు ఎం. వి. రామారావుగార్లు.

సూపరింటెండెంటులు (14) శ్రీయుతులు బి. వి. సుబ్బయ్య, పి. వి వెంకటేశశర్మ కె. వి. జి రామారావు (ప్రొమోషన్‌ద్వారా)ఆర్. బాబు, ఎ భాష్యంఅయ్యంగార్, ఆర్. రామారావు, (ఎఫ్, ఎ. శాఖనుంచి) ఎస్, ఎస్ కిర్మానీ, కె, శేషగిరిరావు చిన్న అప్పారావు. అల్లాసిద్యయ్, జి. వి. హనుమంతరావు ఎస్. ఆర్. పీటర్, కె, వెంకటరెడ్డి, పి. వి. నరసింహారావుగార్లు.

అప్పర్ డివిజన్ గుమాస్తాలు (15) శ్రీయుతులు ఎస్. బాబూరావు కె. వి సుబ్రహ్మణ్యం యం. పురుషోత్తం, వై. నారాయణరావు వై. ఆర్.ఫెక్ కె రామరత్నం, (ప్రొమోషన్‌ద్వారా) బి. గోపాలకృష్ణ యం. సీతారామశర్మ, ఎ. విశ్వనాధం, ఎస్. చంద్రశేఖరన్, కె. మాణిక్యపిళ్లె, ఎస్. వెంకటరావు. ఒ. భవాని శంకరమూర్తి, కె వి. అనంతాచారి, కె. వి. కె మూర్తిగార్లు.

లోవర్ డివిజన్ గుమాస్తాలు-శ్రీయుతులు డి పొలిశెట్టి, (ఎఫ్. ఎ శాఖనుంచి) జి గోపాలకృష్ణ గోఖ్లే ఆర్. గోవిందరాజులుగార్లు.

వైనో సైపిస్టులు, సైపిస్టులు-శ్రీయుతులు యం, వి, రామమూర్తి, కె. వి, నరసింహారావు, (ఎఫ్, ఎ, శాఖనుంచి) డి. ఏకాంబరం వి. ఎస్, కృష్ణమూర్తిగార్లు.

ఈ శాఖలో ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసర్లు లేరు

### (4) పబ్లిక్‌వర్క్సు శాఖ

అసిస్టెంటు సెక్రటరీ (1) ప్రొమోషన్ ద్వారా శ్రీ జె రామకోటీశ్వరరావుగారు.

సూపరింటెండెంట్లు (11) శ్రీయుతులు జి గోపాలకృష్ణయ్య, బి. దేవదత్తం, డి. కామేశ్వరరావు, వై. నాగభూషణరెడ్డి (ప్రమోషన్‌ద్వారా), టి తమ్మరాజు, ఎస్. రామమూర్తి, డి. వెంకటాద్రి, పి. జగన్మోహనరావు, యం. సుబ్బారావు, జి. డి బి. సుబ్బారావు (హోంశాఖనుంచి), జె. వెంకటరామానాయుడుగార్లు.

అప్పర్ డివిజన్ గుమస్తాలు (25) శ్రీయుతులు జి. మాధవాచారి, టి సాంబశివరావు, సి వి. గుప్తా, జి. టి. ఈశ్వరరావు. జె రామయ్య, ఆర్. రామకృష్ణయ్య. యు సింహాద్రిరాజు, డి. వెంకటసుబ్బయ్య, వి ఆర్, నరేశశెట్టి, జి. గంగరాజు, డి. ఎస్. రామసోమయాజులు, జి. నరసింహారావు, జి. నరసింహదాస్, పి. రంగారావు, వి ఆర్. గోవిందయ్య (హోం శాఖ నుంచి) డి. నరసింహారావు, బి. ఆర్. కందవల్లి, కుమారి సి. రాజ్యలక్ష్మిగార్లు.

లోవర్ డివిజన్‌గుమస్తాలు (12) వైనో సైపిస్టులు (3), సైపిస్టులు (10) ను కొత్తగా రిక్రూట్ చేస్తారు,

ట్రాన్స్‌ఫర్ కాగల ఆఫీసర్లు అసిస్టెంటు సెక్రటరీ (1) శ్రీ టి. పి. కోదండరామన్.

### (5) న్యాయశాఖ

డిప్యూటీ కార్యదర్శి (1) శ్రీ డి. సూర్యనారాయణస్వామిఅసిస్టెంటు సెక్రటరీలు (3): శ్రీయుతులు వి, కామేశ్వరరావు, వి, ఎ, వెంకటాచలపతి జె. జయరామరావుగార్లు.

సూపరింటెండెంట్లు (8) శ్రీయుతులు ఎస్. వి. సుబ్బారావు, జె వీరాస్వామి ఎ. వి. వి. సత్యనారాయణ (హోంశాఖనుంచి).జి. సుబ్బారావు గార్లు.

అప్పర్ డివిజన్ గుమాస్తాలు (15) శ్రీయుతులు డి. వి. జోగారావు, శ్రీ వి. రామచంద్రరాజు ఎన్. కామేశ్వరరావు, యం. వెంకటేశ్వరరావు, కె. నాగరాజన్, పి. సుద్దిగౌడ్ (హోంశాఖనుంచి) కె. శ్రీరామాచారి వి. విశ్వనాథం, ఎస్. పర్వోత్తమరావు. టి. రామదాసుగార్లు.

లోవర్ డివిజన్ గుమాస్తాలు (13) వైనో సైపిస్టులు (4), సైపిస్టులు (11) మంది ని కొత్తగా రిక్రూట్ చేస్తారు.

ట్రాన్స్‌ఫర్ కాగల ఆఫీసర్లు: డిప్యూటీ కార్యదర్శి శ్రీ యం. కె నారాయణస్వామి అయ్యర్, సూపరింటెండెంట్ శ్రీ కె. కె. సుందరం.

### (6) విద్యా, స్థానిక, ఆరోగ్య స్వపరిపాలన

అసిస్టెంటు కార్యదర్శులు (ప్రొమోషన్ ద్వారా) శ్రీయుతులు డి. కామయ్య (విద్యా మంత్రి పి. ఏ) ఇ. ఎల్. జనార్దనరావు (ఎల్. ఎ. డిపార్టుమెంటు సూపరింటెండెంట్)

సూపర్నిటెండెంటులు—స్థానిక స్వపరిపాలన శాఖలో శ్రీజి. నాగరత్నం శ్రీ బి. రామమోహనరావు, ఆరోగ్యశాఖలో శ్రీ టి రామచంద్రరావు (ప్రొమోషన్ ద్వారా) శ్రీ కె. వి. నారాయణరావు. ఎన్. పి వెంకటసుబ్బయ్య, విద్యాశాఖలో శ్రీ కె. బసవలింగారావు, మిస్టర్ అబ్దుల్‌గఫూర్ (ప్రొమోషన్‌ద్వారా) శ్రీ రామకృష్ణ శుక్ల, శ్రీ కె. భాస్కర రామరావు, హోం శాఖలో (ప్రొమోషన్‌ద్వారా) శ్రీ కె. కేశవరావు. టి. డి. శ్రీధరరావు, టి, డి, ప్రసాదరావుగార్లు.

అప్పర్ డివిజన్ గుమస్తాలు-స్థానిక స్వపరిపాలన శాఖలో శ్రీ జి. మురుగప్పశెట్టి ఆరోగ్యశాఖలో శ్రీ బి. రాఘవేంద్రరావు, శ్రీ సి. హెచ్. సత్యనారాయణ. శ్రీ పి. రామచంద్రరావు, శ్రీ యం. కేశవరావు, హోం శాఖలో శ్రీ కె. వెంకటకృష్ణన్, వై. రంగనాయకులు, పి. జి. శ్రీరాములు. బి. ప్రకాశసుకుమార్, విద్యాశాఖలో శ్రీ కె. రామకృష్ణ, శ్రీ యం. భాస్కరరావుగార్లు.

లోవర్ డివిజన్ గుమస్తాలు స్థానిక స్వపరిపాలనశాఖలో శ్రీ కె వి. అనంతాచారి, విద్యాశాఖలో శ్రీ యం. పుషోత్తంరావు. ఆరోగ్యశాఖలో శ్రీ యం. శ్రీరామచంద్రమూర్తి, శ్రీ సదానందమూర్తి.

సైపిస్టులు, వైనోసైపిస్టులు—విద్యాశాఖలో శ్రీ డి. చలపతిరావు, ఆరోగ్యశాఖలో శ్రీమతి జి. వసంత, శ్రీ ఎస్. శ్రీనివాసులు. శ్రీ ఎన్. చిట్టిబాబుగార్లు.

ఈ శాఖలో ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసరు ఒక్కరు కూడా లేరు.

### (7) ఆర్థికశాఖ

అసిస్టెంటు కార్యదర్శి శ్రీ పి. బసెక్ ప్రభాకర్ (ప్రొమోషన్‌ద్వారా)

సూపరింటెండెంట్‌లు-శ్రీయుతులు ముస్తఫ్ ఆలీబేగ్.ఎస్. సుబ్బారాయులుఅయ్యా(రెవిన్యూ శాఖనుంచి ట్రాన్స్‌ఫర్ తో) బి. రామస్వామి (పబ్లిక్ శాఖనుంచి), రామస్వామి నాయుడు, యం. శేషనారాయణశెట్టి, ఎస్. గజపతి, ఆర్. సుబ్రహ్మణ్యంగార్లు.

లోవర్ డివిజన్ గుమస్తాలు—శ్రీయుతులు వి.కె రామారావు. పి. రామమోహనరావు. జె బాలాజీసింగ్, బి. నారాయణరావు, కె నరసింహారావు, కె. మోహనరావు, ఎస్. మల్లీశ్వరరావు (పబ్లిక్ శాఖనుంచి) హెచ్

(మిగతా 8 వ కాలంలో)

(5 వ కాలం తరువాయి)

కృష్ణమూర్తి, ఎ. ఎస్. సీతారామయ్య (ప్రొమోషన్‌ద్వారా). ఎ. తిరుమలరావుగార్లు.

లోవర్ డివిజన్ గుమస్తాలు శ్రీయుతులు జి. వి. రామేశచంద్రదత్. ఎ. సుబ్బారావు, పి. కృష్ణమూర్తిగార్లు.

ట్రాన్స్‌ఫర్డ్ ఆఫీసర్లు – డిప్యూటీ సెక్రటరీ శ్రీయుతులు టి.ఇ వీరరాఘవాచారి,అసిస్టెంటు సెక్రటరీ జె. ఎ. అరుణానందం, సూపరింటెండెంటులు, పి. ఎన్. సుబ్రహ్మణ్యం, కె. శంకరనాయర్, లోయర్ డివిజన్ గుమాస్తాలు (4) ఇంకా నిర్ణయం కాలేదు.

## ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

| | |
|---|---|
| పెదపళ్ళ పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు ద్వారా (వయా) అలమూరు | 25-0-0 |
| శ్రీ టి వి. తరుమయ్య అండ్ రామన్ గార్డ రైస్ అండ్ ఆయిల్‌మిల్ క్లరికల్ అండ్ మెకానికల్ సిబ్బంది, కొత్తవలస | 50-0-0 |
| ఇంజనీరింగ్ సిబ్బంది శ్రీ యస్. రంగారావు ద్వారా కొత్తవలస | 11-0-0 |
| విశాఖపట్నం సెంట్రల్ జెయిల్ సూపరింటెండెంటు, ఆయన సిబ్బంది | 69-0-0 |
| శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం, భారత్ మైకా ఎక్స్‌పోర్ట్సు, గూడూరు | 15-0-0 |
| శ్రీ ఏ. కె కన్నియప్ప మొదలి తూర్పువీధి, పొద్దుటుపేట (వయా) పల్లిపేట | 5-0-0 |
| రాజపాలెం బోర్డు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెడ్మాస్టరు శ్రీ యస్. నరసయ్య ద్వారా ఆత్మకూరు తాలూకా | 16-7-0 |
| కుమారి అన్నగి కుసుమకుమారి 2 వ ఫారం, యం. యం. స్కూలు మూలపేట | 5-0-0 |
| వానిరి గ్రామంలో విద్యార్థుల, ఉపాధ్యాయుల వసూళ్లు హెడ్మాస్టరు ద్వారా | 27-8-0 |
| శ్రీ ధనలక్ష్మి రైస్‌మిల్ కుంకాలమర్రి (వయా) చీరాల | 10-0-0 |
| ఉప్పుగుండూరుబోర్డు హైస్కూలు విద్యార్థుల, ఉపాధ్యాయుల వసూళ్లు హెడ్మాస్టరుద్వారా | 116-0-0 |

ఇందులో ఉప్పు గుండూరు గ్రామములో బోర్డు హైస్కూలు, ఉపాధ్యాయులు రూ 13-0-0, శ్రీ రామా అండ్ కో 10-0-0, గోగినేని నాగయ్య, బెల్లం శ్రీరాములు అండ్ కో 10-0-0, అమరా ఆదెయ్య, కోరూరు వెంకటేశ్వర్లు అండ్ కో 7-0-0, అమరా పురుషోత్తం అండ్ బ్రదర్సు కంపెని 5-0-0, శ్రీ లక్ష్మి అండ్ కో 5-0-0, జాలాదివెంకట సుబ్బయ్య, అమరా వెంకటసుబ్బారావు 5-0-0, శ్రీ బెల్లం నమ్మయ్య 5-0-0 శ్రీ గోగినేని న్యాషాధకరాజు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు 5-0-0, ఉప్పుగుండూరు బోర్డు హైస్కూలు 3 వ ఫారము విద్యార్థులు 5-0-0, ఉప్పుగుండూరుబోర్డు హైస్కూలు 2,5,6 ఫారముల విద్యార్థులు 6-10-0, గ్రామములో చిల్లర వసూళ్లు 7-9-0 ఒమ్మెవరం గ్రామములో శ్రీ పిన్నక రామకృష్ణయ్య, పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు 7-0-0, శ్రీ చేబ్రోలు పూర్ణచంద్రం 5-0-0, మేడా చింపయ్య 5-0-0 ఒమ్మెవరం గ్రామములో చిల్లర వసూళ్లు 14-13-0 చేరివున్నవి.

| | |
|---|---|
| మన్నేపల్లి పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు | 10-0-0 |
| వేటంగిపాలెం విద్యార్థి సంఘం శ్రీ జి. శ్రీరామ చంద్రుడు, పాలకొల్లు | 13-2-0 |
| శ్రీ కె. వీరాచారి, నరసరావుపేట, శ్రీ బి. వి. సుబ్బారావు ద్వారా | 5-0-0 |
| శ్రీ చేకి రామచంద్రరావు, తణుకు వసూళ్లు | 18-5-0 |
| అశోకా టుటోరియల్ ఇన్‌స్టిట్యూట్ (గుంటూరు) విద్యార్థులు | 10-0-0 |
| పశ్చిమ గోదావరి జిల్లా మోటారు లారీ ఆపరేటర్ల సంఘం ఏలూరు | |

ఇందులో శ్రీ సామంతుల వెంకయ్య నాయుడు 5-0-0, శ్రీరం కృష్ణమూర్తి 5-0-0, అడపా సింహాద్రి 5-0-0, కోలా అప్పలస్వామి 10-0-0, కోయ వెంకటేశ్వరరావు 15-0-0, దాసరి గోపాలరావు 15-0-0, నరహరిశెట్టి సీతారామయ్య 15-0-0, వల్లభనేని రాఘవయ్యచౌదరి 15-0-0, మహమ్మదు పుష్మాన్‌బేగ్ సాహెబు 10-0-0, కాజా వెంకట సుబ్బారావు 5-0-0, కాజా గోపాలకృష్ణమూర్తి 5-0-0, అబ్దుల్ గఫూరు సాహెబు 5-0-0, వెంకటేశ్వర్లు 5-0-0 శ్రీ వర్రేఅవికేశు 5-0-0, శ్రీ పులివెంకటేశ్వరరావు 5-0-0, శ్రీ పామర్తి శ్రీ రంగనాయకులు 5-0-0, శ్రీ బెజవాడ సూర్యప్రకాశరావు 5-0-0, శ్రీ కాజా చౌదరి 5-0-0, శ్రీ పుప్పాల పెదసింహాచలం 5-0-0 శ్రీ బచ్చు వెంకటసుబ్బారావు 5-0-0, శ్రీ పుప్పాల చినసింహాచలం 5-0-0, శ్రీ బాపిరాజు జోగయ్య 5-0-0, శ్రీ లింగంనేని గురునాథం 5-0-0 తర్లపాటి సూర్యనారాయణమూర్తి 5-0-0 శ్రీ కిక్కిశెట్టి ఆంజనేయులు 5-0-0 శ్రీ కటారిసుబ్బారావు 5-0-0 శ్రీ బొల్లు భీమేశ్వరరావు 5-0-0 శ్రీ బోయిన శ్రీరామమూర్తి 5-0-0 శ్రీ గాజుల వెంకయ్య, (వడ్రంగి మేస్త్రి) 5-0-0 శ్రీ అప్పలస్వామి (మోటారు నామూస్లు వ్యాపారం) 5-0-0 శ్రీ సిమకుర్తి వెంటయ్య (లారీల బ్రోకరు) 5-0-0 శ్రీ వి. సత్యనారాయణ (పెట్రోలు బంకు మేనేజరు) 5-0-0 శ్రీ పిల్లి బలరామయ్య, (కమ్మరం మేస్త్రి) 5-0-0 శ్రీ కాశిచర్ల సోమయ్యా 10-0-0 శ్రీ కృష్ణా మోటారు లారీ సర్వీసు 15-0-0 చేరి వున్నవి.

| | |
|---|---|
| ఏలూరు డివిజన్ మోటారు కార్మికుల యూనియన్, ఏలూరు | 202-1-0 |

ఇందులో యం. డి. కె. 1918 బస్సు డ్రైవరులు 10-0-0 చేరివున్నవి.

| | |
|---|---|
| పాలవర్రు గ్రామస్థులు (వయా) చీరాల | 57-0-0 |

ఇందులో శ్రీ జాగర్లమూడి పుండరీకాక్షనాయుడు 5-0-0, శ్రీ పోపూరి హనుమయ్య 5-0-0, శ్రీ దుడ్డెంపూడి వీరయ్య 5-0-0, శ్రీ తేళ్ళచిన వెంకటసుబ్బయ్య 5-0-0 చేరివున్నవి.

| | |
|---|---|
| పెళ్దుర్తి ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు, ధర్మవరం తాలూకా | 17-11-0 |
| రాళ్ళపల్లి హైయర్ ఎలిమెంటరీ స్కూలుబాలురు | 7-2-0 |
| శ్రీ అక్కల వెంకటసుబ్బయ్య అండ్ అంకయ్య, గుడిమెడ (వయా) ఉదయగిరి | 5-12-0 |
| వినుకొండ బోర్డు హై స్కూలు ఉపాధ్యాయులు | 16-0-0 |
| శ్రీ యస్. హనుమంతరావు, కైకలూరు | 10-0-0 |
| ప్రొద్దుటూరుపేట (చిత్తూరు) బోర్డు హైస్కూలులో 3 వ ఫారం "ఏ" విద్యార్థులు | 17-8-0 |
| పౌరఅభ్యుదయసమితి, నాయుడుపేట కార్యదర్శి శ్రీయస్. మల్లికార్జునం ద్వారా | 50-0-0 |
| టీచర్స్ అసోసియేషన్ సెంటర్, నాయుడుపేట | 25-0-0 |
| తారానాథ్ ఆయుర్వేదిక్ కాలేజీ విద్యార్థుల సంఘం బళ్లారి | 17-5-0 |
| కడప రేంజి సెంటర్ టీచర్స్ అసోసియేషన్ బళ్ళమూడి | 20-0-0 |
| కడప టవున్ వమూపేట హరిజనులు, శ్రీ ఎస్. సుబ్బయ్యగారి ద్వారా | 32-9-0 |
| మొగిలి కమ్యూనిస్టుపార్టీ సభ్యులు శ్రీ పి బాలకృష్ణన్ చిత్తూరు వసూళ్లు | 38-12-0 |
| శ్రీ ఎ. శేషగిరిరావు, ట్రిప్లికేన్, మద్రాసు-5 | 10-0-0 |
| శ్రీ పామర్తి దొరయ్య, ఆయన మిత్రులు, పొగాకు వ్యాపారం, మండపేట, తూర్పు గోదావరిజిల్లా | 10-0-0 |
| జంగారెడ్డిగూడెం బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థుల విరాళాలు | 280-0-0 |

ఇందులో—విద్యార్థుల వసూళ్లు 71-0-0, ఉపాధ్యాయులు, విద్యార్థులు 128-4-0, శ్రీనివాసపురం రైతులు 10-12-0, ఇతరులు 70-0-0 చేరివున్నవి.

| | |
|---|---|
| కాకినాడ తాలూకా కూరాడ గ్రామ ప్రజల విరాళం | 314-2-0 |

ఇందులో-శ్రీ వెలుగుబంట్లనారయ్య (తమ్మయ్యగారికుమారుడు) 116, శ్రీ వెలుగుబంట్ల నారయ్యగారి భార్య సత్యవతి 15-0-0, శ్రీ నర్ల వెంకయ్య పంచాయతీ ప్రెసిడెంట్ 40-0-0, శ్రీవెలుగుబంట్లగంగరాజు కుమార్తు, సూర్యనారాయణమూర్తి 30-0-0. శ్రీ వెలుగుబంట్ల సత్తిరాజు 10-0-0, శ్రీ వెలుగుబంట్ల చినసత్తిరాజు 10-0-0, శ్రీసూతుల నరసింహం 10-0-0, శ్రీ కోట చలపతిరావు 10-0-0, శ్రీ రావుల నాగరాజు కుమారుడు వీరభద్రరావు 10-0-0, శ్రీ రావుల సుబ్బారావు 10-0-0, శ్రీ పిల్లా బుల్లి అబ్బాయి 10-0-0, శ్రీ శీరం వెంకటరాయులు, డాక్టరు 5-0-0, శ్రీ దూరల రుద్రయ్య 5-0-0, శ్రీ వెలుగుబంట్ల నారయ్య కుమారుడు వెంకన్న 5-0-0 చేరియున్నవి.

| | |
|---|---|
| చినపరిమి నెహ్రూ స్కూలు విద్యార్థులు | 8-0-0 |
| నరసన్నపేట బోర్డు హైస్కూలు విద్యార్థులు | 30-0-0 |
| శ్రీ జక్కా రామిరెడ్డి, దామరమడుగు, నెల్లూరు జిల్లా | 20-0-0 |
| శ్రీ ఎస్. సి. హెచ్. సుబ్రహ్మణ్య శాస్త్రి, సదరన్ రైల్వే సామర్లకోట | 10-0-0 |
| అయిదురూపాయల లోపువిరాళాలు | 35-12-8 |
| నిన్నటి మొత్తం | 2,36,376-1-4 |
| నేటి మొత్తం | 2,48,320-1-4 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడం వల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయకపోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాము.]

(2 వ పేజీ తరువాయి)

మాత్రమే వున్నాయనీ, రక్షణ సుంకంపద్ధతిని అవలంబించిన పిమ్మట ఫ్యాక్టరీల సంఖ్య 12 దాకా పెరిగిందనీ, పంట బాగావున్న సంవత్సరంలో 9,70,000 టన్నుల చెరకునుంచి ఈ ఫ్యాక్టరీలు 91,000 టన్నుల పంచదారను ఉత్పత్తి చేశాయనీ, పంచదార ఉత్పత్తినిబట్టి ఫ్యాక్టరీ యజమాని చెరకు ధరను హెచ్చించడంగాని, తగ్గించడంగాని చేయగలడనీ, పంచదార ధరకూడా ఉత్పత్తి అయ్యే పంచదారపై ఆధారపడి వుంటుందనీ, చెరకు కనీస ధరను ప్రభుత్వం నిర్ణయించాలని కోరడం సక్రమంగా లేదనీ మిస్టర్ హాట్ పీల్డు తెలియజేశారు.

రోటరియన్ బి. వి. రామస్వామి వందన సమర్పణతో సభ ముగిసింది.

మీరు విధిగా చూడాలి

1. దేశీయ నాయకులు:—మనకోసం, మన దేశంకోసం సర్వం త్యాగం చేసిన మహాపురుషుల ఫోటోల పుస్తకం. మీలో ఏమాత్రం దేశాభిమానం వున్నా దీన్ని విధిగా చూడాలి. 2. సినిమా తారలు:—సినిమాలలో పేరుపొందిన ఆడవారి ఫోటోల పుస్తకం. ఇందులో రూపవంతులైన ఎందరో సినిమా తారలను చూడవచ్చు. 3. అందమైన అమ్మాయిలు:—తెల్లదేశాలలో వుండే చక్కని యువతుల ఫోటోల పుస్తకము. మనస్సుకు హాయి విచ్చే రకరకాల అందాల స్త్రీలను యిందులో చూడవచ్చు. జన్మలో చూచితీరవలసిన పుస్తకము. ఈ పై 3 పుస్తకాలు పోస్టు ఖర్చులతో సహా రూ. 2-0-0 మాత్రమే. ప్రజాస్థాన్ బుక్ డిపో, మైలాపూరు, మద్రాసుకు వ్రాస్తే అవి మీకుకూడ వి. పి. పోస్టుద్వారా పంపబడును. త్వరపడుడు.

హోమియో కుటుంబ మందుల పెట్టె

కుటుంబీకులకు చాల ఉపయోగము, అవసరము. మామూలుగా కలుగు జబ్బులను నివారించి కుదుర్చును సులభమైన సూచనలతో (ఇంగ్లీషు, తెలుగు) పంపబడును. తక్కువ ఖరీదులో ముఖ్యమైన మందులు సప్లయి చేయబడును. పోస్టేజి వేరు.

| | | | |
|---|---|---|---|
| 1. | 24 బుడ్ల పెద్ద పెట్టె కంప్లీటు | | రూ. 7-12-0 |
| 2. | 48 | ,, ,, | రూ. 13-0-0 |
| 3 | 60 | ,, ,, | రూ. 15-12-0 |
| 4 | 84 | ,, ,, | రూ. 21-12-0 |
| 5. | 104 | ,, ,, | రూ. 26-8-0 |

GAGAN HOMOEO PHARMACY
267-ఎ, చిత్తరంజన్ ఎవెన్యూ, కలకత్తా-6.
అమెరికన్ హోమియోపతిక్, బయోకెమిక్ ఔషధములు, ఔషధ పుస్తకములు వగైరాల స్టాకిస్టులు

పరిగణ ఫలితాంశములు

సం॥ 1951 డిసెంబరు 31వ తేదీ నాటికి

హోల్ లైఫ్ పోలసీలు: 1000 రూ. భీమా చేయువారికి రూ. 9/-లు

ఎండవ్‌మెంట్ పోలసీలు: 1000 రూ. భీమా చేయువారికి రూ. 7/-లు

ది న్యూ ఏషియాటిక్ ఇన్సూరెన్స్ కం. లిమిటెడ్

హెడ్ ఆఫీసు న్యూఢిల్లీ చైర్మన్ ఎల్. ఎన్. బిర్లా

బ్రాంచీలు, ఏజన్సీలు: భారత దేశమంతట

భారతదేశం తయారుచేయగలదు...



ఐ.హెచ్.ఐ. ప్రకాశవంతమగు ఉక్కు మడతబందులు, మరియు యిత్తడి మడత బందులు విదేశీ తయారు వాటిఅంత నాణ్యమైనవని మేము గ్యారంటీయిచ్చు చున్నాము....వీటివెల కూడ తక్కువే.

వివేకవంతంగా తీయండి...
ఐ.హెచ్.ఐ తయార్లనే కొనండి

IHI

IHI. 270

ఇండియన్ హార్డ్‌వేర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
బ్రాంచి ఆఫీసు 15/A ఎల్ఫిన్‌స్టన్ సర్కిల్ ఫోర్ట్, బొంబాయి
హెడ్ ఆఫీసు 58/2 క్వీన్స్‌వే న్యూఢిల్లీ
మేనేజింగ్ ఏజంట్లు: ఆర్. జి. గోయెన్ & కం. లి. న్యూ ఢిల్లీ

దక్షిణ భారతమునకు అమ్మకపు ఏజంట్లు:
లాలా గోపీకృష్ణ గోకుల్‌దాస్, 119 మింట్ స్ట్రీట్, సావుకారు పేట, మద్రాసు

# క్రీడాలోకం

## మోహన్‌బగన్‌పై ఇండియా కల్చర్ లీగ్ గెలుపు

ఐ. ఎఫ్. ఏ షీల్డు ఫుట్‌బాల్ పోటీలలో

కలకత్తా, సెప్టెంబర్ 16—నిన్న యిక్కడ ఐ ఎఫ్ ఏ. షీల్డు ఫుట్‌బాల్ క్వార్టర్ ఫైనల్ పోటీలో బొంబాయి జట్టు ఇండియా కల్చర్ లీగ్, పటిష్టమైన కలకత్తా మోహన్‌బగన్ జట్టును 4-2 గోలులతో ఓడించింది.

నేటి సాయంకాలం సెమీఫైనల్ పోటీ ఇండియా కల్చర్ లీగ్, జమ్‌షెడ్పూర్ స్పోర్టింగ్ అసోసియేషన్‌లకు జరుగుతుంది.

## హైద్రాబాద్ మంత్రుల, శాసనసభ్యుల ఫుట్‌బాల్ పోటీ

గోదావరి వరద బాధితులకు నిధి సేకరణ నిమిత్తం

సికిందరాబాద్, సెప్టెంబర్ 14—గోదావరి వరదబాధితులకు ధనం సేకరించడంనిమిత్తం హైదరాబాదు మంత్రులు, శాసనసభ్యులు యిక్కడ ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ పోటీ జరుప బోతున్నారు.

ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణ రావుగారు కెప్టెను గిరి వహించే జట్టులో మిగతా మంత్రులు ఎనిమిదిమందీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ డి. దేశపాండే, డిప్యూటీ స్పీకర్ శ్రీ వి గౌడ వుండగలరు రెండవ జట్టు లెజిస్లేటర్స్ (శాసనసభ్యుల) ఎలివెన్‌కు స్పీకర్ శ్రీ కె యస్. వైద్యా నాయకత్వం వహించ బోతున్నారు.

పోటీ ఫతే మైదానంలో జరుగుతుంది. పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ శ్రీ శివకుమార్ లాల్ అంపైరుగా పనిచేస్తారు.

ఈ క్రీడోత్సవానికి అధ్యక్షత వహించ వలసిందిగా ఇండియా ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ కోరబడినారు ఆయన వద్దనుంచి సమాధానం రాగానే పోటీ తేదీ నిర్ణయించబడుతుంది.

ప్రధాని నెహ్రూ సెప్టెంబర్ 30 వ తేదీన హైదరాబాదు రావచ్చునని అనుకొంటున్నారు.

## చెన్నపురిలో కారమ్, వాలీబాల్ పోటీలు

మద్రాసు, సెప్టెంబర్ 14—మద్రాసు ఆర్యన్‌క్లబ్బువారు నిర్వహించిన కారమ్ టోర్నమెంట్స్ నిన్నటితో సమాప్తమైనవి డబుల్స్ ఫైనల్‌లోను శ్రీ కుప్పుస్వామి అండ్ పార్ట్‌నర్ శ్రీరామచంద్రరావుఅండ్ పార్ట్‌నర్‌ను 29-3, 29-24 పాయింట్లతో ఓడించారు సింగిల్స్ ఫైనల్‌లో శ్రీ కుప్పుస్వామిగారు శ్రీ చిట్టిబాబుపై గెలుపు సాధించారు.

మద్రాసు స్టేట్ వాలీబాల్ అసోసియేషన్ వారు గత ఆదివారంనుంచి చెన్నపురిలో వాలీబాల్ లీగ్, ఛాంపియన్ షిప్ పోటీలు జరుపుతున్నారు.

రాజమహల్ గ్రౌండ్స్‌లో జరిగిన మొదటి పోటీలో రైల్వే ఇన్‌స్టిట్యూట్ (పెరంబూర్) రాజమహల్ స్పోర్ట్స్ క్లబ్బుచేత 15-13, 15-2 పాయింట్లతో ఓడించబడింది.

### ఇతర వార్తలు

14 వ తేదీన చెన్నపురిలో జరిగిన నగర వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో జట్లుగా జరిగిన పోటీలలో వై. ఎమ్. ఐ. సి గెలుపొంది ఛాంపియన్ షిప్ సాధించింది.

చెన్నపురిలో జరుగుతున్న మద్రాసు యునైటెడ్ క్లబ్బు బంగారు కప్పు హాకీ టోర్నమెంట్సులో మంగళవారంనాడు ఎవర్ మెర్రీ స్పోర్ట్స్‌క్లబ్బు విల్సన్ రిక్రియేషన్‌క్లబ్బును 3-1 గోలులతో ఓడించింది.

## వారసత్వ వ్యవస్థ

### రద్దుచెయ్యాలని పార్లమెంటు సభ్యుని సూచన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—వారసత్వ వ్యవస్థను రద్దుచెయ్యాలని, కోటీశ్వరులదగ్గర నుంచి అదనపుధనాన్ని ప్రభుత్వం తీసుకోవాలని నేడు ప్రజాప్రతినిధుల సభలో శ్రీ కె. కేలప్పన్ ఒక సూచన చేశారు.

వారసత్వం ద్వారా ధనం లభించిన కోటీశ్వరుడు ఆ ధనంద్వారా పోలీసులను, న్యాయస్థానాన్ని, పారిశ్రామిక వాణిజ్యశాఖను, మొత్తం సంఘాన్నే అవినీతిపాలు చేస్తాడని ఆయన అన్నారు. ఆ ధనంతో పార్లమెంటులో ఒక స్థానం కూడ అతడు కొంటాడన్నారు.

"కోటీశ్వరుడు సమాజానికి చీడపురుగు అతని అదనపు ధనాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే అది సమాజానికి ఎంతో సేవ చేయడమే అవుతుంది," అని ఆయన పేర్కొన్నారు.

అనధికార తీర్మానాన్ని చర్చించడానికి వ్యవధి నివ్వడానికి స్పీకర్ నిరాకరించగా వింధ్యప్రదేశ్ అసెంబ్లీలోని ప్రతిపక్ష సభ్యులు మంగళవారంనాడు సభనుంచి వెళ్ళిపోయారు.

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras



ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలయగాను ఖరీదు చేయబడిన ఫర్నిచర్ సాల్ట్ కొటార్స్ స్టేషన్‌కు చేర్చబడుతున్నప్పటి ఫొటో



కర్నూలుకు తరలించబడే నిమిత్తం సాల్ట్ కొటార్స్ స్టేషన్ యార్డ్‌కు చేర్చబడిన ఆంధ్ర ప్రభుత్వం తాలూకు ఫర్నిచర్ ఫొటో



కర్నూలులో ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలకు కావలసిన కుర్చీలు, బల్లలు వగైరా చెన్నపురి సాల్ట్‌కొటార్స్‌లో స్పెషల్ గూడ్సుబండిలోకి ఎక్కించబడుతున్నప్పటి ఫొటో

## చెరుకు ధరల నిర్ణయం

### పంట కాలంలోకాక పైరు వేయడానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందట

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15:

చెరుకు ధరలను పంటకాలంలో కాక పైరువేయడానికి ముందుగానే ఇకనుంచి ఇండియాప్రభుత్వం ప్రకటిస్తుందని ఆహారశాఖా మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ నేడు ప్రజాప్రతినిధుల సభలో ప్రకటించారు.

ఆహార, వ్యవసాయశాఖ సప్లిమెంటరీ డిమాండులపై ప్రజాప్రతినిధులసభ చర్చకు ఆయన సమాధానం చెబుతూ పై విషయాన్ని ప్రకటించారు. ఈ డిమాండుపై చర్చలో పంచదార పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నింటిని గురించి నిశితమైన విమర్శలు జరిగినవి.

ఆహార వ్యవసాయ శాఖలకు సంబంధించిన మూడు డిమాండుల మొత్తం 936.36 లక్షలలోను 1.36 లక్షల రూపాయలను దుంపనూనె సరుకుల కంట్రోలర్ ఆర్గనైజేషన్‌ను అభివృద్ధి చేయడానికి సంబంధించినది మొదటి డిమాండుగా వుంది.

1951-52 లో నిల్వలో వున్న పంచదార ధర తగ్గించినందున పంచదార ఫ్యాక్టరీలకు పరిహారంగా 210 లక్షలు చెల్లించాలన్నది రెండవ డిమాండుగావుంది.

1953 డిసెంబరు నాటికి లక్ష టన్నుల పంచదారను విదేశాలనుంచి దిగుమతి చేయడానికి 725 లక్షలు కావాలన్న డిమాండు మూడవదిగా వుంది.

శ్రీ గురుపాదస్వామి (ప్రజా-సోషలిస్టు మైసూరు) తన కోత తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, దేశంలో చెరుకు ఉత్పత్తి తగ్గడానికి కారణాలను మంత్రి వివరించాలన్నారు. బెల్లం ధరలు పెరిగినందున ప్రజలు పంచదార వాడకాన్ని హెచ్చుచేశారని, అందువల్ల దాని ధర కూడా పెరిగిందని ప్రభుత్వం చెప్పడం సబబుగా లేదని అంటూ బెల్లం వాడకం పెరిగితే ఆ మేరకు పంచదార వాడకం ఎందువల్ల తగ్గలేదో వివరించాలని కోరారు. పంచదార మీద ప్రభుత్వం విధించే పన్నులు హెచ్చుగా వున్నందునే వాడకందార్లు నానా బాధలు పడుతున్నారన్నారు.

శ్రీమతి సుచేతాకృపలానీ (ప్రజా-సోషలిస్టు) ఒకవైపున పంచదార ఎగుమతులకు సబ్సిడీలు ఇస్తూ రెండవవైపున పంచదార దిగుమతి చేయాలని చెప్పడం విచిత్రంగా వున్నదని, ఇది చాలా సిగ్గు చేటైన విషయమని విమర్శించారు.

మిస్టర్ ఫ్రాంక్ ఆంథోనీ వనస్పతి తయారీని గురించి విమర్శించారు. మిస్టర్ హెచ్. సి. హెడా (కాంగ్రెసు-హైదరాబాదు) బియ్యం రేషన్ దుకాణాల ద్వారానే నిర్ణీతమైన ధరలకు పంచదారను కూడా అమ్మకం చేయించాలన్నారు.

శ్రీ కె గోపాలరావుగారు (కమ్యూనిస్టు-మద్రాసు) పంచదార విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం విఫలమైనదని ఆహా...

...తగ్గించడం వల్లను, పంచదార ధరను పెంచినందున మిల్లు యజమానులకు 32 కోట్ల రూపాయలు లాభం వచ్చిందన్నారు. ఇంత లాభం సంపాదించిన తరువాత కూడా మిల్లు యజమానులకు పరిహారం చెల్లించడం ఆత్మహత్యతో సమాన మన్నారు.

సర్దార్ లాల్‌సింగ్ (పంజాబు) పంచదార దిగుమతికి వ్యతిరేకత ప్రకటించారు. పంచదార ధర తగ్గించాలంటే రైతులను మాత్రమే త్యాగం చేయాలని కోరడంలో న్యాయం లేదన్నారు.

చర్చకు వ్యవసాయ మంత్రి శ్రీ పి. ఎస్. దేశముఖ్ సమాధానం చెబుతూ వనస్పతిని గురించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిశీలనలు జరిపిస్తున్నదన్నారు. వనస్పతిలో కల్తీని కంట్రోలు చేయడం చాలా కష్టంగా వున్నదని, అయినప్పటికీ ప్రభుత్వం శ్రద్ధతో తగిన చర్యలు తీసుకొనడం జరుగుతున్న దన్నారు.

ఆహార మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ చర్చకు సమాధానం చెబుతూ చెరుకు ధరలు తగ్గినందున చెరుకుపంట పండించే భూముల విస్తీర్ణం ఏమాత్రం తగ్గలేదని పునరుద్ఘాటన చేశారు.

పంచదార దిగుమతులను గురించి ప్రస్తావిస్తూ స్వేచ్ఛగా అమ్మకానికి విడుదల చేసిన పంచదారను దొంగనిల్వలు చేయడం జరిగినప్పుడు ఈపంచదార పంపిణీని కంట్రోల్ చేయవలసినస్థితి వస్తుందన్నారు. అలా చేసినప్పటికీ దొంగ నిల్వదారులు హెచ్చులాభాలను గడించగలరు. కనక విదేశాలనుంచి పంచదారను దిగుమతిచేసి చౌకరేట్లకు మార్కెట్‌లో విడుదల చేయడం వల్ల దొంగ నిల్వదారులు కూడా తక్కువ రేట్లకు అమ్ముకొనక తప్పని పరిస్థితి ఏర్పడగలదని, అదొక్కటే పరిష్కారమార్గమని అన్నారు. విదేశ మార్కెట్లలో పంచదార ధర పడిపోతున్నదని, విదేశ పంచదారను దేశంలోకి దిగుమతి చేసినప్పుడు దేశీయ పంచదార ధరలు తగ్గగలవన్నారు.

దేశంలో పంచదార వాడకం పెరిగినప్పుడు వచ్చే ఏడాదికి కూడా దిగుమతులు చేసుకుంటున్నదని కంట్రోలు పెడితే దొంగ నిల్వదారులు లాభాలు పొందగలరని అన్నారు. విదేశాలనుంచి దిగుమతి చేసిన పంచదారను ప్రయివేటు వ్యాపారస్తులద్వారా అమ్మించడం జరుగుతుంటే కాని ప్రభుత్వం దుకాణాలు అంటూ పెట్టడం జరగదన్నారు.

చివరకు వ్యవసాయశాఖ డిమాండులు ...

## ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాలలో గ్రామాభివృద్ధి

### తక్షణ వ్యయంకింద 25 లక్షల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందట

మద్రాసు, సెప్టెంబర్ 15—ఆంధ్ర, పరిశిష్ట మద్రాసు రాష్ట్రాలలో జాతీయ విస్తరణ కార్యక్రమం నిర్వహణకోసం తక్షణ వ్యయం కింద 25 లక్షల రూపాయలను ఒకే వాయిదాలో కేంద్రప్రభుత్వం మంజూరు చేసినట్టు "ఆంధ్రప్రభ" విలేకరికి తెలుస్తున్నది.

అక్టోబరు 2 వ తేదీనుంచి ఉభయ రాష్ట్రాలలో ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది.

ఒక్కొక్క బ్లాకులో 100 గ్రామాల చొప్పున మొత్తం 50 బ్లాకులలోవుండే గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాన్ని జాతీయ విస్తరణ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత మద్రాసు నిర్వహించాలని పేర్కొనబడింది. ఈ 50 బ్లాకులలో 28 బ్లాకులు పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలోనూ, 22 బ్లాకులు ఆంధ్రరాష్ట్రంలోనూ వుంటాయి.

అక్టోబరు 2 వ తేదీనుంచి మూడు సంవత్సరాల లోపుగా ఒక్కొక్క బ్లాకుకు 7.5 లక్షల రూపాయలను వ్యయం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిశ్చయించినట్టు తెలుస్తున్నది అంటే ఈ మూడు సంవత్సరాల లోపుగా ఆంధ్ర, పరిశిష్టమద్రాసు రాష్ట్రాలలో మొత్తం 375 లక్షల రూపాయలు ఖర్చు పెట్టబడుతుంది.

గ్రామాభివృద్ధికార్యక్రమాన్ని త్వరితపరచే నిమిత్తం ఒక్కొక్క బ్లాకుకు తక్షణవ్యయం కింద 50,000 రూపాయలను కేంద్రప్రభుత్వం మంజూరుచేసినట్టు తెలుస్తున్నది. ఈ 25 లక్షలలో ఆంధ్రరాష్ట్రానికి 11 లక్షలును, పరిశిష్ట మద్రాసు రాష్ట్రానికి 14 లక్షల రూపాయలు కేటాయించబడుతాయి.

కేంద్రప్రభుత్వ కమ్యూనిటీ ప్రాజెక్టు పరిపాలనాధికారి శ్రీ యస్. కె. డే నేటి మధ్యాహ్నం మద్రాసుప్రభుత్వ ఉద్యోగులను సెక్రెటేరియట్‌లో కలుసుకొని సంభాషించారు. ఇండియాలో జాతీయ విస్తరణ కార్యక్రమాన్ని శ్రీ డే నిర్వహిస్తారు. మద్రాసు ప్రభుత్వ ఉద్యోగులకు శ్రీ డే జాతీయ విస్తరణ ప్రణాళిక కార్యక్రమం గురించి వివరించినట్టు తెలుస్తున్నది.

శ్రీ డే సెప్టెంబరు 17 వ తేదీన బయలుదేరి హైదరాబాదు వెడతారు.

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు, ఉపాధ్యాయులు "గోదావరి వరదబాధితుల సహాయనిధిని" వసూలు చేయుటకు శ్రీయుతులు ఎ. వి. కె చైతన్య (కార్యదర్శి) వి శ్రీరామ్, ప్రాంచి, ప్రాణ్‌నాథ్ సబర్‌వాలా, రఘునాథ రసామిత్ర (ట్రెజరర్), రాధాకృష్ణ (ట్రెజరర్) గార్లతో కమిటీని ఏర్పరచారు. అవి కళాశాలలలో, హాస్టళ్ళలో విరాళాలు, బస్తులు...

## స్వయంనిర్ణయాధికారంతో ఇండియాలో కాశ్మీర్ ఉనికి

### -జాతీయ మహాసభ పునరుద్ఘాటన

శ్రీనగర్, సెప్టెంబర్ 15—

"రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, రహదార్లు—ఈ మూడింటి విషయంలో ఇండియన్ యూనియన్‌లో ప్రవేశానికి, ఢిల్లీ ఒడంబడికకు అనుగుణంగా కాశ్మీర్ ఇండియన్ యూనియన్‌లో తన స్వయం నిర్ణయాధికార ప్రతిపత్తిని రక్షించుకుంటుంది," అనే ప్రధాన రాజకీయ తీర్మానం నేడు కాశ్మీర్ జాతీయ మహాసభ కార్యకర్తల సమావేశంలో నాలుగున్నర గంటల చర్చల తర్వాత, ఎడతెగని హర్ష నినాదాల మధ్య ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

"ఇండియన్ యూనియన్‌లో కాశ్మీర్ విలీనం కావాలనే భావాన్ని మేము శాయశక్తులా ప్రతిఘటిస్తాము," అని కూడా తీర్మానంలో ఉద్ఘాటించబడింది.

కాశ్మీర్ రాజ్యాంగ నిర్మాణసభ అధ్యక్షుడు మిస్టర్ జి. ఎం. సాదిక్ తీర్మానాన్ని ప్రతిపాదించగా, అసెంబ్లీ సభ్యుడు మీర్ మహమ్మద్ అన్వర్ మసూదీ బలపరిచాడు.

బక్షీ ప్రభుత్వంపట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, నవ కాశ్మీర్ కార్యక్రమం అమలు జరపడంలో సంపూర్ణ సహకారానికి హామీ యిస్తూ మరొక తీర్మానం ఆమోదించబడింది.

మూడు రోజులనుంచి జరుగుతున్న మహాసభ నేటిరాత్రి ముగిసింది. షేక్ అబ్దుల్లా అరెస్టు తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల పరిశీలనకు ఏర్పాటు చేయబడిన ఈ మహాసభకు 4,000 మంది వచ్చారు.

ప్రధాన తీర్మానంలో ఇంకా ఇలా పేర్కొనబడింది.

"కాశ్మీర్‌ను విదేశ రాజ్యాల కుతంత్రాలకు ఆలవాలంగా, సామ్రాజ్య వాదులకు బలి కానివ్వం. మా సిద్ధాంతాలను, లక్ష్యాలను సాధించుకోడానికి మేము మా జాతీయసంస్థ అయిన జమ్మూ-కాశ్మీర్ జాతీయ మహాసభను బలపరచుకుంటాము. క్రమశిక్షణతో, ఐకమత్యంతో ప్రవర్తిస్తాము.

"జాతీయ మహాసభ కాశ్మీర్ సమైక్యాన్ని రక్షిస్తుంది సంస్థానంలోని విభిన్నభాగాలమధ్య సామరస్యాన్ని రక్షిస్తుంది. మేము మతశక్తులతో పోరాడి, సంస్థానంలోని వివిధ మత వర్గాల మధ్య శాంతి సామరస్యాలు సాధిస్తాం. సంస్థానంలోని ప్రతిప్రాంతవాసుల హక్కులను సమానంగా రక్షిస్తాము. నవ కాశ్మీర్ ప్రణాళికను జాగుచేయక అమలు పరుస్తాము

"కాశ్మీర్ ప్రజలు తమ స్వయం నిర్ణయాధికారాన్ని అమలుకు అత్యవసరమని భావించే రాజకీయ, ఆర్థిక సిద్ధాంతాలను అమలు పరుచుకోగల హక్కు వుందనే ప్రాతిపదికపైనే కాశ్మీరీ వివాదంపై గౌరవప్రదమైన ఒడంబడిక సాధ్యమని మేము గుర్తించాము. ఇండియా, పాకిస్తాన్ ప్రధానుల సంయుక్త ప్రకటన క్రమమార్గంలో వేసిన అంగగా భావిస్తున్నాము. ఈ సంయుక్త ప్రకటన సూత్రాలకు విరుద్ధంగా పాకిస్తాన్‌లోని కొన్ని వర్గాలవారు కాశ్మీర్ సమస్యాపరిష్కారానికి విదేశ రాజ్యాల జోక్యంకోసం ప్రాకులాడడం నిరసిస్తున్నాము"

## "కాంగ్రెసువాదే ముఖ్యమంత్రి కావాలి"

### శ్రీ సంజీవరెడ్డి పునరుద్ఘాటన

మద్రాసు, సెప్టెంబర్ 15—ఆంధ్రరాష్ట్రానికి కాంగ్రెసువాది మాత్రమే ముఖ్యమంత్రి కావాలన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు నేడు పునరుద్ఘాటన చేశారు.

ఆంధ్ర రాజకీయాల తాజాపరిస్థితులనుబట్టి మీ అభిప్రాయాలను ఏమైనా మార్చుకున్నారా అని శ్రీ సంజీవరెడ్డిగారిని ప్రశ్నించగా అభిప్రాయాలను మార్చుకొనవలసిన అవసరం లేదని తాను వెనక చెప్పిన అభిప్రాయాలనే ఇప్పటికీ కలిగివున్నానని అన్నారు.

కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ సమావేశాలలో పాల్గొని ఢిల్లీనుంచి తిరిగివచ్చిన తరువాత సెప్టెంబరు 22 వ తేదీ అనంతరం మాత్రమే ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణాన్నిగురించి తానొక ప్రకటన చేయగలనన్నారు.

శ్రీ ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తి చేస్తూ, ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీవారు చేసిన తీర్మానంపై వ్యాఖ్యానించడానికి శ్రీ సంజీవ రెడ్డిగారు నిరాకరించారు.

భద్రాచలం, సెప్టెంబర్ 12—తూర్పు గోదావరి జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణారావు పంతులుగారు ఇటీవలి వరదలవల్ల రోగపీడితులైనవారి సహాయార్థం దుమ్ముగూడెంలో ఒక వైద్య సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

## విపణివీధి

[illegible]

మద్రాసు, సెప్టెంబర్ 16—

| అమ్మకం ఎన్ను | రు. | అ | పై. |
|---|---|---|---|
| సవరంబిల్లరధర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 83 | 8 | 0 |
| మూసా బంగారం | 86 | 8 | 0 |
| వెండి వందతులాలు | 158 | 8 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

(531 పౌనులు) మిషన్ సరకు 230-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

3% ఎస్.ఎస్.ఎ. రెడీ 458-0-0

కొబ్బరినూనె కాలంటో (87½ పౌండ్

రాజా బ్రేండ్ 81-12-9

ఆరోన్స్ బ్రేండ్ 82-0-9

ఎవరెస్టు బ్రేన్డ్ 82-0-9

ఆముదం 500"తిరుపత్తూరు" 310-0-0

సేలమ్ లోటస్, స్వాన్ బ్రేండ (87½ పౌనుల) డబ్బాలో సహా 23-8-9

పంచదార (2 అందర్)

ఫ్రీ మార్కెట్ ధరలు:—

ప్యారిస్, జావా, ఉయ్యూరు } 90-0-0

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 15—

నేటి ఓపెనింగ్ — 33.16

నేటి క్లోజింగ్ — 33.11

1953 సెప్టెంబర్ 17, గురువారం

విజయనామ సంవత్సర

భాద్రపద శుద్ధ నవమి

నవమి రా॥ 8-57 గంటలవరకు

మూల ప॥ 10-35 గంటలవరకు

వర్జ్యం: ఉ॥ 8-57 నుంచి 10-34 గం॥వరకు

రా॥ 8-7 నుంచి 9-43 గం॥వరకు

## గుడివాడలో విషూచి, మశూచి

గుడివాడ, సెప్టెంబర్ 7—గుడివాడలో 22 మందికి కలరా తగిలి ఇప్పటికి 8 మంది మరణించారు. మశూచి 33 మందికి తగులగా, 8 మంది మరణించారు. మశూచి ప్రస్తుతం తగ్గిపోయింది ఇప్పటివరకు దాదాపు 8,500 మందికి ఇనాక్యులేషన్ చేశారనీ, 1, 6, 9, 14 వార్డులలోనే కలరా ఉన్నదనీ, కలరా తగిలిన వారికి గవర్నమెంటు హాస్పిటల్‌లో చికిత్స చేస్తున్నారనీ మునిసిపల్ హెల్తాఫీసర్ డాక్టర్ ఎ. వి. శాస్త్రి గారు "ఆంధ్రపత్రిక" విలేకరికి [redacted] విచారణ కృషికై [illegible] దిని నియమించామని [illegible] తెలియజేశారు.

## రీసెర్చి డిగ్రీలు

### మద్రాసు విశ్వవిద్యాలయం ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 15—మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేటు ఈ క్రింది అభ్యర్థులు రీసెర్చి డిగ్రీలను పొందటానికి అర్హులని ప్రకటించింది.

పరీక్షలో ఉత్తీర్ణులై థీసిస్ సమర్పించడం ద్వారా యం లిట్ డిగ్రీ సంపాదించినవారు: శ్రీమతి వి. కె. సావిత్రి, శ్రీయుతులు యం. యస్. గోపాలకృష్ణన్, మహమ్మద్ అన్వార్-ఉల్-హక్, కె. యస్. బాలకృష్ణన్ నాయర్, ఇ. ఇస్మాతన్, ఆర్. మాతృదత్త వర్మ, సి ఆర్. స్వామినాథన్.

పరీక్షలో ఉత్తీర్ణులై థీసిస్ సమర్పించడం ద్వారా యం. యస్ సి. డిగ్రీని సంపాదించినవారు: శ్రీయుతులు యం. ఓ. తిరునారాయణన్, టి ఏ. పూనెన్, ఏ. సీతారామమూర్తి, బి. యస్. త్యాగరాజన్, జి. వెంకటరామన్. థీసిస్‌ద్వారా సంపాదించినవారు: శ్రీయుతులు ఎ. ప్రభాకరశాస్త్రి, ఎ. యం [illegible], జి. రంగనాథన్, పి. బలరాం మీనన్. వి. పెద్దరాజు థీసిస్‌ద్వారా డాక్టర్ డిగ్రీ సంపాదించినవారు: శ్రీయుతులు యల్. కె రామచంద్రన్, వి. గోవిందనాథ...


కలకత్తాలోని బస్సుల యజమాని హెవీ-డ్యూటీ మోటారు నూనెను ప్రశంసిస్తున్నాడు

తక్కువ మరమ్మతులు— తక్కువ పరుగెత్తించు ఖర్చులు

త్రివిధ-క్రియగల మోబిలాయిల్‌తో

"మేము పది బస్సులను పరుగెత్తిస్తున్నాము. మేము 32 సంవత్సరముల నుండి యీ వ్యాపారములో ఉన్నాము. మా బస్సులు ఒక్కొక్కటి సగటున రోజుకు 60 మైళ్ల ప్రయాణము చేయుచున్నవి; వాటికి హెవీ-డ్యూటీ నూనె అవసరమని తలుస్తాము. త్రివిధ క్రియగల మోబిలాయిలును వాడనారంభించినప్పటి నుండి మా పరుగెత్తించు ఖర్చులు కచ్చితంగా తగ్గినవి; యింతేగాక అంత తరచుగా మరమ్మతు అవసరం అగుటలేదు.

Jaswant Singh

శ్రీ జస్వంత్ సింగ్, బస్సు ఆపరేటర్, కలకత్తా

త్రివిధ క్రియగల మోబిలాయిల్‌వల్ల ఖర్చులను పొదుపు చేసుకొంటున్న యింకొక వివేకవంతుడైన యజమాని ఇదుగో. మోబిలాయిలు పరుగెత్తించు ఖర్చులను తగ్గించునని తమ అనుభవంవల్ల శ్రీ జస్వంత్ సింగ్‌గారు గ్రహించారు—మీరుకూడ అలాగే గ్రహించగలరు. అనుభవముగలవారి మార్గమునే అనుసరించుడు—త్రివిధ క్రియగల మోబిలాయిలును వాడండి.

మోబిలాయిలు హెవీ-డ్యూటీ మోటారు నూనె. అది రెగ్యులర్ లేక ప్రీమియమ్ పైపు నూనెలకన్న అధిక రక్షణ నిచ్చును. ఎగురుచున్న ఎర్రని గుఱ్ఱము చిహ్నముగల చోట ఈ నూనెను నేడే నింపు కొనుడు; మోబిలాయిల్ యిచ్చు మూడు విధముల లాభమును పొందుడు.

అరుగుదలను తగ్గించును—అన్ని శీతోష్ణములలోను సరిగా యాత్రి కేటు చేయును

మరమ్మతు ఖర్చులను తగ్గించును—హానికరమగు బొగ్గు పదార్థములు యింజనులో కూరుకొనకుండా చేయును

పెట్రోలు ఖర్చును తగ్గించును—(ఆసిడ్) ఆమ్లములు లోహపు భాగములను తినివేయకుండా కాపాడి, శక్తిని వ్యర్థము కాకుండా చేయును

త్రివిధ-క్రియగల మోబిలాయిల్

కార్లుగలవారు పెక్కుమంది, ప్రపంచములోని ఏ యితర మోటారు నూనెలకంటెనూ దీనినే వాడుచున్నారు

స్టాండర్డు-వాక్యూమ్ ఆయిల్ కంపెని (కంపెని సభ్యుల బాధ్యత పరిమితము)

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 229
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
18-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

## రష్యా-ఇండియా ఒడంబడిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17—రష్యా, ఇండియాల మధ్య వాణిజ్య ఒడంబడిక చేసుకోడానికి ఇప్పుడు రాయబారాలు జరుగుతున్నవని నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ వాణిజ్య మంత్రి శ్రీ టి. టి. కృష్ణమాచారిగారు వెల్లడించారు.

# పార్టీ నాయకత్వంనుంచి ప్రకాశంగారి "విడుదలకు" నిరాకరణ

## దీర్ఘ చర్చల పిమ్మట అఖిల భారత ప్రజా-సోషలిస్టు కార్యవర్గం ఢిల్లీ సమావేశంలో తీర్మానం

### మిశ్రమ మంత్రివర్గ నిర్మాణం జరిగితే సహకారం

#### పంతులుగారి సమక్షంలో వారి సమ్మతితోనే నిర్ణయం

(ఆంధ్రప్రభ ఢిల్లీ కార్యాలయంనుంచి) న్యూఢిల్లీ, సెప్టెంబరు 16—

ఆంధ్రరాష్ట్రంలో సుస్థిరమైన మిశ్రమ మంత్రివర్గాన్ని శ్రీ ప్రకాశం పంతులుగారు ఏర్పరచడానికి అనువుగా ఆయనను పార్టీ బాధ్యతల నుంచి విముక్తిణ్ణి చేస్తూ, ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ చేసిన సూచనను అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం త్రోసివేసింది.

శ్రీ ప్రకాశంపంతులుగారు హాజరై వుండగా, ఆయన సమ్మతితోనే ఈ నిర్ణయం జరగడంతో నూతనాంధ్రరాష్ట్రం ప్రజామంత్రివర్గంతో ప్రారంభ మౌతుందా, లేక గవర్నరు పరిపాలనతో ఏర్పడుతుందా అన్న సమస్య తిరిగి మొదటికే వచ్చింది.

నూతన రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య పద్ధతులపై సుస్థిరం చేయడానికిగాను ఇతర పార్టీలతో కలసి ఏర్పడే మిశ్రమ మంత్రివర్గంలో చేరడానికి ప్రజా-సోషలిస్టుపార్టీ సుముఖత్వాన్ని ప్రకటించింది. కాంగ్రెసు పార్టీ మిశ్రమ మంత్రివర్గ నిర్మాణాన్ని కోరుతున్నప్పుడు, దానిలో చేరగల అన్నిపార్టీలు కలిసి తమ నాయకుని ఎన్నుకొనవలసి వుంటుందని కూడా సూచించింది.

ఆంధ్ర మంత్రివర్గానికి శ్రీ ప్రకాశం పంతులుగారు నాయకత్వం వహించాలంటే ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి వచ్చివేయాలన్న సూచనకు ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం తీవ్రమైన అభ్యంతరాన్ని చెబుతూ సుదీర్ఘమైన చర్చల తరువాత తీర్మానాన్ని కూడా చేసింది.

ఈ నెలారంభంలో కాంగ్రెసు అధ్యక్షుడు పండిట్ నెహ్రూ శ్రీ ప్రకాశం పంతులుగారితో మాట్లాడుతూ ఈ సూచన చేశారని ప్రజా-సోషలిస్టు పార్టీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఆంధ్రలో మిశ్రమ మంత్రివర్గానికి నాయ[illegible] వహించాలన్న కోర్కె వున్నప్పుడు శ్రీ ప్ర[illegible]తులుగారు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలో సభ్యులైనా కావాలి, లేదా కనీసం ప్రజా-సోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి అయినా విముక్తి కావలసి వుంటుందని పండిట్ నెహ్రూ సూచించి వున్నారట.

ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం చేసిన ఈ తీర్మానం తరువాత ఏర్పడగల పరిస్థితులను గురించి ఏ విషయం చెప్పడానికి శ్రీ ప్రకాశం పంతులుగారు నిరాకరించినట్టు యు. పి. ఐ. విలేకరి వ్రాస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీ నుంచి బయలుదేరడానికి పూర్వం కాంగ్రెసు అధ్యక్షుడు ప్రధాని నెహ్రూను, తదితర నాయకులను కలుసుకొనగలనని మాత్రమే శ్రీ ప్రకాశంగారు చెప్పారు.

అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం చేసిన తీర్మానం పూర్తిపాఠమిది:—

కాంగ్రెసు అధ్యక్షునితో తాను కొనసాగించిన సంభాషణలను గురించి శ్రీ ప్రకాశంగారు ఇచ్చిన రిపోర్టును కార్యవర్గంవారు విన్నారు. ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గం ఏర్పడడానికి నాయకుడు కావాలంటే శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టునుంచి వేరుపడాలన్న సూచనను కార్యవర్గంవారు తీవ్రమైన విముఖత్వాన్ని ప్రకటించారు. ఏ ఒక్క సభ్యుణ్ణికూడా పార్టీ బాధ్యతలనుంచి విముక్తుణ్ణిచేయడం అన్న ప్రస్తావనే రాకూడదని, అలాంటి దానిని ప్రోత్సహించరాదని కార్యవర్గం అభిప్రాయపడుతున్నది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ స్థాపనవిషయంలో తుది నిర్ణయాధికారాన్ని శ్రీ ప్రకాశం గారికే కార్యవర్గం ఇచ్చింది. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పునరుద్ఘాటనచేస్తున్నది.

"ఆంధ్రరాష్ట్రం కొత్తగా ఏర్పడుతున్న ప్రత్యేక పరిస్థితులదృష్ట్యా, ప్రజాస్వామ్య పద్ధతులపై దానిని సుస్థిరం చేయవలసివున్నందున, అక్కడ సుస్థిర మంత్రివర్గ స్థాపనకుగాను ఇతర పార్టీలతో సహకరించడాన్ని కార్యవర్గంవారు కాదనడంలేదు. ఆంధ్రలో మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటుకు నిర్ణయం జరిగినప్పుడు అలాంటి మిశ్రమ మంత్రివర్గ నాయకుడు అందుకై సహకరిస్తున్న పార్టీలన్నీ కలిసి ఎన్నుకున్నవాడుగా వుండాలి కూడా."

### ఆచార్య కృపలానీ వివరణ

కార్యవర్గం సమావేశానంతరం ఆచార్య కృపలానీ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, శ్రీ ప్రకాశం పంతులుగారిని ప్రజా సోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి విముక్తి చేయడం అన్న సమస్యే లేనందున ఆంధ్రరాష్ట్రంలో మంత్రివర్గ నిర్మాణం విషయంలో వారికిచ్చిన 'విచక్షణాధికారం' పరిమితమైనదే నన్నారు.

ఈ కింది మూడు మార్గాలలోను ఏదో ఒక దానిని నిర్ణయించుకొనడానికి శ్రీ ప్రకాశంగారికి పూర్తి స్వేచ్ఛ కలదని కూడా ఆచార్య కృపలానీ వివరించారు:

(1) ఆంధ్రలో మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలం రాలేదు (2) ఆమోదింపబడిన కార్యక్రమంపై మిశ్రమ మంత్రివర్గంలో చేరడం (3) మిశ్రమ మంత్రివర్గంలో చేరక బయటవుండి ప్రజా-సోషలిస్టు పార్టీకి [illegible]మోదకరమైన విధానాలను సంబంధించిన ప్రభుత్వాన్ని సమర్థించడం. [illegible] న్నది. ను చివరిదానిని అనుస[illegible] -ష్ట్రంలో ఏర్పడగల మంత్రివర్గానికి ముప్పు తప్పక వాటిల్లగలదని కూడా అన్నారు.

వేర్వేరు పార్టీలతో కూడిన మిశ్రమ మంత్రివర్గం ఏర్పడాలన్న సూచనను ఆమోదించడంలోను, ఇలా సహకరించుకొనే పార్టీలన్నీ కలిసి తమ నాయకుని ఎన్నుకొనాలనే సూచనను ఆమోదించడానికి తాము తటపటాయించమని, ఈ విషయంలో ఆంధ్రలో ప్రజాస్వామ్యప్రభుత్వం నెలకొనేట్టు చేయడంలో కాంగ్రెస్‌పార్టీ ఇక తన బాధ్యతను నిరూపించుకొనవలసి వుంటుందన్నారు కూడా.

ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడగల మిశ్రమ మంత్రివర్గంతో సహకరించగల అన్నిపార్టీలలోను ఆంధ్రకాంగ్రెసు పెద్దపార్టీగా వున్నందున, అన్నిపార్టీలు కలిసి నాయకుని ఎన్నుకొనాలన్న సూచనకు కాంగ్రెసు నాయకులు వ్యతిరేకించడానికి కారణం కనిపించడం లేదన్నారు.

శ్రీ ప్రకాశంగారికి బదులు మరొక కాంగ్రెస్‌వాది నాయకుడుగా ఎన్నికైనప్పటికీ, ఆకారణాన ప్రజా-సోషలిస్టు పార్టీవారు మిశ్రమ మంత్రివర్గంతో తెగతెంపులు చేసుకొనడం అంటూ జరగదని కూడా స్పష్టం చేశారు.

"నూతన రాష్ట్రంలో ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పడకుండా చూడాలన్న అభిప్రాయం కాంగ్రెసుకు గట్టిగావుంది. ప్రజాస్వామ్యాన్ని గురించి అదిచేసే ప్రబోధాలలో దానికి శ్వాసం వున్నప్పుడు ప్రజా-సోషలిస్టు పార్టీ సూచించిన ప్రాతిపదికపై మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు ఆమోదించవలసి వుంటుంది" అనికూడా ఆచార్య కృపలానీ అన్నారు.

### అసోసియేట్ సభ్యత్వం

ఒక పార్టీ సభ్యుడు మరొక పార్టీలో అసోసియేట్ సభ్యుడుగాను లేదా స్వతంత్రుడుగాను చేరాలనడం అనేది బహు విపరీతమైన అభిప్రాయమని అంటూ ఆచార్య కృపలానీ ఇలా అన్నారు:

"ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులొకరు కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యుడుగా చేరినప్పుడు ఆ సభ్యుడు ఏ పార్టీకి భక్తి ప్రపత్తి కలిగివుండాలన్న సమస్య ఏర్పడుతుంది. అదీకాక ఒకరు స్వతంత్రుడైనప్పుడు మరే సంస్థపట్ల వారికి భక్తి ప్రపత్తి వుండదు. శ్రీ ప్రకాశంగారు కాని, మరెవ్వరుకాని ప్రజా-సోషలిస్టుపార్టీనుంచి వైదొలగి వారికి ఇష్టం వున్న రీతిని వ్యవహరించు కొనవచ్చు. అంతేకాని తన సభ్యులలో ఒకరు పార్టీతో నామమాత్రమైన సంబంధాలను కలిగివుంటూనే మరొక పార్టీకి నాయకుడుగా ప్రభుత్వాన్ని నడపడానికి ప్రజా-సోషలిస్టు పార్టీ ఎన్నటికీ అంగీకరించదు. శ్రీ ప్రకాశంగారికి చేసిన ఇలాంటి సూచనల వల్ల దేశంలోని రాజకీయాలు అధోగతికి రావడం తథ్యం. ఇంతకంటె ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామాచేసి కాంగ్రెసులో చేరమని ప్రకాశంగారిని సూటిగా అడిగివుంటే చక్కగావుండేది. అంతేకాని ఒక పార్టీలోనివారు మరొకపార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరాలనడం రాజకీయ చరిత్రలోనే లేని సంగతి "మీరు ముఖ్యమంత్రి కాదలిస్తే, మీ పార్టీని వదులుకోనండి" అని చెప్పడం సిద్ధాంతాలులేనివారి సూచనమాత్రమే కాగలదు కూడా."

ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం అభిప్రాయంతో శ్రీ ప్రకాశంగారు పూర్తిగా ఏకీభవిస్తున్నారని కూడా ఆచార్య కృపలానీ తెలియజేశారు.

నేడు జరిగిన ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం సమావేశంలో ఆచార్య కృపలానీ, శ్రీ ప్రకాశం, శ్రీ జయప్రకాశ్ నారాయణ్, సుచేతా కృపలానీ, శ్రీ కె. కేలప్పన్, శ్రీ ఎన్. జి. గోరే, మిస్టర్ సిద్దిక్ అలీ, మిస్టర్ మధులిమయే, శ్రీ ఎస్. ఎన్. ద్వివేది పాల్గొన్నారు.

ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి ప్రజా-సోషలిస్టు పార్టీ తన వైఖరిని సుస్పష్టం చేసి వున్నందున ఇక తుది నిర్ణయం చేయవలసిన బాధ్యత కాంగ్రెసుపై వున్నది. శనివారంనాడు ఇక్కడ సమావేశం కాగల కాంగ్రెసు వర్కింగ్ కమిటీ తుది నిర్ణయాలు చేయగలదని తలంచబడుతున్నది.

### ఆంధ్ర రాజకీయ వర్గాలలో దిగులు

#### మంత్రివర్గ నిర్మాణంలో చివరి నిముషంలో వచ్చిన పేచీపై

మద్రాసు, సెప్టెంబరు 17—అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీవారు శ్రీ ప్రకాశం పంతులుగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తి చేయరాదని నిర్ణయించడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఆదినుంచి సుస్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడడం తథ్యమని రెండు రోజుల కిందట కలిగిన నమ్మకానికి తీవ్రమైన విఘాతం కలిగింది. ఆంధ్ర రాజకీయవర్గాలన్నీ, వాటి పార్టీలు ఎలావున్నప్పటికీ "పరస్పరం ఆమోదించుకున్న ఏర్పాటుకు" చివరి నిముషంలో వచ్చిన ఈ విభేదంపట్ల ఆందోళనను, దిగులును ప్రకటిస్తున్నవి. అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఎలా వున్నప్పటికీ పరస్పరం ఆమోదించుకున్న ఏర్పాటు ప్రకారం ఆంధ్రరాష్ట్రానికి ఆదినుంచి సుస్థిరమైన ప్రజాస్వామ్య మంత్రివర్గం ఏర్పడగలదన్న విశ్వాసంలో వీరింతవరకు వున్నారు.

పోతే కాంగ్రెసువర్గాల ధోరణి చూడగా అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం అభిప్రాయాలకు కట్టుబడి వుండడమా లేక కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలోచేరి దానికినాయకత్వం వహించమని "చిరకాలంగా తనకు వున్న ఆహ్వానాన్ని" స్వీకరించడమా అనే విషయంలో శ్రీ ప్రకాశంగారే తుది నిర్ణయాన్ని చేసుకోవలసి వుంటుందని చెబుతున్నారు.

ఇక ప్రజా-సోషలిస్టు పార్టీలోనివారు పలానావిధంగా పరిస్థితులు రూపొందగలవని నమ్మకంగా చెప్పలేక పోతున్నారు.

ఇక్కడికి పరిస్థితులనుబట్టి ఇక్కడనే ఒక ఒడంబడికకు రాలేక ప్రతి విషయానికి "ఢిల్లీ పరుగెత్తుతున్నందునే" ఇదంతా జరుగుతున్నదని, చివరికి ఇక్కడి వారి చేతులలో ఏమీ లేని స్థితి ఏర్పడుతున్నదని ప్రజా-సోషలిస్టు పార్టీకి చెందిన ఒక ప్రముఖ సభ్యుడు అభిప్రాయ పడుతున్నాడు అన్ని విషయాలమీద శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు కచ్చితమైన ఒక అభిప్రాయానికివచ్చి" ఇద్దరూ కలిసి ఢిల్లీకి వెళ్ళివుంటే, వారి "అభిప్రాయానికి" ఆటు కాంగ్రెసు అధ్యక్షుడు పండిట్ నెహ్రూ, ఇటు ప్రజాసోషలిస్టుపార్టీ నాయకుడు ఆచార్య కృపలానీలనుంచి సమ్మతిని పొందడం సులభంగా వుండేదని కూడా వీరు అంటున్నారు.

### కాంగ్రెస్ వారి సమాలోచనలు

కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారు నేటి ఉదయం మౌంట్‌రోడ్‌లోని ప్రభుత్వ భవనంలోని కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆంధ్ర శాసనసభ్యులను కలుసుకొని ఇష్టాగోష్ఠి సమాలోచనలు జరిపారు మంత్రులు శ్రీ శంకరరెడ్డి, శ్రీ సంజీవయ్యగార్లు ఈ సమాలోచనలలో పాల్గొన్నారు కూడా.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం చర్చలను, తీర్మానాన్ని గురించి పార్టీ సభ్యులకు వివరించడానికిగాను ఈ సమావేశాన్ని పార్టీ నాయకులు శ్రీ సంజీవరెడ్డిగారు ఏర్పాటు చేశారని, సమావేశానంతరం చెప్పడం జరిగినప్పటికీ, శ్రీ ప్రకాశంగారిని పార్టీ బాధ్యతల నుంచి విముక్తి చేయరాదని ప్రజా-సోషలిస్టు హైకమాండ్ చేసిన నిర్ణయం ఫలితంగా ఏర్పడిన పరిస్థితులను గురించి కూడా కొంతవరకు చర్చించారని తెలుస్తున్నది. తాను, శ్రీ ప్రకాశంగారు కూడా ఆంధ్రలో మంత్రివర్గ

(మిగతా 2 వ పేజీలో)




కాంగ్రెసు పార్టీకి చెందిన వ్యక్తి మాత్రమే ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఏ. పి. సి. సి. కార్యవర్గం తీర్మానించగా, ప్రకాశం పంతులుగారిని పార్టీ నాయకత్వంనుంచి "విడుదల" చేయడానికి ఆలిండియా ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నిరాకరించింది.

## "కాంగ్రెసు పార్టీ సభ్యుడే ముఖ్యమంత్రిగా వుండాలి"

### ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం తీర్మానం

#### సుస్థిర మంత్రివర్గ స్థాపనకు కాంగ్రెసు హైకమాండ్ ఆమోదంతో తగు చర్యలు తీసుకొనడానికి శ్రీ సంజీవరెడ్డిగారికి అధికారం

మద్రాసు, సెప్టెంబర్ 17—

ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గానికి "కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలోని సభ్యుడు నాయకత్వం వహించాలని" గత రాత్రి ఇక్కడ సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.

ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా శ్రీ సంజీవరెడ్డిగారు ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకుగాను ఇంతవరకు తీసుకున్న చర్యలను కార్యవర్గంవారు ఆమోదించి "ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి ఇంకా అవసరం కాగల చర్యలను, కాంగ్రెసు హైకమాండ్ ఆమోదానికి లోబడి తీసుకొనాలని" తమ నాయకునికి తగు అధికారాన్ని ఇచ్చారు కూడా.

శ్రీ ప్రకాశం పంతులుగారిని ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి విముక్తి చేయరాదని, ఆంధ్రలో సుస్థిరమంత్రివర్గ నిర్మాణానికిగాను ఆయన కాంగ్రెసులో అసోసియేట్ సభ్యుడుగా చేరడానికి వీలులేదని అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని గురించికూడా ఆంధ్ర కాంగ్రెసు కార్యవర్గం చేసిన తీర్మానం పూర్తిపాఠమిది:—

"ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు, కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ నాయకుడుగా ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గస్థాపనకుగాను ఇంతవరకూ అప్పుడప్పుడు తీసుకొంటూ వచ్చిన చర్యలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం ఆమోదిస్తున్నది.

"కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ సభ్యుడే మంత్రివర్గానికి నాయకత్వం వహించాలని ఈ కమిటీ అభిప్రాయపడుతున్నది.

"ఆంధ్రలో సుస్థిరప్రభుత్వ స్థాపనకు అవసరం కాగల మరితరచర్యలను, కాంగ్రెసు హైకమాండ్ ఆమోదానికిలోబడి, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు తీసుకొనడానికి ఈ కమిటీ వారు అధికారాన్ని ఇస్తున్నారు కూడా."

అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గంచేసిన నిర్ణయందృష్ట్యా రాష్ట్రకాంగ్రెసు కార్యవర్గం తాజా ధోరణి ఏమిటన్న ప్రశ్నకు కార్యదర్శి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు సమాధానం చెబుతూ ప్రజా-సోషలిస్టు పార్టీ నిర్ణయాలతో తమ కెలాంటి సంబంధం లేదన్నారు.

"కార్యవర్గం సభ్యులలో ప్రతి ఒక్కరూ శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో చేరాలని కోరుతున్నారు. శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరడంకూడా వాంఛనీయమే" అని శ్రీ సత్యనారాయణ రాజుగారు అన్నారు.

ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకుగాను శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలో చేరడం మంచిదేనని ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గంవారు అభిప్రాయ పడ్డారట. కాని హెచ్చుమంది సభ్యులు శ్రీ ప్రకాశంగారు నాయకత్వం వహించదలచినప్పుడు కనీసం కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలో సభ్యులుగానైనా చేరాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట.

"తాజా పరిస్థితులను బట్టి శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరగలరా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కార్యదర్శి శ్రీ సత్యనారాయణ రాజుగారు సమాధానంచెబుతూ ఇలా అన్నారు —

"శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరడానికి చిక్కులు ఏమి వున్నవి. అయనను కాంగ్రెసులో చేరవలసినదిగా మేము ఆహ్వానిస్తున్నాము."

ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం తిరిగి సెప్టెంబరు 30 వ తేదీ ఉదయాన ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని కర్నూలులో సమావేశం కావాలని నిర్ణయం జరిగింది.

నేటిరాత్రి దాదాపు మూడు గంటలసేపు జరిగిన కార్యవర్గం సమావేశానికి ఉదయం సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులందరూ పాల్గొన్నారు.

### సంజీవరెడ్డి గారి ఢిల్లీ ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు సెప్టెంబరు 18 వ తేదీన ఢిల్లీ వెడుతున్నారు. కాంగ్రెసు అధ్యక్షుడు పండిట్ నెహ్రూతో ఆంధ్ర రాజకీయాల తాజా పరిస్థితులను గురించి ప్రదేశ్ కాంగ్రెసు అభిప్రాయాలను గురించి వివరించగలరని తెలుస్తున్నది.

శ్రీ ప్రకాశంగారు కాంగ్రెసులో చేరడం, సుస్థిర మంత్రివర్గ స్థాపన మొదలగు సమస్యలు సెప్టెంబరు 22 వ తేదీనాటికి ఢిల్లీలో నాయకులను సంప్రతించి, శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు మద్రాసుకు తిరిగి వచ్చిన తరువాతగాని పరిష్కారం కావని తెలుస్తున్నది.

లాహోర్, సెప్టెంబర్ 17—సింధు రాష్ట్రంనుంచి కరాచీ నగరాన్ని విడదీసినందుకుగాను సింధు రాష్ట్రానికి ఇంతవరకు నష్టపరిహారం కింద పాకిస్తాన్ ప్రభుత్వం రెండుకోట్ల రూపాయలు చెల్లించిందని సింధు అసెంబ్లీలో ఆర్థికమంత్రి నేడు వెల్లడించారు.

### జనరల్ అసెంబ్లీకి ఎజెండా

#### 72 అంశాలతో ఆమోదించాలని సారథ్య సంఘం సిఫారసు

న్యూయార్క్, సెప్టెంబర్ 16—జనరల్ అసెంబ్లీ ఎజెండాలో 72 అంశాలను పొందుపరచడానికి ఆమోదించవలసిందిగా నేడు సమితి సారథ్యసంఘం అసెంబ్లీకి సిఫారసు చేసింది.

మిత్రరాజ్యసమితి ప్రణాళికను సవరించవలసిన అగత్యాన్ని 1955 లో పరిశీలించాలనే ప్రతిపాదనను సోవియట్ రష్యా తీవ్రంగా ప్రతిఘటించిందికాని, దాని అభ్యంతరాలను సారథ్యసంఘం త్రోసిపుచ్చి ఆ ప్రతిపాదనను ఎజెండాలో వుంచడానికే నిర్ణయించింది ఈ సందర్భంలో జరిగిన వోటింగ్‌లో సారథ్య సంఘం నిర్ణయానికి అనుకూలంగా 12 వోట్లు వ్యతిరేకంగా రెండువోట్లు వచ్చాయి.

రష్యా ఆధీనంలో ఇప్పటికి ఇటాలియన్, జర్మన్, జపానీస్ యుద్ధఖైదీలు వున్నారనే ఆరోపణపై చర్చ జరగాలనే అంశాన్ని ఎజెండానుంచి తొలగింపు చేయడానికి సోవియట్ ప్రతినిధి చేసిన ప్రయత్నం కూడా విఫలం చేయబడింది.

ఈ అంశం ఎజెండాలో చేర్చబడాలనే ప్రతిపాదనకు అనుకూలంగా 12 వోట్లు, వ్యతిరేకంగా రెండు వోట్లు వచ్చాయి.

పై రెండు వోటింగులలోను కూడా సోవియట్ యూనియన్‌ను పోలెండ్ బలపరచింది.

సారథ్య సంఘ సమావేశానికి నేడు రష్యా తరఫున మిస్టర్ జాకబ్ మాలిక్ హాజరైనాడు.

ఈ సమావేశంలో కొరియా రాజకీయ సమావేశంలో ఏయే దేశాలకు ప్రాతినిధ్యం వుండాలనే సమస్యను రష్యా తిరిగి లేకెత్తించగలదని కొందరు ప్రతినిధులు అనుకున్నారు గాని మిస్టర్ మాలిక్ ఆ ప్రసక్తిని తీసుకురాలేదు

సారథ్యసంఘం తాత్కాలిక ఎజెండాలో ఎట్టి మార్పులను చేయలేదు.

జనరల్ అసెంబ్లీలోరేపు చర్చలు ప్రారంభం కాగలవని, అందరికంటె ముందు అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ ఉపన్యసించగలడని తెలుస్తున్నది.

ఎజెండాకు సంబంధించి సారథ్య సంఘం చేసిన సిఫారసులపై రేపు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశంలో చర్చ జరగగలదు.

రేపు జనరల్ అసెంబ్లీలో మిస్టర్ డల్లెస్ కొరియా, ఇండో-చైనా" [illegible] మున్నగు వివిధ ప్రపంచ సమస్యలపై అమెరికా వైఖరిని, దాని విదేశాంగ విధానాన్ని వివరిస్తూ అత్యంత ముఖ్యమైన ప్రకటన చేయగలడని తెలుస్తున్నది.

### ఆంధ్ర ఉద్యోగులకు ఉత్తరువులు

#### 27 వ తేదీకి కర్నూలులో వుండాలని

మద్రాసు, సెప్టెంబర్ 17—ఆంధ్రరాష్ట్రానికి కేటాయించబడిన ప్రభుత్వోద్యోగులకు అధికారులకు వారు 27 వ తేదీకి కర్నూలులో వుండాలని నేడు ఉత్తరువులు జారీ చేయబడినవి.

వీరు మద్రాసు ప్రభుత్వం సర్వీసునుంచి 21 వ తేదీన విడుదల చేయబడగలరు.

19, 20 తేదీలు సెలవు కనుక కర్నూలు వెళ్ళేవారికి ఇవ్వగలనని లోగడ ప్రభుత్వం ప్రకటించిన రెండు నెలల జీతాల అడ్వాన్సు రేపే ఇవ్వబడగలవు. ఈ అడ్వాన్సు 18 నెలల్లో మినహాయించుకుంటారు. వీరిని తీసుకొని వెళ్ళేందుకై 25 వ తేదీన స్పెషల్ రైలు మద్రాసునుంచి బయలుదేరి వెళ్లగలదు.

హిందనగర్ (కొరియా), సెప్టెంబర్ 16—భారత సైనికాధికారులు నేడొక చైనీస్ యుద్ధఖైదీని, ఏడుగురు ఉత్తర కొరియన్ ఖైదీలను ఉత్తరాదివారికి అప్పగించారు.

ఈ ఉత్తర కొరియన్ ఖైదీలు తమ మనస్సును మార్చుకొని స్వదేశానికి వెళ్ళడానికి అంగీకరించారట.

హిందనగర్, ఢిల్లీల మధ్య వైర్‌లెస్ ద్వారా వార్తా ప్రసారానికి భారత సైన్యానికి చెందిన సిగ్నల్ దళంవారు ఏర్పాటులు అతిత్వరితంగా పూర్తిచేశారు.

### సుస్థిర మంత్రివర్గ స్థాపనకు సహకారం

#### ఆంధ్ర కె. యం. పి. పార్టీ తీర్మానం

మద్రాసు, సెప్టెంబర్ 17—కిసాన్ మజ్దూర్ ప్రజా లెజిస్లేచర్ పార్టీవారు శ్రీ వై. ఆదినారాయణరెడ్డిగారి అధ్యక్షతను సమావేశమై నేడి కింది తీర్మానాన్ని చేశారు:—

ఆంధ్రరాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సుస్థిరమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని ఈ పార్టీ భావిస్తున్నది ఈ అభిప్రాయంతోనే ఆంధ్రలో సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించడానికి కృషి చేస్తున్న కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు, కృషికార్ లోక్‌పార్టీలకు, తదితర ప్రజాస్వామ్య శక్తులకు సహకారాన్ని ఇవ్వాలని మా పార్టీ నిర్ణయించుకున్నది.

ఆంధ్రలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి అనువుగా శ్రీ ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తి చేసినందుకు, ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గాన్ని మా పార్టీ అభినందిస్తూ, దానిని హృదయపూర్వకంగా సమర్థిస్తూ అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం అవలంబించిన వైఖరికి తన విచారాన్ని ప్రకటిస్తున్నది. ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని ఆంధ్రదేశం శ్రేయస్సుదృష్ట్యా ధ్రువపరచాలని అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ కేంద్ర కార్యవర్గానికి సూచిస్తున్నది కూడా.

ఈ సమావేశానికి పార్టీలోని ఆరుగురు సభ్యులలోను కింది 5 గురు సభ్యులు హాజరైనారు: శ్రీ వై. ఆదినారాయణరెడ్డి, శ్రీ [illegible] కోటయ్య, శ్రీ కె. రామయ్యచౌదరి, శ్రీ ఎన్. వెంకట్రామయ్య, శ్రీ కె. రామయ్య. ఆరవ సభ్యుడు శ్రీ చల్లా సుబ్బారాయుడుగారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి వుండగలనని లేఖ వ్రాశారట.

కె. యం. పి. పార్టీసభ్యులు తమ సమావేశం పూర్తికాగానే కాంగ్రెసుపార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారిని కలుసుకొని మంత్రివర్గ నిర్మాణ సమస్యలను గురించి సుహృద్భావపూర్వకమైన చర్చలు జరిపారు.

ఆంధ్ర కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ సభ్యులు బుధవారం మధ్యాహ్నం సమావేశమై ఆంధ్రలో సుస్థిరమంత్రివర్గ స్థాపనలో ప్రజాస్వామ్యశక్తులకు తాము చేయవలసిన సహకారాన్ని గురించి చర్చలు జరుపుతున్నారు.

"ఆంధ్రప్రభ" ఇదివరలోనే సూచించిన విధంగా కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ సభ్యులు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరి సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి సహకరించగలరని తెలుస్తున్నది.

### శ్రీ త్రివేదితో శ్రీ తిమ్మారెడ్డి చర్చలు

మద్రాసు, సెప్టెంబరు 16—అసెంబ్లీలో కృషికార్ లోక్‌పార్టీ నాయకుడు శ్రీ పి. తిమ్మారెడ్డిగారు నేడు రాజభవన్‌లో ఆంధ్ర స్పెషల్ ఆఫీసర్ శ్రీ చందూలాల్ త్రివేదిని కలుసుకొన్నారు దాదాపు రెండు గంటలసేపు ఆంధ్రరాష్ట్ర విభిన్న సమస్యలను గురించి చర్చించినట్టు తెలుస్తున్నది.

పారిస్, సెప్టెంబర్ 15—మొరాకోలో వెంటనే అమలుజరపడానికి ఫ్రెంచి ప్రభుత్వం కొన్ని కొత్తసంస్కరణలను ప్రకటించింది.

వాటిప్రకారం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులతో టౌన్ కౌన్సిల్స్, ప్రాంతీయ అసెంబ్లీలు ఏర్పాటు చేయబడగలవు. కొత్త క్రిమినల్, పీనల్‌కోడ్స్ అమలులోకి రాగలవు.

ఆంధ్రరాజధాని ఆర్ట్సు మరియు స్వదేశీ ఎగ్జిబిషన్
కర్నూలు (1953)
ఆంధ్రరాష్ట్రము 1-10-1953 తేదీన శ్రీ పండిత జవహర్‌లాల్ నెహ్రూగారిచే కర్నూలులో స్థాపించబడు శుభసమయ సందర్భమున పై ప్రదర్శనము మూడు వారములు జరుగునట్లు ఏర్పాటు చేయబడినది
ప్రతిరోజు నాటకములు, సంగీత కచ్చేరిలు, నాట్య ప్రదర్శనములు వగైరాలు ఏర్పాటు చేయబడినవి.
ఈ సందర్భమున చేతిపనివారలు, గృహపరిశ్రమ వారలు, అన్నివిధముల వ్యాపారస్థులు వగైరాలు అందరు వచ్చి వారివారి సరకులను ప్రదర్శింపుటకు ఇది అపూర్వమైన తరుణము.
6-9-53 తేదీనుండి స్టాల్సు ఇవ్వబడును.
ఇతర విషయములకు ఈ క్రింది అడ్రసువారికి దరఖాస్తులు పంపవలయును.
యునైటెడ్ బ్రదర్స్,
ఆర్గనైజర్స్,
13/157, కోట, కర్నూలు.

## సంగ్రహ ప్రకటనలు


అమ్మకము

శీతలీకరణ చేయబడిన జీవులు నాగావని చేస్తున్నవి. జి. ఎం. లాల్, 236, టి. హెచ్. రోడ్డు, మద్రాసు-21 వద్ద దొరకును.

టెండరు నోటీసు

పులివెందుల పంచాయతీ ఆఫీసుకు యీ దిగువ కనుపరచిన పెట్రోమాక్సు లైట్లు సప్లయి చేయుటకు సీలు వేయబడిన టెండర్లు పంచాయతీ యెగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే 25-9-53 సాయంత్రము 4 గంటలవరకు తీసుకొనబడును. ప్రతి టెండరుదారు ధరావత్తు పైకం కట్టి టెండరు పంపుకోవలెను వచ్చిన టెండర్లు పంచాయతీ ఆఫీసులో 25-9-53 తేది సాయంత్రము 4-30 గంటల వరకు యెగ్జిక్యూటివ్ ఆఫీసరుగారిచే తెరువబడును.

| | | కావలసినవి | ధరావత్తు |
|---|---|---|---|
| 1. | హైసవరు పెట్రోమాక్సు లైట్లు (వేలాడునవి) సోలెక్స్ 200 సి పి. | 12 | రు 50 |

(సం) పి. ఆంజనేయులు,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇన్‌చార్జి,
పులివెందుల, 11-9-53.

నోటీసు

కొమరవోలులోని రామచంద్రుడుగారి కుమారుడు శ్రీ బిజును లక్ష్మణస్వామి (మొదటి జే. డి. ఆర్) గారి పేరనున్న దిగువ కే. సి. పి. లిమిటెడ్, వుయ్యూరు (8 వ జే డి. ఆర్. కంపెనీ) షేర్లను అద్దాడలోని శ్రీమతి బిజును రంగనాయకమ్మ (పిటీషనరు అండ్ డిక్రీ హోల్డరు) గారి పేర ట్రాన్స్ఫరు చేయవలసినదిగా, విజయవాడ సబార్డినేట్ జడ్జికోర్టు పైలు ఓ. ఎస్. 94/45లో ఇ. పి. నెం. 42/51 యందు, గుడివాడ సబార్డినేటు జడ్జిగారు మమ్ము డైరెక్టుచేసియున్నారు. మొదటి జే. డి. ఆర్‌కు నోటీసులు పంపినప్పటికీ, అతను ఒరిజినల్సు దాఖలుచేయనందున, సదరు ఒరిజినల్సు స్థానే క్రొత్తగా స్క్రిప్పు జారీచేయవలసినదిగా గూడ మేము డైరెక్టు చేయబడియున్నాము.

1. ఒక్కొకటి రు 100/-ల వంతున 10 ప్రిఫరెన్సు షేర్లు - పూర్తిగా చెల్లింపబడినవి, 731 నుండి 740 వరకు రెండు సంఖ్యలు సహా, నంబర్లు కలవి.

2. ఒక్కొకటి రు 100/-ల వంతున 77 ఆర్డినరీ షేర్లు - పూర్తిగా చెల్లింపబడినవి, 8935 నుండి 9011 వరకు, రెండు సంఖ్యలు సహా, నంబర్లు గలవి.

3. ఒక్కొకటి రు 10/-ల వంతున 178 డెఫర్డు షేర్లు, పూర్తిగా చెల్లింపబడినవి. 27642 నుండి 27819 వరకు, రెండు సంఖ్యలు సహా, నంబర్లు కలవి.

గుడివాడ సబార్డినేట్ జడ్జిగారి ఉత్తరువుల ప్రకారము పిటిషనరు అయిన బిజును రంగనాయకమ్మగారి పేర పై షేర్లను ట్రాన్స్ఫరు చేయుచున్నాము కనుకను, పై షేర్లకు వరుసగా 408, 748, 575 నంబర్లు కలిగిన ఒరిజినల్ సర్టిఫికెట్లస్థానే, క్రొత్త స్క్రిప్పును జారీచేయుచున్నాము గనుకను, ఇందుమూలముగ తెలియపరచున దేమనగా, ఈ నోటీసు తేది లగాయతు రెండు వారములలోగా సదరు ఒరిజినల్ సర్టిఫికెట్ల గురించి లిఖితపూర్వకముగా కంపెనీ డైరెక్టర్లకు ఏట్టి క్లెయిము గాని విజ్ఞాపనగాని చేరని యెడల, సదరు పిటీషనరు బిజును రంగనాయకమ్మగారికి క్రొత్త షేరు స్క్రిప్పు జారీచేయుట ద్వారా, గుడివాడ సబార్డినేట్ జడ్జిగారి ఉత్తరువులను నెరవేర్చుటకు చర్య పూనుకొనబడును.

రిజిష్టర్డు ఆఫీసు, మద్రాసు 15-9-53. ఎం. సీతారామారావు, సెక్రటరీ, కే. సి. పి. లిమిటెడ్, వుయ్యూరు.


## చైనా అభివృద్ధికి రష్యా భారీ సహాయం

లండన్, సెప్టెంబర్ 15—చైనా, రష్యాల మధ్య జరిగిన సంప్రతింపుల ఫలితంగా చైనా ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలకు భారీ ప్రమాణంలో దీర్ఘకాలిక సహాయం అందజేయడానికి రష్యా సమ్మతించినట్లు నేడు జరిగిన చైనీస్ మంత్రివర్గ సమావేశంలో విశదం చేయబడిందని నేటిరాత్రి "న్యూ చైనా న్యూస్ ఏజెన్సీ" ప్రకటించింది.

కడచిన మూడు సంవత్సరాలలోను రష్యా సహాయంతో చైనాలో అమలు జరపబడుతున్న అభివృద్ధిప్రణాళికలుకాక, 141 పెద్ద ప్రాజెక్టుల నిర్మాణానికి సోవియట్ ప్రభుత్వం 1955 వరకు చైనాకు ఆర్థికసహాయం అందజేయగలదని చైనీస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల సంఘం ఉపాధ్యక్షుడు లీఫ్యూచున్ నేడు మంత్రివర్గానికి తెలియజేశారు.

ఈ పెద్ద ప్రాజెక్టులలో ఉక్కు, ఇనుము ఉత్పత్తి కర్మాగారాల నిర్మాణం బొగ్గుగనుల త్రవ్వకం, పెట్రోల్ శుద్ధి కర్మాగారాలు విద్యుచ్ఛక్తి, మోటారుకార్లు ట్రాక్టర్ల ఉత్పత్తి కర్మాగారాలు మున్నగువాటి నిర్మాణంకలవట.

త్వరలోనే జపాన్‌కు పాకిస్తాన్ బియ్యం ఎగుమతి చేయగలదని కరాచీ వచ్చిన జపాన్ ఆర్థిక రాయబారవర్గానికి పాక్ ఆహారశాఖ మంత్రి క్వయూమ్‌ఖాన్ చెప్పినట్లు తెలుస్తున్నది.

బొంబాయిలో పోలీసు లాకప్‌లో వుండగా ఒకఖైదీ గుడ్డలకు నిప్పంటించుకొని ఆత్మహత్యకు ఒడిగట్టినాడని, మేజిస్ట్రేటు బెయిల్ ఇవ్వడానికి సమ్మతించిన, బెయిల్‌కు వలసిన డబ్బు నివ్వడానికి అతని తండ్రి నమ్మతించనందున ఈ చర్యకు పూనుకున్నాడని సిటీ కోర్టుకు పిటీషనులో నివేదించారు.


ఆంధ్రప్రభ

1953 సెప్టెంబర్ 18, శుక్రవారం


## పాత ధోరణే!

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షపదవికి ఎన్నుకోబడిన శ్రీమతి విజయలక్ష్మి—ఈమెను ఈ గౌరవం వర్తించడం మన దేశానికే గౌరవం—అంతర్జాతీయ పరిస్థితులను గురించి వెల్లడించిన ఆశాభావానికి ఆధారం కనబడదు. ఉద్రేకాలకు, సంఘర్షణలకు దారితీస్తున్న వివాదాల పరిష్కారానికి ఈ పర్యాయమైనా ఫలప్రదమైనకృషి జరగగలదన్న వాతావరణంలో జనరల్ అసెంబ్లీ కొత్తగా ప్రారంభమౌతున్నట్టు ఆమె చెప్పింది. ఆమె ఈ ధోరణిలో ప్రసంగించిన కొద్ది గంటలలోనే సమితిలో చైనాకు సభ్యత్వం సమస్యను ఈ సంవత్సరానికి వాయిదా వేయాలనే నిర్ణయం జరిగింది!

ప్రపంచ శాంతి సాధనకు ముందుగా—ముఖ్యంగా—పరిష్కారం కావలసిన ఒక సమస్య కలదంటే, అది సమితిలో చైనాకు సభ్యత్వం సమస్య. దాని పరిష్కారాన్ని ఈ సంవత్సరానికి వాయిదా వేస్తామంటే, మరి అంతర్జాతీయ పరిస్థితులను గురించి ఆశాభావానికి ఆస్కారమేది?

అన్ని దేశాల దృక్పథం ఒక్కటైతే, వాటిలోని వ్యవస్థ ఒకే విధమైనదైతే, మిత్రరాజ్యసమితిని పోలిన సంస్థతో ప్రపంచానికి అవసరమే లేదు. దృక్పథాలు వేరు కావడంవల్లనే, వ్యవస్థలు భిన్నమైనవి కావడంవల్లనే ఈ పరిస్థితిలో అనివార్యం కాగల వివాదాల శాంతియుత పరిష్కారానికి సమితిని స్థాపించుకోవడం జరిగింది. అయినా, చైనాపై ఆధిపత్యాన్ని స్థాపించుకున్న ప్రభుత్వపు రాజకీయాలు తనకు నచ్చలేదని దాన్ని ఇప్పటికీ గుర్తించకపోవడమే-కాక, సమితిలో దానికి ప్రాతినిధ్య మివ్వడానికి సయితం అమెరికా ఎప్పటికప్పుడు అడ్డుపడుతున్నది. తన ఈ విధానంవల్ల మిత్రరాజ్యసమితికి వెనకటి నానా రాజ్యసమితి దుర్గతే పట్టగలదన్న సంకోచమైనా అమెరికాకు లేకపోతున్నది.

ఇంతేకాక, వాషింగ్టన్ అనాలోచిత వర్తనవల్ల మరొక తక్షణ ప్రమాదం కూడా వున్నది. తన పట్ల అమెరికా ఉద్దేశాలను శంకించడంవల్లనే కొరియా యుద్ధంలో చైనా ప్రవేశించింది. యథాప్రకారం తనపట్ల అమెరికా ప్రతికూలభావాన్నే ప్రదర్శిస్తున్నట్టు చైనా అనుమంతే—నిన్నటి తీర్మానం తర్వాత ఆ మాటనే అది అనుకోగలదు—కొరియాలో సాధించబడిన యుద్ధవిరమణ తాత్కాలికమైందే కాగలదు!

నిజంగానే ఇలా జరగనున్నట్టు తోస్తున్నది కూడా. కొరియా భవిష్య సమస్యపై చర్చకు త్వరలో జరగవలసిన రాజకీయ సమావేశాన్ని గురించి చైనా అభిమతాలను తెలుసుకోకుండానే సమితి ద్వారా అమెరికా ఏవేవో నిర్ణయాలను చేయించింది. కొరియా యుద్ధంలో చైనా ఓడిపోయినట్టు, తా నేమి చెప్పినా అది శిరసావహించాలన్నట్టు ఈ సందర్భంలో అమెరికా వ్యవహరించింది. ఇందుకు కినిసి, ఆ నిర్ణయా లన్నింటినీ ఆక్షేపించడమే కాక, చైనా కొన్ని ప్రతిసూచనలను చేసింది. ఈ పరిస్థితిలో అసలు కొరియా భవిష్య నిర్ణయానికి రాజకీయ సమావేశం జరగడమే సందేహం; జరిగినా, అది జయప్రదం కావడం సందేహం. దక్షిణ కొరియా ముఖ్యగ్రహం—డాక్టర్ సింగ్మన్ రీ—సరిగా ఇంతే కోరుతున్నా డనుకోండి. కాని, అమెరికా కూడా ఇంతే కోరుతున్నదా?

ఏమో, ఏ దృష్టినుంచి చూచినా, అంతర్జాతీయ పరిస్థితిని గురించి పెద్ద ఆశలను పోషడానికి వీలు కన్పించడం లేదు.

(1 వ పేజీ తరువాయి)

నిర్మాణాన్ని గురించి ప్రధాన నెహ్రూతో జరిపి వచ్చిన సమాలోచనలు, వాటి ఫలితంగా వచ్చిన ఒడంబడికను గురించి పార్టీ సభ్యులకు శ్రీ సంజీవరెడ్డిగారు వివరించినారట కూడా.

ఈ సమావేశానంతరం శ్రీ సంజీవ రెడ్డిగారు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రాను అదనంగా వివరించవలసిన కొత్త పరిస్థితులు ఏవీ ఏర్పడలేదన్నారు. ఆంధ్రదేశంలో కాంగ్రెసుపార్టీకి సంబంధించినంత వరకు కాంగ్రెసువాది మినహా మరెవ్వరూ ముఖ్యమంత్రిగా వుండడానికి అది అంగీకరించదన్న అభిప్రాయాన్ని పునరుద్ఘాటన చేయడం మినహా ఏమీ చెప్పలేనన్నారు. ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి ఇంకా ఏవైనా చర్యలు తీసుకోవలసి వుంటే అవన్నీ ఢిల్లీలో వచ్చే కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశాలలో నిర్ణయం కాగలవన్నారు. రేపే తాను ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నానని, వ్యవహారాలన్నీ ఈ దఫాతో పరిష్కారం కాగలవనే భావిస్తున్నానని అన్నారు కూడా.

### శ్రీ ప్రకాశంగారు

అదిలో నిశ్చయమైన ప్రకారం శ్రీ ప్రకాశం పంతులుగారు రేపటికిమద్రాసుకు తిరిగిరావలసి వుంది. కాని తలవని తలంపుగా ఢిల్లీలో సంభవించిన మార్పుల దృష్ట్యా ఆయన మరికొన్ని రోజులు ఢిల్లీలో వుండక తప్పదేమోనని తలంచబడుతున్నది చివరి నిముషంలో ఏర్పడిన ప్రతిష్టంభన పరిష్కారానికిగాను శ్రీ సంజీవరెడ్డిగారు ఢిల్లీలో వుండగానే ప్రధాని నెహ్రూతోను తదితర నాయకులతోనుసమగ్రమైన చర్చలు కొనసాగించగలరని తలంచబడుతున్నది కూడా.

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం వారు శాసనసభ్యులుకూడా శ్రీ ప్రకాశంగారు సుస్థిర మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయడానికి ఎలాంటివర్యలు తీసుకున్నప్పటికీ వాటిని బలపరచడమేకాక పార్టీ బాధ్యతలనుంచికూడా విముక్తిచేయాలని తీర్మానించివున్నారు. కవక శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టుపార్టీనుంచి రాజీనామా చేయడానికి సిద్ధాంతరీత్యా ఎలాంటి చిక్కులేదనికూడా చెప్పబడుతున్నది. అయితే శ్రీ ప్రకాశంగారు అలాచేయడంవల్ల అఖిలభారత ప్రజా సోషలిస్టుపార్టీ కేంద్ర కార్యవర్గానికి, దాని ఆంధ్ర శాఖకు మధ్య తప్పనిసరిగా విభేదం ఏర్పడగలదు కనుక శ్రీ ప్రకాశంగారు అలాంటి పరిస్థితిని ఏర్పడనిస్తారా? అన్నదే ఇంకా ఆలోచనలో వున్నది.

ఆంధ్రరాష్ట్రానికి ఆదినుంచి ప్రజామంత్రివర్గం వుండాలా లేక గవర్నరు పరిపాలనతో ప్రారంభంకావాలా అన్న విషయం, కేవలం కాంగ్రెసుమంత్రివర్గం ఏర్పడి సహకరించడానికి సిద్ధంగావున్న ఇతరగ్రూపులతో వ్యవహరించుకోవాలా అన్న సమస్యపై తుది నిర్ణయాలు జరగవలసింది ఢిల్లీలోనేకాని ఇక్కడ మాత్రం కాదని అన్నివర్గాలవారు అమోదిస్తున్నారు. అందువల్లనే ఆంధ్ర రాష్ట్ర భవితవ్యాన్ని తీర్చిదిద్దగల నిర్ణయాలు వచ్చేవారంలో ఢిల్లీలో జరుగగలవని అందరూ అనుకుంటున్నారు.

### నిజాం ప్రజా-సోషలిస్టు పార్టీ సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 15— శ్రీ ప్రకాశంగారు నూతనాంధ్రరాష్ట్ర మంత్రివర్గానికి నాయకత్వం వహించే పక్షంలో ఆయన ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యుడుగానే నాయకత్వంవహించాలని,హైదరాబాద్ ప్రజా-సోషలిస్టుపార్టీ అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గానికి నేడు సూచించింది.

శ్రీ ప్రకాశంగారు ఉభయపక్షాలు ఆమోదించిన ప్రణాళిక లేకనే ముఖ్యమంత్రి కాదలచుకుంటే పార్టీ అనుమతిలో వైదొలగడం కన్న పార్టీకి రాజీనామా యిచ్చి ముఖ్యమంత్రి కావడం మంచిదని కూడా తను అఖిలభారత పార్టీ కార్యవర్గానికి వివరించానని హైదరాబాద్ ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ ఎల్. నారాయణ్ అన్నారు.

ఆయనే ముఖ్యమంత్రి కాక తప్పదని కాంగ్రెస్ హైకమాండ్ భావించేపక్షంలో ఆయన (శ్రీ ప్రకాశంగారు) తన పార్టీ ముద్రను కోల్పోకుండా ముఖ్యమంత్రి కావడానికి అంగీకరించాలని ఆయన అన్నారు.

వ్యక్తి ఎంత గొప్పవాడయినా, వ్యక్తికన్న పార్టీకే ప్రాధాన్య మివ్వాలని, సోషలిస్టుపార్టీ కార్యవర్గం పార్టీ కార్యకర్తల భావాలను గౌరవించి, విశ్వసించాలని ఆయన అన్నారు.

హైదరాబాదు అసెంబ్లీలో యునైటెడ్ పీపుల్స్‌పార్టీ డిప్యూటీనాయకుడు, ప్రజా-సోషలిస్టు సభ్యుడు శ్రీ వి. రాజారాంగారు నేడిచ్చట మాట్లాడుతూ వెంటనే శ్రీ ప్రకాశంగారిని ప్రజా-సోషలిస్టుపార్టీ నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. పార్టీనుంచి విముక్తిపొంది ఆంధ్ర మంత్రివర్గానికి నాయకత్వం వహించాలని శ్రీ ప్రకాశంగారు చేస్తున్న ప్రయత్నాలపై ఆయన వ్యాఖ్యానిస్తూ ఈ మాట చెప్పారు. ఈ చివరి నిముషంలోనైనా వెంటనే లక్ష్యం కాగల లక్ష్యంకోసం సిద్ధాంతాలను త్యాగం చేయరాదని శ్రీ ప్రకాశం గారికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు కూడా.

1954 జనవరిలో హైదరాబాద్‌లో జరుగనున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెసుకు అధ్యక్షునిగా ఎన్నుకోబడినవారు అనేమంది ఆ హ్వానాల నామోదించారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 18— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,55,310-0-7 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

శ్రీ వి. టి. వి. పి. కాకరాజు, (ప్రెసిడెంట్, పంచాయతీ బోర్డు, పార్వతీపురం, శ్రీ కాకుళం జిల్లా వసూళ్లు 646-0-0

ఇందులో:—శ్రీ గంటా సీతారామస్వామి 100-0-0, శ్రీ హాజీఅల్లీ మహమ్మద్, హబీబ్ మాల్ నూర్ మహమ్మద్ సన్స్ వారు 58-0-0, శ్రీ సంకాసింహాచలం 58-0-0, శ్రీ కందుకూరి చలమన్న 58-0-0, శ్రీ నారాయణ వెంకటరెడ్డి 58-0-0, శ్రీ ఎ. రామస్వామి నాయుడు 58-0-0, శ్రీ వి. రామయ్యారు 58-0-0, శ్రీ కె. మహాదేవ అయ్యరు 58-0-0, శ్రీ కరంసీ వాగ్‌జీ 31-0-0, శ్రీ దక్షా సత్యనారాయణ 25-0-0, శ్రీ కొత్తా వెంకటప్పల నర్సింహులు 25-0-0, శ్రీ వారణాశి లక్ష్మణ 20-0-0, శ్రీ కోడిదాసు పరిదాసు 15-0-0, డాక్టర్ బి. లింగరాజు 10-0-0, శ్రీ వెత్సా చిట్టి పీరాస్వామి 5-0-0, శ్రీ మీసాల అప్పలస్వామి 5-0-0 చేరివున్నవి.

కారంచేడు మహిళామండలి వసూళ్లు 403-0-0

ఇందులో శ్రీమతి జాగర్లమూడి సెంచలిలక్ష్మీవర ప్రసూనాంబ 116-0-0, శ్రీమతి జాగర్లమూడి ఆదెలక్ష్మమ్మ 116-0-0, శ్రీమతి యార్లగడ్డ అన్నపూర్ణాంబ 116-0-0, శ్రీమతి జాగర్లమూడి వెంకట సుబ్బమ్మ 10-0-0, శ్రీమతి దగ్గుబాటి రత్నమ్మ 10-0-0, శ్రీమతి యార్లగడ్డ సీతారావమ్మ 25-0-0, శ్రీమతి యార్లగడ్డ లక్ష్మమ్మ 10-0-0, శ్రీమతి దగ్గుబాటి నాగరత్నం 15-0-0, శ్రీమతి దగ్గుబాటి పెదనాగరత్నం 20-0-0, శ్రీమతి దగ్గుబాటి సీతమ్మ 10-0-0, శ్రీమతి దగ్గుబాటి రంగమ్మ 5-0-0, శ్రీమతి దగ్గుబాటి బుల్లెమ్మ 5-0-0, శ్రీమతి యార్లగడ్డ అనంతమ్మ 5-0-0 చేరివున్నవి.

గుంటూరు తాలూకా ఉప్పలపాడు గ్రామ రైతుకూలీ, యువజన సమ్మేళనం వసూళ్లు 340-0-0

ఇందులో:—శ్రీ పెద్ది రామశాస్త్రులు (ల్యాండ్‌లార్డ్) 26-0-0, శ్రీ పెద్ది రంగయ్య 15-0-0, శ్రీ పోతునేని నాగభూషణం 5-0-0, శ్రీ పెద్ది సీతారామయ్య 10-0-0, శ్రీ పెద్ది తాతయ్య 10-0-0, శ్రీ చెరుకూరి సుబ్బయ్య 15-0-0, శ్రీ తామ్మారి బుచ్చినాయుడు 5-0-0, శ్రీ అప్పా పుల్లయ్య 5-0-0, శ్రీ గోరకంటి వీరభద్రయ్య 5-0-0, శ్రీ పెద్ది వెంకటప్పయ్య (పంచాయతీ బోర్డు మెంబరు) 7-0-0, శ్రీ చిగురుపాటి వెంకట్రావు 14-0-0, శ్రీ చెరుకూరి బాపయ్య 5-0-0, శ్రీ మన్నవ సూర్యనారాయణ 5-0-0, శ్రీ పల్లిబోతు సుబ్బానాయుడు 5-0-0, శ్రీ ఆలా రామయ్య 5-0-0, శ్రీ కనగాల రామకోటయ్య (బదరు) 10-0-0, శ్రీ చిగురుపాటి నాయుడమ్మ 5-0-0, శ్రీ బండ్లమూడి పున్నయ్య 7-0-0, శ్రీ ప్రత్తిపాటి సత్యనారాయణ 7-0-0, శ్రీ మర్రి కృష్ణమూర్తి 7-0-0, శ్రీ పావినేని శేషయ్య 5-0-0, శ్రీ పెద్ది సాంబయ్య 7-0-0, శ్రీ పెద్ది వెంకటేశ్వర్లు 6-0-0, శ్రీ తామ్మారి సాంబయ్య 5-0-0, శ్రీ పెద్ది అంకప్ప 7-0-0, శ్రీ చెరుకూరి నాగేంద్రం 5-0-0, శ్రీ చెరుకూరి జన్నార్దనరావు 5-0-0, శ్రీ నాగండ్ల నాగభూషణం 5-0-0, శ్రీ చెరుకూరి నాగభూషణం (మాజీ ప్రెసిడెంటు) 7-0-0, శ్రీ మాదిరాజు వెంకటప్పయ్య (కరణం) 5-0-0, శ్రీ చెరుకూరి భూషణయ్య 5-0-0, శ్రీ చెరుకూరి అంజయ్య, (ఆనరరీ బెంచిమేజస్ట్రేటు మెంబరు) 8-0-0, శ్రీ బొబ్బా వెంకటప్పయ్య 5-0-0, శ్రీ కుర్రా నరసయ్య 5-0-0, శ్రీ మంచికలపూడి రామానుజము 5-0-0, శ్రీ చెరుకూరి సూర్యనారాయణ 7-0-0, శ్రీ చెన్నుపాటి పిచ్చయ్య (బదర్స్) 5-0-0, శ్రీ చిన్నమనేని రోశయ్య 5-0-0, శ్రీ అంకా సూర్యనారాయణ (పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్) 10-0-0, శ్రీ జాగర్లమూడి అప్పయ్య (పంచాయతీ బోర్డు మెంబరు) 5-0-0, శ్రీ నాగండ్ల బాలయ్య 5-0-0, శ్రీ గొంది నరసింహారావు (ల్యాండ్ లార్డ్) 20-0-0, శ్రీ పెద్ది పున్నయ్య (మునసబు) 5-0-0, తరువాత 13 మంది ఇచ్చిన విరాళం 20-0-0 లు చేరివున్నవి.

అనంతపురం, ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు ఆయిదవ దఫా 200-0-0

ఇందులో శ్రీ యం.డి ఓబునప్ప, హాస్టలు మేనేజరు 5-0-0 శ్రీ నాగప్ప, హాస్టలు హెడ్‌ప్యూన్ 5-0-0 శ్రీమతి కె. యల్. వసంత 5-0-0 శ్రీ ఎస్. ఎస్. రామయ్య 5-0-0 శ్రీ డి. లక్ష్మిరెడ్డి 5-0-0 శ్రీ బి. సీతారామయ్య 5-0-0 శ్రీ యం. దేవరాజులు నాయుడుద్వారా వసూలయినది 41-0-0 వివరాలు: శ్రీ ఖాజా మొహిద్దీన్ 16-0-0 శ్రీ డి. ఈశ్వరప్ప 6-0-0 శ్రీ కె. నాగిరెడ్డి 5-0-0 శ్రీ యం. రామస్వామినాయుడు 5-0-0 శ్రీ కె. వి. హుస్సేన్ పీరా 5-0-0 ఒక రూపాయకు తక్కువగా వచ్చిన మొత్తము 133-0-0 చేరివున్నవి.

బెంగుళూరులో మహర్షి నిఖిలానంద వసూళ్లు 223-0-0

ఇందులో:— శ్రీ ఎన్. నిఖిలానంద గుప్త మహిళామాత 25-0-0, శ్రీ పుట్టు రంగస్వామి ధర్మపత్ని అమ్మాయమ్మ 30-0-0, శ్రీ రాజా గోపాల కృష్ణయ్య 10-0-0, హెచ్. బి. కృష్ణయ్య 25-0-0, శ్రీ వీరగంటి పద్మనాభయ్య 10-0-0, శ్రీమతి రాజమ్మ (వాపుగడ) 10-0-0, శ్రీమతి వేదాంత న్యాయసభ భాగీరథమ్మ 10-0-0, శ్రీమతి తాయమ్మ 10-0-0, శ్రీమతి తిమ్మక్క 10-0-0, శ్రీ ఆర్. ముద్దయ్యశెట్టి 20-0-0, శ్రీ నామా క్రిష్టయ్యశెట్టి 21-0-0, శ్రీ నామా కాంతరాజశెట్టి 10-0-0, శ్రీ దొంతి అప్పమ్మ 10-0-0, శ్రీ పి. వెంకటమ్మ 10-0-0, శ్రీ డి. ఆర్. జగన్నాథం 10-0-0 చేరి వున్నవి.

శ్రీ నవయువక నాట్యమండలి, చుండూరు నాటకప్రదర్శనద్వారా 200-7-6
శ్రీ టి ఐక్కిరెడ్డి, అద్దాడ చీరాల 10-0-0
హెడ్‌మాస్టర్ టి. బి. హైస్కూల్ దూళిపూడి రేపల్లె 53-0-0
శ్రీ ఎన్. వెంకటఅప్పల నరసింహులు (ప్రెసిడెంట్ సుజ్ఞానరక్ష జనసభ బూర్జ పాలకొండ 80-11-0
శ్రీ ఎస్. సుబ్బారావు, ఎక్సైజ్ ఆఫీస్ (కోరాపేట) వసూళ్లు 32-0-0
శ్రీ సి. కె. నంబియార్ ప్రొప్రైటర్ అశోక కాఫీహౌస్ విశాఖపట్నం 20-0-0
సెక్రటరీ రెవిన్యూ క్లబ్, సోంపేట వసూళ్లు 7-0-0
శ్రీ కె. వెంకటరావు, హెడ్ ఇన్‌స్పెక్టర్, సోంపేట 6-0-0
కృష్ణబ్రహ్మ సంఘం, బాపట్ల 22-0-0
శ్రీ కె. నరసింహారావు, ఆత్మకూరు 10-0-0
సయ్యద్ అబ్దుల్ ఖాన్ అగ్రికల్చర్ డిమాన్‌స్ట్రేటర్, రాయచోటి 30-0-0
శ్రీ పి. ఎస్. శేషశాయి, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ పెద్దపల్లి 5-0-0
శ్రీ ఎన్. వి. వెంకట కృష్ణయ్య మెదలి 5-0-0
శ్రీ వై. చిత్రయ్య అండ్ సన్స్ జనరల్ మర్చంట్స్, సికిందరాబాదు 11-0-0
శ్రీ బి. వాసుదేవరావు, కొత్తబొమ్మాళి 5-0-0
నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ సిబ్బంది, కాకినాడ 61-0-0

ఇందులో శ్రీ బొంతా కృష్ణమూర్తి 10-0-0, శ్రీ కె ఎస్. నారాయణరావు 10-0-0, శ్రీ ఎస్. వి. రాఘవులు 5-0-0, శ్రీ ఎస్. శివప్రసాదం 5-0-0, శ్రీ పి రంగనాయకులు 5-0-0, శ్రీ కె ఆర్. కుటుంబరావు 5-0-0, శ్రీ సి. హెచ్. భానుమూర్తి 5-0-0, శ్రీ సత్యనారాయణమూర్తి 5-0-0, శ్రీ వి. కె పట్నాయక్ 5-0-0, శ్రీ సి పి. రాజు 5-0-0 చేరివున్నవి.

శ్రీ శ్రీపాద శివరామకృష్ణశాస్త్రి (గుంతకల్లు) వసూళ్లు 51-0-0

ఇందులో:—శ్రీ శ్రీపాద శివరామకృష్ణశాస్త్రి 5-0-0, శ్రీ కె. కల్యాణసుందరం 5-0-0, శ్రీ వి. ఎస్. వరదరాజన్ 5-0-0, శ్రీ ఎస్ డి కృష్ణన్ 5-0-0, శ్రీ ఎస్. రుద్రప్ప 5-0-0, శ్రీ వంకదారు రామకృష్ణయ్యగారు, వారి పనివారు 10-0-0, శ్రీ వి. టి బ్రెట్టు 5-0-0, బర్మాషెల్ డిపో పనివారు (గుంతకల్లు) 10-0-0 చేరియున్నవి.

గుత్తి తాలూకా ధాయాపురం (గ్రామస్థులు శ్రీ తిమ్మినేని నరసింహప్ప, శ్రీ దయారు రాముప్ప గార్ల ద్వారా 44-0-0

ఇందులో:—శ్రీ కసుమూర్తి చిన్న వెంకటప్ప 10-0-0, శ్రీ టి. నరసింహప్ప 5-0-0, శ్రీ మద్దిపట్ల రోశన్న 5-0-0, శ్రీ తమ్మినేని రంగప్ప 5-0-0, శ్రీ దయారు రాముప్ప 5-0-0 చేరివున్నవి.

ఢిల్లీ ఆంధ్ర సంఘం వసూళ్లు సి. ఎస్. చౌదరిగారి ద్వారా 81-0-0
శ్రీ కుమ్మరపాటి ముత్యాలు, జైహింద్ హెయిర్ కటింగ్ సెలూన్, తెనాలి 15-0-0
గుంటూరు జిల్లా హోల్ సేల్ కో-ఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్, గుంటూరు, సిబ్బంది వసూళ్లు 150-0-0
శ్రీ పి సూర్యనారాయణ, బి. ఏ. టి నగర్, మద్రాసు 116-0-0
యెలమంచిలి బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 136-12-0

ఇందులో:—విద్యార్థులు 101-12-0, ఉపాధ్యాయులు 35-0-0 చేరివున్నవి.

పార్వతీపురం బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు మొదటి దఫా 200-0-0
కొప్పరం పంచాయతీబోర్డు (నరసారావుపేట తాలూకా) ప్రెసిడెంట్ శ్రీ అబ్బూరి నారయ్యగారి ద్వారా 116-0-0
ఏపురుపల్లి బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజల వసూళ్లు 132-0-0

ఇందులో:—ప్రజలు, ఉపాధ్యాయులు 92-0-0, విద్యార్థుల వసూళ్లు 40-0-0 చేరివున్నవి.

నిట్టవలస జ్యూట్ మిల్స్ కార్మికులు బాబులదగ్గరనుంచి, ఫినిషింగ్ డిపార్టుమెంటునుంచి శ్రీ వి. సూర్యారావుగారి వసూళ్లు 91-4-0
మిర్యాలగూడ (సికిందరాబాద్) ప్రజల దగ్గరనుంచి శ్రీ కె. హనుమంతరావు, శ్రీఎం. ఆర్. శర్మగార్ల వసూళ్లు 145-4-0

ఇందులో:—శ్రీ వి. ఎస్. విశ్వేశ్వరరావు, 5-0-0, శ్రీ ఆర్. ఎస్. వి. సారథి, శ్రీ సి ఎస్. కృష్ణస్వామి 5-0-0, శ్రీ వి. కృష్ణమాచారి 5-0-0, శ్రీ వి. సుబ్బారాయుడు 5-0-0 చేరివున్నవి.

వెంగళాపుపేట భజనకోవిల మిత్రబృందం (విశాఖపట్టణం) శ్రీ కె. గణపతిరావుగారిద్వారా 116-0-0
శ్రీ పి. పక్కీరప్ప, (జనార్దనపల్లి, ఉరవకొండ తాలూకా) వసూళ్లు 43-8-0

ఇందులో: పెనికెలపాటి పక్కీరప్ప 6-0-0, శ్రీ గోనుగుట్ల లక్ష్మన్న 5-0-0, శ్రీ ముప్పారపు పెద్ద ఎర్రెప్ప 5-0-0, శ్రీ ఐత్తా మల్లెనప్ప, 5-0-0 చేరివున్నవి.

ఆంధ్రరాష్ట్ర వెనుకబడిన జాతుల సంఘం, అధ్యక్షులు శ్రీ తులాబందుల నాగేశ్వరరావుగారి ద్వారా 116-0-0

ఇందులో శ్రీ వాకరి కోటయ్య 50-0-0, శ్రీ దాసరి నారాయణరావు 15-0-0, శ్రీ దండూరి రాముడు 10-0-0, శ్రీ స్వర్ణ వెంకటస్వయ్య 10-0-0, శ్రీ బనావత్తుని రామయ్య 10-0-0, తదితరములు 21-0-0 లు చేరినవి.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయకూలీ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ వి. సి కేశవరావుగారి వసూళ్లు 68-0-0

ఇందులో:—ఒంగోలు హరిజన హాస్టలు విద్యార్థులు 44-0-0, శ్రీ తక్కర్ బాపా బాలికా వసతి గృహ విద్యార్థినులు 14-0-0, శ్రీమతి వేముల నాగరత్నంగారు 10-0-0 చేరివున్నవి.

శ్రీ ఎ. సుబ్బారావు, నరసారావుపేట 20-0-0
శ్రీ ఎ. కోటిరెడ్డి, తెనాలి 5-0-0
శ్రీమతి గ్రేస్ చంద్రకాల. గవర్నమెంటు ట్రెయినింగ్‌స్కూల్, నరసారావుపేట 95-0-0
శ్రీ జి అబ్బాయి (గవర్నమెంటు సెకండరీ ట్రెయినింగ్‌స్కూల్, ఒంగోలు) వసూళ్లు 23-6-0
గవర్నమెంటు హైస్కూలు, బిబిగండ్ల, మధిర తాలూకా 36-4-0
శ్రీ కైతవరపు మల్లికార్జునరావు, సికిందరాబాద్ 20-0-0
డాక్టర్ బి. ఏ. రంగారావు, హైదరాబాద్ 10-0-0
శ్రీమతి పరిటాల లక్ష్మీనరసమ్మ, హైదరాబాద్ 10-0-0
గుమాస్తాలు ఏ. ఐ నెం 2, కొత్తగూడెం 20-0-0
శ్రీ యస్. వీరారెడ్డి, పాయసంపల్లె (వయా) ఎర్రగుంట 5-0-0
యస్. పి. ఏ. హైయర్ ఎలిమెంటరీ స్కూలు బాలసంఘం వసూళ్లు, హిమకుంట్ల, సింహాద్రిపురం పోస్టు 13-0-0
వెంకటగిరికోట బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు బాలుర వసూళ్లు, హెడ్మాస్టరు ద్వారా 65-0-0
బోర్డు తెలుగు స్కూలు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, పులివెందల 8-0-0
గ్రామాభ్యుదయ సేవా సంఘం వసూళ్లు, వత్తమాను 20-0-0
శ్రీ కృష్ణ కంటి ఆస్పత్రి, తెనాలి 10-0-0
శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు, తెనాలి 5-0-0
విశ్వబ్రాహ్మణుల సంఘం శ్రీ వి. వెంకటరావు ద్వారా, గుడివాడ 60-4-0
శ్రీ సమయమంతుల రాధాకృష్ణరావు, ర్యాలి, కొత్తపేట తాలూకా 10-0-0
శ్రీ కొండంపాటి విష్ణుమూర్తి, మాచెర్ల 5-0-0
శ్రీ వర్ మైకా ఎక్స్‌పోర్ట్స్, గూడూరు 10-0-0
శ్రీ సన్నారెడ్డి సుబ్బరామిరెడ్డి, అనంతపురం, నెల్లూరు జిల్లా 5-0-0
శ్రీ యం. కృష్ణమూర్తి శెట్టి, కమ్మోలు 5-0-0
శ్రీ అప్పికట్ల రామకోటయ్య, పొన్నూరు (వయా) తెలపాలెం 10-0-0
శ్రీ పి. వీర వెంకట్రాజు, పాలతోడు (వయా) ద్వారపూడి 10-0-0
శ్రీ బి. రామయ్య, తిమ్మరాజుపాలెం 10-0-0
శ్రీ ఎస్. వెంకటసుబ్బారావు అండ్ పాలిబండ ప్రైవేట్ విద్యార్థులు, పాలిబండ, సత్తెనపల్లి తాలూకా 3-10-0
శ్రీ కోటగిరి రామారావు పమిడి వసూళ్లు వెంకటరమణగూడెం 20-0-0
ఈస్టరన్ రైల్వే సిగ్నల్ వర్కుషాపు సిబ్బంది, ఖరగ్‌పూర్ శ్రీ లక్ష్మీనారాయణద్వారా 15-0-0
శ్రీ పనిమిశెట్టి లక్ష్మీపతి వసూళ్లు జయపూరు 65-0-0

ఇందులో గంటి వెంకటాచలం అండ్ సన్సు 25-0-0, శ్రీ కొండాల విశ్వేసు 5-0-0, శ్రీ తెలగంశెట్టి సత్యన్నారాయణమూర్తి 5-0-0, శ్రీ బి. నాయుడు కొత్రిపాటి 10-0-0, శ్రీ మామిడిపాక వెంకటరెడ్డి 5-0-0, శ్రీ కుసుమంచి రమణయ్య 5-0-0, శ్రీ మద్దెట్టు అప్పారావు 5-0-0, శ్రీ ఆదిమూలం అప్పయ్య అండు సన్సు 5-0-0 చేరివున్నవి.

బోర్డు హైస్కూలు 9, 10, 11 వ క్లాసుల తెలుగు విద్యార్థులు జయపూరు 25-0-0
శ్రీ యస్. హనుమంతరావు, బర్ద్వాన్ (చిత్తరంజన్ లోకో వర్క్స్) 10-0-0
శ్రీ జి. యల్. నారాయణరెడ్డి వసూళ్లు, పురుషోత్తపురం 8-5-0
శ్రీ బి రాజారావు ఆయన మిత్రులు, ఖరగ్‌పూర్ 8-8-0
ఈస్టరన్ రైల్వే కారేజీ అండ్ వ్యాగన్స్ సిబ్బంది, రాయగడ, కోరాపుట్టి జిల్లా 22-7-0
శ్రీమతి సౌభాగ్యమ్మ, పిప్పర 10-0-0
శ్రీ పి. యం. బాబూరావు, ఆయన సోదరీ సోదరులు, పిప్పర 5-0-0
బట్టల వర్తకుల వసూళ్లు: శ్రీ చక్కా శం నాగభూషణం ద్వారా, సిద్దిపేట, మదక జిల్లా 39-9-0

ఇందులో:—శ్రీ బి. వీరేశం 10-0-0, శ్రీ కె నరసయ్య అండ్ బదర్స్ 10-0-0, శ్రీ కె ఎన్. రాజేశం 8-9-0, శ్రీ విఠల్ 5-0-0 చేరి వున్నవి.

శ్రీ జగన్నాథరావు, హైదరాబాద్ 5-8-0
గవర్నమెంటు ప్రైమరీ స్కూళ్ళ విద్యార్థుల నుంచి మిర్యాలగూడ గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ జె. ఆదినారాయణ గుప్త గారి వసూళ్లు 20-0-0
శ్రీ యల్. యస్. యన్. మూర్తి బి.ఏ. బి ఇ., ఏ. యం. ఐ. ఇ. డివిజనల్ ఇంజనీరు, సిరిపూర్ 30-0-0
శ్రీ యం. వెంకటరావు, విజాంపేట 5-0-0
శ్రీ మహదేవశాస్త్రి, విజాంపేట 15-0-0
కుటుపత్తి పశుపోషణ కేంద్రం ఉద్యోగులు, కార్మికులు (వయా) తిరుమంగళం 48-0-0
శ్రీ ఏ. నరసింగరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, రూగరి డివిజన్, బళ్లారి 10-0-0
శ్రీ జి వి కృష్ణమూర్తి సూపర్ వైజర్, తిరుత్తని 10-0-0
బోర్డు తెలుగు మిక్స్‌డ్ స్కూలు, బాలుర స్కౌట్ అసోసియేషన్, రాయచోటి 6-9-0
స్టూడెంట్సు యూనియన్, శ్రీ బి. రషీద్ అండ్ పార్టీద్వారా మోగరాల 10-0-0
శ్రీ కె. వెంకటేశయ్య, బాగుకూరు నాగరత్నంపేట బెంగుళూరు 6-0-0
కొడవలూరు స్టూడెంట్సు అసోసియేషన్, కోవూరు నెల్లూరుజిల్లా 37-12-0
గండవరం బోర్డు హైస్కూలు విద్యార్థులు, రెండవదఫా హెడ్మాస్టర్ ద్వారా (వయా) కోవూరు 75-0-0
బిట్రగుంట రైల్వే స్కూలు బిడ్డల వసూళ్లు హెడ్మాస్టర్ శ్రీ యం. హనుమంతరావు ద్వారా 12-0-0
విశ్వబ్రాహ్మణ సంఘం శ్రీ జె వీరభద్రాచార్యులు వసూళ్లు శివాలయం వీధి, బెజవాడ 25-0-0

ఇందులో:-శ్రీ ఏ. అప్పారావు 5-0-0, శ్రీ వీరభద్రాచారి 5-0-0, శ్రీ యం. జి. రాజు 5-0-0. డాక్టర్ టి. సూర్యప్రకాశరావు 5-0-0, శ్రీ పి. అప్పారావు 5-0-0 చేరివున్నవి

రాపూరు పంచాయతీబోర్డు ప్రెసిడెంట్ ద్వారా 116-0-0
హాదిలి క్లబ్ సభ్యుల వసూళ్లు 30-7-0

ఇందులో శ్రీ వి. కె నరసింహారావు 10-0-0, శ్రీ వి. వెంకటేశ్వర్లు 10-0-0, శ్రీ ఎ. వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ హెచ్. రఘురామాచారి 5-0-0 చేరివున్నవి.

హోలవరం ప్రజా-సోషలిస్టుపార్టీ వసూళ్లు, కార్యదర్శిద్వారా 16-4-0
శ్రీ నాగినేని రంగయ్య వసూళ్లు దగ్గుపాడు 10-0-0
శ్రీ డి. సుబ్బారావు, బందరు 5-0-0
హేమలత ఎంప్లాయిస్ యూనియన్ పెదకాకాని, గుంటూరు జిల్లా 60-0-0
శ్రీ ఎస్. రామకృష్ణారావు, రైలుపేట, గుంటూరు 10-8-0
శ్రీ బి. వి కన్నా, మామిడేరు, ఆమెచూర్ డ్రమెటిక్ కంపెనీ 8-7-0
శ్రీ ఆవేటపల్లి కనకలింగేశ్వరరావు కాకుమాను 5-0-0
బోర్డు ప్రాథమిక పాఠశాల మీనవిల్లూరు, హెడ్మాస్టర్‌గారి వసూళ్లు 10-0-0

ఇందులో శ్రీ పి. రాజగోపాలం 5-0-0 చేరివున్నవి.

సరస్వతీ పాఠశాల సర్కిల్‌పేట, బందరు ఉపాధ్యాయులు, విద్యార్థులు 8-0-0
పకీరు గుమస్తాల సంఘం, విశాఖపట్నం 32-0-0
బోర్డు ఎలిమెంటరీ స్కూలు, వక్కలంకగడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు 7-4-0
శ్రీ ఎ. వెంకటరెడ్డి, గ్రామ మునసబు, కొత్తపల్లి, 5-0-0
హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు, రైలుపేట, రేపల్లె విద్యార్థులు, ఉపాధ్యాయులు 38-0-0
హిందూ హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు, ఆడవుల దీవి విద్యార్థులు, ఉపాధ్యాయులు. 13-0-0
షా గోనదాస్ అమిచంద్, దుగ్గిరాల 11-0-0
శ్రీ భాగవతుల వెంకట్రామశర్మ, కొల్లూరు 26-0-0
శ్రీరామ స్పోర్ట్స్ క్లబ్ వి. హెచ్. స్కూల్, నిడదవోలు 21-0-0
మల్లయ్యపాలెం విద్యార్థులు (వయా ప్రత్తిపాడు గుంటూరు) శ్రీ వి. సూరారెడ్డి ద్వారా 182-0-0

ఇందులో:—శ్రీ కార్యూరు సుబ్రహ్మణ్యం 10-0-0, శ్రీ వణుకూరు దండారెడ్డి 10-0-0, శ్రీ భవనం పిచ్చిరెడ్డి 5-0-0, శ్రీ వజ్రాల సాంబిరెడ్డి 5-0-0, శ్రీ వణుకూరు సూరారెడ్డి 5-0-0, శ్రీ ఏకా బుచ్చయ్య 5-0-0, శ్రీ వజ్రాల కోటిరెడ్డి 5-0-0, శ్రీ పిడవర్తి వెంకటప్పారెడ్డి 5-0-0, శ్రీ కాకుమాను పిచ్చిరెడ్డి 5-0-0 చేరివున్నవి.

వేల్పూరు పంచాయతీబోర్డు అధ్యక్షుని ద్వారా 50-0-0
శ్రీ వి. వెంకటరత్నం, ఏలూరు 5-0-0
ఇందుపల్లి బోర్డు హైస్కూల్ ఉపాధ్యాయులు, హెడ్‌మాస్టర్ ద్వారా 67-5-0
చౌటపల్లి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి ద్వారా 40-0-0
శ్రీ కొత్తగుండ్ల అప్పారావు, గంపలగూడెం 10-0-0
శ్రీ కొత్తగుండ్ల పిచ్చయ్య, గంపలగూడెం 5-0-0
శ్రీ జె. సుబ్బారావు, 4 వ ఫారం బి. బి. హెచ్. స్కూలు, కొండపల్లి వసూళ్లు 10-9-0
హెచ్ నెం 1,428 దు విమ్మగడ్డ క్రెడిట్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ శివరామయ్యగారి ద్వారా 19-2-0
శ్రీ ఘంటసాల లక్ష్మీ నరసింహం యార్లగడ్డ 25-0-0
శ్రీ గన్నవరపు శరభలింగం, (గుడివాడ) వసూళ్లు 15-12-0

ఇందులో ఆయన సొంత విరాళం 11-0-0 చేరివున్నది.

శ్రీ పి. అప్పారావు, మద్రాసు హెయిర్ కటింగ్ సెలూన్, గవర్నర్ పేట, విజయవాడ 6-0-0
శ్రీ కె. శ్రీహరిరావు, లోకో ఫోర్మన్ ఆఫీస్, సదరన్ రైల్వే విజయవాడ. 10-0-0
విజయవాడ నార్తరన్ రేంజి [illegible] నల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ [illegible] పల్ కౌన్సిల్స్ అండ్ [illegible] బోర్డ్సు సిబ్బంది శ్రీ ఎ. రావుగారి ద్వారా
శ్రీమతి కొర్ల లక్ష్మీదేవమ్మ, మోదుకూరు. 6-0-0
శ్రీ వి. శ్రీనివాసాచార్యులు, పోస్టు ఆఫీస్, మచిలీపట్నం. 6-0-0
తెనాలి అర్బన్ బ్యాంకి లిమిటెడ్ కార్యదర్శి ద్వారా. 24-10-0
చిట్టి ఆస్పత్రి సిబ్బంది, కొత్తపేట తెనాలి 14-8-0
తురిమెళ్ళ గోదావరి వరద బాధితుల సహాయ సంఘం 40-4-0
శ్రీ భాగవతుల జనార్దనమూర్తి, కొల్లూరు, గుంటూరుజిల్లా 25-0-0
శ్రీ కె జయరామయ్యగారి బీడీఫ్యాక్టరీ కార్మికులు కాళహస్తి, శ్రీ ఎం. మునిరత్నంగారిద్వారా 10-0-0
శ్రీమతి ఎన్. సీతాలక్ష్మమ్మ, బెంగుళూరు 10-0-0
సెయింట్ గ్జేవియర్స్ స్కూలు ముట్లూరు, విద్యార్థులు, ఉపాధ్యాయులు 38-0-0
శ్రీ దేవులపల్లి చెంచయ్య కంట్రాక్టర్ గంగాపాలెం 5-0-0
హనకహాల్ పంచాయతీ బోర్డు అధ్యక్షుని ద్వారా 50-0-0
శ్రీ గరికిపాటి నాగవరప్రసాద్. అమృతలూరు 5-0-0
దక్షిణవీధి విద్యార్థులు దావలి శ్రీ ఎస్. సాంబశివరావుగారి ద్వారా 6-10-0
ఒక గుప్తదాత, చిత్తూరు 20-0-0
శ్రీ ఎ. ఉమ్మయ్యచెట్టి ఎంబోయి గ్రామం 5-0-0
శ్రీ ప్రతాప్‌క్లబ్, కల్యాణదుర్గం కార్యదర్శిద్వారా 5-0-0
మెరగుంట్ల గ్రామంలో శ్రీ జి. కె. శర్మగారి వసూళ్లు రెండవ దఫా 12-12-0
శ్రీ ఎల్. సింగరప్ప, రామవిలాస్, తిమ్మంచెర్ల 5-0-0
ఉపాధ్యాయ సంఘం కేంద్రం, ఆలూరు 10-0-0
శ్రీ ఏ. పేద్రా జా. పి. దత్తు. డి. సూపర్‌వైజర్ గుత్తి 10-0-0
బళ్లారి, పోర్టు మునిసిపల్ ఎలిమెంటరీ స్కూలు బాలబాలికలు, హెడ్‌మిస్ట్రెస్ మేరీ సామ్యుయల్ ద్వారా 6-8-0
రాపుగిరి గ్రామంలో చిరంజీవి సంజీవరాయులు వసూళ్లు 12-2-0
శ్రీ ఎస్. వెంకట్రామన్న, స్పెషల్ అగ్రికల్చరల్ డిమాన్‌స్ట్రేటర్ చంద్రగిరి 5-0-0
శ్రీ పి. చెంచుకృష్ణయ్య, సానంపూడి గ్రామం 5-0-0
షేక్ పెదగాలిబ్ సాహెబ్ బస్ కంట్రాక్టర్, అమరావతి వసూళ్లు 18-0-0
కొండంగి విద్యార్థుల వసూళ్లు 21-0-0
శ్రీ పేరోటు రామారావు, 10-0-0

(మిగతా 5

# ప్రపంచ ప్రధాన సమస్యల పరిష్కారావకాశాలు

## ప్రస్తుత ఆశాపూరిత వాతావరణంలో ఇనుమడించినట్టు విజయలక్ష్మి అభిభాషణ

### అందరి సహకారానికై సమితి కొత్త అధ్యక్షురాలి విజ్ఞప్తి

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబరు 15— ప్రస్తుతం ప్రపంచాన్ని కల్లోలపరుస్తున్న కొన్ని క్లిష్ట సమస్యల పరిష్కారానికి, ఉద్రిక్త పరిస్థితిని చక్కబరచడానికి అనుకూలమైన ఆశావహ వాతావరణంలో ఇప్పుడు జనరల్ అసెంబ్లీ ప్రస్తుత సమావేశం ప్రారంభమైందని శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నేడు అధ్యక్షురాలుగా ఎన్నుకోబడడంలోనే అసెంబ్లీలో ఉపన్యసిస్తూ చెప్పింది.

ఆమె ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నది:

"కొరియాలో సాధించబడిన యుద్ధవిరమణ మిత్రరాజ్యసమితి సాధించగల ఘనతర విజయాలకు నాంది కాగలదని మనమందరం హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము.

"జనరల్ అసెంబ్లీ మహత్తర కార్యాలను నిర్వహించవలసివుంటుంది అవిప్పుడూ క్లిష్టమైనవై వుంటాయి. అయితే వాటితోపాటు ఘనవిజయాల సాధనకు మహత్తర అవకాశాలు కూడా వుంటూ వుంటాయి.

"ప్రస్తుత సమావేశం ఆశాపూరిత వాతావరణంలో ప్రారంభమౌతున్నందున ఇట్టి అవకాశాలు ఇతోధికంగా వుండగలవనడానికెట్టి సందేహం లేదు.

"కొరియా రాజకీయ సమావేశ కార్యకలాపాలను ప్రపంచదేశాలన్నీ కూడా అమిత శ్రద్ధాసక్తులతో పరిశీలిస్తూ, అవి ఫలప్రదం కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నవి.

"శాంతికి భంగం కలిగినప్పుడు దానిని పునస్థాపించడమే కాక, శాంతికి ఉపద్రవం కలగకుండా నివారించడం సమితి ముఖ్య కర్తవ్యమని నేను వేరే చెప్పనవసరంలేదు

"కనుక, ప్రపంచ శాంతి భద్రతలకు ప్రమాదం ఏర్పడడానికి ప్రాథమిక కారణాలను తొలగించడానికి మనం కృషిచేయాలి ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న జాతీయోద్యమాలు ఫలప్రదం కావడానికి తగుచర్యలు తీసుకోబడాలి.

"కొన్ని ప్రభుత్వాలు పట్టుదలతో అమలు జరుపుతున్న జాతివివక్షణ విధానాలను మాపుమాపడం,ద్వారా జాతిసంఘర్షణలు విజృంభించకుండా నివారించడానికి మనం గట్టిప్రయత్నం చేయడం మిక్కిలి అవసరం.

"నేడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అవిద్యా రోగదారిద్ర్యాలను నిర్మూలించడానికి [illegible]కోవాలి.

[illegible]ప్రకమునైన కొత్త మారణ[illegible]ంచబూనడంకంటె ఇప్పటికే ఆయనా విస్ఫోటించింది, పారిశ్రామిక సంపద శాస్త్రవిజ్ఞానం నిర్మాణాత్మకంగా మానవజాతి అభ్యుదయానికై వినియోగించబడేటట్టు చేయాలి. సుస్థిర శాంతి రక్షణకు, ప్రపంచ ప్రజల జీవనవ్యయ ప్రమాణాలను అభివృద్ధి పరచడానికి పరస్పర సహకారంతో కృషి చేయడం మనం నేర్చుకోవాలి. ఇదే సంగ్రహంగా చెప్పాలంటే, మహత్తరమైన ఈ మిత్రరాజ్యసమితిపట్ల మానవజాతి గౌరవ విశ్వాసాలు ఇనుమడించడానికి అనువైన చర్యలన్నింటిని మనం తీసుకోవాలి.

నేటి సమావేశాన్ని ప్రారంభిస్తూ అధ్యక్ష పదవినుంచి విరమిస్తున్న మిస్టర్ లెస్టర్ పియర్సన్ ఇలా అన్నాడు:

"క్రిందటి జనరల్ అసెంబ్లీ సమావేశం వలెనే ప్రస్తుత సమావేశం కూడా కాలనీ దేశాల సమస్యను, జాతి వివక్షణ సమస్యను ప్రధానంగా ఎదుర్కొనవలసివున్నది. ఇవి అత్యంత సున్నితమైన క్లిష్ట సమస్యలని నేను చెప్పనక్కరలేదు. మన బుద్ధి కుశలతనంతను వినియోగించి వీటిని పరిష్కరించడానికి మన ప్రయత్నాలను కొనసాగించాలి.

"ఈ అసెంబ్లీ సమావేశం తాను చేయగల నిర్ణయాలు, చర్యలద్వారా, ప్రపంచ రాజ్యాలమధ్య పరస్పర సహకారభావం ఇనుమడించేటట్టు చేయగలదని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను."

మిత్రరాజ్యసమితి కార్యాలయాన్ని దక్షతతో నిర్వహించిన మాజీ సెక్రటరీ-జనరల్ మిస్టర్ ట్రిగ్వేలీకి, ప్రస్తుతం పదవిలో వున్న మిస్టర్ డాగ్ హామర్ షెల్డ్కు ఆయన జోహారు లర్పించారు.

మిస్టర్ పియర్సన్ ఈ క్రింది తొమ్మిది దేశాలకు సభ్యత్వంతో జనరల్ అసెంబ్లీ క్రెడెన్షియల్స్ కమిటీనినియమించాడు: క్యూబా, ఐస్లెండ్, ఇండొనీసియా, న్యూజిలెండ్, పెరూ, సిరియా, రష్యా, బ్రిటన్, అమెరికా.

### ప్రెసిడెంట్ ప్రసాద్ అభినందనాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16—మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలుగా ఎన్నుకోబడినందుకు అభినందిస్తూ శ్రీమతి లక్ష్మీ పండిట్కు ఒక సందేశం పంపుతూ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ఆమె ఎన్నిక వల్ల భారతదేశం గౌరవించబడిందని పేర్కొన్నారు.

### అమెరికా జోహార్లు

న్యూయార్క్, సెప్టెంబర్ 16—"జనరల్ అసెంబ్లీకి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అధ్యక్షురాలుగా ఎన్నుకొనబడడంతో ఇండియా మిత్రరాజ్యసమితినుంచి లభించగల మహోత్కృష్ట గౌరవాన్ని పొందగల్గిందని" నేడు "న్యూయార్క్ టైమ్స్" పత్రిక జోహారు లర్పించింది.

"శ్రీమతి విజయలక్ష్మి అధ్యక్షత క్రింద ఈ యేడు జనరల్ అసెంబ్లీ ఘనతర విజయాలను సాధించగలదని ప్రపంచం ఆశతో ఎదురుచూస్తున్నది. ఈ [illegible] బాధ్యతా నిర్వహణలో ఆమె కృతకృత్యురాలు కావాలని కోరుతున్నా"మని కూడా ఈ పత్రిక పేర్కొన్నది.

### సింహళం హర్షం

కొలంబో, సెప్టెంబర్ 16—సింహళానికి పొరుగు రాజ్యమైన ఇండియా ప్రతినిధి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలుగా ఎన్నుకొనబడినందుకు తమ ప్రభుత్వం మిక్కిలి హర్షిస్తున్నదని లంక విదేశాంగ కార్యాలయానికి చెందిన ఒక ప్రతినిధి నేడు విశదం చేశాడు.

## సమితి సంఘాలకు అధ్యక్షుల ఎన్నిక

మిత్రరాజ్య సమితి కార్యాలయం, సెప్టెంబర్ 16—మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నేడు సమితి రాజకీయ సంఘానికి మిస్టర్ ఫెర్నాండ్ వాన్ లాంగెన్ హోవ్ (బెల్జియం) ను అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నది.

ఈ పదవికి మిస్టర్ లాంగెన్హోవ్తో మరెవరూ పోటీ చేయలేదు.

సమితి ప్రత్యేక రాజకీయ సంఘానికి డాక్టర్ మిగుయెల్ రాఫేల్ (ఎల్ సాల్వడార్) అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. ఈ ఎన్నిక కూడా ఏకగ్రీవంగానే జరిగింది.

తక్కిన ఉపసంఘాలకు జనరల్ అసెంబ్లీ ఈ క్రిందివారిని అధ్యక్షులుగా ఎన్నుకొన్నది:

యూగోస్లావియా ప్రతినిధి మిస్టర్ లియో

(మిగతా 2 వ కాలంలో)

(3 వ కాలం తరువాయి)

మేక్స్ సమితి ఆర్థిక వ్యవహారాల సంఘానికి అధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు. ఈయనకు అనుకూలంగా 51 వోట్లు, ఈయనతో పోటీ చేసిన చెకోస్లోవేకియా ప్రతినిధి మిస్టర్ జేరి నోసెక్కు తొమ్మిది వోట్లు వచ్చాయి.

సమితి సాంఘిక వ్యవహారాల సంఘానికి అధ్యక్షుడుగా డాక్టర్ జార్జి ఎఫ్. డేవిడ్సన్ (కెనడా), ధర్మకర్తృత్వ సంఘానికి అధ్యక్షుడుగా వెనిజులా ప్రతినిధి డాక్టర్ శాంటియాగో పెరెజ్, సమితిబడ్జెట్టు సంఘం అధ్యక్షపదవికి మిస్టర్ ఆలీ ఖలీదీ (ఇరాక్), న్యాయశాస్త్రసమస్యల సంఘం అధ్యక్షపదవికి పోలెండ్ప్రతినిధి మిస్టర్ జూలియస్ కాక్-సూచి ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.

జనరల్ అసెంబ్లీకి ఉపాధ్యక్షులుగా ఈ క్రింది ఏడు దేశాల ప్రతినిధులు ఎన్నుకోబడ్డారు. అమెరికా (57 వోట్లు), బ్రిటన్ (55 వోట్లు), ఫ్రాన్సు (54 వోట్లు), రష్యా (48 వోట్లు), చైనా (46 వోట్లు), మెక్సికో (48 వోట్లు), ఇస్రాయెల్ (37 వోట్లు).

### సారథ్య సంఘం

మిత్రరాజ్య సమితికి చెందిన ఏడు ఉపసంఘాల అధ్యక్షులు, జనరల్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఏడుగురు సమితి సారథ్య సంఘంలో సభ్యులుగా వుంటారు. దీనికి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలే అధ్యక్షత వహిస్తుంది.

ఈ ఎన్నికలు పూర్తిఅయిన పిమ్మట అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశాన్ని రేపటికి వాయిదా వేసింది.

## పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగం అసలు వాయిదా

(జమీర్ సిద్దికీ పాకిస్తాన్లోని "ఆంధ్రప్రభ" విలేకరి) కరాచీ, సెప్టెంబర్ 16—పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగం గురించి రేయుండా వాయిదా వేయబడగల సూచనలు కానవస్తున్నవి.

నేటి సాయంత్రం నూరుల్ అమీన్తోను, ఇతర తూర్పు బెంగాల్ ముస్లిం లీగ్ కౌన్సిల్ సభ్యులతోను టెలిఫోన్లో మాట్లాడుతూ తాత్కాలిక రాజ్యాంగాన్ని తొందరగా అమలు జరపాలని తానేమీ హడావిడి పడడం లేదని పాకిస్తాన్ ప్రధాని మహమ్మద్ ఆలీ వారికి హామీ యిచ్చినట్టు తెలుస్తున్నది.

తాత్కాలిక రాజ్యాంగంనుంచి తమ అభిప్రాయమేమిటో వివరించడానికి తూర్పు బెంగాల్ ప్రతినిధులకు తప్పకుండా అవకాశమివ్వగలనని కూడా ఆయన హామీ నిచ్చాడట

నేటి ఉదయం ఢాకాలో సమావేశమైన ముస్లిం లీగ్ కౌన్సిల్ పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగాన్ని ప్రతిఘటిస్తూ తీర్మానించింది.

తాత్కాలిక రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న విధానానికి తీవ్రంగా నిరసన తెలిపి తూర్పు బెంగాల్ ప్రతినిధులు ఈ రాజ్యాంగాన్ని అడుగడుగునా ప్రతిఘటించగలరని కూడా ఈ తీర్మానంలో పేర్కొనబడింది. ఢాకాలో సమావేశమైన ముస్లిం లీగ్ కౌన్సిల్ అసలు పాకిస్తాన్కు కొత్తగా తాత్కాలిక రాజ్యాంగంతో పనిలేదని సవరించబడిన 1935 నాటి ఇండియా ప్రభుత్వ చట్టం తాత్కాలిక రాజ్యాంగంగా ఉపకరిస్తున్నదని కూడా పేర్కొన్నది రాజ్యాంగ సభ అసలు రాజ్యాంగాన్ని వచ్చే జూన్లోగా తయారుచేయాలని సూచించింది

కాశ్మీర్ సమస్యపై సుదీర్ఘ తీర్మానం ఒకటి చేస్తూ, కాశ్మీర్ అంతరంగిక వ్యవహారాలలో ఇండియా జోక్యం కలిగించుకొనరాదని హెచ్చరించింది. సెక్రెటేట్ జరగకుండా చేయడానికి అది అవరోధాలు కల్పిస్తున్నదని కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14—పారిశ్రామిక కార్మికులకు గృహాలు నిర్మించే ప్రణాళికలను మంజూరు చెయ్యడం ఇండియాప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, యజమానులు, వర్కర్ల సహకార సంఘాలు సమర్పించిన ప్రణాళికలలో ఇప్పటికి 34,55,775 రూపాయల ప్రణాళికలను మంజూరు చేసింది ఇవి 1953-54 సంవత్సరానికి చెందినట్టివి.

## కాశ్మీర్ టెలిగ్రాఫ్ శాఖపై అజమాయిషీ

### ఇండియా ప్రభుత్వం స్వీకారం

శ్రీనగర్, సెప్టెంబర్ 16—కాశ్మీర్లోని టెలిగ్రాఫ్ శాఖపై అజమాయిషీని ఇండియా ప్రభుత్వం నేడు స్వీకరించింది.

ఇండియా ప్రభుత్వం పోస్టు, టెలిగ్రాఫ్ శాఖల డైరెక్టర్-జనరల్ హెచ్. యల్. జె రాత్ నేటి ఉదయం కాశ్మీర్ అభివృద్ధి శాఖామంత్రి శ్యాములాల్ వర్ధనుంచి ఈ శాఖను అప్పగింత పెట్టుకున్నారు.

### అబ్దుల్లా విడుదల ఇంతలో జరగదట

శ్రీనగర్, సెప్టెంబర్ 15—కొత్త మంత్రివర్గంపై విశ్వాసాన్ని ప్రకటిస్తూ జాతీయ మహాసభ చేసిన తీర్మానంపై ముఖ్యమంత్రి బక్షీ గులాం మహమ్మద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా అబ్దుల్లా సముచితంగా వ్యవహరించజాలకపోయినాడని, కాశ్మీర్ స్టేట్కు శ్రేయస్కరమైన విధానాలను రూపొందించజాలకపోయినందున అబ్దుల్లా వైఫల్యంలో ఆయన సహచరులకు కూడా పాలున్నదని అన్నాడు.

అబ్దుల్లా రాజకీయ కార్యక్రమం దేశానికి మహోపద్రవకరమైనందున మనం విడిపోవడం మంచిదని చెప్పి, ఈ పరిస్థితులు మారకుండా వున్నంతకాలం షేక్ అబ్దుల్లా జైలులోనే వుండగలడని, ఆయన విడుదల దేశానికి ఉపద్రవకరం కాగలదు కనుకనే ఇలా నిర్ణయించబడిందని కూడా అన్నాడు.

## తుంగభద్ర ప్రాజెక్టు కాల్వల సర్కిల్ రద్దు

### మద్రాసు ప్రభుత్వం నిర్ణయం

మద్రాసు, సెప్టెంబర్ 16—సెప్టెంబర్ 30 వ తేదీ మధ్యాహ్నంనుంచి తుంగభద్ర ప్రాజెక్టు కాల్వల సర్కిల్ను మద్రాసు ప్రభుత్వం రద్దుచేస్తున్నది. ఈ సర్కిల్లో కన్నడ భాగాలకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు హోస్పేటలోని సూపరింటెండింగ్ ఇంజనీర్కు ఆంధ్ర భాగానికి ఆంధ్ర చీఫ్ ఇంజనీర్తోను జరపవలసి వుంటుంది ఆఫీసు పనులు పూర్తిచేయడానికిగాను సెప్టెంబర్ 21 వ తేదీనుంచి ఆఫీసును మూసివేసినట్టు పరిగణిస్తారు. ఈ సర్కిల్కు సంబంధించిన డివిజనల్ ఆఫీసులనుకూడా సెప్టెంబర్ 30 వ తేదీనుంచి రద్దుచేస్తున్నారు.

### మైసూరు ప్రభుత్వం ధోరణి

బెంగుళూరు, సెప్టెంబర్ 15—నేడు మైసూరు ముఖ్యమంత్రి గదిలో మైసూరు బళ్ళారి తాలూకాల శాసన సభ్యులు, అధికారుల సమావేశమై తుంగభద్ర ప్రాజెక్టు భవిష్యత్ సమస్యలను గురించి చర్చలు జరుపుకున్నారు ప్రాజెక్టు మేనేజిమెంట్పై మైసూరుకు పూర్తి కంట్రోల్ వుండాలని, అది సాధ్యం కానప్పుడు, కంట్రోలు అధికారాలు మైసూరు, ఆంధ్రరాష్ట్రాలకు వుండాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేయబడినవట.

ఈ చర్చలలో మంత్రులు శ్రీ ఎ. జి రామచంద్రరావు, శ్రీ కె. మంజప్ప, బళ్ళారి స్పెషల్ ఆఫీసరు శ్రీ కె. శేషగిరిరావు, చీఫ్ ఇంజనీర్లు, బళ్ళారి శాసనసభ్యులు శ్రీ శేషప్ప, శ్రీ పరమేశ్వరప్ప శ్రీ కోటూర్ గౌడగార్లు పాల్గొన్నారు.

తుంగభద్ర హైడల్ పవర్స్కీము విషయంలో మైసూరులోని ప్రాజెక్టు ఖర్చు కంటె నాలుగురెట్లు అధికంగా తుంగభద్రలో విద్యుత్ ఉత్పత్తికి ఖర్చుకాగలదు కనుక మైసూరుకు అది లాభప్రదం కాగలదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారట కూడా.

## "నా ఎన్నికవల్ల భారత దేశమే గౌరవించబడింది"

### శ్రీమతి విజయలక్ష్మి అభిభాషణ

న్యూయార్క్, సెప్టెంబర్ 16—తన ఎన్నికను మహిళగా తనకు వ్యక్తిగతంగా జరిగిన గౌరవంగాకాక భారతదేశానికి జరిగిన అఖండ సన్మానంగా తాను పరిగణిస్తున్నానని, నేడిక్కడ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షురాలుగా ఎన్నుకోబడడంతోనే శ్రీమతి విజయలక్ష్మి పండిట్ అభిభాషించింది.

ప్రపంచంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 200 మంది పత్రికా విలేకరులతోకూడిన గోష్ఠిలో ప్రసంగిస్తూ, ఆమె ఇంకా క్రింది విధంగా పేర్కొన్నది:

"ఈ ప్రపంచ సంస్థకు అధ్యక్షురాలుగా నేను ఎన్నుకొనబడడంతో మహిళా ప్రపంచానికి పెద్ద గౌరవం జరిగినట్లు నేను భావించడంలేదు. సమితి ప్రతినిధులు నన్ను ఎన్నుకొన్నందుకు నేను వారికి కృతజ్ఞత తెల్పుతున్నాను; గర్విస్తున్నాను కూడా.

"అయితే, మహిళలకు వారు మహిళ అనే కారణంతో ప్రాముఖ్య మివ్వబడడం నేను పరిగణనలోనికి తీసుకొనబోను నా ఎన్నికవల్ల మహిళాలోకంకాక నా దేశం గౌరవించబడిందని నేను భావిస్తున్నాను.

"మా భారతదేశంలో మేము కొన్ని లక్ష్యాల సాధనకై కృషిచేస్తున్నాము. అవి స్త్రీపురుషులకు సమానంగా చెందినట్టివి. ఈ విషయమే అంతర్జాతీయ రంగానికి సయితం వర్తిస్తుంది

"మిత్రరాజ్యసమితి ప్రయోజనాలను, సూత్రాలను ఫలప్రదం చేయడమే నేను ఇక్కడకు రావడంలో ఉద్దేశమని స్పష్టం చేయదల్చుకున్నాను. వివాదాస్పదములైన ప్రకటనలను, ప్రసంగాలను, సూచనలను గురించి నేను చర్చించదల్చుకోలేదు కనుక, అట్టి చర్చకు భారతీయని అసెంబ్లీ అధ్యక్షురాలుగా నా పదవికి సంబంధించిన ప్రశ్నలను మీరు అడిగితే నేను సంతోషపూర్వకంగా వాటికి సమాధానం చెప్పగలను.

"ఇంకా అపరిష్కృతంగా నిలిచి వున్న అనేక సమస్యలు ఇప్పుడు జనరల్ అసెంబ్లీ ఎజెండాలో వున్నవి వీటిపై అమిత ఓరిమితో, పరస్పర సామరస్యంతో చర్చలు జరిపి, బహుశా వీటిలో కొన్నిటినైనా పరిష్కరించగలమని ఆశిస్తున్నాను"

మిత్రరాజ్యసమితి ప్రతినిధివర్గాల మధ్య విభేదాలు ఏర్పడితే వాటిని తొలగించి, వాటి మధ్య ఒక సమాధానం కుదిరేటట్టు చేయడం అధ్యక్షురాలుగా మీ విద్యుక్త ధర్మాలలో ఒకటి అని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించగా

"అధ్యక్షురాలుగా ఎవరువుండేవారికి అది విధాయక ధర్మం కాగలదనే నా అభిప్రాయ" మని ఆమె సమాధాన మిచ్చింది.

జనరల్ అసెంబ్లీ ప్రస్తుత సమావేశంలో, కొరియా శాంతి సమావేశంలో ప్రాతినిధ్యం వంటి వివాదగ్రస్త సమస్యలు తిరిగి చర్చకు రేకెత్తించబడగలవా? అని ప్రశ్నించగా జవాబు చెప్పడానికి ఆమె నిరాకరించింది

### ఆశాపూరిత వాతావరణం

శ్రీమతి విజయలక్ష్మి ఇంకా యిలా అన్నది:

"జనరల్ అసెంబ్లీ ప్రస్తుత సమావేశం ఆశాపూరితమైన వాతావరణంలో ప్రారంభమౌతున్నది. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఉద్రిక్త పరిస్థితిని చాలావరకు తొలగించడానికి, కొన్ని విషమ సమస్యలను పరిష్కరించడానికి అనువైన అవకాశాలు కానవస్తున్నవి.

"1950 నుంచి కొరియాలో కొనసాగిన యుద్ధం ఇప్పుడు విరమించబడింది దీనితో దూరప్రాచ్య సమస్యల పరిష్కారానికి, తద్వారా సుస్థిర ప్రపంచ శాంతిసాధనకు మార్గం నిష్కంటకం చేయబడింది.

"కొరియాలో యుద్ధవిరమణ మిత్రరాజ్య సమితి ఘనతర విజయాలను సాధించడానికి నాంది కాగలదని మన మందరం ఆశిస్తున్నాము.

"ప్రపంచంలోనితనేక ప్రాంతాలలో శాంతికి ముప్పు తెచ్చిపెట్టగల విధంగా కొనసాగుతున్న వివాదాలను, అశాంతి ప్రబలడానికి గల ప్రాథమిక కారణాలను గురించి ఇప్పుడు శ్రద్ధగా చర్చించవలసి వున్నది. జనరల్ అసెంబ్లీకి తాత్కాలికంగా ఏర్పాటు చేయబడిన ఎజెండాలో ఇందుకు చక్కని అవకాశాలు కల్పించబడివున్నవి.

"వివిధ ప్రపంచ ప్రాంతాలలో పెల్లుబుకుతున్న జాతీయోద్యమాలు ఫలప్రదం కావడానికి మనం తగు సంతృప్తికరములైన చర్యలను ఇప్పుడు తీసుకోవలసివున్నది. సర్వ విధ్వంసకములైన మహా మారణాయుధాలను నిర్మించబూనడంకంటె ఇప్పు డున్నవాటిని నిషేధించడానికి మనం గట్టిగా ప్రయత్నించాలి. సుస్థిరప్రపంచ శాంతిరక్షణకు, ప్రపంచ ప్రజల జీవనవ్యయప్రమాణాన్ని హెచ్చించడానికి పరస్పర సహకార పూర్వకంగా కృషి చేయడం మనం నేర్చుకోవాలి.

"నేను పైన పేర్కొన్న సమస్యల పరిష్కార కృషి ప్రస్తుత జనరల్ అసెంబ్లీ సమావేశంలో కొంతవరకు ముందుకు సాగినా, అది చరిత్రార్హమై తన దివిత్వంవల్ల మానవజాతి హృదయంలో కొత్త ఆశలు చిగురించగలవనడానికెట్టి సందేహం లేదు. ఈ మహోన్నత పదవిని ప్రసాదించడం ద్వారా నాపై వుంచబడిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి నేను శక్తి వంచన లేకుండా కృషి చేయగలను.

### ప్రత్యేక రాజకీయ సంఘం

అధ్యక్ష పదవిని స్వీకరించడంతోనే శ్రీమతి విజయలక్ష్మి సమితి రాజకీయ సంఘానికి తోడు ప్రత్యేక రాజకీయ సంఘాన్ని నియమించడం అవసరమో, కాదో నిర్ణయించవలసిందిగా జనరల్ అసెంబ్లీని కోరింది. ఇదే ఆమె అధ్యక్షురాలుగా తీసుకున్న తొలిచర్య.

సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా తమ అభిమతాన్ని తెల్పగా, ప్రత్యేక రాజకీయ సంఘాన్ని నియమించడానికి జనరల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు ఆమె ప్రకటించింది.

అంతట, అసెంబ్లీ సమావేశాన్ని ఆమె మరుసటికి వాయిదా వేసింది.

## మిత్రరాజ్యసమితిలో చైనా సభ్యత్వ సమస్య

### వచ్చే యేడికి వాయిదా వేయడానికి జనరల్ అసెంబ్లీ నిర్ణయం

మిత్రరాజ్య సమితి కార్యాలయం, సెప్టెంబర్ 15—మిత్రరాజ్య సమితిలో చైనా సభ్యత్వ సమస్యను వచ్చే సంవత్సరం వరకు వాయిదా వేయడానికి నేడిక్కడ ప్రారంభమైన జనరల్ అసెంబ్లీ ఎనిమిదవ సమావేశం నిర్ణయించింది

ఈ నిర్ణయానికి అనుకూలంగా 44 వోట్లు, వ్యతిరేకంగా 10 వోట్లు వచ్చాయి. ఐదు రాజ్యాలు తటస్థం వహించాయి.

సమితిలో చైనా స్థానాన్ని పెకింగ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యమివ్వాలని సోవియట్ ప్రతినిధి మిస్టర్ ఆండ్రే విషిన్స్కీ ప్రతిపాదించినమీదట, ఈ సమస్యపై అమెరికా చేసిన ప్రతిపాదనపై జరిగిన వోటింగు ఫలితంగా పై నిర్ణయం చేయబడింది.

ఆమోదించబడిన అమెరికన్ నిర్ణయాన్ని బ్రిటన్ బలపరిచింది.

దీనికి వ్యతిరేకంగా వోటుచేసిన దేశాలు ఇవి: సోవియట్ రాజ్యకూటానికి చెందిన దేశాలు అయిదు, ఇండియా, ఇండొనేసియా, బర్మా, యూగోస్లావియా.

తటస్థం వహించిన రెండు దేశాలలోను ఆఫ్ఘనిస్తాన్ ఒకటి.

### రష్యా తీర్మానం త్రోసివేత

మిత్రరాజ్య సమితిలో చైనీస్ రిపబ్లిక్కు సభ్యత్వ సమస్యపై చర్చ జరగాలని సోవియట్ యూనియన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై వోటింగు తీసుకొనకుండా వుండడానికి నేడు జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది.

వోటింగు తీసుకొనరాదనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా 11 వోట్లు, అనుకూలంగా 35 వోట్లు వచ్చాయి.

## దక్షిణాఫ్రికా రాజ్యాంగ సవరణకు ప్రధాని మలాన్ ప్రయత్నం వైఫల్యం

కేప్టౌన్, సెప్టెంబర్ 16—రంగుజాతుల వోటర్ల జాబితా వ్యవస్థ మార్పుచేయడానికి మలాన్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు దక్షిణాఫ్రికా పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో ఓడిపోయింది రాజ్యాంగ సవరణకు సంబంధించిన ఈ బిల్లు శాసనం కావాలంటే శాసనసభల సంయుక్త సమావేశం దీనిని మూడింట రెండువంతుల మెజారిటీతో ఆమోదించవలసివున్నది.

ఇప్పుడు జరిగిన వోటింగ్లో 122 వోట్లు అనుకూలంగాను, 78 వోట్లు బిల్లుకు ప్రతికూలంగాను వచ్చాయి కాగా ఈ బిల్లు శాసనం కావడానికి అవసరమైన 138 వోట్లకు 16 వోట్లు తక్కువయ్యాయన్న మాట.

రంగుజాతి వోటర్లకు ప్రత్యేక జాబితాను తయారు చేయించే విషయమై ప్రభుత్వం మరొకసారి ప్రయత్నించి చూడగలదని ప్రధాని మలాన్ ఈ సమావేశంలో ప్రకటించాడు.

రంగుజాతి వోటర్లకు ప్రత్యేక జాబితా తయారు చేయించడానికి శాసనసభలు ఆమోదింపచేసిన ఒక బిల్లు చెల్లనేరదని దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే.

ఈ సందర్భంలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నాయకుడు జాకబ్ స్ట్రాస్ ప్రసంగిస్తూ, ఈ బిల్లును తాము ప్రతిఘటించదలచామని చెప్పి, ఇతరత్రా ప్రభుత్వం తన ఆశయసిద్ధికి ప్రయత్నించే యెడల ఘోరమైన విపరీతపరిణామాలు కలుగగలవని అన్నారు సుప్రీంకోర్టు అధికారాలను తగ్గించి, సెనెట్ అధికారాలను హెచ్చించే ప్రయత్నాలు జరుగుతున్నవని, ఈ పద్ధతుల అవలంబించడం వల్లనే దక్షిణాఫ్రికా పౌరులు ప్రమాదాలను ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించాడు.

## దక్షిణాఫ్రికా భారతీయుల కుటుంబాలు

### డాంగెస్ వాదాల నిరాకరణ

కేప్టౌన్, సెప్టెంబర్ 16—దక్షిణాఫ్రికా భారతీయ కాంగ్రెస్ సహాయ కార్యదర్శి మిస్టర్ యూసఫ్ కథాలియా దక్షిణాఫ్రికా భారతీయుల భార్యలు, పిల్లలు దేశంలోకి ప్రవేశించనీయకుండా మలాన్ ప్రభుత్వం తలపెట్టిన కొత్త బిల్లు ఫలితంగా కాపురాలు [illegible]మై, కుటుంబాలు చీలిపోవనే ఆశాభావాన్ని ప్రకటించాడు.

ఇది ఇలావుండగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదిస్తూ దేశీయ వ్యవహారాల మంత్రి డాక్టర్ డాంగెస్ ప్రసంగంలోని అంశాలను ఖండిస్తూ ఇండియన్ హై కమిషనర్ కార్యదర్శి కార్యాలయం ఒక ప్రకటన చేసింది.

ఈ సందర్భంలో డాంగెస్ తన ప్రసంగంలో పేర్కొన్న అంశాలన్నీ సత్యదూరములని, ఈ సందర్భంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరివల్ల భారతీయులు తమ హక్కులలో అతిప్రధానమైన వానిని కోల్పోవలసి వస్తున్నదని కూడా ఈ ప్రకటనలో పేర్కొనబడింది.

మొదట్లో దక్షిణాఫ్రికాకు ఆహ్వానించబడిన భారతీయులకు, బ్రిటిష్వారితో సమాన హక్కులు వాగ్దానం చేయబడినవని కూడా ఈ ప్రకటనలో గుర్తుకు తీసుకురాబడింది.

### మిత్రరాజ్యసమితికి దక్షిణాఫ్రికా అసమ్మతి

న్యూయార్క్, సెప్టెంబర్ 16—దక్షిణాఫ్రికా భారతీయ సమస్యను గురించి, దక్షిణాఫ్రికా జాతి వివక్షణ విధానాలను గురించి చర్చించాలని జనరల్ అసెంబ్లీ ఎజెండాలో చేర్చినందుకు మలాన్ ప్రభుత్వం నేడు జనరల్ అసెంబ్లీ సారథ్య సంఘానికి తన అసమ్మతిని తెలియజరచింది.

అయితే దీనిపై వోటింగ్ జరగాలని దక్షిణాఫ్రికా ప్రతినిధి మిస్టర్ జూస్టే పట్టుబట్టలేదు కాని, పూర్తి ఎజెండాను ఆమోదించడానికి జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ఈ విషయమై తాను తిరిగి ప్రస్తావించగలనని ప్రకటించాడు.

ఈ సారథ్య సంఘంలో జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్తోబాటు ఏడుగురు వైస్-ప్రెసిడెంట్లు, ఏడు కమిటీల అధ్యక్షులు, సభ్యులు. సారథ్య సంఘం సమావేశంలో ఎవ్వరూ ఎట్టి అభ్యంతరం సూచించనందుననే దక్షిణాఫ్రికా భారతీయ సమస్య, జాతి వివక్షణ సమస్య కూడా ఈ ఎజెండాలో చేర్చబడాలని సిఫారసు చేయబడినవి.

ఇది దక్షిణాఫ్రికా అంతరంగిక వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవడమేనని మిస్టర్ జూస్టే అన్నాడు.

## స్టేట్స్ కౌన్సిల్కు ఎస్టేట్ సుంకాల బిల్లు

### "అర్థిక బిల్లు" అనే సర్టిఫికెట్టు లేకుండా పంపబడింది

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16—ప్రజా ప్రతినిధి సభలో ఆమోదించబడ్డ ఎస్టేట్ సుంకాల బిల్లు నేడు స్టేట్స్ కౌన్సిల్కు పంపించబడింది. అయితే, ఇదివరకు భావించబడినదానికి విరుద్ధంగా ఈ బిల్లు "అర్థిక బిల్లు"గా సర్టిఫై చెయ్యబడలేదు.

## ప్రత్యేక వివాహాల బిల్లు

### సెలెక్టు కమిటీకి పంపాలని స్టేట్స్ కౌన్సిల్లో ప్రతిపాదన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16—పార్లమెంటు ఉభయసభల సభ్యులతోకూడిన సెలెక్టుకమిటీకి ప్రత్యేక వివాహాల బిల్లును పంపించాలని ఇండియా న్యాయశాఖా మంత్రి శ్రీ బిశ్వాస్ చేసిన ప్రతిపాదనపై స్టేట్స్ కౌన్సిల్లో చర్చ ప్రారంభమయింది

ఆదిలోనే ఒక అభ్యంతరాన్ని లేవనెత్తుతూ, ఈ బిల్లు ఇండియా కన్సాలిడేటెడ్ ఫండు నుంచి కొంత వ్యయానికి మూలం అవుతుంది గనుక దీని పరిశీలనకు ముందు ప్రెసిడెంటు అనుమతి కావాలని శ్రీ పి. ఎస్. రాజగోపాల నాయుడు చెప్పారు.

ఈ అభ్యంతరం ఇదివరకే లేవనెత్తబడిందని, దానికి అప్పుడే తాను జవాబు చెప్పానని మంత్రి అన్నారు.

ఈ అభ్యంతరంలో చెప్పబడ్డ రాజ్యాంగ సూత్రం బిల్లు ఆమోదాన్ని నిషేధిస్తున్నదే గాని, పరిశీలనను కాదని శ్రీ కపూర్ అన్నారు.

ముందే అనుమతిపొందలేదన్న కారణంగా ఏ బిల్లూ రద్దు కాబోదని రాజ్యాంగం 255 వ సూత్రం చెపుతున్నది కాబట్టి ఈ ప్రతిపాదనపై పరిశీలనను తాను అంగీకరిస్తున్నానని చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణ అన్నారు.

ప్రతిపాదనపై శ్రీ బిశ్వాస్ మాట్లాడుతూ, 1872 నాటి ప్రత్యేక వివాహాల చట్టం సౌకర్యాలను అన్ని మతాలవారికి అందజేయడమే ఈ బిల్లు ఉద్దేశమని, 1952 డిసెంబర్ వరకు ఈ బిల్లు ప్రజాభిప్రాయానికి పెట్టబడిందని అన్నారు.

## ఫార్మోజాపై కఠిన చర్యలకై సమితికి త్వరలోనే బర్మా విజ్ఞప్తి

రంగూన్, సెప్టెంబర్ 15—బర్మానుంచి చైనీస్ గెరిల్లాదళాల ఉపసంహరణను సాధించడానికి ప్రస్తుతం బ్యాంగ్కాక్లో కొనసాగుతున్న నాలుగురాజ్యాల సంభాషణలు విఫలంకాగల పక్షంలో ఫార్మోజా ప్రభుత్వంపై "అత్యంత తీవ్రచర్యలను" తీసుకోవలసిందిగా బర్మీస్ ప్రభుత్వం, మిత్రరాజ్యసమితిని కోరగలదని నేడిక్కడ వెలువడిన ఒక ప్రభుత్వ ప్రకటనలో విశదం చేయబడింది.

బ్యాంగ్కాక్ చర్చలలో ఒక విధంగా ప్రతిష్టంభన ఏర్పడడానికి, సమితి నిర్ణయం అమలులోనికి రాకుండా జాప్యం జరగడానికి ఫార్మోజా ప్రతినిధులు వేస్తున్న ఎత్తులే కారణమని ఒక బర్మీస్ ప్రభుత్వ ప్రతినిధి ఆరోపించాడు.

## గోవాకు వెస్ట్ ఆఫ్రికన్ సైనిక దళాల తరలింపు

### —పోర్చుగల్ ప్రభుత్వం చర్య

నైరోబీ, సెప్టెంబర్ 15—800 మంది పోర్చుగీసు వెస్ట్ ఆఫ్రికన్ సైనికులు వచ్చే వారం గోవాకు చేరుకోగలరని నేడిక్కడ అభిజ్ఞ వర్గాలనుంచి తెలుస్తున్నది.

పోర్చుగీస్ వెస్ట్ ఆఫ్రికన్ కాలనీ అంగోలాలో సమీకరించబడిన ఈ ఆఫ్రికన్ సైనికులు "క్వాంజా" నౌమీద గోవాకు తరలించబడుతున్నారు. గోవా, పోర్చుగీస్ ఆఫ్రికన్ కాలనీల మధ్య సేనలను చేరవేయడంకోసం ఈ నౌక ప్రత్యేకంగా వినియోగించబడింది.

గోవాకు సైనికులను పంపించిన మాట నిజమేనని ఇక్కడి పోర్చుగీస్ కాన్సల్ జనరల్ డాక్టర్ జోస్ నైవా నేడు ధ్రువపరచాడు ఈ విధంగా సైనికులను పంపించడంలో పెద్ద విశేషమేమీ లేదని ఇది మామూలుగా జరిగే విషయమేనని అన్నాడు మున్ముందు గోవాకు ఇంకా హెచ్చు సైన్యం పంపబడవచ్చునని కూడా ఆయన సూచించాడు.

## పాల్ రోబ్సన్

### బ్రిటన్కు రావడానికి పాస్పోర్టు నిరాకరణ

స్వాన్సీ (వేల్స్) సెప్టెంబర్ 15—ప్రఖ్యాత నీగ్రో గాయకుడు పాల్ రోబ్సన్ బ్రిటన్లో వచ్చే నెలలో జరుగనున్న సౌత్ వేల్స్ గని కార్మికుల సంగీత వార్షికోత్సవంలో పాల్గొనడానికి వీలుండా అమెరికా విదేశాంగ శాఖ పాస్పోర్టును నిరాకరించిందని నేడు ప్రకటించబడింది.

మద్రాసు, సెప్టెంబరు 17—"యస్. యస్. డాన్ ఫోస్కా" అనే నౌక 7,682 టన్నుల బియ్యంతో జావానుంచి నిన్నరాత్రి మద్రాసు రేవు చేరింది. నౌకలో వున్న సరకు నంతనూ కేంద్రప్రభుత్వం మద్రాసు రాష్ట్రానికి కేటాయించింది.

## శ్రీ మణిలాల్ గాంధికి శిక్ష

### కారాగారవాసం చెయ్యడానికి ఆయన నిశ్చయం

జోహాన్స్బర్గ్, సెప్టెంబర్ 15—కడచిన ఫిబ్రవరి 4 తేదీ తనపై విధించబడిన 50 రోజుల జైలుశిక్షను అనుభవించడానికి కొద్ది రోజులలో పోలీసువారి స్వాధీనం కావడానికి సుప్రసిద్ధ పత్రికా రచయిత శ్రీ మణిలాల్ గాంధి నిశ్చయించినట్టు వారి న్యాయవాది మిస్టర్ యం. యస్. బ్లూమ్ నేడిక్కడ వెల్లడించారు.

గత డిసెంబర్ నెలలో శ్రీ మణిలాల్ గాంధి సాత్త్విక నిరోధోత్సవంలో పాల్గొని జర్మిస్టన్ అను ఆఫ్రికన్ స్థావరం ప్రవేశించినందుకుగాను జుల్మానా, లేదా ఖైదుశిక్ష విధించబడినారు.

మొదట శ్రీ గాంధి శిక్షపై అపీలు చెయ్యడానికి నిర్ణయించుకుని, తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని మిస్టర్ బ్లూమ్ చెప్పారు.

జర్మిస్టన్లో ప్రవేశించడానికి యత్నించిన ఉత్సవంలో పాల్గొన్న ఏడుగురు ఐరోపియనులుగాక మణిలాల్గాంధిగా రొకరు.

## ఇండియాలో విదేశీ సంస్థల లాభాలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—ఇండియాలోని విదేశీ వ్యాపార సంస్థలు 1952 వ సంవత్సరంలో 14,21 కోట్ల రూపాయల లాభాన్ని విదేశాలకు పంపుకొన్నాయని నేడు స్టేట్స్ కౌన్సిల్లో ఒక ప్రశ్నకు ఆర్థిక మంత్రి జవాబిచ్చారు. ఇందులో 11.13 కోట్లు స్టెర్లింగ్ ప్రాంతాలకు, 2.68 కోట్లు డాలర్ ప్రాంతాలకు, 40 లక్షలు ఇతర ప్రాంతాలకు పోయినవట.



# "పరిపూర్ణ విశ్వాసంతో మీరు ఆంధ్రరాష్ట్రంలో సేవకు వెళ్ళవచ్చు"

## —ఆంధ్రేతరోద్యోగులకు రాజాజీ సలహా

మద్రాసు, సెప్టెంబర్ 16—

ఆంధ్రరాష్ట్రంలో పని చెయ్యడానికి వెళ్లుతున్న ప్రభుత్వోద్యోగులకు ఎట్టి అరమరి వుండనక్కరలేదనీ, సంపూర్ణ విశ్వాసంతో అక్కడికి వెళ్ళవచ్చుననీ మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారు నేడిక్కడ ఒక విందు సందర్భంలో ప్రసంగిస్తూ అన్నారు. ప్రభుత్వోద్యోగులపై ఏ విధమైన రాజకీయపు ఒత్తిడి లేకుండా చూడడమే తాము కోరే హామీ అని కూడా వారన్నారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో సమష్టి మద్రాసు రాష్ట్రోద్యోగులందరకు శ్రీ రాజగోపాలాచారి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ సంజీవరెడ్డిగార్లు ఇచ్చిన విందు సమయంలో మద్రాసు ముఖ్యమంత్రి పై విధంగా మాట్లాడారు.

నూతనాంధ్రరాష్ట్రంలో ఉద్యోగుల విషయంలో ఆంధ్ర, ఆంధ్రేతర భేదం పాటించబడదనీ, ఆంధ్రులతోపాటు ఆంధ్రేతర ఉద్యోగులు కూడా సమాదరణను పొందగలరనీ శ్రీ సంజీవరెడ్డిగారన్నారు.

రాజాజీ హాలులో జరిగిన ఈ విందుకు మద్రాసు గవర్నర్ శ్రీ ప్రకాశ, ఆంధ్ర వ్యవహారాల ప్రత్యేకోద్యోగి సి. యం. త్రివేది. ప్రధాన న్యాయమూర్తి పి. వి. రాజమన్నార్, డాక్టర్ పి. వి. చెరియన్, జె శివషణ్ముఖం పిళ్లై, కళా వెంకటరావు, పి. యస్. కుమారస్వామి రాజా, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వోద్యోగులు, తదితర పురప్రముఖులు విచ్చేశారు.

ప్రారంభంలో శ్రీ సంజీవరెడ్డిగారు మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రాన్ని వదిలివెళ్లుతున్న ఈ తరుణంలో ఆంధ్రులు రాజగోపాలాచారిగారి సలహాను అర్థిస్తున్నారనీ, నూటికి 99 పాళ్ళు వారి సలహా ననుసరించడానికి ఆంధ్రులు సంసిద్ధంగావున్నారనీ, రాజగోపాలాచారిగారిపై అరవల కెంత హక్కుగలదో ఆంధ్రులకు కూడా అంతటి హక్కున్నదనీ, ఆంధ్ర, అవశిష్ట మద్రాసు రాష్ట్రాలు రెండూ సహకరించి పనిచేయవలసిన విషయంలో ఉభయరాష్ట్రాలవారుకూడా సన్నద్ధపడగలరనీ అన్నారు.

ఆంధ్రరాష్ట్రానికి రాబోవు గవర్నరు పక్షంగానూ, ఆంధ్రనాయకులపక్షంగాను మాట్లాడుతున్నానని చెబుతూ, ఆంధ్ర ప్రభుత్వం ఎవరి చేతులలో ఉన్నప్పటికీ ఆంధ్రులతోపాటు ఆంధ్రేతరోద్యోగులకు సమానాదరణ చూపబడగలదని శ్రీ సంజీవరెడ్డిగారు హామీ ఇచ్చారు.

హర్షధ్వానాలు చెలరేగుతుండగా శ్రీ రాజగోపాలాచారిగారు లేచి ఉపన్యసిస్తూ, వీడ్కోలు ఉపన్యాసాలకు ఇంకా సమయం రాలేదనీ. మరికొన్నాళ్లు ఆంధ్రులతో కలిసి సమష్టిగా ఆనందించవచ్చుననీ, అటుతరువాత ఆంధ్రులు వేరైనా రనే 'భ్రమ' లో పడవచ్చుననీ ఛలోక్తిగా అన్నారు.

"భ్రమ" అని ఎందుకంటున్నానో తెలుసా? ఢిల్లీలో పటుతరమైన కేంద్ర ప్రభుత్వం నెలకొల్పబడిన పిమ్మట ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం విడిపోవడం "భ్రమ"కాక మరేమిటి?

మనం నిర్మించబోయ్యేవి స్వతంత్ర రాష్ట్రాలివి గావి, స్వతంత్ర జాతులవిగావి శ్రీ సంజీవరెడ్డిగారేమి, శ్రీ త్రివేదిగారేమి భావించేపక్షంలో అద్వైతభావన శ్రీశంకరాచార్యులవారు పేర్కొన్న మాయావాదాన్ని మించిన "మాయ" అనే చెప్పవచ్చు. మనం ఎవ్వరం స్వతంత్రులం కాము: మన కెవ్వరికీ స్వేచ్ఛ లేదు; ఢిల్లీపై ఆధారపడకుండా మన ఉభయులలో ఎవ్వరికిగానీ పూట గడవదు.

వేరుపోవడానికి మరీ ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వనక్కరలేదు. ఆహార పదార్థాల విషయంలో, ఆఫీసు సామానుల విషయంలో, నీటి విషయంలో అన్నిట్లో కూడా ఇండియాలో ప్రతివారికి ఇచ్చిపుచ్చుకోడాలు తప్పవు.

తన కుమార్తెను తన సొంత సోదరుని కుమారుకి కిచ్చి పెండ్లిచేసినప్పటికీ, కూతురును అత్తవారింటికి పంపేటప్పుడు వేరుకాపురమని తల్లి కంట తడిపెట్టడం ఎలాంటిదో ఈ సందర్భంకూడా అలాంటిదే

శ్రీ సంజీవరెడ్డిగారు తమ సలహా అర్థించడం గురించి మాట్లాడుతూ శ్రీ రాజగోపాలాచారిగారిలా అన్నారు:

"ఇతరులకు అవసరమైనప్పుడల్లా వారి వ్యవహారాలలో వేలుపెట్టవలసిందని సంజీవరెడ్డిగారు నాకు సలహా యిస్తున్నారు. ఈ సలహా ఇవ్వడంలో సంజీవరెడ్డిగారు వివేకం కనుపరచారో, లేదో నేను చెప్పలేను (నవ్వు) అయినా,-తమ వ్యవహారాలలో జోక్యం కలిగించుకోవలసిందని ఇతరులు కోరినప్పుడు మాత్రమే నేను అందుకు అంగీకరిస్తాను నేనుగాని, శ్రీ శ్రీప్రకాశగాని, నా సహమంత్రులు గాని, ఇతర పెద్దలుగాని ఎవరైనా కూడా బొట్టుపెట్టి పిలిచి సలహా అడిగినప్పుడే తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం కలిగించుకోము, నా సోదరులకు ఇది సలహా కంటె కూడా హెచ్చరికగా చెబుతున్నాను నీ సహాయం అర్థించినప్పుడే నీకు చేతనైన సహాయంచెయ్యడానికి సిద్ధపడు నా జీవితంలో దీనిని నేనొక సూత్రంగా పెట్టుకున్నాను.

"ఆంధ్రరాష్ట్రానికివెళ్ళే, ఆంధ్రేతర ఉద్యోగులకు చూపవలసిన ఆదరణను గురించి శ్రీ సంజీవరెడ్డిగారు అంత అతిశయించి చెప్పవలసిన అగత్యం లేదు. దీనిని గురించి సందేహం ఎందుకుండాలి? ఫలానావారు ఉద్యోగంలో వుండాలి. ఫలానావారు ఉండరాదనే ప్రకటనలకు అనవసరమైన ప్రాధాన్యం ఇవ్వకూడదు. ఇండియాలో ఎవ్వరుగానీ అనుచితంగా ప్రవర్తిస్తారని మనం భయపడ నక్కరలేదు. ఏ వుద్యోగి కానీ ఆంధ్రరాష్ట్రానికి పోననడం అశక్తత, అసత్యాల చేతనేగాని వేరొక కారణంవల్ల కాదు. ఆంధ్రరాష్ట్రానికి పోవడానికి ఏ విధమైన అరమరగాని, జంకుగాని ఉద్యోగు లెవ్వరికీ ఉండవలసిన పనిలేదు. ఉండకూడదు. ఉన్నచోటినుంచి కదలడానికి ఇష్టంలేక పోవడం తప్పితే ఇందుకు మరొక కారణం లేదు. ఏ వత్తరమైన కారణం వుంటేనే తప్ప మనం ఉన్నచోటునుంచి మరొకచోటుకు కదలము ఇందులో కొంత స్వాతిశయం కూడా లేకపోలేదు. అయినా, శ్రీ సంజీవరెడ్డిగారి ప్రకటనను నేను సముచిత అభయ ప్రదానంగా స్వీకరిస్తున్నాను.

ఏది ఏమైనప్పటికీ ఒక ప్రక్క శ్రీ శ్రీప్రకాశ, మరొకప్రక్క శ్రీ త్రివేది- వీరుభయులు కూడా ఉద్యోగుల హక్కులను, స్వాతంత్ర్యాలను, సౌకర్యాలను సంపూర్ణంగా సంరక్షించగలరు అందుకు సందేహం లేదు. సంజీవరెడ్డిగారి మాటలను అమలుజరిపే విషయంలో వారు శ్రద్ధ వహించగలరు. అందుకు భిన్నంగా జరిగితే అది వాగ్దాన పాలనకు భంగమని వారు చెప్పగలరు.

అందుచేత ఆంధ్రరాష్ట్రానికి వెళ్ళే ఉద్యోగులు అందరు కూడా సంపూర్ణ విశ్వాసంతో వెళ్ళవచ్చు. రాజకీయ సంబంధమైన ఒత్తిడి ఏదిగావి ఉద్యోగులపై తేరా దన్నది. ఒక్కటే వారి తరపున నేను కోరే హామీ. అలాంటి ఒత్తిడి కలిగినప్పుడు శాశ్వత ప్రభుత్వోద్యోగానికి సంబంధించిన ప్రయోజనాలు నష్టమౌగలవు. అలాంటి పద్ధతి ఇష్టంలేని పక్షంలో పబ్లిక్ సర్వీసును రద్దుచేసి ఒక్కొక్క ప్రభుత్వం మార్పుతో ఉద్యోగస్థులను కూడా మార్పుచేసే విధానాన్ని ప్రవేశపెట్టుకోవచ్చు.

పర్మనెంట్ సర్వీసును ఏ విధమైన రాజకీయపు ఒత్తిడికీ లోబడకుండా చెయ్యడమన్నదే బ్రిటిషువారు స్థాపించిన సత్సంప్రదాయం. శాసనసభలోవి వారు గాని, బయటివారుగానీ ప్రభుత్వోద్యోగులపై ఎలాంటి ఒత్తిడిని తేరాదు. ఒత్తిడి అని చెప్పదగిన చర్య ఏదీ చెయ్యరాదు. బ్రిటన్‌లో ఈ పద్ధతి చాలా సక్రమంగా, నిర్దుష్టంగా అమలు జరుగుతున్నది. సౌష్ఠవమైన ప్రభుత్వ నిర్వహణకు బ్రిటన్ ప్రఖ్యాతి చెందింది. బ్రిటిష్ ప్రజాస్వామ్యం ఉత్తమోత్తమం కావడానికి దాని అనుష్ఠానం కారణంకావి, అమెరికా రాజ్యాంగం, ఇండియన్ రాజ్యాంగాల్లో వలె వాటి ప్రాథమిక హక్కులు కారణం కాదు.

సదాచరణ వల్లనే ప్రజాస్వామ్యం జయప్రదం కాగలదు. బ్రిటిష్ ప్రజాస్వామ్యం అందుకు నిదర్శనం. బ్రిటన్‌లో పబ్లిక్ సర్వీస్ స్వతంత్రమైన ప్రతిష్ఠాపన, అక్కడివారు రెవ్వరైనా బహిరంగ ప్రకటనలు గాని, ఉపన్యాసాలు గాని చెయ్యడం విన్నారా? ఇక్కడ ప్రతివారూ, ప్రతిచోటా ఉపన్యాసాలు చెయ్యవలసిందే! (నవ్వు)

ఉద్యోగులపై రాజకీయంగా ఏమాత్రం ఒత్తిడి తెచ్చినా పరిపాలన పాడౌతుంది రెండవ మారు ముఖ్యమంత్రి నైనప్పటినుంచీ నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను ఇతరుల జోక్యం కలగజేసుకోక పోవడమేగాదు. ఒక డిపార్టుమెంటు మరొక డిపార్టుమెంటు వ్యవహారాల్లో జోక్యం కలిగించుకోరాదు కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ విషయంలో గాని, న్యాయశాఖోద్యోగులు కార్యనిర్వాహక శాఖ వ్యవహారాల్లోగాని చేయిచేసుకోరాదు" అన్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారివైపు తిరిగి "ఏమండీ, సంజీవరెడ్డిగారూ! మీరు జీర్ణించుకోజాలిన దానికంటె ఎక్కువసలహా ఇచ్చాను రాబోలు?" అని చమత్కరించి శ్రీ రాజగోపాలాచారిగారు ఆంధ్రరాష్ట్ర భవిష్యత్తును గురించి ఇంకా ఇలా మాట్లాడారు:

"ఆంధ్రులు స్వరాష్ట్రం విషయమై ఆందోళన చెందవలసిం దేమీ లేదు. ఆంధ్రరాష్ట్రం కొత్తగా జననమందిన శిశువు వంటిది. దానిని ప్రతివారూ ప్రేమిస్తారు. ప్రారంభంలో ఆంధ్ర రాష్ట్రం శక్తివంతమై, చైతన్యయుతమై, పరిపూర్ణమై వుండగలదు: ఆంధ్రరాష్ట్రంలో ఆబాలగోపాలం ప్రతి వ్యక్తిలో కూడా నూతన రాష్ట్రం కోసం పాటుపడదామనే ఉత్సాహం వెల్లివిరియక తప్పదు. అక్టోబర్ 1 నుంచి ఆంధ్రులు శక్త్యుత్సాహాలతో విజృంభించి పనిచేస్తారని ఆశించవచ్చు. కొన్ని రోజుల క్రిందట కర్నూలు అజ్ఞాతమైన ఒక కుగ్రామం. అక్టోబర్ 1 వ తేదీకి మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అది ఎంత అద్భుతంగా మారిపోయి వుంటుందో మీరు కనిపెట్టగలరు.

"భారతదేశంలోవి రెండు మహా నదులు ఆంధ్రదేశంలో ప్రవహిస్తున్నవి. అంతకంటె మనిషికి మరేం కావాలి? ఆ రెండు నదులూ మాకు ఇచ్చివెయ్యండి, ఆంధ్రరాష్ట్రం బిల్లులో మా హక్కులను మేము వదులుకుంటాము. యాభై, అరవై యేండ్లకొకటూరి వరదలు రావడాన్ని సహిస్తే, ఆ రెండు నదులు మీకు రెండు పెన్నిధులు ఉత్తరప్రదేశ్, బెంగాలుతప్ప మరే రాష్ట్రంలోగానీ అలాంటి గొప్పనదులులేవు. కృష్ణా, గోదావరులు పరివంధించే పెన్నిధులు, వాటికి మీరు కాలవలను కూడా త్రవ్వవలసిన పని లేదు. వరదలురాకుండా జాగ్రత్తపడితే చాలు.

"అంతేకాదు: మీ జనసంఖ్య చూడండి. మీరు రెండు కోట్లమంది బాహుబల సంపన్నులైన ప్రజలున్నారు. మీ రైతాంగంవంటి రైతాంగం మరెక్కడా లేదు. తమిళనాడులో కంటె ఆంధ్రలోనే భక్తులు విశేషంగా వున్నారు. రామానుజులు తమిళదేశంలో జన్మించినా ఆంధ్రదేశానికి పోవలసి వచ్చింది. వైష్ణవభక్తులు ఆంధ్రదేశంలోనే ఎక్కువమంది వున్నారు—ఆంధ్రులలో దైవభక్తి మెండు.

"శ్రీ త్రివేదికంటె ఉత్తముడైన గవర్నర్ ఆంధ్రులకు లభించబోడు వారివలె ఆంధ్ర రాష్ట్రావతరణకు పాటుబడగలవా రెవరు? వారే లేపెయెడల నా సహకారం కూడా ఇంత వుండక పోయేదేమో; వారి శక్తిసామర్థ్యాలను, వారి స్థిరసంకల్పాన్ని చిరకాలంగా నెరుగుదును అక్టోబరు 1 వ తేదీని గురించి వారు కలలుకంటున్నారు- ఆంధ్రరాష్ట్రావతరణను గురించి వారు చూపుతున్న శ్రద్ధ అంతా యింతా కాదు. కృష్ణా గోదావరులవలె త్రివేది మీకు గవర్నరుగా వచ్చినందుకు మిమ్ములను మీరు అభినందించుకోవాలి" అన్నారు.


# అతిమూత్ర వ్యాధి వారం రోజులలో నెమ్మదించును

మూత్రంలో అధికంగా చక్కెర పోవటం అతిమూత్రవ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజు కారోజు మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. దీనికి డాక్టర్లు ఇన్సులిన్ ఇంజక్షన్ మాత్రమే కనిపెట్టారు. వాటివల్ల వ్యాధి పూర్తిగా నయం కానేకాదు. ఇన్‌జెక్షన్ల గుణము వున్నంతకాలం మూత్రం చక్కెర తాత్కాలికంగా ఏలిచిపోతుంది. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో మూత్రం బయలు వెడలటము, దురద మొదలైనవి. ఈ వ్యాధి ముదిరితే రాచపుండు, కురుపులు, కంటిపొర ఇతర చిక్కులు సంభవించును. వీనస్ చారమ్ ఆధునిక శాస్త్రంలో అద్భుతమైన చికిత్స. దీన్ని వాడటంవల్ల వేనకు వేలమంది మృత్యు ముఖము నుండి బయట పడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీకు బాగా తేలిక యిస్తుంది. దీనికి పత్యంలేదు. ఇన్‌జెక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములుగల కరపత్రానికి వ్రాయండి: ఉచితంగా పంపెదము 50 బిళ్ళల బుడ్డీ ఖరీదు రు. 6-12-0 లు ప్యాకింగు, పోస్టేజి ఉచితము.

వీనస్ రిసెర్చి లేబరేటరీ, (A.H.)

పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.


# బీహార్ వరద నష్టం 35 కోట్లు

పాట్నాకు ప్రమాద పరిస్థితి

పాట్నా, సెప్టెంబర్ 16—బీహార్‌లోని నదు లన్నింటికీ వరద తగిలింది. రాజధాని పాట్నాకు ప్రమాద పరిస్థితి ఏర్పడింది శరణ్‌పూర్ వద్ద కట్ట తెగి పూన్ లాన్ నదికి 100 అడుగుల వెడల్పున గండి పడింది.

రాత్రింబగళ్ళు ప్రజలు, పబ్లిక్‌వర్క్సు శాఖ వారు కూడా కట్టలకు కావలా కాస్తున్నారు.

ఒక్క గంగానది వరదమూలంగా తగ్గు ముఖం పట్టింది. దర్భాంగా, ముజఫర్‌పూర్, చంపరాన్, శరణ్, మాంఘీరు, పాట్నా, సహరాచేవ్, గయ, భగల్పూర్, పాలమావ్ జిల్లాలు అన్నింటికీ వరదప్రమాదం తగిలినట్టు వార్తలు వస్తున్నవి

ఇంతవరకు 35 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేయబడింది.

# "మోక్ష" సిదికి గాడ్గిల్ అర్హత

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15—ఎస్టేటు సుంకాల బిల్లు విషయంలో తాను చేసిన "మంచి పని" వల్ల "మోక్షం" పొందడానికి తాను అర్హత సంపాదించుకొన్నానని శ్రీ ఎన్. వి. గాడ్గిల్ నేడన్నారు

ఎస్టేటు సుంకాల బిల్లుపై చర్చ జరిగినప్పుడు సభ్యులు అనేకసార్లు తన ప్రస్తావన తెచ్చి, తాను చేసిన కృషిని గురించి ముచ్చటించినందున వారికి జవాబు చెబుతూ బిల్లు తృతీయపఠనం సందర్భంలో పై విధంగా అన్నారు.

శ్రీ గాడ్గిల్ మాట్లాడుతూ ఈ బిల్లు ఆమోదించబడితే సభ్యులు స్వర్గానికి వెళ్ళవచ్చునని అన్న సంగతి ప్రస్తావించి, మధ్యతరగతి కుటుంబాలవారిని హింసించే సూచనలు చేశారు.

ఆయన స్వర్గంలో కనుపించగలడో లేదో అన్నది సందేహమేనని యన్. సి. ఛటర్జీ అన్నారు.

మార్క్సిస్టు పక్షసభ్యుడు యస్. యస్. మోరే స్వర్గం సంగతి ప్రస్తావించలేదు గాని ఎస్టేటు బిల్లుకు ఆర్థిక మంత్రి "కన్నతల్లి" అయితే, ఆ పిల్లను సాకి పెంచిన "దాది" గాడ్గిల్ అన్నారు.

# మంత్రి రంగారెడ్డిగారికి పుత్రికా వియోగం

మద్రాసు, సెప్టెంబర్ 17—మద్రాసు పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ యన్. రంగారెడ్డిగారి కుమార్తె పద్మావతి కొద్దికాలం జబ్బుతో బాధపడినపిమ్మట నిన్న యిచ్చట దివంగతురాలయింది. ఆమె ఆయుర్వేద పారం చదువుతూ వుంది

# పాత ద్విజాతి సిద్ధాంతం

## కాశ్మీర్ సమస్యా పరిష్కారానికి ప్రాతిపదిక కారాదని పార్లమెంటులో నెహ్రూ ఉద్ఘాటన

### ప్లెబిసైట్ నిర్వాహకుని కోసం అగ్రరాజ్యాలను అర్థించడం తగదని అభిభాషణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17—

"కాశ్మీర్ సమస్య విషయంలో మనం ఎలానో సరిపెట్టుకుపోవలసి వున్నదని, అగ్రరాజ్య రాజకీయాలను ఈ సమస్యను దూరంగా వుంచడానికి ప్రయత్నించాలని మా సంభాషణల సందర్భంలో నేను పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మదాలికి ఖచ్చితంగా తెలియజేశాను" అని నేడు ప్రజాప్రతినిధుల సభలో ఇండియా విదేశాంగ విధానంపై చర్చను ప్రారంభిస్తూ ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

అడ్మిరల్ నిమిట్జ్ చాల సజ్జనుడని, ఆయనపట్ల తనకు వ్యతిరేకభావం ఏమీలేదని ప్రధాని నెహ్రూ అన్నారు, అయితే, ప్లెబిసైట్ నిర్వాహకుడుగా పనిచెయ్యడానికి ఒక వ్యక్తిని సంభరా చెయ్యవలసిందిగా పెద్ద రాజ్యాలను అడగడం మర్యాదకాదని తాను మిస్టర్ మహమ్మదాలికి తెలియజేశానన్నారు. అదృష్టం కొలదీ ఆసియాలోను, ఐరోపాలోను అంత మరీ "పెద్దవి" కాని రాజ్యాలు చాలవున్నాయని, అక్కడినుంచి ఒక వ్యక్తిని ఎన్నుకోవడం అంతకన్న ఉత్తమంగా వుండగలదని తాను పాక్ ప్రధానికి స్పష్టపరిచానన్నారు,

కొరియా రాజకీయసమావేశంలో ఇండియా పాల్గొనాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా వెయ్యబడ్డ 21 వోట్లలోను 18 వోట్లు అమెరికాకు సంబంధించినవేనని అంటూ, ఆసియాకు సంబంధించిన ఒక సమస్యపై-దానితో ఏమాత్రమూ సంబంధంలేని వాళ్ళ ఇష్టానిష్టాలకు ఆసియావాంఛ, ఆసియా, ఐరోపాల సమష్టివాంఛ తలొగ్గవలసిందేనా అని ప్రధాని నెహ్రూ ప్రశ్నించారు. అది చాల వైపరీత్యం అని ఆయన అన్నారు.

చైనా ప్రతిపత్తిపాదనలను గురించి చెప్పుతూ, పరిష్కారసాధనకు తటస్థరాజ్యాలు పాల్గొనడం మంచిదో కాదో నిర్ణయించుకోవలసింది మిత్రరాజ్యసమితి దానికి చెందిన ఇతర పక్షాలేనని శ్రీ నెహ్రూ అన్నారు ఈ కొరియా రాజకీయ సమావేశంలో పాల్గొనాలనే కోరిక ఇండియాకు లేనేలేదని అంటూ, అయితే తాను చేయగలిగిన సహాయం చేయకుండా తప్పించుకుపోదామనే స్వార్థం కూడ ఇండియాకు లేదని ఆయన వివరించారు.

మిత్రరాజ్యసమితిలో, చైనా ప్రాతినిధ్య సమస్య సమితి రాజకీయాలను పట్టుకు పీడిస్తున్నదని శ్రీ నెహ్రూ అన్నారు. "ఫార్మోసా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు చైనాలో అమలు జరుపబడగలవా? అది అసాధ్యమన్న సంగతి స్పష్టమే గదా? కాగా, చైనా తరపున మాట్లాడడానికి అధికారం లేని ఎవరో మిత్రరాజ్య సమితిలోను, భద్రతాసంఘంలోను చైనాకు ప్రాతినిధ్యంవహిస్తున్నారని చెప్పడం అర్థరహితం, అసహజం" అని శ్రీ నెహ్రూ అన్నారు.

ప్రపంచంలో ఏ ప్రాంతంలో యుద్ధం చెలరేగినప్పటికీ, మన దేశంలోవి విదేశ భూభాగాలు ఆశ్రయాలుగా ఉపయోగించబడడానికి ఇండియా అంగీకరించదని శ్రీ నెహ్రూ పునరుద్ఘాటించారు. ప్రత్యక్షంగాగాని, పరోక్షంగాగాని యుద్ధకాలంలో ఈ భూభాగాలను ఆశ్రయాలుగా ఉపయోగించడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అట్టి ప్రయత్నాలను అరికట్టే చర్యలను ఇండియా జరపగలదన్నారు.

దక్షిణాఫ్రికాలోని వర్ణ వివక్షణ సమస్య ప్రస్తుతం ఇతరసమస్యల అడుగున బడివున్నప్పటికీ, అదే ప్రపంచాన్ని గజగజలాడించగల ప్రధానసమస్యలలో ముఖ్యమైనదని ప్రధాని నెహ్రూ అన్నారు.

"జాతి విదళణవిధానం, అధికారంలోగల ఒక జాతి తక్కినజాతులను అణగద్రొక్కే విధానం, ఐరోపానుంచి వచ్చిన కొందరు సెట్లరులు ఆసియా, ఆఫ్రికాఖండాల ప్రజలపై ఎల్లప్పుడూ పెత్తనం చెలాయిద్దామనే విధానం ఇంకా తీవ్రతరంకాగలపక్షంలో—దానిని ప్రతిఘటించి సమూలంగా రూపుమాపగల శక్తులు ప్రపంచంలో వున్నాయని ప్రధాని నెహ్రూ ఉద్ఘాటించారు

కాశ్మీర్‌ను గురించి చెప్పుతూ, ఇది ఒక చిన్న భూఖండం. ఇండియాతో కలిసివున్నదా. లేదా అన్న సమస్య కానేకాదని శ్రీ నెహ్రూ అన్నారు. "ఇది మనకు ఒక ఆదర్శానికి సంబంధించిన సమస్య. ఇండియాలో అతి ప్రధానమైన పరిణామాలు ఈ సమస్యపై ఆధారపడివున్నాయి. మనది మతాతీతరాజ్యం అనడానికి కాశ్మీర్ గుర్తు. ముస్లింప్రజలు అధిక సంఖ్యాకులుగావున్న కాశ్మీర్ స్వచ్ఛందంగా తనంతట తాను ఇండియాతో కలిసివుండడానికి కోరుకొంటున్నది. ఈ సమస్యను పాత ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికపై మనం పరిష్కరిస్తే, దాని దుష్ఫలితాలు ఇండియాలోను, తూర్పుపాకిస్తాన్ లోను కోట్లకొలది ప్రజలు ప్రమాదాలకు గురికాగలరు." అని శ్రీ నెహ్రూ అన్నారు.

ద్విజాతి సిద్ధాంతంతో కాశ్మీర్ సమస్యను పరిష్కరిస్తే దానివల్ల ఇండియా, పాకిస్తాన్ లలో చెప్పరాని దుష్ఫలితాలు కలుగగలవని, ఇప్పుడే మానుతున్న పుండ్లు తిరిగి రేగి రక్తాలు కారగలవని ప్రధాని నెహ్రూ హెచ్చరించారు.

కాశ్మీర్ భవిష్యత్తును కాశ్మీర్ ప్రజలే నిర్ణయించుకోవా లన్నారు. అయితే, పరిస్థితులను గ్రహించుకొని, పరిస్థితులకు అనుగుణంగా, సవ్యంగా ఈ నిర్ణయాన్ని కాశ్మీర్ ప్రజలు చెయ్యవలసి వున్నదన్నారు. పాకిస్తాన్ పత్రికలు కోరినట్టు మాత్రం కాదన్నారు. ప్రపంచ పరిస్థితిగురించి చెప్పుతూ, ప్రజలంతా అన్ని దేశాలలోను శాంతినే కోరుతున్నారని శ్రీ నెహ్రూ పేర్కొన్నారు. అయితే. లోగడ జరిగిన కొన్ని సంఘటనలు అచిర భవిష్యత్తులో స్థిరమైన శాంతి ఏర్పడుతుందన్న తన విశ్వాసాన్ని కొంత సడలించాయన్నారు.

"అయితే, ఆ సంఘటనలను పూర్తిగా నేను కాదనడం లేదు. కొన్ని మార్పులు జరిగాయి. వాటికి అనుగుణంగా మనం కృషి చెయ్యాలి. కాని, ప్రజల మనస్తత్వాలను రాజకీయ నాయకుల మనస్తత్వాలను గమనిస్తే-మతంలో వుండవలసిన పవిత్రత, దివ్యత్వం మృగ్యమైపోయి, కేవలం మతదురహంకారమేవారిని నడిపిస్తూ వుండడం చూస్తే- ఏది జరిగినా జరగవచ్చును." అని ఆయన పేర్కొన్నారు.

# ఎల్లనూరు చెరువుకు మరమ్మతులు

## అధికార్లకు రైతుల విన్నపం

తాడిపత్రి, సెప్టెంబర్ 7—విన్నటి దినం రాయలసీమ డెవలప్‌మెంటు కమిషనర్, జిల్లా కలెక్టరు యస్. అహమ్మద్, హైవేస్ ఇంజనీర్, పి. డబ్ల్యు. డి. అసిస్టెంటు ఇంజనీరు, జిల్లా ఆరోగ్య శాఖ అధికారి, శాసనసభ్యులు శ్రీ చల్లా సుబ్బరాయుడుగారు ఎల్లనూరు చెరువుల విషయమై విచారించడానికి ఎల్లనూరు గ్రామానికి వచ్చారు.

రాయలసీమ డెవలప్‌మెంటు కమిషనర్, జిల్లాకలెక్టరుగార్లకు రైతులు మెమొరాండంలు సమర్పించారు. ఎల్లనూరు చెరువు క్రింద 900 ఎకరములు మాగాణిభూమి కలదనీ, చిత్రావతి నది నుండి చెరువులోనికి నీరు తెచ్చుకొనడానికి ఒక శాశ్వత కట్టడం కట్టించవలెననీ, వంకగుండా చెరువులోనికి నీరు తీసుకొనడానికి వంక మరమ్మతు చేయించవలెననీ, ఎల్లనూరు, పాతపల్లెరోడ్డుపనులు ప్రారంభించవలెననీ, ఎల్లనూరు గ్రామమునుంచి చిత్రావతి నది వరకు కొంతవేసి విడిచిపెటిన రోడ్డును రిపేరు చేయిస్తే బస్సులు గ్రామంలోకి రాగలవనీ, మలేరియాను అరికట్టుటకు ప్రభుత్వం సిద్ధపరిచివుంచిన స్కీము ను వెంటనే అమలుజరుపవలెననీ, డ్రెయినేజికూడా ఏర్పాటు చెయ్యాలనీ కోరారు. అధికార్లు పై విషయాలను సావధానంగా విని పై పనులు చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా వున్నదని చెప్పారు.

వెంటనే 900 ఎకరములు సాగుచేయడానికి సిద్ధంగా వుండవలెనని రైతులను హెచ్చరించారు.



"అవ్వయార్" తమిళ చిత్రాన్ని తెలుగు వ్యాఖ్యతో సినిమా ప్రముఖులకు వాహినీ స్టూడియోస్‌లో ప్రదర్శించినప్పుడు శ్రీ బి. ఎన్. రెడ్డిగారు ఆ చిత్ర నిర్మాత శ్రీ ఎస్. ఎస్. వాసన్‌గారిని పుష్పమాలా లంకృతుని చేస్తున్నప్పటి ఫొటో

# కనీస కార్యక్రమం లేకుండా పదవుల పంపకం

## గూడూరు సభలో శ్రీ నాగిరెడ్డిగారి విమర్శ

గూడూరు, సెప్టెంబర్ 12—మద్రాసు అసెంబ్లీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు శ్రీ తరిమెల నాగిరెడ్డిగారు ఇక్కడికివచ్చిన సందర్భంలో నిన్న గూడూరు ధర్మరాజస్వామి దేవాలయంమైదానంలో బహిరంగసభ ఏర్పాటు చెయ్యబడింది. గూడూరు తాలూకా కమ్యూనిస్టు నాయకులు శ్రీ సి. సి. సుబ్బయ్యగారు సభకు అధ్యక్షత వహించారు. గూడూరు డివిజన్ మైకా వర్కర్ల యూనియన్, గూడూరు మునిసిపల్‌వర్కర్ల యూనియన్, పట్టణ కమ్యూనిస్టుపార్టీ తరపున శ్రీ నాగిరెడ్డిగారికి సన్మానం చేశారు.

శ్రీ నాగిరెడ్డిగారు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు:—

"ఆంధ్రులమైన మనం ఎన్నో సంవత్సరాలుగా పోరాడి. సాధించిన ఆంధ్రరాష్ట్రం అవతరించనున్న ఈ సమయంలో మనం తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. నూతనాంధ్రరాష్ట్రంలో నిరుద్యోగం, వ్యవసాయం మొదలైన సమస్యలపై ఎక్కువ శ్రద్ధవహించవలసి వున్నది వందసంవత్సరాలుగా ఆంధ్రదేశంలో క్షామదేవత తాండవిస్తూ వుంది. దానికి తోడు ఈ మధ్య ధాన్యానికి పుట్టి నిల్లనబడే గోదావరి జిల్లాలలో వరదల వల్ల అపారమైన నష్టం సంభవించింది. ఈ నష్టాన్ని కూడా నూతన ఆంధ్రరాష్ట్రమే ఎదుర్కోవలసి వుంది.

"ప్రత్తి, పొగాకు, వేరుశెనగ మొదలైన ముడిసరుకులను వుత్పత్తి చేస్తూనే వున్నాము వీటినిసద్వినియోగపరచుటకు మనకు కావలసినంత విద్యుచ్ఛక్తి. పరిశ్రమలు లేవు ఈనాడు అరవదేశంలో 3000 గ్రామాలకు పైగా విద్యుచ్ఛక్తి, సరఫరా అవుతుండగా ఆంధ్రదేశంలో 300 గ్రామాలకు మాత్రమే సరఫరా కావడం చాలా శోచనీయమైన విషయం. ఇట్టి వ్యత్యాసాలు కేవలం ఉమ్మడి ప్రభుత్వంవల్ల కల్గినవని చెప్పుటకు వీలులేదు. తెలుగు మంత్రులు, తెలుగు నాయకులు, శాసనసభలలో అశ్రద్ధ వహించడమే కారణం. కాని, మెజారిటీ లేకపోయినా ఈ నాయకులు అధికార వాంఛచే, తామే మంత్రివర్గాన్ని నిర్మించి పరిపాలించవలయునను పట్టుదల మాత్రమే చూపుతున్నారు. ఇలాంటి అధికారవర్గమే ఏర్పడినచో ఆంధ్రరాష్ట్రం సర్వవిధాలా గట్టిదెబ్బతినగలదేగాని సౌభాగ్యాన్ని పొందజాలదు. కాబట్టి ఈ అధికార వ్యామోహితులైన వారిని మనం గట్టిగా ఎదుర్కోవలసి వున్నది.

"బ్రిటిష్ ప్రభుత్వంహయాంలో ప్రారంభించబడిన తుంగభద్ర హైలెవెల్ కాల్వ నిర్మాణానికి ఈనాటికీ పరిశీలనలు కూడా పూర్తికాలేదంటున్నారు. తెలుగు మంత్రులు వహించిన బాధ్యతప్రజలే తెలుసుకో గోరుతున్నారు. కాని 80 లక్షల ఖర్చుతో మంత్రి భక్తవత్సలంగారు కృష్ణా-పెన్నార్‌ను తన దేశానికి గంటలలో అందులమీద మరలించుకొని పోవుటకు ప్రయత్నాలు సాగించారంటే, వారికి గల పట్టుదల, చురుకుదనం మనం గ్రహించాలి.

"ప్రస్తుతం మంత్రి పదవులకు ప్రాకులాడే కొన్ని రాజకీయ ముఠాలవారు కనీసపు కార్యక్రమాలు లేకుండానే అధికారాన్ని చేపట్టాలని చూస్తున్నారు. అలా జరిగే పక్షంలో వారి పార్టీలకే ముప్పు రాగలదని హెచ్చరిస్తున్నాను. ప్రతి ఆంధ్రునికి జీవన సమస్య చాలా ముఖ్యమైనది. రాయలసీమలో వచ్చిన కరవు కాటకాలను తొలగించి ఆంధ్ర దేశమంతటా ముఖ్యమైన ప్రాజెక్టులు నిర్మించాలంటే రానున్న క్రొత్త ప్రభుత్వం తన పరిపాలనలో ఖర్చును పరిమితం చేసుకొనుటద్వారా కొన్ని కోట్ల ధనమును, మద్యనిషేధాన్ని రద్దు చేసుకోవడంద్వారా 6 కోట్ల ధనమును మిగల్చాలి. ఆ పని జరిగితే లోటును భర్తీ చేయడమే గాక రానున్న అయిదు సంవత్సరాలలో కొన్ని ప్రాజెక్టులను కూడా కట్టి ఆంధ్రరాష్ట్రాన్ని స్వయంపోషకంగా నడుపుకోగలుగుతాము ఇది కమ్యూనిస్టు పార్టీ ముఖ్య కార్యక్రమం ఈ కార్యక్రమంతో ఏ పార్టీ, ఏ గ్రూపు అయినా సరే దీనితో సహకరించే యెడల అమలు పరచుటకు మేము సిద్ధంగా వున్నాము"

రాజధాని విషయమై శ్రీ నాగిరెడ్డిగారిలా అన్నారు.

"నలుమూలల కరువు కాటకాలతో, వరద బీభత్సంతో లోటు రాష్ట్రం ఏర్పడుతున్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఒక్క రాజధాని కే పదికోట్లు వ్యయపరచి ఒక మూలనున్న కర్నూలువద్ద దానిని అభివృద్ధిపరచ తగదు. ఆంధ్రకు నడిబొడ్డు అయిన గుంటూరు-విజయవాడ మధ్య 25 చదరపుమైళ్ల విస్తీర్ణంలో పరిపాలనకు అనుకూలమైన భవనాలు వున్నవి. ఈ ప్రాంతం వ్యాపారాభివృద్ధికి కేంద్రంగా వుంటుంది. దీనిని అభివృద్ధిచెయ్యడం లాభదాయకం. కర్నూలులో సుమారు 14. 15 లక్షలు ఖర్చుపెట్టి డేరాలు వేయించినట్లే ఆ స్థానంలో గృహాలు నిర్మించుటకు ఆంధ్ర ప్రభుత్వం మరెంత ఖర్చుపెట్టవలసి వస్తుందో మీకే అర్థమౌతుంది. వ్యాపార కేంద్రమైన గుంటూరు-విజయవాడల మధ్యనైనచో, ప్రజలే భవనాలు నిర్మించి అద్దెకు యివ్వగలరు. తద్వారా ప్రభుత్వానికి కట్టడాల ఖర్చు తగ్గగలదు.

"ఇటీవల శ్రీ సంజీవరెడ్డిగారు, ఆంధ్ర రాష్ట్రావతరణానంతరం ఆఫీసులన్నీ ఆంధ్రలోనే వుండగలవని చెప్పారు. ఇప్పుడు కొన్ని ఆఫీసులు మద్రాసులోనే వుండుటకు ఇష్టపడుచున్నారు. దీనిచే కొంత ధనాన్ని ఆంధ్రులు ఇతర రాష్ట్రంలో వ్యయపరచవలసి వుంటుంది. కాబట్టి నిలకడలేని ఈ నాయకులు మరల ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకొన్నచో ఆంధ్ర ప్రభుత్వానికి రానున్న ముప్పు తిప్పలనుగూర్చి మీరే ఆలోచించుకోవచ్చు."

గోదావరి వరదలవల్ల కని విని ఎరుగనంత నష్టం కలిగిన కారణంగా అచటి ప్రజలు సర్వస్వాన్ని కోల్పోయి అన్నార్తులై చెట్టుకొకపక్షిగా అలమటిస్తున్నారు. కాబట్టి పౌరు లెల్లరూ వరద బాధితులకు విశాల హృదయంతో "ఆంధ్రపత్రిక" గోదావరి వరద బాధితుల నిధికి విరాళాలు ఎక్కువగా పంపి సాయపడాలని కోరుతూ ఉపన్యాసాన్ని ముగించారు.

చెన్నూరు యువజన సంఘంవారు గోదావరి వరద బాధితుల దుస్థితినిగూర్చి బుర్రకథను చెప్పిన పిదప సభ ముగిసింది.

# ఇరాక్ కొత్త మంత్రివర్గం

బాగ్దాద్, సెప్టెంబరు 18—ఇరాక్ కొత్త ప్రధాని డాక్టర్ మహమ్మద్ ఫాదిల్ జమాలీ 11 మందితో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.

ఇందులో ఏడుగురు మంత్రులుగా నియమించబడ్డం ఇదే ప్రథమం వీరందరూ రాజకీయ నాయకులే.

# రేడియో

(సెప్టెంబర్ 19, శనివారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నివలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు నివలె; 1-30 మద్రాసు నివలె; 1-40 (హిం. తె. వా); 4-0 (రి). వ్యక్తివికాసము-ఆర్థిక స్థితిగతులు-ప్రసంగం—టి. విశాలాక్షి. వాద్యసంగీతము, కొన్ని పువ్వు జాతులు: చామంతి-ప్రసంగ రచన—ముప్పిలక్ష్మీనారాయణ; సాయంత్రం: 5-30 ఈదర నాగరాజా (గా); 5-50 బి రామచంద్రరావు (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం, 6-15 ఉభయకుశలోపరి-శ్రోతల ఉత్తరాలకి జవాబులు; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—పుణ్యనదీమతల్లులు (తెనాలి రామకృష్ణుడు) కావ్యగానము: విశేషాలేమిటి? ఇష్టాగోష్టి: అష్టావధానితో పరిచయము, ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—మీకు తోచిందేనా? రూపకము; 7-30 (రి); 7-45 మొహరం—ప్రసంగం—మహమ్మద్ అబ్దుల్ సలామ్; 8-0 ఈదర నాగరాజా (గా); 8-30 బి. రామచంద్రరావు (వ); 9-0 (ఆం. వా); 9-15 మద్రాసు వలె; 9-30 సమయసూచన; 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎ. రమామతి (గా); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 2-15 సి. కల్యాకం, సి. శ్యామల; 2-45 (రి); సాయంత్రం: 5-30 జి. రుక్మిణి: వీణ; 6-0 (అం. వా)-స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-15 ఇందిరా పార్థసారథి (గా); 7-0 (స్టూడియో రి); 7-40 భక్తిగీతాలు; 7-45 జంత్రసమ్మేళనం; 8-0 (స్టూ. రి); 8-30 తేదియూర్ ఆర్. నారాయణస్వామి (గా); 9-0 (ఆం. వా); 9-30 లక్ష్మణపిళ్లై కృతులు; 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా); 7-15 (రి); 7-30 బాలానందం. నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; మధ్యాహ్నం: 1-0 (స్టూ. రి); 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విజయ విద్యార్థులు (వీ); 4-30 (రి); సాయంత్రం: 6-15 (రి); 6-30 విజయవాడవలె; 7-0 (తె. వా); 7-15 విజయవాడ వలె; 7-30 ప్రయాణానుభవములు—ప్రసంగం—పి. తిరుమలరావు; 9-30 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుండి రిలే), శాస్త్రీయ సంగీతము, తె ఎన్. నారాయణస్వామి: వీణ; 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 [illegible] నాయుడు (గా); 7-45 [illegible] (అం. హిం. వా); 8-30 [illegible] జైస్వాల్: గీత్; 8-45 [illegible] విరంజీతోడ్; 9-05 భవాని [illegible] మధ్యాహ్నం: 12-30 (రి); 12-50 (ఉ. వా); 1-0 (రి); 1-50 (తె. వా); సాయంత్రం: కన్నడమున కార్యక్రమం; 6-0 భవానీ సింగ్: భజన్; 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 ఎస్. భారతీబాయ్: వీణ; 6-45 గ్రామసీమ-పునరుక్తగాథలు: అష్టావక్రుని చరిత్ర-వెల్లంకి ప్రభాకరరావు; 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ-భజనగోష్టి: పి. హెచ్. రామరాజు, బృందం, విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 7-45 (క. వా); 8-0 కన్నడదేశ వాఙ్మయము—ప్రసంగం—

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

పి. తిరుమలరావు; 8-15 కైలాస్‌నాథ్ జైస్వాల్: గీత్; 8-30 మర్ఫియే, నౌహే, హుస్సేన్ ఇబ్న్ ఏ-అలీ: ప్రసంగం; 9-0 (అం. తి. వా); 9-30 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుండి రిలే), శాస్త్రీయ సంగీతము, తె ఎన్. నారాయణస్వామి: వీణ; 11-0 ప్రసార సమాప్తి.




మేలు రకములగు ఫౌంటెన్ కలములకు
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్
మద్రాసు-4 * బెంగుళూరు-3
సర్కారు జిల్లాల వ్యాపార వివరములకు:
శ్రీ కస్తూరి కృష్ణారావు, విశాఖపట్నం

శ్రీ బాలాజి యాత్రా స్పెషల్

17-10-53 తిరుపతినుండి హిమాలయాల పర్యంతం కాశీ యాత్ర జరుపబడును. ఈ ప్రయాణమునకు నెం. సి కె హెచ్. 1307 ను డైనింగు కంపార్టుమెంటు ఏర్పాటు చేయడ మయినది.

పూర్తి వివరములకు:
శ్రీ బాలాజి యాత్రా స్పెషల్
99, పొన్న వీధి - - - తిరుపతి

హోమియోపతి వైద్యమును ఆంగ్ల భాషయును, మాతృభాషయు తెలియువారలకు పోస్టుద్వారాగాను, నేరులోను, నేర్పుకొన వచ్చును. వివరములకు రెండణాల స్టాంపుతో వ్రాయవలయును. నేషనల్ హోమియోపతి సంఘం (రిజిస్టర్డు) చిత్తూరు పోస్టు.

అపస్మారము, మూర్ఛ మూర్ఛ తెరలు వచ్చినప్పుడు ఈ మూలికను వాసన చూస్తే 1¼ అం. పొడుగు ఒక నల్లని పువుగు రోగి తుమ్ముతో దైటవకి వ్యాధి శాశ్వతంగా నయమవుతుంది. జాబులు ఇంగ్లీషులో వ్రాయండి:
Shri 108 Mahatma AMHARDAS, P. O. CHITRAKOT, U. P.

# సంగ్రహ ప్రకటనలు

## అమ్మకము

ఇంగ్లీష్ వాటర్ పిల్లల పరిశుభ్రముగా పిల్లను పడపోయును. డిస్పెన్సరీలకు, హోటళ్ళకు, యింటి ఉపయోగమునకు సరిపోవు సైజులలో దొరుకును. జి. కరింభాయ్ అండ్ బ్రదర్సు, మద్రాసు - 3.

## ప్రకటన

గుంటూరు తాలూకా, తాడేపల్లి పంచాయితీ ఏరియాలోని సుమారు రూ. 3,300 లు రోడ్ల మరమ్మతు వగయిరా పనులకు యీ క్రింద సంతకదారుచే సీల్డు టెండర్లు రిజిస్టర్డు కంట్రా[illegible] నుండి ది 28-9-53 తేది 4 గంటల [illegible] తాడేపల్లి పంచాయితీ ఆఫీసులో తీసుకొ[illegible]. సదరు తేది 4-30 గంటలకు నా [illegible] తెరువబడును. కంట్రాక్టరుగా చేరదలచినవారు ముందుగా కాంట్రాక్టు రిజిస్ట్రేషన్ ఫీజు రు. 10 లు చెల్లించి వారి పేరును కంట్రాక్టరుల లిస్టులో చేర్పించుకొన వలయును. టెండరు ఫారము 18 రు. 0-8-0 చొప్పున ఆఫీసులో పొందవచ్చును. యితర వివరములు ఆఫీసు పనిచేయు వేళలందు ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

పంచాయితీ ఆఫీసు, తాడేపల్లి, 14-9-53.
(సం) యం. రాధాకృష్ణమూర్తి,
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

మద్రాసులోని ప్రీమియర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్స్యూరెన్సు కంపెనీ లిమిటెడ్ కు గరిష్టమైన కమీషను మీద ఇన్స్యూరెన్సు ఏజంట్లు, స్పెషల్ ఏజంట్లు, మంచి రెమ్యూనరేషన్ మీద ఇన్ స్పెక్టర్లు కావలెను. వివరములకు: శ్రీ ఆర్. రంగారావు, బ్రాంచి మేనేజరు, మూన్ స్ట్రైడ్, మెయిన్ రోడ్డు, కాకినాడ.

## వేలం ప్రకటన

మహారాజశ్రీ విశాఖపట్నం సబుకోర్టులో
ఓ.ఎస్ 74/52 ఇ.పి 25/53

కలగర్ల అప్పలనరసింహ — డిక్రీ హోల్డరు
మరియు
యిమంది కన్నయ్య వగైరా — జడ్జిమెంటు డెటర్సు

ఈ నెంబరు Judgment debters లో విశాఖపట్నం తాలూకా గోపాలపట్నం గ్రామంలో యున్న East Indian menure and bone mills అందుల మిషనరీతో సహా యున్ను విశాఖపట్నం టౌనులో చౌదారా రోడ్డులో యున్న 9/64-9/465 డోరు నెంబర్లు గల పెంకుటియిల్లున్ను, విశాఖపట్నం టౌను మార్కెట్టు వార్డులోని ఖాళీ స్థలమున్ను సదరు స్థలములోయున్న తాటియాకుల యిల్లున్ను యీ నెంబరు డిక్రీ బాకీ రాబట్టే నిమిత్తం, విశాఖపట్నం సబుకోర్టులో 23-10-1953 తేదీని పగలు 11 గంటలకు లగాయితు సదరు కోర్టువారివలన వేలం వేయబడును. కావలసినవారు సదరు వేలంలో పాడుకొనవచ్చును. యింకనూ వివరములుకావలసినవారు Decree holder Advocate గారి ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

1 వ లాటు గోపాలపట్నం లో Indian menure and bone mills మిషనరీతోసహా కోర్టువారి మదింపు రు. 15,000.

2 వ లాటు విశాఖపట్నం చౌదారా రోడ్డులోని 9/64 డోరు నెంబరుగల పెంకుటియిల్లు కోర్టువారి మదింపు రు 7,000.

3 వ లాటు విశాఖపట్నం చౌదారా రోడ్డులోని 9/465 డోరు నెంబరుగల పెంకుటియిల్లు కోర్టువారి మదింపు రు 5,000.

4 వ లాటు విశాఖపట్నం మార్కెట్టు వార్డులోని తాటియాకుల యిండ్లతోసహా ఖాళీస్థలం కోర్టువారి మదింపు రు 2,000.

సదరు ఆస్తులు లో
వేలం కాబడును. విశాఖపట్నం, 29-8-53.
(సం) జి. రామమూర్తి,
డిక్రీ హోల్డర్ అడ్వొకేట్.

# క్రీడాలోకం

## పాక్ పార్లమెంట్ సభ్యుల క్రికెట్ పోటీ

### శరణార్థుల సహాయార్థం

కరాచీ, సెప్టెంబర్ 16—సింధ్ కరాచీ శరణార్థుల వసతి గృహనిర్మాణ సహాయక సంఘంనిధికి ధనం సేకరించడం నిమిత్తం సెప్టెంబర్ 27 వ తేదీని కరాచీలో పాకిస్థాన్ పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నవి 13 మంది సభ్యులతో పోటీ నిర్వాహక సంఘం కూడా నియమించబడింది.

### విజయవాడలో క్రికెట్ పోటీ

విజయవాడ, సెప్టెంబర్ 16—గత ఆదివారం విజయవాడ ఎస్. ఆర్. ఆర్ అండ్ సి. వి ఆర్. కాలేజి గ్రౌండ్సులో జరిగిన క్రికెట్ మేచిలో సత్యనారాయణజట్టు కాలేజి జట్టును 38 పరుగుల తేడాతో ఓడించినది. స్కోరు:—సత్యనారాయణ జట్టు 69. (మహేష్ 24) కాలేజిజట్టు; 31 (రాధారమణరావు 5 పరుగుల నష్టమునకు 8 వికెట్లను, వెంకట్ ఒకపరుగైనా ఇవ్వకుండా 2 వికెట్లను నష్టపరిచారు).

## 130 గంటలు సైకిల్ త్రొక్కడానికి యత్నం

### చెన్నపురిలో మిస్టర్ హైదరాలీచే

మద్రాసు, సెప్టెంబర్ 16—బొంబాయి నివాసి హైదర్ ఆలీ చెన్నపురిలో విడవక 130 గంటలు సైకిల్ త్రొక్కే యత్నంలో గత మంగళవారం ఉదయం 9-15 గంటలకు పీపుల్స్ పార్కు గ్రౌండ్సులో సైకిల్ ఎక్కాడు. అంతా శుభంగా సాగితే వచ్చే ఆదివారం రాత్రి 7-15 గంటలకు ఆయన సైకిల్ దిగవలసి వుంటుంది.

విజయ భారత్ మండలివారు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యం ప్రారంభోత్సవం జరిపారు.

హైదరాలీ వయసు 28 సంవత్సరాలు. 11 ఏళ్ళనాడు ఎక్కువసేపు సైకిలుత్రొక్కే విద్య అభ్యసిస్తూ ప్రదర్శిస్తూ వున్నాడు.

1941 లో బొంబాయిలో వరుసగా 60 గంటలసేపు, బరోడాలో 80 గంటలు, హైదరాబాద్ లో 90 గంటలు సైకిల్ త్రొక్కాడు. ఈమధ్యనే కోయంబత్తూర్ లో 110 గంటలు త్రొక్కాడు. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించదలచాడు.

ప్రపంచ ఛాంపియన్ గా గుర్తించబడడం కోసం విదేశాలు వెళ్లాలని ఆయన ఊహిస్తున్నారు.

### సైకిల్ పై షేవింగ్

మద్రాసు, సెప్టెంబర్ 17—హైదరాలీ నిన్న ఉదయం సైకిల్ పైవుండే గడ్డం గీసుకున్నారు. బార్బర్ షాపులో కుర్చీలో వున్నంత సుఖవుగా ఆయన క్షౌరం చేసుకొన్నారు.

నిన్న సాయంకాలం 4-30 గంటలకు వర్షం పడింది. అయినప్పటికీ హైదరాలీ చలించలేదు. సైకిల్ త్రొక్కుతూనే వున్నారు.

### యత్న వైఫల్యం

మద్రాసు, సెప్టెంబర్ 17—వర్షంపడి నేల బురద అయినందున, తనకు కడుపునొప్పి వచ్చినందువల్ల ఈ వుదయం 5-30 గంటలకు 45 గంటల 15 నిమిషాలసేపు సైకిల్ త్రొక్కినాక ఇక సైకిల్ త్రొక్కే యత్నం విరమించుకొన్నట్లు మిస్టర్ హైదరాలీ ప్రకటించారు.

## ఐ. ఎఫ్. ఏ. షీల్డు ఫుట్ బాల్ పోటీలు

### బాటాపై తాతా గెలుపు

కలకత్తా, సెప్టెంబర్ 16—ఐ. ఎఫ్. ఏ షీల్డు ఫుట్ బాల్ పోటీల రెండవ ఘట్టంలో నేడు తాతా స్పోర్ట్స్ క్లబ్బు (బొంబాయి) పాట్నా జట్టు బాటా స్పోర్ట్స్ క్లబ్బును 3-0 గోలులతో ఓడించింది.

బొంబాయి వెంటర్ ఫార్వర్డ్ షెరావ్ మూడు గోలులూ, బ్రగాంజా, సహాట్, డబ్ల్యు. డి సౌజా తలా ఒక గోలూ చేశారు.

తర్వాతి పోటీ తాతా, పంజాబ్ ఎఫ్.ఏ.జట్టులకు జరుగుతుంది.

### ఇతర వార్తలు

యూరప్, సోవియట్ రష్యాలలో పర్యటించిన భారతీయ ఫుట్ బాల్ జట్టు ఈస్టు బెంగాల్ క్లబ్ సెప్టెంబర్ 16 వ తేదీన కలకత్తాకు తిరిగివచ్చింది. వీరు గత జులై 28 వ తేదీన కలకత్తా నుంచి బయలుదేరారు.

సదరన్ రైల్వే ఎథెలెటిక్ అసోసియేషన్ వారు చెన్నపురిలో జరుపుతున్న మండల హాకీ పోటీలలో బుధవారంనాడు ఐ. అండ్ ఏ. జి. ఇన్ స్టిట్యూట్ వారు (మద్రాసు సెంట్రల్) బ్రాడ్ గేజ్ రీజియన్ ను 4-0 గోలులతో ఓడించి సెమీఫైనల్ కు వచ్చారు.

సెప్టెంబర్ 20 వ తేదీనుంచి లక్నోలో జరుగనున్న ఇండియన్ ఫుట్ బాల్ ఛాలెంజి షీల్డు టోర్నమెంట్సులో రెండు పాకిస్థాన్ జట్లు—రైడర్స్ క్లబ్బు (లాహోర్), సిటీ ఛాంపియన్స్ స్పోర్ట్స్ క్లబ్బు (కరాచీ) పాల్గొనబోతున్నట్లు లాహోర్ వార్త.

గ్లాస్గోలో (స్కాట్లెండు) 1954 మార్చి 10 వ తేదీనుంచి 13 వ తేదీవరకు జరిగే ప్రపంచ ఇన్విటేషన్ బాడ్మింటన్ టోర్నమెంట్సులో ఇండియా అగ్ర ఆటగాడు త్రిలోక్ నాథ్ సేథ్ (ఉత్తరప్రదేశ్) పాల్గొంటారని బొంబాయి వార్త.

# సెంట్రల్ డెల్టాలో వరద బాధితులకు సహాయం

## ఇంతవరకు జరిగిన, ఇకముందు జరుగవలసిన పనులను గురించి కళావారి ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 16—శ్రీ కళా వెంకటరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

గోదావరినది పొంగి, ఏటిగట్లు తెగి, అపారమైన ఆస్తి, ప్రాణనష్టాన్ని కలిగించి ఇప్పటికి సరిగా ఒకనెల అయింది. ప్రభుత్వము, అనధికార సంస్థలు వెంటనే సహాయానికి పూనుకొని, గత 30 రోజులనుంచీ అపూర్వమైన సేవా సహాయాలను చేస్తున్నారు. అయితే, జరగవలసినది, ఇంతవరకు జరగనిది చాల కార్యక్రమం వుంది. బాగా దెబ్బతిన్న ప్రాంతాలలో పర్యటించి, పరిశీలించినమీదట, ఇప్పుడు ఈ బాధిత ప్రాంతాలలో నిర్వహించవలసివున్న అవసర కార్యక్రమం ఏమిటో స్పష్టంగా వివరించదలచినాను.

ఈ సందర్భంలో ఇంతవరకు జరిగిన సహాయ కార్యక్రమమేమిటో కొంచెం చెప్పవలసివుంది. వరద పొంగి వేలకొలది ప్రజలను నిరాశ్రయుల్ని చేసిన మొదటి రోజులలో విస్తారంగా నిరాశ్రయులకు, పేదలకు అన్నదానం చేయబడింది. చాలచోట్ల చవుక దుకాణాలు తెరవబడ్డాయి. బియ్యం లోటు ప్రాంతాలకు దూకించబడ్డాయి. ఇళ్లు పోగొట్టుకున్నవారికి 30 రూపాయల చొప్పున పంచిపెట్టబడ్డాయి. ఈ కార్యక్రమం చాలవరకు ముగిసింది కూడా ఈ బాపతుకు సెంట్రల్ డెల్టాలో 8 లక్షల రూపాయలు పంచబడ్డాయని తెలుస్తున్నది. ఇంత త్వరగా ఈ సహాయ కార్యక్రమం జరగడం చూచి డబ్బుకోసం అనేక క్లెయిములు ముందుకు వచ్చాయి. అందులో కొన్ని నిజమైనవి; చాల వట్టివి. డిప్యూటీ తాసీల్దారు హోదాకు తక్కువ కాని ఉద్యోగులచే ఈ క్లెయిములన్నీ పరిశీలించబడుతున్నట్టు తెలుస్తున్నది.

సెంట్రల్ డెల్టాలో—మధ్యతరగతి కుటుంబాలు ఇళ్ళకు 1,000 రూపాయలకు మించకుండా ఇచ్చే అప్పుల విషయం యింకా పెండింగులోనే వున్నది. ఈ విషయంలో సత్వరచర్యలు తీసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎరువుల సరఫరా కోసం చేసిన ఏర్పాట్లలో ఎంతో అసంతృప్తి ప్రబలివుంది. ఎరువులు ఉచితంగాగాని, కనీసం పగం రేట్లకుగాని సరఫరా చెయ్యబడడంలేదు. వరదలకు ముందు అప్లయి చేసివుండి, అప్పు మంజూరును పొందివున్నవారికి 10 రూపాయల ఎరువు ముందుగా ఇవ్వబడుతున్నది. తక్కినవారికి బస్తాకు 35 రూపాయలచొప్పున ఎరువు అప్పులు ఇవ్వబడుతున్నాయి.

పబ్లిక్ వర్క్సు శాఖవారు తమపని తాము చక్కగానే నిర్వహిస్తున్నారు. చాల గండ్లు పూడ్చబడ్డాయి. ఇరిగేషన్ కాలువలలో నీరు ప్రవహిస్తున్నది. వరదలో మునిగిపోయిన వరిచేలకు కూడ నిరంతరాయంగా నీటి సరఫరా వుండవలసిందే, కాగా, ఈ గండ్లు పూడ్చడం, కాలువల మరమ్మతులు మొదలైన పనులు—ఇంకా మిగిలివున్నట్టివి - త్వరలోనే ముగించబడగలవని ఆశించవచ్చు.

కలరా వ్యాధి తగిలిన కేసులు అంత ఎక్కువకాదు. కలరా ఇనాక్యులేషను కార్యక్రమం చాల విస్తారంగా జరిగింది. ఈ విషయంలో వైద్యవిద్యార్థులను, అధ్యాపకులను అభినందిస్తున్నాను. వారు చేసిన సేవ చాల గొప్పది.

శ్రీ రామకృష్ణ మిషన్ వారు మొదటి 15 రోజులు అన్నదాన కార్యక్రమాన్ని సాగించి, ఆ తర్వాత వస్త్రదాన కార్యక్రమానికి పూనుకొన్నారు.

ఈ కార్యక్రమం చాల విస్తారంగా సాగుతున్నది. జనసామాన్యానికి శ్రీ రామకృష్ణ మిషన్ వారు చేస్తున్న సేవా కార్యక్రమం సర్వజనామోదకరంగా వున్నది సెంట్రల్ డెల్టాలో రాయలసీమ కరువు నివారణనిధి వారు ఇచ్చిన విరాళంతోను, పశ్చిమ గోదావరిలోని సహాయ సంఘాలు, ప్రేమ సమాజం ఇచ్చిన విరాళాలతోను సహకార సెంట్రల్ బ్యాంకి అపూర్వమైన సేవచేసింది.

నేను ఈనెల 12 వ తేదీని ర్యాలి, అంకంపాలెం, నార్కేడిమిల్లి (గండిపడ్డవూరు) గ్రామాలను చూశాను. ఈ హింసదాపికి కూడ పీలు లేనంత టిదీభత్సానికి గురిఅయిన మరికొన్ని ప్రాంతాలను కూడ చూశాను. ర్యాలిలో, 5 వ్వాసులలో అన్ని యిళ్లు కూలిపోయాయి. వీటిలో 139 ఇళ్లు పెంకుటిళ్లు, 611 ఇళ్ళు తాటాకుటిళ్ళు. ఇప్పటికింకా ఈ వార్డులు పూడుకీసి శుభ్రపరచబడలేదు. అంకంపాలెంలో హరిజనపేటకు తగిలినంత దెబ్బ మరెక్కడా తగలలేదనిపిస్తుంది. నార్కేడిమిల్లిలో ఇళ్లేకాకుండా, భూములుకూడ పోయాయి. ఇక్కడ గండి 500 అడుగుల వెడల్పు, 35 అడుగులలోతు వుంది. ఇక్కడ 350 ఎకరాల భూమి ఇసుకతో కప్పబడింది. పొలాలలో మన్ను కోసుకు పోయింది. ఈప్రాంతంలో సహాయ కార్యక్రమం సాగుతున్నప్పటికీ ప్రజలు ఇంకా స్థిరపడలేదు. ఇక్కడ ఇంకా ఎక్కువగా సహాయం కావలసివుంది.

సెంట్రల్ డెల్టా మొత్తంమీద ఇప్పుడు చెయ్యవలసిన కార్యక్రమాలలో ముఖ్యమని తోచినవాటిని క్రింద ఇస్తున్నాను:

(1) తాటాకుఇళ్ళు కట్టడాలు పూర్తి చెయ్యడానికి అవసర సందర్భాలలో ఇంకా కొంచెం అదనపు సహాయం చెయ్యాలి. పూడు వెంటనే తీయించి గ్రామాలు పరిశుభ్రపరచాలి. పెంకుటిళ్ళకు ఇంకా కొంచెం ఉచిత సహాయం జరగాలి.

(2) చవుక దుకాణాలకోసం అమలాపురంలో 1,000 టన్నులు, కొత్తపేటలో 1,000 టన్నులు, రాజోలులో 500 టన్నులు బియ్యం నిలవ చెయ్యాలి.

(3) వ్యవసాయ తక్కావీ అప్పుల విషయంలో ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి ఎట్టి ఉత్తర్వులు రాలేదు. ఈ అప్పులు జాయింటు పట్టాదారులకు కూడ ఇవ్వాలి.

(4) పశుగ్రాసం ఇబ్బంది సెంట్రల్ డెల్టా అంతటా చాల ఎక్కువగా వుంది. అమలాపురం తాలూకాలో పశుగ్రాసం సరఫరాకు ఇంతవరకు ఎట్టిచర్యలు తీసుకోబడలేదు.

(5) చేనేత, చేపలవేట పనివారికి ఇంతవరకు ఎట్టి సహాయమూ చెయ్యబడలేదు.

(6) వరదలో మునిగిపోయిన లంక భూములను, వరిపొలాలను అజమాయిషీ చేయడం వెంటనే ప్రారంభించబడాలి లేకపోతే అనవసర క్లిష్టపరిస్థితులు ఏర్పడతాయి అక్టోబరు లోగా ఈ పని తప్పకుండా పూర్తి కావాలి. అందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాలి.

(7) ఫలానారకం భూమిశిస్తు చెల్లించేవారికే రెమిషన్ ఇవ్వాలన్న సూత్రాన్ని తాత్కాలికంగా అపుచేసి, రెమిషన్ ను అందరికి ఇవ్వాలి.

(8) ఇసుక మేటలు వేసిన ప్రాంతాలలో—ఆ ఇసుకను ఉచితంగా బుల్ డోజ్ యంత్రాల ద్వారా త్రవ్వాలి. ఈ కార్యక్రమం తూర్పు వానలు తగ్గగానే నిర్వహించబడాలి.

(9) పబ్లిక్ వర్క్సుశాఖ నిర్వహించవలసిన కార్యక్రమాలలో:

(ఏ) ఏనుగుల మహల్ దగ్గర పాతగట్టును బలపరచాలి. దీనిని విడిచిపెట్టగూడదు. ఈ గట్టు కొత్తగట్టుకు బలంగా వుండడమేగాక గ్రామానికి రక్షణగా వుంటుంది.

(బి) పేరవల్లిపాలెం భవిష్యత్తులో పూర్తిగా అదృశ్యమైపోగల ప్రమాదం వున్నది. గ్రామానికి, నదికి 70గజాల దూరంమాత్రమే వుంది. ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలి.

(సి) పాత ఇంజరం దగ్గరకూడ రక్షణ కార్యక్రమాన్ని సత్వరం నిర్వహించాలి. ఈ విషయాలన్నీ కూడ వెంటనే ప్రభుత్వ దృష్టి నాకర్షించగలవని ఆశిస్తున్నాను.

## వరద బీభత్సం

### ప్రధాని నెహ్రూకు గిరిగారు వ్రాసిన లేఖలు పార్లమెంటుకు సమర్పణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16—గోదావరి వరదవల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తూ, ఇండియా కార్మిక శాఖామంత్రి శ్రీ గిరిగారు ప్రధాని నెహ్రూకు వ్రాసిన రెండు లేఖలు నేడు ప్రజాప్రతినిధుల సభకు డిప్యూటీ హోంమంత్రి శ్రీ దాతార్ అందజేశారు.

ఆగస్టు 26, 29 తేదీలమధ్య గోదావరి వరద ప్రాంతంలో గిరిగారు పర్యటన చేసివున్నారు.

ఈ లేఖలలో ఆగస్టు 27 వ వ్రాసిన లేఖ రాజమండ్రి, ధవళేశ్వరం, రాజమండ్రికి ఉత్తర ప్రాంతాలలో జరిగిన వరద నష్టం వివరించబడింది. ఆగస్టు 28 వ తేదీని వ్రాయబడ్డ రెండవలేఖ సెంట్రల్ డెల్టాలోని వరద నష్టానికి సంబంధించినట్టిది.

ఈ లేఖలలో జరిగిన నష్టాన్ని, జరుగవలసిన సహాయాన్ని గురించి శ్రీ గిరిగారు ప్రధానికి వివరీకరించారు.

## ఎరువులు కొనడానికి

### తెనాలి తాలూకాలో

### 3 లక్షల 50 వేలు అప్పు పంపకం

తెనాలి, సెప్టెంబర్ 14—రసాయనిక ఎరువులను కొనడానికి రైతులకు సదుపాయం కల్పించే నిమిత్తం మద్రాసు ప్రభుత్వ ఎరువుల సరఫరా ప్రణాళిక కింద వ్యవసాయ శాఖవారు తెనాలి తాలూకాలో 3 లక్షల 50 వేల రూపాయలు ఋణం పంచిపెట్టారు.

బాపట్ల, సెప్టెంబర్ 16—ఇటీవల బాపట్ల తాలూకాలో జరిగిన వరిపంట పోటీలో శ్రీ పోతంసెట్టి వెంకటేశ్వర్లుగారికి ప్రథమ బహుమతి వచ్చింది. ఈయన ఇంటిపేరు ఈనెల 16 వ తేదీ "ఆంధ్రప్రభ" 4 వ పేజీ మొదటి కాలంలో పొరబాటుగా ముద్రించబడింది.

(6 వ పేజీ తరువాయి)

చౌహాన్ తెలిపారు, మూడు కమ్యూనిటీ ప్రాజెక్టు ప్రాంతాలలో యింకా 46 వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉత్తరువు చేయబడిందని కూడా ఆయన అన్నారు.

ఈ ఏడాది జులై తరువాత 1,879 ఎయిడెడ్ స్కూళ్ళు, ఒకే ఉపాధ్యాయుడితో నిర్వహించబడే 528 పాఠశాలలు తెరువబడ్డాయని ఆయన ప్రకటించారు.

## నిజాం నవాబు భవిష్యత్తు

విశాలాంధ్ర ప్రతిపత్యాది పతి విషయం గురించి తెలంగాణా ప్రజల తరపున శ్రీ ఏ. కాశీశ్వర రావుగారు నాయకత్వం వహించి విశాలాంధ్రకు నిజాం నవాబును అధిపతిగా వుంచితే అభ్యంతరంలేదని చేసిన ప్రకటనను నిరసిస్తూ హైదరాబాద్ ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ యల్. నారాయణ నేడొక ప్రకటనచేశారు.

భారతప్రభుత్వం నిజాంపై పోలీసుచర్యను తీసుకొన్నప్పటినుంచీ హైదరాబాద్ ప్రజలు నిజాం పతనాన్ని, రాజప్రముఖ్ సంస్థను రద్దు చేయాలని కోరుతున్నారనీ, హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడుకూడా రాజప్రముఖ్ సంస్థను నిర్మూలించాలని కోరుతున్నారనీ శ్రీ నారాయణ తన ప్రకటనలో పేర్కొన్నారు.

రామకృష్ణ మిషన్ వారు "ఆంధ్రప్రభ" నిధితో గోదావరి వరద బాధితులకు వస్త్రాలు పంచిపెట్టుతున్నారు. చీరలు స్వీకరించడానికి వచ్చిన మానవతులను ఫొటోలో చూడవచ్చు

# రు 80,000 ల వస్త్రాలు

## —శ్రీరామకృష్ణ మిషన్ సహాయం

రాజమండ్రి, సెప్టెంబర్ 14—

గోదావరి వరద బాధితులకు శ్రీ రామకృష్ణ మిషన్ అందజేస్తున్న బహుముఖ సహాయంలో ఒక్క వస్త్రాల క్రిందనే యిప్పటికి సుమారు 80,000 రూపాయలవరకు ఖర్చు అయినట్టు తెలుస్తున్నది.

శ్రీ రామకృష్ణ మిషన్ వారు సెంట్రల్ డెల్టాలోను, రాజమండ్రి పట్టణంలోను ముఖ్యంగా బట్టలపంపకం కార్యక్రమంపై కేంద్రీకరించి పనిచేస్తున్నారు. రాజోలు తాలూకాకు చెందిన 14 గ్రామాలలో 2,500 కొత్త బట్టలు చీరెలు, ధోవతులు పంచిపెట్టారు. రాజమండ్రి పట్టణంలో గడచిన మూడు రోజులలోను 2,362 చీరెలు, 2,721 ధోవతులు పంచబడినవి. వీరభద్రాపురం, తుమ్మలావ, లక్ష్మీవారపుపేట, గోంగూరపేట, రామచంద్రపేట, కంబాలపేట, సుబ్బారాయపేట, కోటిలింగాలు ప్రాంతాల బాధితులకు ఈ వస్త్రాలు పంచబడినాయి.

రాజమండ్రి తాలూకాలోని బుచ్చెంపేట, రఘుదేవపురం, ములకల్లంక, మునగాల గ్రామాలవారికి 2,523 చీరెలు, 1,178 ధోవతులు పంచబడినవి. రాజమండ్రి పట్టణంలో బట్టలేకాకుండా దాదాపు 10,000 పెరుళ్లు, 300 సెట్ల పాత్రసామగ్రి కూడా శ్రీ రామకృష్ణ మిషన్ వారు వుచితంగా పంచారు.

### విద్యార్థులకు అభినందనాలు

ఇంతవరకు జరిగిన పనిని సమీక్షిస్తూ, ఇన్నాళ్లుగా మిషన్ సహాయ కార్యక్రమాలకు తోడ్పడుతున్న కళాశాల విద్యార్థుల సేవాతత్పరతను, సంపీభావాన్ని స్వామీ నిత్యబోధానంద ప్రశంసించారు. ఇంకా చేయవలసినది చాలా కలదనీ, అయినా తమ సహచరులు చాలా సమర్థంగా సహాయం చేస్తున్నందున తమపై గల భారం స్వల్పంగా కన్పిస్తున్నదన్నారు.

### "ఆంధ్రప్రభ" కృషి ప్రశంస

ఈనెల 10 వ తేదీని "ఆంధ్రప్రభ" విలేకరితో శ్రీ రామకృష్ణ మఠం అధ్యక్షులు శ్రీ నిత్యబోధానంద స్వామిగారు సంభాషిస్తూ "ఆంధ్రప్రభ" వసూలుచేసినంతగా గోదావరి వరద బాధితుల సహాయార్థం ఇంతవరకు ఏ కమిటీకూడా వసూలుచేయలేదనీ, "ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితులకు అమోఘమైన సేవ చేస్తున్నదనీ, లోగడ రాయలసీమ క్షామానికి గురి అయినప్పుడు కూడా "ఆంధ్రప్రభ" ఈ విధంగానే సేవ చేసిందనీ అన్నారు.

### రామకృష్ణ మిషన్ కు వివిధసంస్థల విరాళాలు

వరద బాధితుల సహాయార్థం అనకాపల్లి బట్టల వర్తక సంఘంవారు రామకృష్ణ మిషన్ వారికి రు. 3,500/-లు రొక్కం, వెయ్యిగజాల కొత్తబట్టలు పంపారు.

గొల్లప్రోలు హైస్కూలు సంఘంవారు అరబస్తా బియ్యం. 150 పాతబట్టలు అందజేశారు.

కైకరం బోర్డు హైస్కూలు విద్యార్థి సంఘం ఒకబస్తా బియ్యం పంపింది.

సామర్లకోట బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు రు 433/-లు రొక్కం పంపారు.

## నాటకప్రదర్శనంద్వారా 250 రూపాయల సేకరణ

### అనంతపురం

### లలితకళాసమితి కృషి

అనంతపురం, సెప్టెంబర్ 14—గడచిన రాత్రి "లలితకళాసమితి" వారు శ్రీ కొడాలి గోపాలరావుగారిచే రచించబడిన "అగ్ని పరీక్ష" అను నాటకమును. 'గోదావరి వరద బాధితుల సహాయార్థం' పీస్ మెమోరియల్ హాలులో కడు రమ్యముగా ప్రదర్శించారు నాటకమునకు తోడుగా 'సమితి' సభ్యుల వాద్య సంగీతంతోను, శ్రీ దేవరాజు, శ్రీ హోన్నూరుసాహెబ్ గార్ల 'గోదావరి వరద' పాటలతోను ప్రేక్షకుల నానందపరిచారు.

నాటకములో పాత్రధారులైన శ్రీ ఎ. కోదండరామయ్య, రమణరాయ్, హరిసింగ్, ఆనందరావు, రంగయ్య, ఈశ్వరయ్య మొదలగువారు కడు నిపుణంగా నటించారు ఇందుకు నాటక సూత్రధారులైన శ్రీ ధర్మాజీ రావుగారు ఎంతయు ప్రశంసనీయులు.

వరదబాధితులకు తమ శక్తికొలదీ కృషి చేసి సహాయపడవలెననెడి కుతూహలంతో పైసమితివారు బహు స్వల్పవ్యవధిలోనే నిర్విరామ కృషిచేసి, నాటకమును శక్తివంతంగా తయారుచేయగలుగుటయేగాక, సమితి సభ్యులే టిక్కెట్లు విక్రయమునకు గూడ పూనుకుని పనిచేసి, అతిప్రయాసతో సుమారు రు 250 లను వసూలు చేయగలిగారు. ఇది వరకే విద్యార్థులు, ఇతర ప్రజాసంస్థలు వసూళ్ళుచేసి పంపినప్పటికీ ప్రజలు ఉదా[illegible]

## గోదావరి గండ్లు మూసివేత

### పని పూర్తికావచ్చినదట

నిడదవోలు, సెప్టెంబర్ 15—ఇటీవల వచ్చిన గోదావరి వరదలమూలంగా "విశిష్ట" కుడిగట్టునపడ్డ గండ్ల మరమ్మతు పని విశ్వేశ్వరంనుంచి నర్సాపురంవరకు చాలా చురుకుగా సాగుతున్నట్లు, ఇంచు మించు పూర్తి కావచ్చినట్లు తెలుస్తున్నది. మొదట్లో ఈ గండ్ల మరమ్మతు సెప్టెంబర్ 20 వ తేదీకి గాని పూర్తికావని అంచనావేసినా, గోదావరి వెస్టరన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృషివల్ల, రోజుకు సుమారు ఏడువేలమంది కూలీలను పెట్టి మరమ్మతులను చేయించడం వల్ల, గండ్లు మూసివేత, మరమ్మతు పనులు త్వరగా సాగుతున్నవి.

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కె. వరదాచారి, ఆయనకు అసిస్టెంటు ఇంజనీర్ శ్రీ అయ్యగారి వీరభద్రరావుగార్లు గండ్ల మరమ్మతు కార్యాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, గోదావరి గట్టు పొడుగునా ఉన్న గ్రామస్థులను గ్రామ పంచాయతీల వారిని ప్రోత్సహించి, కూలీలను అధికంగా సప్లయి చేయవలసిందని కోరారు. వీ రందరి సహకారంతోను ఇప్పటికి ఇంచుమించు వశిష్ట గోదావరి కుడిగట్టు మరమ్మతుల పనులు పూర్తికావచ్చినట్లు తెలుస్తున్నది.

ఇప్పుడు ఈ ప్రాంతమందలి కూలీల నందరిని రాజమండ్రి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సమీపంలోగల కాటవరానికి అక్కడ గోదావరి గండ్ల మరమ్మతు నిమిత్తం పంపిస్తున్నట్లు తెలుస్తున్నది. నిన్న, మొన్న కూడా అనేక వందలమంది కూలీలు నిడదవోలు మీదుగా కాటవరం వెళ్లారు.

### వరద బాధితులకు టెక్కలి విద్యార్థుల సహాయం

టెక్కలి, సెప్టెంబర్ 11—గోదావరి వరద బాధితుల సహాయార్థమై స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు 115 రూపాయల చందాలు ప్రోగుచేశారు. ఇందులో 50 రూపాయలు విజయనగర ట్రెయినింగు కాలేజి విద్యార్థి సంఘం ద్వారా పంపబడినవి. మిగిలిన 65 రూపాయలు "ఆంధ్రప్రభ"నిధికి పంపాలని నిర్ణయించారు.

### వరద బాధితుల సహాయానికి తాడిపత్రిలో సంఘం

తాడిపత్రి, సెప్టెంబర్ 7—ఈ నెల 5 వ తేదీ సాయంత్రం తాలూకా ఆఫీసులో గోదావరి వరద బాధితుల సహాయార్థమై స్థానిక తహశీల్దారు శ్రీ వెంకటరమణప్పగారి అధ్యక్షతను సమావేశమై శ్రీ కర్నాటి రంగయ్యశ్రేష్టి అధ్యక్షులు, శ్రీ పి. రంగారెడ్డి కార్యదర్శి, శ్రీ పోలా వెంకటరత్నం శ్రేష్టి కోశాధికారులుగా ఒక సంఘం ఏర్పాటు చెయ్యబడింది.

### వరద బాధితులకు మదనపల్లె క్రైస్తవుల సహాయం

మదనపల్లె, సెప్టెంబరు 7—మదనపల్లె క్రైస్తవ యువక సమాజం వారు హోప్ హైస్కూలు భవనంలో గోదావరి వరద బాధితుల సహాయార్థమై వివిధ నాటక ప్రదర్శనాలు జరిపారు. కథ, మాటలు, పాటలు శ్రీ వాల్టన్ జర్మయ్య, జాన్ గిల్బర్ట్ గార్లు వ్రాశారు. కుమారి నిర్మలాదేవి "పేదపిల్ల" నటన అద్భుతంగా వున్నది. దీనిలోవచ్చిన డబ్బును గోదావరి నిధికి పంపుతున్నారు.

### క్రొవ్విడి పంచాయతీ విరాళం

క్రొవ్విడి, సెప్టెంబర్ 12—క్రొవ్విడి పంచాయతీసభ్యులు జనాబ్ ఫజలె రహమాన్ అధ్యక్షతన సమావేశమై గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 116/-లు విరాళమివ్వడానికి తీర్మానించారు. పై సొమ్ము గాక క్రొవ్విడిగ్రామ వ్యవసాయ సంఘాధ్యక్షులు జనాబ్ ముస్లీముహమ్మదు గయాజుద్దీన్ నాయకత్వాన గ్రామమునసబు శ్రీ గాదె సాహెబురావు గారు, యితర పెద్దలు రైతులవద్ద వరిగడ్డి ప్రోగుచేశారు. దానిని వెంటనే గ్రాసం లేక బాధపడుచున్న గోదావరి వరద బాధిత రైతులకు పంపుటకు నిశ్చయించినారు.

# ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

| | |
|---|---|
| శ్రీ డి. జాన్ పి. సి. 2165 బాపట్ల | 5-0-0 |
| కొండపాతూరు యువజన సేవక సంఘం వసూళ్లు. | 200-0-0 |
| శ్రీ కె. నారాయణరెడ్డి, గ్రామ మునసబు, మునుపాడు. | 10-0-0 |
| మచిలీపట్నం వర్తక గుమాస్తాల సంఘం. | 10-0-0 |
| సామర్లకోట బోర్డు హయ్యర్ ఎలిమెంటరీ గిరల్స్ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థినులు హెడ్ మిస్ట్రెస్ ద్వారా. | 7-0-0 |
| కొండ పాతూరి రజక సంఘం, బాపట్ల తాలూకా. | 10-0-0 |
| శ్రీ వసుమర్తి విశ్వపతిశాస్త్రి, కాకినాడ. | 25-0-0 |
| లింగంగుంట పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ శ్రీ మూతక్కి చిన బసవయ్యగారి ద్వారా. | 116-0-0 |
| శ్రీ జి. రఘునాధరెడ్డి గ్రామ మునసబు, గానిగపెంట. | 10-0-0 |
| బోర్డు ఎలిమెంటరీ తెలుగుస్కూలు విద్యార్థులు పాతపట్నం. | 5-3-0 |
| శ్రీ ఇప్పిలి నీలయ్య (మక్కువ, సాలూరు తాలూకా) వసూళ్లు ఇందులో:-శ్రీ మావుడీరంగునాయుడు 10-0-0, మక్కువబోర్డు హైస్కూలు విద్యార్థుల విరాళం 6-11-6, హుండీలలో వసూళ్ళు 11-4-6 చేరివున్నవి. | 40-0-0 |
| వెంకటగిరి రైల్వేస్టేషన్ సిబ్బంది | 20-0-0 |
| శ్రీ రామభక్త అన్నదానసమాజం వెంకటగిరి టవున్ శ్రీ వి. శంకరదాస్ గారిద్వారా | 65-0-0 |
| గవర్నమెంటు సెకండరీ ట్రెయినింగ్ స్కూల్ ఫర్ మేల్స్ నెల్లూరు, విద్యార్థులు ఉపాధ్యాయులు | 51-13-0 |
| తిమ్మన శ్రీరాములు శాస్త్రి అండ్ సన్స్, నెల్లూరు | 10-0-0 |
| అయిదు రూపాయల లోపు విరాళాలు | 8-11-0 |
| నిన్నటి మొత్తం | 2,48,320-1-4 |
| నేటి మొత్తం | 2,55,310-0-7 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్ ప్రెస్ న్యూస్ పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటింపడంలో వేయిక్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడం వల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయక పోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తిచేస్తున్నాము.]

గ్రేట్ ఈస్టరన్ సర్కస్
(పచ్చయప్ప గ్రౌండ్సు, జి. టి. మద్రాసు)
ప్రారంభము
18-9-53 శుక్రవారం రాత్రి 9-30 గంటలకు
మద్రాసు మేయర్ గారి ఆదరణ క్రింద
మిక్కిలి ఆధునికమైన ప్రాచ్యదేశపు సర్కస్ ప్రదర్శనం
101 అంతర్జాతీయ ఆర్టిస్టులు - బాగా తర్ఫీదు పొందిన సింహాలు - పులులు - ఏనుగులు - గుర్రాలు - మేకలు వగైరా
మధ్యప్రాచ్యపు చాంపియన్ శాండోను తప్పక చూడండి.
ప్రాచ్యదేశపు చాంపియన్ సైకిలిస్టులను, మోటార్ సైకిలిస్టులను వారి అతి సాహస పనులను చూడండి.

'పాలుడ్రిన్'
మలేరియాను తరిమివేయును
ICI
ICP 181

జామా
ఇన్ హేలర్
శీతలమను చికిత్సచేయును
జామాఆయిల్
(నీలగిరి తైలము)
దగ్గు, శీతలము మొదలగు వ్యాధులకు.
అమర్ చంద్ శోభాచంద్, మద్రాసు.3

గోదావరి వరదబాధితుల సహాయ నిధి నిమిత్తము
గౌ॥ డాక్టర్ యు. కృష్ణారావుగారి సమక్షమున
ఘంటసాలవారి పాట కచ్చేరి
కేరళ సోదరీమణుల కళాశోభితమైన భరత, ఆధునిక నాట్యములు
19-9-1953 శనివారం సాయంత్రం 6 గంటలకు
రైల్వే ఇన్ స్టిట్యూట్ హాలులో జరుగును
ప్రవేశ రుసుము: రు. 5; రు. 3; రు. 2; రు. 1
జి. ఎస్. రావు, ఆర్గనైజరు

జమ్మివారి 'లివర్ క్యూర్'
పిల్లల లివర్ & స్ప్లీన్ వ్యాధుల చికిత్సకు, నివారణకు
బ్రాంచి ఆఫీసు & వైద్యశాల
తాడంకివారివీధి, బకింగ్ హాంపేట పోస్టు
విజయవాడ
పై అడ్రస్సునందు మా డాక్టరు గారిని కలుసుకొని సలహాపొందవచ్చును
జమ్మి వెంకటరమణయ్య & సన్సు, H.O. మదరాసు-4
విజయనగరం బ్రాంచి - ఒకుగంటివారివీధి.

## ఆంధ్ర మెడికల్ డిపార్టుమెంటు

### తగు ఏర్పాటులకు శ్రీ రమణమూర్తిగారి నియామకం

మద్రాసు, సెప్టెంబర్ 17—మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ యం. వి. రమణమూర్తిగారు ఆంధ్ర మెడికల్ డిపార్టుమెంట్‌కు తగిన ఏర్పాటులు చేసే నిమిత్తమై నేటినుంచి స్పెషల్ డ్యూటీలో నియమించబడినారు.

ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవాలకు తగు ఏర్పాట్లు చేయడానికై శ్రీ యం. ఆదికేశవులు నాయుడుగారు కర్నూలుజిల్లా కలెక్టర్‌కు పర్సనల్ అసిస్టెంటుగా నియమించబడినారు.

## బందరుకు రెవిన్యూమంత్రి రాక

బందరు, సెప్టెంబర్ 14—మద్రాసు ప్రభుత్వ రెవిన్యూ మంత్రి శ్రీ యం. ఏ. మాణిక్యవేలు నాయకర్ నేడిచ్చటికి విజయవాడనుంచి జిల్లా సప్లయి ఆఫీసర్ శ్రీ నరసారెడ్డిగారితో కలిసి వచ్చారు.

మంత్రికి రహదారి బంగళావద్ద కలెక్టర్ శ్రీ రామిరెడ్డి, జిల్లా కాంగ్రెసుకమిటీ కార్యదర్శి శ్రీ మండలి కృష్ణరావుగార్లు తదితర అధికారులు స్వాగతమిచ్చారు.

ఎన్నేటు రైతుల రక్షణసంఘం కార్యదర్శి శ్రీ కొడాలి ఆంజనేయులుగారు, కిసాన్‌పంచాయత్ ఆర్గనైజర్ శ్రీ యల్. వెంకటరామయ్యగారు మరికొందరు మంత్రికి మెమొరాండంలు సమర్పించారు.

అక్కడనుంచి మంత్రి సపరివారంగా ఉప్పుటేరులో స్టీమ్ లాంచిమీద షికారుచేశారు.

### ఇరిగేషన్, ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరులు

మద్రాసు, సెప్టెంబర్ 17—ఆంధ్రా ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణయ్యర్, ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు శ్రీ బి. ఆర్. సోమయాజులు కలిసి నేటి ఉదయం విమానంలో ఢిల్లీ వెళ్ళారు.

## చెన్నరాష్ట్రానికి ఆహార పదార్థాల కేటాయింపు

మద్రాసు, సెప్టెంబర్ 16—ఈ నెలకు చెన్నరాష్ట్రానికి విదేశాలనుంచి దిగుమతి అయిన 20,000 టన్నుల గోధుమను, 9,000 టన్నుల జొన్నలను ఇండియా ప్రభుత్వం కేటాయించింది. తిరువాన్‌కూర్-కొచ్చిన్ యూనియన్‌కు 2,000 టన్నుల గోధుమ, 50,000 టన్నుల జొన్నలు, మైసూరుకు 1,000 టన్నుల గోధుమకూడా కేటాయించబడినవి.

### ఒంగోలుకు వ్యవసాయ మంత్రి రాక

ఒంగోలు, సెప్టెంబర్ 8—వ్యవసాయశాఖా మంత్రి గౌ॥ నాగన్నగౌడ్ నెల్లూరుజిల్లాలోని చింతలదీవి ఫారం చూచే నిమిత్తం రాత్రి యిక్కడికి వచ్చారు.

"ఆంధ్రప్రభ" విలేకరితో నవ్యాంధ్రరాష్ట్రమును గురించి మాట్లాడుతూ ఆంధ్రులందరు రాబోవు ప్రభుత్వమును బలపరచవలెననీ, త్యాగమూర్తులైన శ్రీ ప్రకాశం మొదలగు కాంగ్రెసు వారు అభిప్రాయభేదాలను సమయ చేసుకొని రాష్ట్రాభివృద్ధికి పాటుబడగలరనీ, నవ్యాంధ్రరాష్ట్రానికి సుస్థిర ప్రభుత్వ మేర్పడగలదనీ ఆశాభావాన్ని వెల్లడించారు.

ఆంధ్రరాష్ట్రంలో ఒంగోలులో పశుపోషణశాఖ రాష్ట్ర కార్యాలయం ఏర్పరుచుటకు అవకాశం వున్నదా అన్న మరొక ప్రశ్నకు సమాధానంగా అట్టి కార్యాలయం ముఖ్యపట్టణములో ఉండగలదని మంత్రిగారన్నారు.

పొగాకు మార్కెటింగు కమిటీకి గవర్నమెంటు సభ్యులను నామినేట్ చేయడానికి ఇంకా నెలరోజులు వ్యవధి కలదనీ, ఇంకా తమకు కలెక్టరు సిఫారసులు అందలేదనీ చెప్పారు.

మంత్రిగారి వెంట అగ్రికల్చర్ డైరెక్టర్, శ్రీ పుల్లెల రత్తయ్య (గుంటూరు పొగాకు మార్కెటింగు కమిటీ చైర్‌మన్) గార్లు వున్నారు.



ఆంధ్రరాష్ట్ర నిర్మాణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డి, మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారు కలిసి రాజాజీ హాలులో విందు చేసినప్పటి ఫోటో

## మొరాకోలో దమననీతి

### పద్నాలుగు మంది ప్రముఖ జాతీయ నాయకుల అరెస్టు

కాసబ్లాంకా, సెప్టెంబర్ 15—

కాసబ్లాంకా ప్రాంతంలో ఇస్టిక్‌లాల్ నేషనలిస్టు పార్టీ ప్రధాన నాయకులు పద్నాలుగు మందిని తాము అరెస్టు చేసినట్టు మొరాకో పోలీసులు నేడు ప్రకటించారు.

వీరందరిపై శాంతిభద్రతలకు భంగం కలిగించారని, దౌర్జన్యచర్యలు ప్రోత్సహించారని కేసులు పెట్టబడగలవట. వీరిలో కొందరు పాత సుల్తాన్‌ను పదభ్రష్టునిచేసి, కొత్త సుల్తాన్‌ను ఫ్రెంచివారు పట్టాభిషిక్తుని చేసినప్పుడు మర్రాకెస్‌లో తిరుగుబాటును ప్రోత్సహించారని ఆరోపించారు.

నేడు అరెస్టు చేయబడినవారిలో కాసబ్లాంకా న్యాయవాది మైటల్ బషీర్‌బెన్ అబ్బాస్, మహమ్మద్ బెన్‌జిలామ్ బెనానీ రోషీ (బట్టల వర్తకుడు) సిదిక్ మహమ్మద్ బెన్ హాదీ జీ ముఖ్యులు.

వీరందరూ కాసబ్లాంకా ప్రాంతంలో80 పార్టీ కార్యాలయాలను నిర్వహిస్తున్నారట.

### నదుల నీటిమట్టం

మద్రాసు, సెప్టెంబర్ 17—16 వ తేదీని గోదావరినది ఆనకట్టపైనీటిమట్టం 4 8 అడుగులున్నది.

కృష్ణానది ఆనకట్టపై నీటిమట్టం 6,6 అడుగు లున్నది.

## గోదావరి వరద బాధితులకు సహాయం

### శ్రీ త్రివేదీ పేర 8,200 విరాళాలు

మద్రాసు, సెప్టెంబర్ 15—గోదావరి వరద బాధితులకు సహాయం చేసే నిమిత్తం, ఆంధ్ర వ్యవహారాల ప్రత్యేకోద్యోగి శ్రీ సి. ఎమ్. త్రివేదీ పేర నేటివరకు చేరిన విరాళాల మొత్తం 8202-15-0 అని ప్రకటించబడింది

### 3,400 మంది బడిపిల్లలకు బట్టలు

### పంచిపెట్టడానికి రాజమండ్రి రోటరీక్లబ్ నిర్ణయం

రాజమండ్రి, సెప్టెంబర్ 17—రాజమండ్రిలో వరదబాధితులైన బడిపిల్లలు 3,400 మందికి బట్టలు పంచిపెట్టడానికి స్థానిక రోటరీక్లబ్‌వారు 14 వ తేదీని సమావేశమై నిర్ణయించారు.

గవర్నమెంటు కాలేజీవద్ద వరద బాధితులకు పునరావాస సౌకర్యాలు కల్పించేచోట అక్టోబర్ 15 వ తేదీనుంచి మూడునెలలపాటు చికిత్సా కేంద్రాన్ని నడపడానికి తీర్మానించారు.

రాజమండ్రి వాణిజ్యమండలివారు వరద బాధితులకు 14 వ తేదీని అనకాపల్లి వర్తక సంఘంవారు పంపిన 2,500 రూపాయల ఖరీదుచేసే బట్టలను పంచిపెట్టారు.

## విపణివీధి

సవరను రేట్లు

మద్రాసు, సెప్టెంబర్ 17—

| అమ్మకం వస్తువు | రు. | అ. | పై. |
|---|---|---|---|
| సవరంచిల్లరధర | 58 | 10 | 0 |
| పొట్లా బంగారం | 88 | 4 | 0 |
| మూసా బంగారం | 86 | 4 | 0 |
| వెండి వందతులాలు | 158 | 0 | 0 |
| వెండి తులం 1-1 | 1 | 10 | 0 |

వేరుసెనగ గింజలు

(531 పౌనులు) మిషన్ వరకు 227-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

3% ఎస్.ఎస్.ఏ. రెడీ 453-0-0

కొబ్బరినూనె కాండీ (87½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 81-12-0 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-0-0 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-0 |

ఆముదం 500"తిరువత్తూరు" 310-0-0

సేలమ్ లోటస్, స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా 28-8-0

పంచదార (2 అండర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

ఫ్యాక్టరీ, జావా, ఉయ్యూరు } 90-0-0

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 17—

| అమ్మకం వస్తువు | | రు. అ. పై. |
|---|---|---|
| పొట్లా బంగారం రెడీ | .... | 87-2-0 |
| వెండి 100 తులం | .... | 157-4-0 |
| సవరను | .... | 57-12-0 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 16—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.12 |
| నేటి క్లోజింగ్ | — | 33.02 |

1953 సెప్టెంబర్ 18, శుక్రవారం

విజయనామ సంవత్సర

భాద్రపద శుద్ధ దశమి

దశమి రా॥ 7-47 గంటలవరకు

పూర్వాషాఢ ప॥ 10-26 గంటలవరకు

వర్జ్యం: ఉ॥ 6-14 నుంచి 7-48 గం॥ వరకు

## నిజాం మంత్రివర్గంపై జరిగిన ఆరోపణలు

### ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధాని నెహ్రూను సంప్రతించి తిరిగి వస్తారట

సికిందరాబాద్, సెప్టెంబర్ 16—ఢిల్లీలో సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి 20 వ తేదీ దాకా జరుగబోయే సమాచారశాఖా మంత్రుల సమావేశంలో పాల్గొనేనిమిత్తం హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బి. రామకృష్ణారావు నేడు బయలుదేరి వెళ్ళారు.

నల్గురు మంత్రులపై 20 మంది కాంగ్రెసు శాసనసభ్యులు చేసిన ఆరోపణల విషయం ఢిల్లీలో హోం మంత్రి శ్రీ డి జి. బిందూతో కలసి శ్రీ రామకృష్ణారావుగారు ప్రధాని నెహ్రూతోను, కేంద్ర హోం మంత్రి డాక్టర్ కట్జూతోను కాంగ్రెస్ హైకమాండ్ సభ్యులతోనూ సంప్రదించగలరని తెలుస్తున్నది

కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలనకోసం ఈ ఆరోపణలను తన అభిప్రాయాలతో సహా శ్రీ రామకృష్ణారావుగారు ఢిల్లీకి పంపారు.

ఈ ఆరోపణల విషయమై హైదరాబాద్ ప్రభుత్వ వైఖరిని హైదరాబాద్ ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు విశదపరచగలరనీ, ఈ ఆరోపణలు నిరాధారాలని పేర్కొని విచారణకూడా అవసరంలేదని తెలుపగలరనీ ఇచ్చటి రాజకీయవర్గాల వారు భావిస్తున్నారు.

ఈ సమస్యలపై అంతిమ నిర్ణయం కాంగ్రెసు హైకమాండ్ చేస్తుందనీ, ఆశ్చర్యాన్ని కొలిపే మార్పులు మంత్రివర్గంలో ఏమీవుండబోవనీ, అయితే, డిప్యూటీమంత్రుల నియామకంమాత్రం విరిపివేయబడుతుందనీ అభిజ్ఞులు భావిస్తున్నారు.

ప్రస్తుత హైదరాబాద్ మంత్రివర్గం అవినీతికరంగా వ్యవహరిస్తున్నదనీ, కొందరు మంత్రులు అవినీతికరంగానూ, బంధుపక్షపాత వైఖరితోనూ ప్రవర్తించారని ఆరోపిస్తూ రెండు నెలల కిందట 20 మంది కాంగ్రెసు శాసనసభ్యులు ఒక మెమోరాండాన్ని ప్రధాని నెహ్రూకు సమర్పించిన విషయం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే శ్రీ నెహ్రూ వాటివిషయమై హైదరాబాద్ ముఖ్యమంత్రికి తెలియజేశారు.

శ్రీ రామకృష్ణారావుగారు ఆరోపణలు చేసిన శాసనసభ్యులతో సంభాషించి తన అభిప్రాయాలతో సహా తిరిగి ఈ ఆరోపణలను పరిశీలనకోసం కాంగ్రెస్‌హైకమాండ్‌కు పంపారు.

అజ్ఞాతవాసంలోవున్న ప్రముఖ టెర్రరిస్టు కొత్తకోయిన రాములు సెప్టెంబరు 12వతేదీన నల్లగొండజిల్లా చిన్నాయపాలెంలోరహస్యంగా వున్న సమయంలో మిర్యాలగూడెం పోలీసువారు అరెస్టు చేసినట్టు అధికార పూర్వకంగా తెలుస్తున్నది. ఆయనపై తొమ్మిది హత్యానేరాలు ఆరోపింపబడివున్నట్టుకూడా ప్రకటించబడింది.

### కలరావల్ల 13 మంది మరణం

సెప్టెంబరు 14 వ తేదీనుంచి యిప్పటిలోగా 50 మందికి కలరా తగులగా 13 మంది మరణించారు. మునిసిపల్ అధికారులు కలరా నివారణ చర్యలను తీసుకొంటున్నారు.

### ప్రభుత్వానికి నిజాం కుమారుని బాకీ

హైదరాబాద్ ప్రభుత్వానికి గత అక్టోబరు నుంచి నిజాం పెద్దకుమారు బీరార్ యువరాజు శిస్తు బకాయికింద 1,05,000 రూపాయలదాకా బాకీ పడ్డాడని హైదరాబాద్ పబ్లిక్ వర్క్సు మంత్రి మిస్టర్ మెహ్ది నవాజ్ జంగ్ నేడు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో వెల్లడించారు. బాకీని చెల్లించకుండా దాటవేయడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వం నిజాం కుమారునికి తెలియజేసినట్టుకూడా మంత్రి ప్రకటించారు.

యువరాజు "బెల్లావిస్టా"లో నివసిస్తారు. ఇది రాష్ట్రప్రభుత్వ ఆస్తి దీనికి నెలకు 3,500 రూపాయల అద్దె చెల్లించవలసి వుంది.

### 412 వయోజన విద్యా కేంద్రాలు

వయోజన విద్యావ్యాప్తికోసం రాష్ట్రంలో 412 పాఠశాలలు తెరువబడ్డాయని హైదరాబాద్ అసెంబ్లీలో నేడు ప్రశ్నోత్తర సమయంలో విద్యామంత్రి శ్రీ దేవిసింగ్

(మిగతా 5 వ పేజీలో)

## హైదరాబాద్‌లో కాగితపు పరిశ్రమ

### చెరకుగడ పిప్పినుంచి కాగితాన్ని తయారుచేసే ఫ్యాక్టరీ ఒకటి స్థాపించబడుతుందట

హైదరాబాద్, సెప్టెంబర్ 16-చెరకుగడ పిప్పి నుంచి కాగితాన్ని తయారుచేసే ఫ్యాక్టరీని పశ్చిమ జర్మనీలో తాను చూచి వచ్చాననీ ఇంగ్లాండు, యూరప్ దేశాలలో మూడునెలలపాటు పర్యటన జరిపి నిన్న యిచ్చటికి తిరిగి వచ్చిన హైదరాబాద్ ఆర్థికమంత్రి డాక్టర్ జి. యస్. మేల్కోటే తెలిపారు.

చెరకుగడ పిప్పి అధికంగాదొరకే యీ రాష్ట్రంలో, ప్రత్యేకంగా నిజామాబాద్ జిల్లాలో కాగితాన్ని తయారుచేసే ఫ్యాక్టరీని స్థాపించాలని ఆయన అన్నారు.

బొగ్గు, గ్లాసు పరిశ్రమలలో అధునిక పద్ధతులను అర్థంచేసుకొనే నిమిత్తం ఆయన జర్మనీలోని బొగ్గు పరిశ్రమ కేంద్రాలను, బ్రసెల్సులోని గ్లాసు ఉత్పత్తి ఫ్యాక్టరీలను సందర్శించారు.

నార్వే, స్వీడన్, డెన్మార్కు, హాలెండు, ఫ్రాన్సు, స్విట్‌జర్‌లండు, పశ్చిమ జర్మనీ దేశాలలో పర్యటన జరిపాననీ, ప్రతిచోటకూడా ఆహారం పుష్కలంగా దొరకుతున్నదనీ, రెండవ ప్రపంచయుద్ధంలో ధ్వంసమైన పశ్చిమజర్మనీ దేశంలో కూడా పునర్నిర్మాణం చురుకుగా సాగుతున్నదనీ, వారానికి42గంటలు పనిచేస్తున్నారనీ, ఇటుక, సిమెంటుకలిపి గుల్లదిమ్మలుపోసి భవనాలను నిర్మించాలనీ, భవనాల నిర్మాణంకోసం వ్యయంచేసే ధనంపై ఆదాయపన్నును పశ్చిమ జర్మనీలో వసూలు చేయడంలేదనీ, ఇంగ్లాండులో పునర్నిర్మాణం పూర్తిగా జరిగిందనీ హైదరాబాద్ ఆర్థిక మంత్రి పత్రికా విలేకరులతో అన్నారు.

### హైదరాబాద్ అసెంబ్లీలో రెండుబిల్లుల ప్రతిపాదన

హైదరాబాద్ ల్యాండ్ ఇంప్రూవ్ మెంటు బిల్లు, సివిల్ ప్రొసీజర్ కోడ్‌కు సవరణను ప్రతిపాదించే బిల్లుకూడా నేడు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపాదించబడ్డాయి భూమిని సక్రమంగా వినియోగించే నిమిత్తం చెరువులను సర్వే నిమిత్తం రూపొందించబడిన ప్రణాళికలను ఆచరణలో సాధించే నిమిత్తం ఈ ల్యాండ్ ఇంప్రూవ్ మెంటు బిల్లు ఉద్దేశించబడింది.

హైదరాబాద్ సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కోర్టువారు దివాలా తీసినవారి ఆస్తులను స్వాధీనం చేసుకొనే సమయంలో ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వము మంజూరుచేసే పెన్షన్లను మినహాయించే నిమిత్తం సివిల్ ప్రొసీజర్‌కోడ్‌కు సవరణ ప్రతిపాదించాలని రెండవ బిల్లులో పేర్కొనబడింది.

గత ఏడాదిలో రాష్ట్రంలోని ఫ్యాక్టరీలకు ఇండస్ట్రియల్ ట్రస్టుఫండ్‌నుంచి 48 లక్షల రూపాయలదాకా అప్పు మంజూరుచేయబడిందనీ, ఈ ఏడాదికూడా యిప్పటికే అదే మొత్తం మంజూరు చేయబడిందనీ, నేడు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో వాణిజ్య, పరిశ్రమలమంత్రి శ్రీ వినాయకరావు విద్యాలంకార్ జవాబిచ్చారు. కొత్త ముల్కీ విధానాన్ని ప్రభుత్వం రూపొందించినదనీ, 13 ముల్కీ సర్టిఫికెట్లను ప్రభుత్వం రద్దుచేసిందనీ, మోసంతో సంపాదించిన 105 ముల్కీ సర్టిఫికెట్ల విషయం ఒక ప్రత్యేక ఉద్యోగి పరిశీలిస్తున్నాడనీ హైదరాబాద్ మంత్రి శ్రీ బి. రామకృష్ణారావుగారు నేడు అసెంబ్లీలో అన్నారు.

విదేశాలలో ఇద్దరు మంత్రులు పర్యటన జరిపిన సందర్భంలో ప్రభుత్వం ఎట్టి ఖర్చును భరించలేదని ఆర్థికమంత్రి నేడు అసెంబ్లీలో తెలిపారు.

గత సంవత్సరం రాష్ట్రంలో 5,000 టన్నులపైగా కాగితం ఉత్పత్తి అయిందని వాణిజ్యమంత్రి జవాబిచ్చారు.

## కర్నూలులో ఏర్పాట్లు

### అక్టోబర్ 1 వ తేదీ కార్యక్రమ నిర్ణయం

మద్రాసు, సెప్టెంబర్ 17—శ్రీ చందూలాల్ త్రివేదీని ఆంధ్రకు గవర్నర్‌గా నియమిస్తూ త్వరలోనే ఇండియా ప్రభుత్వం ప్రకటించనున్నది. అక్టోబర్ ఒకటవతేదీ ఉదయం కర్నూలులో ఆయన ఆంధ్రరాష్ట్రం గవర్నర్ పదవిని స్వీకరిస్తారు.

రాష్ట్రావతరణకు ఏర్పాట్లు అన్నీ పూర్తి అవుతున్నవని తెలుస్తున్నది. ఈ ఏర్పాట్లు చేయడానికి వినియోగించబడిన ఉద్యోగులు రాత్రింబగళ్లు కర్నూలులో పనిచేస్తున్నారట.

ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించబడివున్న శ్రీ ఓ. పుల్లారెడ్డిగారు ఉదయంనుంచి రాత్రి పొద్దుపోయే వరకు సెక్రటేరియేట్‌లో శ్రమిస్తున్నారు. ఆంధ్ర సెక్రటేరియేట్‌ను, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ శాఖలను రూపొందించడానికి వీరు విశేషంగా కృషి చేస్తున్నారు. శ్రీ పుల్లారెడ్డిగారే సమాచార, పబ్లిసిటీ శాఖల కార్యదర్శి కూడా కనుక అక్టోబర్ ఒకటవ తేదీన కర్నూలులో జరగనున్న ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి పత్రికలవారికి తదితరులకు కూడా తగు ఏర్పాట్లను ఆయన చూస్తున్నారు.

ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానికి ఇండియా ప్రధాని వస్తున్నందున తగు బందోబస్తు. కార్యక్రమమంతా పూర్తికావచ్చింది సెప్టెంబరు 17 వ తేదీనుంచే కర్నూలులో ఆంధ్ర సెక్రటేరియట్ పని ప్రారంభిస్తుంది స్పెషల్ ఆఫీసర్ శ్రీ చందూలాల్ త్రివేది విభజన సంఘంలోని అధికార, అనధికార సభ్యులతో నేడు కూడా చర్చలు జరిపారు.

కొన్ని చిన్న శాఖలకు ఉద్యోగుల కేటాయింపు విషయమై నేడు చర్చ జరిగిందట.

ఆంధ్రరాష్ట్రావతరణోత్సవంలో పాల్గొని కర్నూలునుంచి ప్రధాని నెహ్రూ మద్రాసు వచ్చి దక్షిణాదిన పర్యటించగలరు. ఇందుకై తాత్కాలికంగా తయారుచేయబడిన కార్యక్రమాన్ని ఆమోదించినట్టు ఆయన నేడు టెలిఫోన్‌లో తెలియజేశారు.

### తుంగభద్ర ప్రాజెక్టు భావి

తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ, దాని భవిష్యత్తు సమస్యలను గురించి ఢిల్లీలో జరుగుతున్న చర్చలలో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్‌వర్క్సు శాఖా కార్యదర్శిగా నియమించబడిన శ్రీ యన్. చక్రవర్తి గత రాత్రి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.

ఉమ్మడి రాష్ట్రం తరపున ఇరిగేషన్ ఇంజనీరు యల్. వెంకటకృష్ణయ్యర్, ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు సోమయాజులుగారు పాల్గొంటారు.

ఈ సమావేశానికి పబ్లిక్ వర్క్సుమంత్రి శ్రీ యన్. రంగారెడ్డిగారు హాజరుకావలసివున్నది. కాని ఆయన కుమార్తె మరణించినందున ప్రయాణం విరమించుకున్నారు.

### విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలో మద్రాసు గవర్నరు పర్యటన

మద్రాసు, సెప్టెంబర్ 16—మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ సెప్టెంబర్ 17 వ తేదీనుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో పర్యటన జరుపుతారు. వాల్తేరు, మాచ్‌ఖండ్, జయపూర్, బొబ్బిలి ప్రాంతాలను సందర్శించి సెప్టెంబర్ 24 వ తేదీ ఉదయానికి మద్రాసుకు తిరిగి వస్తారు.

కలకత్తాలో కొంతకాలంగా వుండి మందు తింటున్న నేపాల్‌రాజు త్రిభువన్ గురువారం ఉదయం స్పెషల్ విమానంలో బయలుదేరి నేపాల్ వెళ్ళారు.

### విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో సెషన్సుకోర్టు

మద్రాసు, సెప్టెంబరు 16—విశాఖపట్నం ఏజెన్సీ సెషన్సుడివిజన్ ప్రాంతంలో సెప్టెంబరు 14 వ తేదీనుంచి సెషన్సుకోర్టు పనిచేస్తుందనీ, విశాఖపట్నం కలెక్టరు శ్రీ ఏ. వెంకటేశన్ (ఐ. ఏ. యస్) సెషన్సుజడ్జిగా వుంటారనీ, విశాఖపట్నంలోగాని, వి[illegible] ఏజెన్సీ సెషన్సుడివిజన్ ప్రాంతం[illegible] నైనాగాని ఈకోర్టు సమావేశమవుతుందనీ మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది.


వినోదా వారి

# దేవదాసు

దర్శకత్వం... వేదాంతం రాఘవయ్య

నేటి నుండి

- 13 వ వారం -

| | | |
|---|---|---|
| లక్ష్మీ టాకీసు | — | విజయవాడ |
| లక్ష్మీ టాకీసు | — | విశాఖపట్నం |
| క్రౌన్ టాకీసు | — | కాకినాడ |
| అశోక మహల్ | — | రాజమండ్రి |
| మినర్వా టాకీసు | — | బందరు |
| రత్నా టాకీసు | — | తెనాలి |
| శేషు మహల్ | — | నెల్లూరు |
| బొడ్డువారి థియేటర్ | — | విజయనగరం |

6 వ వారం

| | | |
|---|---|---|
| జైహింద్ టాకీస్ | — | అనకాపల్లి |
| జయలక్ష్మి టాకీసు | — | ఒంగోలు |

5 వ వారం

| | | |
|---|---|---|
| శ్రీనివాస సినిమా | — | గుడివాడ |

3 వ వారం

| | | |
|---|---|---|
| ప్రభాకర్ టాకీసు | — | గుంటూరు |

2 వ వారం

| | | |
|---|---|---|
| రాజగోపాల్ పిక్చర్ ప్యాలెస్ | — | రామచంద్రపురం |
| వాణీ మహల్ | — | మండపేట |
| శ్రీ కృష్ణ బాలాజీ టాకీస్ | — | తాడేపల్లిగూడెం |

డిస్ట్రిబ్యూటర్లు:

ఆంధ్ర: వినోదా పిక్చర్స్ సర్క్యూట్, విజయవాడ

సీడెడ్: నవయుగ ఫిలిమ్సు, గుంతకల్లు

నైజాం: ప్రీమియర్ పిక్చర్సు, సికింద్రాబాదు

మైసూరు: భారతీ పిక్చర్స్ బెంగుళూరు.



## మీ టైరులను రీట్రెడ్ చేయుటకు తక్కువ ఖర్చగును

పది సంవత్సరాల క్రిందట యుద్ధం సమయంలో పోడిమికోసం, టైరులను నిలవ చేయటానికి టైరుల రేషనింగ్ ప్రవేశపెట్టినప్పుడు, సుందరం ఇండస్ట్రీస్ స్థాపింపబడింది. రోడ్డు రవాణాలోను, ఆటోమోబైల్ యింజనీరింగ్‌లోను ప్రప్రథములైన టి. వి. ఎస్. వారు యీ కొత్త కంపెనీ ప్రారంభించారు. ఇది జాతి సేవలో మరొకమెట్టు.

సుందరం ఇండస్ట్రీస్‌వారు పాత టైర్లను తీసుకొని వాటిని అవసరమైన చోట్ల మరమ్మతు చేస్తారు. సుసంఘటితమైన వారి ఫ్యాక్టరీలో, చిరకాలం మను సులభమైన ట్రెడ్ డిజైను ఉపయోగించి, టైర్లు రీట్రెడింగ్ చేయబడుతవి.






సుందరం ఇండస్ట్రీస్ లిమిటెడ్.,

పుదుక్కోట

(టి. వి. ఎస్. గ్రూప్ యూనిట్)

TVS-2 [illegible]


Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press. Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

19-9-53

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 221
4 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
19-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800754

## బెజవాడలో జరిగిన లూటీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—1952 డిసెంబరు 16 వ తేదీని బెజవాడ రైల్వే స్టేషన్‌లో జరిగిన లూటీ సందర్భంలో పోయిన ఆస్తికి నష్టపరిహారం ఇవ్వవలసిన బాధ్యత రైల్వే శాఖకు లేదని నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఒక ప్రశ్నకు డిప్యూటీ రైల్వే మంత్రి శ్రీ అలగేశన్ జవాబిచ్చారు. రైల్వేశాఖ ఆధీనంలో లేని పరిస్థితుల వల్ల ఆ లూటీ జరిగిం దన్నారు.

# నెహ్రూ సలహా ప్రకారమే ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణం

## కాంగ్రెసువాదులందరు అధ్యక్షుని నిర్ణయాన్ని ఔదలదాల్చాలని మంత్రి శ్రీ శంకరరెడ్డిగారి వివరణ

### ఆంధ్ర ప్రభుత్వం అధికారులు

22 వ తేదీన శ్రీ త్రివేదీతో మంతనాలు

మద్రాసు, సెప్టెంబర్ 18—ఆంధ్రరాష్ట్రం స్పెషల్ ఆఫీసరు శ్రీ సి. ఎం. త్రివేదీ ఈ నెల 22 వ తేదీ మధ్యాహ్నం 11-0 గంటలకు మద్రాసు సెక్రటేరియట్‌లో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల కార్యదర్శిగాను ప్రధానాధికారులు గాను, నియమించబడినవారితో ముచ్చటిస్తారు.

భావి ఆంధ్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్యలను గురించి శ్రీ త్రివేదీ ముచ్చటిస్తారట.

**డెప్యుటేషన్ అలవెన్సు పరిమితి**

ఆంధ్రరాష్ట్రానికి బదిలీ చేయబడే ఆఫీసర్లకు చెల్లించే డెప్యుటేషన్ అలవెన్సు విషయమై నిర్ణయంజరిగిందని తెలుస్తున్నది

ఈ అలవెన్సు డెప్యుటేషన్ వివిధ దశలనుబట్టి వుంటుందని తెలుస్తున్నది జీతంలో నాలుగోవంతు అలవెన్సుగా ఇవ్వబడగలదని ఒక వర్గం వార్తలనుబట్టి తెలుస్తున్నది.

**శేషించిన మద్రాసురాష్ట్రంలో ఆహారమండలాల మార్పు**

అక్టోబర్ ఒకటవతేదీకిఆంధ్రరాష్ట్రం నెలకొన నున్నందున శేషించిన మద్రాసు [illegible]లోని ఆహారమండలాలలో మార్పులు జరుగగలవని తెలుస్తున్నది.

మిగులుప్రాంతమైన ఒక్క తంజావూరు జిల్లాతోపాటు-దక్షిణ కెనరా, మలబార్, నీలగిరి జిల్లాలు మినహా తక్కిన జిల్లాలన్నీ ఒక మండలంగా ఏర్పాటు చేయబడుతుంది. ఎల్లప్పుడు లోటు ప్రాంతంగానే వున్న దక్షిణ కెనరా, మలబార్, నీలగిరి జిల్లాలలో కొంత కాలంవరకు రేషన్ అమలులో వుంటుంది ఈ విషయమై వచ్చే నెల ప్రారంభంలో ప్రభుత్వ విధానం ప్రకటించబడుతుందని తెలుస్తున్నది.

ఈ నిర్ణయం భావి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం ఆహార విధానాన్ని, కేంద్ర ప్రభుత్వంనుంచి పొందే సహాయాన్నిబట్టి వుంటుందని తెలుస్తున్నది.

### ఎ. పి. సి. సి. కార్యవర్గం చేసిన తీర్మానంపై అభిప్రాయం

పరిస్థితులన్నీ కుదుటపడగలవని ఆశాభావం

మద్రాసు, సెప్టెంబర్ 18— ఆంధ్ర రాజకీయవర్గాలలో నేడు కానవస్తున్న నైరాశ్యం, అస్థిమితత్వం త్వరలోనే తొలగిపోగలవని, ప్రజా మంత్రివర్గం అధికారాన్ని స్వీకరించగలవని స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి శ్రీ శంకరరెడ్డిగారు ఆశాభావం వెల్లడించారు.

అవసరమైతే కాంగ్రెసు అధ్యక్షుని సలహా తీసికొని ఆయన నిర్ణయాన్ని అక్షరాలా అమలుజరపడం తథ్యమనికూడా మంత్రి అన్నారు.

ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కార్యవర్గం మద్రాసులో సమావేశమై చేసిన తీర్మానం గురించి ఢిల్లీలో ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం చేసిన తీర్మానం గురించి వీటి ఫలితంగా ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణ పరిస్థితిని గురించి ప్రశ్నించగా పై విధంగా శ్రీ శంకరరెడ్డిగారు అన్నారు.

ఇప్పుడు పరిస్థితులు అంతా చిక్కుగానే కనిపిస్తున్నప్పటికీ త్వరలోనే అన్నీ సర్దుకొని కాగలవన్న ఆశాభావాన్ని ఆయన వెల్లడించారు.

పత్రికలలో ప్రచురింపబడిన వార్తలను బట్టి ఆంధ్రలో ప్రెసిడెంట్ పరిపాలన తప్పదా అని ప్రశ్నించగా ఆంధ్రలో మంత్రివర్గాన్ని నిర్మించడమే ప్రజాస్వామిక పక్షాల అభిమతమని, అందుకే ప్రజాస్వామికపక్షాలు ప్రయత్నిస్తున్నవని మంత్రి సమాధాన మిచ్చారు. అయితే ప్రెసిడెంట్ పరిపాలనకు కూడా అవకాశం లేకపోలేదని వివరిస్తూ ఆ పరిస్థితి రాకుండా తగుచర్య గైకొనబడగలదని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

శ్రీ ప్రకాశంగారికి ప్రజా సోషలిస్టుపార్టీ పూర్తి అధికార మిచ్చిన సంగతి సూచిస్తూ అయితే ఆ అసాధారణ అధికారా లేమిటో తనకు తెలియదన్నారు.

శ్రీ ప్రకాశంగారు మద్రాసుకు తిరిగివచ్చిన పిమ్మట పరిస్థితులన్నీ కుదుట పడగలవని తాను అనుకొంటున్నట్లు ఆయన చెప్పారు.

కాంగ్రెసులో చేరనిదే ప్రకాశంగారు కాంగ్రెసు మంత్రివర్గానికి నాయకత్వం వహించరాదన్నదే ఆంధ్ర ప్రకాశ్ కాంగ్రెస్ కార్యవర్గం చేసిన తీర్మానం సారంశమా అని ప్రజాసోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి శ్రీ ప్రకాశంగారిని విడుదల చేయడానికి వీలులేదని కార్యవర్గంచేసిన తీర్మానం తిరుగులేనిదా అని ప్రశ్నించగా కాంగ్రెసు వాదులము కనుక కాంగ్రెసు అధ్యక్షుని సలహాను శిరసావహించవలసిందేనని మంత్రి అన్నారు

చర్చలలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్ళగలరా అని ప్రశ్నించగా తను వెళ్ళవలసిన అవసరంలేదని, అని సమయానుకూలం కష్టంగా చర్చించడానికి, సలహానికి రావడానికి వివిధపక్షాల నాయకులు అక్కడే వున్నారు గదా అని శ్రీ శంకరరెడ్డిగారు సమాధాన మిచ్చారు.

### విజయలక్ష్మి ఎన్నిక: సెల్విన్‌లాయిడ్ హర్షం

లండన్, సెప్టెంబర్ 18—బ్రిటిష్ స్టేట్ మంత్రి మిస్టర్ సెల్విన్ లాయిడ్ మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ఎన్నిక పట్ల హర్షం ప్రకటిస్తూ అధ్యక్ష పదవికి ఆమె అన్నివిధాల అర్హురాలని శ్లాఘించారు.

ఈ అధ్యక్ష పదవి నలంకరించినవారందరిలోనికి మిన్న, అని ఆమె పేరు పొందగలదనడానికి సందేహం లేదని ఆయన అన్నారు కూడా.

బ్రిటిష్ ప్రతినిధివర్గ నాయకుడుగా జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడానికి నేటి రాత్రి ఇక్కడనుంచి విమానంలో న్యూయార్కుకు బయలుదేరుతూ ఆయన పై విధంగా పేర్కొన్నారు.

శ్రీమతి విజయలక్ష్మి ఎన్నికపట్ల డచ్ పత్రికలు, కొన్ని దక్షిణాఫ్రికా పత్రికలు కూడా హర్షం ప్రకటించాయి.

### భారతదళాలకు ఉత్తరకొరియన్ ఖైదీల అప్పగింత

సోల్, సెప్టెంబర్ 18—నేటి ఉదయం సమితి సైనికాధికారులు కమ్యూనిస్టు వ్యతిరేకులైన 1,000 మంది ఉత్తర కొరియన్ యుద్ధఖైదీలను భారతసేనల రక్షణకు అప్పగించారు.

అయితే, ఈ ఖైదీలలో ఒకరు తన మనస్సును మార్చుకున్నాననీ, ఉత్తర కొరియాకు తిరిగి వెళ్ళిపోవలవాననీ, భారతీయాధికారులకు తెలియజేశారు.

### చైనాకు సోవియెట్ యూనియన్ హామీ

మావో సెటుంగ్‌కు మాలెంకోవ్ సందేశం

మాస్కో, సెప్టెంబర్ 18—చైనా 'విశ్వసనీయులైనవారి వాలని'లోనే వున్నట్లు తాను తలపోస్తున్నానని సోవియెట్ ప్రధాని మాలెంకోవ్ చైనీస్ కమ్యూనిస్టు నాయకులతో చెప్పారని సోవియెట్ పత్రికలు నేడు ప్రకటించాయి

చైనాకు రష్యా అందజేసిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ మావో సెటుంగ్ పంపిన సందేశానికి సమాధానంగా సోవియెట్ ప్రధాని మాస్కోలోని చైనీస్ రాయబారికి ఈ హామీ నిచ్చాడట.

### దూరప్రాచ్య స్థావరాలకు పరమాణు శతఘ్నుల దళం

—అమెరికా ప్రభుత్వం తరలిస్తున్నదట

వాషింగ్టన్, సెప్టెంబర్ 17— అమెరికా దూరప్రాచ్యంలోని తన రక్షణ స్థావరాలను యాటంగుండ్లను ప్రయోగించే శతఘ్నులతో ప్రబలతరంగా చేస్తున్నట్లు నేడిచ్చట విశ్వసనీయ వర్గాలద్వారా తెలుస్తున్నది.

విపరీత విధ్వంసక శక్తిగల మామూలు గుండ్లను, యాటం గుండ్లను కూడా ప్రయోగించే భారీ ఫిరంగులు జపాన్‌లోని అమెరికన్ స్థావరాలకు తరలించబడుతున్నట్లు ఇక్కడ అప్పుడే వదంతులు వ్యాపించాయి.

అయితే, వీటిని ఒకరక్షణ శాఖోద్యోగి ఖండించడానికిగాని ధ్రువపరచడానికిగాని, నిరాకరించారు.

ప్రస్తుతం "ప్రచ్ఛన్న యుద్ధం" మాత్రమే కొనసాగుతున్న యూరపుకు అమెరికా పరమాణు శతఘ్నులను పంపుతున్నదని ఒక అభిజ్ఞుడు విశదం చేశారు.

కొరియాలో యుద్ధవిరమణ జరగడానికి ముందు ఉత్తరాదివారు పెద్దపెట్టున దండయాత్ర జరపగల పక్షంలో దానిని సమర్థంగా ఎదుర్కొనే నిమిత్తం జపాన్‌లోని అమెరికన్ స్థావరాలకు కొసం ఒక పరమాణు శతఘ్ని దళాన్ని తరలించడానికి అమెరికా ఏర్పాటులు చేసినట్లు తెలుస్తున్నది.

అట్లాంటిక్ సంధిరాజ్యాల సమష్టి సైన్యానికి మద్దత్తుగా యూరపుకు త్వరలోనే ఒక పరమాణు శతఘ్నిదళం పంపబడ గలదని అమెరికన్ రక్షణశాఖ నిన్న ప్రకటించింది.

### భద్రతాసంఘంలో గ్రీస్ స్థానే సభ్యత్వం

ఆసియా అరబ్‌రాజ్యాల ప్రతినిధుల చర్చ

న్యూయార్కు, సెప్టెంబర్ 17—భద్రతా సంఘంలో వచ్చే జనవరిలో గ్రీస్ స్థానే కొత్త రాజ్యాన్ని ఎన్నుకొనడంపట్ల తమ వైఖరిని నిర్ణయించుకొనడానికై మిత్రరాజ్యసమితిలోని ఆసియా అరబ్ రాజ్యాల ప్రతినిధులు నేడు సమావేశమైనారు.

గ్రీస్ స్థానే సభ్యత్వానికి టర్కీ, పోలెండ్‌ల మధ్య తీవ్రమైన పోటీ జరగగల దనుకొంటున్నారు.

ఈ సభ్యత్వం టర్కీకే లభించే అవకాశాలే ఎక్కువగా వున్నవని అభిజ్ఞవర్గాల వారు అన్నారు.

### జనపనార వర్తకంలో ఇండియాతో పాక్ పోటీ

కరాచీ అధికారి ప్రకటన

కరాచీ, సెప్టెంబర్ 17—"పాకిస్తాన్ ప్రపంచపు జనపనార వ్యాపారంలో అడుగుపెట్టింది. ఇండియాతో తీవ్రంగా పోటీపడడానికి సిద్ధంగావుంది" అని పాకిస్తాన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు మిస్టర్ గులాం ఫరూక్ నేడిక్కడ తెలిపారు.

ఈయన తూర్పు పాకిస్తాన్‌లో పర్యటన జరిపి ఇటీవలనే ఇక్కడికి తిరిగి వచ్చారు. తూర్పుపాకిస్తాన్‌లో కొత్తనారను తయారుచేస్తున్న రెండు జనపనార మిల్లులు వచ్చే జనవరికి జనపనార సరకులను తయారుచేయడం ప్రారంభిస్తాయని అన్నారు.

ఇవికాక రెండు జనపనార మిల్లుల నిర్మాణం పూర్తయిందని, ఖుల్నాలో మూడు మిల్లుల నిర్మాణం 1954 కు పూర్తికాగలదని అన్నారు.

1954 నాటికి పాకిస్తాన్‌లో ఎనిమిది జనపనారమిల్లులు, 6 200 మగ్గాలతో వుంటాయని, అవి 25 కోట్ల విలువగల జనపనారను వుత్పత్తి చేస్తాయని ఆయన అన్నారు.

### ప్రజా ప్రతినిధుల సభ వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18— ప్రజా ప్రతినిధుల సభ నేడు పునస్సమావేశం గురించిన కాలనిర్ణయం లేకుండా వాయిదా వెయ్యబడింది.

వరంగల్, సెప్టెంబర్ 18—నేడిక్కడ జరిగిన వరంగల్ బార్ అసోషియేషన్ ఎన్నికల్లో శ్రీ కోగంటి రత్నారావుగారు అధ్యక్షులుగాను మాదిరాజు రామచంద్రరావు కార్యదర్శిగాను అత్యధికమైన మెజారిటీతో ఎన్నుకోబడ్డారు

11 మంది సభ్యులుగల కార్య నిర్వాహకవర్గం కూడా ఎన్నుకోబడింది

### కె. ఎల్. పి. కార్యవర్గ సమావేశం

ఈ నెల 25 వ తేదీన

మద్రాసు, సెప్టెంబర్ 18—ఆంధ్ర కృషికార్ లోక్‌పార్టీ కార్యవర్గ లెజిస్లేచర్ పార్టీ అత్యవసర సమావేశాలు చెన్నపురిలోని నుంగంబాకం హైరోడ్డు 23 వ నంబరు ఇంటిలో ఈ నెల 25 వ తేదీ ఉదయం జరుగగలవని ఆంధ్ర కృషీకార్ లోక్‌పార్టీ ఉపాధ్యక్షుడు, కృషీకార్ లోక్‌పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ గౌతులచ్చన్నగారు నేడొక ప్రకటన చేశారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితినీ పార్టీకి చెందిన ఇతర విషయాలను చర్చించడానికి ఈ సమావేశం శ్రీ రంగాగారి సలహాపై ఏర్పాటు చేయబడిందని ఆయన తన ప్రకటనలో తెలిపారు

జిల్లాపార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, ప్రముఖులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డారు

## కొరియా సమస్య

తిరిగి చర్చకురాగల అవకాశం కలదట

మిత్రరాజ్యసమితికార్యాలయం, సెప్టెంబర్ 17—కొరియా రాజకీయ సమావేశం ఏర్పాటుకు సంబంధించి తాను ఉత్తరాదివారితో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలపై సమష్టి సెక్రటరీ జనరల్ మిస్టర్ హామర్ షెల్డ్ నేటి రాత్రి జనరల్ అసెంబ్లీకి ఒక నివేదికను సమర్పించారు.

ఈయన తలవని తలంపుగా ఈ నివేదికను సమర్పించడం ఇచ్చటి సమితి ప్రతినిధులకు ఆశ్చర్యం కలిగించింది.

జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఆగస్టు 28 వ తేదీని ఆమోదించిన తీర్మానంలో సెక్రటరీ-జనరల్ సమితి నిర్ణయాన్ని ఉత్తరాదివారికి తెలిపి, "సముచితమని తోస్తే" ఆ విషయమై అసెంబ్లీకి నివేదించాలని పేర్కొనబడింది.

మిస్టర్ హామర్ షెల్డ్ ఈవిధంగా జనరల్ అసెంబ్లీకి సరాసరి నివేదికను సమర్పించడంవల్ల అసెంబ్లీ ఎజెండాలో కొరియా రాజకీయ సమావేశ సమస్య చేర్చబడవలసి వుంటుంది, అప్పుడు ఏ సభ్యుడైనా కోరితే, కొరియా శాంతి సమావేశం సమస్య పై సమితి రాజకీయసంఘంలో చర్చను రేకెత్తించడానికి అవకాశం ఏర్పడుతుంది.

కమ్యూనిస్టుల వద్ద నుంచి ఏదైనా సమాధానం వస్తే దానిని, సమితి తరఫున కొరియాకు సేనలను పంపిన 16 మిత్రరాజ్యాల వర్గానికి పంపవలసిందిగా అమెరికా కోరిన మీదట మిస్టర్ హామర్ షెల్డ్ ఈ చర్యను తీసుకొన్నట్లు తెలుస్తున్నది అమెరికాకు మిస్టర్ హామర్ షెల్డ్ యిచ్చిన సమాధానం ఏమిటో ఇంకా తెలియలేదు

ఉత్తరాదివారు స్విడన్ద్వారా 16 రాజ్యాల వర్గానికి పంపిన సమాధానంలో, కొరియా రాజకీయ సమావేశంలో ఏయే రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలనే సమస్య ముందు తేల్చబడేవరకు అది ఎక్కడ, ఎప్పుడు జరుపబడాలనే విషయమై తాము చర్చించ దల్చుకోలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది,

మిస్టర్ హామర్ షెల్డ్‌కు చైనీస్ ప్రధాని పంపిన కేబుల్ ఈ నెల 13 వ తేదీని అందగా 16 రాజ్యాల వర్గానికి చైనా సమాధానం స్వీడన్ ద్వారా 15 వ తేదీని అందజేయబడింది ఈ రెండు రోజులలోను ఈ క్రింది పరిణామాలు వచ్చినట్లు ఊహించబడుతున్నది: చైనీస్ ప్రధాని పంపిన కేబుల్‌కు తాము సమాధానమివ్వడానికి వీలుగా దానిని 16 రాజ్యాల వర్గానికి యివ్వవలసిందిగా ఆ వర్గం ప్రతినిధి మిస్టర్ హామర్ షెల్డ్‌ను గట్టిగా కోరగా, మిస్టర్ విషిన్‌స్కీ అడ్డుపడి "పోస్ట్ ఆఫీసు"వలె వ్యవహరించక తనకుగల రాజకీయాధికారాలను వినియోగించి ఈ ప్రతిష్టంభనను నివారించడానికి ప్రయత్నించవలసిందిగా సమితి సెక్రటరీ-జనరల్‌ను కోరాడట

కొరియా శాంతి సమావేశ సమస్యపై అసెంబ్లీలో తిరిగి చర్చ రేకెత్తించబడడం అమెరికాకు ఇష్టంలేదన్న సంగతి పాఠకులకు విదితమే

ఈ విషయమై అగ్రరాజ్యాల ప్రతినిధి వర్గాలతో చర్చలు కొనసాగిస్తున్న మిస్టర్ హామర్ షెల్డ్ నేడు ఇండియా ప్రతినిధి శ్రీ కృష్ణమీనన్‌ను కలుసుకొని ఆయనతో అరగంటసేపు సంప్రతింపులు జరిపినపిమ్మట [illegible]గా ఆగస్టు 28 వ తేదీ తీర్మానము ఫలితంగా ఏర్పడిన పరిస్థితిపై జనరల్ అసెంబ్లీకి ఒక తాత్కాలిక నివేదికను సమర్పించడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తున్నది

### కమ్యూనిస్టులకు తిరిగి 16 రాజ్యాల విజ్ఞప్తి

న్యూయార్కు, సెప్టెంబర్ 17—సమితి తరపున కొరియాకు సేనలను పంపిన 16 మిత్రరాజ్యాలు నేటిరాత్రి ఇక్కడసమావేశమై, కొరియా రాజకీయ సమావేశానికై నిర్ణయించబడిన తేదీని, స్థలాన్ని ఆమోదించవలసిందిగా కమ్యూనిస్టులకు మరొకసారి విజ్ఞప్తి చేయడానికి నిశ్చయించింది.

ఈ చర్చ ద్వారా కొరియా సమావేశంలో ఇండియా మున్నగు మరికొన్ని ఆసియా రాజ్యాలకు కూడా ప్రాతినిధ్యం వుండాలని చైనీస్ ప్రధాని చేసిన సూచనను ఈ రాజ్యాలు త్రోసిపుచ్చుతున్న వున్నవమాట.

### సమితి ప్రణాళిక సవరణకు చర్చలు

ఎజెండాలో చేర్చడానికి జనరల్ అసెంబ్లీ నిర్ణయం

న్యూయార్కు, సెప్టెంబర్ 17—మిత్రరాజ్యసమితి ప్రణాళికను 1955 సవరింపజేయడానికి తీసుకోవలసిన ప్రాథమిక చర్యల సమస్యను తన ఎజెండాలో చేర్చడానికి నేడు జనరల్ అసెంబ్లీ నిశ్చయించింది

సోవియెట్ రష్యా తీవ్రంగా ప్రతిఘటించిన ఈ ప్రతిపాదనకు అనుకూలంగా 51 వోట్లు వ్యతిరేకంగా ఆయిదు వోట్లు (సోవియెట్ రాజ్యకూటం) వచ్చాయి. ఒక్క రాజ్యం తటస్థ్యం వహించింది.

### సమితి నుంచి ఫార్మోజా బహిష్కృతి

బర్మా హెచ్చరిక

రంగూన్, సెప్టెంబరు 18—బర్మా సరిహద్దుల నుంచి కోమిన్‌టాంగ్ గెరిల్లాలను ఉపసంహరించుకోనందుకు మిత్రరాజ్యసమితి నుంచి నేషనలిస్టు చైనాను బహిష్కరించవలసినదిగా బర్మా కోరగలదని బర్మీస్ ప్రభుత్వ అధికారవర్గాలవారు నేడు యిక్కడ పేర్కొన్నారు.

నేషనలిస్టు చైనాను దురాక్రమణ పరరాజ్యంగా ప్రకటించి, ఆంక్షలు విధించవలసినదిగా తాము సమితిని కోరనున్నామని కూడా వీరు అన్నారు.

మిత్రరాజ్యసమితి సాంకేతిక సంఘం సంస్థాపించబడిన తరువాత ఓంప్రథమంగా శుక్రవారంనాడు రష్యా, పోలెండ్‌ల ప్రతినిధులు హాజరైనారు.

## విశాలాంధ్ర స్థాపనకు తెలంగాణా ప్రజల ఆరాటం

శ్రీ కాళేశ్వరరావుగారి విశదీకరణ

విజయవాడ, సెప్టెంబర్ 18—హైదరాబాద్ పౌరులు, తెలంగాణా ప్రజలు సత్వరమే విశాలాంధ్ర ఏర్పడాలని కాంక్షిస్తున్నారని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు నేడిక్కడ ప్రకటించారు.

కొందరిమంది ఉత్తర హిందూస్థానంనుంచి వచ్చి స్థిరవాసం ఏర్పరచుకున్నవారు మాత్రం హైదరాబాద్‌ను పార్ట్ 'సి' స్టేటుగా చెయ్యవలసిందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.

హైదరాబాద్ విశాలాంధ్రకు రాజధాని అయినప్పుడు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్న ఉత్తరాదివారి హక్కులకు ఎట్టి భంగం కలుగకుండా తగు రక్షణ యివ్వబడగలదని శ్రీ కాళేశ్వరరావుగారు చెప్పారు

విశాలాంధ్ర మహాసభ కార్యవర్గం, స్థాయి సంఘం నవంబర్ నెల ప్రారంభంలో సమావేశం కాగలవని ఆయన తెలియజేశారు.

## కొరియాకు విమానాలలో 600 మంది భారతీయ సైనికుల తరలింపు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17— కొరియాలో యుద్ధ ఖైదీల శిబిరాల రక్షణకై పంపబడిన సైనిక దళాలకు సహాయంగా మరొక 600 మంది భారతీయ సైనికులు విమానాలలో హాంగ్‌కాంగ్ మీదుగా కొరియాకు తరలించబడుతున్నట్లు నేడిక్కడ ఇండియా రక్షణ శాఖా కార్యాలయం ప్రకటించింది.

శాంతికాలంలో విమానాలలో పెద్దఎత్తున జరుగుతున్న ఈ సైనికుల తరలింపు సెప్టెంబరు 19 వ తేదీ శనివారంనాడు ప్రారంభించబడి వారంరోజులలో పూర్తిచేయబడగలదనీ, ఇందు నిమిత్తం ఇండియన్ వైమానిక దళానికి చెందిన 20 కోటా విమానాలు, వాటికి సహాయంగా మరొక నాలుగు సివిలియన్ విమానాలు వినియోగించబడగలవనీ ఈ ప్రకటనలో వివరించబడింది.

ఈ ప్రయాణ సన్నాహాలకు అధ్వర్యం వహిస్తున్న గ్రూప్ కెప్టెన్ శివదేవ్‌సింగ్ రేపు ఇక్కడనుంచి బ్యాంగ్‌కాక్‌కు ముందుగా బయలుదేరి వెడుతున్నారు. ఈయన అక్కడ విమానాలకు పెట్రోల్ సప్లయి మున్నగునవి ఏర్పాటు చేయిస్తారు.

ఈ తరలింపు సన్నాహాలను అజమాయిషీ చేయడానికి డిప్యూటీ ఎయిర్ కమాండర్ ఎయిర్ వైస్ మార్షల్ ఎ ఎమ్ ఇంజనీర్ అధ్యక్షతక్రింద ఒక కమిటీ స్థాపించబడింది

**ప్రేలుడు ఫలితంగా సిపాయి మరణం**

యుద్ధఖైదీల రక్షణకు పంపబడిన భారత సేనల ఇంజనీర్ దళానికి చెందిన సిపాయి త్రివేదు పాల్టా (మీరట్) కొరియాలో ఒక ఫిరంగిగుండు ప్రేలడంవల్ల మరణించినట్లు నేడిక్కడకు చేరిన సమాచారం తెల్పుతున్నది

అతడు పనిచేస్తున్న చోట నేలలో పాతుకుపోయివున్న ఒక ఫిరంగిగుండు ప్రేలినందున ఈ ప్రమాదం సంభవించినదట.

**దక్షిణ కొరియా రాయబారి బెదిరింపు**

శాన్‌ఫ్రాన్సిస్కో, సెప్టెంబర్ 18— రాజకీయ సమావేశం ప్రారంభం కాకమునుపే కొరియాలో తిరిగి యుద్ధం ప్రజ్వలించగలదని అమెరికాలోని దక్షిణ కొరియా రాయబారి డాక్టర్ యూవాన్ యాంగ్ నేడిక్కడ పత్రికా విలేకరుల గోష్టిలో ప్రసంగిస్తూ పేర్కొన్నాడు.

తిరిగి యుద్ధం ప్రారంభమైతే దక్షిణ కొరియా వీలైతే మిత్రరాజ్యసమితి సహాయంతో గాని, అవసరమైతే ఒంటరిగా గాని యుద్ధాన్ని కొనసాగించగలదని ఆయన బెదిరించాడు కూడా.

తగాయిదా పరిష్కారం కాకుండానే బర్న్ హూప్ వైర్ అండ్ సీల్ ఫ్యాక్టరీ తిరిగి పని ప్రారంభిస్తే తాము పికెటింగ్ చేయగలమని సమ్మె చేస్తున్న కార్మికుల తరఫున కార్యాచరణ సంఘం హెచ్చరించింది.

## దక్షిణాఫ్రికాలోని భారతీయుల సమస్య

—చర్చకు సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం

న్యూయార్కు, సెప్టెంబర్ 17— దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యపైన జాతి వివక్షణ విధానంపైన చర్చ జరపడానికి మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నేడు నిర్ణయించింది.

భారతీయుల సమస్యను చర్చించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా 45 రాజ్యాలు, వ్యతిరేకంగా ఒక రాజ్యం (దక్షిణాఫ్రికా) వోటు చేశాయి. 11 రాజ్యాలు తటస్థంగా వుండిపోయాయి.

జాతి వివక్షణ విధానాన్ని చర్చించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా 46 రాజ్యాలు, వ్యతిరేకంగా ఏడు రాజ్యాలు వోటువేశాయి ఏడు రాజ్యాలు తటస్థంగా వుండిపోయాయి.

దక్షిణాఫ్రికా ప్రతినిధి మిస్టర్ జాన్సే ప్రసంగిస్తూ, భారతీయుల సమస్య యూనియన్ ప్రభుత్వపు అంతరంగిక సమస్య అనీ, సమితికి దీనిని చర్చించే అధికారం లేదనీ అన్నాడు

మధ్యవర్తిత్వ సంఘ నివేదికను జనరల్ అసెంబ్లీ ఆమోదించడానికికూడా అవకాశం లేదని, ఈ సంఘం నియామకమే న్యాయసమ్మతం కానందున దీని నివేదిక కూడా అంగీకారయోగ్యం కాదనీ ఆయన అన్నాడు.

యూనియన్ ప్రభుత్వం అవలంబిస్తున్న జాతి వివక్షణ విధానం శాంతికి ప్రమాదకరం కాదనీ, ఏ దేశం రాజకీయ స్వాతంత్ర్యానికైనా లేక, సరిహద్దులకైనా ముప్పు సంభవించినపుడే శాంతికి ప్రమాదం ఏర్పడగలదని, అటువంటి పరిస్థితి యిప్పుడేమీ ఏర్పడలేదని కూడా మిస్టర్ జాన్సే అన్నాడు.

ఈ సమస్య జనరల్ అసెంబ్లీలో చర్చకు రావడానికి యిది ఏడవసారి అని, అసెంబ్లీ ఎజెండాలో దీనిని చేర్చేవరకు సమితి అధికారాన్ని గురించి ప్రశ్నించడానికి అవకాశం వుండదనీ ఇండియా ప్రతినిధి శ్రీ రాజేశ్వర దయాళ్ అన్నాడు

ఈ సమస్యను ఎజెండాలో చేర్చడానికి జనరల్ అసెంబ్లీ సారథ్య సంఘం నిన్న నిర్ణయించింది.

**మధ్యవర్తిత్వ సంఘం వైఫల్యం**

న్యూయార్కు, సెప్టెంబర్ 17—దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యపై ఇండియా పాకిస్తాన్ దక్షిణాఫ్రికాల మధ్య రాయబారాలకు ఏర్పాటుచేసి తోడ్పడడానికై మిత్రరాజ్య సమితి నియమించిన మధ్యవర్తిత్వ సంఘం తన కార్యభారాన్ని నిర్వహించలేక పోయిందని నేడు సమితి ప్రధాన కార్యాలయంలో తెలియవచ్చింది

**మలాన్ బిల్లు తిరస్కృతి**

దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టు అప్పీల్ డివిజన్‌ను సంబంధించిన శాసనాన్ని సవరించడానికి ప్రభుత్వానికి అధికారమిచ్చే ఒక బిల్లును ప్రవేశ పెట్టడానికి దక్షిణాఫ్రికా ప్రభుత్వ న్యాయమంత్రి మిస్టర్ చార్లెస్ స్వార్ట్స్ నేడు పార్లమెంటులో నోటీసు ఇచ్చారు.

రంగుజాతి వోటర్లకు ప్రత్యేక జాబితా తయారుచెయ్యడానికి వీలుగా దక్షిణాఫ్రికా శాసనాన్ని సవరించాలంటూ ప్రధాని మలాన్ నేడు ప్రతిపాదించిన బిల్లును పార్లమెంటు సంయుక్త సమావేశం తిరస్కరించింది.

**జైలు శిక్షకు శ్రీ మణిలాల్ గాంధీ సంసిద్ధత**

దక్షిణాఫ్రికా దుష్టశాసనాల ప్రతిఘటనోద్యమంలో పాల్గొని, జెర్మిస్టన్ వద్దగల ఆఫ్రికన్ ప్రాంతంలో ప్రవేశించినందుకు విధించబడిన 50 రోజుల ఖైదు శిక్షపై చేసిన అప్పీలును శ్రీ మణిలాల్‌గాంధీ నేడు ఉపసంహరించుకొని, జైలుశిక్ష ననుభవించే ఉద్దేశంతో పోలీసులకు లొంగిపోయారు

"ఆత్మ గౌరవంగల నావంటివానికి జైలే సముచితస్థానం" అని ఆయన అన్నాడు

### ఆస్ట్రేలియా ఎర్రజొన్నలో ధాతురా విత్తుల కల్తీ

ప్రజా ప్రతినిధుల సభలో ప్రస్తావన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—మద్రాసు రాష్ట్రంలో ప్రజలకు సరఫరాచేయబడిన ఆస్ట్రేలియన్ ఎర్రజొన్నలో ధాతురా విత్తులు కలిసివున్న సంగతిని గురించి నేడు ప్రజా ప్రతినిధుల సభలో డాక్టర్ చొయిత్‌రామ్ గిద్వానీ అడిగిన ప్రశ్నకు ఉప ఆహార మంత్రి శ్రీ ఎమ్. వి. కృష్ణప్ప జవాబు చెబుతూ రామనాథపురం జిల్లా ఎలయంగుడి గ్రామంలో వీటిని తిన్నవారిలో ఒక పిల్లవాడు పొట్ట ఉబ్బి మరణించాడని, మిగతా ఐదిగురు మందికి మతిభ్రమణం కలిగిందని, ఈ సరుకును పరీక్ష చేయగా అందులో ధాతురా విత్తులున్నట్లు తేలిందని వివరించారు.

ముందుగా ఆస్ట్రేలియాలోను, ఆ తరువాత మద్రాసులోను ఈ సరుకు మచ్చుతీసుకుని పరీక్షించగా ధాతురా విత్తులు కలిసినట్టు కానరాలేదని, ఇవి ఎక్కడ నుంచి ఎలా కలిశాయో మద్రాసు ప్రభుత్వం దర్యాప్తు చేస్తున్నదని ఆయన అన్నారు.

హైదరాబాద్, సెప్టెంబర్ 18—నేషనల్ ప్లానింగ్ కౌన్సిల్ సమావేశం వచ్చే నెల 5, 6 తేదీలలో ఢిల్లీలో జరుగగలదని ఇక్కడి అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది.

### దుర్ముహూర్తంలో జన్మించినా...!

సింగపూర్, సెప్టెంబర్ 18— దుర్ముహూర్తంలోపుట్టిందనే కారణంగా ఒక చైనీస్ దంపతులు వదలిపెట్టివెళ్ళిన ఒక ఆడ శిశువు లియన్‌థియం యూను మలయా సంస్థానాలలోని కెలాటన్ సంస్థానం సుల్తాన్ నిన్న పెంచుకున్నాడని తెలుస్తున్నది,

ఈ శిశువు నిన్నటినుంచి మలయా రాజ పరివారానికి చెందింది.

ఈ శిశువు జన్మించినప్పుడు ఒక జోస్యుడు ఈమె తలిదండ్రులను చూచి ఈమె దుర్ముహూర్తంలో పుట్టిందని, అందువల్ల వారికి చాలా దురదృష్టం కలుగుతుందని చెప్పాడట. వారు ఆ అమ్మాయిని ఎవరికైనా ఇచ్చివేద్దామని నిర్ణయించుకున్నట్లు పత్రికలలో కెలాటన్ సుల్తాన్ చదివి ఆ అమ్మాయిని పెంచుకోవాలని నిశ్చయించుకున్నాడట.

### విజయలక్ష్మి కట్టిన చీరరంగు

విలేకరుల విచిత్ర సందేహం

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 15— నేను మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా ఎన్నుకోబడడంతోనే శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌ను పత్రికా విలేకరులు కలుసుకొని "మీ చీర రంగును ఏమంటారో చెబితే వ్రాసుకుంటా" మని కోరగా ఆమె ఇలా అన్నది:

"ముఖ్యంగా రంగు గురించి పట్టించుకోడానికి నాకెప్పుడూ వ్యవధి వుండదు చేతికి ఏది అందితే ఆ చీరను ధరిస్తూ వుంటాను. ఈ చీరది ఫ్యాషన్ వర్ణం"

రంగుసంగతి ఆమె సూటిగా చెప్పడంతో విలేకరులు విరగబడి నవ్వారు. అంతట, "అయినా ఈవిషయమై మీరు మన మహిళా పత్రికా రచయిత్రులతో సంప్రతించి తెలుసుకోవడం మంచిది. ఈ విషయం బహుశా వారికే ఎక్కువగా తెలిసి వుంటుంది" అని ఆమె మళ్ళా విలేకరులకు సలహా యిచ్చింది.

# నోటిఫికేషన్

గుంటూరుజిల్లా, తెనాలి తాలూకా చేబ్రోలు గ్రామములో నున్న "అన్నదానం సత్రం" అని పిలువబడే ధర్మాదాయ ఎండోమెంటు పరిపాలనలో దిగువ షెడ్యూలులో వివరింపబడిన ప్రకారము అక్రమములు కలవని మద్రాసు గవర్నమెంటుకు విజ్ఞప్తి చేయబడి నందునను.

సదరు ధర్మాదాయ ఎండోమెంటు సక్రమంగా నిర్వహింపబడటం లేదని నమ్మటానికి గవర్నమెంటుకు తగిన ఆధారం కనబడటంవల్లను,

సదరు ధర్మాదాయ ఎండోమెంటు పరిపాలన శ్రేయస్సు దృష్ట్యా దానికి 1951 మద్రాసు హిందూ రెలిజియస్ చారిటబుల్ ఎండోమెంట్సు ఆక్టు, దాని క్రింద చేయబడిన నిబంధనలు వర్తింప చేయడం అవసరమని గవర్నమెంటు తృప్తిపడుటవల్లను,

సదరు ఆక్టు 3 వ సెక్షన్ ప్రకారం సంక్రమింపబడిన అధికారము ననుసరించి, మద్రాసు గవర్నరుగారు, పైన తెలిపిన ధర్మాదాయ ఎండోమెంటుకు, సదరు ఆక్టున్ను, దాని క్రింద చేయబడిన నిబంధన లన్నియును వర్తింపజేయ దలచినందు వల్లనున్ను,

సదరు ఆక్టు 3 వ సెక్షన్ నిబంధనల ప్రకారము యిందుమూలమున తెలియపరచున దేమనగా పై తెలిపిన ధర్మాదాయ ఎండోమెంటుకు, సదరు ఆక్టున్ను, దాని క్రిందచేయబడిన నిబంధనలున్ను వర్తించేట్లు ఉద్దేశించిన నోటిఫికేషన్ ఏల జారీ చేయగూడదో, సదరు ధర్మాదాయ ఎండోమెంటులో సంబంధము కలిగియున్న వారు 20-11-53 లోగా కారణములు తెలుపవలసి యున్నది. సదరు తేదీలోగా మద్రాసు గవర్నమెంటు రూరల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు సెక్రటరీగారికి చేరు ఏ విజ్ఞప్తి అయినను మద్రాసు గవర్నమెంటు వారిచే విచారింపబడును.

(మద్రాసు గవర్నరుగారి అనుమతిని)
టి. కె. శంకరవడివేలు,
గవర్నమెంటు సెక్రటరీ.

షెడ్యూలు

(ఎ) సత్రం తాలూకు భూములు బహిరంగ వేలంలో కవులుకు యివ్వబడటం లేదు.

(బి) తగిన హామీలతో కవులు దార్లవద్ద నుండి రిజిస్టర్డు కవుళ్లు తీసుకొనబడటం లేదు.

(సి) ఎండోమెంటు తాలూకు జమా ఖర్చుల లెక్కలు సక్రమంగా పెట్టడం లేదు.

(డి) ఎండోమెంటు శ్రేయస్సుకు భంగముగా మేనేజింగ్ ట్రస్టీవద్ద వడ్డీ లేకుండ భారీ సొమ్ము మొత్తములు వుంచుకొనబడు తున్నవి.

(ఇ) రు 3,000/-ల వరకు ట్రస్టు విధుల విచక్షణ లేకుండ వివిధ వ్యక్తులకు ప్రోనోట్ల మీద అప్పులు యివ్వబడినవి.

(ఎఫ్) నెలకు రు 30/-లు అద్దె లభించే సత్రం తాలూకు యిల్లు ఒకటి అద్దె లేకుండ యివ్వబడింది.

# నోటిఫికేషన్

కర్నూలుజిల్లా కంభంలో అన్న సత్రం నిర్వహణకు, కంభంలోని లేటు కాకుమాని పిచ్చయ్యగారిచే ఏర్పరుపబడిన ధర్మాదాయ ఎండోమెంటు పరిపాలనలో దిగువ షెడ్యూలులో వివరింపబడిన ప్రకారము, అక్రమములు కలవని మద్రాసు గవర్నమెంటుకు విజ్ఞప్తి చేయబడినందునను,

సదరు ధర్మాదాయ ఎండోమెంటు సక్రమంగా నిర్వహింపబడటం లేదని నమ్మటానికి గవర్నమెంటుకు తగిన ఆధారం కనబడటంవల్లను,

సదరు ధర్మాదాయ ఎండోమెంటు పరిపాలన శ్రేయస్సు దృష్ట్యా దానికి 1951 మద్రాసు హిందూ రెలిజియస్ చారిటబుల్ ఎండోమెంట్సు ఆక్టు, దాని క్రింద చేయబడిన నిబంధనలు, వర్తింప చేయడం అవసరమని గవర్నమెంటు తృప్తిపడుటవల్లను,

సదరు ఆక్టు 3 వ సెక్షన్ ప్రకారం సంక్రమింపబడిన అధికారము ననుసరించి, మద్రాసు గవర్నరుగారు, పైన తెలిపిన ధర్మాదాయ ఎండోమెంటుకు, సదరు ఆక్టున్ను, దాని క్రింద చేయబడిన నిబంధన లన్నియును వర్తింపజేయదలచి నందువల్లనున్ను,

సదరు ఆక్టు 3 వ సెక్షన్ నిబంధనల ప్రకారము యిందుమూలమున తెలియపరచునదే మనగా, పై తెలిపిన ధర్మాదాయ ఎండోమెంటుకు, సదరు ఆక్టున్ను, దాని క్రింద చేయబడిన నిబంధనలున్ను వర్తించేట్లు ఉద్దేశించిన నోటిఫికేషన్ ఏల జారీచేయగూడదో, సదరు ధర్మాదాయ ఎండోమెంటులో సంబంధము కలిగి యున్నవారు 20-11-53 లోగా కారణములు తెలుపవలసి యున్నది. సదరు తేదీలోగా మద్రాసు గవర్నమెంటు రూరల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు సెక్రటరీగారికి చేరు ఏ విజ్ఞప్తి అయినను మద్రాసు గవర్నమెంటు వారిచే విచారింపబడును.

(మద్రాసు గవర్నరుగారి అనుమతిని)
టి. కె. శంకరవడివేలు,
గవర్నమెంటు సెక్రటరీ.

షెడ్యూలు

1. దాత భార్యచే యివ్వబడు రు 3,000/-ల మొత్తములోనుండి ట్రస్టీలచే సత్రమునకు తగిన భూములు కొనబడి ధర్మంగా యివ్వబడువరకు, హామీగా కాకర్లపూడిగ్రామములో యివ్వబడిన భూములు ఎస్. నెం 765/2, 510, 511, 1190/2, 899, 470, 780, 430, 331/2, 357/5, 359/3, 379/2. 3, 4, 401, 500, 762/2, నంబర్లు గలవి ట్రస్టీలలో ఒకరైన శ్రీ కాకమాని వెంకటేశ్వర్లుగారిచే అన్యాక్రాంతం చేయబడినవి.

2. దాత తన వీలునామాలో ప్రత్యేకంగా వెలిబుచ్చిన సంకల్పము ట్రస్టీలచే నెరవేర్పబడుటలేదు.

3. 1940 నుండి సత్రంపాడుబడ్డది. సత్రం యిల్లు అద్దెకు యివ్వబడింది.

4. సంస్థాపకుని ఆదేశం ప్రకారం అతని వార్షికం నాడు బీదలకు అన్నదానం చేయబడటంలేదు.

5. దాత కోరిక ననుసరించి, నాగులవరంలో గాని, సవాట్‌లో గాని, ఏ యితర చోటగాని వేసంగిలో నాలుగు నెలలు మంచి నీళ్ళ చలివేంద్ర నిర్వహింపబడటం లేదు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

1953 సెప్టెంబర్ 19, శనివారం

## కాశ్మీర్ సమస్య

కన్నులుండి చూడ నొల్లని వారికి, చెవులుండి విన గోరని వారికే తప్ప కాశ్మీర్ సందర్భంలో ఇండియా ప్రభుత్వ విధానం సర్వ ప్రపంచానికీ సువిదితం.

అయినా, ఇండియా అవలంబిస్తున్న విధానాలకు అపార్థాలు కల్పించి, అసత్యారోపణలను వ్యాపింప చెయ్యడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్, మరి కొన్ని విదేశ పత్రికల దుష్ప్రచారాన్ని అరికట్టడానికి ఇండియా వైఖరిని—పునరుక్తిగానైనా—వివరించడం అవసరం.

అందువల్ల నిన్న ఇండియా పార్లమెంటులో వైదేశిక విధానంపై జరిగిన చర్చలో ప్రధాని నెహ్రూ కాశ్మీర్ సమస్యను గురించి కావించిన సమీక్ష పాకిస్తాన్ దుష్ప్రచారానికి విరుగుడు, అశేష ప్రపంచానికి కనువిప్పు కాకతప్పదు.

ఆర్థిక, రాజకీయ, భౌగోళికాది అనేక కారణాలవల్ల కాశ్మీర్ ఇండియాతో కలిసి వుండడం ఇండియాకు లాభదాయకమైనా, కాశ్మీర్ ప్రజాభీష్టానికి విరుద్ధంగా మాత్రం ఇండియా కాశ్మీర్ విలీనీకరణను వాంఛించడం లేదు.

ఆదినుంచి ఇండియా ప్రజాస్వామ్య విధానానికి ప్రాణప్రదమైన పై సూత్రాన్ని అవలంబించడం చేతనే కాశ్మీర్ లో నిష్పాక్షికమైన ప్లెబిసైట్ నిర్వహణకు సమ్మతించి, మిత్ర సమితి మధ్యవర్తిత్వాన్ని ఆమోదించడం జరిగింది.

కాని మిత్రరాజ్య సమితి, భద్రతా సంఘాలు, వాటిచే మధ్యవర్తులుగా నియమించబడిన సమితి ప్రతినిధులు ఇంత కాలంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించలేదు సరికదా, ఇదివరకున్న పరిస్థితిని సయితం పాడుచేసి, పరిష్కారాన్ని మరింత దుస్తరం చేశారు.

అంతర్జాతీయ రాజకీయాల దృష్ట్యా కాశ్మీర్ కీలక ప్రదేశాలలో ఒకటి కావడం, పరస్పర వైరుధ్యాంగాల బలవద్రాజ్యాల కలహాలకు మిత్రసమితి, భద్రతా సంఘాలు ఆటపట్టులుగా మారడం శోచనీయమైన ఈ పరిణామానికి ముఖ్య హేతువు.

ప్రధాన సమస్యల పరిష్కారంలో బలవద్రాజ్య వర్గాలు అన్యోన్య వైషమ్యాలకు అతీతంగా చరించలేవు కాబట్టి కాశ్మీర్ సమస్యను వాటి చదరంగపు ఎత్తులనుంచి తప్పించి, నిష్పాక్షిక న్యాయ నిర్ణయం చెయ్యజాలిన చిన్న రాజ్యాల ప్రతినిధుల నెవ్వరినైనా మధ్యవర్తులుగా నియమించడం సమంజసమని ఇండియా సూచించింది.

ఈ సూచన ననుసరించి అడ్మిరల్ నిమిట్జ్ కాశ్మీర్ మధ్యవర్తిత్వం నుంచి తప్పుకోడాన్ని హర్షించడానికి బదులు పాకిస్తాన్ పత్రికలు అనవసరమైన ఆందోళనను లేవదియ్యడమేమి, ఇండియాపై విషప్రచారం కొనసాగించడమేమి అనుచితమైన పని.

అదే విధంగా షేక్ అబ్దుల్లా పతనంలోగానీ, బక్షీ గులాం మంత్రివర్గ నిర్మాణంలోగానీ ఇండియా అవలంబించిన తటస్థ వైఖరిని గుణదోష విమర్శ చేయగలవా రెవ్వరూ ఆక్షేపించలేరు.

షేక్ అబ్దుల్లా కాశ్మీర్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక, భూ సంస్కరణలు విఫలం కావడంచేత ప్రజలలో ఏ విధంగా అసంతృప్తి జనించిందో, ఢిల్లీ ఒడంబడికను అమలు జరపడంలో జరిగిన విలంబంవల్ల తన అనుచరుల విశ్వాసాన్ని ఆయన ఎలా కోల్పోవడం సంభవించిందో, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికై షేక్ అబ్దుల్లా ఇండియాపై ఎలా నిందలు వేయ సాగాడో భారత ప్రధాని స్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచేశారు.

కాశ్మీర్ సంఘటనల సందర్భంలో ఇండియా ప్రదర్శించిన వైఖరి అనింద్యమే గాక ఆదర్శప్రాయమని కూడా న్యాయ పక్షపాతు లందరు అంగీకరించి తీరాలి.

పండిట్ నెహ్రూ నుడివినట్టు కాశ్మీర్ సమస్య ఇండియాకు కేవలం ఒక భూభాగాన్ని సంపాదించుకోడం కాదు. మత భేదాన్ని బట్టి దేశాన్ని పంచుకోడమూ కాదు. భారత రాజ్యాంగానికి, భారత రాజకీయ విశ్వాసాలకు పరమ లక్ష్యమైన మతాతీత పరిపాలనా సూత్రానికి కాశ్మీర్ సమస్య మచ్చుతునక.

ఈ సత్యాన్ని గ్రహించిన పక్షంలో పాకిస్తాన్ కేగాక, సమస్త ప్రపంచానికి కూడా కాశ్మీర్ విషయంలో ఇండియా సత్సంకల్పం అర్థం కాకపోదు.

## పెదముక్తేవి పంచాయతీ ఎన్నికలు

### తాత్కాలికంగా నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తరువు

మద్రాసు, సెప్టెంబర్ 17—దివి తాలూకా పెదముక్తేవి పంచాయతీ బోర్డుకు సెప్టెంబరు 21 వ తేదీన జరుగబోయే ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తూ, మద్రాసుహైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. గోవిందమీననగారు నేడొక ఉత్తరువును జారీచేశారు. పెదముక్తేవి గ్రామ పంచాయతీ వార్డుల పునర్విభజన సందర్భంలో మునిసిపల్ కౌన్సిల్సు, స్థానికసంస్థల రీజనల్ ఇన్‌స్పెక్టర్ చేసిన మార్పులగురించి ప్రశ్నిస్తూ, శ్రీ అట్లూరి సీతారామయ్యగారు, దాఖలు చేసిన రిట్‌పిటీషన్‌ను విచారణకోసం ఫైల్‌లోకి తీసుకొని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఒకవారం రోజుల దాకా ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తరువును జారీ చేశారు.

పెదముక్తేవి గ్రామపంచాయతీ అంతర్గంగా ఆ గ్రామసీమవారు కొండవరం ప్రాంతాన్ని పెదముక్తేవి పంచాయతీ అపరలో లేకుండా రీజనల్ ఆఫీసర్ చేశారని పిటీషన్‌లో శ్రీ అట్లూరి సీతారామయ్యగారు పేర్కొన్నారు.

శ్రీయుతులు రావు అండ్ రెడ్డిగార్ల సహాయంతో శ్రీ కుమారమంగళంగారు పిటీషనర్ తరపున హాజరయ్యారు.

## కుటుంబ నియంత్రణం

### మద్రాసు వైద్యకళాశాలవారి వైద్యప్రదర్శనం

### ప్రారంభోత్సవసభలో ప్రసంగాలు

మద్రాసు, సెప్టెంబర్ 18—దేశశ్రేయస్సు దృష్ట్యా, వ్యక్తిగత సంక్షేమం దృష్ట్యా కూడా కుటుంబ నియంత్రణం గురించి గల పరిజ్ఞానం బహుళ వ్యాప్తి చెందాలనీ, దేశాభ్యుదయం చేకూరాలంటే జనాభా పెరుగుదలను అరికట్టాలనీ నిన్న సాయంత్రం మద్రాసు వైద్యకళాశాలలో విద్యార్థులచే ఏర్పాటు చేయబడిన వైద్య ప్రదర్శనాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ అళగప్పచెట్టియార్ ఉద్ఘాటించారు.

సంతాన నిరోధం ద్వారా కుటుంబాన్ని నియమితం చేసుకొనవలసిన ప్రాముఖ్యతను గురించి వైద్యనిపుణులు నొక్కి వక్కాణించారనీ, కుటుంబ నియంత్రణం విధానాన్ని తెలుపగల భాగాన్ని ఈ ప్రదర్శనంలో ప్రదర్శన నిర్వాహకులు ఏర్పాటు చేయడం బాగుందనీ, కుటుంబ పరిమిత విధాన పద్ధతుల గురించి తెలిసినవారు ప్రజలకు వివరించాలనీ డాక్టర్ చెట్టియార్ తెలిపారు.

డాక్టరు సి. కె. ప్రసాదరావు సభికులను ఆహ్వానిస్తూ, కేవలం ఉత్సాహంతో కూడిన విద్యార్థులు ఈ ప్రదర్శనాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను ప్రజలకు, ప్రత్యేకంగా యువకులకు వివరించటానికి ఈ ప్రదర్శనం ఏర్పాటుచేయబడిందనీ, సాంఘిక వైద్యం ఇకముందు వైద్య విద్యార్థుల కోర్సులో శాశ్వతంగా అంతర్భాగమై వుంటుందనీ ప్రదర్శనం నిర్వహణ కమిటీ చెయిర్మన్ డాక్టరు డి. వి. సుబ్బారెడ్డిగారు తెలిపారు,

ఆయుస్సును పెంచటానికై శాస్త్రపరిశోధన ద్వారా మందులు కనిపెట్టబడ్డాయనీ, అయితే పుట్టుకసంఖ్యను తగ్గించేనిమిత్తం ఎట్టిమందూ కనిపెట్టబడలేదనీ, ఈ సాంఘిక సమస్యకు పరిష్కారం వైద్య విద్యార్థులు కనుగొంటారని ఆశిస్తున్నానని వైద్య ప్రదర్శనం ప్రారంభోత్సవం సందర్భంలో అధ్యక్షతవహించిన మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ ఉపన్యసించారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 18—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,63,682-11-1 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

విద్యావనం విద్యార్థులు, విద్యార్థినుల వసూళ్లు, శ్రీ ఎలమంచిలి వెంకటేశ్వరరావుగారి ద్వారా రెండవ దఫా 812-0-0

ఇందులో ఈ క్రింది గ్రామాలలో వసూలు చేయబడినది:- బల్లిపర్రు 15-2-6, పసుమర్రు 26-1-0, రావర్ల 12-1-0, పెంజెండ్ర 32-0-0, పెదపసగల్లు 3-1-0, అయ్యంకి 18-5-0, పెదమద్దాలి 18-10-0, కొమరవోలు 18-11-0, అడ్డాడ 10-0-0, డోకిపర్రు 18-4-3, కనుమూరు 15-3-0, కొండిపర్రు 106-0-3, ఉంద్రపూడి 21-0-0, దగ్గుమిల్లి 9-0-0, విద్యావనం 223-7-9, పామర్రు 267-10-3, మొత్తాలు చేరివున్నవి.

హిందూపూర్ గోదావరి వరద బాధితుల సహాయ సంఘం, ట్రెజరర్ శ్రీ ఎస్. ఎస్. శాస్త్రి గారి ద్వారా 742-0-0

ఇందులో:—మెసర్స్ ఆర్ పి. జి. టి. లిమిటెడ్ 200-0-0, లక్ష్మీ శ్రీనివాస రైస్ అండ్ ఆయిల్ మిల్ 51-0-0, జనాబ్ ఎన్ పఠాన్ సాహెబ్ 50-0-0, శ్రీ టి ఎస్. తిమ్మయ్య చెట్టి అండ్ సన్స్, 50-0-0, శ్రీ కె. ఆర్. క్రిష్ణయ్య, శ్రీరామయ్య 30-0-0, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ అండ్ ఆయిల్ మిల్స్ 30-0-0, శ్రీ జి. వెంకటేశ్వరరావు 20-0-0, శ్రీ యం. యస్. మహమ్మద్ హనీఫ్ 20-0-0, శ్రీ కుంజి అహమ్మద్ కాక 15-0-0, శ్రీ జి. కె. వెంకయ్య 15-0-0, శ్రీ భట్టి ఫక్రుద్దీన్ సాహెబ్ అండ్ సన్స్ 15-0-0, శ్రీ దామోదేశ్వరి హోటలు 10-0-0, శ్రీ మహాలక్ష్మి విలాస్ రెస్టారెంటు 10-0-0, శ్రీ పి. మంజునాథయ్య మద్రాస్ కేఫ్ 10-0-0, డాక్టరు యస్. యస్. శాస్త్రి యల్. యం. పి. 10-0-0, శ్రీ టి రామచంద్రరావు 10-0-0, శ్రీ రాజాస్ కేఫ్, ప్రొప్రయిటరు 10-0-0, శ్రీ ఆర్. వి. రత్నం అండ్ బ్రదర్స్ 10-0-0, శ్రీ కె. హెచ్. జి. నారణయ్య అండ్ సన్స్ 10-0-0, శ్రీ బాగేపల్లి నాగయ్య అండ్ సన్స్ 8-0-0, శ్రీ కట్టా మాధవయ్య అండ్ సన్స్ 8-0-0, ప్రొప్రైటర్ గజానన భవన్ 5-0-0, శ్రీ షఫీపులా రెస్టారెంటు 5-0-0, శ్రీ టి. యస్. శ్రీరాములు 5-0-0, శ్రీ మాకం వి. అశ్వద్ధయ్య 5-0-0, శ్రీ కలిపి వెంకటరమణయ్య 5-0-0, శ్రీ గణేశ్ విలాస్ ప్రొప్రయిటర్ 5-0-0, శ్రీ టి. గోవిందయ్య క్లాత్ మర్చెంట్ 5-0-0.

శ్రీ వి. వెంకటక్రిష్ణరెడ్డి, శ్రీ కె. లక్ష్మయ్య 5-0-0, శ్రీ ఆజాద్ రెస్టారెంటు 5-0-0, శ్రీ ఢిల్లీకేఫ్ 5-0-0, శ్రీ బాలక్రిష్ణ భవన్ 5-0-0 శ్రీ జి. తిప్పయ్య 5-0-0, శ్రీ వి. వి. శ్రీరామగుప్త 5-0-0, శ్రీ డి. ఆర్. అశ్వత్థ నారాయణ చెట్టి 5-0-0, డాక్టర్ హెచ్. గోపాలరావు 5-0-0, డాక్టర్ భాస్కరరెడ్డి 5-0-0, డాక్టర్ యం. భీమరావు 5-0-0, శ్రీ కె. వి. చంద్రశేఖరయ్య 5-0-0. శ్రీ పి. నీలకంఠం లక్ష్మీవిలాస్ 5-0-0, శ్రీ నాగేశ్వరరావు 5-0-0, శ్రీ కురుడి నరసయ్య అండ్ సన్స్ 5-0-0 శ్రీ కురుది సత్యనారాయణయ్య 5-0-0, శ్రీ సుంకు రాజగోపాలయ్య అండ్ బ్రదర్స్ 5-0-0 శ్రీ దస్తగిరి ఖాన్ 5-0-0 చేరివున్నవి.

బాపట్ల గోదావరివరద బాధితుల సహాయ సంఘం 524-2-3

ఇందులో ఎన్. జి. వో.సంఘం స్థానిక శాఖ అధ్యక్షుడు పి. డబ్ల్యు డి. సబ్ డివిజన్ ఆఫీసు నుంచి 12-0-0 డిస్ట్రిక్టు ఎడ్యుకేషనల్ ఆఫీస్‌నుంచి 14-0-0 సబ్‌కోర్టు నుంచి 12-0-0 డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయం నుంచి 7-0-0 మొత్తం 46-0-0. వసూళ్లు,

శ్రీ శారదా మహిళా విజ్ఞాన సమితివారు వసూలుచేసి కార్యదర్శిని శ్రీమతి కర్లపూడి కమలాదేవిగారి ద్వారా పంపించిన మొత్తములో శ్రీమతులు కనగాల సుందరరాజమ్మ 20-0-0 ఎడ్లపల్లి సామ్రాజ్యం 20-0-0 ఎండ్లూరి సరస్వతమ్మ 20-0-0 బ్రహ్మాండం బుల్లెమ్మ 10-0-0 గట్టుపల్లి మణెమ్మ 5-0-0 కోదండరాజు అన్నపూర్ణమ్మ 5-0-0 బి సుబ్బారావు 5-0-0 లక్ష్మి ప్రెస్ 5-0-0 కొమ్మ అన్నపూర్ణమ్మ 5-0-0 ఆచంట సరళాదేవి 5-0-0 యస్. విజయమ్మ 5-0-0 శ్రీ శిఖరం వెంకటచలపతిరావు 5-0-0 శ్రీయుతులు దేశిరాజు అన్నపూర్ణమ్మ 5-0-0 కోనావిజయలక్ష్మి 5-0-0 కర్లపూడి కమలాదేవి 5-0-0 బియ్యము వసూలుచేసి, అమ్మగా వచ్చిన రొక్కం 22-8-0 అయిదు రూపాయలు లోపు యిచ్చిన వారివల్ల వచ్చిన మొత్తము 114-8-0.

గోదావరి వరద బాధితుల సహాయార్థము 6-9-53 న బాపట్లలో ప్రదర్శించబడిన నూర్జహాన్ నాటకము నికర ఆదాయము క్రింద ఆహ్వాన సంఘ అధ్యక్షుడు శ్రీ మన్నె రామమూర్తిగారివల్ల జమ 202-0-0 శ్రీ వల్లపోతు గోవర్ధనరావు స్నేహితులు ఎస్. యస్. అగ్రహారం 9-2-3 శ్రీ వల్లపోతు వెంకటేశ్వరరావు ఎస్. యస్. పి. అగ్రహారం 5-0-0 చేరివున్నవి.

విశ్వోదయ సేవా సమితి, కావలి వసూళ్లు (రెండవ దఫా) 420-0-0

ఇందులో:— శ్రీ ఆర్. కృష్ణస్వామి రెడ్డి 30-0-0, శ్రీ డి. రామచంద్రా రెడ్డి 25-0-0, రాధాకృష్ణ చేనేత వస్త్రాలయం 20-0-0, శ్రీ టంగుటూరి అశ్వద్ధనారాయణ 20-0-0, శ్రీ కొండా రాఘవ రెడ్డి 20-0-0 ఇచ్చారు. పదేసి రూపాయలు ఇచ్చినవారు: శ్రీయుతులు కావలి ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయులు, ఎరటోలు బలరామిరెడ్డి, తరవర్తి ఆదిశేషయ్య, పి. హరిశ్చంద్ర రెడ్డి, కావలి భారత లక్ష్మి బ్యాంకి సిబ్బంది, కె రామిరెడ్డి అండ్ కో: బి. నాగేశ్వరరావు (ఆర్. డి. ఓ), ఎస్. దయాశంకర్ (డి. వై. ఎస్. పి.) పసుమర్తి సత్యనారాయణ, ఏలూరు సుబ్బరామ రెడ్డి, యం. వెంకట సుబ్బారెడ్డి, ఆర్. సుందరరామరెడ్డి, కనుమర్లపూడి కొండయ్య, సయ్యద్ గౌస్ సాహెబ్ రోస్ దార్, బి వెంకటేశ్వరరావు గార్లు, కావలి కళాశాల మూడవ సంవత్సరం విద్యార్థులు రు 11-2-0.

అయిదేసి రూపాయలు ఇచ్చినవారు: శ్రీమతి డాక్టర్ ఓ. ఎమ్. డి. కృపాబాయి, శ్రీయుతులు పి. వెంకటేశ్వర్లు, ఆర్. వి. కృష్ణయ్య కనుమర్లపూడి బాలన్న, ఎం. రామయ్య, వై. లక్ష్మయ్యనాయుడు ఆర్. కోదండరామరెడ్డి, బి. నాగ గోపాలరావు నూనె రాఘవులు అండ్‌కో, పబ్బిశెట్టి సుబ్బారాయుడు శెట్టి, న్యూ కంపెనీ. ఎస్. వి. భుజంగరాయశర్మ, డాక్టర్ పి. ఎస్. శాస్త్రి, ఎమ్. సూర్యనారాయణ, మట్టా శివనారాయణ, కోటవర్తి బాపయ్య, మామిడి గురుమూర్తి అండ్ కోటిరెడ్డి, ఎస్. ఎస్. ఆర్. సి. సి. అండ్‌సన్స్, పుచ్చలపల్లి వెంకట సుబ్బారెడ్డి, పి. చంద్రశేఖరరెడ్డి, సామి శేషాచలంశెట్టి, కనుపర్తి సుబ్బరామయ్య, పి. వి. శివరామయ్య, డాక్టర్ ప్రకాశరావు (నెల్లూరు), ఎ. ఆదిశేషారెడ్డి, కె. వేణుగోపాలరెడ్డి, వి. శేషారెడ్డి, మొగల్‌ఖాన్ సాహెబ్‌గార్లు. ఇచ్చినవి చేరివున్నవి.

ఐక్యవిద్యార్థి సంఘం, గుంటూరు వసూళ్లు, ప్రెసిడెంట్ శ్రీ టి. వి. జి. కృష్ణమూర్తిగారి ద్వారా రెండవ దఫా 390-0-0

ఇందులో ఆంధ్రా ఛాంబర్స్ (ఇండియా) లిమిటెడ్ 100-0-0, బి. శ్రీహరి 5-0-0, బి. వెంకట కృష్ణయ్య 5-0-0 చేరివున్నవి.

ఉయ్యూరు పాలిటెక్నిక్‌లో ఇంజనీరింగ్ విద్యార్థుల సంఘం వసూళ్లు 335-14-9

విజయవాడ రిక్షా కన్వేయన్స్ యూనియన్ వసూళ్ళు 320-4-3

ఇందులో శ్రీ తిరువాయిపాటి రంగయ్య, శ్రీ పాండురంగా జనరల్ స్టోర్స్ ప్రొప్రయిటర్ 51-0-0 శ్రీ బాల రమణయ్య 20-0-0. శ్రీ పుప్పాల లక్ష్మీనారాయణ శర్మ, బాంబే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ 15-0-0, శ్రీ కొత్త భీమయ్య 10-0-0, డాక్టర్ డి. ఎస్. ఆర్. స్వామి 10-0-0, శ్రీ గెల్లి కృష్ణమూర్తి బ్రదర్సు ఆయిరెన్ కంపెనీవారు 10-0-3, శ్రీ గొర్రెల దుర్గారావు 10-0-0, శ్రీ అట్లూరి రామశాస్త్రి 10-0-0, శ్రీ పాలేటి వెంకట్రామయ్య రిక్షా కన్వేయన్స్ యూనియన్ ప్రెసిడెంట్ 10-0-0, శ్రీ గట్టుపల్లి రాజాలమ్మ 10-0-0. శ్రీ అనుములనాగేశ్వరరావు 7-0-0, యూనియన్ రిక్షా సర్వీసువారు 6-0-0, శ్రీ నందూరు రాధాకృష్ణమూర్తి 5-0-0, శ్రీ లేళ్ళ వెంకటేశ్వరరావు 5-0-0, శ్రీ చెన్నూరు జోగులు 5-0-0, శ్రీ రాయిళ్ళ చెంగయ్య 5-0-0, శ్రీ బంకా అచ్చయ్య 5-0-0, శ్రీ ఆరెళ్ళ కొండయ్య 5-0-0, శ్రీ కాయితపు కోటేశ్వరరావు 5-0-0, శ్రీ అన్నం కామేశ్వరరావు 5-0-0, శ్రీ అన్నం వీరాంజనేయులు 5-0-0 శ్రీ అన్నం వెంకటరెడ్డి 5-0-0, శ్రీ కలిశెట్టి పైడయ్య 5-0-0, శ్రీ షేక్ హిమాం సాహెబు 5-0-0, చేరివున్నవి.

లలితకళా సమితి, అనంతపురం, నాటక ప్రదర్శనం, సంగీత కచేరీల ద్వారా వసూళ్లు 200-0-0

శ్రీ రాధాకృష్ణ భక్తసమాజం, అనకాపల్లి వసూళ్ళు 167-0-0

ఇందులో శ్రీమతి పాతళ్ళ నారాయణమ్మ 5-0-0 శ్రీమతి తాకాశి అమ్మలు 10-0-0. శ్రీమతి తాకాశి బుల్లెమ్మ 10-0-0, శ్రీమతి తమ్మన సూర్యమణి 10-0-0, శ్రీమతి తమ్మన అచ్చమ్మ 5-0-0, శ్రీమతి గ్రంధి ఆదిలక్ష్మి 5-0-0, శ్రీమతి భాగానగరపు చెలవమ్మ 5-0-0, శ్రీమతి కర్రిశెట్టి అప్పయ్యమ్మ 5-0-0, శ్రీమతి కర్రిశెట్టి అన్నపూర్ణ 5-0-0, శ్రీమతి కుంచం అమ్మాజీ 5-0-0, శ్రీమతి పల్లపోతుల సత్యమ్మ 5-0-0, శ్రీమతి కంకటాల రవణమ్మ 5-0-0, చేరివున్నవి.

విజయ ట్యుటోరియల్ కాలేజి, విజయవాడ విద్యార్థులు 156-0-0

అడ్డాడ బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు 125-0-0

ఆంధ్ర కల్చరల్ క్లబ్ సత్యనారాయణపురం, బెజవాడ అయిదవ దఫా 116-0-0

ఇందులో శ్రీ ఎం. కోటేశ్వరరావు 10-0-0, శ్రీ డి. సాంబరాజు 10-0-0, శ్రీ ఎల్. రామభద్రరాజు 5-0-0, శ్రీ బి. వి. ఎమ్. శర్మ 5-0-0, శ్రీ పి. బి. అనంతయ్య 5-0-0, శ్రీ ఎ. హరినారాయణ 5-0-0, శ్రీ డి. మాధవరావు 5-0-0, శ్రీ జి రాఘవరాజు 5-0-0, శ్రీ వి. హనుమంతరాజు 5-0-0, చిల్లర వసూళ్లు 61-0-0 చేరివున్నవి.

అత్తిలి అప్పలరాజు అండ్ బ్రదర్స్, శ్రీరంగపట్నం 116-0-0

యంగ్‌మెన్స్ హ్యాపీ క్లబ్, కాకినాడ 116-0-0

బోర్డు సురంగి హైస్కూలు, ఇచ్ఛాపురం విద్యార్థుల సంఘం వసూళ్లు 105-0-0

పామర్రు బాలల వర్తక సంఘం 101-0-0

దీనిలో శ్రీయుతులు దావులూరి సత్యనారాయణ, షేక్ హుస్సేన్, షేక్ దావూద్, పోలవరపు మీరాసాహెబ్, చందలూరి కోట్లింగం, చందలూరి ఆంజనేయులు, నందిపాటి చలమారెడ్డి, గుండా లింగయ్య, ఆకుల పకీరయ్య, తుమ్మలచర్ల శేషావతారం, చలమలశెట్టి వీరరాఘవయ్య, కఠారి వెంకటేశ్వరరావుగార్లు సమానంగా ఇచ్చిన విరాళాలు చేరివున్నవి.

ఏలూరు క్లబ్బు సభ్యులు, ఏలూరు 81-3-0

ఆర్.ఆర్.బి.హెచ్ ఆర్.హైస్కూలు (పిఠాపురం) విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు 63-0-0

శ్రీ కొల్లి కృష్ణదేవరావుగారు (గురజ) వసూళ్లు 62-0-0

మచిలీపట్నం (ఫ్రెండ్స్) యూనియన్ సభ్యులు 37-0-6

లండన్ మిషన్ హైస్కూలు, గుత్తి మూడవ దఫా 36-7-0

తిరుమలనాయని తువ్వం ప్రజల వసూళ్లు, శ్రీ ఆర్. రామకృష్ణారెడ్డిగారిద్వారా 23-0-0

శ్రీ పొందూరి గవరయ్యగారి కుమారుడు సూర్యనారాయణ, టి. షావు, శేనర టాకీస్ వద్ద (ఏలూరు) 16-0-0

పామర్రు బోర్డు హైస్కూలు రెండవ ఫారమ్ డి సెక్షన్‌లో చిరంజీవి కె. సాయిబాబు వసూళ్లు 21-0-0

ఇందులో కానూరి సాయిబాబు స్వంతవిరాళం 10-0-0 కూడా చేరివున్నది.

శ్రీ బుద్దిటి అప్పన్న శ్రీరంగపట్నం 10-0-0

శ్రీ వి. డి. దాతర్ అహమ్మదాబాద్ 5-0-0

ఎ. ఎమ్. బి. ఇ. స్టూడెంట్స్ వసూళ్లు రాయపేట, మద్రాసు-14 10-0-0

ఇందులో:—శ్రీ వై. సరోజినీ దేవి, అడ్వకేట్ 5-0-0, శ్రీ కె. నాగేశ్వరరావు, ఆర్టిస్ట్ 5-0-0 చేరివున్నవి.

ప్రొఫెసర్ జి. ఎస్. రావు, బి. ఎస్. సి. మద్రాసు-1 (ఆస్ట్రో న్యూమరో-పామిస్ట్) 5-0-0

గుడివాడ తాలూకా జనార్దనపురం గ్రామస్థులు, విద్యార్థుల వసూళ్ళు 864-0-0

ఇందులో శ్రీ మలిరెడ్డి శీతారామిరెడ్డి పంచాయతీబోర్డు ప్రెసిడెంటు 30-0-0 శ్రీ పూనూరు నారాయణస్వామి 29-0-0 శ్రీ గాదిరెడ్డి వెంకటనరసారెడ్డి 29-0-0, శ్రీ గాదిరెడ్డి నాగభూషణరెడ్డి 29-0-0, శ్రీ కొండపల్లి వెంకటస్వామిరెడ్డి 25-0-0, శ్రీ కొండపల్లి పరశురామిరెడ్డి (తండ్రి రాఘవరెడ్డి) 25-0-0, శ్రీ గాదిరెడ్డి వీరారెడ్డి 15-0-0, శ్రీ మలిరెడ్డి కీ.శే. రామదాసురెడ్డి 15-0-0 శ్రీ వంగపాటి రామిరెడ్డి 15-0-0, శ్రీ గాదిరెడ్డి రామిరెడ్డి 15-0-0, శ్రీ కొండపల్లి సుబ్బారెడ్డి 15-0-0, శ్రీ వంగపాటి బస్విరెడ్డి 15-0-0 శ్రీ కొండపల్లి వెంకటరెడ్డి (కో-ఆపరేటివ్ సొసయిటీ ప్రెసిడెంటు) 14-8-0, శ్రీ వంగపాటి రంగారెడ్డి 14-8-0, శ్రీ కొండపల్లి మాధవదాసురెడ్డి 14-8-0, శ్రీ మలిరెడ్డి వెంకటసుబ్బమ్మ 14-8-0, శ్రీ మలిరెడ్డి సత్యనారాయణరెడ్డి 14-8-0, శ్రీ మలిరెడ్డి షణ్ముఖరెడ్డి 14-8-0 శ్రీ పూనూరు సీతారామిరెడ్డి (వెంకటరెడ్డి) 14-8-0, శ్రీ మలిరెడ్డి పద్మనాభరెడ్డి 14-8-0, శ్రీ మలిరెడ్డి రాఘవరెడ్డి (సుబ్బారెడ్డి) 14-8-0, శ్రీ కొల్లారెడ్డి రాధాకృష్ణారెడ్డి 14-8-0, శ్రీ మలిరెడ్డి నారాయణస్వామి (సుబ్బారెడ్డి) 14-8-0, శ్రీ మలిరెడ్డి వెంకటరంగారెడ్డి 14-8-0, శ్రీ కొండపల్లి దేవరాఘవరెడ్డి 14-8-0, శ్రీ యాదర వెంకారెడ్డి 14-0-0, శ్రీ మలిరెడ్డి వీరరాఘవరెడ్డి (పాపిరెడ్డి) 10-0-0, శ్రీ నరిపల్లి లక్ష్మారెడ్డి 10-0-0, శ్రీ పూనూరు సీతారామిరెడ్డి 10-0-0, శ్రీ కొండపల్లి లక్ష్మీనరసింహారెడ్డి 10-0-0, శ్రీ కొండపల్లి బసవపూర్ణారెడ్డి 10-0-0, శ్రీ గాదిరెడ్డి రామకృష్ణారెడ్డి 10-0-0, శ్రీ కొండపల్లి సూర్యనారాయణరెడ్డి 10-0-0, శ్రీ మలిరెడ్డి దూర్వాసరెడ్డి, 10-0-0, శ్రీ వంగపాటి బస్విరెడ్డి (శాస్త్రులు) 10-0-0, శ్రీ మలిరెడ్డి రాఘవరెడ్డి (వీరారెడ్డి) 10-0-0, శ్రీ మలిరెడ్డి సూర్యనారాయణరెడ్డి (కొండారెడ్డి) 10-0-0, శ్రీ కొండపల్లి రాఘవరెడ్డి (తండ్రి కృష్ణారెడ్డి) 9-8-0, శ్రీ మలిరెడ్డి వీరరాఘవరెడ్డి (రామిరెడ్డి) 10-0-0, శ్రీ మలిరెడ్డి శ్రీశైలం రెడ్డి 10-0-0, శ్రీ మలిరెడ్డి రామమోహన్ 10-0-0, శ్రీ మలిరెడ్డి పరశురామిరెడ్డి 10-0-0, శ్రీ నరిపల్లి మాతిరెడ్డి 8-8-0, శ్రీ కొల్లారెడ్డి చక్రపిళ్ళ నారాయణరెడ్డి 8-0-0, శ్రీ మలిరెడ్డి రామకృష్ణారెడ్డి (రంగారెడ్డి) 7-8-0, శ్రీ నరిపల్లి సుబ్బారావు 7-0-0

శ్రీ గాదిరెడ్డి పరశురామిరెడ్డి (బస్విరెడ్డి) 7-0-0, శ్రీ కొండపల్లి రాఘవరెడ్డి (పిచ్చిరెడ్డి) 7-0-0, శ్రీ గాదిరెడ్డి రంగారెడ్డి (కోటిరెడ్డి) 5-8-0, శ్రీ నరిపల్లి సుబ్బారెడ్డి 5-8-0, శ్రీ కొల్లారెడ్డి మాధవస్వామి 5-8-0, శ్రీ కనుమర్లపూడి జగన్నాథం 5-0-0, శ్రీ మద్దాలి వెంకట లక్ష్మీనరసింహాచార్యులు (బి. ఏ) 5-0-0, శ్రీ మలిరెడ్డి కేశవస్వామి 5-0-0, శ్రీ యూ వెంకట సుబ్బారెడ్డి (వెంకారెడ్డి) 5-0-0, శ్రీ గాదిరెడ్డి నారాయణరెడ్డి 5-0-0. శ్రీ నరిపల్లి శ్రీమన్నారాయణరెడ్డి 5-0-0, శ్రీ పూనూరు సుబ్బారావు 5-0-0, శ్రీ కొండపల్లి నారాయణరెడ్డి 5-0-0, శ్రీ గాదిరెడ్డి వేణుగోపాలరెడ్డి (వెంకారెడ్డి) 5-0-0, శ్రీ జి. పరశురామరెడ్డి (కోటిరెడ్డి) 5-0-0, శ్రీ జి. సుబ్బారెడ్డి 5-0-0, శ్రీ కొండపల్లి వెంకటసుబ్బమ్మ 5-0-0, శ్రీ కె. రంగారెడ్డి (పిచ్చిరెడ్డి) 5-0-0, శ్రీ మలిరెడ్డి సీతారామమ్మ 5-0-0, శ్రీ మలిరెడ్డి రామకృష్ణారెడ్డి (వెంకారెడ్డి) 5-0-0 శ్రీ మలిరెడ్డి సుబ్బారెడ్డి 5-0-0, శ్రీ మలిరెడ్డి రామకుటుంబరెడ్డి 5-0-0, శ్రీ నరిపల్లి లక్ష్మమ్మ 5-0-0, శ్రీ కొల్లారెడ్డి సుబ్బారెడ్డి 5-0-0, శ్రీ కొల్లారెడ్డి నారాయణస్వామి 5-0-0, శ్రీ కొల్లారెడ్డి నాగభూషణరెడ్డి 5-0-0, పూనూరు వెంకటస్వామి 5-0-0. కొండపల్లి ఆశీర్వాదం 5-0-0, దివ్వెల సుబ్బారావు 6-0-0, మలిరెడ్డి రామకృష్ణారెడ్డి (నారపరెడ్డి) 5-0-0. చేరివున్నవి.

ఆదోని మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు నాటకప్రదర్శన ద్వారా 816-0-0

బేరక్స్ సర్వీసెస్ గారిజన్ ఇంజనీర్ (ఎం. ఇ. ఎస్.) విశాఖపట్నం సిబ్బంది వసూళ్లు 250-0-0

ఇందులో శ్రీ టి. ఎం. ఎం. శ్రీనివాస రాఘవన్ 15-0-0, శ్రీ టి. వి.సాంబశివం 10-0-0, పి. ఓ. జాకబ్ 5-0-0, శ్రీ టి.సుబ్బారావు 5-0-0, వై. బి. ఎస్. తిలక్ 11-2-0 చేరివున్నవి.

శ్రీ కోదనాద్రేశ్వర రైస్ మిల్ కంట్రాక్టర్స్ కంపెనీ, విజయవాడ 250-0-0

శ్రీ కడియాల చంద్రశేఖర వరప్రసాదరావు, అంగలకుదురు 116-0-0

బోర్డు హైస్కూలు మండపేట విద్యార్థుల వసూళ్లు 200-0-0

బందరు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది 129-0-0

విజయవాడ ఫుట్‌బాల్ అసోసియేషన్ 121-1-3

ఆంధ్రా పవర్ సిస్టం, (విజయవాడ) సిబ్బంది 100-0-0

శ్రీ రామానందస్వామి, (రామకృష్ణ గ్రంథాలయం, ఆంపాపురం, కృష్ణాజిల్లా) వసూళ్లు 86-10-6

సెంట్రల్ ఎక్సైజ్ సిబ్బంది, బాపట్ల 85-0-0

ఇందులో: సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టరులు శ్రీ కె ఎస్. వెంకటేశ్వర్లు 10-0-0, శ్రీ ఎం. నజీరుద్దీన్‌అహమద్ 5-0-0, ఎస్. సి. నాగేశ్వరస్వామి 5-0-0, పి. రామకృష్ణ 5-0-0, బి.హనిమిరెడ్డి 5-0-0, పంచముఖేశ్వరశర్మ 5-0-0. కె. శేషారెడ్డి 5-0-0, వి. మల్లికార్జునరావు, 5-0-0, స. రామకృష్ణశాస్త్రి 5-0-0, సి. విశ్వనాథం 5-0-0. ఎస్. ముత్యాలు 5-0-0, సెంట్రల్ ఎక్సైజ్ డిప్యూటీ సూపరింటెండెంటు శ్రీ కె సూర్యనారాయణ 5-0-0, బాపట్ల సర్కిల్ ఆఫీసు సిబ్బంది 20-0-0 చేరివున్నవి.

రాష్ట్రీయ తెలుగు (బలిజ) మహాజన సంఘం, విజయవాడ 58-0-0

నెల్లూరుజిల్లా కో-ఆపరేటివ్‌హోల్‌సేల్ స్టోర్స్ ఎంప్లాయిస్ యూనియన్, నెల్లూరు 12-8-0

శ్రీ కోదరశెట్టి సత్యనారాయణమూర్తి, కాకినాడ 8-0-0

శ్రీమతి సి హెచ్. వెంకటరత్నమ్మ, కాకినాడ 10-0-0

ఎమ్. ఎ. రజాక్, విశాఖపట్నం టౌన్‌స్టేషన్ సిబ్బంది, ఈస్టరన్‌రైల్వే 30-8-0

మద్రాసు లా కళాశాల ఆంధ్ర సంఘం వసూళ్లు (సినిమా ప్రదర్శనం వల్ల) కార్యదర్శి శ్రీ టి. మెట్టు బండిగారి ద్వారా 400-0-0

ఇందులో:—ప్రొఫెసర్ జి. సి. వెంకటసుబ్బారావుగారు 25-0-0, శ్రీ ఎస్. దశరథరామిరెడ్డి (బి. ఎల్. విద్యార్థి) 50-0-0, శ్రీ బి. మెట్టుబండి (బి. ఎల్. విద్యార్థి) 30-0-0, మిస్ ప్రేమదాస్ బి 5-0-0, శ్రీ ఎ. రామారావు 8-0-0, శ్రీమతి సి. హెచ్. లక్ష్మి 5-0-0, కాంతావతమ్మ 5-0-0 పి. ఎస్. సుబ్బరాజన్ 5-0-0, జె యం. శంబుస్వామి 5-0-0, శ్రీ చింతగుంట సూర్యనారాయణరావు 10-0-0, శ్రీ కె.కుప్పుస్వామి 5-0-0, శ్రీ డి. కృష్ణ 5-0-0. శ్రీ వి. భాష్యం 5-0-0, శ్రీ ఎం. శేషాద్రి అయ్యంగార్ 5-0-0,

శ్రీ సి. ఎస్. ఆర్. ఆంజనేయులు 5-0-0, జనాబ్ పాచామియన్ 10-0-0 శ్రీ టి. ఎస్. ఆర్. ఆంజనేయులు 5-0-0, శ్రీ జి. మోహన్ 5-0-0, శ్రీ ఎస్. రాంరాజు 5-0-0, శ్రీ బి. వి. శేషారెడ్డి 5-0-0, మెసర్స్ అప్పా అండ్-కో 5-0-0. కృష్ణా టాకీస్ యజమానులు 50-0-0, శ్రీ సి. వి. సుబ్బారెడ్డి, శ్రీ సి. వి. సుబ్బారెడ్డి, శ్రీ కె. పద్మరాజు, శ్రీ పి. వి. రమణా రావుగార్లు టికెట్ల అమ్మకంద్వారా, ఇతరత్రా వసూళ్లు కూడా చేరివున్నవి.

మద్రాసు సెక్రటేరియట్ లీగల్ డిపార్టుమెంటు సిబ్బంది వసూళ్ళు 87-0-0

ఇందులో శ్రీ ఎస్. గోపాలకృష్ణయ్య 5-0-0 శ్రీ వి.ఏ.వెంకటాచలపతి 5-0-0, శ్రీ కె. యస్. రామస్వామి తేవార్ 5-0-0, శ్రీ జె వీరాస్వామి 5-0-0, శ్రీ వి. వి. వి. సత్యనారాయణ 5-0-0 చేరివున్నవి.

అసిస్టెంట్ లోకో ఫోర్మన్, ఆయన సిబ్బంది, సదరన్ రైల్వే, తొండియార్పేట మద్రాసు 40-8-0

కార్పొరేషన్ గరల్స్ స్కూల్, టి. పి. కోయిల్‌స్ట్రీట్ ట్రిప్లికేన్ 25-0-0

సెంట్రల్ ల్యాండ్ మార్ట్‌గేజి బ్యాంక్ (మద్రాసు). సిబ్బంది డాక్టర్ అవధానిగారి ద్వారా 15-8-0

నిన్నటి మొత్తం 2,55,310-[illegible]

నేటి మొత్తం 2,63,[illegible]-1

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## గోదావరి వరద బాధితులకు సహాయం

### చెన్నపురి అన్నామలై హాల్‌లో నాటక ప్రదర్శనం

మద్రాసు, సెప్టెంబర్ 18—గోదావరి వరద బాధితుల సహాయంకోసం మద్రాసుకు చెందిన ఎన్నస్‌నేద్ తమిళ్ ఇసాయ్ సంఘం వారు 19-9-53 వ తేదీ శనివారం 5 గంటలకు, ఆంధ్ర వ్యవహారాల ప్రత్యేకాధికారి శ్రీ త్రివేదీ అధ్యక్షతను అన్నామలై హాలులో ఒక నాటక ప్రదర్శనను ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంలో-శ్రీ చిదంబరం జయరాం శ్రీమతి రత్నమాల ప్రార్థన కీర్తన, సాయంత్రం 5-20 గంటలకు సూలమంగళం సోదరీమణుల సంగీతం, 6 గంటలకు నాట్యకళా భూషణి శ్రీమతి వైజయంతీమాల నాట్యం విజయా ప్రొడెక్షన్స్‌వారి సౌజన్యంతో ఆర్కెస్ట్రా సహితంగా శ్రీ ఘంటసాల (రంగస్థలం మీద) పాట ఏర్పాటు చేయబడ్డాయి.

ఆదివారం సాయంత్రం 5 గంటలకు తిరుపుగళ్‌మణి: శ్రీ టి. ఎం. కృష్ణస్వామి అయ్యర్, రిటైర్డు చీఫ్ జస్టిస్, తిరువాన్కూరు, అడ్వకేటు, మద్రాసు సాయంత్రం 5-10 గంటలకు శ్రీమతులు కుమారిరత్నం, టిక్కి, కె. వి. జానకి, జెమిని వసంత, ఎల్. లలిత, కె. పి. కోమలం, భాగవతి, రాజేశ్వరి (ఏ. వి. ఎం. స్టూడియోస్) పేర్కొనిన ప్లేబాక్ గాయనీమణులు రంగస్థలముమీద మధురమైన పాటలనుపాడెదరు. సాయంత్రం 5-30 గంటలకు నాట్యము-శ్రీమతి కుమారి వనజ అండ్ బృందము. సాయంత్ర 6-45 గం. మెసర్సు శ్రీ టి. ఎస్. దొరైరాజ్ అండ్ బృందము- "కవియోగం" నాటక ప్రదర్శనకు ఏర్పాట్లుచేయబడ్డాయి. శ్రీయుతులు పి. టి. సంబందం చెట్టియార్, ప్రొపెయిటర్ పి. టి ఎస్. సిల్క్లర్సు; టి. ఎన్. రావు, ఎస్. టి. ఎం, రాజన్, భారత మాత ఆయిల్ మిల్లు, సెక్రటరి ఎం. అన్నామలై, ట్రెజరర్ ఎస్. కె, స్వామి కె స్వీనను టి, వి, కృష్ణస్వామి, (సినీడైరెక్టర్) గార్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనాలకు ప్రవేశ రుసుములు 100, 50, 25,రూపాయలు (రెండు రోజులకుసహా)-రు. 10-, రు. 5-రు. 2/-(ఒక రోజు)

టిక్కెట్లు కావలసినవారు అన్నామలైహాలు దగ్గర, రాజా చిట్‌ఫండ్ 4 పెరియ ఉతండి స్ట్రీట్. కొత్వాల్ బజార్ వద్ద [illegible] వచ్చును.

## సంగ్రహ ప్రకటనలు


### కావలెను

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అల్ఫాలావల్ క్రీం సపరేటర్లు అమ్మటానికి ప్రతిజిల్లాలో ఏజంట్లు కావాలి. దిగువ పోర్ట్ ఏజంట్లకు వ్రాయండి ఎల్కాన్ ట్రేడింగ్ కంపెనీ లిమిటెడ్ 8/9 తంబుచెట్టి వీధి, మద్రాసు 1.

శాలువలకు ఏజంట్లు కావలెను. ఫ్రీ శాంపిల్సుకు, ఆర్డరు ఫారములకు వ్రాయండి:
GIRSON KNITTING WORKS, LUDHIANA, No. 3.

### అమ్మకము

పెట్రోమాక్సు ఒరిజనల్ జర్మన్ లాంతర్లు మావద్ద దొరకును. జి. కరింభాయ్ అండ్ బ్రదర్సు, మద్రాసు-3.

ఇత్తడి, రాగి తీగలు, స్క్వేర్ వైర్ గేజ గాల్వనైజ్డ యినప హెక్సాగొనల్ వైర్ నెట్టింగులు, ఫెన్సింగులు వగైరా అమ్మబడును. వివరములకు: మాన్యుఫాక్చరర్లు, శివమల్ కైచందలాల్, నెం. 171, నైనియప్ప నాయకన్ వీధి, పి. టి, మద్రాసు-3 ఫోన్: 2921.

### ప్రకటన

పాడి బాలికోన్నత పాఠశాల రాజమండ్రి

"ది 29-9-53 తేది మంగళవారము ఉదయం 9 గంటలనుండి తిరిగి ప్రారంభింపబడును. మొదటి తరగతి నుండి 5 వ ఫారం వరకు నున్న బాలికలందరు తప్పక హాజరు కావలెను. హాస్టలు బాలికలు ది 28-9-53 తారీఖు సోమవారము సాయంకాలం 4 గంటల లోపున హాస్టలుకు జేరవలెను. ఆలస్యముగా వచ్చువారు అపరాధపు రుసుము చెల్లించవలెను. హాస్టలు బాలికలు రెండవ టెరముకు కట్టవలసిన జీతము పూర్తిగా తీసుకొని రావలెను. దసరా సెలవు ఉండవు. ప్రిన్సిపాల్.

### నోటిఫికేషన్

కొత్తగా నిర్మింపబడిన మునిసిపల్ షాపులకు, రెస్టారెంటుకు, విద్యుచ్ఛక్తి ఏర్పాటు చేయుటకు సీలువేసిన టెండర్లు తీసుకొను గడువు 18-9-53 సా. 4 గం. లకు బదులు 25-9-53 మ. 1 గం. కు పొడిగింపబడినది. సవరణ చేయబడిన స్పెసిఫికేషన్, టెండరు షరతులు, ఇతర వివరములు. ఒక రూపాయ చెల్లించి పొందవచ్చును. ఎస్టిమేటు ఖరీదులో మార్పులేదు. (సం) పి కోటిలింగం, కమీషనరు. మునిసిపల్ ఆఫీసు, గుడివాడ, 16-9-53.

### టెండరు నోటీసు

నంద్యాల మునిసిపాలిటి

... మదహరించిన పనులకు సీలు వేసిన ...9-53 వ తేదీన పాయంత్రము 4 గంటలవరకు, నంద్యాల మునిసిపల్ కమీషనరుగారిచే తీసుకొనబడి ఆ రోజు సాయంత్రమే 4-30 గంటలకు తెరువబడును టెండర్లు పెట్టదలచినవారు, మునిసిపల్ ఆఫీసులో ఒక్కొక్క టెండరు ఫారమునకు రు 1-0-0 చెల్లించి పొందవచ్చును. టెండర్లు సకాలములోగానీ, విక్రీత ఫారములోగానీ లేని యెడల నిరాకరింపబడును. టెండర్లను అంగీకరించువారు ఒక టెండరుగానీ, అన్ని టెండర్లనుగానీ, ఏ కారణములను తెలుపకయే నిరాకరించుటకు హక్కు కలిగి యుందురు.

| పనిపేరు | యెస్టిమేటు మొత్తము | ధరావత్తు |
|---|---|---|
| 1. 6 మరియు 7 వ వీధులలో రీ మెటలు చేయుచూ కొలవల లెవల్సును మొత్తుచేయుటకు. | రు. 1675/- | రు 80/- |
| 2. 8 వవీధిలో శ్రీ భీమాచార్యుల యింటి ముందుగా, ఉత్తరము నుండి దక్షిణము వరకు రీమెటలు చేయుట. | రు. 600/- | రు. 30/- |
| 3. 20 వ వీధిలో కొంత భాగమును రీమెటలుచేయుటకు | రు. 1000/- | రు. 50/- |
| 4. శ్రీ దస్తగిరి సాహెబ్‌గారి యింటి దగ్గరనున్న రోడ్డు జంక్షన్ గుండా 2 వ వీధినుండి, 3 వ వీధి వరకు రీ మెటలుచేయుటకు | రు. 900/- | రు. 45/- |
| 5. ఛత్రము రోడ్డునుండి శ్రీ దస్తగిరి సాహెబ్‌గారి సందును జాయిన్ చేయుచూ, శ్రీ చిత్తలూరి వారి లేనును రీ మెటలు చేయుటకు | రు. 700/- | రు 35/- |
| 6. 22 మరియు 23 వీధులలోని సందులను రీ మెటలు మరియు గ్రావెలింగ్ చేయుట. | రు. 1000/- | రు 50/- |
| 7. శానిటరీ యిన్‌స్పెక్టర్ల ఆఫీసు భవనముపై క్రొత్తగా నిర్మించిన కౌన్సిల్ హాలుకు, గోడలు మరియు పార్టీషన్సు యుంచుటకు. | రు. 2300/- | రు. 115/- |

మునిసిపల్ ఆఫీసు, నంద్యాల, 16-9-53. ఎం. సీతారామస్వామి, కమీషనరు.

### మద్రాసు స్మాల్ కాజెస్ కోర్టు

దావా నెం. 4174 ఆఫ్ 1953

వాదులు: రెమింగ్టన్ రాండ్ ఇంక్

ప్రతివాదులు: ఓ. జే. చిట్టి బాబు నాయుడు, ఓ. జే. రంగభాష్యంనాయుడు, కే. వెంకటరావు.

హైర్ పర్చేజి ఒడంబడిక సందర్భములో రు 268-4-0 ఖర్చులతో రాబట్టుకొనుటకు తేబడిన పై దావాలో మద్రాసు, స్మాల్ కాజెస్ కోర్టు 3 వ జడ్జీగారు పై ప్రతివాదులకు సబ్‌స్టిట్యూటెడ్ సర్వీసు ద్వారా సమనులు ఉత్తరువులుచేసి దావా విచారణకు 25-9-53 తేదీ వాయిదా వేసియున్నారని ప్రతివాదులకు తెలపడమైనది ఆనాడు ప్రతివాదులు హాజరు కానిచో వారి పరోక్షమున దావా తీర్మానింపబడును. ఎస్. వెంకటాచలశాస్త్రి, వాదుల అడ్వకేటు.


# ఉత్తర రొడీషియాలో జాతి విచక్షణ విధానం

## భారతీయులను ఎదుర్కొంటున్న చిక్కులు

నైరోబీ, సెప్టెంబరు 15: ఉత్తర రొడీషియా సరిహద్దులను చేరుకొనుటలో భారతీయులు కొన్ని చిక్కుల నెదుర్కొంటున్నారని. అక్కడకూడా జాతి విచక్షణ విధానం పాటించబడే సూచనలు కానరావడమే దీనికి కారణమని మధ్యఆఫ్రికాలోని ఇండియా కమిషనర్ మిస్టర్ ఏ. బి. పంత్ నేడు అన్నారు.

ఉత్తర రొడీషియాను సందర్శించి నైరోబీకి తిరిగి వచ్చి మిస్టర్ పంత్ పత్రికా రచయితలతో ప్రసంగిస్తూ, ఇండియాప్రభుత్వం ఉత్తర రొడీషియాకు వలసపోగోరేవారు తాము ఆదేశపు పౌరులమనే భావించుకోవాలని చెప్పడం తప్పితే, ఎట్టి వలస విధానాన్ని నిర్ణయించుకొని వుండలేదని ఆయన అన్నారు.

మధ్య ఆఫ్రికాలో ఫెడరల్ ప్రభుత్వం అధికారానికి వచ్చేలోపుగా అనేకమంది భారతీయులను ఉత్తర రొడీషియాకు వలస పోవలసినదిగా ప్రోత్సహిస్తున్నట్లు నిరూపించే నిదర్శనలు కలవంటూ మిస్టర్ రాయ్ వెలెన్‌స్కీ ఒక లండన్ పత్రికలో ప్రకటించడం విచారకరమని మిస్టర్ పంత్ అన్నారు.

### కీన్యావారపత్రిక ఆరోపణ

ఆఫ్రికాలోని శ్వేతజాతీయులకు వ్యతిరేకంగా ఆఫ్రికన్, భారతజాతీయవాదులను ఏకం చెయ్యడం కూడా ఇక పనిగా పెట్టుకున్న ఇండియా కమిషనర్ మధ్య ఆఫ్రికాలోని ఆఫ్రికనులకు పండిట్ నెహ్రూ స్వాతంత్ర్య సమరం అనే శీర్షికగల 15,000 కరపత్రాలను పంచిపెట్టించినట్లు 'కీన్యా వీక్లీ న్యూస్' పత్రిక చేసిన ఆరోపణలు నిజం కావని మిస్టర్ ఏ బి. పంత్ అన్నారు.

బ్రిటిష్ కమిషన్ కార్యాలయం అటువంటి కరపత్రం ప్రచురించడం కాని. పంచిపెట్టించడం కాని ఏదీ చెయ్యనే లేదని కూడా ఆయన అన్నారు.

# ఫ్రెంచి ప్రధానితో ఐసెన్‌హోవర్ చర్చలు

## త్వరలో సంభవమట

డెన్వర్ (కొలరాడో). సెప్టెంబర్ 16—ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్, ఫ్రెంచి ప్రధాని మిస్యూర్ జోసఫ్ లేనియల్ వచ్చే శరదృతువులో వాషింగ్‌టన్‌లో కలుసుకొని తమ ఉభయుల దేశాలకు ఉమ్మడిగా సంబంధించిన ప్రధాన సమస్యలను గురించి చర్చించగలరని నేడిక్కడి ప్రెసిడెంట్ కార్యాలయం ప్రకటించింది

ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ బ్రిటిష్‌ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్‌ను ఎప్పుడు కలుసుకునేదీ ఇంకా తెలియదని ప్రెస్ సెక్రటరీ మిస్టర్ హాగర్టీ పేర్కొన్నాడు.

# ప్రపంచ ఉద్రిక్త పరిస్థితిని తొలగించడానికి కృషి

## రష్యా సహకారానికై మిస్టర్ డల్లెస్ విజ్ఞప్తి

న్యూయార్క్, సెప్టెంబర్ 17—ప్రస్తుతం ప్రపంచంలో నెలకొనివున్న ఉద్రిక్త పరిస్థితిని తొలగించడానికి అమెరికాతో సహకరించవలసిందిగా నేడు అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ సోవియెట్ యూనియన్‌కు గట్టిగా విజ్ఞప్తి చేశాడు.

నేడు సమితి జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో ప్రప్రథమంగా ఉపన్యసిస్తూ మిస్టర్ డల్లెస్ పైవిధంగా విజ్ఞప్తిచేశాడు.

సోవియెట్ ప్రతినిధి మిస్టర్ ఆంద్రీ విషిన్‌స్కీ ఈ విజ్ఞప్తిని శ్రద్ధగా ఆలకించాడు సమావేశం ఇంక కొంచెంసేపటికి ప్రారంభమౌతుందనగా లండన్ నుంచి విమానంలో వచ్చిన బ్రిటిష్ స్టేట్‌మంత్రి మిస్టర్ సెల్విన్ లాయిడ్ కూడా సభకు హాజరైనాడు.

మిస్టర్ డల్లెస్ ఇంకా క్రిందివిధంగా పేర్కొన్నాడు:

"ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితిని తొలగించే నిమిత్తం తగు మార్గాలను అన్వేషించడానికి అమెరికా పూర్తిగా సంసిద్ధంగా వున్నది.

"ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఇదివరకే స్పష్టంచేసి వున్నాడు కూడా.

"శాంతి సాధనకై నిర్విరామకృషిని కొనసాగించడంలో అమెరికా విసుగునుగాని, నిరుత్సాహాన్నిగాని చెందబోదని నేను ఆశిస్తున్నాను అయితే, ఒక్క అమెరికామాత్రమే ప్రయత్నించడంవల్ల ఈ లక్ష్యం సిద్ధించనేరదు దీనికి తక్కిన రాజ్యాల హృదయ పూర్వక సహకారం కూడా మిక్కిలి అవసరమని నేను వేరే చెప్పనవసరం లేదు."

కొరియా సమస్య ప్రసక్తి తెచ్చి ఆయన ఇలా అన్నాడు:

"సోవియెట్ యూనియన్, చైనా కలిసివస్తే, కొరియా సమైక్యాన్ని సులభంగా సాధించవచ్చు కొరియా రాజకీయ సమావేశ ప్రారంభానికి నిర్ణయించబడిన గడువు అక్టోబర్ 28 వ తేదీ అతి త్వరితంగా సమీపిస్తున్నది. అయినా, ఆ సమావేశానికి అవసరమైన ఏర్పాటులను చేయడం ఇంతవరకు సాధ్యపడక పోవడం మిక్కిలి శోచనీయం.

"దీనినిబట్టి కమ్యూనిస్టులు, యుద్ధ విరమణ సంధిని పాటించి, కొరియానుంచి తమ సైన్యాలను ఉపసంహరించుకోవడం ద్వారా స్వతంత్ర సమైక్య కొరియా స్థాపన కృషిలో సహకరించడానికి నిజంగా ఉద్దేశిస్తున్నారా అని శంకించవలసి వస్తున్నది"

దౌర్జన్యపూరిత విప్లవాలలో అమెరికాకు నమ్మకంలేదనీ, శాంతియుత పరిణామాలలోనే దానికి సంపూర్ణ విశ్వాసంకలదనీ ఆయన ఉద్ఘాటించారు.

యూరప్‌లో ఆస్ట్రియా, జర్మనీలసమస్యల పరిష్కారకృషిలో కూడా సోవియెట్ యూనియన్ కలిసిరావడం లేదని ఆరోపించారు.

# ఫతేమీపై ముసాదిక్ నిందారోపణ

## తన దుస్థితికి అతడే కారణమని ఉద్ఘాటన

టెహరాన్, సెప్టెంబర్ 16—తన ప్రస్తుత దుస్థితికి మాజీ విదేశాంగమంత్రి హుస్సేన్ ఫతేమీయే కారకుడనీ. అతడు స్వార్థపరుడై తన ప్రాణాలను దక్కించుకోడానికి పరారీ అయినాడనీ, ఇప్పుడు నిర్బంధంలోవున్న పర్షా మాజీ ప్రధాని ముసాదిక్ నిందారోపణ చేసినట్టు నిన్న ఒక పర్షియన్ పత్రిక ప్రకటించింది.

టెహరాన్‌లోని జోర్డాన్, సిరియాల లెగేషన్ల సహాయంతో డాక్టర్ ఫతేమీ తప్పించుకొని పోయినాడని మరొకపత్రిక పేర్కొన్నది

ఈ వాదాన్ని పర్షియన్ పోలీసులు కూడా బలపరుస్తున్నారు. వారు ఫతేమీ జాడ తెలుసుకోడానికి అహోరాత్రాలు కృషి చేస్తున్నారు. అతడు ఈజిప్టులో వున్నట్టు తాము భావించడం లేదని కెయిరోలోని పర్షియన్ రాయబారి కార్యాలయంవారు తెల్పుతున్నారు.

అయినా, డాక్టర్ ఫతేమీ ఈజిప్టులోనే వున్నట్టు ఇక్కడ తీవ్రమైన వదంతులు వ్యాపిస్తున్నవి. అతనిని ఏమి చేయాలనే విషయమై ఈజిప్షియన్ ప్రభుత్వం తర్జనభర్జనలు జరుపుతున్నట్లు కెయిరోలోని అరబ్ రాజకీయ వర్గాలవారు విశదం చేస్తున్నారు. దేశాన్ని విడిచిపోవలసిందిగా ఈజిప్షియన్ ప్రభుత్వం అతనిని కోరగలదనీ, అతడు స్విట్జర్లెండ్‌కుగాని, దక్షిణ అమెరికాకుగాని వెళ్ళవచ్చుననీ వీరు విశ్వసిస్తున్నారు.

# సమితి అధ్యక్షురాలి కార్యాలయాలలో గాంధీజీ ఫోటోలు

న్యూయార్క్, సెప్టెంబర్ 17—మిత్రరాజ్యసమితి జనరల్ ... అధ్యక్షురాలి కార్యాలయాల గోడలు నేడు గాంధి మహాత్ముని ఫోటోలు అలంకరించబడ్డాయి.

ఈ మహోన్నత పదవిని పొందిన తొలి మహిళామణి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ స్వయంగా దగ్గరవుండి వాటిని అలంకరింపజేసింది.

అధ్యక్షురాలి కార్యాలయాలు ఒకటి జనరల్ అసెంబ్లీ సమావేశభవనానికి ఆనుకొని, మరొకటి ప్రధాన కార్యాలయపు 38 వ అంతస్తులోను వున్నవి.

# ప్రతి పౌరుని మీదా ఎస్టేట్ సుంకం

## స్టేట్స్‌కౌన్సిల్‌లో సభ్యుల సూచనలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17—ఎస్టేట్ సుంకాల బిల్లుపై నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో చర్చ పారంభమైంది. ఈ సుంకాల ద్వారా వచ్చే ధనాన్ని ఖర్చుచేసే పద్ధతి గురించి చాలమంది సభ్యులు చాల సలహాలను ఇచ్చారు.

బిల్లును ప్రతిపాదిస్తూ, ప్రపంచంలోని అన్ని పురోగామి దేశాలలోను పన్నుల వ్యవస్థలో మరణ సుంకాలు ఒక ముఖ్యభాగంగా వున్నాయని ఆర్థిక మంత్రి శ్రీ దేశ్‌ముఖ్ అన్నారు.

మరణించిన వ్యక్తి ఆస్తి ఇంకొకరికి చెందుతున్నప్పుడు. చెందవలసి వున్నప్పుడు అట్టి ఆస్తిపై పన్ను విధించడానికి ఈ బిల్లు వుద్దేశించబడిందని అంటూ, పూర్వం తాత్కాలిక పార్లమెంటులో మరణ సుంకం కాక, వారసత్వసుంకం విధించబడాలన్న సూచన చేయబడిందని, ఆ సూచన 1948లో సెలెక్టుకమిటీ తీవ్ర పరిశీలనకు గురిఅయిందని, కొన్ని పరిపాలనా సంబంధమైన కష్టాల దృష్ట్యాను, ఎన్నుపై వచ్చే ఆదాయం దృష్ట్యాను వారసత్వ సుంకం కంటె, మరణ సుంకమే మేలుగా నిర్ణయించబడిందని మంత్రి అన్నారు.

బ్రిటన్‌లో అనుభవ పూర్వకంగా అమలు జరుపబడుతున్న ఎస్టేట్ సుంకాల చట్టాన్ని బట్టి ఈ బిల్లు రూపొందించబడిందని, అక్కడ ఎంత సమర్థంగా ఇది అమలుజరుగుతున్నదో, ఇక్కడ కూడా అంత సమర్థంగాను అమలు జరగగలదనే ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

దేశంలో నేడు కలిమి, లేముల మధ్య గల తేడాను వీలైనంతవరకు తగ్గించడమే ఈ బిల్లు వుద్దేశమని, అది పూర్తిగా దీనివల్ల సాధ్యం కాకపోయినా, ఇది మొదటి మెట్టుగా మైనా ఉపయోగపడుతుందని తాను నమ్ముతున్నానని శ్రీ దేశముఖ్ అన్నారు.

శ్రీ బి. సి. ఘోష్ (ప్రజాసోషలిస్టు) బిల్లుపై చర్చను ప్రారంభించారు. ఈ సుంకం ద్వారా వచ్చే డబ్బును ఒక నిధిగా పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ నిధి రాష్ట్రాలు కేంద్రానికి ఇంకా ఇవ్వవలసివున్న బాకీ మొత్తానికి ప్రతిగా వుండాలనారు. రాష్ట్రాలకు కేంద్రం ఇస్తున్న ఋణాలకు, సబ్సిడీలకు మధ్య తేడా అదృశ్యమైపోతున్నదని డాక్టర్ కట్జూ చెప్పిన మాటపై తానీ సలహా ఇస్తున్నానన్నారు.

శ్రీ ఎస్ ఎన్. మజుందార్ (కమ్యూనిస్టు) మాట్లాడుతూ, సంస్థానాధిపతులు, విదేశీ పెట్టుబడిదారులు ఈ చట్టం నుంచి తప్పించుకు పోగలరనే భీతిని వెల్లడించి, ఈ డబ్బును నిరుద్యోగం, ఇన్సూరెన్సు, ముసలితనపు పెన్షనులు మొదలైన సాంఘిక భద్రతా కార్యక్రమం కోసం వినియోగించాలని సూచించారు.

ఈ సుంకంపై వచ్చే డబ్బుకు మామూలు ఆదాయం చేర్చగూడదని, దానిని ప్రత్యేకంగా పెట్టుబడి కార్యక్రమాలకు, భారీ పరిశ్రమల నిర్మాణానికి ఉపయోగించాలని శ్రీ కిషన్ చంద్ (హైదరాబాద్) సూచించారు.

బిల్లును బలపరుస్తూ చాలమంది ప్రముఖులు ప్రసంగించారు. అందులో శ్రీమతి శీలబాలాదాస్, డాక్టర్ రాధాకుముద్ ముఖర్జీ, ఖ్వాజా ఇనయతుల్లా ముఖ్యులు.

కలిమి లేములతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడూ ఎస్టేట్ సుంకం చెల్లించే శుభదినం కోసం తాను ఎదురుచూస్తున్నానని మిస్టర్ ఇనయతుల్లా అన్నారు.

శ్రీ లాల్‌చంద్ (కాంగ్రెస్) మాట్లాడుతూ, ఈ బిల్లు తన కిష్టం లేదని, పార్టీ క్రమశిక్షకు కట్టుబడి మాత్రమే తాను ఈ బిల్లుకు వోటిస్తున్నానని అన్నాడు.

ఇప్పుడు నిర్ణయించబడ్డ రేట్లే మొదటి 10 సంవత్సరాల వరకు వుండాలని శ్రీ డి. డి ఇటాలియా (హైదరాబాద్) సూచించాడు.

# మావ్-మావ్ 'సేనాని' శరణాగతి

## మరిఆరుగురుసహచరులతో సహా

నైరోబీ, సెప్టెంబర్ 16—మూడువారాల క్రితం మావ్-మావ్ దౌర్జన్యవాదుల శరణాగతి విషయంలో కీన్యాప్రభుత్వం చేసిన తొలిప్రకటనకు ఫలితంగా తనకుతానై 'సేనాని'నని బిరుదు పెట్టుకొన్న ఒక మావ్-మావ్ నాయకుడు. ఆరుగురు అభిమానులు కీన్యా సైనిక దళాలకు లొంగిపోయారు.

ఈ 'సేనాని' లొంగుబాటును గురించి ప్రకటిస్తూ ఈ సేనాని, ఆయన సహచరుడు ఉద్యమం అగ్రనాయకుల కోవలో చేరినవారు కారని, ఒంటరిగా పోరాడే ముఠాల వారనీ, పరిస్థితి వారికి అనుకూలం కానందువల్లనే వారు లొంగిపోయారనీ సైన్యాధికారులు ప్రకటించారు.

నైరోబీకి ఉత్తరంగా 50 మైళ్ళదూరంలోని దక్షిణ కినంగోప్ దగ్గర నిన్నరాత్రి ఒక కీన్యా సైనిక గస్తీదళానికి మరి ఆయుగురు దౌర్జన్యవాదులు లొంగిపోయారు.

నియేరికి పశ్చిమంగా సాయుధులైన దౌర్జన్యవాదులకు సైనిక పోలీసు దళానికి మధ్య జరిగిన సంఘర్షణలో ఒక బ్రిటిష్ ఉద్యోగి యిద్దరు ఆఫ్రికన్ పోలీసులు గాయపడ్డారు.

గత 24 గంటలలోను మౌంట్ కీన్యా ప్రాంతంలో కూడా దౌర్జన్యాలు చెలరేగాయి. ఒక పాఠశాల దగ్ధం చెయ్యబడింది.

# ప్రపంచానికి భూకంపం ప్రమాదం

## భారతీయ శాస్త్రజ్ఞుని జోస్యం

రంగూన్, సెప్టెంబర్ 16—వచ్చే మూడు మాసాలలో ప్రపంచం మొత్తంలో భూకంపాలు సంభవించగలవని భారతీయ జ్యోతిష శాస్త్రవేత్త ప్రొఫెసర్ డి. ఆర్. నాయుడు జోస్యం చెబుతున్నాడు.

ఈ నెల 19, 20, 29 తేదీలలో భూకంపాలు సంభవించగలవని, మొత్తం అక్టోబర్‌లో ఆరు సార్లు, నవంబర్‌లో రెండు సార్లు, డిసెంబర్‌లో మూడు సార్లు భూమి కంపించగలదని ప్రొఫెసర్ నాయుడు వివరించారు. గ్రీసు, టర్కీ. ఇటలీ సమీపంలోని దీవులు ముఖ్యంగా ఈ దెబ్బ తినగలవని, దక్షిణ అమెరికాలోని చిలీలోను, టిబెట్, ఉత్తర ఇండియా, ఉత్తర బర్మాలలో స్వల్పముగా మాత్రమే భూమి కంపించగలదని కూడా ఈయన వివరించారు.

# అమెరికాకు విమానాలకంటె యాటంబాంబులే ఎక్కువకలవట

వాషింగ్టన్, సెప్టెంబర్ 17—అమెరికాకు విమానాలు, వైమానికులు కంటె యాటంబాంబులే ఎక్కువగా కలవని సెనేటర్ రిచర్డ్ రస్సెల్ (డెమొక్రాట్) నేడిక్కడ పేర్కొన్నాడు.

వైమానిక శాఖకు కేటాయించబడిన ధనాన్ని ఐసెన్‌హోవర్ ప్రభుత్వం తగ్గించినందుకు ఆందోళన ప్రకటిస్తూ ఆయన పైవిధంగా అన్నాడు.

కేవలం అమెరికన్ వైమానికశాఖకు 15,000 కు పైగా విమానాలు కలవని మాజీ ప్రెసిడెంట్ ట్రూమన్ 1952 జూన్‌లో ఒకసారి ప్రకటించాడు.

# ఫ్రెంచి బలాల కొత్త ముట్టడి

## హనోయ్‌కి దక్షిణంగా 25 మైళ్ళ దూరములో

సైగాన్, సెప్టెంబర్ 17—టాంకు, విమాన, శతఘ్నిదళాల సహాయంతో ఫ్రెంచి యూనియన్ బలాలు టోన్‌కింగ్ రాజధాని హనోయ్‌కి దక్షిణంగా 25 మైళ్ళ దూరంలోని హుంగ్‌యెన్ ప్రాంతంపైపుగా ముట్టడి ప్రారంభించాయని విశ్వసనీయంగా తెలుస్తున్నది.

ఫ్రెంచి విమానాలు విన్హ సాన్‌హోసాన్ దగ్గరవున్న వియత్‌మిన్ సైనికదళ ప్రధాన కార్యాలయంపై బాంబులువేసి, నుగ్గునూచం చేశాయి. మరికొన్ని విమానాలు యితర సైనిక స్థావరాలపైన, సైనికులపైన కాల్పులు జరిపాయి. రెండవది డెల్టా ప్రాంతంలో వియత్‌మిన్ బలాల కేంద్రీకరణకు వీలులేకుండా చెయ్యడానికి విన్నటి ముట్టడి నిర్దేశించబడిందట.

### త్వరలోనే ఫ్రెంచి వియత్‌నామ్ చర్చలు

వియత్‌నామ్ ప్రభుత్వ నాయకుడు బావోడై వియత్‌మిన్ జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు వీలుగా ఒక ఉత్తరువు చేశాడని ఫ్రాన్సులోని వియత్‌నామ్ హైకమీషనర్ నేడు యిక్కడకు రాగానే అన్నాడు.

ఈ కాంగ్రెస్‌కు ఎన్నుకోబడే సభ్యులు ఫ్రాన్సు వియత్‌నామ్‌ల భావి సంబంధాలను గురించి తమ అభిప్రాయాలు తెలుపుతారు.

ఈసారి వియత్‌నామ్ సంపూర్ణ స్వాతంత్ర్యానికే ప్రయత్నం జరగగలదు అని కూడా ఆయన అన్నాడు.

# దూరప్రాచ్యంలో పరస్పర రక్షణ సంధి

## సెనేటర్ వైలీ సూచన

న్యూయార్క్, సెప్టెంబర్ 17—ఆగ్నేయ ఆసియా దేశాలు తమ సంసిద్ధతను తెల్పడంతోనే దూరప్రాచ్యంలో పరస్పర రక్షణసంధి జరగాలని అమెరికా సెనేట్ విదేశాంగ వ్యవహారాల సంఘం అధ్యక్షుడు సెనేటర్ అలెగ్జాండర్ వైలీ నేడిక్కడ సూచించారు.

అన్నాం నుంచి తూర్పు కొన్ఛా రేవు ఉహారాన్‌కు వెళ్ళే రైలును గురువారంనాడు వియత్‌నామ్ దళాలు పడగొట్టినవని సైగాన్ చేరిన వార్తలవల్ల తెలుస్తున్నవి.

# చైనా ఆరోగ్య శాఖా మంత్రిణి

## నవంబరులో ఇండియా రానున్నదా?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17—వచ్చే శీతకాలంలో ఇండియాకు చైనా ఆరోగ్యశాఖ మంత్రిణి మదామ్ లీ రాగల పక్షంలో అమెకు ఇండియా ఘనస్వాగత మివ్వగలదని ప్రజా ప్రతినిధుల సభలో ప్రధాని నెహ్రూ వెల్లడించాడు.

చైనా ఆరోగ్యశాఖా మంత్రిణి నాయకత్వం కింద నవంబరులో చైనా సంస్కృతీ రాయబారవర్గం ఇండియా రాగలదని అధికారరీత్యా ఏమీ సమాచారం తెలియలేదుగాని నవంబరులో ఆరోగ్యశాఖా మంత్రిణి ఇండియాకు రాదలిస్తే ఇబ్బంది లేదుగదా అని ఇండియా ప్రభుత్వాన్ని చైనా ప్రభుత్వం అడిగిందని కూడా పండిట్ నెహ్రూ అన్నారు.

# బర్న్‌పూర్ ఫ్యాక్టరీల లాకౌట్ ఎత్తివేత

బర్ద్వాన్, సెప్టెంబర్ 18—బర్న్‌పూర్‌లోని ఇండియన్ ఐరన్, స్టీల్ కంపెనీ, స్టాండర్డ్ వాగన్ కంపెనీల కార్ఖానాల లాకౌట్ ఎత్తివేయబడిందని, ఉదయం 6-0 గంటలకు తలుపులు తెరువబడ్డాయని మేనేజ్‌మెంట్‌వారు ప్రకటించినట్టు అసన్‌సోల్‌లో మకాం చేసిన జిల్లా మేజిస్ట్రేట్‌యినుంచి తెలుస్తున్నది.

ఉదయం షిఫ్టుకు 4,000 కార్మికులు పనిలో ప్రవేశించారని తెలుస్తున్నది.

# శ్రీ టి. వి. కె. మొదలియార్ నిర్యాణం

మద్రాసు, సెప్టెంబర్ 18—తమిళ పండితుడు, ప్రముఖ కార్మిక నాయకుడు శ్రీ టి వి. కళ్యాణసుందర మొదలియార్ 71 వ ఏట చాలాకాలం నుంచి వ్యాధిగ్రస్తుడయిన పిమ్మట నిన్నరాత్రి 7-45 గంటలకు రాయపేటలో వున్న తమ యింటిలో పరలోకగతులయ్యారు. శ్రీ మొదలియార్ మరణానికి ముందుగా రెండు గంటల కిందటనే స్పృహను కోల్పోయారు.

నేటి సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు జరుపబడుతాయి. ఆఖరి ఘడియలలో ఆతని మిత్రులు యింటికి వచ్చి జోహారులర్పించారు.

# రేడియో

(సెప్టెంబర్ 20, ఆదివారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు ఎ వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం తె వా); 4-0 బొమ్మరిల్లు—నిర్వహణ: ఏడిద కామేశ్వరరావు; సాయంత్రం: 5-30 చిన్నకోట రుక్మిణి (పీ); 5-50 వాసా పద్మనాభం (గా); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 గీతావళి: బి. రవీంద్రనాథ్; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—ప్రతిమా దేవి: బుర్రకథ—నాజర్ కోటేశ్వరరావు బృందం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—ప్రతిమా దేవి (రెండవభాగం); 7-30 (రి); 7-45 లయచిత్రము; 8-0 వాసా పద్మనాభం (గా): 8-30 చిన్నకోట రుక్మిణి (పీ); 9-0 (ఆం వా); 9-15 గీతావళి: బి. రవీంద్రనాథ్, 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 (రి); 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 1-0 సి. ఎన్. రాజరత్నం—ఎ బి. ఆర్. వాద్యగోష్ఠి సహా; 1-30 (రి); 1-40 (హిం వా): 1-50 (రి): 2-10 (రి); 3-0 విజయలక్ష్మి నటరాజన్ (గా). ఎ సుబ్బయ్య (వ). పాలఘాట్ కె. కుంజుమణి (మృ); 4-30 (రి): సాయంత్రం: 5-30 లాల్‌గుడి డి హాలాశ్యామ్ (గా); 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, (ఆం); 6-10 టి వి. శ్యామల (గా); 6-45 ఎ. ఆర్. కణ్ణన్ 7-30 (రి); 7-45 బి. కె విశ్వనాథశర్మ (వ); 9-0 (ఆం వా); 9-15 ఎన్. బాలసుబ్రహ్మణ్యం (గా); 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం; 7-0 (తె వా); 7-15 (స్టూ. రి); మధ్యాహ్నం: 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 విలయ విద్వాంసుడు (వే); 2-15 ఆటవిడుపు-నిర్వహణ: న్యాపతి రాఘవరావు; 4-0 (స్టూ. రి); సాయంత్రం: 6-10 (రి); 6-30 విజయవాడవలె; 7-0 (తె. వా); 7-15 విజయవాడ వలె; 7-45 శ్రోతల పరిచయం; 8-30 సి. ఎన్. లలిత, సి. ఎన్. కల్యాకం (గా); 9-45 (స్టూ. రి); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 వి. ఆర్. ధనం (గా); 7-45 (రి); 8-0 (ఆం. హిం. వా); 8-30 నౌహే; 8-45 తారాచంద్రవర్కార్ (ఖ); 9-0 రామ్‌ప్రసాద్ గీత్; 9-15 బాలవినోదం-పద్యపఠనం: తిక్కన, నన్నయ్య, ఎర్రాప్రగడ-వి. వేణుగోపాల్, ఎస్. సి. వేణుగోపాలరావు, కె. సింగరాచారి; 9-45 కన్హయలాల్ (వ). 10.0 పిల్లలకార్యక్రమం; మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 (రి); 1-50 (తె వా): సాయంత్రం: 6-0 కన్హయలాల్ (గీ వ): 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 తారాచంద్రవర్కార్: ఖయాల్, ముల్తాని; 6-35 రామ్‌ప్రసాద్ (గీ): 6-45 గ్రామసీమ—శ్యమంతకోపాఖ్యానం: హరికథ-చిట్టి వెంకటరామయ్య; 7-0 (తె. వా.); 7-15 గ్రామసీమ—శ్యమంతకోపాఖ్యానం (రెండవభాగం); 8-0 మర్సియే; 8-15 వి. ఆర్. ధనం (గా); 9-0 (ఆం. ఉ వా); 9-30 కన్హయలాల్ (గీ వ); 9-45 శంకరరావ్: జాన్పురీ; 9-55 తారాచంద్రవర్కార్: ఖయాల్; 10-15 ప్రసార సమాప్తి.

# విపణివీధి

### సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 18—

| అమ్మకం పన్ను | రు. | అ. | పై |
|---|---|---|---|
| సవరంచిల్లరధర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 87 | 10 | 0 |
| మూసా బంగారం | 85 | 8 | 0 |
| వెండి పందితులాలు | 158 | 0 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 10 | 0 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ సంచి 280.0.0

వేరుసెనగ నూనె ఖరారుధర:—

3% ఎన్.ఎస్ ఏ. రెడీ 447.0.0

కొబ్బరినూనె కొలంటో (87½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 31-12-9 |
| ఆరోన్సు బ్రేండ్ | 32-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 32-0-9 |

పంచదార (2 అందర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

ప్యారీస్, జావా, ఉయ్యూరు } 89-0-9

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 18—

| అమ్మకం పన్ను | రు. అ. పై |
|---|---|
| పాట్లా బంగారం రెడీ | .... 86-15-0 |
| వెండి 100 తులం | .... 156-11-0 |
| సవరను | .... 57-12-0 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 17—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.00 |
| నేటి క్లోజింగ్ | — | 32.84 |

1953 సెప్టెంబర్ 19, శనివారం

విజయనామ సంవత్సర భాద్రపద శుద్ధ ఏకాదశి

ఏకాదశి రా॥ 6-13 గంటలవరకు

ఉత్తరాషాఢ ప॥ 9-51 గంటలవరకు

వర్జ్యం: ప॥ 1-18 నుంచి 2-50 గం॥ వరకు


ప్రకటన
శ్రేష్ఠమైన విత్తనాలకు, మొక్కలకు పూల మొక్కలకు మాకు వ్రాయండి. సచిత్రమైన కేటలాగు ఉచితము.
GLOBE NURSERY, Calcutta-4.

అక్కరలోనున్న వారికి వరప్రసాదము
మీ సంతకము ఆధారముగా చేసుకొని రు. 1,000/- వరకు అప్పులు ఇవ్వబడును.
వివరములకు నేడే వ్రాయుడు.
Asian Trading Corporation, Behranji Mansion, 5th Floor, Sir Pherozeshah Mehta Road, P.O. Box No. 1759 Fort, BOMBAY-1.

ఇది మీకు 3 సహాయమిచ్చును!

Perkins DIESEL
ఆటోమాటిక్ డీసెల్ ఇంజను
• మీకు కావలసిన శక్తి
• మీరు కోరు సామర్థ్యము
• మీరు నమ్మతగిన పనితనము
మరియు
• మీరు వెదకిచూచే పొదుపును
వీటన్నిటిని పెర్కిన్సు పవర్‌తో క్రమపర్చును. ఇవే మీకు అన్ని విధముల సంతృప్తి నివ్వగలవి.
ఇండియా అంతకు డిస్ట్రిబ్యూటర్లు:
Simpson & Co. Ltd
MADRAS-2
Branches:
OOTACAMUND — BANGALORE
TIRUCHIRAPALLI — SECUNDERABAD (Dn.)

అథరైజ్‌డ్ డీలర్లు: శ్రీ కృష్ణ మోటార్ & ఇంజనీరింగు వర్క్సు, విజయనగరం. జార్జి ఓక్సు లిమిటెడ్, విజయవాడ, కోయంబత్తూరు & మధుర
డి యస్. ఆటోమొబైల్సు, నెల్లూరు.

పొడి, నస దగ్గుల కొరకు గ్లికోడిన్ టెర్ప్ వసాకా
అన్నిచోట్లను అమ్మబడును. ఇంటియందు చేతోడుగా ఒక సీసా నుంచండి.
Alembic
అలెంబిక్ కెమికల్ వర్క్సు కంపెని లిమిటెడ్ బరోడా 3.
EVEREST GIV 58 ITU

గ్రేట్ ఈస్టరన్ సర్కస్
(పచ్చయప్ప గ్రౌండ్సు, జి టి. మద్రాసు)
మిక్కిలి ఆధునికమైన ప్రాచ్యదేశపు సర్కస్ ప్రదర్శనం
101 అంతర్జాతీయ ఆర్టిస్టులు - బాగా తర్ఫీదు పొందిన సింహాలు - పులులు - ఏనుగులు - గుర్రాలు - మేకలు వగైరా
మధ్యప్రాచ్యపు చాంపియన్ కాండోను తప్పక చూడండి.
ప్రాచ్యదేశపు చాంపియన్ సైకిలిస్టులను, మోటార్ సైకిలిస్టులను వారి అతి సాహస పనులను చూడండి.
రేట్లు
రిజర్వుడు రు. 3-12-0, 1 వ తరగతి రు. 2-8-0,
2వ తరగతి రు. 1-4-0. గ్యాలరి రు. 0-10-0
8 సం. లోపు పిల్లలకు సగం రేటు
19-9-53 నుండి రోజూ 2 ఆటలు: సా. 6-15; రా. 9-30 గం. కు
శని, ఆదివారాలు సా. 3 గం. కు మాటనీ
రిజర్వుడు, మొదటి తరగతికి టిక్కెట్లు ముందుగా ఉ. 9, 11-30 గం. ల మధ్య కొనుక్కోవచ్చును.
షరా:— 19-9-53 తేదీ మాటనీ లేదు.

గోదావరి వరదబాధితుల సహాయనిధి
నిమిత్తము
మద్రాసు కృష్ణా టాకీసులో
19-9-53 శనివారం ఉదయం 10 గంటలకు
మల్లేశ్వరి
ప్రదర్శింపబడుతుంది



దక్షిణ రైల్వే
టెండరు నోటీసు

చిల్లర వకుకులు, అప్పగములు, వంట నెయ్యి (ఏ. జి. మార్కు) సప్లయి

"ఆంధ్రప్రభ" దినపత్రికలో 8-9-53 తేదీ 4వ పేజీలో ప్రచురింపబడినపై ప్రకటనయందు తెలిపినట్లు, 3 వ అయిటము అనగా వంట నెయ్యి (ఏ జి. మార్కు మంచిది) విషయములో, మామూలుగా సప్లయి చేయవలసిన స్థలములు, మధుర, తిరుచునాపల్లి, కోయంబత్తూరు, తెనాలి, గుంతకల్లు కావు. సదరు వంట నెయ్యి మద్రాసుకు సప్లయిచేయవలెను అయితే, ఈ సెంటర్లలోగూడ సప్లయి చేయుటకు ఆఫర్లు విచారింపబడును.

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు,
మద్రాసు, 16-9-53.



కావలెను
— మా కొత్త స్కీము క్రింద శాలవలను అమ్మటానికి ప్రతిచోట ఏజంట్లు కావాలి. మంచి లాభకరమైన షరతులు షరతులకు, వివరములకు యింగ్లీషులో
NELSON & Co.
55/A, Baird Road, New Delhi.



ధాతువర్ధని

ఎట్టి విధమేగు ధాతునష్టము నైనను నివారించును: మేహము, నిక్కాళ, విస్మృతువ, అతిమూత్రము, మధుమేహము, వీట్లచే కలుగు బలహీనత, గుండె దడ, కళ్ల నొప్పులు, నడుము నొప్పులు, అజీర్ణము, మలబద్ధకము, అత్యుష్ణము, మొదలగునవి హరించి, బలమును, కాంతిని, రక్త వృద్ధిని, ధాతుపుష్టిని, నరముల పటుత్వము మిక్కిలి కామసౌఖ్యము నిచ్చును. రెండు సీసాలు చాలును.
40 మాత్రల సీసా రు. 4-12-0
పోస్టేజి 1-0-0 లు
ఇండియన్ మెడిసన్ హౌస్ (21)
లక్ష్మీ టాకీసు రోడ్డు :: విజయవాడ-2





స్టాకిస్టు: జ్యోతి మెడికల్ షాప్
గవర్నరుపేట, విజయవాడ; గుడివాడ హనుమంతరావు, తెనాలి. (రిజిస్టర్డు)



ఆంధ్రప్రభ
ప్రకటన

కోరాపుట్ జిల్లా, నౌరంగపూరులో, మెయిన్‌రోడ్డు నందలి శ్రీ ముప్పర్తి సూర్యనారాయణగారు 18-9-53 నుండి తన బాధ్యత మీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ" "ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక"లను అమ్ముటకు ఏజంటుగా నియమింపబడెను.

మేనేజరు,
"ఆంధ్రప్రభ", మద్రాసు.


# ముఖర్జీ మృతికి కారణాలు

## కాశ్మీర్ ప్రభుత్వం అంగీకరిస్తే విచారణ జరపడానికి తమ అభ్యంతరం లేదని పార్లమెంటులో డాక్టర్ కట్జూ ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—

డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరణానికి దోహదం చేసిన పరిస్థితులను గురించి విచారణ జరిపించడానికి కాశ్మీర్ ప్రధాని బక్షీ గులాం మహమ్మద్ అంగీకరిస్తే అందుకు తమకు అభ్యంతరం లేదని నేడు ప్రజా ప్రతినిధుల సభలో ఇండియా హోం శాఖ మంత్రి డాక్టర్ కట్జూ తెలియజేశారు.

ఈ విషయంలో ఒక నిర్ణయం చెయ్యవలసింది కాశ్మీర్ ప్రభుత్వమే నని డాక్టర్ కట్జూ పేర్కొన్నారు.

శ్రీనగర్ జెయిల్‌లో డిటెన్యూగా వుంటూ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరణించడం గురించి, అందుకు దోహదం చేసిన పరిస్థితులను గురించి విచారణ జరిపించాలని నేడు ఈ విషయంపై ప్రత్యేకంగా జరిగిన చర్చ సందర్భంలో శ్రీ ఎన్. సి చటర్జీ కోరారు. ఈ కోరికను సభలోని ప్రతిపక్ష సభ్యులు, ఒక కాంగ్రెస్ సభ్యుడు (శ్రీ రోహిణీకుమార్ చౌదరీ) బలపరిచారు.

ఈ సందర్భంలో ఇండియా ప్రభుత్వానికేమీ తెలియదని, దానిపై చేయబడ్డ ఆరోపణలన్నీ నిరాధారాలని హోం మంత్రి డాక్టర్ కట్జూ చెప్పారు. ఈ విషయంలో అప్పటి కాశ్మీర్ ప్రధాని షేక్ అబ్దుల్లా ఇండియా ప్రభుత్వాన్ని ఏ దశలోనూ సంప్రదించలేదన్నారు.

"ప్రధాని నెహ్రూ కాశ్మీర్ విధానాన్ని, పాకిస్తాన్ విధానాన్ని నిర్మొగమాటంగా, బాహాటంగా విమర్శించగలదిట్ట, భారతమాత కనుపు పంట అయిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ సందేహించదగిన పరిస్థితులలో కాశ్మీర్ జెయిల్లో హఠాత్తుగా చచ్చిపోయాడు. ఈ విషయంలో నిష్పాక్షిక విచారణ జరిపించి తీరాలి," అని పై చర్చను ప్రారంభిస్తూ హిందూ మహాసభ అధ్యక్షుడు శ్రీ ఎన్ సి. ఛటర్జీ ఉద్ఘాటించారు.

డాక్టర్ ముఖర్జీని కాశ్మీర్ జెయిల్లో పెట్టడానికి జరిగిన కుట్రలో ఇండియాకు ప్రమేయం కలదని శ్రీ ఛటర్జీ ఆరోపిస్తూ, ఇండియా, కాశ్మీర్ ప్రభుత్వాల మధ్య ఈ విషయంలో లాలూచీ, గూడుపుఠాణీ, కుట్ర జరిగాయని ఆయన విమర్శించారు. కాబట్టి ఆయన కాశ్మీర్‌లోకి త్రోయబడ్డట్టు జరిగిన సంఘటనలు విశదం చేస్తున్నా యన్నారు.

ఈ సందర్భంలో శ్రీ ఛటర్జీ ప్రసంగం సభ్యులను, ప్రేక్షకులను కూడా కరిగించివేసింది. ఒక కరపత్రానికి డాక్టర్ ముఖర్జీ తల్లి వ్రాసిన ఉపోద్ఘాతాన్ని శ్రీ ఛటర్జీ చదువుతూ కన్నీటిని ఆపుకోలేక పోయారు. సభ్యులంతా ఆ సమయంలో చెమ్మగిల్లిన కళ్ళను ఒత్తుకున్నారు. ప్రధాని నెహ్రూ చేతిపై గడ్డాన్ని ఆన్చి దీర్ఘాలోచనలో మునిగారు.

విపరీత, విషాదకర పరిస్థితులలో కుటుంబానికి, బంధుమిత్రులకు దూరమై పోయి, మంచుకొండలమధ్యలో కారాగారంలో ఆయన మరణించాడని శ్రీ ఛటర్జీ అన్నారు. డాక్టర్ ముఖర్జీ కాశ్మీర్‌లోకి ప్రవేశించే వరకు సదరు ప్రవేశాన్ని విరోధించే చట్టం లేదని, ఆయన అరెస్టు తర్వాతనే అట్టి ఉత్తర్వు పుట్టించబడిందని శ్రీ ఛటర్జీ ఆరోపించారు. జెయిలులో ఆయనను సాధారణ నేరస్థుడుగా చూశారన్నారు.

## బీహార్‌లో వరదబీభత్సం

### 6,890 గ్రామాలకు అపార నష్టం

పాట్నా, సెప్టెంబర్ 17—ఉత్తర బీహారులో, ముజఫర్‌పూర్, దర్భంగా, సారన్, చంపరాన్ జిల్లాలలో తీవ్రమైన వరదలవల్ల 6,890 గ్రామాలకు దెబ్బ తగిలిందని, సుమారు 8 000 ఇళ్ళు పాడైనవని, విశాలమైన వరి పొలాలు నీట మునిగిపోయాయని నేడు డివిజనల్ కమిషనర్ శ్రీ టి. పి. సింగ్ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

ఈ వరద దెబ్బకు 47 లక్షలమంది ప్రజలు గురి అయినారని, ఇంతవరకు సహాయ కార్యక్రమాలకు 23 లక్షల రూపాయలు ఖర్చు చేయబడ్డాయన్నారు.

20 మంది ఆకలికి చచ్చిపోయారన్న వార్తలు సత్యంకాదని దర్యాప్తుపై తెలిసిందని ఆయన అన్నారు.

## విశాలాంధ్ర స్పెషల్ రైలు

సికింద్రాబాదు, సెప్టెంబర్ 17—అక్టోబర్ 1 వ తేదీన జరిగే ఆంధ్ర రాష్ట్ర అవతరణ మహోత్సవాన్ని చూడడానికి వెళ్లేవారి సౌకర్యంకోసం సికిందరాబాద్ నుంచి కర్నూలుకు "విశాలాంధ్ర స్పెషల్ ట్రెయిన్"ను ఏర్పాటు చేయడానికి ఆలోచనలు జరుగుతున్నాయని విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీ పాగ పుల్లారెడ్డిగారు తెలిపారు.

ఈ సందర్భంలో కర్నూలుకు వెళ్లే హైదరాబాద్ పౌరులకు కర్నూలులో విశాలాంధ్ర మహాసభ ప్రత్యేకపు ఏర్పాట్లు చేస్తుందని కూడా ఆయన అన్నారు.

## కాశ్మీర్ ఆస్పత్రులలో ఉచితంగా ఆపరేషన్

### ఆరోగ్యశాఖామంత్రి ప్రకటన

శ్రీనగర్, సెప్టెంబర్ 16—బనిహాల్ టన్నెల్ పని త్వరలో ప్రారంభమై రెండు సంవత్సరాలలో ముగియగలదని కాశ్మీర్ ప్రధాని బక్షీ గులాం మహమ్మద్ అన్నారు.

సంగ్రాంనుంచి బారాముల్లావరకు ఝీలం రక్షణ నిమిత్తం ఏడు మైళ్ళ పొడవున వరద కాలువ త్రవ్వబడుతుందని కూడా ఆయన అన్నారు.

రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులలో ఆపరేషన్ ఉచితంగా చేయబడుతుందని ఆరోగ్య శాఖామంత్రి శ్రీ ఎస్. ఎల్. షాప్ అన్నారు. వెనుకబడిన ప్రాంతాలలో ప్రజల చికిత్స కోసం ప్రభుత్వం పెక్కు ఆస్పత్రులను నెలకొల్పుతుందని అన్నారు. ప్రజల ఆరోగ్యాభివృద్ధిని గురించి సూచనలు చేయడానికి, రాష్ట్రంలోని ఆస్పత్రుల అభివృద్ధిని గురించి సిఫార్సులు చేయడానికి ఒక ప్రత్యేకసంఘాన్ని ప్రభుత్వం నియమించనున్నదని ఆయన అన్నారు.

1947 లో పాకిస్తాన్ దురాక్రమణదారులు నిర్దయగా హత్యచేసిన మిస్టర్ మక్‌బూల్ షేర్వానీ మున్నగు జాతీయ మహాసభ్యుల స్మారక చిహ్నాలు నెలకొల్పే విషయమై ఆలోచన జరుగుతున్నదని ఆయన అన్నారు.

### బక్షీవద్దకు జమ్మూ ప్రముఖుల రాయబారం

జమ్మూ జాతీయ మహాసభ కార్యకర్తలు నేడు ప్రధాని బక్షీని, సంస్థాన అభివృద్ధి శాఖామంత్రిని కలుసుకుని, జమ్మూ రాష్ట్ర సమస్యలను గురించి చర్చించారు.

ప్రభుత్వోద్యోగులతో జమ్మూ ప్రజలకు ప్రాతినిధ్యం ఇవ్వడంకోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను నెలకొల్పే ఆలోచన తీవ్రంగా వున్నదని, పరిపాలనలో అవినీతిని తొలగించడానికి తగు చర్యలు తీసుకోబడుతాయని బక్షీ రాయబారవర్గం సభ్యులకు తెలిపాడట.

రైతుల పరిస్థితిని చక్కబరచడానికి ప్రభుత్వం తహతహ పడుతున్నదని, సంస్థానమంతటా రైతులకు అధికోత్పత్తి నిమిత్తం అప్పులిచ్చే విషయమై కూడా ఆలోచనకలదని బక్షీ తెలిపారు.

జమ్మూ రాష్ట్రంలోని రైతుల హక్కులను కాపాడడానికి రెవిన్యూ మంత్రి మీర్ కాశిం అధ్యక్షతన ఎనమండుగురు సభ్యులు గల అనధికారసంఘం ఈ సమావేశంలో నెలకొల్పబడింది.

జమ్మూలో ఇరిగేషన్ సౌకర్యాల అభివృద్ధిని గురించి 15 రోజులలోగా ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయించబడింది.

ఈ సందర్భంలో ప్రధాని బక్షీ ప్రసంగిస్తూ, జమ్మూ జాతీయమహాసభ కార్యకర్తలు ఈ అదనులో జమ్మూ ప్రజలకు స్వార్థరహితంగా సేవ చేయాలని కోరారు.

### పాక్ వైఖరిపై 'ఆజాద్‌కాశ్మీర్' మంత్రి విమర్శ

లాహోర్, సెప్టెంబర్ 16—"ఆజాద్ కాశ్మీర్" ఆర్థికశాఖామంత్రి చౌదరీ హందుల్లా నేడు ఆజాద్ కాశ్మీర్ రాజధాని ముజఫ్ఫర్ పూర్‌లో ఒక సమావేశంలో ప్రసంగిస్తూ, పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్ సమస్య విషయంలో పొరపాట్లు చేస్తున్నదని, దానితో పరిష్కారావకాశాలన్నీ వ్యర్థమౌతున్నవని అన్నారు. జనాబ్ జిన్నా మరణించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీర్‌లో యుద్ధ విరమణ ప్రతిపాదనను అంగీకరించడం పాకిస్తాన్ చేసిన మొదటిపొరపాటని, పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ ఢిల్లీకి వెళ్ళి రావడంవల్ల "ఆజాద్ కాశ్మీర్" పరిస్థితి మరింకా అధ్వాన్నమైందని అన్నారు.

## శ్రీ సంజీవరెడ్డిగారికి సన్మానం

### వుడ్‌లాండ్స్‌లో ప్రముఖులవిందు

మద్రాసు, సెప్టెంబరు 18—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు, ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ యన్. సంజీవరెడ్డిగారు శాసనసభకు పోటీచేసి గెలుపొందినందుకు సంతోషం ప్రకటించే నిమిత్తం ఆయన మిత్రులు కొందరు నిన్న సాయంత్రం మైలాపూరు, వుడ్‌ల్యాండ్స్‌లో తేనీటివిందు ఏర్పాటు చేశారు.

ఈ విందుకు ఆంధ్ర వ్యవహారాల స్పెషల్ ఆఫీసర్ శ్రీ సి యం. త్రివేదీ, మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ చెయిర్మన్, అసెంబ్లీ స్పీకర్, మద్రాసు మేయర్ శ్రీ టి చంగల్వరాయన్ మాజీమంత్రులు శ్రీ కళా వెంకట్రావు, శ్రీ బి గోపాలరెడ్డి, శ్రీ సి. పి. పెరుమాళ్‌స్వామి రెడ్డి, ఆంధ్రప్రభుత్వ చీఫ్ కార్యదర్శి శ్రీ ఓ పుల్లారెడ్డిగారితో సహా ఆంధ్రరాష్ట్రానికి కేటాయించబడిన ఉద్యోగులు, మద్రాసు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎ. యల్. మొదలియార్‌గార్లు, ఇంకా తదితరులు హాజరయ్యారు.

తేనీరు సేవించినపిమ్మట శ్రీ సి. యం. త్రివేది, శ్రీసంజీవరెడ్డిగార్లను పుష్పమాలాలంకృతులను చేశారు.

శ్రీ సంజీవరెడ్డిగారిని స్తుతిస్తు తాము రచించిన పద్యాన్ని శ్రీ కె. రాఘవయ్యగారు చదివి వినిపించారు. శ్రీసంజీవరెడ్డిగారికి సన్మానంచేసిన మిత్రబృందంలో ఈ క్రిందివారున్నారు. శ్రీయుతులు: యం. భక్తవత్సలం, మద్రాసు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ బి. భక్తవత్సలునాయుడు, యం. సత్యనారాయణ, (యం. యల్ సి) డి. మునిరత్నంనాయుడు, (యం. పి.) యం పి చెంగల్వరాయనాయుడు, టి. పురుషోత్తం (యం. యల్. సి.) ఏ బలరామిరెడ్డి, డి మునికన్నయ్య, కె. రాఘవయ్యచౌదరి.

## శ్రీ సంజీవరెడ్డిగారి ఢిల్లీ ప్రయాణం

మద్రాసు, సెప్టెంబరు 18—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు నేటి ఉదయం విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.

## హైదరాబాద్ నల్లమందు బిల్లు సవరణ

### అసెంబ్లీలో ప్రతిపాదన

హైదరాబాద్, సెప్టెంబర్ 17—నల్లమందు, తదితర పదార్థాల సవరణ బిల్లు (1953) ను నేడు హైదరాబాద్ అసెంబ్లీలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీ కొండా వెంకటరెడ్డిగారు ప్రతిపాదించారు. హైదరాబాద్‌కు లోగడ వర్తింపజేయబడిన ఇండియా ప్రభుత్వం ఎక్సైజ్ చట్టం స్థానిక చట్టాలను తోసిరాజని అమలు కావడం కొత్త బిల్లు ఉద్దేశం. తర్వాత జనరల్ సేల్స్ టాక్స్ రెండవ సవరణ బిల్లు ఆమోదించబడింది.

ఈ చర్చ సందర్భంలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి. డి. దేశ్‌పాండే ప్రసంగిస్తూ, ప్రతి అమ్మకం మీద పన్ను విధించడం ఆపివేయడానికి పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ అనధికార బిల్లును ఈ సమావేశంలో ప్రతిపాదించదలచిందన్నారు. ప్రతిపాదనకు రాజప్రముఖ్ అనుమతికోసం వేచివున్నామన్నారు.

హైదరాబాద్ సంస్థానంలో పచ్చే పంటలు వరకు సరిపోగల ఆహార ధాన్యాలు నిలవ వున్నవని సరఫరా శాఖా మంత్రి శ్రీ డాక్టర్ చెన్నారెడ్డిగారు నేడు అసెంబ్లీ ప్రశ్న సమయంలో ప్రశ్నకు వ్రాతమూలకమైన సమాధానం చెప్పారు. ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం పంపిన 73,600 టన్నుల ఆహార ధాన్యాన్ని నిలువచేసిం దన్నారు.

వ్యవసాయంలో ఆసక్తిగల సహకార సంఘాలకు తక్కావీ అప్పులు ఇవ్వడం విషయమై ప్రభుత్వం ఆలోచిస్తున్నదని మంత్రి డాక్టర్ చెన్నరెడ్డిగారు శ్రీ వల్లూరి బసవరాజుగారి ప్రశ్నకు సమాధానం చెప్పారు.

### తెలంగాణాలో నిర్మాణ కార్యక్రమ కేంద్రం

ఆచార్య వినోబా భావే 1951 ఏప్రిల్ 18 వ తేదీన దేశంలో తొలిసారిగా భూదానయజ్ఞం ప్రారంభించిన పోచంపల్లి గ్రామంలో నిర్మాణ కార్యక్రమ కేంద్రాన్ని నెలకొల్పాలని హైదరాబాద్ భూదాన యజ్ఞసమితి కన్వీనర్ శ్రీ ఉమ్మెత్తల కేశవరావుగారు తెలిపారు.

నేడు హైదరాబాద్ అసెంబ్లీలో హార్స్ రేస్, బెట్టింగు పన్ను (సవరణ)బిల్లు తొలి పఠన జరిగింది.

## తిరిగి ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధత

### కేరళ మంత్రి ప్రకటన

తిరువేంద్రం, సెప్టెంబర్ 17—కేరళ ఆర్థిక, ఆహారశాఖల మంత్రి శ్రీ పి. గోవిందమీనన్ నేడు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, కేరళ అసెంబ్లీలో కాంగ్రెసుకు తగినంత బలం లేకపోతే, కేరళ కాంగ్రెసు తిరిగి ఎన్నికలకు సిద్ధమే నని తెలియజేశారు కేరళలో ఒక స్థిరమైన మంత్రివర్గం వుండడం అవసర మన్నారు.

తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ కేరళలో మిశ్రమ మంత్రివర్గంనుంచి వైదొలగిన తర్వాత మంత్రివర్గంలో ప్రతిష్టంభన ఏదీ ఏర్పడలేదని, ఇకముందు జరగబోయే విధానాన్ని అసెంబ్లీయే నిర్ణయించవలసి వున్నదని పరిశ్రమల మంత్రి శ్రీ వేలాయుధన్ నాయర్ అన్నారు.

## ఆంధ్ర ప్రభుత్వం సెక్రటేరియట్

### వివిధ శాఖల డిప్యూటీ కార్యదర్శుల జాబితా

మద్రాసు, సెప్టెంబర్ 18—క్రింద పేర్కొనబడినవారు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్‌లో వివిధ శాఖలకు డిప్యూటీ సెక్రటరీలుగా నియమించబడ్డారు.

హోంశాఖ, ప్రచురణశాఖలు కలిసివేయబడిన హోం శాఖకు:—శ్రీయుతులు ఎ. కె. నాయుడు (ఐ. ఎ. ఎస్.), జి. గోపాలకృష్ణ నాయుడు, కె వి. రాధాకృష్ణయ్య (బదిలీ చేయబడ్డవారు).

న్యాయశాఖ:—శ్రీయుతులు సూర్యనారాయణయ్య ఎం. కె. నారాయణస్వామి అయ్యర్ (బదిలీ చేయబడ్డవారు.)

పబ్లిక్ వర్క్స్‌శాఖ (రవాణా శాఖతోసహా): శ్రీ పి. వెంకటరాయుడు (ఐ. ఏ. ఎస్.)

విద్య, ఆరోగ్య, స్థానిక స్వపరిపాలనా శాఖలు: శ్రీ యుతులు కె. ఎస్. మాధవ్ (ఐ. ఎ. ఎస్.), ఎ రామచరెడ్డి (ప్రస్తుతం సిటీ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ చెయిర్మన్.)

అభివృద్ధి శాఖ: శ్రీ ఎస్. జి. అప్పారావు నాయుడు.

ఆర్థిక శాఖ: శ్రీ టి. ఇ. వీరరాఘవాచారి (బదిలీ చేయబడ్డవారు)

రెవిన్యూ, ఆహార, వ్యవసాయ శాఖలు: శ్రీ కె. ఎస్. ప్రకాశరావు

## పరిశిష్ట మద్రాసులో పరిపాలనా శాఖలు

### 12 నుంచి 9 కి తగ్గింపబడుతాయట

మద్రాసు, సెప్టెంబరు 17—శేషించిన మద్రాసురాష్ట్ర ప్రభుత్వంలో వుండే పరిపాలనా శాఖలను పునర్నిర్మాణం చేయాలనే ప్రతిపాదనను మద్రాసు ప్రభుత్వం పరిశీలిస్తున్నదనీ, కొన్ని పరిపాలనా శాఖలను మరి కొన్నిటితో సమ్మేళనపరిచి మొత్తం 12 పరిపాలనా శాఖలకు బదులు 9 పరిపాలనా శాఖలే సెక్రటేరియట్‌లో వుండే విధంగా ఏర్పాటు చేయగలరని తెలుస్తున్నది.

ప్రస్తుతం పని చేస్తున్న 12 పరిపాలనా శాఖలు: పబ్లిక్, హోం, న్యాయ, ఆర్థిక, డెవలప్‌మెంటు, ఆహార, వ్యవసాయశాఖ, రివెన్యూ ఇరిగేషన్, ఆరోగ్య, న్యాయ పరిపాలనాశాఖ, పబ్లిక్‌వర్క్స్. గ్రామ సంక్షేమ శాఖలు, ప్రస్తుతం కొత్తప్రతిపాదన ప్రకారం వుండే 9 పరిపాలనా శాఖలివి: పబ్లిక్, హోం. న్యాయశాఖ, ఆర్థికశాఖ, డెవలప్‌మెంటు, (ఇందులో కమ్యూనిటీ ప్రాజెక్టులు చేరివుంటాయి) ఆహార, వ్యవసాయశాఖ, రివెన్యూ (ఇందులోనే వ్యాపారపన్ను వ్యవహారా లుంటాయి) విద్యాశాఖ, ఆరోగ్య, స్థానిక పరిపాలనాశాఖ, పబ్లిక్‌వర్క్స్ (ఇందులోనే రవాణా శాఖ) శాఖలు వుంటాయి.

హోం శాఖ నుంచి కోర్టుల నిర్వహణను తగ్గించి న్యాయశాఖలో కలుపబడుతుంది. గ్రామ సంక్షేమశాఖ రెండు భాగాలుగా విభజించబడుతుంది. వాటిలో ఒక భాగం డెవలప్‌మెంట్ డిపార్టు మెంటులోనూ, రెండవ భాగం పబ్లిక్ డిపార్టుమెంటులోనూ కలిపివేయబడుతాయి.

## 'ఆంధ్ర శాసనసభను వెంటనే సమావేశ పరచాలి'

### ఆంధ్ర కమ్యూనిస్ట్ కమిటీవిజ్ఞప్తి

విజయవాడ, సెప్టెంబర్ 17—కర్నూలు నుంచి తాత్కాలిక రాజధాని మార్పు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు, రాయలసీమ క్షామనివారణ, గోదావరి డెల్టా వరదబాధితులకు సహాయం, రాయలసీమ కళాశాలలను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధం చెయ్యడం, కృష్ణా రెగ్యులేటర్-బ్రిడ్జి, ప్రాజెక్టుల నిర్మాణం మున్నగు అత్యవసర సమస్యలను గురించి నిర్ణయాలు చేసే నిమిత్తం ఆంధ్రశాసనసభను వెంటనే ఏర్పాటుచెయ్యవలసిందిగా 14 వ తేదీనుంచి నపమావేశం జరుపుతున్న ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ కమిటీ ఆంధ్రా స్పెషల్ ఆఫీసర్ శ్రీ త్రివేదిని కోరుతూ తీర్మానించింది.

ప్రత్యేకాంధ్ర రాష్ట్రం అవతరణ సందర్భంలో రాజకీయ ఖైదీలందరిని విడుదల చెయ్యవలసిందిగా విజ్ఞప్తిచేస్తూ మరొక తీర్మానంచేసింది. ఆంధ్రరాష్ట్రోద్యమ సందర్భంలో పెట్టబడిన ప్రాసిక్యూషన్ కేసులను ఉపసంహరించుకొనవలసిందిగా తీర్మానంలో పేర్కొనబడింది.

అక్టోబర్ 1 వ తేదీని ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవాన్ని సముచితంగా జరపవలసిందిగా పార్టీ యూనిట్లు అన్నిటికీ విజ్ఞప్తి చెయ్యబడింది.

## ముఖ్యమంత్రికి గోదావరి కలప వర్తకుల విజ్ఞప్తి

### ప్రత్యేక పోలీసు సహాయానికి ముఖ్యమంత్రి ఆమోదం

మద్రాసు, సెప్టెంబరు 18—గోదావరి వరదలవల్ల రాజమండ్రి, గోదావరి ఎగువ ప్రాంతాలలోని కలపసామాను కొట్టుకపోయి సముద్రంవరకు నదికి ఇరుప్రక్కలనున్న గ్రామాలలో చేరివున్నది.

అనేక గ్రామాలలో చేరిపోయిన కలపనంతా వెతకి, తిరిగి స్వాధీన పరచుకోవడం సాధ్యం కానందున గోదావరి కలప వర్తకుల ఫ్లడ్ రిలీఫ్ కమిటీ తరఫున అధ్యక్షుడు శ్రీ ఉండవల్లి వెంకటసుబ్బారావు, కార్యదర్శి శ్రీ చందరాల రామమోహనరావుగార్లు ఈ సందర్భంలో మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారిని సందర్శించి కలప స్వాధీనం చేసుకోడానికి పోలీసు సిబ్బంది సహాయం అర్థించారు.

ముఖ్యమంత్రి కలప వర్తకుల తరఫున తమకు నివేదించబడిన విషయాలు సావకాశంగా విని తగు పోలీసు సిబ్బందితో ఒక స్పెషల్ ఆఫీసరును నియమించి కలప వర్తకులకు సహాయం చేయవలసిందిగా తూర్పుగోదావరిజిల్లా కలెక్టరుకు ఉత్తరువులు జారీ చేశారు.

## క్రీడాలోకం

### బూట్లతో లీగ్ ఫుట్‌బాల్ పోటీలు

#### చెన్నపురిలో అమలు

మద్రాసు, సెప్టెంబరు 18—నిన్న యిక్కడ కార్పొరేషన్ స్టేడియమ్‌లో ప్రారంభమైన 1953-54 ఫస్ట్ డివిజన్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలలో విధిగా బూట్లతో ఆడవలెననే నియమం అమలు పరచబడింది.

మొదటి పోటీ నేతాజీ స్పోర్ట్స్ క్లబ్బుకూ మద్రాసు స్పోర్టింగ్ యంగ్‌స్టర్స్‌కూ జరుగగా నేతాజీ జట్టు 3-0 గోలులతో గెలుపొందింది.

ఈ పోటీ తిలకించిన మీదట బూట్లతో ఆడడంవల్ల చాలా ప్రయోజనాలు వున్నట్లు ఆటగాండ్రు, ప్రేక్షకులు, పోటీ నిర్వాహకులు కూడా భావించారు.

### ఐ. ఎఫ్. ఏ. షీల్డు పోటీలు

కలకత్తా, సెప్టెంబర్ 17—ఐ. ఎఫ్. ఏ షీల్డు ఫుట్‌బాల్ టోర్నమెంట్ సెమిఫైనల్‌లో నేడు జెంషెడ్పూర్ స్పోర్టింగ్ అసోసియేషన్‌వారు బొంబాయి ఇండియా కల్చర్ లీగ్ చెరి ఒక గోల్‌తో "డ్రా" అయినారు.

ఇంకొక పోటీ ఈ మధ్యనే యూరప్ నుంచి వచ్చిన ఈస్ట్ బెంగాల్ క్లబ్‌కూ, పోలీసు ఏ. సి. జట్టుకూ జరిగింది. మొదటి జట్టు 3-1 గోలులతో విజయమొందింది.

### రోవర్స్ కప్పు టోర్నమెంట్స్

బొంబాయి, సెప్టెంబర్ 17—రోవర్స్ కప్పు ఫుట్‌బాల్ పోటీలలో ఈ మధ్య సముజ్జీలయిన గ్లోబ్ స్పోర్ట్స్ క్లబ్, గోవన్ స్పోర్ట్స్ క్లబ్ నేడు తిరిగి పోటీ చేసినవి. గ్లోబ్ 3-0 గోలులతో విజయం సాధించింది

### బ్రహ్మానందం టేబిల్ టెన్నిస్ పోటీలు

మద్రాసు, సెప్టెంబరు 17—చెన్నపురి ఆంధ్ర మహాసభవారు బ్రహ్మానందం మెమోరియల్ టేబిల్ టెన్నిస్ పోటీలను సెప్టెంబర్ 22 వ తేదీనుంచి జరుపనున్నారు.

### ఆసియా పోటీలలో ఇండియా స్థానం

టోకియో, సెప్టెంబర్ 16—ఆసియా టేబిల్ టెన్నిస్ అసోసియేషన్‌వారు వివిధ దేశాలలో ఇటీవలిపోటీలలో ప్రదర్శించిన శక్తి సామర్థ్యాలబట్టి స్థానాలు నిర్ణయించారు. పురుషుల టీమ్ పోటీలలో ఇండియాకు షష్ఠమ స్థానం, స్త్రీల టీమ్ పోటీలలో ఇండియాకు తృతీయస్థానం యివ్వబడినవి.

జపాన్‌కు ప్రథమ స్థానం లభించింది.

సింగిల్స్ ఆటగాండ్రలో మైవాన్‌హూ ప్రథముడుగాను ఆటక తైలలో బెన్ పావ్‌పూ ప్రథమురాలుగాను నిర్ణయించబడినారు.




సంవత్సరాల తరబడి వ్రాత సుఖము.
విల్సన్ వాక్యుమటిక్ గ్యారంటీ కలము
★ వాక్యుమటిక్ ఫిల్లర్
★ ఇరిడియం-టిప్డ్ పాళి
ఖరీదు రు. 5/12
(14 క్యా. గోల్డు పాళితో)
రు. 8/12
Sole distributors for India: KIRON & CO., LTD.,
BOMBAY — CALCUTTA — MADRAS.
మద్రాసు బ్రాంచి:
కిరాన్ అండ్ కో., లిమిటెడ్, 82, నారాయణ మొదలి వీధి, జి. టి. మద్రాసు.





వళ్లుగాచేయునటువంటియు, సువాసనతో గూడుకొన్నటువంటియునైన
హిమాలయా బుకే పౌడర్లను వాడండి
రెండు దివ్యమైన ఇరాస్మిక్ పౌడర్లు
అన్నివిధ వాతావరణములలో చర్మమును కాపాడేటందుకు
HBP. 7-X30 TL



మీ డబ్బుకు పరిశుభ్రమైన తాజా టీ ని ఎక్కువగా తెచ్చుకొనండి"
అని, తెలివైన ఈ దక్షిణాది యిల్లాలు చెప్పుచున్నది.
మీరు కొనే బ్రూక్ బాండ్ టీ నేర్పయిన మేళవింపు, చెమ్మచొరనీయని ప్యాకింగ్‌తో తేయాకు తోటలనుండి దుకాణములకు త్వరితముగా సరఫరాచేయుటచేత తాజాగానూ అతి శుభ్రముగానూ యుండును.

ఎల్లప్పుడు కొనండి
బ్రూక్ బాండ్ ప్యాకెట్ టీ
BB 16 K



100 వ దినపు ఉత్సవము
ఫిల్మిస్తాన్‌వారి చిత్రము
"అనార్కలి"
అశోక్ - మద్రాసు
అశోక్ - హైద్రాబాద్ (దక్కన్)
మెజస్టిక్ - బెంగుళూరు సిటీ
ఇతర కేంద్రాలలోకూడ ప్రదర్శింపబడుతున్నది


Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUBHOUSE, Mount Road, Madras.

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 15 సంచిక: 37
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
20-9-1953

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## కొరియాపై నెహ్రూ ప్రకటన
### —వారం రోజులకు ముందుగా జోస్యం

ఎడింబరో, సెప్టెంబర్ 17–ఇండియా ప్రధాని నెహ్రూ కొరియా సమస్యపై పార్లమెంటులో చేసిన ప్రకటన వివరాలను మిస్టర్ పీటర్ వార్‌లాక్ అనే ఇంద్రజాలికుడు వారం రోజుల క్రితమే జోస్యం చెప్పాడు. ఈయన అప్పుడు వ్రాసిపెట్టిన వార్తల జోస్యం వివరాలు నేడు బి. బి. సి. వార్తా ప్రసారానికి పది నిముషాలకు ముందుగా ఒక విందులో అతిథు లందరికి చూపబడినవి.

# స్వతంత్రుడుగా వుంటే శ్రీ ప్రకాశంగారికి ముఖ్యమంత్రి పదవి

## ఇందుకు కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ సుముఖంగావున్న సూచనలు

### శ్రీ ప్రకాశంగారితో సంప్రతించడానికి తగు సలహాలతో శ్రీ సంజీవరెడ్డిగారికి అధికారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—

శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రజా-సోషలిస్టుపార్టీ బాధ్యతలనుంచి "విముక్తులై"నప్పుడు ఆయనకు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఇవ్వటానికి కాంగ్రెసు హైకమాండ్ అమోదించినట్టు తెలుస్తున్నది.

శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రజా-సోషలిస్టుపార్టీనుంచి "విడిపోయి" స్వతంత్రసభ్యుడుగా వుండేపక్షంలో, ఆయనను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అమోదించడానికి కాంగ్రెసుపార్టీకి ఎలాంటి అభ్యంతరం వుండదని కూడా చెప్పబడుతున్నది.

ఆంధ్ర అసెంబ్లీలో కాంగ్రెసుపార్టీ పెద్ద పార్టీగా వున్నప్పటికీ కూడా శ్రీ ప్రకాశం పంతులుగారు పాత కాంగ్రెసువాది కావడం వల్లను, ఆంధ్ర దేశానికి ఆయన చేసిన సేవను గుర్తించడం వల్లను, కాంగ్రెసు హైకమాండ్‌వారు ఆయనకు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారని తెలుస్తున్నది. అయితే ఆయన కాంగ్రెసులో చేరితీరాలని పట్టుపట్టడం ఎప్పుడూ జరగలేదని చెప్పబడుతున్నదికూడా.

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు కార్యవర్గంవారు, శాసన సభ్యులు కూడా శ్రీ ప్రకాశం పంతులుగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తులె చేస్తూ తీర్మానించినా అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం అందుకు నిరాకరించిన సంగతి పాఠకులకు విదితమే.

#### కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చర్చలు

నేటి ఉదయం ప్రధాని నెహ్రూ ఇంటలో కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ సమావేశమై మూడు గంటలకు పైగా ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణ సమస్యలను గురించి చర్చలు జరిపింది. తిరిగి మధ్యాహ్నం కూడా సమావేశమైనది.

ఆంధ్రరాష్ట్రంలో ప్రెసిడెంట్ పరిపాలనను నిరాకరిస్తూ, వెంటనే ఎన్నికలు జరగడానికికూడా విముఖత్వం ప్రకటిస్తున్న ఆంధ్ర అసెంబ్లీలోని అన్ని గ్రూపులను, సభ్యులను చేర్చి మంత్రివర్గస్థాపనకు ఒక నూతన విధానాన్ని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ రూపొందించినట్లు తెలుస్తున్నది.

నేటి సమావేశానంతరం కాంగ్రెసు కార్యదర్శి శ్రీబల్వంతరాయ్ మెహతా నేడుపత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారు నేటి మధ్యాహ్నం శ్రీ ప్రకాశం పంతులుగారిని కలుసుకొనగలరని చెప్పారు.

"ఆంధ్రలో మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి ఆ ఇద్దరు ఆంధ్రనాయకులు ఒక రకమైన ఏర్పాటుకు రాగలరనే నేను ఆశిస్తున్నాను" అని అంటూ శ్రీ మెహతా ఇలా అన్నారు:–

"ఆయనకు ఇవ్వబడిన సలహాలకు లోబడి, శ్రీ ప్రకాశంగారితో రాయబారాలు జరపడానికి శ్రీ సంజీవరెడ్డిగారికి పూర్తిస్వేచ్ఛ వుంది." (యు. పి. ఐ)

శ్రీ సంజీవరెడ్డిగారు మద్రాసునుంచి విమానంలో బయలుదేరి ఢిల్లీకివెళుతూ బేగంపేట విమానాశ్రయంలో దిగినప్పుడు పత్రికా విలేకరులు కలుసుకొనగా ఆంధ్రలో మంత్రివర్గ నిర్మాణ సమస్యలను గురించి ఏమీ చెప్పడానికి నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని తనవెంట తీసుకొని వెళుతున్నామని మాత్రమే చెప్పారు. తాను వచ్చేవరకు ఢిల్లీలో వుండవలసిందిగా శ్రీ ప్రకాశంగారిని శ్రీ సంజీవరెడ్డిగారు కోరినట్లు తెలుస్తున్నదని సికిందరాబాదునుంచి యు పి ఐ విలేకరి వ్రాస్తున్నాడు.

శ్రీ సంజీవరెడ్డి-శ్రీ ప్రకాశంగార్ల సమావేశమై అందరికి అమోదకరమైన కార్యక్రమంపై ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం వున్న విభిన్న వర్గాలను, స్వతంత్రులను సమీకరించడం ద్వారా సుస్థిరమంత్రివర్గ స్థాపనకు గల అవకాశాలను గురించి చర్చిస్తారని పి. టి. ఐ. విలేకరి వ్రాస్తున్నాడు. ఇలా విభిన్న వర్గాలు సమర్థించే మంత్రివర్గానికి నాయకుడుగా వుండేవారు ఆయా వర్గాలలోని వారికి సన్నిహితుడుగా వుండడాన్ని గురించి కూడా ఆలోచిస్తారట.

ఈవిధంగా ఈ ఆంధ్రనాయకు లిద్దరూ కలిసి (1) విభిన్న ప్రజాస్వామ్య వర్గాల సమీకరణ (2) ముఖ్యమంత్రి కావడానికి అనువుగా శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టుపార్టీ బాధ్యతలనుంచి విముక్తులుకావడం అనేరెండు సమస్యలమీద ఏకాభిప్రాయానికి వచ్చి, కొన్నిఏర్పాట్లు చేసుకొనలేనప్పుడు, కాంగ్రెసు పార్టీ మాత్రమే మంత్రివర్గాన్ని ఏర్పరచి, అసెంబ్లీ విశ్వాసాన్ని పొందడమా, లేక ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పరచవలసిన స్థితికి తలొగ్గడమా అనేదానిపై కాంగ్రెస్ హైకమాండ్ తుదినిర్ణయం చేయవలసి వస్తుందని భావించబడుతున్నది.

నేడు జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో పండిట్ నెహ్రూ ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకుగాను తాను శ్రీ ప్రకాశం గారితో జరిపిన సంభాషణలు ఆ తరువాత రూపొందిన పరిణామాలను గురించి వివరించినట్లు తెలుస్తున్నది.

#### ప్రజా స్వామ్యపక్షాలతో మంత్రివర్గం పార్టీ

ఆంధ్రప్రభ ఢిల్లీ విలేకరి కింది విధంగా వ్రాస్తున్నాడు:

"ఆంధ్రరాష్ట్రంలోని ప్రత్యేకరాజకీయ పరిస్థితుల దృష్ట్యా సుస్థిర మంత్రివర్గ స్థాపనకు కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ ఒక కొత్త పథకాన్ని తయారు చేసినట్లు తెలుస్తున్నది.

ఆంధ్ర ప్రభుత్వాన్ని బలపరచడానికి సిద్ధపడుతున్న ఆంధ్ర అసెంబ్లీలోని విభిన్న వర్గాలను సమీకరించి ఒక కొత్తపార్టీని ఏర్పాటు చేసి, దానిద్వారా మంత్రివర్గం ఏర్పాటుకావడం అనేది దీనిలో ప్రధానాంశంగా వున్నదట ఇలా ఏర్పాటు కాగల మంత్రివర్గానికి సంబంధించిన సమస్యలను గురించి శ్రీ ప్రకాశం శ్రీ సంజీవరెడ్డిగార్లు చర్చించుకోవాలని కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ నిశ్చయించింది. ఈ విధంగా నూతనరాష్ట్రం శ్రేయస్సుదృష్ట్యా కాంగ్రెస్‌కు చెందనివారి నాయకత్వాన్ని ఆమోదించడానికి కాంగ్రెసు హైకమాండ్ ఆమోదించింది.

అయితే, అలా నాయకుడుగా వుండేవారు మరొక పార్టీకిగాని గ్రూపుకుగాని చెందివుండరాదని సుస్పష్టం చేసింది కూడా.

ఈవిధంగా ఆంధ్ర మంత్రివర్గ వ్యవహారాలకు సంబంధించిన సమస్యలను కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ పరిష్కారం చేసినట్లే భావించవచ్చు. ఇంకా ఏవైనా చిక్కులువుంటే వాటిని కాంగ్రెసు పార్లమెంటరీబోర్డు పరిష్కరిస్తుందట.

### నెహ్రూ-ప్రకాశం సమాలోచనలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18—ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీనాయకుడు శ్రీ ప్రకాశం పంతులుగారు నేడు ప్రధాని నెహ్రూను కలుసుకున్నారు. ఆ తరువాత శ్రీ జగ్‌జీవన్‌రాం, రఫీ అహ్మద్ కిద్వాయ్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ లను కలుసుకున్నారు. ఆంధ్రలో సుస్థిరమంత్రివర్గ స్థాపన సమస్యలపై సమాలోచనలకుగాను శ్రీ ప్రకాశం పంతులుగారు తమ మద్రాసు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మరికొందరు నాయకులను వారు కలుసుకొనగలరని తలంపబడుతున్నది కూడా.

### శ్రీ ఎస్. ఎ. వెంకట్రామన్ బర్తరఫ్

#### ఇండియా ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 18 — కేంద్ర ప్రభుత్వం వాణిజ్య, పరిశ్రమల శాఖ మాజీ కార్యదర్శి శ్రీ ఎస్. ఎ. వెంకట్రామన్‌ను ఇండియన్ సివిల్-సర్వీస్‌నుంచి ఇండియా ప్రభుత్వం బర్తరఫ్ చేసినట్లు తెలుస్తున్నది (పి. టి. ఐ)

## ఆంధ్రరాష్ట్రం గవర్నర్‌గా శ్రీ త్రివేదీ నియామకం

### —అక్టోబర్ 1 వ తేదీని ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—

ఆంధ్రరాష్ట్రానికి తొలి గవర్నర్‌గా శ్రీ చందూలాల్ మాధవలాల్ త్రివేదీని ఇండియా ప్రెసిడెంట్ నియమించినట్టు నేటి రాత్రి అధికార ప్రకటన వెలువడింది.

ప్రస్తుతం ఆంధ్రరాష్ట్ర వ్యవహారాల స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ త్రివేదీ గవర్నర్‌గా నియమించబడగలరన్న సంగతి అందరికి తెలిసిందే గత జూలై 16 వ తేదీన స్పెషల్ ఆఫీసరుగా శ్రీ త్రివేదీని ఇండియా ప్రభుత్వం నియమించింది ఈ నియామకాన్ని వివరిస్తూ, ఇండియా ప్రభుత్వం హోంశాఖ జారీ చేసిన ప్రకటనలో అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్రరాష్ట్రాన్ని నిర్మించడానికి అవసరమైన చర్యలు తీసికొనడానికి, ఇతరత్రా సలహాలు ఇవ్వడానికి ఆయన స్పెషల్ ఆఫీసర్‌గా నియమించబడుతున్నట్లు వివరించబడింది.

ఆగస్టు 6 వ తేదీన శ్రీ త్రివేదీ చెన్నపట్టణం వచ్చారు అప్పటినుంచి అధికార, అనధికార ప్రముఖులు గల సలహా సంఘాలతో సంప్రదింపులు సాగిస్తూ రాష్ట్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు గైకొన్నారు.

[illegible] తరం ఒరిస్సా గవర్నర్ కార్యదర్శిగాను పనిచేసి పరిపాలనా నిర్వహణలో దక్షులుగా పేరు పొందారు.

ఇండియా విభజించబడిన పిమ్మట తూర్పు పంజాబ్ గవర్నర్‌గా ఆయన నియమించబడినారు. తరువాత తూర్పు పంజాబ్‌లో గవర్నర్ పరిపాలన నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన ప్రజల మన్ననలు పొందారు.

ఆంధ్రరాష్ట్ర వ్యవహారాల స్పెషల్ ఆఫీసర్ పదవిని స్వీకరించినప్పటినుంచి ఆయనను ఆంధ్ర, తమిళ వర్గాల వారిద్దరూ ప్రశంసిస్తున్నారు.

### "శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో చేరాలి"

#### శ్రీ అనంతశయనం అయ్యంగార్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో తిరిగి చేరాలని, లేదా నూతనరాష్ట్రంలో ప్రజా స్వామ్య శక్తులను సమీకరించి వాటికి నాయకత్వం వహించడానికి అనువుగా కనీసం ప్రజా-సోషలిస్టు పార్టీ బాధ్యతలనుంచి అయినా విముక్తులు కావాలని ప్రజా ప్రతినిధుల సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ నేడొక విజ్ఞప్తి ప్రకటన చేశారు శ్రీ అయ్యంగార్ నేడు ప్రకాశం పంతులుగారితో సుదీర్ఘ సంభాషణ జరిపిన తరువాత పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, శ్రీ ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తి చేయరాదని అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం తీర్మానించడం ఆంధ్రరాష్ట్రంలోని పరిస్థితులను గుర్తించలేకపోవడం వల్లనే జరిగిన దన్నారు ప్రజానాయకుడు ప్రకాశంగారిని పార్టీబాధ్యతలతో బంధించడం తగదని అంటూ-శ్రీ ప్రకాశంగారు స్వతంత్రులుగా వుండాలని, ఆయన కాంగ్రెసువాదిగా వుండితీరాలని కోరడం జరగదని అంటూ, గత 40 సంవత్సరాలుగా కాంగ్రెసు నాయకుడుగావున్న శ్రీ ప్రకాశంగారు రాష్ట్ర శ్రేయస్సు కోసం కాంగ్రెసులో చేరినా తప్పు లేదన్నారు.

శ్రీ ప్రకాశంగారు ముఖ్యమంత్రి కావడానికి అనువుగా పార్టీని విడిచిపెట్టడానికి (మిగతా 8 వ కాలంలో)

## భాషారాష్ట్రాల కమిషన్

### బహిరంగంగా సాక్ష్యాలు సేకరించడానికి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ విముఖత్వం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19—ఇండియన్ యూనియన్ రాష్ట్రాల సరిహద్దుల పునః నిర్ణయానికిగాను నియమించవలసిన ఉన్నతాధికార సంఘం పరిశీలించవలసిన విషయాలను గురించి కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నేడు సుదీర్ఘమైన చర్చలు జరిపింది.

ఉన్నతాధికార సంఘం పరిశీలించవలసిన విషయాలతో పాటు, అది పని చేయవలసిన పద్ధతి, తాత్కాలిక నివేదికను అందజేయాలా లేదా మొదలగు విషయాలను గురించి కూడా చర్చించారట.

రాష్ట్రాల పునర్నిర్మాణాన్ని గురించి ప్రజలనుంచి సాక్ష్యం తీసుకొనడం అంటూ జరగరాదని, కాగా వ్యక్తులను, సంస్థలను, సంఘాలను పిలిపించుకొని వారిఅభిప్రాయాలు తీసుకోవాలే కాని, బహిరంగ సమావేశాలు అంటూ వుండరాదని కాంగ్రెసు వర్కింగ్ కమిటీలో అధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారట.

ఈ ఉన్నతాధికార సంఘాన్ని ఈ సంవత్సరాంతం లోగానే ఇండియా ప్రభుత్వం నియమించనున్నది దీని తుది నివేదిక రూపొందడానికి సంవత్సరంకంటె హెచ్చు కాలం పట్టదని తలంచబడుతున్నది.

ఉన్నతాధికార సంఘంవారు తాత్కాలిక నివేదిక అనేదానిని తయారుచేయవలసిన అవసరం వుండదని వర్కింగ్‌కమిటీ అభిప్రాయపడుతున్నదట. అయితే, రాష్ట్రాల పునర్నిర్మాణం తమ అభిప్రాయంలో ఫలానా విధంగా వుండాలన్న సూచనతో తాత్కాలిక నివేదికను అందజేయాలని ఆ సంఘంవారు తలంచినప్పుడు అందుకు అభ్యంతరం వుండరాదనుకున్నారట కూడా.

### పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు శాసనసభ్యుని అరెస్టు

#### కార్మికులకు బెయిల్‌కోసం కోర్టుకువచ్చిన సమయంలో

కలకత్తా, సెప్టెంబరు 17–పశ్చిమబెంగాల్ శాసనసభలో కమ్యూనిస్టుసభ్యుడు శ్రీ మనోరంజన్ హజ్రాను నేడు పోలీసులు అరెస్టు చేశారు. కలకత్తాకు 12 మైళ్ళదూరంలో రిషా అనేచోట గల వనస్పతి ఉత్పత్తిచేసే ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన సందర్భంలో అరెస్టు చేయబడ్డవారికి బెయిల్ ఏర్పాట్లు చేయడంకోసం సిరంపూరు సబ్-డివిజనల్ కోర్టుకు ఆయన వచ్చిన సమయంలో అరెస్టు చేయబడ్డాడని యిచ్చటికి చేరిన సమాచారం బట్టి తెలుస్తున్నది.

దసరా బోనసును యివ్వాలని కోరుతూ ఫ్యాక్టరీలోని 400 మంది కార్మికులు ఫ్యాక్టరీ మేనేజర్ కార్యాలయంచుట్టూ గుమిగూడగా వారిలో కొంతమందిని పోలీసులు అరెస్టుచేసిన పిమ్మట అందరూ అక్కడనుంచి వెళ్ళిపోయారట.

ఈ వారారంభంలోనే [illegible] దొంగల అనేచోటగల [illegible] ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన సందర్భంలో పోలీసులు శ్రీ హజ్రా కోసం గాలిస్తున్నామని తెలిపారు.

## "ఆజాద్ కాశ్మీర్" ప్రభుత్వ ఆర్థిక మంత్రి బర్తరఫ్

### —అధికార దుర్వినియోగం ఆరోపణపై

లాహోర్, సెప్టెంబరు 19—

"ఆజాద్-కాశ్మీర్" ప్రభుత్వం ఆర్థిక శాఖా మంత్రి చౌధురీ హమీదుల్లా తన అధికారాలను దుర్వినియోగపరుస్తున్నాడనే ఆరోపణపై నేడు బర్తరఫ్ చేయబడ్డట్టు "ఆజాద్-కాశ్మీర్" రాజధాని ముజఫ్ఫరాబాద్ నుంచి నేడొక ప్రకటన వెలువడింది.

హమీదుల్లా మంత్రివర్గం సమష్టి బాధ్యత అనే సిద్ధాంతాలకు విరుద్ధంగా బాధ్యతారహితంగా ప్రవర్తించాడని ఈ ప్రకటనలో తెలుపబడింది. ఈయన చట్టబద్ధమైన ప్రభుత్వాన్ని ధిక్కరించి, ఒక వర్గం ప్రజలను మరొక వర్గంపై పురిగొల్పడానికి ప్రయత్నించినట్టు కూడా తెలుపబడింది.

నిన్న ఇక్కడ జరిగిన కాశ్మీర్ ముస్లిం మహాసభ రాజకీయ కార్యకర్తల సమావేశంలో యుద్ధ విరమణ ఒడంబడిక షరతులను, బాధ్యతలను తోసివేసి, తిరిగి కాశ్మీర్ యుద్ధమాన్ని ప్రారంభించాలని తీర్మానం ప్రతిపాదించాడు.

భారత ప్రభుత్వంతో చేసుకున్న యుద్ధ విరమణ ఒడంబడిక తన ప్రభుత్వం మన్నిస్తుందని "ఆజాద్-కాశ్మీర్" ప్రభుత్వం అధ్యక్షుడు కర్నల్ షేర్ మహమ్మద్ పాకిస్తాన్ ప్రభుత్వానికి హామీ యిచ్చాడు.

హమీదుల్లా నిర్వహిస్తున్న శాఖను ప్రస్తుతం అధ్యక్షుడు కర్నల్ షేర్ అహమ్మదే నిర్వహిస్తాడు.

కాశ్మీర్ విషయమై పాకిస్తాన్ అవలంబిస్తున్న విధానాన్ని విమర్శిస్తున్న రాజనీతిజ్ఞుల ముఠాతో సన్నిహితుడుగా వున్నందున చౌధురీ హమీదుల్లా బర్తరఫ్ అనివార్యమని పరిశీలకులు అంటున్నారు. నెహ్రూ - అలీ సంప్రతింపులను ప్రతిఘటిస్తూ, మరల కాశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించాలనే వారితో చేతులు కలపడంతో హమీదుల్లా పాకిస్తాన్ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయాడు.

హమీదుల్లా బర్తరఫ్ సర్దార్ మహమ్మద్ ఇబ్రహీం వర్గానికీ, చౌధురీ ఘులాం అబ్బాస్ వర్గానికీ గల విభేదాలు స్పష్టమౌతున్నవి. వీ రిద్దరూ ముస్లిం మహాసభలో తిరుగులేని నాయకులమని చెప్పుకుంటున్నారు.

మద్రాసు, సెప్టెంబర్ 18—పెరంబూర్‌లోని వెంకటరమణ తెలుగు ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం స్కూలు ఆవరణలో మంత్రి శ్రీ సంజీవయ్యగారి అధ్యక్షతన జరుగుతుంది.

గోవానుంచి కాశ్మీర్‌కు దిగుమతి ఆయే వస్తువులను కస్టమ్సు అధికారులు అతి జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు.

### నేపాల్ రాజుస్థానే కౌన్సిల్ నియామకం

#### రాజు యూరోప్‌కు వెళ్ళుతున్న కారణంగా

ఖట్మండూ, సెప్టెంబర్ 18—నేపాల్ రాజు త్రిభువన్ తను యూరోప్‌లో వున్నప్పుడు తనస్థానంలో పనిచేయడానికి ముగ్గురు సభ్యులతో ఒక కౌన్సిల్‌ను నియమిస్తాడని, అది రేపు ప్రమాణస్వీకారం చేస్తుందని అతి విశ్వసనీయంగా తెలుస్తున్నది. ఈ కౌన్సిల్‌లో యువరాజు మహేంద్రవీర విక్రమ షా, సీనియర్, జూనియర్ రాణులు వుంటారు ఈ కౌన్సిల్ నియామకానికి తొందరగా చట్టంచేయడానికి నేపాల్ మంత్రివర్గం నేడు అత్యవసర సమావేశం జరిపింది ముందు ఐదుమంది సభ్యులతో కౌన్సిలును నెలకొల్పాదా మనుకున్నారు. కాని, ఇప్పుడు ముగ్గురు సభ్యులతోనే నెలకొల్పడం మంచిదని భావించబడింది.

త్రిభువన్‌రాజు సందేశాన్ని ప్రధాని శ్రీ కోయిరాలా రేపురేడియోలో ప్రసారంచేస్తాడు త్రిభువన్ అక్టోబర్ 10 వ తేదీన బొంబాయి నుంచి గుండె చికిత్సకోసం యూరోప్ వెళ్ళుతాడు. ఈయన మూడు నెలలపాటు యూరోపులో వుంటారు.

### తిరిగి రష్యాలో యాటంబాంబుల పాటవం పరీక్ష

మాస్కో, సెప్టెంబర్ 18—కడచిన కొద్ది వారాలలోను రష్యాలో పాటవ పరీక్షకై కొత్త యాటంబాంబులు ప్రేల్చబడినట్టు సోవియెట్ అధికార వార్తా సంస్థ "టాస్" నేడు ప్రకటించింది.

ఈ వార్తను మాస్కో పత్రికలన్నీ కూడా నేడు ప్రకటించాయి.

### బొంబాయి-టోకియో విమానమార్గం

బొంబాయి, సెప్టెంబరు 17—బొంబాయి నుంచి టోకియోకు సరాసరి కలకత్తా, బ్యాంగ్‌కాక్, హాంగ్‌కాంగ్ నగరాల మీదుగా కొత్త విమానమార్గాన్ని వచ్చే సంవత్సరం మధ్యనుంచి నడిపేనిమిత్తం ఎయిర్ ఇండియా ఇంటర్ నేషనల్‌వారు ఒక ప్రణాళికను రూపొందించారని విమానయాన వర్గాలవారు నేడిచ్చట నుడివారు.

ఈ కొత్త విమానమార్గం లండన్‌నుంచి బొంబాయి వెళ్ళే విమాన సర్వీసును కూడా కలుపుకొని పోతుంది. కొంతకాలం తరువాత నేరుగా లండన్‌నుంచి బొంబాయి మీదుగా టోకియోకు విమాన సర్వీసు నడుపబడుతుందట ఎయిర్ ఇండియా ఇంటర్‌నేషనల్ ఉద్యోగులు కొత్త విమానమార్గాన్ని పరిశీలించే నిమిత్తం వచ్చేనెలలో దూరప్రాచ్య దేశాలకు వెళతారు.

ఈ కొత్త విమాన సర్వీసులో ఉపయోగించే నిమిత్తం అమెరికానుంచి కొత్తరకం విమానాన్ని బొంబాయికి తెప్పిస్తున్నారట. ప్రస్తుతం ఇండియానుంచి థాయిలెండ్, మలయా దేశాలకు మాత్రమే విమాన సర్వీసు నడుస్తున్నది.

22 వ తేదీన స్టేట్స్ కౌన్సిల్ దేశంలో నిరుద్యోగ సమస్యపై చర్చను సాగిస్తుంది.

### జాడ తెలియని రాయబారి సతి

#### స్విట్జర్లెండ్‌నుంచి నిర్గమనం

జెనీవా, సెప్టెంబర్ 17—గత శుక్రవారం నుంచి అజాపజా తెలియకుండాపోయిన బ్రిటిష్ రాయబారి సతి మెలిండా మెక్లీన్ స్విట్జర్లాండ్ నుంచి వెళ్ళిపోయిఉండేనని జెనీవాలోని పోలీసు శాఖాధికారి మిస్టర్ చార్లెస్ నెకాట్ నేటిరాత్రి అన్నారు.

భర్తతోపాటు జాడ తెలియకుండా పోయిం దనుకొన్న ఈమె జెనీవా నుంచి కారులో లాసేన్‌కు వెళ్ళి ఒక మోటారు గారేజీలో తన కారును అట్టేపెట్టి ఆ కారు కోసం ఎనిమిది రోజులలో వస్తానని చెప్పి వెళ్ళిందట.

(6 వ కాలం తరువాయి)

ఆంధ్ర ప్రజాసోషలిస్టుపార్టీ కార్యవర్గం, తీర్మానించి వున్నందున శ్రీ సంజీవరెడ్డి - శ్రీ ప్రకాశంగారి సమాలోచనలు జయప్రదం కాగలవన్న ఆశాభావం కాంగ్రెసు హైకమాండుకు కలదట కూడా.

శ్రీ ప్రకాశం-శ్రీ సంజీవరెడ్డిగార్ల సమాలోచనల ఫలితాలను పరిశీలించడానికిగాను కాంగ్రెసు పార్లమెంటరీబోర్డు రేపు సమావేశమౌతున్నది.

## కర్నూలులో రాజధాని ఏర్పాట్లు సంపూర్తి - రెవిన్యూమంత్రి పరిశీలన

కర్నూలు, సెప్టెంబర్ 19—

ఆంధ్రరాజధాని స్థాపనకు కర్నూలులో చేయబడిన ఏర్పాట్లను నేడు మద్రాసు రెవిన్యూ మంత్రి శ్రీ మాణిక్యవేలు నాయకర్ పరిశీలించారు. రాష్ట్రావతరణ పిమ్మట రెండు మాసాలలోగా కర్నూలు పట్టణం సర్వాంగశోభిత రాజధాని కాగలదనే ఆశాభావం వెల్లడించారు.

శ్రీ మాణిక్యవేలు నాయకర్ గతరాత్రి యిచ్చటకు వచ్చి నేటి ఉదయం స్పెషల్ కలెక్టరు శ్రీ నరసింహం, జిల్లా కలెక్టరు శ్రీ పి. వి. మాధవరావుగార్లతో కలిసి రాజధాని ఏర్పాట్ల సందర్భంలో పనులు జరుగుతున్న ప్రదేశాలనన్నిటినీ సందర్శించారు.

ఆంధ్రరాజభవనం పనులవైపులా మంత్రిని శ్రీ సి. నరసింహాగారు త్రిప్పి చూపుతూ గిండీలోని రాజభవనంలోగల సౌకర్యాలన్నీ కొంత చిన్నదైనను ఈ రాజభవనంలో ఏర్పాటుచేయబడుతున్నవని చెప్పారు మధ్యమధ్య వర్షాలవల్ల ఆటంకం కలిగినా పని నిర్విరామంగా సాగుతున్నదనీ, ఈ నెల 28 వ తేదీ నాటికి రాజభవన్ పూర్తిగా వాసయోగ్యం కాగలదనీ మరమ్మతు పనులను, అజమాయిషీ చేస్తున్న సి. డబ్ల్యు. డి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్రీ మాధవన్ తెలిపారు.

రాజభవన్‌లో పనిచేస్తున్న కార్మికులను చూచిన పిమ్మట ఈపని తుంగభద్ర ప్రాజెక్టు పనితో సమానంగా వున్నదని మంత్రి పోల్చారు.

కొద్దిగా చిల్లరమల్లర పనులను మినహాయిస్తే, గుడారాలు వేయడం పూర్తిఅయి ఉపయోగానికి సిద్ధం చేయబడినాయని శ్రీ నరసింహాగారు మంత్రికి నివేదించారు. 40 వ్యాగెన్లనిండుగా కుర్చీలు, బల్లలు వగైరా సామాను గుత్తికి చేరిందనీ, అది 120 లారీలలో కర్నూలుకు తరలించబడిందనీ. ఈ నెల 23 వ తేదీని మరో 40 లారీల సామాను రిక్విజిషను రాగలవని భావిస్తున్నామనీ తెలిపారు.

తర్వాత వారు సెక్రటేరియట్ భవనం వద్దకు వెళ్ళినపుడు అప్పట వున్న హుజూర్ జెయిలును తాలూకా సబ్‌జెయిలుకు మార్చడానికి ఉత్తరువు చేయబడిందనీ, హుజూర్ జెయిల్‌లోని గదులుకూడా చిన్న చిన్న కార్యాలయాలకు ఉపయోగింపబడగలవనీ తెలిపారు.

తర్వాత 'ఆంధ్ర ప్రభ' విలేకరి ఇంటర్వ్యూ చేయగా, కర్నూలులో నీటి సప్లయి, శీతోష్ణస్థితి విజయవాడకంటె, కడపకంటె చాలా అనుకూలంగా వున్నాయనీ, పట్టణం చూడకముందు కర్నూలు రాజధానికి తగదని తాము అనుకున్నప్పటికీ చూచిన తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నామనీ మంత్రి తెలిపారు, ఒక్క విశాఖపట్నం మినహా ఆంధ్రదేశంలో మరేపట్టణం కూడా రాజధానికి కర్నూలుకంటె మంచిది లేదన్నారు.

రాజధానికి అవుసరమైన ఏర్పాట్లు చాలా త్వరితంగా, అద్భుతంగాపూర్తిచేయబడినాయనీ ఆంధ్రరాష్ట్రం ఏర్పడినపిమ్మట రెండు మాసాలలోగా రాజధానికి అవసరమైన అన్ని హంగులు ఏర్పడగలవనీ, ఈ పనులకు శ్రీ నరసింహాంగారిని నియమించడం చాలా సముచితంగా వుందనీ, మరొకరెవ్వరూకూడా ఇంత స్వల్పకాలంలో అన్ని సౌకర్యాలు సమకూర్చి ఈ పనులు పూర్తిచేయగలిగి వుండేవారుకారనీ అన్నారు.

ఇతర ప్రజాస్వామికపక్షాల సహాయంతో ఆంధ్రలో కాంగ్రెసు మంత్రివర్గం ఏర్పడగలదనే విశ్వాసాన్ని మంత్రి వెలిబుచ్చారు.

ఇంతవరకు కర్నూలును చూడని ఆంధ్ర శాసనసభ్యు లందరు పట్టణాన్ని చూచిన పిమ్మట రాజధానిని కర్నూలునుంచి మార్చడమంటూ జరగదనీ, పైగా పరిపాలనా వ్యవహారాలలో సభ్యులు లీనమైనకొద్దీ రాజధానిని మార్చాలనే అభిప్రాయం క్రమేపీ బలహీనమై అంతరించిపోగలదనీ, రాష్ట్రాభివృద్ధికి తగు సూచనలు చేయడానికి పూనుకోగలరనీ మంత్రి పేర్కొన్నారు.

## ఆంధ్రరాష్ట్రం ఏర్పడినా ఆహార మండలాలలో మార్పేమీ వుండబోదట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19-చెన్నరాష్ట్రంలో ఇపుడున్న ఆహార మండలాలు ఆంధ్రరాష్ట్రం నిర్మించబడిన తరువాత కూడా ఇదేవిధంగా వుండగలవు కనుక ఆంధ్రరాష్ట్ర నిర్మాణంవల్ల శేషించిన చెన్నరాష్ట్రానికి స్వేచ్ఛగా ఆహార పదార్థాల రవాణాకు ఎంతమాత్రం ప్రతిబంధకం ఏర్పడబోదని మద్రాసు ప్రభుత్వానికి ఇండియా ప్రభుత్వం సమాధానం పంపినట్టు తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో ఇంతవరకు చెన్నపురికి పరిసర ప్రాంతాలకు ఆహార పదార్థాలను విశేషంగా సరఫరాచేస్తున్న జిల్లాలు ఆంధ్రలోనివి కనుక అవి విడిపోగలవు కనుక శేషించిన చెన్నరాష్ట్రానికి తరుగురాగల ఆహారపదార్థాల సరఫరాకు తగు చర్యలు తీసుకొనవలసిందిగా ఇండియా ప్రభుత్వాన్ని మద్రాసు ప్రభుత్వం కోరినసంగతి పాఠకులకు విదితమే.

ఇందుకు పైన పేర్కొన్న విధంగా ఇండియా ప్రభుత్వం వివాబుపంపినట్లు తెలుస్తున్నది.

ఆంధ్రప్రభ
సచిత్ర వార పత్రిక
23-9-53 సంచిక — 64 పేజీలు వెల 0-4-0

ఇందులో

ఏరు సాగింది (కథ)—శ్రీ చల్లగాలి మంగరాజు
ఏమమ్మా ఇదా నీ కథ!—
శ్రీ ఆదుర్తి నరసింహమూర్తి
అణాకాసు (కథ)—కృష్ణచందర్
రాధ (చిత్రప్రభ) సినీతార శ్రీమతి పి. భానుమతి
అద్దాలు, పెరటితోట (ప్రమదావనం)

ఇంకా తెలుపు - నలుపు, సీరియల్, పిల్లలకు కథలు, మనవారసత్వం, పెద్దలకు చిత్రాలు, "చిత్రప్రభ" వగైరా.

## మనసీమ

ఎడిటర్:
నివర్తి వెంకట సుబ్బయ్య బి.ఏ.,
రాయలసీమ అభివృద్ధికై
కృషిచేయు వార పత్రిక
ప్రతి శనివారము వెలువడును
12 పేజీలు వెల 2 అణాలు
మొదటి సంచిక నేడే వెలువడింది
మీ కాపీలను ముందుగానే బుక్ చేసుకొండి
ఏజెన్సీ మొదలైన వివరాలకు:
మనసీమ — కర్నూలు

దీర్ఘకాలంగా కడుపు నొప్పులచే బాధపడు వారికికూడా గ్యారంటీగా కుదర్చబడును

## గ్యాస్ట్రినో

సోడా ఉప్పు వాడువారికి, సంవత్సరముల నుండి కడుపు నొప్పులచే బాధపడువారికి, మలబద్ధకము, అజీర్ణ వ్యాధులు కలవారికి యీ గ్యాస్ట్రినో కల్పతరువు వంటిది.
ధర: 16 ఔన్సుల బాటిల్ రు 10/-
8 ఔన్సుల బాటిల్ రు 8/-
స్టాకిస్టులు, ఏజంట్లు కావలెను.
డా॥ ఎస్. మదార్స్ మెడికల్ హోం, బారకాసు - నెల్లూరు.

## కావలెను

మా ఇన్‌కాన్ డిసెంట్ గాస్ మాంటిల్సు "చమక్" అమ్ముటకు ఇండియా అంతటను, ఏజంట్లు స్టాకిస్టులు కావలెను. ఆకర్షణీయమైన ప్లాస్టిక్ ప్యాకింగు వివరములకు: పో. బా. నం. 1821, బొంబాయి-1.

హిందీనోట్సులు - సగం ధరలకు
పాత సిలబస్ ప్రకారం ఫిబ్రవరి పరీక్ష వ్రాయువారికి "మధ్యమాగైడ్" రూపాయి "విశారదగైడ్" వరదాలు వి. పి. లు కోరుటతో పోస్టేజి అధికము
'సాహిత్యరత్న' కే. సుబ్బారావు, కాకినాడ

పుస్తకములు
మునసబు పరీక్ష అండ్ కరణం పరీక్ష సర్వే, సమూనాలు కావలసినవారు ఈ దిగువనామాకే వ్రాయవలెను. మా ఆర్డర్ బాలేమర్తి వ్రాయకూడదు. బాలేమర్తి వెంకటప్పయ్య, S/O లేటు లక్ష్మీనరసింహం, గుంటూరు-అరండల్ పేటపోస్టు.


## దక్షిణ రైల్వే
## నోటీసు

20-9-1953 నుండి బెజవాడ, కర్నూలు టౌన్ మధ్య రెండు వైపులనుండి త్వరగా నడచు ఒక క్రొత్త ట్రెయిను ఏర్పాటుచేయబడును. ఇది గుంటూరు, నరసరావు పేట, వినుకొండ, కంభం, దిగువ మెట్ట నంద్యాల, ... ద్రోణాచలం - కర్నూలు టౌన్ సెక్షన్ మీది స్టేషన్లవద్దను ఆగును.

2. కర్నూలు టౌనుకు, బండి బెజవాడ నుండి రా. 9 గం. లకు బయలుదేరును. ఇది హౌరానుండి పోవు మద్రాసు మెయిలుకు కనెక్షన్ కలిగియుండును. ఈ బండి కర్నూలు టౌనుకు మరునాడు ఉ. 8-14 గం లకు చేరును. కర్నూలు టౌన్‌నుండి బండి సా. 6-10 గం, లకు బయలుదేరి బెజవాడ మరునాడు ఉ. 5-23 గం. కు చేరును. ఇది మద్రాసునుండి పోవు హౌరా మెయిలుకు కనెక్షన్ కలిగియుండును.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు
మద్రాసు, 17-9-53.

## గ్రామవైద్య ట్రెయినింగు

తొమ్మిదవ బట్టా గ్రామవైద్య ట్రెయినింగు కోర్సు ప్రత్యేకంగా, 20-10-1953 నుండి ప్రారంభించుటకు ఏర్పాటు చేయబడినది. ప్రాస్పెక్టస్, దరఖాస్తులు మద్రాసు 10, ఇండి జెనీస్ మెడిసన్ ఆనరరీ డైరెక్టర్ ఆఫీసులో వచ్చును చేయబడును. చేరదలచిన అభ్యర్థులు దరఖాస్తు ఫారముకు, ప్రాస్పెక్టసుకు, బాటి ఖరీదు క్రింద నిర్ణీత రుసుము మొదిమిది అణాలు గవర్నమెంటు ట్రెజరీలో "XXVII - మెడికల్ ఏ. మెడికల్ కాలేజెస్ అండ్ స్కూల్సు - రుసుములు" హెడ్ క్రింద చెల్లించి సదరు చలాను మరవరిచి దరఖాస్తుమీద, మద్రాసు 10, ఇండి జెనీస్ మెడిసన్ ఆనరరీ డైరెక్టరునుండి పొందవచ్చును. ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా దరఖాస్తులు పంపవలెను. దరఖాస్తు ఫారములు తీసుకొనుటకు ఆఖరు తేదీ 30-9-53.

మద్రాసు - 10, ఆనరరీ డైరెక్టర్,
18-9-53. ఇండి జెనీస్ మెడిసన్.


## సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

రీకండిషన్ చేయబడిన టీవులు బాగా పనిచేస్తున్నవి. జి. ఎం. లాల్, 236, టి హెచ్. రోడ్డు, మద్రాసు-21 వద్ద దొరకును.

ఇంగ్లీష్ వాటర్ పిల్టర్లు పరిశుభ్రముగా నీళ్లను వడపోయును. డిస్పెన్సరీలకు, హోటళ్ళకు, యింటి ఉపయోగమునకు సరిపోవు సైజులలో దొరుకును. జి. కరీంభాయ్ అండ్ బ్రదర్సు, మద్రాసు - 3.

కావలెను

అమ్మకములు వృద్ధిపరచుటకు రీజియనల్ మేనేజరు ఉద్యోగమునకు ఏ వయసులోనైన స్త్రీ పురుషులనుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. రు 250/-లున్నూ, ఆఫీసు అడెటి. ఏ హల్తేవీ. కమిషన్ వగైరా యివ్వబడును. వివరములకు వ్రాయండి.
G. P. O. Box No. 2546
Calcutta



# ఆంధ్రప్రభ

1953 సెప్టెంబర్ 20, ఆదివారం


## "వైపరీత్యం"

దక్షిణాఫ్రికా భారతీయులపట్ల మలాన్ ప్రభుత్వం అవలంబిస్తున్న జాతి విభేద సమస్య ఇప్పటికి ఆరేడు సంవత్సరాల నుంచి మిత్రరాజ్యసమితి సమక్షంలో అపరిష్కృతంగా నానుతూనే వుంది.

ఈ సమస్య చర్చకు రావడమే తడవుగా దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రతినిధి లేచి "ఇది మా గృహచ్ఛిద్రం. మా దేశానికి మాత్రమే సంబంధించిన ఆంతరంగిక వ్యవహారం. దీనిలో మిత్రరాజ్య సమితి జోక్యం కలిగించుకోరాదు" అని ఆక్షేపించడం, సమితి సభ్యులు అత్యధిక సంఖ్యాకులుగా ఆ ఆక్షేపణను తోసివేయడం ఇప్పటికి సుమారు ఆరు దఫాలు జరిగింది.

మొన్నటి దినం మిత్ర సమితి సర్వసభ్య సమావేశంలో ఈ సమస్య తిరిగి ప్రవేశ పెట్టబడినప్పుడు దక్షిణాఫ్రికా ప్రభుత్వ ప్రతినిధి పాడిన పాటనే తిరిగి పాడగా, 45 గురు అనుకూలురతో ఒకేఒక దక్షిణాఫ్రికా ప్రతినిధి ప్రాతికూల్యంతో ప్రతిపాదన మరొకమారు నెగ్గడం సంభవించింది.

దక్షిణాఫ్రికా భారతీయ సమస్యను మిత్ర సమితి చర్చించడాన్ని ఆక్షేపిస్తూ దక్షిణాఫ్రికా ప్రతినిధి మిస్టర్ జూస్టే ఇంతకంటె "వైపరీత్యం" మరి వుండబోదన్నారు.

ఒక జాతి వేరొక జాతిని పీడించడంగాని, వర్ణవిభేదాన్ని పాటించడంగాని, అసంఖ్యాక ప్రజలకు పౌర హక్కులను నిరాకరించడంగాని, వంటి రంగు తెలుపు కానంత మాత్రాన శ్వేతేతర ప్రజలను తమకంటె హీనులుగా పరిగణించడంగాని మిస్టర్ జూస్టేకు విపరీతంగా తోచలేదు.

రైళ్లలో, హోటళ్లలో, తోటలలో, పాఠశాలలలో శ్వేతేతరులకు తమతో సమాన హక్కులను నిరాకరించడమేమి, రంగు జాతులవారికి కొన్ని పేటలను, వీధులను ప్రత్యేకించడమేమి దక్షిణాఫ్రికా ప్రతినిధికి విపరీతంగా తోచలేదు.

మలాన్ ప్రభుత్వం కొత్తగా అమలు జరుప సంకల్పించిన "ఇమిగ్రెంట్స్ రెగ్యులేషన్ సవరణ బిల్లు" కింద దక్షిణాఫ్రికాలోని భారతీయులు ఇండియా నుంచి తమ ఆలు బిడ్డలను రప్పించుకోడాన్ని నిషేధించడం బుద్ధిమంతుడైన మిస్టర్ జూస్టేకు వైపరీత్య మనిపించలేదు.

పై నుదహరించిన శాసనం వల్ల తల్లి బిడ్డలు వేరుకాగల పరిస్థితులు ఏర్పడక తప్పవు. 1953 ఫిబ్రవరి 10 వ తేది అనంతరం దక్షిణాఫ్రికా భారతీయులలో జరిగిన వివాహాలకు చెందిన భార్యలుగాని, వారి సంతానంగాని దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టరాదని నిషేధించడం చేత దాదాపు వెయ్యి మంది భారత మహిళలకూ వారి భర్తలకూ ఎడబాటు కలిగింది. ఏ క్షణమైనా ప్రభుత్వం తమ్ము దేశం నుంచి బహిష్కరించ వచ్చుననే భయసందేహాలతో వీరు దిగులు చెందివున్నారు.

దక్షిణాఫ్రికాలోని భారతీయులు స్వేచ్ఛగా ఇతర దేశాలకు ప్రయాణం చెయ్యడానికి వీలు లేదు. ఎక్కడికి కదిలినా అనేకమైన ప్రశ్నలకు వారు సమాధానాలు చెప్పాలి. అంతేకాదు, సమాధాన పత్రాలను సమర్పించు కోడంతోపాటు తమ కుటుంబాలతో సహా హాజరై ఫోటో లెత్తించుకొని వాటికి ముదుపులు కూడా చెల్లించుకోవాలి.

పెండ్లాడిన భార్యలను తమ దేశానికి పిలుపించుకోరాదన్న నిషేధం దక్షిణాఫ్రికాలో ఒక్క భారతీయులపైనే తప్ప మరెక్కడ గానీ, ఏ జాతిపై విధించబడ లేదు.

అయినప్పటికీ దక్షిణాఫ్రికా ప్రతినిధి మిస్టర్ జూస్టే మహాశయునికి తన ప్రభుత్వం చేసిన శాసనం సహజంగా, సత్యంగా, సమంజసంగా కనుపిస్తున్నదే గాని ఏంతమాత్రం విపరీతంగా తోచడంలేదు.

దక్షిణాఫ్రికాలోని అడవులను నరికి, నగరాలను నిర్మించి, పొలాలను సాగుచేసి, పంటలను పండించి, పరిశ్రమలను బాగుచేసి, దేశాన్ని సుభిక్షంగా, సుసంపన్నంగా చెయ్యడానికి ఒకనాడు కావలసి వచ్చిన భారతీయులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి నేడు వెగటు కావడం మిస్టర్ జూస్టేకు విపరీతంగా తట్టలేదు.

నాగరికత పేర, సభ్యత పేర దక్షిణాఫ్రికా ప్రభుత్వం జరిపే దురాగతాలను మిత్రరాజ్య సమితి పరిశీలన చెయ్యబూనడం ఒక్కటే ఆ ప్రభుత్వానికి దాని ప్రతినిధికి విపరీతంగా కానవస్తున్నది.

ఇంతకు మించిన వైపరీత్యం ఇంకొకటి వుండగలదా?

## స్త్రీల సేవింగ్స్ ఉద్యమం

### ఆంధ్ర రాష్ట్రంలో ప్రచార కేంద్రాల ఏర్పాటు

విజయవాడ, సెప్టెంబర్ 15:—ఆంధ్ర రాష్ట్ర స్త్రీల సేవింగ్స్ సలహా సంఘసమావేశం నిన్న విజయవాడ భారత మహిళా మండలిలో జరిగింది. అఖిలభారత స్త్రీల సేవింగ్స్ ఆంధ్రశాఖ అధ్యక్షురాలు శ్రీమతి భారతీదేవి రంగాగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

రాష్ట్రంలోని పలుప్రాంతాలనుంచి సలహా సంఘసభ్యులు హాజరైనారు.

శ్రీమతి భారతీదేవి రంగాగారికి విజయవాడ రైల్వేస్టేషన్‌లో రాష్ట్ర సలహా సంఘ కార్యదర్శిని శ్రీమతి ఆర్ సి. హెచ్. మనోహరంగారు, అసిస్టెంట్ నేషనల్ సేవింగ్సు ఆఫీసర్ శ్రీ కె. బి. పట్నాయక్‌గారు, జిల్లా సేవింగ్స్ ఆర్గనైజరు శ్రీ బి. శేషవరావుగారు, తదితర ప్రముఖులు స్వాగతమిచ్చారు.

సమావేశంలో శ్రీమతి సానకం కమలమ్మ శ్రీమతి కొండా పార్వతీదేవి, శ్రీమతి మూల్పూరు చుక్కమ్మ, శ్రీమతి బత్తుల కామాక్షమ్మగార్లు మహిళా మండలి కార్యదర్శిని శ్రీమతి కె. కోమలం, సహాయ కార్యదర్శిని శ్రీమతి కోడూరు సీతామణి, శ్రీమతి బి. శేషమ్మ, శ్రీమతి వసుంధరాదేవి శ్రీమతి యస్. అన్నపూర్ణ, శ్రీమతి ఎ. మాలతీదేవిగార్లు కూడా సమావేశంలో పాల్గొని, స్త్రీల సేవింగ్సు ప్రణాళికను గురించి సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశం ప్రారంభంలో కార్యదర్శిని శ్రీమతి ఆర్. సి. హెచ్. మనోహరంగారు సమావేశ ఉద్దేశ్యాన్ని సభ్యురాండ్రకు తెలియ పరుస్తూ ఆంధ్రరాష్ట్రంలో స్త్రీల సేవింగ్సు ఉద్యమ వ్యాప్తికొరకు ప్రతిఒక్కరూ అచంచలమైన కార్యదీక్షతో పనిచేయవలసినదిగా ఉపన్యసించారు.

శ్రీమతి భారతీ దేవి రంగాగారు ఇలా చెప్పారు.

"దేశపురోభివృద్ధి ప్రణాళికలకు అవసరమయ్యే ధనాన్ని ప్రభుత్వానికి సేకరించి పెట్టడం దేశసేవా కార్యకలాపాలలో అతి ముఖ్యమైనది. మనదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించిందేగాని. యింకా ఆర్థిక స్వాతంత్ర్యం లభించలేదు. ఆదికాహారోత్పత్తి పారిశ్రామిక పురోభివృద్ధి సక్రమంగా నిండుగా జరిగితేనేతప్ప దేశాభివృద్ధి చేకూరదు. మాగాణి ప్రాజెక్టులు వివిధ వాణిజ్య వ్యాపారాభివృద్ధి. జనసామాన్యపు ఆర్థిక జీవనోపాధి సాధించబడాలంటే యింకా ఎన్నో అభివృద్ధి కార్యాలను మనము నెరవేర్చుకోవలసి వున్నది. ఈ కార్యభారము సంతటినీ ఒక్క ప్రభుత్వము వహించుట దుర్లభము ఇందుకు ముఖ్యంగా ప్రతిఒక్కరూ పూనికతో నిర్వహించవలసిన విషయాలు అనేకమున్నవి స్త్రీలు సహజముగా "పొదుపుతనము" కలవారు కూడబెట్టుట యనునది స్త్రీల మనస్తత్వము. అట్లా పొదుపు చేసి కూడబెట్టే ధనాన్ని జాతీయ కార్యక్రమ నిర్వహణకు సేవింగ్సు సర్టిఫికేట్లు కొనుటద్వారా ప్రభుత్వమునకు తోడ్పడుట ఎంతో ఉపయోగకరమేగాక, పంచవర్ష ప్రణాళిక అమలు జరిపించు కొనుటలో స్త్రీలు తమ పాత్రను తాము సరిగా నిర్వహించినట్లగును."

సేవింగ్సువలన కలుగు లాభములను మహిళా కార్యకర్తలు ఏవిధముగా మహిళలలో ప్రచారము చేయవలసియున్నదో ఆవద్దతులనుకూడ శ్రీమతి భారతీదేవి రంగాగారు వివరించినారు.

ఆంధ్రరాష్ట్రములో ఈ ఉద్యమ వ్యాప్తికి

(మిగతా 8 వ పేజీలో)

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 19— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,72,842-0-5 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

ఉస్మానియా కళాశాల (కర్నూలు) విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు 1,080-5-6

అనకాపల్లి మునిసిపల్ హైస్కూలు విద్యార్థుల వసూళ్లు 608-0-0

ఇందులో:— ఉపాధ్యాయుల ద్వారా వసూలైన 135-8-0 రూపాయలలోను శ్రీయుతులు టి. వాసుదేవరావు (హెడ్మాష్టరు) 15-0-0, సి. హెచ్. మాధవరావు 10-0-0, బి.వి అప్పలనరసింహం 11-0-0, కె. వి. సుబ్బారావు 5-0-0, కె వి. నరసింహశాస్త్రి 6-0-0, మాదేటి సాంబమూర్తి 5-0-0, ఎల్. కృష్ణమూర్తి 5-0-0, స్కూలులో విద్యార్థుల ద్వారా వసూలుచేసిన వసూళ్లు 70-12-0. "ఆంధ్రశ్రీ", "వరద" అను నాటకములను ప్రదర్శించి వసూలుచేసిన వసూళ్లు, అర్చులుపోను 401-12-0. శ్రీ పరశురామ పాల్కాలు అండ్ కంపెనీవారు 11-0-0, శ్రీయుతులు గ్రంధి రామమూర్తిశ్రేష్ఠి 10-0-0, డాక్టర్ బి. హయగ్రీవరావు 5-0-0. శ్రీమతి బి. చలవమ్మ 5-0-0, శ్రీయుతులు డాక్టర్ పి. రామమూర్తి 5-0-0. పి. రామదాసు 5-0-0, టి. ఆర్. ఎం. సుబ్బరాజు 5-0-0, టి. సీతారామశ్రేష్ఠి 5-0-0, డాక్టర్ కె. సుబ్బరాజు 5-0-0, బి. హెచ్. దేముళ్ల 5-0-0, టి. అప్పారావు 5-0-0, కె. గోవిందరావు 5-0-0, పి. ఆర్. హంపహర 5-0-0, కె. చినవీరన్న అండ్ సన్సు 5-0-0, టి చెంచయ్య 5-0-0, ఎస్. ఏ. రహమాన్ 5-0-0, ఎన్. వి. మోహనరావు 5-0-0 చేరివున్నవి.

కర్నూలుజిల్లా కోయిలకుంట్ల పట్టణం గోదావరి వరద బాధితుల సహాయ సంఘం వసూళ్లు 350-0-0

ఇందులో: కోయిలకుంట్లబోర్డుహైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు విద్యార్థి లీడర్ ద్వారా 171-0-0, కోయిలకుంట్ల తాలూకా ఆఫీసు రెవిన్యూ స్టాఫ్ 30-0-0, గవర్నమెంటు ఖాదీ సెంటర్ స్టాఫ్ 17-0-0, ప్రాథమికోపాధ్యాయ కేంద్రం, కోయిలకుంట్ల 15-0-0, శ్రీ బి. వి. సుబ్బారెడ్డి, ప్లీడరు 10-0-0, శ్రీ పి. రామనాథశాస్త్రి ప్లీడరు 10-0-0 శ్రీ యం. యస్. రాఘవాచార్యులు 10-0-0, డాక్టర్ యం. రమాపతిరావు 5-0-0, శ్రీ బి. అంకిరెడ్డి, ఆంధ్రప్రభ విలేకరి 5-0-0, శ్రీ జె వెంకటరావు కో-ఆపరేటివ్ ఆడిటర్ 5-0-0, శ్రీమతి గుబ్బారామ లక్ష్మమ్మ 5-0-0, శ్రీ వి. వి. చెన్నారెడ్డి. ప్రొహిబిషన్ సబ్‌యిన్‌స్పెక్టర్ 5-0-0, కె అంకిరెడ్డి, ప్రెసిడెంటు పంచాయతీబోర్డు కోయిలకుంట్ల 5-0-0, డాక్టర్ బి. వి. రమణయ్య 5-0-0, జి ఆర్. బి. ప్రాన్‌కిలిన్ డిప్యూటీ పంచాయతీ ఆఫీసరు 5-0-0 చేరివున్నవి.

బేతవోలు మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు, బేతవోలు, గుడివాడ పోస్టు 300-0-0

ఇందులో:—శ్రీ కె ఆర్. కె పి. రంగారావు 20-0-0, శ్రీ జి. రామారావు 10-0-0, శ్రీ జి. ఆత్రి మహాముని 9-8-0, శ్రీ డి. గోపాల కృష్ణమూర్తి 5-0-0, శ్రీ టి. కామరాజు 5-0-0, శ్రీ కె. వెంకటశాస్త్రి 5-0-0, శ్రీ పి అనంతశాస్త్రి 5-0-0, శ్రీ పి. శ్రీమన్నారాయణ 5-0-0, శ్రీ వై గోపాలకృష్ణ 5-0-0, శ్రీ ఆర్.ఎల్.ఎన్. స్వామి 5-0-0, శ్రీ పి. వి. కృష్ణారావు 5-0-0, శ్రీ పి. బి. అప్పారావు అండ్ సుబ్రహ్మణ్యేశ్వరరావు 5-0-0, శ్రీ ఎం. ఆదినారాయణరెడ్డి 5-0-0, శ్రీ కె. శ్రీ హరిరావు 5-0-0, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇచ్చిన 5 రూపాయల లోపు విరాళాలు చేరివున్నవి.

ఒంగోలు రిటెయిల్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ 261

ఇందులో: శ్రీయుతులు తాతా వెంచు రామయ్య శెట్టి సన్సువారు 25-0-0, పొత్తూరి వరదరాజం25-0-0, గుర్రం వరదరాజం, సుబ్బరాయుడు గార్లు 25-0-0, వల్లిశెట్టి వెంకటనరసింహం 25-0-0, తుమ్మరగుంట వెంకటరంగం, హనుమంతరావు గార్లు 10-0-0, బియ్యపు కోటయ్య 10-0-0, బొమ్మిశెట్టి లక్ష్మయ్య 10-0-0, నల్లమల్లి శ్రీరంగనాయకులు 10-0-0, బియ్యపు శ్రీమన్నారాయణ 10-0-0, తాతా సుబ్బరాయుడు అండ్ కంపెనీవారు 10-0-0, బియ్యపు రామక్రిష్ణయ్య 10-0-0, కోడూరి పిచ్చయ్య అండ్ సన్సువారు 10-0-0, బియ్యపు వెంకయ్య 10-0-0, శ్రీ పాండురంగ వస్త్రాలయం ప్రొప్రయిటరు శ్రీ కూరపాటి సుబ్బారావు 10-0-0 బియ్యపు నమ్మాళ్వారు 10-0-0, చీమకుర్తి పిచ్చయ్య 10-0-0, యిలింద్ర విశ్వనాథం 10-0-0, కె. వి. అండ్ కో., ప్రొప్రయిటర్ ఎన్. వెంకటేశ్వర్లు 5-0-0. పామి సత్యనారాయణ 5-0-0, గుర్రం రోశయ్య 5-0-0, పొటుకూరి సుబ్బరాయుడు 5-0-0, పత్తి తిరువేంగడత్తాన్ 5-0-0, వేంకటేశ్వర వస్త్రాలయం ప్రొప్రయిటరు యిలింద్ర అప్పారావు 5-0-0 చేరివున్నవి.

శ్రీ గుంటూరు రాజా అండ్ పార్టీ (విజయవాడ) వసూళ్లు 211-0-0

ఇందులో:—శ్రీ గొన్నాబత్తుల అచ్చయ్య 11-0-0, శ్రీ ముదిలి అప్పలస్వామి 11-0-0, శ్రీ తిప్పాబత్తిన వెంకటస్వామి 8-0-0, శ్రీ ఆర్. నాగయ్య పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరు 5-0-0, శ్రీ వెలపూరి కోటయ్య 5-0-0, శ్రీ పడిపిన మరిడయ్య 5-0-0. శ్రీ దానురాజు అప్పలస్వామి 5-0-0, శ్రీ పోతిన రాములు పాత్రుడు 5-0-0, శ్రీ గర్రె గున్నయ్య 5-0-0, శ్రీ గుంటూరు రాజా 5-0-0, శ్రీ పోతిన తమ్మయ్య 5-0-0, శ్రీ రాయన అప్పలస్వామి 5-0-0, శ్రీ పోతినరాములు పాండ్రాని కనకయ్య 5-0-0, శ్రీ బెవర సన్యాసి అల్లాడి కుమారస్వామి 5-8-0, శ్రీ భాగవతుల వెంకటేశ్వరరావు 10-0-0, ఇతర చిల్లర వసూళ్ళు చేరివున్నవి.

రాజోలు తాలూకా దిండి గ్రామ రైతుసంఘం వసూళ్లు 120-0-0

కూరగాయల మార్కెటింగ్ కమిషన్ వర్తకులు అయినుగురి సమష్టి విరాళం బొంతల శ్రీ అవ్వారి కృష్ణయ్యగారిద్వారా 55-0-0

ప్రొద్దుటూరు గోదావరి వరద బాధితుల సంఘం వసూళ్లు 45-0-6

కాళహస్తి కో-ఆపరేటివ్ మిల్క్ సప్లయ్ సొసైటీ లిమిటెడ్, కాళహస్తి సెక్రటరీగారి ద్వారా సొసైటీ సిబ్బంది పాల సరఫరాదార్ల విరాళం 35-11-0

ఇందులో సొసైటీవారి విరాళం 16-0-0. పాల సరఫరాదార్ల విరాళం 15-11-0 చేరివున్నవి.

చీరాల హైవేస్ సెక్షన్ ఆఫీసర్, గుమాస్తాలు, మేస్త్రీలు, కూలీలు 35-0-0

ఇందులో సెక్షన్ గ్యాంగ్ కూలీలు ఇచ్చినది 18-4-0. గుమాస్తాలు, మేస్త్రీలు ఇచ్చినది 9-0-0, సెక్షన్ ఆఫీసర్ 6-4-0 చేరివున్నవి.

శ్రీ బి. వెంకటసుబ్బయ్యశెట్టి అండ్ బ్రదర్, మద్రాసు 25-0-0

శ్రీ సి. నంజాచెట్టి, పార్కటౌన్ మద్రాసు 25-0-0

ఆంధ్రక్రిష్టియన్ కళాశాల్ పెజ్జోనిపేట, విజయవాడ-2 వసూళ్ళు 20-0-0

శ్రీ కోదండరామ బాలభక్తసమాజం సీతన్నపేట, విజయవాడ కార్యదర్శి శ్రీ కె. సింహాచలం గారిద్వారా 17-13-9

శ్రీ కె. రామస్వామి, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్స్ ట్రెయినింగ్ స్కూలు మద్రాసు 15-0-0

డాక్టర్ చల్లా వెంకట్రామయ్య మద్రాసు 10-0-0

తెనాలి పట్టణ మహేంద్రసంఘం 10-0-0

రోహిణీ ప్రొడక్షన్ సిబ్బంది, మద్రాసు 11-12-9

బళ్లారి జిల్లా ఆలూరు హరిజన హాస్టల్ విద్యార్థులు 8-0-0

శ్రీ ఎ. ఎస్. జగన్నాధం పెల్లూరు పాపానాయుడుపేట, చిత్తూరు జిల్లా 5-0-0

శ్రీ ఎ. నారాయణమూర్తి సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్స్ ట్రెయినింగ్ స్కూల్ మద్రాసు 5-0-0

శ్రీ జి నారాయణప్ప సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్స్ ట్రెయినింగ్ స్కూలు మద్రాసు 5-0-0

శ్రీ చౌదరి సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్స్ ట్రెయినింగ్ స్కూలు మద్రాసు 5-0-0

మద్రాసు, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్స్ ట్రెయినింగ్ స్కూలుకు చెందిన శ్రీ కె. శేషమోహన్, శ్రీ టి రాజేశ్వరశాస్త్రి శ్రీ ఎమ్. ఆమ్మగంగార్లు 7-0-0

శ్రీమతి వి. ఉన్నమలై అమ్మాళ్ (శ్రీ వి. ఎల్లప్పచెట్టియార్ గారి భార్య) మద్రాసు 11-0-0

మద్రాసు కరుప్పన్నవీధిలోని కార్పొరేషన్ బాలుర పాఠశాల విద్యార్థుల వసూళ్లు 13-1-10

శ్రీ కె. వాసుదేవచెట్టి ఏజెంటు, "ఆంధ్రప్రభ" హిందూపూర్ 10-0-0

కుమారి సావిత్రిదేవి, పొన్నూరు 5-7-6

శ్రీ చేబ్రోలు సుబ్బారావు చినగంజాం 5-0-0

శ్రీ కె. వెంకట్రామన్ "ఆంధ్రప్రభ" ఏజెంటు మహబూబ్‌నగర్ 5-0-0

శ్రీ కోలకం మస్తాన్‌రావు, చెరుకువల్లి 5-0-0

రేపల్లె తాలూకా ఆన్లస్వరు బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు మొదటి దఫా 527-0-0

బాపట్లతాలూకా పొన్నూరు గ్రామ ప్రజలు పంచాయతీబోర్డు ప్రెసిడెంట్ శ్రీ ఎ. శేషగిరిరావుగారి ద్వారా 370-0-0

ఇందులో:—శ్రీ ఆలపాటి సుబ్బారాయుడు 75-0-0, శ్రీ ఆలపాటి రామస్వామి 75-0-0, శ్రీ చేబ్రోలు సీతారామయ్య 25-0-0, శ్రీ కొమ్మూరు వెంకట సుబ్బారావు 25-0-0, శ్రీ అమరా కృష్ణమూర్తి 25-0-0, శ్రీ కొమ్మూరు వెంకట నారాయణ, మరియు చేబ్రోలు వెంకటసుబ్బారావు 20-0-0, శ్రీ అదరాపురపు శేషగిరిరావు 20-0-0 శ్రీ రఘు మెడికల్ స్టోర్స్ 20-0-0 శ్రీ ఊటుకూరి నాగేంద్రం 10-0-0 శ్రీ తలశిల వీరయ్యచౌదరి 10-0-0 శ్రీ పినపాల రాఘవదాసు 10-0-0 శ్రీ కొత్తూరి రంగనాయకులు 10-0-0, శ్రీ గంటా సుబ్బారావు 5-0-0. శ్రీ యడ్లపల్లి యాకూబ్ సాహెబ్ 5-0-0, శ్రీ సబ్బినేని సీతారామయ్య 5-0-0, మహమ్మద్ ఖాజా సాహెబ్ 5-0-0. శ్రీ దాసరి వెంకటేశ్వర్లు 5-0-0 చేరివున్నవి.

సత్తెనపల్లి తాలూకా సిరిపురం బోర్డుహైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుల విరాళం 350-0-0

ఇందులో శ్రీ లక్ష్మీ నారాయణ షెల్లింగ్ అండ్ ఆయిల్‌మిల్ కంపెనీ 25-0-0, శ్రీ చెరుకూరు వెంకటేశ్వర్లు ప్రెసిడెంటు పంచాయతీబోర్డు సిరిపురం 20-0-0, శ్రీ పాలడుగు వీరరామచంద్రరావు 10-0-0, శ్రీ కడియాల పరశురామయ్య 10-0-0 శ్రీ కానుమాయపురెడ్డి 10-0-0 శ్రీ కంకణాల శివరామకృష్ణయ్య 10-0-0, శ్రీ మర్రిపూడి నరసింహస్వామి 10-0-0, శ్రీ ఆలూరి వెంకట్రామయ్య 10-0-0, శ్రీ వెలివోలు శివరామయ్య 10-0-0, శ్రీ పంచుమర్తి నారాయణ 10-0-0, శ్రీ సుంకర శివరామకృష్ణయ్య 10-0-0, శ్రీ వెల్నాటి సూర్యనారాయణ 5-0-0, శ్రీ సుంకర పున్నయ్య 5-0-0, శ్రీ నోవల్లి శేషగిరిరావు 5-0-0, శ్రీ గుగ్గిలం లక్ష్మీనారాయణ 5-0-0, శ్రీ దండ్లమూడి శివరామయ్య 5-0-0, శ్రీ కడియాల వెంకట్రావు 5-0-0, శ్రీ సుంకర రోశయ్య 5-0-0, శ్రీ పాలడుగు కోటయ్య 5-0-0, శ్రీ జంపని రాధాకృష్ణమూర్తి 5-0-0, శ్రీ ధనేకుల శేషయ్య, 5-0-0, శ్రీ సిరిపురం బోర్డుహైస్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు కలసి పాలడుగు గ్రామములో వసూలు చేసిన విరాళముల వివరములు: శ్రీ ఎస్. వి. కృష్ణమాచార్యులు 20-0-0, శ్రీ మన్నవ లక్ష్మయ్య (బదరు) 20-0-0, కాకమూరి రామస్వామి 15-0-0, శ్రీ మదమంచి పున్నయ్య 10-0-0 శ్రీ కంకిపాటి బాలస్వామి 5-0-0, శ్రీ బండ్లమూడి రామకోటయ్య 5-0-0 చేరివున్నవి.

కె. బి. హెచ్. స్కూలు ఇంటూరు, వయా (పొన్నూరు) విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్లు. 256-2-3

ఇందులో శ్రీ ఎన్. శివరామకృష్ణయ్య 15-0-0, శ్రీ జి. రామకోటయ్య 15-0-0, శ్రీ కె. రాజగోపాలం 15-0-0, శ్రీ పి. రంగనాయకులు 10-0-0, శ్రీ వై. శ్రీరాములు 10-0-0, శ్రీ పి రామకృష్ణయ్య 11-0-0, శ్రీ బి. రామలింగేశ్వరరావు 7-0-0, శ్రీ ఎం. వి. సుబ్బారావు 6-6-6, శ్రీ డి. శివరామప్రసాద్ 5-0-0, శ్రీ ఎం వి. రాజా వీరయ్య 5-0-0, శ్రీ ఎన్. నాగిరెడ్డిరావు 5-0-0, శ్రీ టి లక్ష్మిరెడ్డి 5-0-0, 6 వ ఫారమ్ విద్యార్థులు 41-11-0 5 వ ఫారమ్ విద్యార్థులు 27-5-0 4 వ ఫారమ్ విద్యార్థులు21-0-0, 3వ ఫారం ఎ విద్యార్థులు 15-6-3, 3-వఫారం బి విద్యార్థులు, 17-5-6, 2 ఫారం విద్యార్థులు 11-4-0, 1 వ ఫారం విద్యార్థులు 11-12-0 చేరివున్నవి

వి. బి. ఎన్. కాలేజీ నిడుబ్రోలు ఉపాధ్యాయులు, విద్యార్థుల వసూళ్ళు 247-10-3

ఇందులో:—శ్రీ కోనరాజు మల్లయ్య 5-0-0, శ్రీ పాములపాటి సుబ్బయ్య 5-0-0. శ్రీ ఎన్. నాగయ్య 10-0-0, శ్రీ ఎ సుబ్బు కృష్ణ 15-0-0, శ్రీ వల్లపోతు రామయ్య 5-0 0, శ్రీ కె. వి. సుబ్బారావు 5-0-0. శ్రీ ఎండ్లూరి గోపాలకృష్ణయ్య 5-0-0, శ్రీ పి. ఎ. ప్రసాదరావు 10-0-0, శ్రీ పాములపాటి దుర్గయ్య 5-0-0, శ్రీమతి కోనరాజు మాణిక్యమ్మ 5-0-0, శ్రీ పి. లక్ష్మీనారాయణ 10-0-0, శ్రీ కాట్రగడ్డ రాయుడమ్మ 5-0-0, శ్రీ వి. భుజంగయ్య 5-0-0, శ్రీ గట్టికొండ సుబ్బారావు 5-0-0, శ్రీ కాపూరి వెంకటప్పయ్య 5-0-0, శ్రీ మాకినేని వీరయ్య 5-0-0, శ్రీ జాగర్లమూడి పెదవీరయ్య 5-0-0. శ్రీ జాస్తి సాంబశివరావు 5-0-0, వి బి. ఎన్. కాలేజీ రెండవ సంవత్సరం హిస్టరీ విద్యార్థులు 10-8-0 వి. బి. ఎన్. కాలేజీ మొదటి సంవత్సరం హిస్టరీ విద్యార్థులు 14-8-0, చిల్లర వసూళ్ళు 99-10-3 చేరివున్నవి.

కర్నూలు గోదావరి వరద బాధితుల సహాయ సంఘం 209-8-0

తాడేపల్లిగూడెం బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్ళు 150-0-0

ఇందులో విద్యార్థుల వసూళ్ళు 122-4-9, విద్యార్థినుల వసూళ్ళు 27-11-3 చేరివున్నవి.

చిత్తూరు హైవేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ సిబ్బంది 105-0-0

ఇందులో శ్రీ ఎం. రామచంద్రరావు 5-0-0, శ్రీ డి. ఎ. విశ్వనాథం 5-0-0, శ్రీ కె. శ్రీనివాసులు 5-0-0, శ్రీ పి. రామకృష్ణరాజుగారు, శ్రీ వై. కృష్ణమూర్తిరావు 5-0-0, శ్రీ ఎస్. సత్యనారాయణ 5-0-0, శ్రీ టి. ఉమామహేశ్వరరావు 5-0-0, శ్రీ పి. ఆర్. నాగభూషణం 5-0-0, శ్రీ బి. శేషగిరిరావు 5-0-0, శ్రీ జి. సూర్యనారాయణ 5-0-0, శ్రీ పి. వెంకటేశ్వరరావు 5-0-0. చేరి వున్నవి.

శ్రీమతి దేవర్సు వెంకట సరస్వతి బాయమ్మ, కేరాఫ్ డి రామచంద్రరావు సైన్స్ అసిస్టెంట్, బోర్డు హైస్కూలు తోట్లవల్లూరు 100-0-0

రేపల్లె-పొన్నూరు బస్ ఓనర్స్ అసోసియేషన్ 116-0-0

ఇందులో:—శ్రీయుతులు రావిపూడి లక్ష్మీనరసింహారావు, ఆలపాటి సుబ్బారాయుడు, జమేదార్ ఖాదర్‌ఖాన్, కొడాలి ఆంజనేయులు, వల్లపోతు వెంకటకృష్ణారావు, కలూరి రామకృష్ణయ్య, మొల్లా హుస్సేన్ అహమ్మద్, నాగళ్ళ వెంకట్రామయ్య, ఘంటా వెంకటకృష్ణయ్య, హుస్సేన్ బీబీ గార్ల విరాళములు చేరి వున్నవి.

గవర్నమెంటు ఆస్పత్రి (ప్రొద్దుటూరు) సిబ్బంది 81-0-0

పట్టణ యువజన సంఘం (ద్రోణాచలం) వసూళ్లు 85-0-0

డిస్ట్రిక్టు ఫారెస్టు అండ్ ఫారెస్టు కన్సర్వేటర్స్ ఆఫీస్, బళ్ళారి, ఉద్యోగులు, సిబ్బంది 55-0-0

ఇందులో:—మిస్టర్ ఎఫ్. బి. కండర్స్ డిస్ట్రిక్టు ఫారెస్టు ఆఫీసర్ బళ్ళారి 15-0-0, బనగానపల్లి ఫారెస్టు రేంజి ఆఫీసర్ 5-0-0, ఫారెస్టు కన్సర్వేటర్స్ ఆఫీసు సిబ్బంది 16-0-0, జిల్లా ఫారెస్టు ఆఫీసర్ (బళ్లారి) సిబ్బంది రెండవ దఫా 19-0-0 చేరివున్నవి.

నెల్లూరు, నార్త్ డివిజన్ పుడ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు సిబ్బంది 33-0-0

శ్రీ దేశిరాజు సాంబశివరావు వరప్రసాదరావు, గుంటూరు 50-0-0

నేతాజీ క్రికెట్ క్లబ్ సభ్యులు గ్రీమ్స్ పేట, చిత్తూరు 30-0-0

లోయర్ భవాని కెనాల్ రిక్రియేషన్ క్లబ్బు 30-4-0

గుంటూరుజిల్లా పుగాకు ఉత్పత్తిదార్ల, జేరన్ కోల్ కన్సమర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, హెడ్ ఆఫీసు ఒంగోలు, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారా 75-0-0

శ్రీ పి వి. ఎల్. నరసింహారావు అచ్చంపేట సత్తెనపల్లి తాలూకా 5-0-0

శ్రీ పిల్లా సింహాద్రిరెడ్డి ధర్మపురం ఇచ్ఛాపురం తాలూకా శ్రీకాకుళంజిల్లా 160-0-0

పలాసా లోకోషెడ్డు సిబ్బంది. ఈస్టరన్ రైల్వే షెడ్ ఫోర్మన్ మిల్లర్ ద్వారా 126-8-0

కొవ్వూరు తాలూకా పెద్దవరం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ శ్రీ ఎం. వి. సత్యనారాయణ గారి ద్వారా 155-0-0

శ్రీరామ కమర్షియల్ సిండికేట్ రామచంద్రపురం, కార్యదర్శి శ్రీ ఆర్. నరసింహంగారిద్వారా 12-0-0

శ్రీ సి. హెచ్. సాంబశివరావు మెయిన్‌రోడ్, విజయనగరం 5-0-0

శ్రీ కె. వి. రామారావు, వి కె. గూడెం వయా, నెల్లిమర్ల 25-0-0

తోలేరు గ్రామస్తులనుంచి శ్రీ ఎస్. సుబ్బారావుగారి వసూళ్లు 25-0-0

శ్రీమతి కోనాల వీరమ్మ. కొడుకులూరు 10-0-0

రామచంద్రపురం, నారాయణగారి పాత్రుహోంసు అండ్ ప్రైస్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వసూళ్ళు ప్రిన్సిపాలుగారిద్వారా 12-0-0

చీక్కవోలు బోర్డు హైస్కూలు విద్యార్థులు. ఉపాధ్యాయుల వసూళ్లు హెడ్మాస్టర్ గారిద్వారా 180-0-0

శ్రీ వెంకటేశ్వర హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీస్కూలు వేములపల్లి, హెడ్మాస్టరుగారి ద్వారా, (వయా) ద్వారపూడి 7-1-0

కాకినాడ లేడీస్ రిక్రియేషన్ క్లబ్బు శ్రీమతి పి సీతామణిగారిద్వారా 75-0-0

ఇందులో: కుమారి వై. వి. నరసింహారావు 5-0-0, కుమారి ఎన్. సదాశివరావు 5-0-0, కుమారి ఆర్. లక్ష్మీపతి 5-0-0, శ్రీమతి ఎల్. రమణమ్మ 5-0-0, శ్రీమతి ఎమ్. మంగతాయారమ్మ 5-0-0 చేరివున్నవి.

విశాఖజిల్లా, నరసీపట్నం ఏజెన్సీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఏజెన్సీస్కూల్సు ఇన్‌స్పెక్టర్స్ శ్రీ కె. నరసింహమూర్తిగారి ద్వారా 50-0-0

నరసీపట్నం సబ్ ఆఫీస్ పోస్టల్ సిబ్బంది, బ్రాంచిఆఫీసుల సిబ్బంది, సబ్ పోస్టుమాస్టర్ ద్వారా 17-0-0

కదిరి, వేమన బోర్డు హైస్కూలు. భారత్ స్కౌట్ ట్రూప్ వసూళ్ళు హెడ్‌మాస్టర్‌గారి ద్వారా 45-8-0

ఆర్య వైశ్యసంఘం, కదిరి ప్రెసిడెంట్ ద్వారా 10-0-0

వీవర్స్ హిందూ ఎలిమెంటరీ పాఠశాల, పాలిపేట, గుంటూరు విద్యార్థులు 5-0-0

చేబ్రోలు ఎస్. ఎన్. హైస్కూలు విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ పార్లమెంటు స్పీకర్ ద్వారా 75-0-0

ఆంధ్ర స్టేట్ హ్యాండ్‌లూం కోఆపరేటివ్ సేల్స్ ఎంపోరియమ్, అరండల్ పేట. గుంటూరు 7-1-0

లక్ష్మిబ్ కేరాఫ్ ఎక్‌నమిక్ ఇన్‌వెస్టిగేటర్ గుంటూరు 10-0-0

గుంటూరుజిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది హెడ్‌గుమాస్తా ద్వారా 25-0-0

గవర్నమెంటు సెకండరీ ట్రెయినింగ్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ శ్రీ పాలకోడేటి లక్ష్మీపతిగారి ద్వారా గుంటూరు 20-2-0

శ్రీ ఆకెళ్ళ లక్ష్మీనరసింహం విజయవాడ 5-0-0

శ్రీమతి ఆకెళ్ళ వెంకటసుబ్బమ్మ విజయవాడ 5-0-0

అన్నపూర్ణ ఇంటలెక్చ్యుయల్ సొసైటీ, శ్రీ కొల్లా నరసింహారావుద్వారా కేరాఫ్ శ్రీ కోటగిరి మాధవరావు, గంపలగూడెం 45-2-0

ఏలూరు బ్రాంచి పోస్టుమెన్, లోయర్‌గ్రేడ్ స్టాఫ్ యూనియన్ కార్యదర్శి ద్వారా, ఏలూరు 25-0-0

పెదపాలెం బోర్డు హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హెడ్మాస్టర్ ద్వారా 18-12-0

శ్రీ దూపుగుంట్ల లక్ష్మయ్య పొగాకు కంపెనీ. సత్తెనపల్లి 15-0-0

గురజాల ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు మేనేజర్ ద్వారా 10-0-0

గురజాల బోర్డుహైస్కూలు విద్యార్థులు. ఉపాధ్యాయులు హెడ్మాస్టరుద్వారా 150-0-0

శ్రీ యన్. వెంకటేశ్వర్లు అండ్ సన్సు వసూళ్లు, అత్తిలి 10-0-0

శ్రీ సంబూరి లక్ష్మయ్య జనరల్ మర్చెంటు విజయవాడ 25-0-0

విజయవాడ పట్టణ మహేంద్ర మహాజనసంఘం విజయవాడ 20-0-0

శ్రీ కాజరామచంద్రరావు విజయవాడ 11-0-0

శ్రీ కొప్పల సుబ్బారావు మునిసిపల్ ఇంజనీరు విజయవాడ 10-0-0

శ్రీ అన్నవరపు సత్యనారాయణగారు కేరాఫ్ శ్రీ జి. వెంకటసుబ్బయ్య, విజయవాడ 10-0-0

శ్రీ కొల్లిపర నాగలింగందేవర సంగీతం మాస్టరు, గాంధీనగర్ చీరాల 5-0-0

శ్రీ యన్. యస్. పతి పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్, చీరాల 12-0-0

ఇండియన్ లీఫ్ టుబాకో డిపార్టుమెంటు కంపెనీ లిమిటెడ్ కార్మికుల విరాళాలు. శ్రీ సి. సత్యనారాయణద్వారా. చీరాల 100-0-0

ఇందులో:—శ్రీ [illegible] సత్యనారాయణ 10-0-0, శ్రీ వి. మునెయ్య 10-0-0, శ్రీ జి. సుబ్బయ్య 5-0-0, శ్రీ జె. నీలాంబరం 5-0-0, శ్రీ ఎ. కోటయ్య 5-0-0, శ్రీ డి. ఎరమయ్య 5-0-0, శ్రీ టి. హెచ్. వీరయ్య 5-0-0, శ్రీ కె. బుచ్చయ్య 5-0-0, ఇతర కార్మికుల విరాళం 5-0-0 చేరి వున్నవి.

శ్రీ మద్ది రామకృష్ణ, శ్రీసుదర్శనంగారి కుమారుడు, గుంటూరు 10-0-0

శ్రీ తెన్నారపు సూర్యరాజు స్టార్ సెలూన్ ప్రొప్రయిటరు మహారాణీపేట. విశాఖపట్నం 8-3-0

నర్వేశ్వలమ్, శ్రీ పి. చంద్రశేఖరయ్య ద్వారా నగిరి 34-4-0

నక్కిపట్టు గ్రామస్తులు, తిరుత్తని తాలూకా, పంచాయతీ బోర్డు వైస్‌ప్రెసిడెంటు శ్రీ యం. సుబ్రహ్మణ్యరాజుద్వారా 83-2-0

ఇందులో:—శ్రీ కె. వెంకటమునసామి నాయుడు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు 10-0-0, శ్రీ ఎం. బుచ్చిరెడ్డి, పుదుపట్టు 5-0-0, శ్రీ కె. ఎం. రంగసామి శెట్టి 5-0-0. నక్కిపట్టు గ్రామవాసుల దగ్గర వసూళ్లు 64-10-0 చేరి వున్నవి.

శ్రీ యస్. వీరాస్వామి పి డబ్లు. డి. ఆఫీసులో గుమాస్తా, గిద్దలూరు 5-0-0

జూనియర్ రెడ్‌క్రాస్ గ్రూపు, శ్రీ ఆర్. శ్రీనివాసమూర్తి ద్వారా, రామారావు ఎలిమెంటరీ స్కూలు. మదనపల్లె 11-12-0

శ్రీ శ్రీనివాస స్కూలువిద్యార్థులు, చిత్తూరు 6-4-0

శ్రీ జి. రెడ్డెయ్యనాయుడు లాండ్ లార్డు, రాయచోటి 20-0-0

శ్రీమతి పి. సుభద్రమ్మ, వుమన్ వెల్‌ఫేర్ ఫామిన్ రిలీఫ్‌పంపు సెంటర్, రాయచోటి 10-0-0

ఓం అసోసియేషన్ సభ్యులు శ్రీ టి స్వామిబాబు వసూళ్లు, బెంగుళూరు 261-13-0

కదిరి వి బి. హెచ్. స్కూలు 1 వ ఫారం విద్యార్థులు హెడ్మాస్టరు ద్వారా 8-5-0

లింగరాజు పల్లిగ్రామ రైతులనుంచి మన్నూరు గ్రామ యువజన సంఘం వసూళ్ళు ప్రెసిడెంటు శ్రీ వి. మునియ్య సెట్టి ద్వారా 20-0-0

టీచర్సు అసోసియేషన్ సెంటర్, కోసూరు 10-0-0

శ్రీ కోనగుంట నాయుడు రిలీవింగ్ క్లర్కు, ఈస్టరన్ రైల్వే. శ్రీ కాకుళంరోడ్డు 5-0-0

శ్రీ యన్. బాలసుబ్రహ్మణ్యం బి ఏ; బి ఎల్. ప్రాక్టీషనర్, నెల్లూరు 10-0-0

(మిగతా 8 వ పేజీలో)

ఆంధ్ర ప్రభ విశిష్ట వ్యాసానుబంధం

# విలియం జేమ్స్

## -"ప్రెగ్మాటిస్టు" తత్త్వవేత్త

"ప్రెగ్మాటిస్ట్" తత్త్వవేత్త విలియం జేమ్సును గురించి శ్రీ గోపీచంద్‌గారు వ్రాసిన వ్యాసంలో మొదటి మూడు భాగాలను గత సెప్టెంబర్ 6, 12 తేదీలలో ప్రకటించాము. జేమ్స్ తత్త్వ విచారణపై విమర్శనలను క్రోడీకరిస్తున్న నాల్గవ భాగాన్ని నేడు ప్రచురిస్తున్నాము—ఎడిటర్.

"పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్ర" అనే గ్రంథంలో రసెల్, జేమ్స్‌ను గురించి వ్రాస్తూ, అతను ముఖ్యంగా మన తత్త్వశాస్త్రజ్ఞుడనీ, రెండు కారణాలవల్ల తత్త్వశాస్త్రంలో అతను ప్రాముఖ్యత వహించాడనీ వ్రాశాడు. "ఈ కారణాల్లో మొదటిది, అతను సృష్టించిన 'రాడికల్ ఎంపిరిసిజం' అనే వాదం. రెండవది అతను ప్రచారంచేసిన ప్రెగ్మాటిజం అనే సిద్ధాంతం అన్నాడు.

జేమ్స్ శాస్త్రీయ దృష్టిలో రెండు రకాల అభిరుచులు కన్పిస్తాయి-శాస్త్ర సంబంధమైన అభిరుచి ఒకటీ, మత సంబంధమైన అభిరుచి ఒకటీ. అతని శాస్త్రసంబంధమైన అభిరుచి అతను అభ్యసించిన వైద్యవిజ్ఞానంతో మలవబడి లౌకిక సిద్ధాంత వాసనలను విరజిమ్ముతూ వుంటుంది. కాని అతని మత సం-

**శ్రీ త్రిపురనేని గోపీచంద్**
(బి. ఏ., బి. ఎల్.,)

బంధమైన ఆవేశాలు ఈ అభిరుచిని ఎప్పటికప్పుడు హద్దుల్లో పెడుతూ వుంటుంది. అర్హతను కాపాడి మానవత్వాన్ని కోల్పోకుండా, మానవ సంబంధాలను సడలిపోనివ్వకుండా కాపాడుతూ వుంటుంది. అందుకనే "మానవుడు యంత్రం" అనేదృష్టికి అతను బానిస కాలేదు.

### "రాడికల్ ఎంపిరిసిజం"

అతని శాస్త్రీయ సిద్ధాంతంయొక్క ముఖ్య లక్షణాలను విపులంగా తెలుసుకుందాం:—

ఈ వాదాన్ని జేమ్స్ చివరికాలంలో వృద్ధి చేశాడు. కాని ఈ వాదానికి సంబంధించిన బీజాలు అంతకుముందు అతను వ్రాసిన గ్రంథాల్లో కనిపిస్తూనే వుండేవి. 'రాడికల్ ఎంపిరిసిజం' అనే పేరు ఓంప్రథమం "విల్ టు బిలీవ్" అనే గ్రంథంలో కనుపించింది. ఈ పేరును వాడటానికిగల కారణాన్ని జేమ్స్ ఈ విధంగా విపులీకరించాడు:— "మనం నిర్ధారించిన పర్యవసానాల వన్నిటినీ రాబోవు అనుభవంతో తూచి చూడవలసిన ఊహల క్రింద మాత్రమే తీసుకోవాలి అనే భావాన్ని వ్యక్తం చెయ్యటానికిగాను 'ఎంపిరిసిజం' అన్నాను. అద్వైత సిద్ధాంతాన్ని కూడా ఇటువంటి ఊహగానే పరిగణించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చెయ్యటానికిగాను 'రాడికల్' అన్నాను" అని చెప్పాడు.

ఈ సిద్ధాంతంలో ముఖ్య సూత్రాలు రెండు న్నాయి (1) బ్రిటిష్ తత్త్వవేత్తలు జ్ఞానాన్ని ప్రేరణల క్రింద భాగించి, ఈ భాగాలనుంచి దానిని తిరిగి నిర్మించేవారు. ఇలా చెయ్యటంలో ప్రేరణలకు ఒకదానికి ఒకటికి వుండే సంబంధాలను ఎక్కడనుంచో వొచ్చి వున్న వాటినిగా పరిగణించేవారు. ఇది తరువాత చాలా విమర్శలకు గురి అయింది జేమ్స్ ఈ విమర్శలలో వున్న సత్యాన్ని గమనించి, అవి వర్ణించే నిబంధనలకు మల్లేనే ఈ సంబంధాలు కూడా వున్నాయని చెప్పాడు. "ఈ సంబంధం అనుభవం యొక్క లక్షణాలకు కలుపబడిన మానసిక ప్రవృత్తి కాదు. అందులో ఒక భాగమే. అన్నీ ప్రదర్శించబడినట్లే, అదీ ప్రదర్శించబడుతుంది." అన్నాడు జేమ్స్ (2) అనుభవంలో వున్న వొకే లక్షణం వివిధ సందర్భాల్లో మెలగగల దనేది రెండవ సూత్రం భౌతిక వాస్తవికత్వంలో వొక భాగంగానూ, చైతన్యంలో వొక లక్షణంగానూ అది మెలగగలదు. ఉదాహరణకు నేను వొక సిగిరెట్‌ని చూస్తే, ఆ చూసింది, నా చైతన్యంలో ఒక భాగంగానూ, భౌతికంగావున్న సిగిరెట్‌లో ఒక భాగంగానూ వుండవచ్చు. భౌతిక పదార్థానికి చెందిన వొక మానసిక బింబాన్ని మనం ఊహించవలసిన అవసరం లేదు. అసలు కనబడీ, కనపడటానికి వీలుండేవాటి మొత్తాన్నిగా మనం ఈ సిగిరెట్‌ను పరిగణించవచ్చు. దీనిని బట్టి మనస్సూ, పదార్థమూ వేరుకాదనీ, ఒకే వస్తువుయొక్క భిన్న నిర్మాణాలవల్ల వచ్చిన భేదమేననీ తేలుతుంది. ఈ భేదం అవి ఏర్పరచుకుంటున్న సంబంధాలను బట్టి వచ్చిన భేదమే.

ఇదే విషయాన్ని రసెల్ తాను వ్రాసిన పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్రలో విపులంగా పరామర్శించాడు. దాన్ని పరిశీలిద్దాం.—

బెర్ట్రెండ్ రసెల్ లెక్క ప్రకారం జేమ్స్ యొక్క ఈ వాదం 1904 లో అతను ప్రచురించిన "అసలు చైతన్యం వున్నదా?" అనే వ్యాసంతో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు

అంతకుముందు లోకే, బెర్క్లే, హ్యూమ్ మొదలయిన తత్త్వవేత్తలు తెలుసుకోవటాన్ని ఒక సంఘటనగా పరిగణించారు. ఈ సంఘటనలో ఒక పదార్థం మరొక పదార్థాన్ని తెలుసుకుంటూ వుంది అనుకున్నారు తెలుసుకునేది మనస్సు; తెలుసుకోబడేది భౌతిక పదార్థం కావచ్చు. శాశ్వతంగా వుండే "అసలు వస్తువు" కావచ్చు. మరొక మనస్సు కావచ్చు. పూర్వపు తత్వశాస్త్రాల్లో అన్ని ముఖ్య విషయాలు ఈ ద్వంద్వ దృష్టి చుట్టూ తిరుగుతుండేవి. జేమ్స్ ఈ దృష్టిని అంగీకరించలేదు. ఈ నీవూ, నేనూ అనే సంబంధం ముఖ్యమైన సూత్రం క్రింద పరిగణించటానికి వీల్లేదని జేమ్స్ వాదం.

"చైతన్యం అనేది ఒక ప్రత్యేక వ్యక్తిత్వం వున్నది కాదు. అందువల్ల దానిని, ముఖ్య సూత్రాల్లో ఒకదానినిగా పరిగణించటానికి వీల్లేదు. దానిని నమ్ముకు కూర్చున్నవారు, నిష్క్రమించుతున్న "ఆత్మ", విడిచిపెట్టిన పుకారుని నమ్ముకు కూర్చున్న వారికింద లెక్క." అన్నాడు. భౌతిక పదార్థానికి విడిగా మరొకపదార్థ లేదు. మన ఆలోచనలు భౌతిక పదార్థానికి సంబంధం లేని పదార్థంతోగానీ, వ్యతిరేక స్వభావం గలిగిన పదార్థంతోగాని చెయ్యబడలేదు. అంటే, ఆలోచనలు 'తెలుసుకోవటం' అనే కర్తవ్యాన్ని నెరవేర్చటం లేదని చెప్పటం తన ఉద్దేశ్యంకాదు. చైతన్యం వొక వస్తువుకాదని అతని భావం; అనాది పదార్థం వొక్కటే అని అతని భావం. ప్రపంచంలోని ప్రతి వస్తువూ దీనితో చెయ్యబడ్డదనీ, తెలుసుకోవటం అనేది వొకే అనుభవం యొక్క రెండుభాగాలకు సంబంధించిన సంబంధమనీ, విభాగించబడని అనుభవం, వొక సందర్భంలో తెలుసుకునేదానిగానూ, మరొక సందర్భంలో తెలుసుకోబడేదానిగానూ ఉంటుందనీ అతని తాత్పర్యం.

పదార్థాన్నీ, మనస్సునీ అనాది పదార్థం యొక్క రెండు గుణాలుగా భావించి, మిగిలిన తత్వవేత్తలు ఆపాదించిన "ద్వంద్వత్వాన్ని" జేమ్స్ నిర్మూలించాడని మనం చెప్పుకోవచ్చు ఈ అనాది పదార్థం అటు మనస్సులోకీ చేరదు ఇటు పదార్థంలోకీ చేరదు. "నిర్గుణం" అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ విషయంలో జేమ్స్‌తో ఏకీభవించినవారు, ఈ ప్రపంచం మనస్సుతోనూకాక, పదార్థంతోనూకాక ఈ రెంటికీ ముందున్న మరొక వస్తువుతో నిర్మించబడిందనిచెప్పే "న్యూట్రల్ మోనిజం" సిద్ధాంతాన్ని బలపరచటంలో ఆశ్చర్యంలేదు.

జేమ్స్ మాత్రం ఈ సిద్ధాంతాన్ని విపులీకరించలేదు. పైగా 'విశుద్ధానుభవం' అనే మాటను వాడుతూ వుండేవాడు. అందువల్ల తనకు తెలియకుండానే బెర్క్లే మానసిక వాదాన్ని సమర్థిస్తున్నాడా అనిపిస్తూంటుంది.

'అనుభవం' అనే మాటను ప్రతితత్త్వవేత్తా ఎప్పుడో ఒక్కసారి వాడే వుంటాడు, కాని ఈ మాటను చాలా తక్కువ మంది నిర్వచించారు. దీని అర్థం తెలుసుకోవటం ప్రస్తుతం అవసరం.

మన అనుభవంలోకి రాని సంఘటనలు అనేకం వుంటాయని సాధారణ జ్ఞానం చెపుతుంది. ఉదాహరణకు చంద్రునిలో మనకు కనపడని రెండోవైపు జరిగే సంఘటనలను తీసుకోవచ్చు. బెర్క్లే, హెగెల్ మొదలైనవారు దీన్ని అంగీకరించక, అనుభవంలోకి రానిది లేనట్లే అని నిర్ధారించారు. ఈనాటి ప్రముఖులు వీరితో ఏకీభవించని మాట నిజం. అనాది పదార్థం, అనుభవం ఒకటేనని మనం ఒప్పుకుంటే "మనకు చంద్రునిలో కనపడని రెండోవైపు" అనే భావాన్ని ఖండించటానికి చాలాచిక్కులు పడవలసివస్తుంది "మన అనుభవంలో వున్నవాటిని బట్టి లేనివాటిని ఊహించగలగటాన్ని అంగీకరించకపోతే ఎవరికి వారి ఉనికిని తప్ప మిగిలినవారి ఉనికిని నిరూపించటం కష్టం అవుతుంది." అన్నాడు బెర్ట్రెండ్ రసెల్.

"అనుభవం అంటే ఏమిటో తెలుసుకోటానికీ, అనుభవంలోకి వొచ్చిన సంఘటనకూ, రాని సంఘటనకూ వున్నభేదం తెలుసుకోవటం మంచిది ఎడారిలో పడే వర్షం అనుభవంలోకి రాకపోయినా పడినట్లే ప్రాణం అనేదివుంటే తప్ప అనుభవంఅనేది వుండదు. కాని ప్రాణం వుంటే అనుభవం వుండటం లేకపోతే లేకపోటం సత్యంకాదు. మనం గమనించని అనేక విషయాలు జరుగుతూ వుంటాయి. వీటిని మనం అనుభవిస్తున్నాం అని చెప్పటానికి వీల్లేదు. మనకు జ్ఞాపకం వున్నంతవరకు, అనుభవంలో వున్నట్లే కాని జ్ఞాపకం లేనివి కొన్ని మనకు కొన్ని అలవాట్లను, అలవాటు చేసివుండవచ్చు అవి మిగిలి వుండి మొదటి కాలిన సంఘటన జ్ఞాపకం లేకపోయినా, కాల్చుకున్న బిడ్డకు నిప్పంటే భయం మిగిలి వుండవచ్చు కాబట్టి వొక సంఘటన వొక అలవాటును సృష్టించినప్పుడు, ఆ సంఘటనను అనుభవించినట్లుగా మనంభావించవచ్చు అలవాట్లు అనేవి ప్రాణమున్నవాటికే కలుగుతాయి. కాబట్టి, మామూలు కారణాలతోనే అనాది పదార్థమున్న చోటల్లా అనుభవముంటుందని చెప్పుకోటానికి వీల్లేదు. ఈ విషయంలో మామూలుగా కనపడే కారణాలకు భిన్నంగా వెళ్ళవలసిన అవసరం నాకు కనపడటంలేదు అన్నాడు రసెల్ అని. ఈ "అనుభవం" విషయంలో తప్ప రాడికల్ ఎంపిరిసిజానికి చెందిన మిగిలిన విషయాల్లో నేను జేమ్స్‌తో ఏకీభవిస్తున్నాను" అన్నాడు.

### "ప్రెగ్మాటిజం"

ప్రెగ్మాటిసు విధానాన్ని 1878 లో ఛార్లెస్ యస్. పీర్స్ సృష్టించాడు. అతను మాటల అర్థాన్ని తెలుసుకోవటం వరకే ఈ విధానాన్ని వినియోగించాడు, ఒక పదార్థాన్ని గురించిన మన ఆలోచనల యదార్థాన్ని నిర్ణయించుకోవాలంటే, ఆ పదార్థం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఊహించుకుంటే తేలిపోతుందని పీర్స్ అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని జేమ్స్ విశాలపరచి, వివిధ సిద్ధాంతాలను ఆచరణలో పెడితే మనకు సంభవించే భేదాలను తెలియజెప్పటం, తత్వశాస్త్రం పని, అని నిర్వచనం చేశాడు. ఈ నిర్వచనం వల్ల "సిద్ధాంతాలు తెలుసుకోలేని ప్రశ్నలకు జవాబులుగా కాక, అందుకు కొరముట్లుగా తయారైనై" అన్నాడు బెర్ట్రెండ్ రసెల్. ఇది కొంతవరకు నిజమే.

ఈ సిద్ధాంతాన్ని బట్టి వొక భావం యొక్క నిజానిజాలు, అది ఇతర అనుభవాలతో సంబంధం ఏర్పరచుకోటానికి చేసే సహాయాన్నిబట్టి నిర్ణయించబడతవి. "ఒక భావాన్ని నమ్మటం మనజీవితానికి లాభదాయకంఅయితే ఆభావం సత్యమైందే." సత్యంఅనేది మంచిలో ఒకభాగమేగాని, ఒక ప్రత్యేక తరగతికి చెందినదికాదు. ఒక భావానికి సత్యం అవటం అనేది సంభవిస్తుంది; దాన్ని సంఘటనలు సత్యాన్నిగా చేస్తవి.

ఈ భావాన్నే "ప్రెగ్మాటిజం; మతం" అనే అధ్యాయంలో జేమ్స్ సోదాహరణంగా విపులీకరించాయి-"ఫలితాలు ప్రయోజనకారి అయితే ఏ ఊహనూ మనం తోసివెయ్యకూడదు;" "భగవంతుడు అనే భావం మానవకోటికి లాభం కలిగిస్తే, ఆ భావం సత్యమైందే." అతను ఈ విధంగా ఆలోచించాడు.

ఈ సిద్ధాంతం తాను క్రొత్తగా సృష్టించింది కాదనీ, అనేకమంది ప్రముఖుల మేధాసంపత్తితో, వృద్ధి చెందుతూ వచ్చి తన కాలం నాటికి తన శక్తిని తాను తెలుసుకొని విజృంభించిందనీ, చెపుతూ ఇలా అన్నాడు—"ఈ విధానంలో క్రొత్త అనేది ఏమీ లేదు. సోక్రటీస్ ఇందులో ప్రావీణ్యుడు, అరిస్టాటిల్ ఒక క్రమపద్ధతిలో దీన్ని వుపయోగించాడు. లోకే బెర్క్లే, హ్యూమ్ మొదలయిన ప్రముఖ తత్త్వవేత్తలు ఈ సిద్ధాంతాభివృద్ధికి తోడ్పడ్డారు. మనకు తెలిసింతే వాస్తవికత అని హడ్సన్ గట్టిగా చెప్పేవాడు. కానీ, వీరు వైతాళికులు మాత్రమే చెదురు బదురుగా ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టారేగాని సమగ్ర దృష్టితో వ్యవహరించలేదు. మనకాలంలో మాత్రమే ఇది సంపూర్ణమైన వొక ఆకృతిని పొందగలిగింది; విశ్వసందేశాన్ని ఇవ్వగలిగిన శక్తి తనకు వున్నదని గ్రహించగలిగింది; భవిష్యత్తును నిర్ణయించగలిగిన అధికారం తనకున్నదని అర్థం చేసుకోగలిగింది నాకీ శక్తిలో నమ్మకం వుంది. ఈ నమ్మకంతో మిమ్మల నందరినీ ఉత్తేజపరచాలని నా ఆశ" అన్నాడు.

ప్రెగ్మాటిజాన్ని ఒక్క జేమ్స్ కాక, స్కిల్లరూ, జాన్‌డ్యూయీ కూడా ప్రచారం చేశారు. వీరిలో స్కిల్లర్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వనక్కరలేదు. గాని, డ్యూయీ ప్రెగ్మాటిజం వ్యాపకానికి ముఖ్య కారకుడని చెప్పుకోవచ్చు. అయితే జేమ్స్‌కీ డ్యూయీకీ కొన్ని అభిప్రాయభేదాలున్నాయి. రసెల్ చెప్పినట్లు డ్యూయీది శాస్త్రదృష్టి అతని కారణాలు శాస్త్రవిధానంలో నుంచి పుట్టినవి. జేమ్స్‌దృష్టికి మతమూ, నైతిక విలువలూ ముఖ్యం. టూకీగా చెప్పాలంటే, జేమ్స్ ప్రజలను గుణవంతులుగానూ, సుఖవంతులుగానూ చేసే ఏసిద్ధాంతాన్ని బలపరచటానికయినా సన్నద్ధుడే. ఈ పనిని చెయ్యగలిగిన ఏసిద్ధాంతమైనా అతనికి యదార్థమైనదే;" అన్నాడు రసెల్.

జేమ్స్ తత్వశాస్త్రంలోని పై రెండు లక్షణాలను చర్చిస్తూ రసెల్ రాడికల్ ఎంపిరిసిజంతో తాను పూర్తిగా ఏకీభవిస్తాననీ, ప్రెగ్మాటిజం విషయంలో మాత్రం తనకు కొన్ని అభిప్రాయభేదాలున్నాయనీ చెప్పి వాటిని ఈ విధంగా క్రోడీకరించాడు:

ఏ నమ్మకం ఫలితాలు మంచివి అవుతవో, ఆ నమ్మకం సత్యం అని ఈ సిద్ధాంతం చెపుతుంది. కాబట్టి ఈ సిద్ధాంతం ప్రయోజనకారి అవ్వాలి అంటే ముందు మనకు (ఎ) మంచి అంటే ఏమిటి; (బి) రాబోయే ఫలితాలను ప్రమాదం లేకుండా ఎలా ఊహించటం; అనే విషయాలు తేలాలి. ఫలితాలు తేల్చుకోక ముందు దేన్నీ "ఇది సత్యం" అని మనం చెప్పలేం.

ఇది చాలా గంద్రగోళానికి దారితీస్తుంది ఉదాహరణకు: కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని 1492 లో దాటాడా, లేదా అనే ప్రశ్నను తీసుకుందాం. ఈ సంగతి తెలుసుకోటానికి అందరికీ మల్లే మనం కూడా ఏ పుస్తకాన్నో తిరగవెయ్యటానికి వీల్లేదు. మనం ముందు ఇలా నమ్మడంవల్ల వచ్చే ఫలితాలను తెలుసుకోవాలి. 1491 లో గానీ, 1493 లో గానీ దాటాడనుకుంటే వొచ్చే ఫలితాలను ఊహించి, వీటిని పోల్చి ఏ ఫలితాలు మంచివో తేల్చుకొని, వాటినిబట్టి సత్యాసత్యాలను నిర్ణయించాలి. ఇదే కష్టమైన పని. ఈ నిర్ణయం నీతిశాస్త్రాన్నిబట్టి జరగాలంటే ఇంకా కష్టం. పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తాయి గనక 1492 వ సంవత్సరాన్ని మనం ఎన్నుకోవచ్చు. కాని నువ్వు 1491 నో, 1493 నో ఎన్నుకొని వుంటే నీకంటే ఎక్కువ మార్కులు సంపాదించే మిగిలినవారు, నీతిశాస్త్రం దృష్ట్యా వారి గెలుపుకంటే నీ గెలుపు విచారించదగిందని అనుకోవచ్చు

మన కష్టాలు ఇంతటితో ఆగవు. ఈ సిద్ధాంతాన్నిబట్టి, ఫలితాలు మంచి చెడులను నిర్ణయించే శక్తి అన్నిటికంటే ముందు నిష్పక్షంగా వుండాలి. ఈ శక్తి నిష్పక్షంగా లేకపోతే మనం మంచివి అనుకున్న ఫలితాలు చెడువి కావచ్చు; మనం చెడువి అనుకున్న ఫలితాలు మంచివి కావచ్చు. అయితే మంచి చెడులను నిర్ణయించే ఈ మన శక్తి నిర్దుష్టం అయిందో, కాదో ఎలా తేల్చుకోవటం? ఫలితాలనుబట్టి ఫలితాలు మంచివో కావో ఎలా తేల్చుకోవటం? దృష్టినిబట్టి ఇలా గుదుగుగుంచంగా ఆలోచించవలసిందే; దీనికి అంతు లేదు.

ఇంకొక కష్టం: కొలంబస్ అనేవాడు వొకడు వున్నాడని నేను చెపితే అందరూ నమ్ముతారు. అది "సత్యం" అనుకుంటారు. కారణం ఏమిటి? అది ఎందుకు సత్యం? నాలుగు వందల ఏభై సంవత్సరాల క్రిందట ఇటువంటి మనిషి వొకడు బ్రతికి వుండేవాడు గనక ఈనాడు నేను చెప్పింది సత్యంగా పరిగణించబడుతూవుంది, అంటే నా నమ్మకం యొక్క కారణాలను బట్టి అది సత్యం అవుతూవుందిగాని, ఫలితాలను బట్టికాదు అనేది జగద్విదితం. ఈ సిద్ధాంతాన్ని బట్టి కొన్ని సమయాల్లో లేనిదాన్ని సత్యంగా నమ్మవలసి రావటం చివరి కష్టం.

### అనేకత్వం

ప్రెగ్మాటిజాన్ని గురించి బెర్ట్రెండ్ రసెల్ వెలిబుచ్చిన సందేహాలు ఇవి.

"రాడికల్ ఎంపిరిసిజం" లో జేమ్స్ వెలిబుచ్చిన భావాలే వృద్ధిచెంది ఈ రూపం దాల్చినవి, అని చెప్పటం సత్యానికి దూరం కాదు. అవే భావాలను మొత్తం ప్రపంచానికి వర్తింప చెయ్యటంవల్ల ఈ సిద్ధాంతం ఏర్పడింది. అతను రాడికల్ "ఎంపిరిసిజం" వ్యాసాల్లో మనం తెలుసుకునేది భౌతిక, మానసిక పదార్థాలకు రెంటికీ చెందిందని చెప్పినట్లే, ఈ తెలుసుకోవటం అనేది రెండు మూడురకాల చైతన్య రంగాలకుచెంది వుంటుందని చెప్పాడు. నా ఆలోచనలలో కొన్ని నాచైతన్యానికేకాక, పైస్థాయికి చెందిన మరొక చైతన్యానికి కూడా చెందివుండవచ్చు. ఈ ఆలోచన ఈ వివిధ చైతన్యాలలో వివిధ రకాలుగా కనుపించవచ్చు. కాని, వివిధ చైతన్యాలను చెందివుండే వీలుమాత్రం నిస్సందేహంగా వుంది దీన్నిబట్టి మానవుల ఆలోచనలన్నిటినీ ఆవహించివుండే చైతన్యాన్ని కలిగివున్న "పరమాత్మ" వొకటి వున్నదని అనుకోవలసి వస్తుంది. ఈ ఆలోచనలు వేసుకున్నా నిర్మాణం అయివుండవచ్చు, కాని ఆ పై సంస్థాయికి చెందిన చైతన్యంతోనూ, మూ

(మిగతా 4 వ పేజీలో)

వరద బాధితుల సహాయార్థమై ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు క్రికెట్ ఆడినపుడు ఒక జట్టు నాయకుడైన నెహ్రూ తన జట్టువారికి ప్రెసిడెంటును పరిచయం చేయడానికిపూర్వం ఆయనతో కరచాలనం చేస్తున్న దృశ్యం

## గింజలులేని వంకాయల సృష్టి

### అణ్ణామలై విశ్వవిద్యాలయంలో డాక్టర్ కృష్ణమూర్తిగారి కృషి ఫలితం

చిదంబరం, సెప్టెంబర్ 18—అణ్ణామలై విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాఖాధిపతి డాక్టర్ ఎస్. కృష్ణమూర్తిగారు తన సహచరులతో కలిసి మొక్కల హార్మోనులను వాడి గింజలులేని వంకాయలను సృష్టించగలిగారు. వీరు మనదేశంలో కాయగూరల వ్యవసాయ పరిణామాన్ని పెంపొందింపచేయడానికి కృషి చేస్తున్నారు కూడా.

## వ్యాసపీఠం

### పరమాణుశక్తి

రచన: శ్రీ విస్సా అప్పారావు వెల 2-8-0 ప్రతులకు శ్రీ విస్సా అప్పారావు, శేషవిలాసము, మహారాణిపేట, విశాఖపట్టణం అన్న చిరునామాకు వ్రాయాలి.

ఆధునిక విజ్ఞానంలో అత్యంత ఆధునికమైనది పరమాణుశక్తి. పరమాణు గర్భంలో నిబిడమైవున్న మహత్తరశక్తిని విడుదల చేయగలగడం ప్రకృతిపై మానవునికి అపూర్వ విజయమే అయినప్పటికీ, మానవజాతిని మారణహోమమున వ్రేల్చుటకు దీనికిగల అమోఘశక్తి కారణముగా అంతర్జాతీయ రాజకీయములలో దీనిఉత్పత్తి, వినియోగములకు సంబంధించిన సమస్యలకు ఈనాడు విశేష ప్రాధాన్యం కలదు.

అయితే ప్రకృతి రహస్యాన్వేషణను సాగిస్తున్న వైజ్ఞానికుల పరమలక్ష్యం జిజ్ఞాసతప్ప మరేమీకాదు. కనుకనే తమ పరిశోధనల ఫలితములు రాజ్యలోభంచేత కన్నులు పొరలు కప్పిన ప్రభుత్వ నాయకులచేతిలో దుర్వినియోగ మవుతుండడం వారికి ఎంతో ఆందోళనను కలిగిస్తున్నది. అందుచేతనే మానవాళి శ్రేయస్సుకు ఈ నూతన మహత్తరశక్తిని వినియోగించవలెననే తపన వారిలో ఎక్కువైంది. అందుకనే పరిశ్రమలలో, వైద్యంలో ఇతర నిర్మాణాత్మక రంగాలలో దీనికి క్రొత్తక్రొత్త ప్రయోజనములు కల్పించబడుతున్నవి.

వైజ్ఞానిక పరిశోధనలు అతి శీఘ్రగతిని పురోగమించడంవల్ల, వాటి ఫలితాలు వెంటవెంటనే జీవిత సౌకర్యాలకు అన్వయింపచేయడం జరుగుతున్నవి.

ఈ పరిస్థితులలో మన జీవితాన్ని ఇంత సుఖవంతం చేస్తున్న వైజ్ఞానికుల కృషిని గురించి ప్రజలందరూ తెలుసుకోవడం అవసరం. పైగా ప్రజలలో వైజ్ఞానిక దృక్పథం ఎంతగా పెంపొందితే అంతవరకు దేశాభ్యుదయం సుసాధ్యం.

ఇందుకు ఈ పరమాణుశక్తి వంటి గ్రంథాలు బహుళా ఉపయోగించగలవు.

అసలు పరమాణుశక్తి అంటే ఏమిటి? అది మానవునకు ఎట్లు స్వాధీనమైంది? నక్షత్రగోళములలో ఇది ఎట్లు ఉత్పత్తి అవుతున్నది? మానవజాతి శ్రేయస్సుకు దీనిని ఎలాగ వినియోగించవచ్చు? పరమాణుశక్తి శాంతికాలపు ప్రయోజనాలపై మానవాభ్యుదయం ఎట్లు ఆధారపడివున్నది? పరమాణుశక్తి ఆవిష్కరణతో ఆర్థిక, సాంఘిక, దృక్పథాలలో ఎలాంటి మార్పులు కలిగాయి? కలుగుతున్నాయి, కలుగగలవు? హైడ్రజన్ బాంబుఅంటేఏమిటి? దానినిర్మాణం సాధ్యమేనా? ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబులను సరళమనోహరమైన శైలిలో శ్రీ విస్సా అపారమైన తన శాస్త్ర పరిజ్ఞానాన్ని, బోధనానుభవాన్ని, భాషాపాండిత్యాన్ని, ఒక్క మూసలో రంగరించి ఈ పుస్తక రూపంలో మనకు అందించారు.

తెలుగులో వైజ్ఞానిక గ్రంథరచన విరివిగా సాగాలంటే అందుకు సరియైన సాంకేతిక పదావళి అందరికీ అందుబాటులో ఉండడం అవసరం అని వేరుగా చెప్పనక్కరలేదు ఇప్పటికీ రచయిత లందరూ ఈ ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తూనేవుంది. అయితే, ఎవరికి వారు తమకు కావలసిన వైజ్ఞానిక పదావళిని సృష్టించుకొని తాత్కాలికంగా కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పటికైనా అందరికీ ఆమోదయోగ్యమైన వైజ్ఞానిక పదావళిని, రచయితలందరూ కూడబలుక్కుని వాడుక చెయ్యటం మంచిది. అది ఈ సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చు కూడా.

ఈ గ్రంథంలో శ్రీ విస్సా అప్పారావు పంతులుగారు ఇంగ్లీషులో వాడుకలోవున్న పదాలనే చాలావరకు వాడుక చేశారు. అయితే వాటికి ఆ సరసనే తెలుగులో వివరణ కూడా చేర్చి వుంటే ఎంతో బాగా వుండేది. 143 వ పేజీలో "బేలెన్సు ఆఫ్ పవర్" అనివ్రాశారు. దీనికిప్రక్కనే ఈ పదాలకు ఆంగ్ల వర్ణక్రమాన్ని ఇచ్చారు. అంతకంటే ఈ "బేలెన్స్ ఆఫ్ పవర్" అంటే ఏమిటో తెలుగులో పాఠకులకు సుబోధకమయ్యేటట్లు వివరించివుంటే బాగావుండేది.

పుస్తకంలో మధ్య మధ్య అనేక ఆంగ్ల పదాలను యథాతథంగా వాడుక చేసి ఆ ప్రక్కనే వాటి వర్ణక్రమాన్ని ఆంగ్ల లిపిలో ఇచ్చారు. ఇది అనవసరం. అంతకంటే గ్రంథం చివర ఒక సాంకేతిక పదసూచికను జిజ్ఞాసువులకోసం పొందుపరిస్తే ఇంకా బాగా ఉండేది. తెలుగు మాత్రమే తెలిసిన పాఠకులకు ఈ ఆంగ్ల లిపి పదాలు అడుగడుగునా అడ్డు తగులకుండా ఉండేవి.

ఏమైనప్పటికీ ఇంతటి ఉత్తమ గ్రంథాన్ని రచించి, తెలుగులో వైజ్ఞానిక వాఙ్మయాన్ని పరిపుష్టం చేసిన శ్రీ అప్పారావుగారు సాపేక్ష్య సిద్ధాంతం (థియరీ ఆఫ్ రెలిటివిటీ) గురించి, క్షేత్రసిద్ధాంతం (ఫీల్డ్ థియరీ) వంటి వాటిని గురించి కూడా పుస్తకాలు వ్రాస్తే భావి తరాల వారికి చాలా మేలుచేసినవా రవుతారు

—భానుజీ.

### నేరము-శిక్ష

డాస్టోవస్కీ:— అనుసరణ: నవకుమార్. ప్రచురణ: జనతా పబ్లికేషన్స్, గుడివాడ, కృష్ణాజిల్లా. వెల 2-8-0.

రష్యన్ నవలా రచయితలలో అగ్రగణ్యులలో నొకడు డాస్టోవస్కీ. ఆయన రచనలన్నిటిలో ఉత్తమమైనదిగా పరిగణింపబడుతున్న "క్రైమ్ అండ్ పనిష్‌మెంటు"కు ఇది అనుసరణము. రాస్కాల్నికావ్ అను యువకుడు ఎల్యోనా ఇవానోవ్నా అను వృద్ధురాలిని, ఆమె చెల్లెలు లిజావెటాను హత్యచేశాడు ఆ వృద్ధురాలి వద్ద చాల డబ్బు ఉన్నది రోగిష్టి. మరొకవంక యువకులు ఎందరో దారిద్ర్యంతో దిక్కూదివాణము లేక అనేక బాధలకు గురి అవుతున్నారు ఆమె వద్దనున్న డబ్బుతో ఎందరినో ఉద్ధరించవచ్చు. ఆమెను హత్యచేసిన పాపం ఎన్నో పుణ్యకార్యాలవల్ల తుడుచుకుపోతుంది. ఈ హత్యకు మరొక కారణం కూడా వుంది. మానవులు రెండు రకాలు. సామాన్యులు పిల్లలను పుట్టించడం తప్ప మరేమీ చేయలేరు. రెండవ రకానికి చెందినవారు కోటి మానవులకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు చేకూర్చి పెట్టడానికి, అవసరమైతే రక్తపాతం చేయడానికి కూడా వెనుదీయరు. ఆ వృద్ధురాలిని రాస్కాల్నికావ్ హత్య చేయడానికి ఇంకా అనేక కారణాలు తోడ్పడినవి. త్రాగుబోతు అయిన తండ్రి మూలంగా జీవనాధారం లేకుండా అగచాట్లు పడుతున్న సవతితల్లిని, ఆమె బిడ్డలను పోషించడానికి ఇతర ఉపాయాలేమీ లేక మానం అమ్ముకొన్న సోనియాను ప్రేమించాడు రాస్కాల్నికావ్. తన నేరాన్ని అంగీకరించి కారాగారవాస శిక్ష అనుభవించడానికి సైబీరియాకు పోకముందు తన నేరానికి తగిన శిక్షకన్న కూడా అధికమే అనుభవించాడు రాస్కాల్నికావ్. చివరికి సోనియా ప్రేమలో అతనికి ఆత్మశాంతి లభించినది. క్రొంగ్రొత్త జీవితం ప్రారంభించగలననే ఆశ అతనిలో చిగురించడానికి ఆమె ప్రేమ కారణమైనది.

నవలలో ప్రధానమైనవి రాస్కాల్నికావ్ మనఃప్రవృత్తిలో వచ్చే మార్పులు. అతని మానసిక ప్రవృత్తి పరిణామము చెందిన విధము, మూలములో అతని ఆలోచనలు ఒకొక్కప్పుడు అతనికి కలిగిన భయముకన్న అధికమైన భయమునే పాఠకులలో కలిగిస్తవి. కథలో లోపములు లేకపోలేదు. అయినప్పటికీ అవి నవల ఘనతను ఏ మాత్రము తగ్గించ లేవు.

విశ్వసాహిత్యంలో ఎన్నదగిన గొప్ప నవలలో ఒకటి, డాస్టోవస్కీ అసమాన ప్రతిభకు తార్కాణము, ఎన్నిమార్లు చదివినను తిరిగి చదువవలెననే కోరిక రేకెత్తించే మనస్తత్వ చిత్రణము కలిగినది. ఆయన ఈ నవల ననుసరించి "నేరము శిక్ష" రచించుటలో రచయిత చూపిన శ్రద్ధ మృగ్యం. అయినచో దీనిని మాతృకలోనున్న విధంగా అక్షరమక్షరము అనువదించి వుండవలసినది. లేదా మూలంలో రచయిత చెప్పదలచుకొన్నదాన్నంతను పోపోకుండా చెప్పగలిగిన విధంగానైనా సంగ్రహించి యుండవలసినది. ఈ రెండింటిలో నేదియు రచయిత చేయలేదు. పైగా ఎంత ఎక్కువగా కథను అయోమయముగా అర్థంపర్థంలేని విధంగా పాడుచేయుట సాధ్యమో అంతగా దీనిని పాడుచేయుట జరిగినది. రచనలో అందంలేదు, బిగి లేదు. మీదుమిక్కిలి వాక్యము లల్లుటలోగూడా రచయితకు సామర్థ్యంలేదు. విశ్వసాహిత్యంలో నున్న ప్రముఖ రచనలను ఈ విధంగా నమువదించుటవలన మూలములను చదువవలెనను కోరిక కలుగుటకన్నా వాటిపై జుగుప్స కలుగుటయే తటస్థించును. నిశ్చయంగా ఇది విశ్వసాహిత్యంపట్ల తీరని అపచారమేయగును.

—కొమరాజు.

### శ్రీ భగవద్గీత గీతలు

(సంస్కృతమూలము- తెలుగు పద్యములు)

ఆంధ్రీకరణ: శ్రీ కొండి శ్రీరామశాస్త్రి గారు, వెల 3-0-0. ప్రాప్తిస్థానం: వెంకట్రామా అండ్ కో, విజయవాడ, మద్రాసు, కర్నూలు.

"శ్రీ భగవద్గీతను నేను మొదట చదువుట, శ్లోకార్థములను పర్యాలోచించుకొనుచున్నప్పుడు ఆయా భావములు అచ్చతెలుగు ఆంధ్ర గీతల రూపమున మనస్సున దోచెను. లిఖిత రూపము దాల్చు వరకు నన్నూరకుండ నీయలేదు. అప్పటప్పటి మనశ్శాంతి కొరకు వ్రాయబడిన గీతలు మనోవేగమును కలిగించుటచే, గీతార్థమును మననము చేయుటయైనను జరుగునుగదా యని" గీతావృందమునకే పూర్వపీఠిక. శ్రీ శాస్త్రిగారు దీని నాంధ్రీకరించారు.

అనువాదం ధారాశుద్ధితో సాగింది. కంలో సంసారాశ్వత్థ వృక్షపటం పరచబడింది. గ్రంథాంతంలో శ్లోకానుక్రమణిక కలదు. ముద్రణం చక్కగా వున్నది భగవద్గీతా ప్రియులు దీనిని ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

తెల్లగా ఉతుకబడినవి
ప్రకాశవంతముగా ఉతుకబడినవి
ఇందుకు సన్‌లైట్ సబ్బే కారణము
బాదకుండగనే బట్టలను తెల్లగాను, ప్రకాశవంతముగాను ఉతుకును!
SUNLIGHT SOAP
S. 206-X33 TL

అందమైన అలంకరణ ఆదాకు ఆదా
డబ్బు వున్నంతలో శౌకతనీ దుస్తులు కొనుక్కోదలుచుకున్నపుడు జెకె ఉన్ని ఉడుపుల సంగతి గుర్తుంచుకోండి. విదేశాలనుంచి దిగుమతి అయినవాటితో సరిసమానంగా నాణ్యమైనవి. చౌకకి చౌకకూడా. రేమాండ్స్ చెకడ్ ట్వీడ్స్‌లో జాకెట్, గ్రే ఫ్లానెల్ ట్రౌజర్లు అందంగా, దర్జాగా, హాయిగా వుంటాయి.
అన్నిచోటులలోను దొరకగలవు
రేమాండ్స Jaykay JK జెకె ఉన్నిదుస్తులు
దీర్ఘకాలం మన్నికకు చక్కగా నేయబడినవి
ది రేమాండ్స్ వులెన్ మిల్స్ లిమిటెడ్, బొంబాయి
చీఫ్ ఏజంట్లు:— కే. కే. కార్పొరేషన్, బెంగుళూరు.
సబ్ ఏజంట్లు:— దలిచంద్ జుగ్‌రాజ్ జైన్, బెంగుళూరు.
డిపార్టుమెంటల్ స్టోర్సు:— వి. ఏకాంబరంచెట్టి అండ్ సన్సు, బెంగుళూరు.

# తారాబలం-చంద్రబలం

1953 సెప్టెంబరు 20వ తేదీ ఆదివారంనుంచి సెప్టెంబర్ 26వ తేదీ శనివారంవరకు.

**గ్రహస్థితి:** మిథునంలో గురుడు; కర్కాటకంలో కేతువు; సింహంలో శుక్ర, కుజులు; కన్యలో సూర్య, బుధులు; తులలో శని, మకరంలో రాహువు; చంద్రుడు, మకర, కుంభ, మీన, మేషాలలో.

అంగారంధర 22,23,24 తేదీలలో కొద్దిగా పెరుగుతుంది.

వేడుకలగవచ్చు. సూర్యోదయం 28 వ తేదీ తరువాత, రోగదవున్న ధరమీద కొద్దిగా పెరుగుతవి.

**మేషం:** [అశ్విని, భరణి, కృత్తిక, 1 వ పా.]

కుటుంబంలో శుభవాతావరణం యేర్పడుతుంది. కొద్ది రోజులలో నెరవేరవలసిన శుభకార్యాల ప్రయత్నాలు ఇప్పుడే చాలావరకు ఒక నిర్ణయానికి వస్తవి. కుటుంబంలోనివారి మధ్య వుంటున్న చికాకులు కూడా తగ్గిపోతవి. మీరు మీ ఆరోగ్యం విషయంలో అలక్ష్యంగా వుండతగిన కాలంకాదు. ఇది ఖర్చుకాలం. ఆదాయం తగ్గుతుంది. తరచు దబ్బు ఇబ్బంది కనబడుతూ వుంటుంది. అధికారుల సంబంధంగల వ్యవహారాలలో పేచీలు, వివాదాలు యెక్కువ; ఇందువల్ల ఆలోచనలలో పొరపాట్లుకూడా జరుగుతవి. వృత్తి, వుద్యోగాలలో కొంతవరకు గౌరవం పెరుగుతుంది; త్రిప్పట వుంటుంది. 23, 24 తేదీలలో ప్రయాణాలు; పిల్లలకు అనారోగ్యం; పెద్ద ఖర్చులు.

**వృషభం:** [కృత్తిక 2, 3, 4, పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

దబ్బు సంబంధమైన వ్యవహారాలలో ఈ వారం అనుకూలంగానే వుంటుంది. ఈ ఇతరుల ఆధీనంలో వుంటున్న దబ్బు స్థిరాస్తి మొదలైనవి. కొంత శ్రమపడగా, చేతికి వస్తవి ఇంతకుముందు, తల తుంచుకొని పోతవేమో అని భయపడవలసినట్లుగావున్న వ్యవహారాలు కొన్ని ఈ వారం మధ్యలో చాలా తేలికగా అనుకూలంగా మారిపోతవి. ఉద్యోగ, వ్యాపారాలలో యీ వారం అనుకూలమైన మార్పు వస్తుంది. ధనాదాయం కూడా పెరుగుతుంది కొందరు, మీ కీర్తి గౌరవాలకు చిక్కు కలిగించదలచెదని ప్రయత్నిస్తారు. కాని, ఆ ప్రయత్నాలు మీకు లాభకరంగా తిరుగుతవి. పిల్లల మూలకంగా సంతోష, గౌరవాలు పొందుతారు 21, 22 తేదీలలో దొంగలవల్ల చిక్కులు; అనారోగ్యం; చిన్న ప్రయాణాలు.

**మిథునం:** [మృగశిర, 3, 4, పా. ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 పా]

ఈ వారం అవయోగదాయకంగా వుంటుందని అనుకొనవక్కరలేదు. కాని, కొత్త అభివృద్ధి లక్షణం యేమీ కనబడదు. బుద్ధి చురుకుదనం తగ్గుతుంది. బుద్ధిలో యెన్నో ఆలోచనలు రేగుతవి. కాని, ఒక్క ఆలోచనా ఆచరణలోకిరాదు. కంటియెదుట, సహాయం చేయగల ఆప్తులున్నా, వారివల్ల సహాయం పొందడం జరగదు. దబ్బుచిక్కు యెక్కువగా వుండదు; అయితే, స్థిరాస్తి, నగలు, వాహనాలు మొదలైన పెద్ద విలువగల వస్తువులను కొనే ప్రయత్నాలు నెరవేరవు. వ్యాపార వుద్యోగాలలో గౌరవాధిక్యంగల మార్పు వస్తుంది. కొత్త వ్యవహారాలలో అనుకూల సూచనలు కనబడుతవి. 22, 23, 24 తేదీలలో పిల్లల మూలకంగా అశాంతి; బంధువుల తాకిడి యెక్కువ; విందులు.

**కర్కాటకం:** [పునర్వసు 4 పా. పుష్యమి, ఆశ్లేష]

అసౌఖ్యం యెక్కువ. ఈ అసౌఖ్యం మీకు తెలియవలసిందే. కాని, చూచినవారెవ్వరూ మీఅశాంతిని తెలుసుకోలేరు రాబడిని మించిన ఖర్చులు తగులుతవి. మర్యాద నిలబెట్టుకోడానికని పడరానిశ్రమ పడవలసి వస్తుంది. మోయలేని ఖర్చులు భరించవలసి వస్తుంది. స్థిరాస్తి లావాదేవీలు మీ మనస్సుకు బాధకలిగిస్తవి. ఇతరుల ప్రోత్సాహంతో దిగిన ఒక వ్యవహారంలో, మీకు చిక్కుకొని బాధపడడం జరుగుతుంది, వివాహం మొదలైన శుభకార్య ప్రయత్నాలు యెంత శ్రమపడినా ఒకదారికి రావు; అయితే వారం ఆరంభంలో కన్నా చివరభాగం కొంత మేలుగా వుంటుంది. వృత్తి వుద్యోగాలలో వృద్ధికి దారితీసే మార్పులు వస్తవి 23. 24 25 తేదీలలో ప్రయాణాలు; దబ్బు రాబడి; గౌరవవృద్ధి.

**సింహం:** [మఖ, పుబ్బ, ఉత్తర 1 పా]

ఉద్యోగ, వృత్తులలో కొంత అసంతృప్తికరంగా వుంటుంది. ముందేవో చిక్కులు రానున్నవన్న భయంతో యివ్వడు చేతికి అందనున్న లాభాన్ని వదులుకొనడం మంచిపనికాదు. దూరమందున్న అధికారులు మొదలైన పెద్దవారివద్దనుంచి శుభవార్తలు వస్తవి ఇతరత్రా చిక్కుపడివున్న దబ్బు కొంతవరకు చేతిలోకివస్తుంది. తొందరపడి సాహస వ్యాపారాలలో ప్రవేశించరాదు. ఈ వారం రెండవ భాగంలో ఒక దూరప్రయాణం తగులుతుంది పిల్లల శుభసంతోష కార్యప్రయత్నాలు కలిసివస్తవి. ఒకరిద్దరు ఆప్తులు మీకు సహాయంగా నిలవడంవల్ల లాభ, గౌరవాలు పెరుగుతవి. కుటుంబంలో సౌఖ్యం లభిస్తుంది. 22, 23, 24 తేదీలలో దేహపీడ; త్రిప్పట; మితిమీరిన దబ్బు ఖర్చు.

**కన్య:** [ఉత్తర 2, 3, 4. పా. హస్త, చిత్త 1, 2 పా]

స్తిమితము, సుఖము చేతికి అందుతున్న యీ సమయంలో అందుకు కొన్ని విఘ్నాలు వచ్చిపడగల సూచనలు కనబడుతవి వృత్తి, వుద్యోగాలలో అభివృద్ధి అవకాశాలు యేర్పడుతూ వుండగా, కుటుంబపు యిబ్బందులు కొన్నివచ్చిపడి, మిమ్ములను వెనుకకు లాగుతవి. ఆరోగ్య విషయమై యెక్కువ శ్రద్ధవహించాలి. దబ్బు యిబ్బంది తలయెత్తుతున్నా, ఆప్తుల సహాయంతో యిబ్బంది తెలియకుండా కాలంగడుపుకొని పోగలరు. స్థిరాస్తి మూలకంగా కొంత అనుకూలత కనబడుతుంది. మాట వలుకుబడి పెరుగుతుంది. 21, 22, 23 తేదీలలో దొంగలవల్ల హాని, ప్రయాణాలు, బంధు విరోధం.

**తుల:** [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ 1, 2, 3 పా]

పైకి యోగదాయకమైన కాలంవలెనే కనబడుతుంది. కాని లోలోపల చిక్కులు కూడా పెరుగుతుంటవి. అప్పుచేసి పప్పుభోజనాలు చేయడంవల్ల చిక్కులు వస్తవి. ఇందువల్ల తాకిడి తగులుతుంది. భరించకపోతే మర్యాద చెడుతుంది. కొత్త వ్యవహారాలలో మెలకువగలిగి వ్యవహరించుకొనడం అవసరం, స్థిరాస్తికోసం దబ్బు ఖర్చు అవుతుంది. వస్త్ర, వాహనాలు కొనితీరవలసిన సందర్భాలు ఏర్పడుతవి. వృత్తి, ఉద్యోగాలలో విశేషమైన మార్పేమీరాదు. ఈ సమయములో ఒక మిత్రుడు మిమ్ములను కనిపెట్టి వుంటాడు. వారం చివర కొద్ది అనారోగ్యం చేస్తుంది. 24, 25, 26 తేదీలలో సంఘ గౌరవం, కొద్ది అనారోగ్యం, స్థిరాస్తి లాభవార్త.

**వృశ్చికం:** [విశాఖ 4 వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ]

బంధువులవంటివారు, చేయి విడిచిపేసినా, శక్తిగల విరోధులు వగసాధించే ప్రయత్నాలు చేస్తున్నా, మీరు మీ ఆలోచనలు, మీ ప్రయత్నాలను ముందుకుసాగించగలుగుతూనే వుంటారు. ఇంతకుముందు చిక్కులలో పడిన వృత్తి, వ్యాపార విషయాలలో అనుకూల మార్గాలు యేర్పడుతవి; గౌరవం, ఆదాయం పెరుగుతవి; ఈ సమయంలో ధైర్యం, సహనం అవలంబించడం అవసరం, ఖర్చులు మాత్రం పెరుగుతూ వుంటవి. మీరోపాటు శ్రమపడి, సహాయంచేయగల కొత్త మిత్రులు లోకటు తటస్థపడుతారు, ఇంతకుముందు వచ్చిన కోర్టుకేసీ వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు కొంచెం చికాకు కలిగించుతవి. 23, 24 తేదీలలో పిల్లలవల్ల అశాంతి; వృత్తిలో తృప్తికరమైన మార్పులు; ప్రయాణాలు.

**ధనుస్సు:** [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా]

మిమ్ములను చిక్కులలోకి లాగడంకోసం మీ విరోధులు చేసే ప్రయత్నాలవల్ల మీకు లాభం కలుగుతుంది. బుద్ధి చాకచక్యం ఉపయోగించవలసినసమయం. అధికారులవంటి హోదాగల పెద్దలవల్ల అనేక ముఖ్య వ్యవహారాలలో అనుకూలత కనబడుతుంది. కుటుంబంలో శుభ, సంతోష సంఘటనలు జరుగుతవి; ఈ సందర్భంలోనే పెద్ద ఖర్చులు యేర్పడుతవి, నగలు, వాహనాలు కొనే సూచనలున్నవి. పెద్ద అనారోగ్యాలు యేవీ చేయకపోయినా, దేహసౌఖ్యం తక్కువ. వారం రెండవభాగంలో లాభకరమైన ప్రయాణం ఒకటి నెరవేరుతుంది. పెద్ద శ్రమపడకుండా తృప్తికరమైన మొత్తంగల కొంత దబ్బు చేతికి వస్తుంది, అప్పులుచేసి ఆస్తి కొనవద్దు. 24, 25, 26 తేదీలలో పిల్లల మూలకమైన యిబ్బందులు; పుణ్యకార్యాలు, చిన్నప్రయాణాలు.

**మకరం:** [ఉత్తరాషాఢ 2, 3, 4. పా. శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]

జరిగిపోయిన రెండు వారాలకన్నా, ఈ వారం మనస్సుకు తృప్తికరంగా వుంటుంది వృత్తి, వుద్యోగాలలో అనుకూలమైన మార్పులు వస్తవి; బాధ్యతలు, శ్రమ ఎక్కువ అవుతవి; అయితే అందుకు తగినట్లు ఆదాయం, గౌరవం పెరుగుతవి, కుటుంబ పరిస్థితులలో మంచిమార్పులు వస్తవి; యెవరి విషయంలోనూ చికాకు పడవలసిన అవసరం వుండదు. వారం మధ్యకాలంలో [illegible] కొత్త వ్యవహారాలలో అనుకూలత కనబడుతుంది. 22, 23 తేదీలలో ప్రయాణాలు; గౌరవవృద్ధి; వ్యవహారాలలో జయం.

**కుంభం:** [ధనిష్ఠ 3, 4, శతభిషం, పూ. భా. 1, 2, 3 పా]

ఇంకా కొంతకాలంపాటు మీరు మీ వృత్తి వ్యాపారాల విషయమై కొత్త ఆలోచనలేవీ చేయకుండా, నిమ్మళంగా కాలంగడపడం మంచిది; తొందరపడి యేమిచేసినా, చికాకులు యేర్పడుతవి, గాంభీర్యం చెడనీయవద్దు. ధనాదాయం కొంతవృద్ధి అవుతుంది; ఈ సమయంలోనే, కుటుంబంలో శుభకార్యాలు చేయవలసిన అవసరం యేర్పడుతుంది, వ్యవహార రంగంలో యెక్కువ అనుకూలత కలుగుతుంది; తద్వారా ఆస్తి, దబ్బు మొదలైనవి లభించే అవకాశాలున్నా వున్నవి. ఈ వారం, పైవారం మీరు మీ ఆరోగ్యం విషయమై కనిపెట్టి చూచుకొనండి. 23, 24, 25 తేదీలలో దబ్బురాబడి; పుణ్యకార్యాలు.

**మీనం:** [పూర్వాభాద్ర 4 వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి]

ఈ వారం ఆరోగ్యం, దబ్బు-యీ రెండు విషయాలలో కొంచెం చిక్కు యేర్పడుతుంది. స్థిరాస్తి, వాహనాలు వీటి మూలకంగా తగాదాలురావడంగాని,నష్టంరావడంగాని జరిగేట్లు కనబడుతుంది. వృత్తి, వ్యాపారాలలో కూడా వున్నవారితో విరోధాలు వస్తవి. కాని వృత్తి భంగంకాదు. దబ్బు ఖర్చు యేమాత్రం తగ్గదు. పిల్లల శుభకార్యాలను గురించి చేసే ఆలోచనలు ఒక విధంగా గట్టెక్కేటట్లే కనబడుతవి. కాని, అనుకొన్నంత తొందరగా నెరవేరవు పిల్లల మూలంగా మనస్సుకు కొద్దిగా అశాంతి యేర్పడుతుంది. 25. 26 తేదీలు ఈ వారం మొత్తంమీద చిక్కురోజులుగా కనబడుతవి. అనారోగ్యం వంటి ఉపద్రవాలు చేయవచ్చు. ఈ రోజులలోనే దబ్బు చేతికి వస్తుంది.

—పాతూరి సుబ్బారాయశాస్త్రి,
నెం. 147. మింట్‌స్ట్రీట్, మద్రాసు 1.

కేశ సంపదకు
రీటా
హిందూ దేశ మంతటా దొరకును

మీడియమ్ డిక్షనరీ
(ఇంగ్లీషు - ఇంగ్లీషు - తెలుగు)

విద్యకు- విజ్ఞానానికి- పరీక్షలో విజయానికి ఈ డిక్షనరీ ఉపయోగ పడుతుంది. పూర్తి క్యాలికో బైండు. ధర రు. 9/- జేబు డిక్షనరీ ధర రు. 4-8/-. బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 6, మంథురామచెట్టి వీధి, మద్రాసు-1.

బి.వి. అళ్ళయ్య అండ్ బ్రదర్సుగారి చంద్రకాంతా అగరవత్తులు సువాసనలకు
బి.వి. అళ్ళయ్య & బ్రదర్స్, బెంగళూరు-2.

నారసింహ లేహ్యము

బంగారుతో చేరినది. మేహము, నిశ్శక్తి, నిస్సత్తువ, శుక్లనష్టం, అతిమూత్రం హరించి బలమును వీర్యవృద్ధిని కలిగించును. 20రోజుల డబ్బీ రు. 3-4-0. పోస్టేజి అ 15.
పి. సి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదరసశాల" పెరిదేపి :: నెల్లూరుజిల్లా

కుష్ఠు ★ బొల్లి
తగ్గిరా మేహమచ్చలు, తెల్ల, తవాయి వ్యాధులకు గ్యారంటీ చికిత్స; క్యాటలాగు ఉచితం. జి. వి. రెడ్డి అండ్ కో., (రిజిష్టర్డు) "భాస్కరాశ్రమము" గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా.

బహిష్టు
"కేపి పిల్సు" (Regd. No CDL/888) ఏ కారణమువల్లనైనను, యిన్ని నెలలుగా ఆగిన బహిష్టును గ్యారంటీగా వెంటనే తెలిపేయును. వేలకొలది మేలిమి తృప్తి హొందియున్నారు. గ్యారంటీగల రొక్ క్రమం. వకిలి పుండును వాడి మోసపోకండి. ధర (Ordinary) రు. 8-8-0. గ్యారంటీగా ఆగిన వాటికి (Special) రు 10-8-0. వి. పి. ప్రత్యేకము.
గర్భనిరోధం
సంతానముకోరనివారికి, "స్టెరిల్ పిల్సు" (Regd No 206) 12 రోజులు సేవించిన శాశ్వతముగా 5 సం. లకు గర్భము కలుగదు. బహిష్టు మాములుగా వచ్చుచుండును. వేలకొలది స్త్రీలు తృప్తిపొందియున్నారు. ధర రు. 12-0-0 స్పెషల్ రు 8-8-0. వి పి ప్రత్యేకము.
SEENU & COMPANY POST BOX NO 1638 MADRAS-1


# రూపవాణి

## భారతీయ చలన చిత్రాలు

## జాతీయ సంస్కృతికి ఆటపట్టు కావాలని శ్రీ దేవకీబోస్ సూచన

ప్రపంచం అంతటా చలనచిత్ర పరిశ్రమ అపూర్వమైన అభివృద్ధి పొందినది. మూకీలకు పిమ్మట టాకీలు, తరువాత టెక్నికలర్ చిత్రాలు, ఇటీవల త్రీ డైమెన్షన్ చిత్రాలు వచ్చాయి. భావికాలంలో ఈ అభివృద్ధి ఇంకా ఎట్టి వినూతన పరిణామాలను పొందగలదో చెప్పలేము. మనం రంగు చిత్రాలను తయారు చేస్తున్నాము త్వరలోనే త్రీ డైమెన్షన్ చిత్రాలు కూడా మన దేశంలో తయారు కాగలవు. మన సాంఘిక జీవిత వ్యవస్థలో సినీమా ఒక అంతర్భాగమైపోయినందున దీని ప్రాధాన్యం తక్కువ అని చెప్పడానికి వీలు లేదు. ప్రజా హృదయాన్ని అది సత్పథానికి, కుపథానికి కూడా మార్చగలదు.

అమెరికాలో సినిమా ధనార్జనే ముఖ్య లక్ష్యంగా వ్యాపారాదులలో మునిగితేలే ప్రజలకు వినోదం, విశ్రాంతి కలిగించడానికే వుద్దేశించబడింది. కనకనే అక్కడ సెక్స్, ప్రేమప్రధానమునైన చిత్రాలు తయారౌతూ వుంటాయి. అయితే, అక్కడకూడా జీవితాలను యథాతథంగా చిత్రించి హృదయానికి ఉన్నతిహూర్చే మహోజ్వల చిత్రాలు తయారవుతూనే వుంటాయి.

యూరోప్‌లోనివిచిత్రనిర్మాతలలో హాలీవుడ్ చిత్ర నిర్మాణ విధానానికి భిన్నంగా చిత్రాలు నిర్మించాలనే ధోరణే కనిపిస్తున్నది.

ప్రపంచ యుద్ధాలకు దారితీసిన పరిస్థితులు, ఆ యుద్ధాల ఫలితంగా ప్రజలకు సంభవించిన ఇక్కట్టులు లేకుండానే వీరు చిత్రాలు తయారు చెయ్యడానికి పూనుకొన్నారు. పాశ్చాత్య రాజ్యాలు ప్రజాభిప్రాయాన్ని తీర్చిదిద్దడానికి సినిమా ఎంతైనా ఉపకరించినదని గ్రహించాయి. రెండు యుద్ధాలలో నలిగి నాశనమైనాయి కనక నిర్మాణాత్మకంగానే సినిమాను ఉపయోగించుకొనడానికి అవి యత్నిస్తే ఆశ్చర్య పడవలసిన పనిలేదు.

మనం కర్తవ్యాన్ని విస్మరించి చిత్ర నిర్మాణంలో గ్రుడ్డిగా పాశ్చాత్య రాజ్యాలను అనుకరిస్తున్నాము. సినిమా ద్వారా కూడా మనం మన భౌతిక, ఆధ్యాత్మిక జీవితాల మేలి కలయికను సాధించాలి. మన జాతి మనుగడకు యిది జీవగర్ర.

మనం చలనచిత్రాలలో కూడా భారతాత్మను దర్శించి, విభేదాలతోను, విద్వేషాలతోను సంక్షుభితమైపోయివున్న ప్రపంచంలో శాంతి నెలకొనడగు మార్గం సూచించాలి. ఈ లక్ష్యాన్ని సాధించినట్లయితే, ఫిలిం పరిశ్రమ సార్థకత చెందినట్లే. నేను అట్టి సుదినానికే ఎదురుచూస్తున్నాను.

## చిత్రజగతి

బొంబాయి ఎమార్ ఫిలింసువారు గీతాబలి, అభిభట్టాచార్యులు నాయికా నాయకులుగా "నైలాట్" అనే చిత్రం తయారు చేస్తున్నారు.

శామిక్ కౌశల్, అభిభట్టాచార్యలతో బొంబాయి నవకళా నికేతన్‌వారు "రామి-దోబిన్" చిత్రం నిర్మిస్తున్నారు.

బొంబాయి త్రిభువన్ ప్రొడక్షన్స్‌వారు "ఠన్‌హాయ్" అనే చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఉషాకిరణ్, కరన్‌దివాన్, జాగిర్దార్ మున్నగువారు నటిస్తున్నారు.

### రిపబ్లిక్ దినోత్సవం

ఇండియా ప్రభుత్వం ఫిలింస్ డివిజన్‌వారి "రిపబ్లిక్ రికార్డ్" అనే పేరులో ఢిల్లీలో జరిగిన ఇండియన్ రిపబ్లిక్ దినోత్సవాలను రంగులో తయారు చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 18 వ తేదీనుంచి దేశంలో ప్రదర్శించబడుతున్నది.

పార్లమెంటు సభ్యులు యిటీవల మ్యాకిల్లీలో వరద బాధితుల సహాయం నిమిత్తం ఆడిన క్రికెట్ ఆటలు ఇండియన్ న్యూస్ రివ్యూ చిత్రించింది.

ఢిల్లీలో లెఫ్టినెంట్ జనరల్ తిమ్మయ్య నాయకత్వాన తటస్థరాజ్యాల కమిషన్ సభ్యులు కొరియాకు వెళ్లిన దృశ్యాలు కూడా వున్నాయి.

### "ఆశై మగన్"

ఆసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్‌వారు తమిళంలో నిర్మించిన "ఆశై మగన్" (ముద్దుబిడ్డ) గత శుక్రవారంనుంచి మద్రాసు చిత్రా, బ్రాడ్వే, లక్ష్మీ టాకీసులలోను తమిళనాడు అంతటా ప్రదర్శించబడుతున్నది. తల్లులగారాబంవల్ల పిల్లలు ఎలా చెడిపోయేదీ ఈ చిత్రం నిరూపిస్తుంది ఇతివృత్తం, చిత్రపు సాంకేతిక విలువలు మినహాయిస్తే చిత్రంలో మెచ్చదగిందేమీ కన్పించదు. గణేష్, బాలయ్య, సత్యం, టి. యస్. సరోజ, పద్మిని, గిరిజ మున్నగువారు నటించిన ఈ చిత్రాన్ని శ్రీ కె. ఆర్. రావుగారు డైరెక్టు చేశారు. శ్రీ సుసర్ల దక్షిణామూర్తిగారు ఇంపుగా సంగీతం సమకూర్చారు. వాహిని స్టూడియోలో ఈ చిత్రం నిర్మించబడింది.

## కోతుల పీడ విరగడకు మార్గం

తిరుపతి, సెప్టెంబర్ 17—కోతుల పీడ కోతుల ఎక్కువగా వున్నచోట్ల ఆడకోతులను పట్టుకొని అడవులలో వదలివేయడమే పీడను నివారించడానికి అనుసరించదగు ఉత్తమవిధానమని మద్రాసు ప్రభుత్వం సూచించింది.

ఆహారపంటలకు నష్టం కలిగిస్తున్న కోతుల బాధను నివారించడానికి తీసుకోదగు చర్యలను గురించి కొంతకాలంగా ప్రభుత్వం యోచిస్తున్నది. విదేశాలకు కోతులను ఎగుమతి చెయ్యడం మంచిదన్న సూచనకూడా యోచింపబడింది అనేక సూచనలను గురించి యోచించినమీదట ప్రభుత్వం పైనపేర్కొన్న సలహా యిచ్చింది.

ఆడకోతులను మాత్రమే పట్టుకొని అడవులలోవదలి వెయ్యడంచేత కోతుల సంతానం తగ్గిపోగలదు. ఈ చర్యవల్ల మిగిలిన కోతుల సాంఘికజీవనం దామాషా కాగలదు. ఇందువల్ల మిగిలిన కోతులుకూడా క్రమేణా వాటంతట అవే అడవులలోకి పోతవి. అందుచేత ఈ పని చేసి చూడవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తరువు చేసింది ఇందుకు కావలసిన బోన్లు కలెక్టర్లు తమ వివేకంతో మంజూరు చెయ్యవచ్చునని ఉత్తరువులో తెలియ జేయడం జరిగింది.

# 'అవ్వయ్యార్'

## ఆంధ్ర ప్రముఖుల ప్రశంసా వాక్యాలు

మద్రాసు, సెప్టెంబర్ 18—విద్యాసారస్వత, రాజకీయరంగాలకి చెందిన ప్రముఖులు, న్యాయమూర్తులు నిన్న సాయంకాలం జెమినీ స్టుడియోలో "అవ్వయ్యార్" తెలుగుచిత్రం ప్రత్యేకప్రదర్శనను చూశారు.

ప్రదర్శనకు వచ్చినవారిలో శ్రీ తెన్నేటి విశ్వనాథం (ఎం.ఎల్.ఏ.) శ్రీన్యాయమూర్తులు శ్రీ కె. సుబ్బారావు, శ్రీచంద్రారెడ్డి, శ్రీసత్యనారాయణరావుగార్లు. శ్రీ కె. వెంకటస్వామి నాయుడు, శ్రీమల్లంపల్లి సోమశేఖరశర్మ, శ్రీ ఏ. వెంకటరమణారావు, తెలుగు భాషాసమితి ప్రధాన సంపాదకులు శ్రీ జి. సీతాపతి, మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ఎం. సత్యనారాయణ, శ్రీ వి. రామకృష్ణ ఐ. సి. ఎస్. (రిటైర్డ్). వి. వి. చౌదరి, డాక్టర్ ఎస్. గోపాలకృష్ణమూర్తి, విజయనగరంమహారాజాసాహిబా, శ్రీమతి వరసరజా. శ్రీ శ్రీ (మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు) శ్రీబాసానుబ్బారావు, శ్రీవి.నాగయ్య, శ్రీ ఆరుద్ర కలరు.

ఆహూతులకు శ్రీ ఎస్. ఎస్. వాసన్ స్వాగతమిస్తూ, వర్షం కురుస్తున్నా తన ఆహ్వానాన్ని మన్నించి యిందరు వచ్చినందుకు చాలా అదృష్టవంతుడననే భావిస్తున్నానన్నారు.

ప్రదర్శనానంతరం ఆహూతులలోకొందరు చిత్రాన్ని ప్రశంసిస్తూ ఈవిధంగా ప్రసంగించారు:

### జస్టిస్ పి. సత్యనారాయణరావు

"ప్రదర్శనచాలాత్వరగా ముగిసిపోయిందని అందరు భావిస్తున్నారనే నే ననుకొంటున్నాను ఒక్కక్షణంకూడా విసుగు తోచలేదు. శ్రీ వాసన్ ఈ చిత్రాన్ని మంచి తరుణంలో అందజేశారని నా విశ్వాసం. పెద్ద తరగతుల వారికేగాక పేద కార్మికులకు, సామాన్య ప్రజానీకానికికూడా ఈ చిత్రం ప్రదర్శించబడాలి. కొన్ని చిత్రాలు చూడ్డానికి మాత్రమే బాగుంటాయి కాని, యిది మనస్సుకు నిజమైన ఆనందాన్ని స్తున్నది. ప్రపంచంలోని ధర్మానికి మహోత్కృష్టస్థానం కలదని యావన్మంది ప్రజలకు నిరూపించడమే ఈ చిత్రం పరమలక్ష్యమని తెలుస్తున్నది. తెలుగు ప్రజలు ఈ అద్భుత చిత్రాన్ని చూసితీరుతారనే నేను గట్టిగా నమ్ముతున్నాను.

### శ్రీ తెన్నేటి విశ్వనాథం (ఎం. ఎల్. ఏ.)

"ఇది సమస్త ప్రజలకు నచ్చగలదని చెప్పగలను. చిత్రం చాలాబాగుంది. తెలుగు ప్రజలకు తెలిసే పద్ధతిలో యీ చిత్రాన్ని నిర్మించినందుకు శ్రీ వాసన్‌ను నేను అభివందిస్తున్నాను.

### శ్రీ శ్రీ

"ఇటువంటి చిత్రాలు భారతదేశం అంతట ప్రదర్శించబడాలి. ఒక తమిళ కవయిత్రి—లేదా ఒక భారత కవయిత్రి జీవిత, గాథను చిత్రించినందుకు శ్రీ వాసన్‌ను అభినందిస్తున్నాను."

### శ్రీ వి. నాగయ్య

"అత్యంత జయప్రదంగా చారిత్రక ప్రసిద్ధిగల యీ చిత్రాన్ని నిర్మించినందుకు నేను శ్రీ వాసన్‌ను అభినందిస్తున్నాను ప్రత్యగాత్మకు సంబంధించిన యిట్టికథను జనరంజకంగా తయారు చెయ్యడం ఎంత కష్టమోనిర్మాతగా,దర్శకుడుగా,నటుడుగానేను గ్రహించగలను.

భారతీయ సంస్కృతి, సంగీతాలను, చరిత్రను ప్రతిబింబించే యీచిత్రాన్ని విదేశాలలో ప్రదర్శనకు పంపవలసినదిగా వాసన్‌గారిని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నారు.

### డాక్టర్ జి. వి. సుబ్బారావుగారు

"అవ్వయ్యార్" ను గురించి నేను ఎంతో విన్నాను. కాని, ఆ వ్యక్తిని తెరపైచూసే అవకాశం నాకు నేడు కలిగింది. ఇది నాకు సుదినం. నేను ఈ చిత్రం చూడాలని ఉబలాటపడ్డానుకాని థియేటర్ దగ్గరకు మూడు నాలుగు మాసాలవరకు వెళ్ళడానికే వీలులేనంత జనసమ్మర్దం వుందన్నారు.

### శ్రీ సోమశేఖరశర్మ

"తమిళచిత్రం అర్థం కాదనే అభిప్రాయం నాకు వుండేది. అయితే, ఏ చిత్రమైనా అర్థమయ్యేటట్లుగా తయారు చెయ్యవచ్చునని ముఖ్యంగా యీ చిత్రం నిరూపించింది. ఇది తమిళ, తెలుగు ప్రాంతాలలోనే గాక దేశమంతటా ప్రదర్శించబడదగిన చిత్రం. ఇది ఆంధ్ర ప్రజలకు ఉన్నతిచేకూర్చ గలదనే నేను ఎంతో ఆశపడుతున్నాను.

### శ్రీ సంజీవరెడ్డి, శ్రీ బి. గోపాలరెడ్డి గార్ల ప్రశంస

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మద్రాస్ అసెంబ్లీసభ్యులు శ్రీ ఎన్. సంజీవరెడ్డిగారు నిన్నరాత్రి ఢిల్లీకి వెళ్ళిపోవలసి వుండడంవల్ల ఆయనకోసం 'అవ్వయ్యార్' చిత్రం ప్రత్యేకంగా ముందు ప్రదర్శించబడింది శ్రీ బి.గోపాలరెడ్డిగారుఆయనకలిసి చిత్రాన్ని చూశారు.

ఈ చిత్రం కథ తమిళనాడులో ప్రసిద్ధమైనదని, ఆంధ్రప్రజలు కూడా ఈ చిత్రాన్ని చూసి ఆనందించగలరనే తాను నమ్ముతున్నానని శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు.

శ్రీ గోపాలరెడ్డిగారు శ్రీ వాసన్‌కు అభినందన సందేశాన్ని పంపుతూ, 'అవ్వయ్యార్' చలనచిత్రరూపంలో రచించబడిన ఒక మధురగేయం అన్నారు.

# విలియం జేమ్స్

(3 వ పేజీ తరువాయి)

వుని మనస్సులోనూ కనపడవచ్చు. మతసాంప్రదాయంలోలాగా, పూర్తిగా ప్రపంచాన్నుంచి విడివడి వుండకుండా, అద్వైతంలోలాగా ఉనికియొక్క మొత్తంగా వుండకుండా, ప్రపంచానికి సంబంధంవుంటూ తన వ్యక్తిత్వాన్ని ఉంచుకునే భగవంతుడనే భావం ఈ విధంగా వృద్ధి చెందింది.

చైతన్యం వొకదానితో వొకటి కలవటం వొకస్థితికి చెందింది మాత్రమే అనుకోవలసిన అవసరంలేదు. పైస్థాయికి చెంది చైతన్యాలే అనేకత్వం వుండవచ్చు. కొన్ని వేరుగా, మరికొన్ని ఇతర వాటితో కలిసే వుండవచ్చునేమో. జేమ్స్ విశ్వమూ అభివృద్ధిచెందే మొత్తం ప్రపంచానికి చెందిన చైతన్యాన్ని చిత్రించాలని కాని, మొత్తం ప్రపంచానికి చెంది, అంతటినీ ఆవరించివుండే చైతన్యం వొకటి వుంటుందని అతను స్పష్టంగా అంగీకరించలేదు.

అలా అంగీకరించకపోవటానికి గలకారణం అతను ప్రపంచంలోకి చెడు ఎక్కడనుంచి వొచ్చింది? అనే సమస్యే కారణం. ప్రపంచానికి వొకే వొక మనస్సు వుండి, ఉనికి మొత్తమే దాని ఆలోచనలైతే, ప్రపంచంలో జరిగే ప్రతిదానికీ బాధ్యత దానిదే అవుతుంది. మరి ప్రపంచంలో చెడు జరుగుతూ వుంటే, ఎందుకు జరుగుతూవుంది? దీనికి భగవంతుడు బాధ్యుడనో, లేకపోతే దీన్ని ఆపటానికి అతనికి అధికారం లేదనో అనుకోవలసివస్తుంది. ఇలా అనుకోవటం ఇష్టంలేక జేమ్స్ ఏ చైతన్యమైనా, ఎంతటి విశాలత్వం కలదైనా అంతటినీ ఆక్రమించుకోలేదు అన్నాడు. భగవంతుడుకూడా మనకు మల్లేనే ఈ మంచీ చెడూ సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నిస్తున్నాడు, గట్టిగా జయిస్తాడని చెప్పలేం, మంచి దానంతట జరుగుతుందనే భావంతో మెదలకుండా వూరుకోవటంలో అర్థంలేదు. జయాపజయాలు మానవ ప్రయత్నం మీద ఆధారపడివుంటై.

ఈ పరిస్థితి మంచి చెడులను ఏరుకోవటంలో మానవునికి స్వతంత్రత నిచ్చింది మానవునికి స్వతంత్రత వున్నది అనేది జేమ్స్ తత్వశాస్త్రంలో పదేపదే ఉద్ఘాటించబడే భావం. వంశపారంపర్యా నక్రమించే ప్రభావాన్ని, పరిస్థితుల పలుకుబడినీ అధిగమించి ప్రవర్తించే స్వతంత్రత మానవునికివుంది. ప్రపంచం ఆదర్శంతేలని విషయం గనక మానవుని ప్రయత్నానికి ప్రాముఖ్యత ఏర్పడింది....

ప్రపంచాన్ని గురించి జేమ్స్ చిత్రించిన చిత్రం ఇది. ఇలా ఊహించటానికి ఆధారాలేమిటి అని జేమ్స్‌ని విమర్శకులు ప్రశ్నించవచ్చు. సాంప్రదాయాను సారంగా చెప్పాలంటే ఆధారాలేమీ లేవనే చెప్పవచ్చు. ఇది ఊహాచిత్రమే అవవొచ్చు. మనకు తెలిసిన విషయాలను తేలినట్లే చెప్పివుండవచ్చు.... ఇది నిజం కావచ్చు....ఏదైనా ఆకర్షవంతమైన చిత్రం అనేమాట విస్పందేహం. ఈ విషయాన్ని చర్చిస్తూ హెస్లీ, "ఇది నిజం అవటం మంచిది. కాబట్టి ఇది నిజమని జేమ్స్ ప్రకటించాడు. క్లుప్తంగా చెప్పాలంటే జేమ్స్ చిత్రించి ప్రపంచంయొక్క మనుగడ నమ్మకం అనే కోర్కె మీద ఆధారపడివుంది." అన్నాడు.

కెర్లీ రైట్ తాను వ్రాసిన నవ్యతాత్విక చరిత్రలో జేమ్స్ యొక్క ఈ సూత్రాన్ని ఈ విధంగా వ్యాఖ్యానించాడు:

"ఈ ప్రపంచం వొకటా, అనేకమా అనేది చాలా పాత సమస్య. ఈ ప్రపంచం కొన్ని సందర్భాల్లో ఒకటేననీ, మరికొన్ని సందర్భాల్లో అనేకం అనీ ప్రెగ్మాటిజం చెపుతుంది. (1) మనం మాట్లాడుకునే వైఖరిబట్టి అది వొక్కటే—మనం "ప్రపంచాన్ని" గురించి మాట్లాడగలం; (2) కాలాకాశంలో అవిచ్ఛిన్నంగా వుంటున్నది అనే అర్థంలో అది వొకటే; (3) మానవులకు, వొకరికొకరికి అనేక సంబంధాలు వుండటం ఏకత్వాన్నే సూచిస్తుంది.

"మిగిలిన రకాల కలయికనుగూర్చి మనం ఇదమిత్థమని ఏదీ గట్టిగా చెప్పలేము.అన్నిటికీ వర్తించే కారణ ఏకత్వం ఎంతవరకు వుందో జేమ్స్ చెప్పలేదు. చాలా వాటిల్లో మామూలు కలయిక అనేది వుండటం మాత్రం నిస్సందేహం, వస్తువుల రకాలు వుండటం, తరగతుల వారిగా విభజించటానికి వీలుగా వుండటం అందరికీ తెలిసిందే. సోలిక అనేది లేకపోతే గతాన్నిబట్టి భవిష్యత్తులో వచ్చే అనుభవాన్ని ఊహించలేం....కాని ప్రపంచంలో పూర్తి ఏకత్వం అనేది లేదు; ఆదర్శంలో ఏకత్వంలేదు. మానవసంఘంలోనూ, భౌతిక ప్రపంచంలోనూ వైరుధ్యాన్ని సూచించే గుణాలు చాలా వున్నాయి....ఇది పెరిగే ప్రపంచంగనక ఎప్పటికైనా ఈ వైరుధ్యం నశించి పూర్తి ఏకత్వం లభిస్తుందేమో అని ఆశ."

### మతం

జేమ్స్ భగవంతుడు వున్నాడు అని నిరూపించటానికి మామూలు మతకర్తలకు మల్లే ప్రయత్నించలేదు. మతంయొక్క విలువను నిరూపించటానికి జీవితాన్నే ఆధారంగా తీసుకున్నాడు, ప్రార్థన, మిస్టిక్ అనుభవాలు మనిషిలో మార్పును తీసుకొని వస్తాయని అతను భావించాడు. మానవునిలోవున్న బలహీనతకు ప్రార్థన బోగొడుతుంది. ఈ శక్తి ప్రార్థనకు ఎక్కడ నుంచి వొచ్చింది? మనస్తత్వశాస్త్రంలో, స్పృహలోకి రాని మనస్సు వుంటుందనీ, పైకి కనుపించే మనస్సుకంటే అది బలమైందనీ అతను తెలుసుకున్నాడు, మతం అనుభవాలవల్ల వచ్చే శక్తి దీనినుంచి వస్తూ వుందని నిర్ధారించాడు.

ఈ శక్తి స్పృహలోలేని మనస్సులోనుంచి వొస్తూ వుందని అంగీకరిద్దాం. కాని, అక్కడకు ఎక్కడనుంచి వొచ్చింది? అక్కడే పుట్టిందా? లేకపోతే మన మనస్సుకంటే పెద్దదైన మరొక మనస్సుమంచి వొచ్చిందా? జేమ్స్ ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు. చెప్పటానికి వీల్లేనిది గనక ఎవ్వరికి ఇష్టం వొచ్చిన నమ్మకాన్ని వారు ఉంచుకోవచ్చునని భావించారు. తానుమాత్రం ఈ శక్తి మరొక శక్తినుంచే వొస్తూవుందని నమ్మాడు. కాని ఇతరులను ఈ విషయంలో తన మార్గానికి త్రిప్పుకోటానికి మాత్రం ప్రయత్నించలేదు.

జేమ్స్ తత్వశాస్త్రం యొక్క ముఖ్య లక్షణాలు ఇవి: ప్రపంచంలో వున్న వాటిని అన్నిటినీ తర్కంమీద ఆధారపడిన వొక పద్ధతిలోకి నడ్డిగలగటం, వొక తాత్విక విధానం యొక్క ముఖ్యలక్షణం అని అర్థం చెప్పుకుంటే జేమ్స్‌కి ఒకతాత్వికవిధానంలేదనే చెప్పుకోవలసి వస్తుంది. అలా కాక కొన్ని సూత్రాల సహాయంతో సమస్యలను పరిష్కరించటం, తాత్విక విధానం యొక్క ముఖ్య లక్షణం అని అర్థం చెప్పుకుంటే మాత్రం జేమ్స్‌కి వొక తాత్విక విధానం వున్నదని గట్టిగా చెప్పుకోవొచ్చు. అతనికి సత్యానికి సంబంధించిన వొక సిద్ధాంతం వుంది. నీతికి సంబంధించి కొన్ని అభిప్రాయాలున్నాయి. అర్థం చెప్పుకోటానికి ఒక సిద్ధాంతం వుంది. అవన్నీ ప్రపంచాన్ని ఒక సమగ్రమైన చిత్రిస్తయి.

**జేమ్స్ తత్వశాస్త్రం యొక్క సారాంశం ఇది:—ఒక స్టేట్‌మెంట్, (1) అనుభవపూర్వకమైన ఫలితాలను కలిగి వుంటేనూ, (2) అటువంటి ఫలితాలు లేకపోయినా, దాన్ని నమ్మటంవల్ల అనుభవపూర్వకమైన ఫలితాలు కలిగివుంటేనూ, అర్థయుతమైనదిగా భావించబడుతుంది. మొదటి తరగతిలో, సంభవించే ఫలితాలే ఆ స్టేట్‌మెంట్ యొక్క అర్థంగా భావించబడతాయి. రెండో తరగతి "అర్థంగా భావించబడేది ఏది?" అనే ప్రశ్నే లేదు. దీనివల్ల మనకు మిగిలేది ప్రయోజనమే.**

జేమ్స్ ప్రెగ్మాటిస్టు సిద్ధాంతాన్ని గురించి రసెల్ చేసిన విమర్శను ఇంతకుముందు పరామర్శించాం. జేమ్స్ యొక్క ఈ మతదృష్టిని కూడా అతను తీవ్రంగా విమర్శించాడు. జేమ్స్ భగవంతుని స్థానంలో, భగవంతుని మీద వున్న నమ్మకాన్ని కూచోబెట్టాడనీ, ఇతర మతకర్తలవలె కాక అతను మతాన్ని మానవునికి అవసరమైనదానిగా మాత్రమే పరిగణించాడనీ, సాధారణ మానవుడు, "భగవంతునిమీద నాకున్న నమ్మకంనుభావిస్తాను" అని కోరక "నేను భగవంతుణ్ణి నమ్మాను గనుక సుఖంగా ఉన్నాను" అని మాత్రమే అనుకుంటాడనీ విమర్శించాడు. "అననమ్మకం అనే పునాదిమీద, నమ్మకం అనే నిర్మాణాన్ని కట్టటానికి ప్రయత్నించినట్లు వుంది జేమ్స్ ప్రయత్నం" అన్నాడు. ఇటువంటి ప్రయత్నాలు అన్నిటికి మల్లే ఈ ప్రయత్నం కూడా ఫెయిలయింది. బెర్క్లేయొక్క మానసిక వాదంతో అననమ్మకాన్ని ఛేదించటం వల్ల భగవంతుని స్థానంలో భగవంతుని మీద వున్న నమ్మకాన్ని కూచోబెట్టటం తప్పక అలాచేసి సరిపోయింది అనుకున్నాడు జేమ్స్. నవీన తత్వశాస్త్రంలో కనపడే జబ్బుయొక్క వివిధ రూపాల్లో ఇదొక రూపం అన్నాడు. రసెల్ తాను వ్రాసిన పాశ్చాత్య తత్వశాస్త్ర చరిత్రలో. (సశేషం)

# టెన్‌సింగ్ బొమ్మతో తపాలా కవర్లు

## త్వరలోనే అమ్మకం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18—గాంధీ జయంతి (అక్టోబర్ 2) నాడు ఇండియా ప్రభుత్వం, తంతి తపాలాశాఖవారు ఎవరెస్టు విజయానికి సంబంధించిన కొత్త తపాలా బిళ్ళలను, కవర్లను అమ్మకానికి విడుదల చేయనున్నది. ఈ కవరుపై ఎవరెస్టు శిఖరాగ్రంపై టెన్‌సింగ్ మువ్వగొడ్డలితో పతాకాలను ఎగురవేస్తున్న బొమ్మ ముద్రించబడుతుంది, "ఎవరెస్టు విజయ" అనే అక్షరాలు హిందీలో, "29-5-53" అన్న తేదీ బొమ్మ పైన ముద్రించబడగలవు.

ఈ కవరు వెల ఒక అణా. సెప్టెంబర్ 28 వ తేదీనుంచే ఇవి ఇండియాలో అన్ని ముఖ్యమైన పోస్టు ఆఫీసులలోను అమ్మబడగలవు. అక్టోబర్ రెండవ తేదీన వీటిని ఒక ప్రత్యేక ముద్రతో రద్దు చేస్తారు.


శానిటరీ సామానులు
మిక్కిలి ప్రకాశమైనవి — ఆకర్షణీయమైన తయారు
డాల్మియా వారిచే తయారు చేయబడిన శానిటరీ సామానులు మార్కెటులో ఎక్కువ ప్రజాదరణ గాంచినవి.
డాల్మియా సిమెంటు (భారత్) లిమిటెడ్
డాల్మియాపురం (ట్రిచి)
ఇండియన్ స్టోర్సు డిపార్టుమెంటు, ప్రభుత్వములు, రైల్వేలు, మునిసిపాలిటీలు, మున్నగువారి సప్లయిదార్ల అపూర్వపు జాబితాలతో చేరియున్నారు.

మేలైన పెప్పరుమెంట్లుకు
'రావల్‌గాన్'
వారిని అడుగండి

MANUFACTURERS—THE RAVALGAON SUGAR FARM Ltd.
Agents. NEMICHAND PARASMAL & CO., 128/A.NYNIAPPA NAICK ST., MADRAS.3






అన్ని ఇంటి ఉపయోగములకు
టాటా ఆయిల్ మిల్సు కంపెనీ లిమిటెడ్.

# నేటి క్షామసీమ: రేపటి క్షేమసీమ

## రాయలసీమ అభ్యుదయానికి డెవలెప్‌మెంట్ బోర్డు చేస్తున్న కృషి

రాయలసీమతో అమరకీర్తి తెచ్చుకొన్నది రాయలసీమ. కేవలం ఆంధ్ర చరిత్రలోనేకాక దేశచరిత్రలో కూడా అత్యంత ప్రముఖుడు శ్రీ కృష్ణదేవరాయలు. సమరాసక్తులకు శిల్ప సాహిత్యాలలో ఆసక్తి మెన్న కాదని నిరూపించిన మహాచక్రవర్తి ఆయన. రాయలు రాజ్యనిర్వహణలో మేటి యనిపించుకొన్నవాడు. రాయలసీమ కుంతల ప్రదేశమైనను వర్షపాతమునకు సామ్యమైనంత చిన్నదో. పెన్నకో చెరువును కట్టించి కాంతిక్షిదిత నెలకొల్పుటకు రాజమార్గమును వేసినాడు వాన తక్కువగా పడుతున్నందున ఈ ప్రదేశంలో పడిన వాననీటిని చుక్కయైనా వ్యర్థంగాకుండా చెరువులలో చేర్చి క్షామము లేకుండా చేయగలిగినవాడు. రాయలు ఇది గతకాల చిత్రము పున్నమనాటి పాలపేదివటము.

కాని ఇప్పుడు రాయలసీమ అనగానే క్షామసీమ అని వెంటనే స్ఫురిస్తున్నది. క్షామమునకే రాయలసీమ మరొకపేరుగా పరిణమించినది. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో క్షామబాధవుంటున్నప్పటికీ ఇంతగా క్షామదేవతకు బలిఅవుతున్న ప్రాంతం మరొకటిలేదు. వలుపోట్ల క్షామబాధ అంటే ఆహారంలేక పోవుట మాత్రమే. కాని, ఈ ప్రాంతంలో గుక్కెడు నీరు తాగి తిరాక్యాంను చల్లార్చుకొనుటకు మంచినీరు కూడా కొన్ని గ్రామాలలో మృగ్యము. మైళ్ళదూరంనుంచి మంచినీరు రావాలి. అదికూడా పాతాళ గంగనుంచి రావలసిందే.

1931-32 నుంచి 1942-43 నాటికి చెన్నరాష్ట్రం మొత్తంమీద 10 పాళ్ల క్షామం వస్తే రాయలసీమలో ఆరుదిపాళ్ల క్షామంవచ్చింది రాయలసీమ ఈస్థితిలో వుండటానికి కారణం ఏమిటి?

### భౌగోళిక పరిస్థితులు

రాయలసీమ ఎక్కువగా కొండగుట్టలతోను పర్వత శ్రేణులతోను నిండివుంది బళ్లారిజిల్లాలోని సొందూరు కొండలు, కడప, కర్నూలు జిల్లాలలోని ఎర్రమలై, నల్లమలై కొండలు, చిత్తూరు జిల్లాలోని తిరుమలై కొండలు రాయలసీమలో అతి ముఖ్యమైన పర్వతశ్రేణులు.

చిన్నచిన్న ప్రవాహాలేకాక పెద్దపెద్దనదులు కూడా వున్నవి ఇవి మైసూరులోపుటి రాయలసీమలోకి ప్రవహిస్తున్నవి. అనంతపురం జిల్లాలోని పెన్నారు, చిత్రావతి, బళ్లారి జిల్లాలో తుంగభద్ర, హగరి చెప్పదగిననదులు. ఈనదులలోను, ప్రవాహాలలోను ఎల్లకాలం ప్రవహించే నది తుంగభద్ర మాత్రమే.

రాయలసీమలో మామూలుగా వానలు కూడా తక్కువ. రాష్ట్రంలోని సగటు వర్షపాతం 41.4 అంగుళాలుగా వుంటే రాయలసీమలో 20 అంగుళాలు, 30 అంగుళాలమధ్య వుంటుంది.

వర్షాలు తక్కువగా వుండటంవలన ఏడాది పొడుగునా ప్రవహించే నదులు ఎక్కువ లేకపోవటంవలన రాయలసీమ మొత్తానికే నీటిపారుదల వసతి తగినంతగా లేదు. అందులోనూ మరీ వెనకబడివున్న జిల్లాలు ముఖ్యంగా అనంతపురం, బళ్లారి, కర్నూలు జిల్లాలు.

ఇక రాయలసీమలో భూమి మూడు రకాలుగా వుంటుంది నలుపు, ఎరుపు, రెండు రకాలు కలిసివున్న భూములు. నల్లనేలలు తేమను బాగా పీల్చి, బాగా తేమగా వుంటవి ముం కొక మంచి వాన కురవంటే దుక్కి సాగును. వానకోసం రైతులు ఎదిరాపులు కాస్తారు ఎర్రనేలలో సారంలేదు. అనంతపురం జిల్లా ఇంత హీనంగా వుండటానికి కారణం అక్కడ భూమి చాలవరకు ఎర్రనేల

ఎల్బాని ఎర్రనేల పొలాలు ముంగారి తరుణంలో సాగవుతవి. ఈ సాగుకు నైరుతి వానలు ఆధారం. నల్లనేల సాగు మామూలుగా హింగారి తరుణంలో ఆరంభమవుతవి. ఈ సాగుకు సెప్టెంబరు వానలు ఆధారం.

సాగుకు వానలే ఆధారం కావడంవల్ల సకాలంలో సరిపడినంతగా వానలు కురిస్తేనే సాగు ఆరంభమౌతుంది. సెప్టెంబరులో వానలు తక్కువగా వుంది. అక్టోబరు మొదటివారాల్లో వానలు బాగా లేకపోతే చాలవరకు భూమి సాగు లేకుండా వుంటుంది ఒకవేళ ఎదిరింగా సాగయినా ఫలసాయం బహు కొద్దిగా వుంటుంది కాబట్టి వానలు సకాలంలో కురవటమేకాక తగినంతగా కురిస్తేనే పంటలు బాగా పండగలవు తగినంతగా లేనప్పటి, అనిశ్చితమైన వానల ఫలితంగాను, తగిననీటి పారుదల వసతులు లేకపోవటంవల్లనూ రాయలసీమ ప్రాంతం తరుచుగా క్షామానికి గురి అవుతున్నది.

### సాంఘిక పరిస్థితులు

ఏ ప్రాంతపు ఆర్థిక పరిస్థితికైనా ఆ ప్రాంతపు జనాభా ఒక చిహ్నంగా వుంటుంది పాడిపంటలు వున్నచోట జనాభా పెరుగుటం సహజం. అది లేనిచోట కొద్దిగుంది చిన్న నిస్సారం. 1891-1941 మధ్య వివిధ ప్రాంతాలలో జనాభా అభివృద్ధిని పరిశీలిస్తే, మిగిలిన ప్రాంతాలకంటె రాయలసీమ ఎంత హీన స్థితిలో వున్నదీ విశదమౌతుంది. చెన్నరాష్ట్రం మొత్తంమీద గత 50 సంవత్సరాలలోను జనాభా నూటికి 46.3 పాళ్ళు పెరిగింది తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ గుంటూరు జిల్లాలలో నూటికి 73 పాళ్లు పెరిగింది. కాని, కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం జిల్లాలలో నూటికి 28 పాళ్లు మాత్రమే పెరిగింది.

ఇంత వ్యత్యాసం వుండటానికి రాయలసీమ ప్రాంతాలకు సాగుదల సదుపాయాలు లేకపోవటం ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందువల్లనంటే 1850-55 మధ్య సాగు సౌకర్యాలు లేకపూర్వం కృష్ణా, గోదావరి డెల్టాలు కూడా క్షామప్రాంతాలుగానే వుండేవి ఇరిగేషన్ సదుపాయాలు వచ్చిన తరువాతనే అక్కడ జనాభా విశేషంగా పెరిగింది

1941-51 మధ్య చెన్నరాష్ట్రం మొత్తంమీద జనాభా నూటికి 14.3 పాళ్లు పెరగగా బళ్ళారిలో 14.6, కడపలో 10, కర్నూలులో 6.2, అనంతపురంలో 18.7, చిత్తూరులో 10.7, కృష్ణాలో 22.6, తూర్పు గోదావరిలో 22.6 పాళ్ళు పెరిగింది.

నీటి పారుదల సదుపాయాలలో వుండే తారతమ్యాన్నిబట్టి ఆయా రైతుల ఆదాయాలలో హెచ్చు తగ్గులు వుంటవి. పంటకాల్వల వల్ల పండేలాటి హెచ్చుగుండి కూడా పంట కాల్వవసతివుండే ఎకరాకు 1631 పౌనులు పండేవరిపంట వానదేవునిపై ఆధారపడితే, 1153 పౌనులు మాత్రమే పండుతుంది అలాగే పంటకాల్వలు వుండే ఎకరాకు 1200 నుండి 1500 పౌనులవరకు పండే జొన్నపంట వానదేవుని దయపై ఆధారపడితే 100 నుండి 700 పౌనులు మాత్రమే పండుతుంది.

పంటల రాబడిలో వున్న ఈ తేడా రైతుల ఆదాయంలో కూడా కనిపిస్తుంది. 1945 అంచనాల ప్రకారం చెన్నరాష్ట్రంలో సగటున రైతుకుటుంబం ఆదాయం రు 902.3 లు కాగా. రాయలసీమ జిల్లాలలో రు. 623.5 లు. గానే వుంది. ఆదాయంతో పాటు అప్పునుకూడా చూస్తే కృష్ణా, గోదావరి డెల్టాలలో సగటున ఆదాయంలో అప్పు నూటికి 33 పాళ్లు, కావేరీ డెల్టాలో నూటికి 25 పాళ్లు కాగా రాయలసీమలో నూటికి 43 పాళ్లుగా వుంది. రాయలసీమలో రైతుల ఆదాయం డెల్టారైతుల ఆదాయంలో మూడవవంతుకు కూడా తక్కువే. అప్పు 10 పాళ్లు, 18 పాళ్లు హెచ్చు ఇది రాయలసీమలోని సగటు పెద్దరైతు ఆర్థికస్థితి

ఇక భూవసతినిబట్టి పరిశీలిస్తే రాయలసీమ జిల్లాలలో 25 ఎకరాలు, అంతకు ఎక్కువవున్న రైతు ఆదాయం రు 14122 లు. కాగా, కృష్ణా గోదావరి డెల్టాలలో రు 5,570 లు కావేరి డెల్టాలో రు 4,986 లుగా ఉంది. అంటే డెల్టా రైతుల ఆదాయంలో మూడవవంతుకూడా రాయలసీమ రైతుకు రావన్నమాట.

ఇక పారిశ్రామికంగా చూద్దామన్నా సుందకు రాలేదు. పరిశ్రమలకు కావలసిన వాతావరణం వున్నప్పటికీ దండిగా ఖనిజ సంపదలు వున్నప్పటికీ పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు.

అందువల్లనే విద్యారంగంలోను, ఇతరరంగాలలోను రాయలసీమ వెనుకబడింది చెన్నరాష్ట్రం మొత్తంమీద పురుషులలో నూటికి 16.3 మంది చదువు వచ్చినవారు వున్నారు. 1941 జనాభా లెక్కల ప్రకారం రాయలసీమలో నూటికి 10.8 మందికి మాత్రమే చదువువచ్చు రాష్ట్రంమొత్తం స్త్రీలలో నూటికి దాదాపు ముగ్గురు చదువుకున్నవారు కాగా రాయలసీమ స్త్రీలలో నూటికి ఒక్కరు మాత్రమే వున్నారు.

### అభివృద్ధి సంఘం కృషి

కనక వ్యవసాయకంగా, పారిశ్రామికంగా వైజ్ఞానికంగా, ఆరోగ్యరీత్యా రాయలసీమ వెనకబడి వున్నది. ఈ పరిస్థితినుంచి రాయలసీమను ఉద్ధరించి మరల పాడిపంటలతో కలకలలాడేటట్టు చేయటానికిగాను ప్రభుత్వం ఒక సంఘాన్ని నియమించింది. 1949 లో నియమింపబడిన ఈ సంఘం పేరు రాయలసీమ అభివృద్ధి సంఘం. దీని గడువును 1955 వరకు మద్రాసు ప్రభుత్వం పొడిగించింది. నవ్యాంధ్రరాష్ట్రంలో ఈ సంఘం కేవలం సలహా సంఘం మాత్రంలో కాక, ఒక కార్పొరేషన్ కావటానికి అవకాశం వచ్చింది. ఇదివరకు ఈ సంఘం చేసిన కృషిని వివరిస్తూ, మద్రాసు ప్రభుత్వం ప్రచురణలశాఖ 108 పేజీల పుస్తకాన్ని "రాయలసీమ అభ్యుదయం" అన్న పేరుతో ప్రచురించారు శ్రీ ఆర్. కృష్ణారావుగారు చిత్రించిన చక్కని ముఖచిత్రంతోను, రాయలసీమ అభివృద్ధికి వాడుతున్న కృషిని చిత్రాలతోనూ వివరిస్తున్న దీని వెల 0-8-0.

రాయలసీమ జనాభాలో అధికభాగం వ్యవసాయంమీద జీవిస్తున్నారు ఇది అనావృష్టి ప్రాంతం. కనక, నీటి పారుదల వసతులు వెంటనే అవసరం కాగలవు. నీటి పారుదల వసతులు వుండే పంట మూడు రెట్లు హెచ్చుగా పండుతుంది. రెండు మూడు పంటలు కూడా పండించవచ్చు అందువల్ల నీటి పారుదల వసతుల అభివృద్ధికి సంబంధించిన కృషిని దాదాపు 18 పేజీలలో వివరించారు. తుంగభద్ర, కృష్ణా-పెన్నారు, తెలుగుగంగ, పెన్నా, నాగిలేరు ప్రాజెక్టుల చరిత్ర మాత్రమేకాక జిల్లాలవారీ చెరువులు, మైనర్ ఇరిగేషన్ల చరిత్ర కూడా వుంది రాయలసీమలో మొత్తం 8 ప్రాజెక్టులు కడితే దాదాపు ఆరు లక్షల ఎకరాలు సాగుకాగలదు. అప్పుడు రాయలసీమ క్షామసీమకాక సస్యసీమ కాగలదని అంచనా. ఈ తొమ్మిది ప్రాజెక్టులలోను తుంగభద్ర క్రింద మూడు లక్షలు, గండికోటక్రింద రెండున్నర లక్షల ఎకరాలు సాగుకాగలదు. వ్యవసాయాభివృద్ధి సమస్యను ప్రత్యేక శీర్షికక్రింద 9 పేజీలలోను, పశుపోషణ కృషిని నాలుగు పేజీలలోను సహకారోద్యమం ద్వారా జరుగుతున్న సహాయాన్ని రెండు పేజీలలోను, విద్యాభివృద్ధికి జరిగిన ఏర్పాట్లను మూడుపేజీలలోను వివరించారు.

### పరిశ్రమల అభివృద్ధి

రాయలసీమలో నీటి పారుదల విషయంలో ఎంత కృషి చేసినప్పటికీ సాగయ్యే భూమిలో నూటికి 27 ఎకరాలకు మాత్రమే నీటి వసతి లభిస్తుంది. ఎక్కువగా వానలమీదనే ఆధారపడాలి కాబట్టి, ఇంతప్రాంతానికి తగిన రక్షణ వుండదు.

రాయలసీమ ప్రజల ఆదాయం పెరగాలన్నా, జీవనస్థాయి అభివృద్ధి చెందాలన్నా పరిశ్రమల అభివృద్ధి ఒక్కటే మార్గం. ఖనిజ సంపద సమృద్ధిగా వుంది. పత్తి, వేరుసెనగ, ఆముదంవంటి వాణిజ్య పంటలు కూడా పండుతవి. కాని, ఈ వసతులు ఇంతవరకు సరిగా వినియోగించుకొనటం జరగలేదు. పెట్టుబడి పెట్టడానికి ధనం స్థానికంగా పుష్కలంగా లేకపోవచ్చు. కాని, అలాగున్న ధనంకూడా వెంటనే లాభాలు కోరేవారిచేతుల్లోనూ, లాభం రాకపోతేనోయింది అనికొత్త ప్రయత్నాలు సాగించటానికి ఇష్టంలేనివారి చేతుల్లోనూ వుంది. పెట్టుబడి పెట్టగలిగినవారికూడా లాభనష్టాలమాట ఆలోచించే ఇతర ప్రాంతాల పరిశ్రమలపైనే మొగ్గున్నారు. అందువల్లనే ఇంతవరకు పారిశ్రామిక సాంప్రదాయమేమీ లేదు. నిర్వహణశక్తి, నేర్పు ఇంకా నేర్చుకోవలసిన విషయాలుగా వున్నవి. ఈ ప్రాంతాలలో పరిస్థితి ఏమైనప్పటికీ, ఈ ప్రాంతంలో ప్రభుత్వం తనరంగంలోనికి దిగి భారం వేసుకొని పరిశ్రమలను అభివృద్ధి చేయనవసరం వుంటుంది అదిగా రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధి ఇప్పుడు సిద్ధించేదికాదని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అందువల్లనే అభివృద్ధి సంఘం వారు ప్రభుత్వానికి తగుసూచనలు చేస్తూ వచ్చారు. వీటికి సంబంధించిన వివరాలుకూడా దీనిలో వున్నవి.

వ్యవసాయాభివృద్ధికైనా, పారిశ్రామికాభ్యుదయానికైనా విద్యుచ్ఛక్తి సప్లయివాలా అవసరం. అందుకుకూడా రాయలసీమ అభ్యుదయ సంఘం కృషిచేస్తున్నది. అనేక

(మిగతా 8 వ పేజీలో)



# కర్నూలు-బెజవాడలమధ్య ఎక్స్‌ప్రెస్ రైలుబండి

## కలకత్తా మెయిల్‌ను విజయవాడలో అందుకొనేటట్టుగా ఈ నెల 27 నుంచి

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18—

కర్నూలు-విజయవాడల మధ్య వేగంగా నడిచే రైళ్లను ఈ నెల 27 వ తేదీ నుంచి ఏర్పాటుచేసి, అవి విజయవాడలో మద్రాసు-కలకత్తా మెయిలును అందుకునేటట్టుగా చేశామని రైల్వేల డిప్యూటీ మంత్రి శ్రీ అళగేశన్ నేడు ప్రజాప్రతినిధుల సభలో ప్రకటించారు.

కర్నూలునుంచి, విజయవాడనుంచి కూడా నడిచే ఈ బండ్లు విజయవాడ—ధోర్నకల్ సెక్షన్‌లో ఎక్స్‌ప్రెస్‌లుగాను, ద్రోణాచలం—కర్నూలు సెక్షన్‌లో మామూలు ప్యాసింజరు బండ్లుగాను నడవగలవని కూడా డిప్యూటీ మంత్రి ప్రకటించారు.

కర్నూలులో ఆంధ్ర రాజధాని ఏర్పాటు దృష్ట్యా సదరన్ రైల్వేలోని బండ్లను వేగంగా నడిపాలనే నిర్ణయం కూడా జరిగలేదన్నారు. ఇప్పుడు నడుస్తున్న బండ్లలో స్పెషల్ సెలూను (కాంపార్టుమెంటు) హెచ్చు చేయలేదని, కాగా బెంగుళూరు-కర్నూలు మధ్య సెకండ్ క్లాసు-ఇంటర్ తరగతి కలిసివున్న ఒక పెట్టెను అదనంగా వేయాలన్న ఆలోచన కలదని కూడా సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం కోరినందున రాయచూర్-మద్రాసు సెక్షన్‌లో వుండి కర్నూలుకు రోడ్డు ప్రయాణ వసతులను కలిగివున్న గుత్తి రైల్వే స్టేషన్‌లో భోజనం, ఫలహారం వసతులను హెచ్చు చేయడం జరుగుతున్నదని, అత్యవసరమైన ఏర్పాటుగా ఒక భోజనాల హాలును తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్నామన్నారు కూడా. శాశ్వతమైన ఏర్పాట్లు చేయడాన్ని గురించి ఆలోచన జరుగుతుందని కర్నూలు-గుత్తి మధ్య వస్తూ పోతూ వుండే పై తరగతి ప్రయాణీకులకు రిటైరింగ్ గదుల వసతిని కూడా చేస్తున్నామన్నారు.

శ్రీ నానాదాస్ గారు అడిగిన ప్రశ్నకు రైల్వేల డిప్యూటీమంత్రి సమాధానంచెబుతూ, రాష్ట్రప్రభుత్వం కోరికపై ఆంధ్రప్రభుత్వం రికార్డులు, సరంజామావగైరాలను కర్నూలుకు చేర్చి నిర్ణీతమైన తేదీకి అక్కడ ఆంధ్రా సెక్రెటేరియట్ పని చేసేటట్టు చూడడానికిగాను స్పెషల్ రైళ్ళను ఏర్పాటు చేశామని కూడా తెలియజేశారు.

## శ్రీ త్రివేది సలహా సంఘం

మద్రాసు, సెప్టెంబర్ 18— అక్టోబరు ఒకటవతేదీన కర్నూలులో ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవ సమయంలో జరగవలసిన ఏర్పాట్లను గురించి ఆంధ్రా స్పెషల్ ఆఫీసర్ శ్రీ త్రివేది నేడు తన సలహా సంఘంతో సమాలోచనలు జరిపారు. ఎవరెవరికి ఆహ్వానాలు పంపవలసిందీ, అతిథులకు ఎక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలో, ప్రధాని రాక సందర్భంలో చేయవలసిన రక్షణ ఏర్పాట్లు ఈ చర్చలలో ప్రధానాంశంగా వున్నవట. రేపు కూడా వీరి చర్చలు కొనసాగగలవు.

గవర్నరు, మంత్రులు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిర్ణయించారట కూడా.

## రాష్ట్రావతరణ మహోత్సవం

మద్రాసు, సెప్టెంబర్ 19—అక్టోబర్ ఒకటవ తేదీన ఉదయం 8-45 గంటలకు కర్నూలులో ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవం జరుగుతుంది. ఈ సభలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం జరుపుతారు.

కోల్స్ మెమోరియల్ హైస్కూలు ఆవరణలో ఈ ఉత్సవం జరుగుతుంది.

ఈ ఉత్సవానికి ముందుగా శ్రీ చందూలాల్ త్రివేదీ గవర్నర్‌గా ప్రమాణం స్వీకరిస్తారు. వెనుక కర్నూలులో జిల్లాకోర్టు వుండే భవనం ఇప్పుడు ఆంధ్ర లెజిస్లేచర్ భవనంగా వినియోగించబడింది. ఈ భవనంలో ఉదయం 7 గంటలకు శ్రీ త్రివేదీచేత మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పాకాల వెంకట రాజమన్నారుగారు ప్రమాణం చేయిస్తారు. ఆ తరువాత అక్కడినుండి కలిసి "రాజ్ భవన్"కు వెళ్లతారు. మొన్నటివరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పాతబంగాళాగా వున్నదే "రాజభవన్"గా నిర్ణయించబడింది. ఇక్కడ ఉదయం 8 గంటలనుంచి 8-20 గంటలలోపున ఆంధ్ర మంత్రివర్గ సభ్యులచేత గవర్నర్ ప్రమాణాలు చేయిస్తారు. పిమ్మట ఇండియా ప్రధాని, ఆంధ్ర గవర్నర్, మంత్రులు కలిసి ఆంధ్రరాష్ట్రావతరణోత్సవంలో పాల్గొనడానికి కోల్స్ మెమోరియల్ హైస్కూల్‌కు వస్తారు.

ఆంధ్ర సెక్రటేరియట్‌కు కేటాయించబడిన ఉద్యోగులందరూ సెప్టెంబర్ 24 వ తేదీనే ఇప్పటి పదవులనుంచి "విడుదల" చేయబడగలరని, 25 వ తేదీనే సెక్రటేరియట్ ఉద్యోగుల సామానును ఒక గూడ్సుబండి కర్నూలుకుతీసికొనివెళ్ళగలదని తెలుస్తున్నది.

ఉద్యోగులందరు సెప్టెంబర్ 27 వ తేదీన కర్నూలులో వుండేటట్లుగా మరొక స్పెషల్ రైలు కూడా ఇక్కడినుంచి బయలుదేరి వెళ్తుంది. ఆంధ్ర ఉద్యోగులకు నేడే రెండు నెలల జీతాన్ని అడ్వాన్సుగా ఇవ్వడం ప్రారంభించబడింది.

ఆంధ్ర గవర్నర్‌గా నియమించబడిన శ్రీ చందూలాల్ త్రివేదీ, ఆంధ్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించబడిన శ్రీ పుల్లారెడ్డి సెప్టెంబర్ 27 వ తేదీకి కర్నూలు చేరగలరు.

---

మద్రాసు, సెప్టెంబర్ 18—శ్రీ కపాలీశ్వర దేవస్థానం ట్రస్టీ విరాళంతో నిర్మించబడిన చెన్నపురిలోని దేవాలయాలు సమష్టిగా నిర్వహించనున్న అనాథ శిశు శరణాలయానికి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారు నేడు ఉదయం "మందిరి కోర్ట్"లో (గ్రీన్‌వేస్ రోడ్డు, అడయార్) ప్రారంభోత్సవం జరిపారు.

ఈ అనాథ శిశుశరణాలయంలో 30 మంది అనాథ శిశువుల పోషణకు అవకాశం కల్పించబడింది.

ఏ శిశువును "అనాథ" అని చెప్పవలసిన అవకాశం లేదని, మన అందరికీ సహజ నాథుడైన మహానాథుడు (భగవంతుడు)వారికి కూడా నాథుడే నని రాజాజీ అన్నారు.

(2 వ పేజీ తరువాయి)

గాను దిగువపేర్కొన్న స్థలాలలో కేంద్రములను ఏర్పాటుగావించినారు.

| | |
|---|---|
| విశాఖ, శ్రీకాకుళంజిల్లాలకు | విశాఖపట్నం |
| ఉభయ గోదావరిజిల్లాలకు | రాజమండ్రి |
| కృష్ణాజిల్లా | విజయవాడ |
| గుంటూరు, నెల్లూరుజిల్లాలకు | గుంటూరు |

రాయలసీమకు కేంద్రస్థలం తరువాత ప్రకటించబడును.

రాష్ట్ర సలహాసంఘముకు దిగువ పేర్కొన్నవారిని కో-ఆప్టు చేసికోవటమైనది. శ్రీమతి అమ్మణ్ణమ్మ (గుంటూరు స్త్రీలకళాశాల ప్రిన్సిపాల్), శ్రీమతి విద్వాన్ యం. సావిత్రీదేవి (ప్రిన్సిపాల్, శారదానికేతనం) శ్రీమతి టి. వసుంధరాదేవి, (ప్రిన్సిపాల్ గవర్నమెంటు ఆర్ట్సుకాలేజి), శ్రీమతి గంధి రాజకుమారి (వైస్‌ఛైర్మన్ అనకాపల్లి), శ్రీమతి దామోదరం, (ప్రిన్సిపాల్, శ్రీకాకుళం స్త్రీల కళాశాలం, ప్రిన్సిపాల్, స్త్రీలకళాశాలం, ఏలూరు.

గోదావరి వరద బాధితులకు సత్వరం సహాయం అందించవలసినదిగా రాష్ట్రంలోని సోదర స్త్రీలనందరునూ కోరుచూ తీర్మానించారు.

శ్రీమతి భారతీదేవి రంగాగారు, శ్రీమతి ఆర్. సి. హూడ్, మనోహరంగారు ఈ రోజు యం ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు పర్యటనకు వెళ్ళారు.

# తిరువాన్కూర్-కొచ్చిన్ మంత్రివర్గంపై విశ్వాసం

### వచ్చేవారం జరిగే శాసనసభ సమావేశంలో కాంగ్రెసుపార్టీ కోరుతుందట

త్రివేండ్రం, సెప్టెంబర్ 18—వచ్చేవారంలో జరిగే తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్ర శాసనసభ సమావేశంలో మంత్రివర్గం పట్ల శాసనసభ్యుల విశ్వాసాన్ని కోరాలని నేటి సాయంత్రం ముఖ్యమంత్రి యింటివద్ద సమావేశమైన కాంగ్రెసు లెజిస్లేటివ్ పార్టీ కార్యవర్గం నిర్ణయించింది.

శాసనసభ్యుల విశ్వాసాన్ని కోరే తీర్మానాన్ని ముఖ్యమంత్రి, పార్టీనాయకుడు మిస్టరు ఎ. జె. జాన్ ప్రతిపాదిస్తారు.

శాసన సభ స్పీకర్‌కు ఈ తీర్మాన ప్రతిపాదన విషయమై తెలియపరుస్తూ ఒక నోటీసు నేటి సాయంత్రం అందజేయబడింది ప్రస్తుత మంత్రివర్గంపై సభ విశ్వాసం కలిగివున్నదని ఆ తీర్మానంలో పేర్కొనబడింది.

ఢిల్లీలో వున్న మంత్రి శ్రీ టి యం. వర్గీస్ తప్ప మిగిలిన మంత్రులు, తిరువాన్కూరు కాంగ్రెస్ ప్రెసిడెంటు తప్ప మిగతా జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, శ్రీయుతులు మాజీ-ముఖ్యమంత్రి సి. కేశవన్, సంకుపిళ్లె, చంద్రశేఖర పిళ్లె, కె ఆర్. ఎలన్‌కాత్, ఎ. పి ఉదయభాను, ఇంకా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మరే ఇతర పార్టీతో పొత్తు కుదుర్చుకొనే ప్రసక్తి కాంగ్రెసుకులేదని, విశ్వాసాన్ని కోరే తీర్మానం వీగిపోయే పక్షంలో కాంగ్రెసు చేయవలసిన కార్యక్రమం గురించి ఇంకా ఆలోచన జరుగలేదనీ సమావేశం తరువాత పత్రికా విలేకరులతో ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి కాంగ్రెసుపార్టీ వైఖరిని పునరుద్ఘాటించారు.

విశ్వాసాన్ని కోరే తీర్మానం ప్రతిపాదించడంద్వారా కాంగ్రెసుపార్టీ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నదనీ, ఇతర పార్టీలతో కలిసే విషయంలో కాంగ్రెసు సుముఖంగా లేదనీ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి శ్రీ సదాశివన్ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

కాంగ్రెసు పార్లమెంటరీపార్టీ తిరువాన్కూరు-కొచ్చిన్ శాసనసభ సమావేశానికి ఒకరోజు ముందుగా సెప్టెంబరు 21 వ తేదీన సమావేశం అవుతుంది.

## వామపక్షవాదుల వైఖరి

రాజప్రముఖ్ అనుమతిస్తే కాంగ్రెసేతర మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయగలమని విశ్వసిస్తున్నామనీ, వివిధ ప్రతిపక్ష గ్రూపులలో సభ్యులు స్వతంత్రులు కలిసి మొత్తం 57 మంది శాసనసభ్యులలో పరిపాలనా అధికారాన్ని స్వీకరించే నిమిత్తం ఒకే ఒక శాసన సభా పార్టీ ఏర్పడగలదని ఆశిస్తున్నామనీ వామపక్షవాదుల సమాఖ్యనాయకుడు శ్రీ టి. వి. థామస్ తమపార్టీ వైఖరిని విశదపరుస్తూ ప్రకటించారు.

ఒకటి, రెండురోజులలో ప్రస్తుత మంత్రివర్గంపట్ల విశ్వాసరాహిత్య తీర్మాన ప్రతిపాదన కోసం అసెంబ్లీ స్పీకర్‌కు నోటీసు అందజేయగలమని కూడా ఆయన వెల్లడించారు.

తిరువాన్కూరు-కొచ్చిన్ అసెంబ్లీలో మెజారిటీ సభ్యులతోకూడిన ఒక శాసన సభా పార్టీని రూపొందించే నిమిత్తం వామపక్షవాదుల సమాఖ్య నాయకులు చురుకుగా ప్రజా-సోషలిస్టుపార్టీ, తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెసు పార్టీలతోనూ, స్వతంత్రులతో కూడా సమాలోచనలు సాగిస్తున్నారు. ప్రజా సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ పట్టమ్‌థాను పిళ్లెతో సంప్రదించిన పిమ్మట వామపక్షవాదుల సమాఖ్య నాయకులు శ్రీ టి. వి. థామస్, శ్రీ టి. కె. దివాకరన్, శ్రీ వి. అచ్యుతమీనన్ (యం. యల్. ఏ)గార్లు నేటి రాత్రి యిచ్చటికి వచ్చారు. తిరువాన్కూర్-కొచ్చిన్ శాసనసభలో ప్రతిపక్షంగా వున్న వామపక్షవాదుల సమాఖ్యలో అంతర్భాగమైన కేరళ సోషలిస్టుపార్టీ నాయకులతో కాంగ్రెసేతర మిశ్రమ మంత్రివర్గ స్థాపన విషయమై సంప్రదింపులు జరిపేనిమిత్తం ఈ నాయకులు వెళ్ళారు. కేరళ సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ పట్టంతానుపిళ్ళెతో సంప్రదించిన పిమ్మట ఆయన కాంగ్రెసేతర మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు పూర్తిగా వ్యతిరేకుడుకాదనే అభిప్రాయం కల్గినదని. మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు అవకాశమున్నా లేకపోయినా ప్రస్తుత మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానాన్ని వామపక్షవాదుల సమాఖ్య తరపున ప్రతిపాదించబడుతుందనీ శ్రీ దివాకరన్ ఉద్ఘాటించారు.

విశ్వాసరాహిత్య తీర్మానం నెగ్గినయెడల మిశ్రమ మంత్రివర్గ స్థాపనకు అవకాశం లేకపోయేపక్షంలో ప్రెసిడెంట్ పరిపాలనగాని, రక్షణమే సాధారణ ఎన్నికలు జరగడంతప్ప మరొక పద్ధతి లేదని శ్రీ దివాకరన్ ప్రకటించారు.

కొత్త ఎన్నికలను జరపడంవల్ల ప్రజలపై అధిక భారాన్ని మోపటం జరుగుతుందనీ, అంతే గాకుండా మరల ఎన్నికలు జరపడం వల్ల శాసనసభలో పార్టీల బలాబలాలు మార్పు చెందుతవని భావించడం లేదనీ శ్రీ థామస్ వక్కాణించారు

మంత్రివర్గ నిర్మాణ సమస్యలపై ఎట్టి నిర్ణయం తీసుకోనకుండానే దీర్ఘాస్తు శ్రీ పట్టమ్ థానుపిళ్లె అధ్యక్షతను సమావేశమైన తిరువాన్కూరు-కొచ్చిన్ రాష్ట్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం, పార్లమెంటరీపార్టీ కార్యవర్గం కూడా సమావేశాన్ని వాయిదా వేశాయి.

---

రాజమండ్రి, సెప్టెంబర్ 17—15 వ తేదీ "ఆంధ్రప్రభ" 4 వ పేజీ 4 వ కాలంలో "పేద విద్యార్థులకు పూర్ణము నెలల సహాయం" శీర్షిక కింద ప్రచురించబడిన వార్తలో "150 మంది విద్యార్థులకు రూపాయి లేకుండా" అని వుండడానికి బదులు "150 టెంకు లేకుండా" అని పొరబాటుపడింది.

# "నందికొండ ప్రాజెక్టుకు సమైక్య ఆందోళనసకావాలి"

## నంబూరుసభలో శ్రీ ఓబులరెడ్డిగారి హితవు

### రాయలసీమవారు లేనిపోని భయాందోళనలు పడనక్కరలేదని హెచ్చరిక

నంబూరు, సెప్టెంబర్ 19—70 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చెయ్యగల నందికొండ ప్రాజెక్టును యిక ఎట్టి విలంబన లేకుండా నిర్మించవలసిందిగా నిన్న నంబూరులో జరిగిన గుంటూరు తాలూకా నందికొండ ప్రాజెక్టు మహాసభలో సభకు అధ్యక్షత వహించిన శ్రీ కందుల ఓబులరెడ్డిగారు వక్కాణించారు.

శ్రీ కొండా సుబ్బారెడ్డి (బి. ఏ. బి యల్.)గారు సభను ప్రారంభించారు.

సభ ఉదయం 8 గంటలకు జరిగింది.

శ్రీ ఓబులరెడ్డిగారు తమ ఉపన్యాసంలో నందికొండప్రాజెక్టు ఉద్యమచరిత్రను సమీక్షించారు కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు విఘ్నానికి, నందికొండప్రాజెక్టునిర్మాణానికి వ్యయప్రయాసలలో, ఎట్టి కాలపరిమితిలో, కలిగే ప్రయోజనంలో గల భేదాలను పేర్కొన్నారు.

నందికొండ ప్రాజెక్టును గండికోట ప్రాజెక్టుతో పోటీ పెట్టవలదని రాయలసీమ వారికి శ్రీ ఓబులరెడ్డిగారు విజ్ఞప్తి చేశారు. నందికొండ ప్రాజెక్టును గురించి రాయలసీమవారు భయాందోళనలు చెందడం అవివేకమన్నారు, కడప-కర్నూలు కాలువను వెడల్పు చెయ్యడం తుంగభద్ర హైలెవల్ చానల్ నిర్మాణం మొదలైనవి దాని ప్రస్తుతానికిఅవసరమైనంతగా రాయలసీమ అభివృద్ధికి నీటి వసతి కల్పించవచ్చునని సూచించారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడుతున్నందున రాయలసీమ-సర్కారు విభేదాలకు మన మనస్సులలో తావివ్వరాదని సమష్టి ఆంధ్రాభ్యుదయం దృష్ట్యా మాత్రమే మనం యోచించి, వ్యవహరించాలని చెప్పారు. నందికొండ ప్రాజెక్టు నిర్మాణం వివరాలను ఆయన తెలియజేశారు.

శ్రీ కొండా సుబ్బారెడ్డిగారు నందికొండ ప్రాజెక్టువల్ల రెండు లక్షల కిలోవాట్లవిద్యుచ్ఛక్తి ఉత్పత్తి కాగలదని, కనుక ఆంధ్రరాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కలగడానికి విశేష అవకాశం కలుగగలదని చెప్పారు.

తదుపరి ఆంధ్రరాష్ట్ర కృషికార్ లోక్ పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీ యన్. విజయరాజకుమార్. ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సమ్మేళన్ అధ్యక్షులు శ్రీ యన్. వరదాచారిగారు, నందికొండ ప్రాజెక్టుకమిటీ అధ్యక్షులు శ్రీ కాసూరి కన్నయ్యగారు, శ్రీ యన్. మధుసూదనరావుగారు మరికొందరు మాట్లాడారు.

# ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

| | |
|---|---|
| శ్రీమతి ఇ. ఆదెమ్మ, కేరాఫ్ కె. రమణారెడ్డి నెల్లూరు | 10-0-0 |
| శ్రీ శ్రీనివాస విద్యాలయం విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీనివాసపురం | 10-0-0 |
| అల్లీపురం గ్రామ వేంకటేశ్వర విద్యాలయం (వయా) నెల్లూరు | 7-8-0 |
| శ్రీ కె. నారాయణ బి. ఏ., గారి వసూళ్ళు సబ్ రిజిస్ట్రార్, బుచ్చిరెడ్డిపాలెం | 30-0-0 |
| ఇందులో:—శ్రీ బి. వెంకరెడ్డి 10-0-0, శ్రీ గాది శంకరరెడ్డి, అన్నారెడ్డిపాలెం 5-0-0, శ్రీ గాది వెంకటసుబ్బారెడ్డి, ముక్తాపురం, 5-0-0, శ్రీ సి. హెచ్. రంగారెడ్డి పాతూరు 5-0-0, శ్రీ కోటంరెడ్డి శంకరరెడ్డి, వల్లివేడు 5-0-0 చేరివున్నవి. | |
| శ్రీ వి. సుబ్రహ్మణ్యం, యం. ఏ. లెక్చరర్, వి. ఆర్. కాలేజి, నెల్లూరు | 5-0-0 |
| కవిరాజ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ ద్వారా, వేమూరు, గుంటూరు జిల్లా | 47-0-0 |
| ఇందులో ఉపాధ్యాయుల విరాళాలు 40-0-0, విద్యార్థుల వసూళ్లు 7-0-0 చేరివున్నవి. | |
| శ్రీ తిరుమల జగన్నాధరావు, శ్రీ కంభంపాటి నారాయణరావు అండ్ కో., దుగ్గిరాల | 116-0-0 |
| జాతీయ విద్యార్థిదళం చేకూరు, తెనాలిపోస్టు కార్యదర్శిద్వారా | 21-12-0 |
| శ్రీ చలసాని గాంధీ వరప్రసాద్ వసూళ్లు, సినకడియం, (కొప్పాక పోస్టు, ఏలూరుతాలూకా) గ్రామస్తులనుంచి | 50-0-0 |
| తెనాలి తాలూకా మూల్పూరు గ్రామస్తులనుంచి శ్రీ మొవ్వా సీతారామయ్యగారి వసూళ్ళు | 166-12-0 |
| ఇందులో:- శ్రీ మొవ్వ సీతారామయ్య 30-0-0, శ్రీ అవుల చిన సాంబశివరావు 15-0-0, శ్రీ జాస్తి శివరామకృష్ణయ్య 10-0-0, శ్రీ కొల్లూరు వెంకట్రాయుడు 10-0-0, శ్రీ అవుల కోటయ్య 10-0-0. శ్రీ మానూరు రమణారావుపంతులు 10-0-0, శ్రీ కాసాని నాగభూషణం 5-0-0, శ్రీ అవుల రామయ్య 5-0-0, శ్రీ దొప్పలపూడి రాధాకృష్ణమూర్తి 5-0-0, శ్రీ మొవ్వ రామదాసు 5-0-0, శ్రీ అవుల సుబ్బయ్య 5-0-0, శ్రీ గోవద రామయ్య 5-0-0, శ్రీ అవుల వెంకట్రాయుడు 5-0-0, శ్రీ కొల్లూరు రామయ్య 5-0-0 చేరివున్నవి. | |
| ఆంధ్ర ట్రెయినింగ్ కాలేజి (విజయవాడ) విద్యార్థి సంఘం వసూళ్లు, కార్యదర్శి ద్వారా | 36-0-0 |
| కనిగిరి సెకండరీ అండ్ ఎలిమెంటరీ గ్రేడ్ గవర్నమెంటు ట్రెయినింగ్ స్కూలు జూనియర్ విద్యార్థుల నుంచి వసూళ్లు, హెడ్మాస్టర్ ద్వారా | 22-13-0 |
| గొరవపుర గ్రామస్తుల విరాళం, శ్రీ కె. సర్వేశ్వరరావు ద్వారా | 145-0-0 |
| విజయవాడ, లంబాడీపేట ఉపాధ్యాయిని శ్రీమతి ఏ. మాణిక్యమ్మ వసూళ్లు, | 8-0-0 |
| ఇందులో ఆమె స్వంతం 5-0-0 చేరివున్నవి. | |
| కొండేపూడి గ్రామ పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు శ్రీ కె. వి. సుబ్బారావుద్వారా | 116-0-0 |
| పర్వులతోపిపుడు గ్రామస్తులు శ్రీ వై. వెంకటరావుద్వారా | 100-0-0 |
| మైకాంజ్ అండ్ మైకా ప్రొడక్ట్సు కంపెనీ లిమిటెడ్, (గొనెలపురం) విస్సంది | 38-6-0 |
| సింగరాయకొండ బోర్డు హైస్కూలు 5 వ ఫారం విద్యార్థుల వసూళ్లు | 7-13-0 |
| ఐదురూపాయలలోపు విరాళాలు | 10-8-0 |
| నిన్నటి మొత్తం | 2,63,682-11-1 |
| నేటి మొత్తం | 2,72,842-0-5 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## మనవి

ఎంత జాగ్రత్తగా జాబితాలు వ్రాస్తున్నప్పటికీ దాతల పేర్లలో, చిరునామా వివరాలలో అక్కడక్కడ కొన్ని తప్పులు అనివార్యంగా దొర్లుతున్నవి. ఇందుకు మన్నించవలసిందని దాతలకు వేడికోలు—ఎడిటర్.

8 వ తేదీ జాబితాలో కె. గోపాలందాస్, ఎస్ కె. బి. వై. కాలేజి అని ప్రచురించిన పద్దును శ్రీకాకుళంజిల్లా వద్దంగి గ్రామప్రజల విరాళం అని, ఇందులో శ్రీ బోడెపు వరహాలునాయుడు 50-0-0, శ్రీ బోడెపు విశ్వనాధంనాయుడు 50-0-0, శ్రీ బోడెపు రామమూర్తినాయుడు 50-0-0, శ్రీ బోడెపు నవరనాయుడు 15-0-0, శ్రీ బోడెపు శిమ్మన్న నాయుడు 10-0-0, శ్రీ ఈడె చినరామమూర్తి 10-0-0, శ్రీ కిలారి అప్పన్న 5-0-0, శ్రీ కోమనాపల్లి గోపాలదాసు 5-0-0.తో వహా మరికొందరు గ్రామవాసులు శ్రీ కోమనాపల్లి గోపాలదాసుగారిద్వారా పంపినమొత్తము రు. 255-0-0 అని చదువుకోవలెను.

27 వ తేదీ జాబితాలో బి. సుబ్బరాయచెట్టి 25-0-0, కె. నరసింహులు 11-0-0, అన్న పద్దును బి. సుబ్బరాయచెట్టి 25-0-0, మహబూబు సెక్సైల్సు 11-0-0, అని చదువుకోవలెను.

మదరాసు హైకోర్టు ఉద్యోగివర్గం విరాళం శ్రీమతి ఎం. హనుమాయమ్మగారి ద్వారా 186-5-0 యిందులో మొదటి దఫా 8/9/53 వ తేదీని రు. 151-0-0 లు. రెండవ దఫా 12/9/53వ తేదీని రు. 35-5-0లు చేరివున్నవి.

11 వ తారీఖు జాబితాలో శ్రీ సాంబసదాశివ సమాజం టిటాఘర్ 180/- పద్దులో శ్రీ డాక్టర్ గిరిజా మోహన్‌భట్టర్జీ రు. 10/-లు కూడా చేర్చి చదువుకోవలెను.

6 వ తేదీ జాబితాలో గరికిపాటి వెంకటరామయ్య చౌదరి శాంతి ప్రైవేటు స్కూలు అను పద్దును, గరికిపాటి వెంకటరామయ్య చౌదరి "శాంతి" ప్రైవేటు స్కూలుగా చదువుకోవలెను.

14 వ తేదీ జాబితాలో యం. రామలింగయ గుప్తా 16 అన్న పద్దును. నారసింహ కళాశాల విద్యార్థి సంఘం కంభం కర్నూలుజిల్లా అని చదువుకోవలెను.

15 వ తేదీ జాబితాలను కవిరాజ బోర్డు హైస్కూలువసూళ్లు హెడ్మాస్టరుద్వారా వేమూరు 175 లు అన్న పద్దును వేమూరు కవిరాజ బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్ళు హెడ్ మాస్టరుగారి ద్వారా అని చదువుకోవలెను

11 వ తేదీ జాబితాలో శ్రీ సి. సాంబశివరావు అమ్మనబ్రోలు అన్న పద్దును. విజేత సెంటుపవారి విరాళము అమ్మనబ్రోలు రు. 10/ లుగా చదువుకోవలెను.

16 వ తేదీ జాబితాలో రెడ్డికోటమ్మ అన్న పద్దును మర్రెడ్డి కోటమ్మ రు. 10/లు, శ్రీ సాయిబాబా టొబేకో కంపెనీ 12-8-0 అన్న పద్దును. శ్రీ సాయిబాబా టొబేకో కంపెనీ సనివారి ... 121-8-0 గుంటూరుగా చదువుకోవలెను.

1 వ తేదీ జాబితాలో యమ్. సీతమ్మ ప్రెసిడెంట్ రాజుపేట 25/- అన్నపద్దును శ్రీ యతిరాజసేవా మహిళామండలి, మచిలీపట్నం సెక్రటరీ శ్రీమతి యమ్. సీతమ్మగారి ద్వారా అని చదువుకోవలెను.

# తాత్కాలిక రాజధాని నిర్ణయం

### 30 వ తేదీన కర్నూలు సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చర్చ

మద్రాసు, సెప్టెంబరు 19.—సెప్టెంబరు 30 వ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధాని కర్నూలులో ఇబ్రాహిం మహల్‌లో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గ సమావేశం ఎజెండాలో "ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధానిగా కర్నూలును ఆంధ్ర శాసనసభ కాంగ్రెసుపార్టీ వారు చేసిన తీర్మానం" ఒక చర్చనీయాంశంగా వుంది. దీనిపై కార్యవర్గం చేసే తీర్మానాన్ని ఆ మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదిస్తారు కూడా.

30 వ తేదీన కర్నూలులో జరుగు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సమావేశాల ఎజెండాలను కార్యదర్శి శ్రీ అల్లూరి సత్యనారాయణరాజుగారు నేడు సభ్యులకు పంపించారు.

కార్యవర్గ సమావేశంలో చర్చనీయాంశాలు ఇవి:—

(1) సుస్థిర ప్రభుత్వ స్థాపన సమస్యలు (2) తాత్కాలిక రాజధానిగా కర్నూలు నిర్ణయం (3) ప్రదేశ్ కాంగ్రెసు సేవాదళంలో ఉద్యోగిని అఖిల భారత కాంగ్రెసు కమిటీ నియమించడం (4) ఎ. ఐ. సి. సి సహాయంతో ప్రదేశ్ యువజన కాంగ్రెసు సంఘ నిర్వహణ, (5) ఆగ్రా ఎ. ఐ. సి. సి. చేసిన కాంగ్రెసు నిబంధనావళి సవరణలను ప్రదేశ్ కాంగ్రెసు సంఘ నియమావళిలో చేర్చడం. (6) సర్దార్ పటేల్ మెమోరియల్ ఫండ్ నిర్వహణాధికారి నియామకం. (7) కార్యదర్శి ప్రవేశపెట్టు ఇతర విషయాలు.

ప్రదేశ్ కాంగ్రెసు సర్వసభ్య సమావేశంలో చర్చనీయాంశాలు ఇవి:—

(1) బడ్జెట్టు, అర్ధ సంవత్సరం ఆడిట్ రిపోర్టు. (2) ప్రదేశ్ కాంగ్రెసు ఎన్నికల ట్రిబ్యునల్‌లో ఏర్పడిన ఖాళీ భర్తీ. (3) ఆగ్రా ఎ. ఐ. సి. సి. కాంగ్రెసు నియమావళిలో చేసిన సవరణలను ప్రదేశ్ కాంగ్రెసు నియమావళిలో చేర్చడం. (4) ఎ. పి. సి. సి. ఎన్నికలోద్యోగి నియామకం. (5) ఎ. పి. సి. సి. పరిశీలక సంఘం. (6) తాత్కాలిక రాజధానిగా కర్నూలు నిర్ణయంపై కార్యవర్గం చేసిన తీర్మానం, (8) కార్యదర్శి ప్రవేశపెట్టు ఇతర విషయాలు.

ఈ రెండు సమావేశాలకు అధ్యక్షులు శ్రీ సంజీవరెడ్డిగారు అధ్యక్షత వహిస్తారు.

## కాంగ్రెసు కార్యకర్తల సమావేశం

అక్టోబరు ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు కర్నూలులో జరగనున్న కాంగ్రెసు కార్యకర్తల సమావేశాన్ని గురించి ప్రదేశ్ కాంగ్రెసు సహాయ కార్యదర్శి శ్రీ బెండి కూర్మన్నగారు నేడీ కింది ప్రకటన చేశారు:—

"పండిట్ నెహ్రూ ఈ సమావేశంలో ఉపన్యసిస్తారు. సదరు సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సంఘ సభ్యులు, కాంగ్రెసు శాసనసభ్యులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు జిల్లాకాంగ్రెసు కార్యనిర్వాహకవర్గ సభ్యులు, తాలూకా పట్టణ కాంగ్రెసు సంఘాల ఆఫీసు బేరర్లు మాత్రమే ఆహ్వానింపబడి వున్నారు. స్థలాభావముచేత మిగిలిన కార్యకర్తలను ఆహ్వానించవలేకపోయినందుకు మన్నింప ప్రార్థన. సదరు కార్యకర్తలు యిదే ఆహ్వానంగా భావించి దయచేయ గోరుచున్నాం. సమావేశానికి వచ్చే ప్రతి కార్యకర్త తన హోదా తెలిపెడి ధ్రువపత్రం తమ జిల్లా కాంగ్రెసు కార్యాలయమునుంచిగాని, ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గ సభ్యునినుంచిగాని తీసుకుని రావాలి. ఈ నెల 23 వ తేదీనుంచి కర్నూలులో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు సంఘం బ్రాంచి కార్యాలయం ఏర్పాటు జరుగుతున్నది. అచ్చట తమ ధ్రువపత్రాలను చూపి ప్రవేశపత్రాలను పొందాలి. ప్రవేశ పత్రం లేనిదే లోనికి ప్రవేశింప వీలుండదు. ఈ విషయాన్ని జిల్లా, తాలూకా, పట్టణ కాంగ్రెసు సంఘ పెద్దలు గుర్తించి క్రమశిక్షణతో ఈ కార్యక్రమం చక్కబెట్టవలెనని కోరుచున్నాము."

# రేడియో

(సెప్టెంబర్ 21, సోమవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వరె; 7-30 మద్రాసు ఎ వరె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు — లేఖ రచన: స్వంత లేఖలు—ప్రసంగం: ఎస్. వెంగల్వరాయన్—బృందగానం; 1-0 మద్రాసు బి వరె; 1-30 మద్రాసు ఎ వరె; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు బి వరె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు — ఉపయోగపడే వృత్తములు: దేశ-ప్రసంగం; గద్యకథ. అబ్దుల్ రజాక్-వ్యాయామపాఠం; సాయంత్రం: 5-30 పి ఎస్. వెంకటాచలం (గా); 5-50 రామవరపు సుబ్బారావు (వీ): 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీతశిక్షణ: 6-30 గ్రామస్థుల కార్యక్రమం — ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం — గీతాగోవిందం: గోష్ఠిగానం; 7-30 పి. ఎస్. వెంకటాచలం (గా); 7-45 బాలకిరణాలు: పిల్లల ఆటపాటలు—ప్రసంగం, బి. వి. నరసింహారావు; 8-0 షేక్ చిన్నమౌలాసాహెబ్ (నా); 9-0 (ఆం. వా); 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎన్. శ్యామల (గా); 8-0 (ఆం. వా) మధ్యాహ్నం: 1-30 (ఆ); 1-40 (హిం. వా), 1-50 (ఆ); 4-30 (ఆ); సాయంత్రం: 5-30 శాంతా పి. నాయర్ (గా); 6-0 (ఆం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్య వార్తలు (ఆం); 6-15 వాసా కృష్ణమూర్తి (వీ): 7-0 (స్థా. ఆ); 7-45 (ఆ); 8-30 కొత్తమంగళం వి. ఎస్. శ్రీనివాసన్ (గా); 9-0 (ఆం. వా); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె.వా); 7-15 (స్థా. ఆ); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం: 1-0 (ఆ); 1-30 (ఆం. వా); 1-40 (ఆ); 1-50 (తె. వా); 2-0 విలయ విద్యాంసులు (క్లా): 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (ఆ); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 ఆంధ్ర సమ్మేళనం; 8-0 ఎస్. పి. సుందరం (గా); 8-15 యాజ్ఞవల్క్య: జాతిక—రచన: ఆం సూత్రం రుక్మిణీనాథశాస్త్రి: 9-30 (ఆ); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (ఆ); 7-0 (తె. వా); 7-15 కె. ఆర్. సుబ్రహ్మణ్యయ్యర్ (గా); 7-45 (ఆ); 8-0 (ఆం. హిం. వా); 8-30 సోమప్రకాశ్ శేఠీ (శ. గీ); 8-40 శైలజా మహాబలేశ్వర్‌కర్ (ఖయాల్, రామ్‌కలి); 9-0 శంకరరావు (ఆ); మధ్యాహ్నం: 12-30 (ఆ); 1-0 (ఆ); 1-50 (తె. వా); సాయంత్రం: 6-0 శైలజా మహాబలేశ్వర్‌కర్ (ఖయాల్, భీమ్‌పలాసి); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 ఎన్. వర్మ, ఎన్. రాజకుమారి (గా); 6-45 గ్రామసీమ-దురలవాట్లు: వేడుకలపైన మితిమించినఖర్చులు—ప్రసంగం, జి. విజయరాఘవాచారి — కిన్నెర సావిపాట; 7-0 (తె.వా.); 7-15 గ్రామసీమ—గీతావళి: బనవరాజు అప్పారావు. రచన—విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం; వాతావరణం: 8-0 ఉర్దూ ప్రచురణల సమీక్ష; 8-15 శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 వి. ఎన్. లక్ష్మీనారాయణ్: 8-30 (ఆ); 9-0 (ఆం. ఉ. వా); 9-30 సోమప్రకాశ్ శేఠీ (గీ); 9-40 శంకరరావ్ (వీ); 9-55 శైలజా మహాబలేశ్వర్‌కర్ (ఖయాల్, మధువేహాగ్); 10-15 ప్రసార సమాప్తి.

---

మద్రాసు, సెప్టెంబర్ 18—రాష్ట్రంలో ప్రతికళాశాలలో సునీతిబోధన జరగాలనిసాత్యక్రమం అమలు పరచాలని నేడు ప్రత్యేకసంఘంచేసిన ప్రతిపాదనను మద్రాసు విశ్వవిద్యాలయం ఎకెడెమిక్ కౌన్సిల్ తోసివేసింది. వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎ లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షత వహించారు.

85 మంది అనుకూలంగాను, 121 మంది ప్రతికూలంగాను వోటుచేశారు. 27 మంది తటస్థులుగా వున్నారు.


శ్రీ బాలాజి యాత్రా స్పెషల్

17-10-53 తిరుపతినుండి హిమాలయాల పర్యంతం కాశీ యాత్ర బయలుదేరును. ఈ ప్రయాణమునకు నెం. ఎస్ కె హెచ్. 1307 నుకు టైనింగు కంపార్టుమెంటు ఏర్పాటు చేయడమైనది.

పూర్తి వివరములకు:

శ్రీ బాలాజి యాత్రా స్పెషల్

39, పొర్ల వీధి - - - తిరుపతి



క్లాన్ లైన్

టి. ఎస్. ఎస్. "క్లాన్ మాక్లగ్గార్టు" చేరవలసిన స్థలములు, తేదీలు.

| విశాఖపట్టణం | కాకినాడ | మద్రాసు |
|---|---|---|
| 22-9-53 | 25-9-53 | 27-9-53 |

డైరెక్టు డిస్చార్జి పోర్టులు

ఏడెన్, పోర్టుసెడ్, లండన్, ఆంట్వర్పు, రాటర్‌డాం, హాంబర్గ్, మిడిల్సుబరో, లివర్‌పూల్

టి. ఎస్. ఎస్. "క్లాన్ ఫోర్బ్స్" చేరవలసిన స్థలములు, తేదీలు.

| కాకినాడ | మద్రాసు |
|---|---|
| 1-10-53 | 3-10-53 |

డైరెక్టు డిస్చార్జి పోర్టులు

ఏడెన్, పోర్టుసెడ్, లండన్, ఆంట్వర్పు, మిడిల్సుబరో.

ఎస్. ఎస్. "క్లాన్ కీత్" చేరవలసిన స్థలములు, తేదీలు.

| విశాఖపట్టణం | కాకినాడ | మద్రాసు |
|---|---|---|
| 25-9-53 | 8-10-53 | 10-10-53 |

డైరెక్టు డిస్చార్జి పోర్టులు

ఏడెన్, పోర్టుసెడ్, లండన్, ఆంట్వర్పు, లివర్‌పూల్, మాంచెస్టర్, గ్లాస్‌గో

ఈ స్టీమర్లలో ట్రాన్‌షిప్‌మెంటుతో యితర కాంటినెంటల్ పోర్టులకుగూడ సరుకులు అంగీకరింపబడును.

షిప్పింగ్ అర్జన్లకు వ్రాయండి:

గార్డన్ వుడ్‌రాఫ్ అండ్ కంపెనీ, (మద్రాసు) లిమిటెడ్.

పో. బా. నెం. 42 :: మద్రాసు - 1.






ఏ కారణంబునకైన బహిష్టు ఎంత కాలంగా నిలిచి పోయినా, "చంబకిరేవతి" ఉపయోగిస్తే 24 గంటలలో నిరపాయంగా, సులభంగా బహిష్టు అవవచ్చు. అమోఘంగా పనిచేస్తుంది.కాంట్రాక్టు వ్రాసియిస్తాము.గవర్నమెంటు రిజిష్టర్డు. గ్యారంటీడ్ రు. 6-0-0.

"దంపతి-సఖ" మీ ఇష్టానుసారం సంతాన నిగ్రహం అమోఘంగా పనిచేస్తుంది. నిరపాయమైనది: శాశ్వతగుణమిచ్చేది. రు. 6-0-0లు. తాత్కాలిక గుణమిచ్చేది రు. 8-0-0లు. వి.పి. ఖర్చు రు. 1/- ప్రత్యేకం.

శక్తి "మదన విలాస్ రసాయన్" నిర్వీర్యతను, నరాల దౌర్బల్యం, శక్తిహీనత, మందగొట్టుతనం మున్నగువాటిని అత్యద్భుతంగా పారదోలుతుంది. 7 రోజులు ఉపయోగిస్తే చాలును దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించండి. వెల: రు. 3-0-0.

ఇంగ్లీషులోనే ఉత్తరాలు వ్రాయుడు:

Kaviraj C. KABYATIRTHA,
70, Cornwallis Street, Calcutta—6
Stockists:—Milton & Miller,
157, Broadway, Madras.



కోట్లకొలది జనుల బాధ నివారిణి




32 మాత్రల ప్యాకేజి యందును మరియు 2 మాత్రల పాకెట్టునందును దొరకును.

అనాసిన్ నాలుగు ఔషధముల కూర్పులో శాస్త్ర రీత్యా తయారింప బడినది. క్వినైన్, ఫినాసిటిన్, కెఫిన్ మరియు ఎసిటిల్ శాలిసిలిక్ యాసిడ్ చేరి డాక్టరు ప్రిస్క్రిప్షను వలె పని చేయును. ఈ నాలుగు మందులు ఒకటై త్వరితముగాను, నిరపాయముగాను మరియు బందిరముగాను మీకు తలనొప్పి, జ్వరం, శీతలం, మొదలగు బాధలనుండి తప్పక నివారణ కలుగును. అనాసిన్ కడుపునకు, రొమ్మునకు హాని చేకూర్చదని జ్ఞాపకముంచుకోండి

అనాసిన్ బిళ్లలు






కుష్టు-బొల్లి

వికల్పగ్యారంటీ* కేట్లాగుఉచితం

రు1000 లబహుమానం

గుణమునేయని బుజువు చేయువారికి

జయరాం&కో.

పసలపూడి.

రామచంద్రపురం తాలూకా. తూ. గో. జిల్లా.





ఆంధ్రప్రభ

ప్రకటన

కోరాపుట్ జిల్లా, నౌరంగపూరులో, మెయిన్‌రోడ్డు సందలి శ్రీ ముప్పర్తి సూర్యనారాయణగారు 18-9-53 నుండి తన బాధ్యతమీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ" "ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక"లను అమ్ముటకు ఏజంటుగా నియమింపబడెను.

మేనేజరు,

"ఆంధ్రప్రభ". మద్రాసు.

లివరుకు మరియు కడుపు జబ్బులకు

జబ్బుపడిన లివరును కుమారేష్ బాగుపరచి దానిని ఆరోగ్యముగను, పటుత్వముగను వుంచుటకు తోడ్పడును.

కుమారేష్

ఓరియంటల్ రిసర్చి అండ్ కెమికల్ లేబరేటరీ లిమిటెడ్
కుమారేష్ హౌస్ - సాల్కియా - హౌరా



PUJA CONCESSION
AT LESS THAN HALF PRICES
Wrist watches made by famous Swiss factories.
WRIST WATCH, Pocket Watch, Time Piece, Each Guaranteed 5 Years.

Pocket Watch (Austria) 24/- 10/-
Foreign Alarm Timepiece 30/- 14/-
Superior Alarm Timepiece 36/- 16/-
15 Jewels Rolled Gold 78/- 36/-
15 Jewels „ 20 microns 90/- 40/-
15 Jewels Waterproof 80/- 38/-
17 Jewels Waterproof 96/- 44/-
21 Jewels Waterproof 130/- 60/-
5 J. chrome case Miraj 38/- 20/-
5 Jewels Rolled Gold 58/- 25/-
15 Jewels Rolled Gold 70/- 32/-
PIONEER WATCH Co
POST BOX NO 11428 CALCUTTA



82 సంవత్సరాల సేవ!



....ఇండియా పురాతన జీవితబీమా సంస్థ ప్రతియేడు వటాధ్యంగా అభివృద్ధి గాంచుచున్నది.

బొంబే మ్యూచువల్
స్థాపితము : 1871.
లైఫ్ అస్యూరెన్సు సొసైటి లిమిటెడ్
హోరన్‌బీ రోడ్డు, బొంబాయి-1
ప్రతి పాలిసీహోల్డరు ఒక వాటాదారు
EVERY POLICYHOLDER A SHAREHOLDER



గురునాధ్ ఫార్మసీ, విజయవాడ!
గురునాధ్ అమృత్ సంజీవి
శుక్లనష్టము, శీఘ్రస్ఖలనము, నపుంసకత్వము, నరాల దౌర్బల్యములను నిర్మూలించి, శుక్లవృద్ధి, వాజీకరణశక్తిని కలుగజేయుటలో మేటి ఔషధము.
వెంకటరమణా మెడికల్ హాల్
పార్కురోడ్...విజయవాడ-1



బహిష్టు!



ఆగినదా? కలవర పడవద్దు. కుమారి ఫ్యూరిటా అతిశీఘ్రకాలములో ఎన్నిరోజులనుండి ఏ కారణమువల్లనైనను ఆగిపోయిన బహిష్టును వరలా జారీచేయును. నిరపాయకరమైనది. సాదా రూ. 3/- స్పెషల్ 5/-. స్పెషల్ ఎక్‌స్ట్రా 8/- వి. పి. పి. ప్రత్యేకము.
Mrs. P. DEVEE F.D.S. (M.A.)
Calcutta-40.
దొరకుచోటు:—
INDO-MEDICAL SUPPLIES.
29, Vaidyanadha Mudali Street.
Madras-1.


## క్రీడాలోకం

### ఇండియాలో కామన్వెల్త్ క్రికెట్ జట్టు పర్యటన

కార్యక్రమం వివరణ

కలకత్తా, సెప్టెంబర్ 18—ఇండియా క్రికెట్ కంట్రోల్‌బోర్డు రవాణాధ్వారం సంవత్సరంగా ఇండియా సందర్శించనున్న కామన్వెల్తు క్రికెట్ జట్టు పర్యటన కార్యక్రమాన్ని ఇండియా బోర్డువారు నేడు యిక్కడ ప్రకటించారు. అందులోని ముఖ్యాంశాలివి:

మొదటి పోటీ: బొంబాయిలో అక్టోబరు 10, 11, 12 తేదీలలో సి. సి. ఐ. జట్టుతో.

16, 17, 18-పూనా, 20, 21, 22-బరోడా, 24, 25, 26, 27-అహమ్మదాబాద్, 31, నవంబరు 1, 2-ఇండోర్.

6, 7, 8, 9, 10-లక్నోలో మొదటి టెస్టు. 13, 14, 15-జలంధర్ లేక అమృతసర్.

రెండవటెస్టు—ఢిల్లీలో 19, 20, 21, 22, 23 తేదీలు; 27, 28, 29—బొంబాయి.

మూడవటెస్టు—బొంబాయిలో డిసెంబర్ 3, 4, 5, 6, 7; నాగపూర్—11, 12, 13, 14; బంగుళూర్—18, 19, 20; జొన్నాన్—22, 23, 24; కలకత్తా—26, 27, 28.

నాలుగవ టెస్టు—కలకత్తా డిసెంబర్ 31 మొదలు జనవరి నాలుగువరకు; కలకత్తాలోనే మకాంచేసి 8, 9, 10 తేదీలలో; బెంగుళూరు 13, 14, 15,

జనవరి 16, 17, 18 తేదీలలో మద్రాస్‌లో మద్రాస్ క్రికెట్ అసోసియేషన్‌తో పోటీ చేస్తుంది. ఐదవటెస్టు మద్రాసులో 21, 22, 23, 24, 25 తేదీలలో జరుగుతుంది.

హైదరాబాద్‌లో జనవరి 29, 30, 31 తేదీలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌తో పోటీ జరుగుతుంది.

### కరాచీలో ఇండో-పాక్ పార్లమెంట్ సభ్యుల క్రికెట్ పోటీ

పండిట్ నెహ్రూ సమాధానం

కరాచీ, సెప్టెంబర్ 18—పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు, ఇండియా పార్లమెంటు సభ్యులకు క్రికెట్ పోటీ ఒకటి కరాచీలో జరిపడానికై ఆలోచనలు జరుగుతున్నవి.

ఒక వారం క్రితం పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు మిస్టర్ ఇ. హెచ్. అహమ్మద్ పండిట్ నెహ్రూకు ఒక ఉత్తరం వ్రాశారు. కరాచీలో శరణార్థులకు వసతి గృహాలు నిర్మించడానికి నిధి సేకరించడం నిమిత్తం క్రికెట్ పోటీ జరిపే సందర్భంలో పార్లమెంటు సభ్యులతో ఒక జట్టును కరాచీకి పంపవలసిందని అందులో ఆయన కోరారు.

పండిట్ నెహ్రూ దానికి సమాధానం వ్రాస్తూ ఈ సూచన తన పార్లమెంటు సభ్యులకు హర్షదాయకంగా వుంటుందనే భావిస్తున్నానన్నారు. అయితే, ఎమ్.పి. లు ఉన్న ప్రాంతంగా తమ విధులను విడచిరావడం అంతసాధ్యంకాదేమోనని, ఇంతేవున్నా ఈ పోటీ ఏర్పాటు చేయవచ్చునని పేర్కొన్నారు. పాక్ అహ్వానాన్ని పార్లమెంటు సభ్యులకు అందజేస్తానని తెలియజేసినారు కూడా.

### ఐ. ఎఫ్. ఏ. ఫుట్‌బాల్ పోటీలు

బొంబాయి జట్టు ఫైనల్స్‌కు రాక

కలకత్తా, సెప్టెంబర్ 18—నేడు ఇక్కడ ఇండియా కల్చర్ లీగ్ (బొంబాయి) జంషెడ్పూర్ స్పోర్టింగ్ అసోసియేషన్‌ను 3-0 గోలులతో ఓడించింది.

ఐ. ఎఫ్. ఏ. షీల్డు ఫుట్‌బాల్ టోర్నమెంట్స్ సెమిఫైనల్ సందర్భంలో ఈ పోటీ జరిగింది. లోగడ ఒకసారి ఈ రెండు జట్లు డ్రా అయిన విషయం పాఠకులకు విదితమే.

### పొట్టి శ్రీరాములు మెమోరియల్ క్లబ్

రాజమండ్రి, సెప్టెంబర్ 17—ఇటీవల యిక్కడ జరిగిన రాజమండ్రి శ్రీ పొట్టి శ్రీరాములు మెమోరియల్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో క్లబ్ ప్రధాన పోషకులలో ఒకరుగా నుండుటకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులగు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఒప్పుకొన్నందుకు కృతజ్ఞత తెలియజేస్తూ తీర్మానించారు. పై క్లబ్ గౌరవ కార్యదర్శి పదవికి శ్రీ ఎస్. ఎస్. కలిమిరెడ్డి రాజీనామాను అంగీకరించి, శ్రీ నాగవరపు శేషగిరిరావుగారిని క్లబ్ గౌరవ కార్యదర్శిగాను, శ్రీ ఎస్. ఎస్. కలిమిరెడ్డిగారిని టోర్నమెంట్సు కమిటీ గౌరవ కార్యదర్శిగాను, శ్రీ ఎస్. ఎస్. రాయ్, శ్రీ పాం కోటేటి రామమోహనరావు, శ్రీ వి. కృష్ణారావుగార్లను టోర్నమెంటు కమిటీ మెంబర్లుగాను ఏకగ్రీవంగా ఎన్నుకొనడమైనది.

### విద్యార్థులకు ఈత పోటీలు

మద్రాసు, సెప్టెంబర్ 17—మద్రాసు స్కూల్సు అథ్లెటిక్ అసోసియేషన్‌వారు నిర్వహిస్తున్న హైస్కూలులకు- సైదాపేటలోని వై. ఎమ్. సి. ఏ. కాలేజి స్విమ్మింగ్ పూల్‌లో ఈత పోటీలు మంగళవారంనుంచి జరుపుతున్నారు.

మొత్తం 95 మంది విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు. ఇంతవరకు 60 పాయింట్లతో మద్రాసు క్రిస్టియన్ కాలేజి స్కూలు ప్రథమస్థానమూ, 47 పాయింట్లతో సెయింట్ థోమ్ హైస్కూలు ద్వితీయ స్థానమూ సంపాదించినవి.

ఇతర వార్తలు

సెప్టెంబర్ 18వ తేదీనుంచి కలకత్తాలో ఆరంభమైన ఆల్ ఇండియా లాన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీల ఫైనల్సు చేరుకొన్నారు.

## మార్పులేని విరాకరించే కొరియన్ ఖైదీల అవిధేయ ప్రవర్తన

కమ్యూనిస్టు పరిశీలకులపై రాళ్ల వర్షం

హిందీ నగర్ (కొరియా), సెప్టెంబర్ 18—స్వదేశాలకు తిరిగివెళ్ళడానికి నిరాకరిస్తున్న ఉత్తర కొరియన్, చైనీస్ యుద్ధ ఖైదీలు నేడిక్కడ పెద్ద పెట్టున కమ్యూనిస్టు వ్యతిరేక ప్రదర్శనం జరిపారు. వీరు కొందరు కమ్యూనిస్టు పరిశీలకులపై రాళ్లు రువ్వారు కూడా.

అంతేగా, "కమ్యూనిస్టుల యుద్ధఖైదీలను తమవైపు త్రిప్పుకోడానికి చేస్తున్న ఒత్తిడి, బెదిరింపులను విరమించకపోతే." ప్రస్తుతం సమితి అధికారుల ఆధీనంలో వున్న 8,700 మంది ఉత్తర కొరియన్ ఖైదీలు భారత సైనిక దళాల ఆధ్వర్యానికి బదిలీ చేయబడటాన్ని విరోధించగలనని బెదిరిస్తూ దక్షిణ కొరియన్ ప్రోవోస్ట్ మార్షల్ నేడు సోల్ నుంచి ఒక ప్రకటన చేశారు.

నేటి ఉదయం సమితి అధికారులచే భారత దళాలకు 1,000 మంది ఉత్తర కొరియన్ ఖైదీల అప్పగింత అనుకొన్నదానిలో సగం కాలంలో అత్యంత ప్రశాంతంగా జరిగింది కాని, నేటి మధ్యాహ్నం మొత్తం 8,000 మంది చైనీస్, ఉత్తర కొరియన్‌ల యుద్ధఖైదీలు తమ శిబిరాల ఆవరణలో గుమికూడి కొత్తగా వస్తున్న ఉత్తరాది ఖైదీలకు స్వాగతం చెబుతూ కమ్యూనిస్టు పరిశీలకులను దుర్భాషలాడుతూ మిన్నుముట్టేలాగ గందరగోళం చేయడం ప్రారంభించారు.

కొందరు ఖైదీలు, తమ శిబిరాలున్న కొండ ప్రాంతానికి దిగువగల రోడ్డుపై పోయన్న కమ్యూనిస్టుల జీపుకారులపై రాళ్ళవర్షం కురిపించారు. కొత్తఖైదీలు తమ ఆవరణలో ప్రవేశించిన పిమ్మట సమితి పరిశీలకులు వెళ్ళిపోగానే ఈ గుంపులలోని వారు అక్కడ ఇంకా నిలిచివున్న కమ్యూనిస్టు పరిశీలకులపై రాళ్లు రువ్వారు. వారిలో కొంతమందికి దెబ్బలు తగిలాయి.

దీనికి ప్రత్యామ్నాయంగా నేడు భారత దళాలు కమ్యూనిస్టులకు అప్పగింపబెట్టిన ఆరుగురు ఉత్తర కొరియన్ ఖైదీలు "అమెరికన్ ఇంపీరియలిజం" కు, "సింగ్మన్‌రీ ముఠా"కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

### దక్షిణ కొరియా బెదిరింపు

దక్షిణ కొరియన్ ప్రోవోస్టు మార్షల్ జనరల్ వాన్‌యాంగ్‌డక్ నేడు సోల్‌లో ఈ క్రింది విధంగా ఒక ప్రకటన చేశారు.

"కమ్యూనిస్టులు మార్పిడిని నిరాకరించే ఉత్తరాది ఖైదీల పేర్లను, వారి కుటుంబాల చిరునామాలను సేకరించి, ఇంటికి తిరిగి రావలసిందిగా వారిపై ఒత్తిడిని ప్రయోగిస్తూ, తిరిగి రాకపోతే చంపుతామని బెదిరిస్తున్నారు. కనుక, కమ్యూనిస్టులు ఈ ఒత్తిడిని, బెదిరింపులను విరమించకపోతే ప్రస్తుతం సమితి ఆధీనంలోవున్న 8,700 మంది కమ్యూనిస్టు వ్యతిరేకులైన ఉత్తర కొరియన్ ఖైదీలను అప్పగించకుండా విరోధించదలచుకున్నాను."

నేడు దక్షిణ కొరియన్ మంత్రివర్గ సమావేశం జరిగిన పిమ్మట జనరల్ వాన్ పై విధంగా ప్రకటించారు. ఈ ప్రోవోస్ట్ మార్షల్ క్రిందటి మే నెలలో 27,000 మంది ఉత్తర కొరియన్ ఖైదీలను ఆకస్మికంగా విడుదల చేసి సమితి అధికారులకు విషమ సమస్యను కల్పించిన సంగతి పాఠకులకు విదితమే.

### కొరియా శాంతి సభ ఏర్పాటు సమస్య

తిరిగి కమ్యూనిస్టులకు 16 రాజ్యాల విజ్ఞప్తి

న్యూయార్క్, సెప్టెంబర్ 18—కొరియా రాజకీయ సమావేశానికి తాము సూచించిన తేదీని, స్థలాన్ని ఆమోదిస్తూ తొందరగా సమాధానం పంపవలసిందిగా నేడు అమెరికా చైనీస్ రిపబ్లిక్కుకు, ఉత్తర కొరియాకు విజ్ఞప్తి చేసింది.

అమెరికా, సమితి తరఫున కొరియాకు సేనలను పంపిన 16 మిత్రరాజ్యాల తరఫున తటస్థ రాజ్యమైన స్వీడన్ ద్వారా ఈ విజ్ఞప్తిని అందజేసింది.

సమితి సభ్యరాజ్యాలకు సంబంధించే నిమిత్తం ఈ విజ్ఞప్తి ప్రతులు ఐక్యరాజ్యసమితి-జనరల్ హామర్ షెల్డ్ కు పంపబడ్డాయి కూడా.

### ఉద్యోగులకు సెప్టెంబరు జీతాలు

మద్రాసు, సెప్టెంబర్ 19—చెన్నరాష్ట్రం విభజించబడుతున్నందున, అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఆంధ్రకు చేరిన చెన్నరాష్ట్రానికి లెక్కలు విడి విడిగా వుండవలసి వున్నందున ఈ నెల 30వ తేదీకే రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరికి ఈ నెల జీతాలు యివ్వాలని నిర్ణయించబడింది.

ప్రారంభం కానున్న ఆలిండియా రగ్బీ టోర్నమెంట్సులో పాల్గొనడం నిమిత్తం సింహళ రగ్బీ జట్టు శుక్రవారంనాడు కొలంబోనుంచి విమానంమీదుగా కలకత్తాకు బయలుదేరి వెళ్ళింది.

చెన్నపురిలోని సైలాపూర్ టెన్నిస్ అసోసియేషన్‌వారు గురువారంనుంచి టెన్నిస్ పోటీలు నిర్వహిస్తున్నారు.

నిర్వహింపబడుతున్న ఎమ్. యు. సి. డబుల్సు పోటీలలో గురువారం నాటి ఆటలో ఎమ్. యు. సి. జట్టు, ఎవరెడీ స్పోర్ట్సు క్లబ్బు ఒక్క గోలు లేకుండా "డ్రా" అయినవి. ఈ తరువాత జరిగే పోటీలో గెలిచినవారు క్వార్టర్ ఫైనల్సు చేరుకొంటారు.

## 'జలగోపాల్' నౌకకు తుపాను దెబ్బ

ముగ్గురు ప్రయాణీకులకు ప్రమాదం

హాంగ్‌కాంగ్, సెప్టెంబర్ 18—భారతీయనౌక 'జలగోపాల్,' చైనా సముద్రంలో ఇక్కడికి 150 మైళ్ళ దక్షిణంగా తుపాను మధ్య చిక్కుకుంది. ఈ తుపాను తీవ్రతకు నౌకమీద గలవారిలో ముగ్గురు కొట్టుకుపోయారు, వారికోసం అన్వేషణ సాగించవలసిందిగా తీర నౌకాశ్రయాలలోని నౌకలన్నీ ఆదేశించబడ్డాయి.

గంటకు 90 మైళ్ళ వేగంతో ఈ తుపాను దక్షిణ చైనాకు కొట్టింది, ఇది వీర్పుగిని మకావోకేసి వాంటా హాంటిగా వుపోగమిస్తున్నట్లు సమాచారం చేరింది.

## న్యాయస్థానాలకే ఎసరు పెట్టడానికి మలాన్ యత్నం

కేప్‌టౌన్, సెప్టెంబర్ 18—రాజ్యాంగ చట్టానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే నిమిత్తం ఒక కొత్త న్యాయస్థానాన్ని ఏర్పాటు చెయ్యవలసినదిగా దక్షిణాఫ్రికా నేషనలిస్టు ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రతిపాదించింది.

అప్పీలు కోర్టుకు సంబంధించిన శాసనాన్ని సవరించడానికి అధికారమిచ్చే బిల్లును అసెంబ్లీ నేడు తొలి చర్చలో ఆమోదించింది కూడా.

బిల్లుకు అనుకూలంగా 79 వోట్లు, వ్యతిరేకంగా 58 వోట్లు వచ్చాయి. ప్రతిపక్షమైన యునైటెడ్ పార్టీ నాయకులు బిల్లు వివరాలు ముందు ప్రకటించబడకుండానే యీ విధంగా వుండగలవనే అభిప్రాయంతో వ్యతిరేకించారని స్వీకర ప్రతిపక్ష నాయకులను విమర్శించారు.

అప్పీలు కోర్టును సివిల్, క్రిమినల్, రాజ్యాంగ న్యాయస్థానాలుగా విభజించాలనే ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతపు అప్పీలు కోర్టు క్రిందటి సంవత్సరం రంగుజాతుల వోటరులకు ప్రత్యేకంగా ఒక జాబితా తయారుచెయ్యబూనడం రాజ్యాంగ చట్టవిరుద్ధ తర్కంగా త్రోసివేసింది. పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో మూడింట రెండువంతుల మెజారిటీకి మలాన్ చేసిన యత్నం నెరవేరలేదు. దీనితో బిల్లు వివరాలను ఆయన ప్రకటించారు.

పసిఫిక్ ప్రాంతంలో తమకేమీ సంబంధం లేకపోయినప్పటికి దక్షిణాఫ్రికా మిత్రరాజ్య సమితి విజ్ఞాపనను మన్నించి కొరియా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధపడ్డదనీ, యుద్ధ విరమణ సంధినిమించి దక్షిణాఫ్రికా యీ విషయంలో ఎట్టిజోక్యం పెట్టుకొనరాదనీ, దురాక్రమణ ప్రతిఘటన లక్ష్యంతోనే దక్షిణాఫ్రికా కొరియాలో త్యాగానికి సిద్ధపడ్డదనీ, కొరియాకు దగ్గరగా వుండికూడా ఇండియాలోని 40 కోట్ల మంది ప్రజలు కొరియాయుద్ధం పేరుచెప్పి ఒక్క పైసైనా ఖర్చు చేయలేదనీ డాక్టర్ మలాన్ అన్నారు.

గత శుక్రవారంనాడు లాహోర్‌లోని మసీదులలో ప్రార్థనలు జరిగిన అనంతరం పాకిస్తాన్‌లో తాత్కాలిక రాజ్యాంగాన్ని అమలు జరపాలన్న అభిప్రాయాన్ని ప్రతిపాదిస్తూ అనేక మసీదులలో తీర్మానాలు చేయబడినవి.

## సింహళానికి వలస

### పాతబిల్లులో మార్పులేకుండా పార్లమెంట్‌లో తిరిగి ప్రవేశపెట్టడానికి నిర్ణయం

కొలంబో, సెప్టెంబర్ 18—ప్రతినిధుల సభ పునస్సమావేశం కాగానే లంక ప్రభుత్వం వలస నియమావళి శాసనం సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టగలదని నేడు యిక్కడ అధికారపూర్వకంగా తెలియవచ్చింది.

ప్రతినిధుల సభ సెప్టెంబర్ 29వ తేదీని సమావేశమౌతుంది.

లంకకు తాము అక్రమంగా వలస రావటాన్ని నిరూపించుకొనే భారం అలా వలసవచ్చినట్లు అనుమానంపై అరెస్టు చెయ్యబడిన వారిదే నన్న అంశంలో ఎట్టి మార్పు వుండబోదని తెలుస్తున్నది.

ఈ బిల్లును గురించి యిటీవలనే ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూకు తెలియజేయబడింది. తన అభిప్రాయాన్ని పండిట్ నెహ్రూ తెలియజేస్తూ, ఈ విబంధనను గురించి తిరిగి యోచించవలసినదిగా సింహళ ప్రధాని మిస్టర్ సేనానాయకేను కోరారట.

గత జూన్ మాసంలో లండన్‌లో అసంపూర్తిగా వుండిపోయిన సంభాషణలను కొనసాగించడం నిమిత్తం ఢిల్లీకి రావలసినదిగా తాను యీ వరకే మిస్టర్ సేనానాయకేను ఆహ్వానించివున్నందున ఆ సమావేశం జరిగేవరకు ఈ బిల్లును అపుచేసి వుంచవలసినదని కూడా పండిట్ నెహ్రూ సూచించారనీ, ఏమైనప్పటికీ కొత్త బిల్లులో సింహళప్రభుత్వం స్వల్ప సవరణలకు అంగీకరించవచ్చుననీ విదితమౌతున్నది.

సంవత్సరారంభంలో ప్రతినిధుల సభలో అన్ని పక్షాలను ఆమోదించబడిన ఈ బిల్లుకు అనేకవర్గాలవారు ఆక్షేపణ తెలిపారు.

ఇండియా-సింహళాల ప్రధానుల మధ్య లండన్‌లో సమాలోచనలు జరగడానికి పూర్వం అనుకూల వాతావరణం ఏర్పాటు చెయ్యడంకోసం సింహళప్రధాని మిస్టర్ సేనానాయకే, ఇండియా హైకమీషనర్ శ్రీ సి. సి. దేశాయ్‌లమధ్య జరిగిన చర్చల ఫలితంగా బిల్లుపై చర్చ నిలిపివేయబడింది.

అక్రమంగా లంకకు వలస రావడాన్ని నిరోధించే వుద్దేశంతో బిల్లును పార్లమెంటులో పునఃప్రవేశపెట్టడానికి ప్రభుత్వం నిశ్చయించింది.

ప్రభుత్వ రవాణాశాఖామంత్రి పార్లమెంటులో నేడు ఒక ప్రకటనచేస్తూ, ఆగస్టు 12వ తేదీని కమ్యూనిస్టులు ప్రేరేపించిన అల్లరుల ఫలితంగా భవనాలు, రైల్వేఆస్తి, టంకెలు, రోడ్లు నష్టపడ్డవనీ, నష్టం మొత్తం 30,00,000 వరకు వుండవచ్చుననీ అన్నారు.

కొలంబోదగ్గరవున్న ఒక ఆసుపత్రికి 10,000 రూపాయల నష్టం కలిగిందట.

## ఫ్రాన్సు "వాకౌట్"

జనరల్ అసెంబ్లీనుంచి

పాకిస్తాన్ విమర్శల పట్ల నిరసన సూచకంగా

న్యూయార్కు, సెప్టెంబరు 18—నేడు జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జఫ్రుల్లాఖాన్ ఇండో-చైనాలోను, ఉత్తర ఆఫ్రికాలోను ఫ్రెంచివారు అనుసరిస్తున్న విధానాలను తీవ్రముగా విమర్శిస్తున్నప్పుడు ఫ్రెంచి ప్రతినిధివర్గ సభ్యులు నిరసన సూచకంగా సభనుంచి లేచి వెళ్ళిపోయారు.

మిస్టరు జఫ్రుల్లాఖాన్ ప్రసంగం పూర్తి అయేవరకు మాత్రమే వారు బయట వుండి అది పూర్తికాగానే తిరిగివచ్చి తమ స్థానాలలో కూర్చున్నారు.

ట్యునీషియా, మొరాకోలలో ఫ్రెంచి పరిపాలనపై క్రిందటి సంవత్సరం చర్చలు జరిగినప్పుడు కూడా ఫ్రెంచి ప్రతినిధివర్గం ఇలాగే ఆ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.

ప్రపంచ శాంతికి ముప్పుతెచ్చిపెట్టేవి కొరియా సమస్య, దూరప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితులు మాత్రమే కావనీ, ఇండో-చైనాలోను ఉత్తర ఆఫ్రికాలోను ఫ్రాన్సు అనుసరిస్తున్న విధానాలవల్ల కూడా శాంతికి మహోపద్రవం కలుగవచ్చుననీ పాకిస్తాన్ ప్రతినిధి మిస్టర్ జఫ్రుల్లాఖాన్ తన ఉపన్యాసంలో స్పష్టం చేశారు.

ఉత్తర ఆఫ్రికాలో స్వాతంత్ర్యోద్యమాలను, రాజకీయ సంస్థలను పూర్తిగా అణచివేయడానికి ఫ్రాన్సు ఆదినుంచి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు కూడా.

### ఇండియాలో విదేశస్థావరాల భవితవ్యం

నెహ్రూ ప్రకటన పట్ల గోవన్ నాయకుని హర్షం

బొంబాయి, సెప్టెంబర్ 18—మరొక యుద్ధమే సంభవించేటట్టయితే, ఇండియాలో విదేశ స్థావరాలు ఏవీ కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సైనిక స్థావరాలుగా వినియోగపడకుండా చూడడానికి ఇండియా సర్వవిధాలా ప్రయత్నం చేయగలదని పునరుద్ఘాటిస్తూ ప్రధాని నెహ్రూ నిన్న ప్రజాప్రతినిధుల సభలో చేసిన ప్రకటన పట్ల గోవన్ పీపుల్స్ పార్టీ నేడు తన హర్షాన్ని ప్రకటించింది.

ఈ సందర్భంలో ఈ పార్టీ ప్రధాన కార్యదర్శి వాంక్ నేరొక ప్రకటన చేస్తూ ఉత్తర అట్లాంటిక్ సంధి ఆఫ్రికాలోనూ, అమెరికా, న్యూజిలెండ్ రక్షణ సంధి వగైరా ఒడంబడికల ప్రకారం ఇవి అప్పుడే అంతర్జాతీయ రాజకీయాలలో ప్రాధాన్యం వహిస్తున్న సంగతిని ఇండియా విస్మరించరాదని హెచ్చరించారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం పోర్చుగీసు గోవాకు 38 మంది సైనిక సాంకేతిక నిపుణులను పంపడానికి సమ్మతించిందనీ, అమెరికన్ సైనిక నిపుణులు ఇక్కడ పోర్చుగీసు సైనిక దళాలకు శిక్షణ గరుపుతున్నారనీ, గోవాకు పోర్చుగీస్ సైన్యం విశేషంగా పంపబడుతున్నదని అన్నారు.

న్యూయార్క్, సెప్టెంబర్ 18—మిత్రరాజ్యసమితిలోని పోలెండ్ ప్రతినిధి వర్గానికి చెందిన ప్రత్యామ్నాయ ప్రతినిధి డాక్టర్ మారెక్ కొరోవిక్జ్ తనకు రాజకీయ ఆశ్రయమీయవలసిందిగా అమెరికా ప్రభుత్వాన్ని అర్థించినట్లు నేడు మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో తెలియవచ్చింది.

## దక్షిణ రైల్వే


ఏజంట్లు కావలెను
ఆకర్షణీయమైన మా చిత్రములతో, 1954 క్యాలెండర్లకు ఏజంట్లు కావలెను. వివరములకు ఇంగ్లీషులో వ్రాయండి:
NEW POPULAR PRESS,
57, Simla Street, Calcutta-6.


ఈ రైల్వే గ్రెయిన్ షాపులకు పచ్చి బియ్యము, ఉప్పుడు బియ్యము సప్లయి చేయుటకు

### టెండర్లు

రైల్వే గ్రెయిన్‌షాపులకు పచ్చిబియ్యము, వుప్పుడుబియ్యము సప్లయిచేయుటకు సీలు వేసిన కవర్లలో టెండర్లు 8-10-53 నాడు 3-30 గంటలవరకు చేర్మన్, జాయింటు పర్చేజింగ్ బోర్డు, సదరన్/గ్రూప్ సేరాప్ కంట్రోలర్ ఆఫ్ గ్రెయిన్‌షాప్సు, సదరన్ రైల్వే, మద్రాసు పీచ్‌స్టేషన్ బిల్డింగ్సు, మద్రాసు-1 వారిచే తీసుకొనబడును.

2. కావలసిన మొత్తములు, డెలివరీ స్థలములు దిగువ తెలుపబడినవి.

పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తంజావూరు, దక్షిణార్కాటు జిల్లాలలోగల రైలుస్టేషన్‌లలో పైన పేర్కొనబడినవికాక మిగిలిన వాటిలో ఎక్కడైనా డెలివరీకి టెండర్లు అంగీకరించబడును.

డెలివరీ స్థలము:- తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఆకివీడు, భీమవరం, కైకలూరు, గుడివాడ, మచిలీపట్టణం, విజయవాడ, గుడ్లవల్లేరు, తెనాలి, బట్టిప్రోలు, మాచెర్ల, కుత్తాలం, కుంభకోణం, సిదాముంగలం, మన్నార్‌గుడి, కొరడచ్చేరి.

బియ్యం రకములు కావలసిన మొత్తము:

(1) పచ్చి బియ్యం (మధ్యరకం / ముడి రకం) 300 టన్నులు, 2. పచ్చి బియ్యం మేలురకం (డబుల్ పాలిష్ పాతవి) 45 టన్నులు (3) ఉప్పుడు బియ్యం (మధ్య రకం / ముడివి) 800 టన్నులు.

పైన స్టేషనులు కాక, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుండూరు, నెల్లూరు, తంజావూరు, దక్షిణ ఆర్కాటు జిల్లాలలో అనుకూలమైన యే రియల్ - హెడ్‌వద్ద పైననూ డెలివరీ చేయుటకు టెండర్లు విచారింపబడును.

3. పచ్చిబియ్యమునకు, వుప్పుడుబియ్యమునకు టెండర్లు విడివిడిగా పంపవలెను. ఒక సేషనుకంటె ఎక్కువ స్టేషన్లవద్ద సప్లయి చేయుటకు టెండర్లు ఒక టెండరుదారు పంపవచ్చును. అయితే ఒక్కొక్క డెలివరీ పాయింటుకు ఒక్కొక్క రకమునకు (పచ్చిబియ్యము, వుప్పుడుబియ్యము) విడివిడిగా టెండరు పంపవలెను.

4. టెండర్లు పెట్టదలచినవారు తమ టెండర్లను నిర్ణీతఫారములో దాఖలు చేయవలెను. షెడ్యూలు, స్పెసిఫికేషన్ సహా టెండరు ఫారములు, ఒక్కొక్కఫారం ఒకరూపాయి, మద్రాసు పార్కుటౌన్, సదరన్ రైల్వే, పే మాస్టర్ అండ్ క్యాషియరుకు రు. 1/- చెల్లించి దిగువ సంతకదారు ఆఫీసునుండి పొందవచ్చును. టెండరు ఫారము ఒకరిని మరియొకరికి మార్చుకొనరాదు. దాని ఖరీదు వాపసు చేయబడదు.

5. డెలివరీచేసి అంగీకరించబడిన సొత్తు మొత్తంలో 75% విలువ వెంటనే చెల్లించబడును.

6. నిర్ణీత ఫ్రోఫార్మాలో, ఒరిజినల్‌లో ఇన్‌కమ్‌టాక్సు క్లియరెన్సు సర్టిఫికేటు దాఖలు చేసినచో టెండర్లు విచారించబడును. ఇన్‌కమ్‌టాక్సు క్లియరెన్సు సర్టిఫికేటు ప్రోఫార్మా దిగువ సంతకందారు ఆఫీసునుండి ఉచితముగా పొందవచ్చును.

7. పన్ను విధింపదగిన ఆదాయము లేక అందువల్ల నిర్ణీతమైన ప్రోఫార్మాలో టాక్సు క్లియరెన్సు సర్టిఫికెట్టు పంపలేని టెండరుదార్లు ఆ విధముగా ప్రమాణ పూర్వకమైన ఒక అఫిడవిటును, దాని యథార్థతను గురించి ఆ యా ఇన్‌కమ్‌టాక్సు ఆఫీసరుచేతగూడ సంతకం చేయించి దాఖలు చేయవలెను.

చేర్మన్,
జాయింటు పర్చేజింగ్ బోర్డు,
(సదరన్ అండ్ ఈస్టరన్ రైల్వేస్)
గ్రెయిన్ షాప్సు కంట్రోలర్ ఆఫీసు,
సదరన్ రైల్వే, మద్రాసు పీచ్‌స్టేషన్ బిల్డింగ్సు, మద్రాసు-1, 19-8-53.

### పాక్ రాజ్యాంగంపై హిందువులకు వోటింగ్ హక్కు కలదట

"కరాచీ టైమ్స్" విమర్శ

కరాచీ, సెప్టెంబర్ 18—"కరాచీ టైమ్స్" పత్రిక నేడు సంపాదకీయాన్ని వ్రాస్తూ, పాకిస్తాన్ రాజ్యాంగసభలోని హిందూసభ్యులు నూతన రాజ్యాంగంపై జరిగే వోటింగ్‌లో పాల్గొనరాదని వ్రాసి, వారికి వోటింగ్ హక్కు నివ్వడాన్నే ప్రతిఘటించింది.

తాత్కాలిక రాజ్యాంగాన్ని విమర్శిస్తూ తూర్పు బెంగాల్ ముస్లింలీగ్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బెదరించేందుకై హిందువులతో తూర్పు బెంగాల్ ప్రధాని నూరుల్ అమీన్ చేతులు కలపడాన్ని కూడా ఈ పత్రిక విమర్శించింది.

### ఇండియాపై మలాన్ అక్కసు

కొరియా యుద్ధంలో తాటస్థ్యంపై విమర్శ

కేప్‌టౌన్, సెప్టెంబర్ 18—కొరియా యుద్ధంపట్ల ఇండియా అవలంబించిన వైఖరిని దక్షిణాఫ్రికా అనుసరించిన వైఖరిని ప్రధాని డాక్టర్ మలాన్ పోల్చి చూపుతూ ఇండియా అణుమాత్రం సహాయమైనా చెయ్యలేదన్నారు.

### రాష్ట్రాలలో రవాణా సౌకర్యాలు

రాష్ట్రప్రభుత్వాలు పరిశీలించాలని ప్లానింగ్ కమిషన్ కోరిందట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—పంచవర్ష ప్రణాళికలో పొందుపరచబడిన అభివృద్ధి ప్రణాళికల పత్వర ఆవరణకోసం అవసరమయ్యే రవాణాసౌకర్యాల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించాలని ప్లానింగ్ కమిషన్ రాష్ట్రప్రభుత్వాలను కోరినట్లు తెలుస్తున్నది.

రవాణా సౌకర్యాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సూచనలను అక్టోబరు 6, 7 తేదీలలో ఢిల్లీలో సమావేశమయ్యే నేషనల్ డెవలప్‌మెంటు కౌన్సిల్ పరిశీలించగలదని అభిప్రాయపడుతున్నారు.

కరాచీ, సెప్టెంబర్ 19—ఇండియా ఫిల్ములు విస్తారా తప్పుపడవానికి కారణంగా కరాచీలో వుపయోగ ఫిల్ములు ప్రదర్శించే సినిమాహాలు సోమవారంనుంచి కాలనిర్ణయం లేకుండా వాయిదావేయనున్నారని, కరాచీ సినీ ఎగ్జిబిటర్సు అసోసియేషన్ నిన్నరాత్రి ప్రకటించింది.

## యూటం ఆయుధాల పోటీ

—జనరల్ అసెంబ్లీలో కేసీ హెచ్చరిక

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 18—మొత్తం ప్రపంచంలో గల ప్రధాన కేంద్రాలన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసివేయడానికి చాలినన్ని పరమాణుశక్తి ఆయుధాలను ఇప్పటికే ఉభయ పక్షాలవారు నిర్మించుకొని కూర్చున్నందున, పరమాణుశక్తిని కంట్రోల్ చేయడానికి తగు సమర్థమైన చర్యలను అట్టి ఆయుధాలు గల అగ్రరాజ్యాలు తీసుకొనకపోతే ప్రపంచానికి సర్వనాశనం తప్పదని ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి కేసీ నేడు జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ హెచ్చరిక చేశారు.

అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితి తొలగింపుకు రష్యా తాత్కాలికంగా చేస్తున్న సూచనలు ఇలాగే కొనసాగగల పక్షంలో ప్రతిపక్షంవారు దానితో తప్పక సహరించగలరన్న దానికి కెట్టి సందేహం లేదనీ, అప్పుడు పరమాణుశక్తి ఉత్పత్తి వినియోగాలపై అంతర్జాతీయంగా సమర్థమైన కంట్రోల్ సాధ్యం కాగలదనీ ఆయన పేర్కొన్నారు కూడా.

కొరియా సమస్యను గురించి ప్రస్తావిస్తూ, ఈ రాజీ కొరియా శాంతి సమావేశానికి తమ ప్రతినిధులను పేర్కొని, సమావేశం తేదీని స్థలాన్ని ఆమోదించవలం కమ్యూనిస్టుల వంతు అయివున్నదనీ, కొరియా సమావేశంలో సమితి తరఫున ప్రాతినిధ్యం వహించే దేశాలకు సంబంధించి జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయంపై జోక్యం కలిగించుకోడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించరాదనీ మిస్టర్ కేసీ పేర్కొన్నారు.

పిమ్మట, చిలీ ప్రతినిధి మిస్టర్ జోసఫ్ మాజా మాట్లాడుతూ, మిత్రరాజ్య సమితి రాజకీయ రంగంలో సాధించిన విజయాల వంటి విజయాలనే ఆర్థిక, సాంఘిక రంగాలలో కూడా సాధించవలసి వున్నదనీ ప్రపంచ యుద్ధానికి స్వస్తిచెప్పి అది ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలకు పూనుకోవాలనీ స్పష్టం చేశారు.

ప్రపంచ ఉద్రిక్త పరిస్థితిని తొలగింపజేయడానికి పట్టిమాటలద్వారా కాక చేతలద్వారా కూడా హృదయ పూర్వకంగా ప్రయత్నిస్తున్నదని నిరూపించుకోడానికి సోవియట్ యూనియన్‌కు కొరియా రాజకీయ సమావేశం ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నదనీ, చిన్న చిన్న సమస్యలపై పట్టుదలల కారణంగా ఈ సమావేశం జరగడంలో విలంబన చేయబడదనే తాను ఆశిస్తున్నాననీ న్యూజిలెండ్ విదేశాంగమంత్రి మిస్టర్ వెబ్ అన్నారు.

అంతట జనరల్ అసెంబ్లీ సమావేశం శనివారంనాటికి వాయిదా వేయబడింది.

### విషిన్‌స్కీ వ్యాఖ్య

న్యూయార్క్, సెప్టెంబర్ 17—నేడు జనరల్ అసెంబ్లీలో అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ చేసిన ఉపన్యాసంపై మీ అభిప్రాయ మేమిటని సోవియట్ ప్రతినిధి మిస్టర్ విషిన్‌స్కీని పత్రికా విలేకరులు ప్రశ్నించగా "నా అభిప్రాయం మామూలుగానే వున్న"దని ఆయన జవాబు చెప్పారు.

"మామూలు అభిప్రాయమంటే ఆ ప్రసంగంపై నా అభిప్రాయం ఎలాగ వుంటుందని మీరు భావిస్తున్నారో అదే నన్నమాట" అని ఆయన వివరించారు.

మిస్టర్ డల్లెస్ ప్రసంగంలో కొత్త ప్రతిపాదన లేమైనావున్నట్టు మీరు భావిస్తున్నారా? అని అడగగా "లేదు" అని ఆయన సమాధానం చెప్పారు.

పంచవర్ష ప్రణాళిక, కమ్యూనిటీ ప్రాజెక్టులు, వయోజనవిద్యా ప్రభుత్వం మున్నగు విషయాలను గురించి సాలీనా 30 డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని గురువారంనాడు ప్రజాప్రతినిధుల సభలో సమాచారశాఖా మంత్రి వెల్లడించారు.




ఇందు సొమ్ము గలదు

తక్కువ కరంటుతో అధికంగా ఉజ్వలమైన వెలుతురు ఫిలిప్స్ బల్బులు యిచ్చును గనుక ఇందు మీకు సొమ్ము గండదన్న మాట. "ఉత్తమమైన" ఫిలిప్స్ బల్బులు కొంటే, మీరు కరంటు కొరకై వ్యయం చేయు సొమ్ము తగ్గును.

ఫిలిప్స్ బల్బులు

PHILIPS

వెలుతురు ప్రకాశవంతమైనది-పేరు 'ఫిలిప్స్'

శోధించిన ఫిలిప్సు రేడియోస్టేషన్లు తయారుచేసినవారిచే తయారు చేయబడినవి.

## ఇళ్లు, పంటలు పోయిన వారికి ఋణ సహాయం

### ఇప్పించేందుకు కృషి చేయడానికి రాజమండ్రి తాలూకా సహాయ సంఘం నిర్ణయం

రాజమండ్రి, సెప్టెంబర్ 15—8 వ తేదీ మధ్యాహ్నం రాజమండ్రిలోని దానవాయి పేటలో శ్రీ నీరుకొండ వెంకటరామారావు (యం. యల్. ఏ) గారి వసతి గృహంలో ఆయన అధ్యక్షతను రాజమండ్రి తాలూకా గోదావరి వరద బాధితుల సహాయ సంఘ సమావేశం జరిగింది.

దిగువ పేర్కొన్న వారిని గోదావరి వరద బాధితుల సహాయ సంఘంలో కో-ఆప్టు చేసుకొనడానికి ఏకగ్రీవంగా ఆమోదించారు.

శ్రీయుతులు దానరి కాశీ విశ్వనాథరావు గోకవరం, రాజముధుపేట నరసరాజు దంప ఎర్రంపాలెం, పురతా శేషగిరిరావు, ధవళేశ్వరం కోర్పు తమ్మయ్య, రామవపురం, శ్రీ మాచిన వెంకటరత్నం, వర్లకదియం, గిరిజాల వీర్రాజు, కడియం, ఉల్లి సత్యనారాయణమూర్తి, జంబూపట్నం, మార్ని నర్సన్న, రాజమండ్రి చెరుకూరి సూరన్న రఘుదేవపురం. పెందురి, రామన్న, రఘుదేవపురం, వేగి సూరన్న, ముగ్గుళ్ళ, ములగాడ సత్యనారాయణ, కేశవరం, బద్దిరెడ్డి అప్పన్న, తంటికొండ, మార్ని బావాజీరావు. దోసకాయలపల్లి, వడ్డీ ముత్యాలరావు, నరేంద్రపురం, తనకాల ఎరకయ్య నాయుడు శ్రీరంగపట్నం, ఆదికారి కృష్ణయ్య, గుమ్మళ్ళదొడ్డి. మెల్లపరెడ్డి వెంకట్రావు. కొత్తపల్లి, బోయినపల్లి కామేశ్వర్రావు, కామరాజు పేట, చిట్టూరి ప్రకాశచౌదరి, రాజమండ్రి, దోనేపూడి ధర్మారావు, రాజమండ్రి, మేడిపూడి సత్యనారాయణమూర్తి, రాపాక, రేమళ్ల వెంకటరమణయ్య, వీరవరం, మార్ని వెంకన్న దోసకాయలపల్లి, కోర్పు లచ్చయ్య, రాఘవపురం, అత్తిలి సత్యనారాయణమూర్తి శ్రీరంగపట్నం, బద్దిరెడ్డి లచ్చన్నదొర, తంటికొండ, శ్రీ పాద వెంకట్రామయ్య ముగ్గుళ్ళ, గ్రంథివుల్లయ్య, ఇనుగంటివారిపేట, రెంటాల గంగరాజు, కాటవరం, కరుటూరి సుబ్బారావు, ముంకల్లంక, పోలిన రామారావు. ముంకల్లంక, పోలిన వెంకటదుర్గం ముంకల్లంక, పెందుర్తి సుబ్బారావు, వెదుళ్ళపల్లి, చిట్టూరి వెంకటదుర్గ ప్రసాదరావు. మిర్తిపాడు, మద్దిపాటి వీరన్న, మిర్తిపాడు, మద్దిపాటి సుబ్బారావు, మిర్తిపాడు. భేరి అక్కయ్యనాయుడు, వుండేశ్వరపురం, ద్వివేది సూర్యనారాయణమూర్తి బూరుగుపూడి, మన్యం వెంకట్రావు, కొర్రేడు, గద్దెను బ్బారావు కొర్రేడు, మన్యం పాపారావు, కొర్రేడు, మన్యం కృష్ణారావు, కొర్రేడు, మద్దిపాటి వెంకటాద్రి, జాలిమూడి, పీసపాటి సుబ్బారావు, రాజంపేట, బండి సత్తిరాజు, మునికూడలి, అత్తి వెంకటపతి, బుచ్చెంపేట, కంటిపూడి వెంకటరత్నం కొంతమూరుగార్లు.

దిగువ పేర్కొన్నవారిని కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులు, శ్రీ నీరుకొండ వెంకటరామారావుగారు కోశాధికారి, శ్రీ తమ్మన వీరాస్వామిగారు ఉపాధ్యక్షులు. శ్రీ కాకరపర్తి భావన్నారాయణగారు కార్యదర్శి. శ్రీయుతులు కాండ్ర వీరన్న, రావుల సూర్యారావు, మన్యం రామారావు, సత్యం గంగరాజు, మద్దూరి వెంకట్రావు, పులవల వెంకట్రాజుగార్లు సభ్యులు.

రాజమండ్రి తాలూకా గ్రామాలలో పూరిళ్లు పడిపోయినవారికి ప్రభుత్వంచే 30 రూపాయలు యిప్పించడానికి, పక్కాయిండ్లు పడిపోయినవారికి అప్పులు, వరద బాధితులకు వ్యవసాయ ఋణాలు యిప్పించడానికి తగు శ్రద్ధ తీసుకొని పనిచేయుటకు తీర్మానించడమైనది.

వరద బాధితులకు సహాయపడిన వార్తాపత్రికలను, ముఖ్యంగా విరాళములు వసూలుచేసి సహాయపడుచున్న "ఆంధ్ర ప్రభ"ను ఈ సంఘంవారు అభినందించుచూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది.

### అంతర్వేది జాలరుల గోడు

మోరి, సెప్టెంబరు 8— అంతర్వేది అగ్నికుల క్షత్రియులకుచెందిన నూటపడలు, 138 వలలు కద్దే స్తంభాలు వరదవడిలో సముద్రానికి కొట్టుకుపోయినవని రాష్ట్ర రెవిన్యూ మంత్రి శ్రీ యం. ఏ. మాణిక్యవేల్ నాయకర్‌గారికి రిపోర్టుచేయబడింది. ఆలా జరగడంవల్ల వేటవృత్తికి అంతరాయం కలిగిందని, వెంటనే ప్రభుత్వం తగు సహాయం చేయాలని జాలరులు మహజరు ద్వారా అభ్యర్థించారు.

దీనిపైన రాజోలు తహసీల్దారు అక్కడికి వెళ్ళి దర్యాప్తు జరిపారు. నాలుగు పూట్లు ("పూటు" అంటే గోదావరిలో వలకట్టుటకు పాతబడిన స్తంభాలవరుస)లో 38 వలలు, నాలుగు స్తంభాలు మిగిలినవనీ, తక్కినవన్నీ తేలిపోయాయనీ దర్యాప్తులో చెప్పబడింది. నూలు కట్టలుగాని, డబ్బుగాని వలలకు స్తంభాల ప్రతీకారులు యిప్పించాలని వేటారు వారంతా తహసీల్దారుకు నివేదించారు.

### రాజమండ్రి వాణిజ్య మండలికి చేరిన విరాళాలు

రాజమండ్రి, సెప్టెంబర్ 18— ఈ నెల 16 వ తారీఖువరకు గోదావరి వరద బాధితుల సహాయార్థం రాజమండ్రి వాణిజ్యమండలికి రు 9797-1-8 లు వివిధ ప్రాంతాలనుంచి వర్తక సంఘాలనుంచి, వర్తకులవద్దనుంచి వచ్చినవి.

### తిరుపతిరాయ కాంగ్రెస్ భవనంలో సహాయ కేంద్రం

రాజమండ్రి, సెప్టెంబర్ 16— తిరుపతిరాయ కాంగ్రెసు భవనంలో నడుపబడుతున్న తూర్పుగోదావరి జిల్లావరద బాధితుల సహాయ కేంద్రంలో సుమారు 60 కుటుంబాలు శాశ్వతికంగా నివసిస్తున్నారు. వారిలో వ్యాధిగ్రస్తులైన వారికి శ్రీ మండవల్లి వీరనాగయ్యగారు చికిత్స చేస్తున్నారు.

# నేటికీ తిండిగింజలులేక లంకలలో దురవస్థ

## —శ్రీ రామకృష్ణ మిషన్ సహాయం

రాజమండ్రి, సెప్టెంబర్ 15—

వరదదెబ్బ తిన్న గోదావరి లంకలలో కొన్నిచోట్ల ప్రజలు యిప్పటికీ తిండిలేక అవస్థలు పడుతున్నట్టు తెలిసి శ్రీ రామకృష్ణ మిషన్ ప్రతినిధి స్వామి సర్వగతానందజీ ఆ ప్రాంతాలలో ఉచితంగా పంచే నిమిత్తం 50 బస్తాల బియ్యం పంపించారు.

గోదావరి నదీగర్భంలోని ఏడు లంకలు డెల్టాప్రాంతం మొత్తంలో విశేషంగా దెబ్బ తిన్నవి. పోలవరం దీవికి చెందిన కామిని లంకలోని ఏడు పల్లెలకు, పరిసరాలకు వుచితంగా పంచే నిమిత్తం శ్రీ రామకృష్ణమిషన్ వారు వస్త్రాలు పంపించారు పోలవరందీవి, కామిని లంక, కొత్తపేట- మండపల్లి వార్కిడిమిల్లి, దీవిపోలవరం గ్రామాలలో మొత్తం 5,631 కొత్త వస్త్రాలు మిషన్‌వారు పంచియిచ్చారు, వీటిలో చీరెలు, ధోవతులు చాలా వున్నాయి.

కొన్ని లంకలలో యిప్పటికీ ప్రజలకు తిండిగింజలు సప్లయి చేయవలసిన అవసరం చాలా హెచ్చుగా వున్న విషయం గుర్తించి శ్రీ సర్వగతానందస్వామి అప్పటికి 50 బస్తాల బియ్యం హుటాహుటిని పంపించారు.

రాజోలు తాలూకాలోని 14 గ్రామాలలోను శ్రీ రామకృష్ణ మిషన్‌వారు 2,500 కొత్త బట్టలు పంచారు.

రాజమండ్రిలోను చుట్టుప్రక్కల కూడా సహాయ కార్యక్రమాలు భారీగా సాగుతున్నవి.

రాజోలు తాలూకాలో మిషన్ తరఫున శ్రీ రామమూర్తిగారు వచ్చి తాలూకా ఫ్లడ్ రిలీఫ్ కమిటీవారి సహాయంతో బట్టల పంపకం చురుకుగా సాగిస్తున్నారు. పెదపట్టణం లంక, అప్పనపల్లి, దొడ్డవరం గ్రామాలలో బట్టలు పంచిపెట్టబడినవి, తాలూకా తహశీలుదారు, స్పెషల్ తహశీలుదారుగార్లు కూడా ఆ పని యందు హాజరయినారు. ఈ గ్రామములకు మొత్తం చీరెలు పంచెలు కలసి, 680 పంచిపెట్టబడినవి.

### బడుగువాని లంకలో బాధితులకు ఆర్. యస్. యస్. సంఘం సహాయం

రాజమండ్రి, సెప్టెంబర్ 15— వారం రోజుల నుంచి ఆర్. యస్. యస్. సంఘం వారు శ్రీ చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారి యాజమాన్యాన 1,200 మంది వరద బాధితులకు జొన్నలు, బియ్యం పంచిపెడుతున్నారు. వినాయక చవితి నాడు సుమారు వేయిమందికి అన్నదానం చేశారు.

### యలమంచిలి వర్తకుల సహాయం

యలమంచిలి, సెప్టెంబర్ 14—యలమంచిలి వర్తక సంఘం వారు రు. 1,316/-లు గోదావరి వరద బాధితుల సహాయార్థం యలమంచిలి తాలూకా వరద సహాయ కమిటీ ద్వారా యిచ్చినట్లు తెలుస్తున్నది. స్థానిక హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి రు. 116/-లు వసూలు చేశారు.

### పామర్రు పంచాయతీ బోర్డు విరాళం

పామర్రు (కృష్ణా జిల్లా) మేజరు పంచాయతీ బోర్డు సమావేశమై గోదావరి వరద బాధితులకు 250/—రూపాయలు విరాళంగా ఇచ్చుటకు తీర్మానించారు.

### పశుగ్రాసం విరాళం

తెనాలి తాలూకా మోదుకూరు గ్రామ కాపురస్థుడు, చాలా బీదరైతు అయిన శ్రీ యర్రంశెట్టి చిన అంకమ్మగారు తన కున్నటువంటి గడ్డి వామిని పూర్తిగా వరద బాధితులకు విరాళంగా యిచ్చి, స్వంత ఖర్చులతో చుండూరు రైల్వే స్టేషనుకు తోలించారు. ఈ గడ్డి పూర్తిగా ఒక వ్యాగెన్‌కు సరిపోయింది. ఆయన త్యాగనిరతిని అందరూ ప్రశంసించారు.

### నెల్లూరులో విరాళాల సేకరణ

నెల్లూరు, సెప్టెంబర్ 16—గోదావరి వరద బాధితుల సహాయార్థం స్థానిక ఆంధ్రా బ్యాంకి ఏజెంటు శ్రీ వి. వి. రమణయ్యగారు సేకరించిన మొత్తం రు 501/-లలో శ్రీ రమణయ్యగారు రు 29, రామచంద్రా ఎక్స్‌పోర్ట్ కంపెనీ రు 116/. డాక్టర్ కె. రాజేశ్వరమ్మ రు 116/. ఆంధ్రా బోన్‌మిల్లు రు 58, వెరైటీ టోకర్సు-రు 58, మారదగుల పెంచలయ్యశెట్టి అండ్ బ్రదర్సు రు 58, యితరులు రు 66 లు చేరివున్నవి

సింహపురి బాలభటులు శ్రీ కె. యస్. సుందర రాజారావుగారి నాయకత్వాన పట్టణంలో తిరిగి 90 రూపాయలు రొఖ్ఖం, 41 శేర్లు బియ్యం, 32 పాతగుడ్డలు, 1 క్రొత్త ధోవతి సేకరించారు. సేకరించిన రొఖ్ఖంలో హుండీల ద్వారా వసూలుచేసిన రు 83/-లు బారెక్స్ ఎలిమెంటరీ స్కూలు బాలలు 7 అణాలు చేరివున్నవి.

### వివిధ సంస్థల కార్మికుల విరాళాలు

రాజమండ్రి, సెప్టెంబర్ 15—గోదావరి వరద బాధితులకు తోడ్పడవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ చేసిన విజ్ఞప్తి ననుసరించి కృష్ణా సిమెంట్ వర్క్సు ఎంప్లాయీస్ యూనియను కార్మికులు, కృష్ణా సిమెంటు వర్క్సు మేనేజరు, చీఫ్ యింజనీర్, ఆఫీసు సూపరింటెండెంటు. చీఫ్ కెమిస్టు యింజనీర్సు, వెల్‌ఫేర్ ఆఫీసర్ సౌత్ జెడ వాక పి డబ్ల్యు. డి. వర్క్సుషాపుల కార్మికులు, గుంటూరు మునిసిపల్ కార్మికులు, మరి కొందరు రు. 1,032-10-0 లు విరాళమిచ్చారు.

పై మొత్తంతోపాటు గుంటూరుజిల్లా అమృతలూరు గ్రామ కమ్యూనిస్టు కమిటీవారు "విశాలాంధ్ర" దినపత్రిక స్టాఫ్ నిడుబ్రోలు అంబీస్ కేఫ్ వర్కర్సు యిచ్చినది. నిడుబ్రోలులో డబ్బా వసూళ్ళు వెరశి రు 319-8-0 అయినది.

మొత్తం వసూలైన 1402-1-0 ఆంధ్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శ్రీ నూతక్కి వెంకట రంగారావుగారి ద్వారా రాజమండ్రి పరిసర ప్రాంతాలలోని వరద బాధితులైన కార్మికుల కందచేయవలసిందిగా శ్రీ వి. వి. నరసింహంగారికి యీ రోజున అందచేశారు.

శ్రీ యస్. వి. రంగారావుగారు వరద బాధిత ప్రదేశాలు చూచి పంపక విధానాన్ని సూచించారు. కృష్ణా సిమెంటు వర్క్సు కాలనీలో వసూలుచేసిన బట్టలు కూడా అందచేశారు.

### ముల్లూరు వగైరా గ్రామాలలో బియ్యంవగైరా పంపకం

రాజమండ్రి, సెప్టెంబర్ 14—ఆంధ్ర రాష్ట్ర రైతుసంఘం పంపిన రు 600/లతో బియ్యంకొని 8 వ తేదీనుంచి నేటివరకు ముల్లూరు, ముల్లూరుపాడు, మునగగూడెం, కూటూరు, కూనూపపాడు, మల్లితోట, భగవాన్‌పురం, అభివర్ల, లింగాపురం, తాళ్ళగొమ్మ, బొజ్జగూడెం, కుమ్మూరు, మామిళ్ళగూడెం, చొప్పెల్లి గ్రామాలలో సంచారంచేసి బియ్యం, బట్టలు, ఉప్పు, మిరపకాయలు పంచారు. చొప్పెళ్ళిపాడులో 5 రోజులు గంజికేంద్రం నడిపారు.

ఈ ప్రాంతాలలోని రైతాంగం వెంటనే జొన్న, పెసర విత్తనాలు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

### గుంటూరులోని జైన్ మార్వాడీల వస్త్రదానం

కొర్రేరు, సెప్టెంబర్ 14—గుంటూరులోని శ్రీ జైన్ మార్వాడీ సంఘంవారు, వరద బాధితుల సహాయార్థం ఏడువేల రూపాయలకు పైగా విరాళం వసూలు చేశారు. ఆ డబ్బుతో ధోవతులు, చీరెలు కొని శ్రీ కిశోర్ చంద్ జైన్, శ్రీ గిరిధరీలాల్ జైన్, శ్రీ రీకబ్‌చంద్ జైన్, శ్రీ రతన్‌కుమార్ జైన్ ప్రభృతుల నాయకత్వాన, రాజమండ్రి తాలూకాలో తీవ్రంగా వరద దెబ్బతిన్న గ్రామాలకు క్రిందివిధంగా పంచారు.

కొర్రేరు 449, కాటవరము 410, బుచ్చెంపేట 400, మిర్తిపాడు 201, కూనవరం 400, పోలవరం 1,000, బొబ్బర లంక, జాలిమూరి 200, మొత్తము 3,060 వస్త్రాలు. ఇదేవిధంగా వరద దెబ్బతిన్న గ్రామాలలో అవసరమని తోస్తే ఇంకా బట్టలను పంచిపెట్ట వారు నిశ్చయించు కొన్నట్లు తెలిపారు.—

### 'బాలభారతి' సంఘం వసూళ్ళు

విజయవాడ, సెప్టెంబర్ 17— విజయవాడలోని "బాలభారతి" సంఘంవారు వరద బాధితుల సహాయార్థం 190 పాతబట్టలు, 18 శేర్ల బియ్యం వసూలు చేశారు.

ఇవి రాజమహేంద్రవరంలోని రామకృష్ణ మిషన్ వారికి పంపబడినవి.

### యలమంచిలి బోర్డు హైస్కూలు విద్యార్థుల, ఉపాధ్యాయుల విరాళం

యలమంచిలి, సెప్టెంబర్ 15—యలమంచిలి బోర్డు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి రు 137-2-0 లు వసూలు చేశారు. ఈ సొమ్ములో రు.35-లు ఉపాధ్యాయులు, మిగత రు 101-12-0 లు విద్యార్థులు ఇచ్చారు.

### వెంకటగిరిలో వసూళ్లు

వెంకటగిరి, సెప్టెంబర్ 14—గోదావరి వరదబాధితుల సహాయార్థం ఈ వూరిలోని శ్రీ రామభక్త అన్నదాన సమాజంవారు సయ్యద్ దావూద్‌సాహెబ్, పొట్టి ముత్యాలుగారి రాధయ్య, యన్నాంరవణయ్య, పత్తి చిన్న చెంచయ్యగార్లచే "పులి" వేషాలు వేయించి ఇంటింటికి తిరిగి చందాలు ప్రోగుచేస్తున్నారు.

### స్కౌట్స్ అండ్ గైడ్స్ బట్టల సేకరణ

రాజమండ్రి, సెప్టెంబర్ 13—గోదావరి వరద బాధితుల సహాయార్థం, భారత స్కౌట్సు అండ్ గైడ్సు మదరాసు శాఖవారు శ్రీ యం. రామమోహన్‌గారి నాయకత్వాన మదరాసు వీధులలో తిరిగి 1500 క్రొత్త పాత బట్టలు సేకరించి, శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘమునకు పంపించారు.

పార్వతీపురం బనావతి సత్యజ్ఞానానంద సమాజం గౌరవ కార్యదర్శి శ్రీ ఆగూరు అప్పలస్వామిగారు వగైరా సోదరులు 400 బట్టలు సేకరించి శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘమునకు పంపించారు.

పెద్దాపురం తాలూకా తహసీల్దార్ శ్రీ నీలాద్రిరావు నాయుడుగారు పాలిమేరు గ్రామంలో పాత క్రొత్త బట్టలు 161 సేకరించి శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘమునకు స్వయంగా తీసుకొనివచ్చి సమర్పించారు.

### పెంటన విద్యార్థుల విరాళం

బందరు, సెప్టెంబర్ 13—పెంట నటరాజ జ్ఞానకోటయ్య హైస్కూలు విద్యార్థులు గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 121-1-0 విరాళమిచ్చారు. ఉపాధ్యాయులు రు 83-10-8 యిచ్చారు. మొత్తం రు 204-11-8 ఆంధ్ర ప్రభ నిధికి పంపారు. ఉపాధ్యాయులూ, విద్యార్థులు కలిసి పెదనలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ పాత బట్టలు, కార్తీలు 751, 4¾ బస్తాల బియ్యం వసూలుచేసి రాజమండ్రి పంపుటకుగాను కృష్ణా జిల్లా సేవాసమితి కిచ్చారు.



గుంటూరులో ఆంధ్ర గాయకబృందంవారు వీధివీధికి తిరిగి వరదబాధితుల సహాయార్థమై విరాళాలు సేకరించినప్పటి ఫొటో

### వరదబాధితులైన రైల్వేపనివారికి సహాయం

రాజమండ్రి, సెప్టెంబర్ 17—రాజమండ్రిలోని వరద పీడితులైన రైల్వే పనివారి సంఘంవారు ప్రభుత్వానికి, సహాయ సంఘాలకు దిగువ విజ్ఞప్తి చేస్తున్నారు:—

"వరద బాధితులైన రైల్వే పనివారికి మూడుమాసాల జీతం ఉచితంగా గ్రాంటు యివ్వబడినట్టు, ప్రజలకేగాక, బాధ్యతగల ప్రభుత్వోద్యోగులకు కూడా పెద్ద అపోహ వున్నది. ఇది పట్టి నిరాధారమైంది. జరిగిన సంగతి యిది: రైల్వేపనివారు ఆందోళన చెయ్యగా చెయ్యగా మూడు నెలలజీతం అప్పుగా మాత్రమే యిచ్చారు. ఇది 36 మాసాలలో తీర్చాలి. మూడునెలల జీతం అంటే అనేకమందికి వందరూపాయలకంటె తక్కువే. ఈ సొమ్ము మొదటి వారంరోజులలోనే పునరావాసానికి ఖర్చుల క్రింద అయిపోయింది."

వరద బాధితుల సంఘానికి నేరుగా సహాయం చెయ్యవలసిందిగా దేశంలోని రైల్వేపనివారికి, రైల్వేపనివారి యూనియన్లకు విజ్ఞప్తి చేశారు.

### వరదబాధితుల సహాయార్థం గాయకుల భిక్షాటనం

గుంటూరు. సెప్టెంబర్ 14—గుంటూరు పట్టణంలోని ప్రముఖ గాయకబృందంవారు పురవీధులలో గోదావరి వరదబాధితుల సహాయార్థం భిక్షాటనం చేస్తున్నారు. ఇప్పటికి రు 240 రొఖ్ఖం, 200 గుడ్డలు, 70 శేర్ల బియ్యం సేకరించారు.

### బొద్దపాడు గ్రామపంచాయతీ బోర్డు విరాళం రు 250 లు

బొద్దపాడు, సెప్టెంబర్ 14—గోదావరి వరదబాధితుల సహాయార్థం విజయవాడ తాలూకా బొద్దపాడు గ్రామపంచాయతీబోర్డు వారు రు 250/-లు మంజూరు చేశారు.

### భద్రాచలంలో వరదబాధితులకు వస్త్రదానం

భీమవరం. సెప్టెంబర్ 15—శ్రీ వేగేశ్న సూర్యనారాయణరాజుగారు రు 500-0-0 లు భద్రాచలంలో వరదబాధితులకు బట్టల రూపంగా సహాయం చేయుటకై శ్రీ బులుసు సాంబమూర్తిగారికి పంపవలసిందని తాలూకా వరదబాధితుల సహాయక సంఘానికి పంపించారు. తాలూకా సంఘంవారు 99 చీరెలు, 27 పంచలు, 28 కండువాలు, 5 లుంగీలు, 41 గజాల చొక్కాగుడ్డ, సుమారు 800 గజాల వస్త్రమును కొని శ్రీ పెన్మెత్స సుబ్బరాజుగారి ద్వారా భద్రాచలం మహాదేవ పట్టణ గ్రామస్థుల కోరికపై పంపారు.

భీమవరం మహిళామణులు శ్రీమతులు రమాదేవి, పెండ్యాల అనసూయ, మల్లాది అనసూయ, సత్యవాణి, నాగి సోమమ్మగార్లు గ్రామాలలో తిరిగి సేకరించిన పాత బట్టలు కూడా భద్రాచలం పంపారు.

### నిడదవోలులో వసూళ్లు

నిడదవోలు అభ్యుదయ సమితి ఆధ్వర్యమున చీరెలు, రవికలు, కోట్లు, చొక్కాలు మొదలైనవి మొత్తం 48 బట్టలు, సుమారు 25 రూపాయలు రొఖ్ఖం వసూలుచేసి, గోదావరి వరదబాధితుల సహాయార్థం రాజమండ్రిలోని శ్రీ రామకృష్ణ మిషన్‌వారికి ఇచ్చారు. అభ్యుదయ సమితి కార్యదర్శి శ్రీ గోవరాజు వెంకటానందంగారు ఈ బట్టలను, సొమ్మును స్వయంగా తీసుకొని వెళ్ళి రామకృష్ణమిషన్ అధ్యక్షులు శ్రీ నిత్యబోధానంద స్వాములవారికి అప్పగించారు.

తణుకు బాలసరస్వతీ స్త్రీ సమాజం అధ్యక్షురాలు శ్రీమతి దేవులపల్లి సత్యవతమ్మగారు రెండువందలు పాతబట్టలు, 12 కుంచముల బియ్యం, 2 వందల పాకెటులు గోదావరి వరద బాధితుల సహాయార్థం వసూలు చేశారు.

గోదావరి వరద బాధితుల సహాయార్థం శ్రీ తీర్థాల వెంకటరత్నం ఆధ్వర్యాన శ్రీ చిన్ని శేషగిరిరావు, మహమ్మద్ ఆలంఖాన్, ఉదయేశ్వర్రావు, మారెళ్ళ నరసింహారావు, పండా వీరబ్రహ్మం, సామన ప్రహ్లాదగార్లు కలసి విడదవోలులో ఆరు కుంచాలబియ్యం, 23 పాత బట్టలు, రు 50 ల డబ్బు వసూలు చేశారు.

### కో-ఆపరేటివ్ స్టోర్సు విరాళం

గుంటూరుజిల్లా హోల్‌సేల్ కో-ఆపరేటివు స్టోర్సు లిమిటెడ్‌వారు గోదావరి వరద బాధితుల సహాయార్థం 1,011 రూపాయలు విరాళంగా యివ్వడానికి తీర్మానించారు. ఈ మొత్తముతో పీరు ఒక బేలు కాకిగుడ్డకొని నిక్కర్లు కుట్టించి పంపించాలని సంకల్పించుకొన్నారు.

### నిడుబ్రోలులో వసూళ్లు

నిడుబ్రోలు, సెప్టెంబర్ 15-నిడుబ్రోలు దొప్పలపూడి పంచాయతీబోర్డుల అధ్యక్షుల, సభ్యుల గౌరవార్థం జయరామక్లబ్‌వారు శనివారం నాడు తేనీటి విందుచేసినసందర్భంలో గోదావరి వరద బాధితుల సహాయనిధికి అప్పటికప్పటనే రు. 338 లు వసూలు చెయ్యబడినవి.

### కోరుమిల్లి అగ్రహారం రైతుల విరాళం

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 15—ఈ తాలూకా కోరుమిల్లి అగ్రహారం రైతులు, పంచాయతీ అధ్యక్షులు, గ్రామాధికార్ల సహకారంతో రు. 116/-లు, 50 మోపుల గడ్డి వసూలుచేసి శ్రీ ఆర్. ఐ. శ్రీరాముల తులసీరావుగారిద్వారా వరదబాధితులకు పంపారు.

ఈ తాలూకా చింతపల్లి అగ్రహారం గ్రామ రైతులు పంచాయతీబోర్డు యాజమాన్యాన రొఖ్ఖం రు. 40/-లు. 5 బస్తాల ధాన్యం, 2 బస్తాల బియ్యం, 100 మోపుల వరిగడ్డి వసూలుచేసి రెవిన్యూఇన్‌స్పెక్టర్‌ద్వారా వరద బాధితులకు పంపారు.

### వరదబాధితుల సహాయార్థం చిత్తూరు జిల్లాలో నాటకప్రదర్శనాలు

చిత్తూరు. సెప్టెంబర్ 14—"ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల సహాయనిధికోసం, చిత్తూరు హైస్కూలు నిధికోసం, చిత్తూరు హైస్కూలులో 6, 7 తేదీలలో చిత్తూరుజిల్లా కళాపరిషత్తు ఆధ్వర్యాన, శ్రీ కె. సభాగారి "స్వయంవరం," శ్రీ యం. రాజారాంగారి "చరిత్రహీనులు" మరికొన్ని చిన్న ప్రదర్శనలు యివ్వబడినవి. "అప్పులవర్ని యూనియన్"వారు, హైస్కూలు విద్యార్థులు ఈ నాటికలలో పాల్గొన్నారు.

శనివారంరాత్రి ప్రదర్శనలో జిల్లా కళాపరిషత్తు ప్రధాన కార్యదర్శి శ్రీ కె. సభాగారు మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎక్కువగా విరాళాలు సేకరించాలని కోరారు.

రెండవనాటిరాత్రి ప్రదర్శనకు అధ్యక్షత వహించిన శ్రీ పి చిన్నమరెడ్డి (యం. యల్. ఏ)గారు జిల్లా కళా పరిషత్తు ఈ కార్యక్రమం నిర్వహించటం ముదావహమన్నారు. మన తాలూకా కరువులో అల్లాడుతున్నప్పుడు శ్రీ పి. రాజగోపాల్ నాయుడుగారు ఉత్తర సర్కారులలో పర్యటించగా ధనరూపంతోనేగాక, ధాన్యమూ గడ్డి, ఉదారంగా యిచ్చారని. ఈ సమయంలో వారికి మనం కాయకష్టులా తోడ్పడాలని కోరారు.

చిత్తూరుజిల్లా కళా పరిషత్ అధ్యక్షులు శ్రీ పి. రాజగోపాల్ నాయుడుగారు కళాపరిషత్తు ఉద్దేశాలను వివరించారు. రాయలసీమకు అశేష సహాయం చేసిన ఉభయ గోదావరులకు విస్తృతంగా తోడ్పడాలని అభ్యర్థించారు. జిల్లా నాటక కళాధ్యక్షులు శ్రీ కె. రామస్వామయ్యంగార్ మాట్లాడుతూ నాటకంలో పాల్గొన్నవారి నభినందించారు. ప్రదర్శనలకు పూనుకున్న బోర్డుహైస్కూలు హెడ్మాస్టరు గారికి, ఉపాధ్యాయ బృందానికి. యన్. సి సి. వారికి కృతజ్ఞత తెలిపారు.

బోర్డుహైస్కూల్ హెడ్మాస్టరు శ్రీ శేషాచలంగారు మాట్లాడుతూ, నాటకాలద్వారానే గాక బడి పిల్లలు బజార్ల వెంబడి తిరిగి దాదాపు వందరూపాయలకు పైగా వసూలు చేశారని, మరొకవారంలో వీలైనంత పెద్ద మొత్తాన్ని సేకరించగలమని పౌరులందరూ విరివిగా విరాళా లివ్వాలని కోరారు.

చిత్తూరు తపోవనం విద్యార్థులు పట్టణ వీధుల్లో తిరుగుతూ వేయిబట్టలకు పైగా సేకరించారు; ఇంకా సేకరిస్తున్నారు. జిల్లా కళాపరిషత్తు జిల్లాలోని ముఖ్య కేంద్రాలలో నాటక ప్రదర్శనలు ఏర్పరచడానికి చురుకుగా ప్రయత్నిస్తున్నది.

## రాజమండ్రిలోని విద్యాసంస్థలు

### వరద నష్టం వివరాలు

రాజమండ్రి, సెప్టెంబర్ 15—"రాజమండ్రి సిటీ వరద బాధితుల సహాయ పునరుద్ధారణ కమిటీ" ఉపాధ్యక్షులు శ్రీ చిట్టూరి ప్రభాకర చౌదరి. (ఎం. ఎల్ ఏ), సంయుక్త కార్యదర్శి శ్రీ జి. ఎస్. బాలాజీ దాస్‌గార్లు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"గోదావరి వరదవల్ల రాజమండ్రి పట్టణంలోని మెడికాలికాపాఠశాల వీరేశలింగం ఆస్తికోన్నతపాఠశాల, నవభారతిగురుకులం తీవ్రనష్టాలకు గురిఅయ్యాయి ఈమూడువిద్యాసంస్థలకు రు 2,50,000 నష్టంజరిగిందని అంచనా వేయబడింది. ఈమూడింటిలోను స్కూలు రికార్డులు లేబొరేటరీ, లైబ్రరీ తదితరసామగ్రి ధ్వంసమయ్యాయి, కొన్నిభవనాలు కూలిపోయాయి ఈ విద్యాసంస్థలు తిరిగి కోలుకోలేని స్థితిలో పడ్డాయి.

"అమెరికన్ మిషన్‌వారి పేడీ బాలికా పాఠశాలలో విలువైన సామగ్రి పుస్తకాలు, రికార్డు నాశన మవటంతోబాటు ఆరడజన్ క్లాసు రూములు ధ్వంసమయ్యాయి. దీనివల్ల రు. 1,35,250 నష్టం జరిగింది. ఈ స్కూలు దెబ్బతినడంవల్ల తక్కిన స్కూళ్ళకన్నా ఆలస్యంగా 29 సెప్టెంబర్ వరకు తెరవవలసి వచ్చింది.

"నవభారతి గురుకులం, టీచర్లకోసం నిర్మించిన భవనాలు ధ్వంసమయ్యాయి, స్కూలు బిల్డింగ్ 10,000 విలువైన లైబ్రరీతో సహా 50,000 నష్టానికి ముంపుల్ల గురైనది.

"ఇది కాక గురుకులంలోనున్న విద్యార్థుల వస్తువులు నాశనమవటంవల్ల 30 వేల రూపాయలు నష్టపోయారు.

"1,100 మంది విద్యార్థులు చదువుకుంటున్న వీరేశలింగం హైస్కూలు విచిత్రంగా ఈ ముంపుకు గురి అయింది. ఈ జిల్లా మొత్తంలో ఏ హైస్కూలుకులేని లైబ్రరీ, లేబొరేటరీలు నాశనమయ్యాయి విలువకట్టలేని పుస్తకగ్రంథాలునాశనమైనాయి 60 వేల రూపాయల విలువ గలిగిన వీరేశలింగంగారి పుస్తకాలుధ్వంసమయ్యాయి ఈస్కూలుకు మొత్తం 60 వేలు నష్టం అంచనా వేయబడింది. ఇలాగే టౌనుమిడిల్ స్కూలుకు 20 వేలు నష్టం అంచనా వేయబడింది.

"మొత్తంమీద 2,50,000 రూపాయలకు పైబడి ఈ నాలుగు విద్యాసంస్థలు గురి అయ్యాయి విద్యార్థులసంఖ్యలో సగానికిపైగా ఈ విద్యాసంస్థలలో వున్నారు. సంస్థలు విరాళాలు సహాయపడే స్థితిలో లేదు. ఈ సంస్థలు ప్రభుత్వ సహకారం లేకపోతే తిరిగి కోలుకోవటం దుర్లభమనే విషయాన్ని 9 వ తేదీ వీరేశలింగ ఆస్తికోన్నత పాఠశాలలో జరిగిన పౌరసభలో పురప్రముఖులు వెల్లడించారు. ప్రభుత్వ సహాయాన్ని అర్థిస్తూ తీర్మానం చేయబడింది.

"ఇంతేగాక వరద ప్రాంతాల్లోని హైస్కూళ్ళు, యెలిమెంటరీ స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్లు, యిలాంటి తీవ్రనష్టానికి గురిఅయినవి. వరద ప్రాంతాలకు పర్యటనకు వచ్చిన మద్రాస్ గవర్నర్ కేంద్ర కార్మిక మంత్రి గిరి, రాష్ట్ర మంత్రులు పట్టాభి రామారావు, యం. వి కృష్ణరావుగార్లు స్వయంగా చూచి తమ సానుభూతిని వెల్లడించారు కూడ.

"దీనిపై ప్రభుత్వంతో సంప్రదించడా లన్న పౌరకమిటీ శ్రీయుతులు ముట్నూరి సోమసుందరం, కె బుల్లయ్య, యానరెడ్డి వెంకటరావు, మిస్టర్ కోల్మన్‌పాల్ నారాయణగార్లు రెవిన్యూబోర్డు సభ్యుడు శ్రీ సత్యనారాయణను రాజమండ్రిలో 10-9-53 న కల్సుకొని ఈ విద్యా సంస్థలకు ప్రభుత్వ సహాయం తక్షణం అందించాలని తెలియచేశారు.

"అందువల్ల ఈ విద్యాసంస్థలు కోలుకొనుటకు ప్రభుత్వం తక్షణ సహాయం చేయాలి. వరద బాధితులైన విద్యార్థులు, సర్వం కోల్పోయిన తలిదండ్రులు స్కూలు ఫీజు కట్టుకొనుట, పుస్తకాలు తిరిగి కొనుట దుర్లభం, అందువల్ల అలాంటి విద్యార్థులకు మూడు మాసాలపాటు స్కూలు ఫీజును రద్దుచేయాలి, ఆ సొమ్మును ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల కివ్వాలి. 13 వ తేదీ ప్రకటనలో స్కూళ్లు, కాలేజీలు వదిలిపెట్టి సర్టిఫికేట్లు కోరే విద్యార్థులకు, అక్కడే మరొక స్కూలులో చేరు విద్యార్థులకు స్కూలు ఫీజు బకాయిలు తీసుకోరాదని మాత్రం అవకాశ మిచ్చారు. అయితే, అదే స్కూలులో కళాశాలలో తమ చదువును కొనసాగించు వీరికి 3 మాసాల స్కూలు ఫీజు మినహాయించాలనేది ప్రభుత్వం గుర్తించాలి.

"ఉపాధ్యాయుల కిచ్చిన 2 నెలల జీతం అడ్వాన్సును లోనుగా మార్చవలసిన అవసరం యెంతైనా వున్నదని కోరుతున్నాము.

"ఈ ప్రధాన సమస్యపై ఆంధ్రదేశంలో ప్రజాతంత్రవాదు లంతా ప్రభుత్వంపై వత్తిడి తేవలెనని కోరుతున్నాము. మరియు దేశంలో వున్న రిలీఫ్ కమిటీలు కూడ నీటికి వుదారంగా సహకరించాలని కోరుతున్నాము."

### కోవెలకుంట్లలో విరాళాల సేకరణ

కోవెలకుంట్ల, సెప్టెంబర్ 15—గోదావరి వరద బాధితుల సహాయార్థం కోవెలకుంట్ల తాలూకా కోవెలకుంట్ల గ్రామంలో శ్రీ పి. రామనాథశాస్త్రిగారు అధ్యక్షులుగా, డాక్టర్ యం. రమాపతిరావు కార్యదర్శిగా, శ్రీ కె. అంకిరెడ్డి (పంచాయతీ బోర్డు అధ్యక్షులు), శ్రీ బి. యస్. రా. అంజనేయులు (సీనియరు డిప్యూటీ-ఇన్‌స్పెక్టరు), శ్రీ కె. వెంకటరావు (కో-ఆపరేటివ్ ఆడిట్ ఇన్‌స్పెక్టరు), శ్రీ యల్. సి. కృష్ణారెడ్డి (పంచాయతీబోర్డు సభ్యులు)గార్లు సభ్యులుగా ఒక కమిటీఏర్పాటు అయింది, కమిటీవారు గ్రామంలో విరాళాలు వసూలు చేశారు. ఈ రోజు "ఆంధ్ర ప్రభ" నిధికి 179 రూపాయలు పంపారు.

కోవెలకుంట్ల బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు గోదావరి వరద బాధితులకు రూ. 71/-లు వసూలుచేసి నేడు గోదావరి వరద బాధితులకమిటీకి యివ్వగా కమిటీ వారు నేడే "ఆంధ్రప్రభ" నిధికి పంపారు.

విరాళాల వసూలు సందర్భంలో చిరంజీవి రాజా సుబ్బారావు 8 సంవత్సరముల బాలుడు తన తండ్రిచేత తనపేర రూ 3/ లు చందా వేయించారు. శ్రీమతి అక్కగడ్డ సుబ్బరత్నమ్మ (10 సంవత్సరాల వయసుగల బాలిక) తన తాతవద్దనుంచి రూ 3 లు తీసుకొని గోదావరి వరదబాధ నిధికి విరాళమిచ్చింది.

కోవెలకుంట్ల పంచాయతీబోర్డు సమావేశం సెప్టెంబర్ 14 వ తేదీన శ్రీ కె. అంకిరెడ్డి (పంచాయతీబోర్డు అధ్యక్షులు) గారి అధ్యక్షత క్రింద బోర్డు ఆఫీసునందు జరిగింది. ఆ సభయందు గోదావరి వరదబాధితుల సహాయార్థం లోకల్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ అనుమతిపైన రూ 116 లు పంపడానికి తీర్మానించారు.

ప్యాపలిలో కట్టబోయే క్షయఆసుపత్రికిగాను పంచాయతీబోర్డునుంచి రూ 116 లు లోకల్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ అనుమతిపై విరాళమివ్వ తీర్మానించారు.

స్టాంపింగ్, బ్లాంకింగ్, ప్రెస్సింగ్, ప్లాస్టిక్ మరియు డ్రాయింగ్ డైస్‌కు కావలసిన
డైస్టీలు
రెడీ స్టాక్ నుండి
VOLKART
మద్రాసు
V. B. 7486

"విన్నర్సు" మేలైన బిస్కట్లు
నాణ్యతలో ప్రమాణమైనవి
* పుష్టికరమైనవి. * పిల్లల కన్నింటికి ప్రియమైనవి.
* రుచి గలవి. * బిడ్డలకు యిష్టము.
* కరకరలాడును. * కుటుంబమంతకు సంతోషకరమైనవి.
ఆంధ్ర, ఒరిస్సాకు సోల్ ఏజంట్లు:
ప్రభాకర ఏజన్సీస్ (రిజిష్టర్డు)
కస్పా, విజయనగరం
తయారుచేసినది:
THE EASTERN BISCUIT MFG. CO.,
67, PERAMBUR HIGH ROAD, MADRAS-12.

నీటిరాక్షసుడు - ఎదురు "సాన్‌ఫొరైజ్డ్"


"సాన్‌ఫొరైజ్డ్" మార్కుగల గుడ్డ యంత్ర సహాయమున ముందే కృంగించబడినది. దర్జీ కుట్టుటకు ముందు దీనిని నీటిలో కృంగించనవసరములేదు.

# "నాయకులు ఇక విభేదాలకు స్వస్తి చెప్పాలి"

## లేకపోతే ముప్పు తప్పదని శ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారి హెచ్చరిక

నెల్లూరు, సెప్టెంబర్ 5—శ్రీ వెన్నెలకంటి రాఘవయ్యగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"గడచిన సంవత్సర కాలంలో ఆంధ్రదేశంలో ఏర్పడిన చీలికలను, ఎన్నిక ఫలితాలను, నాయకుల వైపరీత్యాలను సమగ్రంగా పరిశీలించినట్లయితే మనం మన రాజకీయ జీవితం చరమదశకు వచ్చినట్లు స్పష్టపడుతుంది. ఇంతకు పూర్వం తమ తమ పదవుల విషయమై కొందరు నాయకులకు ఎట్టి అభిప్రాయాలు ఉండినప్పటికీ ఆ గాలిమేడలను ప్రజలు బలపరచలేదని శాసనసభ్యుల ఎన్నికలలో రుజువైంది. ఓడిపోయిన కాంగ్రెసు నాయకులు తమ నిజస్థితిని ఇప్పటికైనా కనుక్కోలేక తమకు లాభకరంగా వుండేటట్లే ప్రజలు నడుచుకుంటారని అనుకోవడం విచారకరం. ... ఏదో ఒక దెబ్బ తగిలింది.

"తమ నాయకత్వాలను ఏ విధంచేతైనా నిలుపుకోవాలనే కాంక్షతో వీరు ముఠా ... పేర్లతో వ్యవహరిస్తున్నారే కాని ... అనుకోతగినంత భేదం వీరి ఆదర్శాల ... కనపడడంలేదు. ఇక ఆచరణ అందరిలోను అధ్వాన్నంగానే ఉండడం అందరికీ తెలిసినదే. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెసు ఎంతవరకు వన్నెగిలిందో, ప్రజా-సోషలిస్టులలో సోషలిజం అంత మృగ్యమైంది. ఇక కృషికలోకంలో కర్షకులు మొదటినుండి ఉన్నట్లే కనుపించరు. ఇట్టి పరిస్థితులలో దేశకాలను మూసుకొని ఇదివరలో కాంగ్రెసు సంస్థనుండి చీలిపోయిన వారినందరిని ఆహ్వానించి వారికి అవసరమైతే కాంగ్రెసు సంస్థను అప్పజెప్పి వయస్సులోను, అనుభవంలోను వృద్ధుడైన నాయకునికి సర్వాధికారాలు అప్పగించి కొంతకాలంవరకు స్వంత ఆశలను కట్టిపెట్టి ఒక గ్రాటిమీద పడవడం ఆంధ్రదేశపు శ్రేయస్సుకు అత్యవసరం.

"ఇన్నాళ్ళనుండి పెద్దవారి చేతులకు మన పోరాటాన్ని అప్పగించకుండా ప్రతియొక్కరు నాయకుడు కాగోరి ఢిల్లీలోని ప్రభుత్వ కాంగ్రెసు వర్గం వారితో సంప్రతింపులు జరుపుటవల్లనే మనకు మద్రాసు దక్కకపోవడం, రాజధాని నగరంవిషయంలో కలహాలు ఏర్పడడం, ఎన్నికలలో కాంగ్రెసువాదులు అక్కడక్కడ ఓడడం, ఇతరులదృష్టిలో పలచబడడం మనకు బెట్టుతగ్గి మన వ్యవహారం పేళనకు గురికావడం, అరవవారికి, మైసూరు వారికి అనుకోనన్ని లాభాలు, మనకు మరుపురాని నష్టాలు కలగడం జరిగింది. ఎంతటి అయిష్టమైనా రాజాజీవంటి పలుకుబడిగల నాయకుణ్ణే ... అరవలు ఎంతో లాభపడ్డారు. ... ప్పటి నాయకులు కొంతకాలంవరకు పదవుల కోసం విశ్రాంతి తీసుకోవడంలో తెలుగు ప్రజలకు గొప్ప నష్టం కలుగబోదు. క్రొత్తవారికి రాజ్యపాలనలో ఎక్కువ అవకాశం ఇవ్వడం ఉచితం.

"కాంగ్రెసుకు మన రాష్ట్రంలో కట్టకడపటి దశ ఇప్పుడుండేది. దానిని బాగుపరచదలచుకొన్నవారు సంస్థను స్వప్రయోజనాలకు వినియోగించకుండా యెంతైనా అవసరం. ఎన్నికల జోర్యాన్ని కాంగ్రెసు సంస్థనుంచి వైతొడిసినగాని కాంగ్రెసు మలినపడకుండా వుండదు. అప్పుడుగాని ధనవంతులు, కృత్రిమ వక్తలు, కంట్రాక్టరులు, అవకాశవాదులు ఈ మహాసంస్థ బాగుపడుటకు అవకాశాన్ని ఇవ్వరు.

"ఇప్పటి పరిస్థితులలో ఇట్టి సమష్టి నాయకత్వానికి తగినవారు శ్రీ ప్రకాశం పంతులుగారు తప్ప మరొకరు లేరు. కాని, వారు ప్రత్యేక పార్టీ నాయకత్వానికి స్వస్తి చెప్పవలసి వుంటుంది. పంతులుగారు తెలుగు ప్రజలకు, తెలుగు దేశానికి నాయకులుగా వుండుటకు ప్రయత్నపడాలి. ప్రజలు అందుకు విధిగా అంగీకరించి, శాసన సభ్యుల తోడ్పాటుతో అన్నిప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యముండునట్లు తెలివితేటలుగల మంత్రివర్గాన్ని నిర్మించుకొని కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు, కృషికలోక్ పార్టీలు పోయిన ప్రతిష్ఠను తిరిగి సంపాదించుకోవాలి. ఒక్కొక్క పార్టీ సంఖ్యాబలంతో నిమిత్తం లేకుండా ఇద్దరిని మంత్రులుగా ఎన్నుకొని మొత్తం ఏడుగురితో తెలుగు మంత్రివర్గాన్ని నిర్మించుకోవాలి.

"రాయలసీమవారికి రాజధాని కాని లేక సిద్ధేశ్వరం ప్రాజెక్టు కాని ఖాయంగాను, ప్రప్రథమంగాను వదలుకొనుటకు కోస్తా ఆంధ్రులు అంగీకరించి శ్రీ బాగ్ ఒడంబడికను నవరించి లేదా మరొక క్రొత్త ఒడంబడిక చేసుకొని ఏర్పరచుకొనుట మంచిది. రాజధాని నగరం మార్పుకు రాయలసీమవారు పై షరతుకు లోబడి అంగీకరించడంవల్ల లాభపడగలరు. నిర్బంధంగా చేసిన తీర్మానాలు చిరకాలం నిలువవు. ఉత్తరోత్తరా రాజధానిని శాసన సభ్యులు మార్చుకోవచ్చు గాని రాష్ట్రం రద్దు కాదు.

"మన వ్యవస్థలో వున్న కాంగ్రెసు సంస్థకు శ్రీ నంజీవరెడ్డిగారి విజయం కొంత శక్తిని కలిగించగలిగినను రాష్ట్ర కాంగ్రెసు ప్రెసిడెంటును బలపరిచిన వారందరు వారిని కైతవరాలను కోరకుండా స్వేచ్ఛగా వదలి పెట్టిన వారే బలపు వాపుగా మారకుండా వుంటుంది.

"నెహ్రూ వంటి నాయకుణ్ణి జంకు లేకుండా నిలవేసి మన కష్ట నిష్ఠురాలను అతని తలకే కాక, హృదయానికి కూడా ఎక్కేటట్లు చెప్పదగిన నాయకుణ్ణి నోచుకోలేక పోవడమే ఆంధ్రదేశం ఇప్పటి దురవస్థకు మూలకారణం. ఇతర రాష్ట్రాలలోవలె మన ప్రజలు కార్యశూరులైవుంటే మనకీ రాత పట్టి వుండదు. ఐదు సంవత్సరాలకొక ఎన్నాయం తలపై కొట్టడం, అంతవరకు పనికిమాలిన మొగమాటాలవల్ల నోరు కదిలించకుండా ఉండడం ఒక్కటే వారి కలవాటైన విద్య.

"ఇట్టి పరిస్థితులలో శక్తివంతర ప్రాయ్యి...

# కడప - కర్నూలు కాలువతో నెల్లూరుకు నీటి సప్లయి

## ఇరిగేషన్ కమిటీ సూచన

నెల్లూరు, సెప్టెంబర్ 16—ఈ నెల 11వ తేదీన జరిగిన జిల్లా ఇరిగేషన్ కమిటీ సమావేశంలో కడప-కర్నూలు కాల్వను వెడల్పు చేసే పనిని ప్రభుత్వం వెంటనే ప్రారంభించి తద్వారా కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలకు పుష్కలంగా నీటి సప్లయి చెయ్యవలసిందిగా కోరుతూ తీర్మానం ఆమోదించారు.

తీర్మానాన్ని శ్రీ వెన్నలగంటి రాఘవయ్యగారు ప్రవేశపెట్టగా శ్రీ ఎ. సి. సుబ్బారెడ్డిగారు బలపరిచారు.

పైన పేర్కొన్న జిల్లాలకు ఉపయోగకరమగు రీతిని ఈ కాల్వను వెడల్పు చేయుటకు 8 కోట్ల రూపాయలు ఖర్చుకాగలదని ప్రభుత్వం అంచనాలు తయారుచేసిందని అఖర్చులో నెల్లూరు జిల్లా వంతు 3 కోట్ల రూపాయలు పెన్నడెల్టా క్రింది రైతులు భరించుటకు సిద్ధంగా ఉన్నారనికూడా తీర్మానంలో పేర్కొనబడినది.

తీర్మానమును గూర్చి శ్రీ రాఘవయ్యగారు 'ఆంధ్రప్రభ' విలేకరితో ఇలా చెప్పారు:—

"ప్రస్తుతానికి ఈ కె. సి. కెనాలు ద్వారా 1000 ఘనపుటడుగుల నీరుమాత్రం ప్రవహిస్తున్నది. కాల్వను రెండింతలుగా వెడల్పు చేయడంవల్ల నీటి ప్రవాహం పరిమితి 6000 ఘనపుటడుగులకు పెరుగగలదు. ఈ వెడల్పు చేసే ప్లాను కడప, కర్నూలు జిల్లాలకే పరిమితం చేయబడినచో 5 కోట్ల రూపాయల ఖర్చుతో 3000 ఘనపుటడుగుల నీరు ప్రవహించుట మాత్రమే జరుగుతుంది. ఇకమీదట తుంగభద్ర రిజర్వాయరునుంచి పై మూడుజిల్లాలకు కె. సి. కెనాల్ ద్వారా సరఫరా చేయవచ్చు. నెల్లూరు రైతులు చెల్లించవలసిన 3 కోట్ల రూపాయలు ఎకరాభూమి వంతున విభజించి వాయిదాలలో వసూలు చేయవచ్చు."

# శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి నిర్యాణం

## విశ్వకళా పరిషదాంధ్ర భాషా సమితి సానుభూతి

వాల్తేరు, సెప్టెంబరు 1—

ఆంధ్ర విశ్వకళా పరిషదాంధ్ర భాషా సమితి సభ్యులు కీ॥ శే॥ సురవరం ప్రతాపరెడ్డిగారి నిర్యాణానికి సానుభూతి తెలుపుటకై ఈ నెల 1వ తేదీ ఆర్ట్సు కాలేజీ భవనంలో సమావేశమైనారు. సమితి అధ్యక్షులు శ్రీ వేదవరపు వెంకటరామకోటిశాస్త్రిగారు అధ్యక్షత వహించారు. గౌరవాధ్యక్షులు ఆచార్య గంటిజోగి సోమయాజిగారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి జీవితఘట్టాలను ఎరుకపరుస్తూ వారి కార్యదీక్షను, సారస్వత సేవను, రాజకీయ ధురంధరత్వాలను గురించి సోదాహరణంగా ఉపన్యసించారు. ఆయన ఇలా చెప్పారు.

"శ్రీ రెడ్డిగారి నిర్యాణం ఆంధ్రులు మరువలేని విషాదకరమైన వార్త వినలేము. వినక తప్పదు భరించలేము. భరించకతప్పదు. వారి పవిత్రాత్మకు శాంతి కలుగజేయుగాక యని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను." గౌరవాధ్యక్షులు.

తరువాత అధ్యక్షులు వెంకటరామకోటిశాస్త్రిగారు ఉపన్యసిస్తూ ఇలా అన్నారు: "అడుగడుగునా ఆంధ్రతా ముద్ర వేసుకొంటూ, పారస్వత, రాజకీయరంగాల్లో విశృంఖల విహారంచేసిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి నిర్యాణం ఆంధ్రజాతికి కోలుకోలేని దెబ్బగా తగిలింది. నరనరాన ఆంధ్రత్వం జీర్ణించుకొని శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు నిజాలాంధ్ర నిర్యాణానికి, ఆంధ్ర సారస్వతాభ్యుదయానికి నిరంతరం కృషిచేస్తూ వచ్చినవి, తీరా ఆంధ్రరాష్ట్రం అవతరించబోయే సందర్భంలో స్వర్గస్థులు గావటం ఆంధ్రుల దురదృష్టం. వారి ఆత్మకు భగవానుడు శాంతిని చేకూర్చుగాక! వారు తలపెట్టి కొంతకాలంచేసిన కృషిని ఆంధ్రజాతి విస్మరించక, జాగవిడువక కొనసాగించగలిగితే వారి ఆత్మకు శాంతి తప్పక లభిస్తుంది."

సభ్యులందరూ కీర్తిశేషుల ఆత్మకు శాంతి చేకూర్చమని దేవుని ప్రార్థిస్తూ రెండు నిమిషాలకాలం లేచి మౌనంగా నిల్చున్నారు. సహాయ కార్యదర్శి శ్రీ బోడెకూడి ప్రసాదరావుగారు సభకు అభివందనా లర్పించారు.

# విశాఖపట్టణానికి గవర్నర్ రాక

విశాఖపట్టణం, సెప్టెంబర్ 18—మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ్ నేటి సాయంత్రం ఇక్కడికి వచ్చారు.

గిల్డ్ ఆఫ్ సర్వీసెస్‌వారు, స్థానిక న్యాయవాదులు గవర్నర్‌కు స్వాగతమిచ్చారు.

గవర్నర్ విశాఖ, శ్రీకాకుళం జిల్లాలలోను ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలలోను పర్యటన చేస్తారు. ఏజెన్సీ ప్రాంతానికి వెడతారు, మాచ్‌ఖండ్ ప్రాజెక్టును చూస్తారు.

తీర్పకమునుపే రాష్ట్ర పరిస్థితులను చక్కబెట్టుకోవడం సముచితం. నాయకులను ఉద్ధరించుటకేకాదు ప్రజలు, ప్రభుత్వాలు ఉండేది ఇంతమాత్రపు ఐకమత్యాన్ని పేరు సాధించుకోలేకపోతే త్రివేది వంటి సమర్థుని చేతిలో మన ప్రజలను, పరిపాలనను కొన్ని ఏండ్లపాటు అప్పగించి నిష్పాక్షికమైన, బెట్టుగల ప్రభుత్వాన్ని ప్రజలకు చవిచూపించిన యెడల పంజాబులోను, పెప్సూలోను కలిగిన మంచి ఫలితాలే మనకు ఏర్పడగలవని ఆనేకుల ఆశ. పరస్పర నిందలను, ద్వేషపూరిత ప్రచారాలను ప్రజలు అంతగా సహించరు. ఇటి మంగళకరమైన మార్పులను తెచ్చిపెట్టుటలో పత్రికల సహకారంతో సానుభూతి తోడ్పవలసి దగినవికావు."

గుంటూరు మెడికల్ కాలేజి పాథాలజీ బ్లాకుకు ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ ఎ. బి. షెట్టి శంకుస్థాపన చేసిన తరువాత కాలేజీప్రిన్సిపాల్‌తో ముచ్చటిస్తున్నప్పటి ఫోటో

# శ్రోత్రియంగ్రామాలలో శిస్తు వసూళ్లు

## నిలుపుదలచెయ్యాలని శాసనసభ్యుని వినతి

నెల్లూరు, సెప్టెంబర్ 15—కావలితాలూకా చిన అన్నలూరు ఫిర్కాలోని శ్రోత్రియం గ్రామాలలో శిస్తువసూళ్లు ఈ సంవత్సరానికి నిలుపుదల చెయ్యాలని, ప్రభుత్వ బుణాల వసూళ్ళు అన్నిగ్రామాలలోను నిలుపుదల చెయ్యాలని కోరుతూ ఇటీవల ఆ ఫిర్కాలో పర్యటించి వచ్చిన శ్రీ జి. సి. కొండయ్య (యం. యల్. ఎ) గారు ఒక ప్రకటన చేశారు.

ఆయన తమ ప్రకటనలో ఇలా తెలియచేస్తున్నారు:—

"గత డిసెంబర్‌మాసంలో పడిన చినుకులు తప్ప మరల యింతవరకూ చినుకు పడనందున పై ఫిర్కా ప్రజల భవిష్యత్తు అయోమయంగా వున్నది. ఈ ఫిర్కాలో దాదాపు 20 గ్రామాలు శ్రోత్రియం ఎస్టేట్‌గ్రామాలుగా ఉండి యిటీవల ప్రభుత్వపరమైనవి.

"గత నాలుగేళ్లగా ఏర్పడిన వర్షాభావంవల్ల ప్రజా జీవితం చితికిపోయింది. అందువల్ల గవర్నమెంటు గ్రామాలలో శిస్తు రెమిషన్ యివ్వడం జరిగింది. కాని, శ్రోత్రియం, ఎస్టేట్ గ్రామాలు ప్రభుత్వపరమైన వెంటనే పాత శిస్తు బకాయిలు చెల్లించమని రైతాంగాన్ని ప్రభుత్వోద్యోగులు వొత్తిడిచేస్తున్నారు. ప్రక్కనున్న గవర్నమెంటు గ్రామాలలో శిస్తు రెమిషన్ యిచ్చినప్పటికీ శ్రోత్రియం, ఎస్టేటు గ్రామాల బకాయిల కోసం వొత్తిడిచేయడం విపరీతంగా ఉన్నది. ఈ విధంగా చేయడంవల్ల శ్రోత్రియందార్లు, ఎస్టేటుదార్ల బాధనుండి బయటపడినప్పటికీ గవర్నమెంటు చేతులలో కూడా ఈ విధంగా బాధలు పడ్డం ప్రారంభమైతే రైతాంగంలో ఉత్సాహం నశించిపోగలదు. ఈ ప్రాంతంలోనివారు తమ ఆస్తిపాస్తులను అమ్ముకోదలచినప్పటికీ కొనేవారులేరు. ఇట్టి దుర్భర పరిస్థితులలో వారి శిస్తు బకాయిల వసూళ్ళు ఈ సంవత్సరం నిలుపుదల చేయవలసిన ఆగత్యం, అవసరం ఎంతైనాకలదు.

"ఈ విధంగానే కలిగిరి, ఉప్పులూరు మొదలగు గవర్నమెంటు గ్రామాలలోని రైతులు రెండేండ్లక్రింద తీసుకున్న ప్రభుత్వ ఋణముల బకాయిలు చెల్లించమని అధికార్లు వొత్తిడిచేస్తున్నారు. కలిగిరి గ్రామంలో గత సంవత్సరం శిస్తు రెమిషన్ యిస్తామని చెప్పి శిస్తు వసూళ్లు నిలుపుదలచేశారు. కాని, ఈ సంవత్సరం శిస్తు వసూళ్ళలో పాత బకాయిలతో సహా నిర్దాక్షిణ్యంగా వసూళ్ళు చేశారు. మరల ప్రభుత్వ ఋణాలకోసం రైతులను తొందరపెట్టడం బాధాకరమైన విషయం. కొబట్టి, ఈఋణముల వసూళ్లకూడా ఈ సంవత్సరానికి నిలుపుచేయాలని కోరుచున్నాను." (మ.వి)

# ప్రభుత్వంలో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రాతినిధ్యం

ఉండికిలి, సెప్టెంబర్ 15—పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ సహాయ కార్యదర్శి శ్రీ పి. వెంకటపతిరాజు, తాడేపల్లిగూడెం తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ యస్. సుబ్బరాజుగార్లు సంయుక్తంగా క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రభుత్వంలో స్థానం లేదు. సర్కారు జిల్లాలలో ఈ విధంగా ఎప్పుడో ఒకప్పుడు ప్రాతినిధ్యం లేకుండా వున్న జిల్లా మరొకటి లేదు. ఈ జిల్లా ఏ రాజకీయ ఉద్యమంలోను వెనుకంజ వేయక పోవుటయేగాక ప్రథమ శ్రేణికి చెందినదిగా పరిగణింపబడినది.

"ఈజిల్లాలో అన్ని పార్టీల విశ్వాసాన్ని చూరగొన్న త్యాగధనుడు నిరాడంబరుడు ప్రజాసేవయే తన జీవితాశయంగా పెట్టుకొన్న కాంగ్రెస్ వారికి ఆంధ్ర ప్రభుత్వ మేర్పడినప్పుడైనా స్థానమిచ్చి, తద్వారా జిల్లాలోని అనేక వేలమంది ప్రజలను ముఖ్యంగా కాంగ్రెస్ సేవకులను గౌరవించడం కాంగ్రెస్ అగ్ర నాయకుల విధిగ ధర్మమని మనవి చేస్తున్నాము. ఈ విధంగా కోరుటలో గల ఉద్దేశం జిల్లాకు న్యాయంకలుగజేయుమని మాత్రమే."

## సవరణ

"ఆంధ్రప్రభ" సెప్టెంబర్ 18వ తేదీ సంచిక 4వ కాలం బాక్సు మూడవ పేజీలో "ఫలాపేక్షలేక, సిద్ధ్యాసిద్ధులతో ఆసాసక్తుడవై నిష్కామంగా ఏసిచేసుకం ఫలాపేకతో చేసే కర్మకు ... అని పొరపాటు దొర్లింది. "ఫలాపేక్షలేక, సిద్ధ్యాసిద్ధులలో అనాసక్తుడవై నిష్కామంగా చేసే కర్మకు ఫలాపేక్షతో చేసే కర్మ తీసిపోదు" అని సవరించుకోవాలి.

# అభ్యుదయ రచయితల విధి

## శ్రీ నారాయణరెడ్డిగారి సూచన

బిక్కనూరు, సెప్టెంబర్ 14—ఈ నెల 14వ తేదీనాడు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ సి. నారాయణరెడ్డి బిక్కనూరులోని ప్రాథమిక విద్యాశిక్షణ కేంద్రంలో ప్రసంగిస్తూ తెలంగాణా రచయితల సంఘం తలపెట్టిన కార్యక్రమాలను సమీక్షించారు.

శ్రీ చలపతిరావు అధ్యక్షత వహించారు.

శ్రీ రెడ్డిగారు ఇంకా ఇలా ప్రసంగించారు.

"ఆనాడు ఆంధ్ర దేశంలో సాహితీ సమితి సాధించిన సాహితీ విప్లవాన్ని ఈనాడు తెలంగాణా రచయితల సంఘం సాధించడానికి కృషి చేస్తున్నది. భావ కవిత్వాన్ని నిశితంగా విమర్శించిన రోజులలో శ్రీ కృష్ణశాస్త్రి మొదలగు కవులు పల్లె పల్లెకు తిరిగి కవితాగానం చేశారు. అట్లాగే నేటి అభ్యుదయ రచయితలు తమపై జరుగుతున్న కటు విమర్శలకు సమాధానంగా విరివిగా రచనలను సృష్టించాలి. ఈ ఉద్యమ నిర్వహణం కోసమే తెలంగాణా రచయితల సంఘం తెలంగాణంలోని అన్నిప్రాంతాలలో శాఖలు స్థాపిస్తున్నది."

ఉపన్యాసానంతరం నారాయణరెడ్డి గారు 'దగ్ధకాంతి', 'నవ్వని పువ్వు' మొదలైన నాటికలను గానంచేశారు. దాదాపు వందమంది శిక్షణపొందే ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శిక్షణకేంద్రం అసిస్టెంటు సూపరింటెండెంటు శ్రీ రామారావు కృతజ్ఞతలతో సమావేశం ముగిసింది.

# హుజూరునగర్ తాలూకా గ్రామోద్యోగుల మహాసభ

హుజూరునగర్, సెప్టెంబర్ 7—గడచిన ఆగష్టునెల 25, 26 తేదీలలో హుజూరునగర్ తాలూకా గ్రామాధికారుల మహాసభ శ్రీ నామవరపు రుక్మారావుగారి అధ్యక్షతన జరిగింది. జిల్లాకలెక్టర్ శ్రీ సర్వా వెంకటేశ్వరరావుగారు ప్రారంభోత్సవం జరిపారు.

ఈ సభలో గ్రామాధికారుల ప్రాచీన లిఖితపుస్తక ప్రదర్శనం జరుపడం విశేషం. ఇలాటి ప్రదర్శనం ఇదివరకు భారతదేశంలో మరెక్కడా జరుగలేదు.

శ్రీ నారసరాజు సీతారామచంద్రరావుగారు సభికులను స్వాగతం చెప్పారు. 280 మంది సభ్యులు, 50 మంది ప్రతినిధులు సభలో పాల్గొన్నారు.

తర్వాత జరిగిన ఎన్నికలలో శ్రీ నారసరాజు సీతారామ చంద్రరావుగారు నూతనాధ్యక్షుడుగా ఎన్నుకోబడ్డారు.

## మధిరలో దొంగతనాలు

ఖమ్మంమెట్టు, సెప్టెంబరు 15—మధిరలో పక్షం రోజులుగా దొంగతనాలు హెచ్చుతున్నట్లు వార్తలు వస్తున్నవి. శ్రీ వేపా అప్పయ్యగారి ఇంటిలో దొంగలుపడి, నవీన సాధనలతో ఇంటి తలుపులు పూడదీసి, 4,000 రూపాయల విలువగల నగలు, రొక్కం అపహరించారు. శ్రీ భూమా లక్ష్మయ్య ఇంటిలోనూ దొంగలు పడ్డారు. కాని, ఆయన సమయానికి మేల్కొన్నందున దొంగలు ఆయనను కొట్టి పారిపోయారు.

# కళాశాలలలో నైతిక శిక్షణ

## సిలబసును మద్రాసు విశ్వవిద్యాలయ అకాడమిక్ కౌన్సిల్ త్రోసివేత

మద్రాసు, సెప్టెంబరు 18—ప్రతి కళాశాలలో విద్యార్థులకు వారానికి ఒక గంట నైతికశిక్షణ గరపాలని ప్రతిపాదించబడిన తీర్మానాన్ని మద్రాసు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టరు ఏ. లక్ష్మణస్వామి మొదలియార్ అధ్యక్షతను నేడు సమావేశమైన ఆకాడమిక్ కౌన్సిల్ 36 ఓట్ల మెజారిటీతో త్రోసిపుచ్చింది. ఇందుకోసం ఒక సిలబసును కూడా కమిటీ తయారుచేసింది. గత సెప్టెంబర్‌లో నైతిక ప్రవర్తనం, సాంఘిక న్యాయం, సత్ పౌరసత్వం, నాయకత్వం మొదలైన విషయాలపైగల ఉన్నత ఆదర్శాలను పెంపొందించేనిమిత్తం కళాశాలలో విద్యార్థులకు వారానికి ఒకగంట చొప్పున నైతికశిక్షణను గరపటంకోసం సిలబస్‌ను తయారుచేయుటానికి అకాడమిక్ కౌన్సిల్ ఈకమిటీని నియమించింది.

ఈ కమిటీ సిలబస్‌ను రూపొందించి కౌన్సిల్‌ముందు పెట్టగా నేడు కౌన్సిల్‌లో మెజారిటీ సభ్యులు అంగీకరించలేదు.

ఇండియాలోని గ్రామీణ జీవితాన్ని పరిశీలించి పరిష్కారాలను తెలుసుకునేందుకై మానవ జీవితశాస్త్ర పరిశీలన నిపుణుడు ఒకడు ప్రస్తుతం ఆగ్రా ప్రాంతంలో పర్యటిస్తున్నాడు.

# తుంగభద్ర ప్రాజెక్టు

## ప్రెసిడెంట్ ఉత్తరువు విషయమై ఢిల్లీలో చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18—

ఆంధ్ర ప్రాంతంవైపున తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ఆ సమయంలో దాని నిర్వహణకు తగు సూచనలతో ప్రెసిడెంట్ జారీచేయవలసిన ఉత్తరువు పాఠాన్ని గురించి, అందులో పొందుపరచవలసిన వివరాలను గురించి మైసూరు, హైదరాబాదు, మద్రాసు రాష్ట్రాల ప్రతినిధులు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మెన్ శ్రీ వి. టి. కృష్ణమాచారిగారితోను, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ జైసుఖ్‌లాల్ హాతీతోను నేడు చర్చించారు.

ఈ చర్చలలో మైసూరుప్రభుత్వం తరఫున రెవిన్యూ పబ్లిక్‌వర్క్సు మంత్రి శ్రీ కె. సెంజప్ప, హైదరాబాదు ప్రభుత్వం తరఫున పబ్లిక్ వర్క్సుమంత్రి మెహదీ నవాజ్ జంగ్, మద్రాసుప్రభుత్వం తరఫున ఆంధ్రప్రభుత్వం పబ్లిక్‌వర్క్సు కార్యదర్శి శ్రీ ఎన్. చక్రవర్తి పాల్గొన్నారు.

నేటి చర్చల ధోరణినిబట్టి ప్రెసిడెంట్ ఉత్తరువు పాఠంలో కొన్ని మార్పులు జరుగగలవని భావించబడుతున్నది. రేపటి సమావేశంలో ఈ ఉత్తరువుకు తుదిమెరుగులు దిద్దబడగలవని తెలుస్తున్నది.

ఈ ఉత్తరువులో ప్రాజెక్టుకు సంబంధించిన ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి, ఆర్థిక సమస్యలను గురించి తగు సూచనలు పొందుపరచబడగలవని తెలుస్తున్నది.

తుంగభద్ర ప్రాజెక్టు పశోస్పేట తాలూకాలో ఉంది. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన వెంటనే ఇది మైసూరు సంస్థానంలో కలిపివేయబడనున్నది. ఈ మార్పులవల్లనే ప్రెసిడెంట్ ఉత్తరువులో సవరణలు అవసరమైనవి. ఈ సందర్భంలో ప్రెసిడెంట్ ఉత్తరువు తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేవరకు లేదా ప్రాజెక్టు నిర్వహణకు ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు చేసేవరకు అమలులో ఉండగలదు.



శ్రీ దుగ్గిరాల వెంకట సుబ్బయ్యగారు (అంగలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు)

జబల్‌పూర్‌కు 65 మైళ్ళదూరంలోవున్న కట్నీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఖాళీ తూటాలలో ఒకతూటా ప్రేలి గురువారంనాడు ఒక వ్యక్తి అక్కడే మరణించాడు. మరి అయిదుగురికి గాయాలు తగిలినవి.

(5వ పేజీ తరువాయి)

ప్రాంతాలకు విద్యుచ్ఛక్తి సప్లయిలను గురించి ప్రభుత్వానికి మంజూరుచేసింది.

## రహదారి సదుపాయాలు

ఈ ప్రాంతపు ఆర్థిక సాంఘికాభ్యుదయానికైనా ఆ ప్రాంతపు రహదార్లు ప్రధాన స్థానాన్ని ఆక్రమించగలవు. రాయలసీమలో అన్ని రకాల రోడ్ల పొడవు 6,250 యూనిట్లు 500 కంటె ఎక్కువ జనాభాగల గ్రామాలు 8,500 వున్నవి. వీటన్నింటికి చేరిక రోడ్లు వేయాలని ఒక ప్రణాళిక తయారు చేశారు. రాయలసీమ జిల్లాలన్నింటి మొత్తం మీద 4,200 మైళ్ళకు పైగా రోడ్లు వేయవలసివుంది. కాని రాయలసీమలో రోడ్ల నిర్మాణం అల్పంగా జరుగుతున్నది. అయిదు జిల్లాలలోను ఒక్క చిత్తూరు జిల్లాలోనే రోడ్లు బాగా వున్నవి.

ఇక్కడ కావలసిన రాయి దొరుకుతుంది. నేలరోడ్లకు అనువుగావుంది. మిగతా జిల్లాలలో ఈ పరిస్థితులులేవు. మిగతాప్రాంతాలలో రోడ్లకు, రాయలసీమ జిల్లాలలో రోడ్లకు పోలికలేదు. ఇవి ముఖ్యమైన రోడ్లు రాష్ట్రాలమధ్య రోడ్లు కవకకట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలి. ఇందుకు మాత్రమేకాక రైల్వే సదుపాయాల అభివృద్ధికికూడా ఈ సంఘం కృషి చేస్తుంది.

## ప్రజారోగ్యం

రాయలసీమ ప్రజలలో ఎక్కువమంది పల్లెలలో నివసిస్తారు. వైద్య సహాయం చాలా తక్కువ రాయలసీమ జిల్లాలలో డిస్పెన్సరీల సంఖ్యను మిగత జిల్లాలతో పోల్చిచూస్తే అన్నిటికన్న చివరిస్థానం బళ్లారిజిల్లాది. మిగిలిన రాయలసీమ జిల్లాలలోకూడా పరిస్థితులు ఇలాగే వున్నవి. అందువల్లనే ప్రతిజిల్లాకు ఒక సంచార డిస్పెన్సరీని ఏర్పరచాలని అభివృద్ధి సంఘం సూచించింది. గ్రామ వైద్యుల స్కీము ... అమలు ...

నారికురుపు వ్యాధిని అరికట్టడ ... వ్యాప్తిని నివారించడానికి ... కృషి చేయబడిన నీటి వి పొందటానికై ... రాయలసీమ జిల్లాలలోని దిగుడుబావులు బస్సులటి లోను చేపలను పెంచాలని మత్స్య పరిశ్రమ శాఖవారు చేసినసూచనను ఈ సంఘం ఆమోదించింది. ప్రస్తుతం ఇది బళ్ళారిజిల్లాలో అమలు జరుగుతున్నది.

రాయలసీమ అంతటా వేసవి కాలంలో సరైన నీటిసప్లయి లేక ప్రజలు నానాబాధలు పడుతూ వుంటారు. నీటిసప్లయి, మురుగుపారుదల సమస్యలను 1947 లో పరిశీలించి కమిటీ చేసిన సూచనలను ప్రభుత్వం ఆమోదించింది. పంటలకొల్వల కిరుపక్కల మంచినీటి బావులను త్రవ్వాలనే యోచనకూడా జరిగింది.

ఈవిధంగా అభివృద్ధికి, అభ్యుదయానికి సోపానంగావుండేటట్లు ఒకచోట కాలువ మరొకచోట పాఠశాల, ఇంకొకచోట వైద్యకేంద్రం ఏర్పాట్లకుగాను ఈ సంఘం చేస్తున్నకృషి సమగ్రంగా వివరించబడిన ఈపుస్తకం మద్రాసు ప్రభుత్వం సమాచార శాఖ వారి వద్ద లభ్యమౌతుంది.

ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అవతరించే శుభ ముహూర్తం దగ్గర పడుతున్నది. ప్రభుత్వం, ప్రజలు పరస్పరం సహకారంతో వెనకబడి ... ప్రత్యేక శ్రద్ధ వహించి కృషిచేస్తే ... రాళ్ళసీమ ... రతనాలసీమ కాగలదు ... సస్యశ్యామలనా అభివృద్ధిచెంది పూర్వపు వైభవాన్ని పొందగలదు తప్పక పొందగలవనే ఆంధ్రు లందరి ఆశ, ఆశయం కూడా.

# శ్రీ జనమంచి శేషాద్రిశర్మ చిత్రపటావిష్కరణ

## మంత్రి రంగారెడ్డిగారిచే

కడప, సెప్టెంబర్ 15—కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగారి చిత్రపటా విష్కరణ మహోత్సవం కడప గవర్నమెంటు కాలేజీలో పబ్లిక్ వర్క్సుశాఖ మంత్రి శ్రీ యస్. రంగారెడ్డిగారిచే జరుపబడింది. సభకు మహాకవి శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రిగారు అధ్యక్షత వహించారు. సభకు పురప్రముఖులు అనేకులు హాజరైనారు.

మంత్రి శ్రీ రంగారెడ్డిగారు పటాన్ని ఆవిష్కరిస్తూ, శ్రీ జనమంచి శేషాద్రిశర్మగారి కవి, వారి ముద్రిత అముద్రిత గ్రంథాలను గూర్చి మాట్లాడారు. శ్రీ శర్మగారి కీర్తి యావదాంధ్ర దేశానికి వ్యాపించినదని, ఇట్టి మహోత్సవంలో పాల్గొనినందుకు తన కెంతో సంతోషంగా వున్నదన్నారు. ఈ కళాశాలలో విద్వత్కవుల చిత్రపటాన్ని నెలకొల్పుటకు అనుమతి యిచ్చిన కాలేజీ ప్రిన్సిపాల్‌ను విశ్వవిద్యాలయాధికారులను ప్రశంసించారు.

శ్రీ యస్. యస్. రామస్వామి (అధ్యక్షులు) గారు, శ్రీ జి. వెంకటరమణయ్య (కాలేజి తెలుగు పండితులు) గారు శ్రీ శర్మగారిని పద్యరత్నములతో కొనియాడారు.

శ్రీ రామకృష్ణ హైస్కూలు ప్రధాన పండితులైన శ్రీ షడ్దర్శనం సుబ్బరామశర్మగారు శ్రీ జనమంచి శేషాద్రిశర్మగారి జీవిత విశేషాలను తెలియజేశారు, కావ్యస్మృతితీర్థ, విద్వాన్ శ్రీ జె. వెంకట సుబ్రహ్మణ్యశర్మగారు శ్రీ జనమంచివారి రచనలనుగూర్చి ముచ్చటించారు.

శ్రీ అలికానంద భారతీస్వాములవారు శ్రీ జనమంచివారి వైదుష్యాన్ని గూర్చి మాట్లాడారు.

అధ్యక్షులు మహాకవి శ్రీ గడియారం వెంకట శేషశాస్త్రిగారు మాట్లాడుతూ, శ్రీ శర్మగారిని చిత్రపటావిష్కరణంతో గౌరవించుటకంటే వారి గ్రంథాలను ఆదరించడం అముద్రిత గ్రంథాలను ప్రచురించడం మంచిదన్నారు.

ఈ ఆవిష్కరణోత్సవానికి కారకులైన రిటైర్డు జిల్లా జడ్జి దివాన్‌బహదూర్ తాడిమర్రి భుజంగరావు, శ్రీ రామకృష్ణశాస్త్రిగార్ల అమూల్య కృషిని, తదితర కార్యకర్తలను కొనియాడారు. వందన సమర్పణతో జాతీయ గీతంతో సభ ముగిసింది.

# పరిపాలనలో ప్రజకు సన్నిహితత్వం

## జాత్యభ్యుదయానికి ప్రధాన కారణమని గ్రంథాలయ మహాసభలో ప్రసంగాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 19—నిన్న జనగామలో ప్రారంభమైన ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ 29వ వార్షిక సమావేశం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ఆంధ్ర గ్రంథాల, పత్రికల ప్రదర్శనానికి మద్రాసు విద్యాశాఖామంత్రి డాక్టర్ ఎం. వి కృష్ణారావుగారు ప్రారంభోత్సవం జరుపుతూ, ఏ జాతి అభ్యుదయమైనా పరిపాలనలో ప్రజలకు సన్నిహిత సంబంధం మీదనే ఆధారపడి వుంటుందన్నారు.

ఈ సాన్నిహిత్యం సంపాదించడానికి పరిపాలన ప్రజల మాతృభాషలో జరగాలని, పాఠశాలలలోను, కళాశాలలలోను మాతృభాషలోనే విద్యాబోధ జరగాలని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఈ విషయంలో ముందంజవేయగలదని ఆశిస్తున్నా నన్నారు.

అధ్యక్షత వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ భగవంతంగారు ప్రసంగిస్తూ, భారతదేశం గడచిన 30 సంవత్సరాలలోను రాజకీయ సర్వరాభివృద్ధి పొందినప్పటికీ, విద్యారంగంలో వున్నచోటనే వున్నదని, దీనికి కారణం రాజకీయాలతో మునిగి తేలుతున్న నాయకుల ఉపేక్షేనని అన్నారు.

హైదరాబాద్ పరవరాశాఖామంత్రి డాక్టర్ ఎం. చెన్నారెడ్డిగారు సభకు ప్రారంభోత్సవం జరుపుతూ, ఆంధ్రరాష్ట్రవిస్తరణ్ తెచ్చి వివిధ భాషల ప్రజలు ఆంధ్రరాష్ట్రం విజయాన్ని ఎదురుచూస్తున్నారన్నారు.

ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘాధ్యక్షుడు శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు తమ ప్రసంగంలో నూతనాంధ్ర రాష్ట్రావతరణ గ్రంథాలయోద్యమానికి, వంగ్మయానికి ప్రోత్సాహమివ్వగలదని ఆశ ప్రకటించారు.

గ్రంథాలయ సంఘ కార్యదర్శి శ్రీ పాతూరి నాగభూషణంగారు తెలంగాణాలోను, ఆంధ్రదేశంలోను రెండువేల గ్రంథాలయాలున్నవని తమ నివేదికలో తెలిపారు.

ఎడిలెయిడ్, సెప్టెంబర్ 18—వూమెరా రాకెట్ శ్రేణిలో నిర్మించబడిన రెండు భవనాలు నేడు దగ్ధమై పోయినట్లు "అడ్వర్టైజర్" పత్రిక ప్రకటించింది.

అయితే విద్రోహులెవ్వరో ఈ దుష్కృత్యానికి పూనుకొన్నట్లు ప్రకటింపబడింది. ఈ విషయమై దర్యాప్తు చేయడానికి పోలీసు శాఖ ప్రత్యేకోద్యోగులు అక్కడకు పంపబడ్డారు.

# విపణివీధి

## సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 19—

| అమ్మకం వస్తు | రు. | అ. | పై. |
|---|---|---|---|
| సవరంచిల్లరధర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 87 | 10 | 0 |
| మూసా బంగారం | 85 | 8 | 0 |
| వెండి పందతులాలు | 158 | 0 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 10 | 0 |

## వేరుసెనగ గింజలు

| | |
|---|---|
| (581 పౌనులు) మిషన్ వరకు | 225-0-0 |
| వేరుసెనగ నూనె బజారుధర:— | |
| 8% ఎన్.ఎస్.ఎ. రెడి | 440-0-0 |
| కొబ్బరినూనె కాండీలో (87½ పౌండ్ | |
| రాజా బ్రేండ్ | 81-12-9 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-9 |
| పంచదార (2 అందర్) | |
| (ఫ్రీ మార్కెట్ ధరలు:— | |
| ప్యారిస్, జావా, ఉయ్యూరు | 83-0-9 |
| ఆముదం 500 "తిరువత్తూరు" | 310-0-0 |
| సేలమ్ కాటన్, స్వైన్ బ్రేండ్ (87½ పౌనుల) దబ్బాతో సహా | 28-8-9 |

## బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 19—

| అమ్మకం వస్తు | | రు. అ. పై. |
|---|---|---|
| పాట్లా బంగారం రెడి | .... | 87-1-0 |
| వెండి 100 తులం | .... | 155-4-0 |
| సవరను | .... | 58-2-0 |

## న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 18—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 32.81 |
| నేటి క్లోజింగ్ | — | 32.88 |

1953 సెప్టెంబర్ 20, ఆదివారం
విజయనామ సంవత్సర
భాద్రపద శుద్ధ ద్వాదశి
ద్వాదశి సా॥ 4-17 గంటలవరకు
శ్రవణ సా॥ 8-55 గంటలవరకు
వర్జ్యం: సా॥ 12-43 నుంచి 2-14 గంటలవరకు

# పర్ది సత్యాగ్రహులు

## రాజకీయ ఖైదీలుగా గుర్తించడానికి బొంబాయి ప్రభుత్వం నిరాకరణ

పూనా, సెప్టెంబరు 18—తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని పర్ది సత్యాగ్రహులు కోరిన కోరికను బొంబాయి ప్రభుత్వం తిరస్కరించిందని ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ నేడు బొంబాయి అసెంబ్లీలో వెల్లడించారు.

అరెస్టు చేయబడ్డవారిని సెప్టెంబరు 7వ తేదీ దాకా లాకప్‌లో వుంచామనీ, మరుసటి రోజునుంచి లాకప్‌లో లేరనీ, విద్యాధికృతనుబట్టి అగ్గురు ఖైదీలకు ఫస్టుక్లాసు యివ్వబడిందనీ, మిగతా ఐదుగురు రెండవ క్లాసు ఖైదీలుగా వుంచబడ్డారనీ నేడు అసెంబ్లీలో కొన్ని స్వల్పవ్యవధి ప్రశ్నలకు సమాధానమిస్తూ ప్రకటించారు.


# మీరు కొనగలదే

కచ్చితమగు ఒక చిన్న కేమెరా

మొదట పీటి వెలలు గమనించండి; ఈ కోడక్ నమూనాలు ఖరీదు మంది ఫోల్డింగ్ కేమెరాల వెంట మించరు. అయినను అవి కచ్చితమగు చిన్న కేమెరాలు—పొందికగల సైజు. తక్కువ బరువు. వాడుకలో పాదుపు. ఎక్కువ లోతు ఫోకస్. ఈ సౌకర్యములన్నియు వీటికే కలవు.

కోడక్ 'రెటినెట్' కేమెరా

స్నీడర్ 'రియోమార్' ఎఫ్/4.5 కోటెడ్ లెన్సు మరియు 1/300 వరకు వేగముగల ఫ్లాష్‌కు అనుగుణ్యంగా అమర్చబడిన "ప్రోన్‌టర్" ఎస్ షట్టరు గలది. పొదుపైన 'కోడక్' 135 ఫిలిం (35.మి.మీ) మీద 24x36 మి. మీ సైజు నెగటివులు యిచ్చును. రక్షణ నిచ్చు ఫీల్డుకేసుతో సహా వెల రు 275/-.



'రెటినా' 1 ఎ కేమెరా

ధారాళమైన వెలలో అద్భుతమగు చిన్న కేమెరా. త్వరితమగు రెండు రకాల లెన్సులు—రెండునూ కోటెడ్ మరియు పూర్తిగా రంగు పరిదిద్దబడినవి. పూర్తి రంగుగల 'కోడాక్రోమ్' లేక సాధారణ తెలుపు—నలుపు ఫిలిములతో మంచి చిత్రములను తీయగలదు. క్రొత్త కాంపూర్ రాపిడ్ షట్టరు ఫ్లాష్‌కు అనుగుణ్యంగా అమర్చబడినది. దానికి 1/300 సెకండు వరకు కూడ వేగం కలదు. ప్రేలితో నొక్కగానే షట్టరు పనిచేసి ఫిలిము చుట్టుకొనును. దీని వలన ఒక నెగటివుకు రెండవ ఎక్స్‌పోషర్ అసంభవము. నెగటివు సైజు 24x36 మి.మీ. 'రెటినా-క్సెనార్' ఎఫ్/3.5 లెన్సు మరియు ఎవరెడీ కేసుతో సహా వెల రు. 370/-.

'రెటినా-క్సెనార్' ఎఫ్/2.8 లెన్సు మరియు ఎవర్-రెడీ కేసుతో సహా వెల రు. 420/-

పై ధరలలో అమ్మకపు పన్ను చేర్చలేదు

ఫోకసింగులో తప్పులు చాల తక్కువ

చిన్న కేమెరా లెన్సుయొక్క ఫోకల్ లెంగ్తు కొద్దిదగుటచే అది ఫోకస్‌కు చాల లోతును యిచ్చును. అందు, ఫోకసింగులోని తప్పులు పెద్ద కేమెరాలో అగపడేదానికంటే తక్కువగా నుండును. త్వరగా కదలుచున్న చిత్రవిషయముల ఫోటోలకు యిది ఎంతో సహాయకారి.

తక్కువ ఖర్చుతో ఎక్కువ చిత్రములు

చిన్న నెగటివులకు వెల చాల తక్కువగుటచే ఫిలిం అనవసరంగా వ్యయమయినాకూడా విచారం లేదు ... కావున మంచి చిత్రములు చాలా తీయవచ్చును.

ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చును

'కోడక్' చిన్న కేమెరాను తీసుకుపోవుటకు ఏమాత్రము యిబ్బందియూ లేదు—అందుచేత మీరు కావలసినప్పుడల్లా అది సిద్ధమే. దీనిసైజు చాల చిన్నదిగుటనే యిందులకు కారణము. కావున సహజమైన చిత్రములను మీరు తీయగలరు



మీ కోడక్ డీలరును నేడే చూడండి

కోడక్ లిమిటెడ్ (ఇంగ్లండులో స్థాపితము)

బొంబాయి — కలకత్తా — ఢిల్లీ — మద్రాసు

# అనూరాధపురం-సింహళ ద్వీపంలోని మహా బౌద్ధ పుణ్యక్షేత్రం








[బౌద్ధ యుగం నాటి శిల్పానికి ప్రసిద్ధి కెక్కిన సింహళంలోని అనూరాధ పురానికి ఇటీవల సినిమానటుడు శ్రీ ఎ. నాగేశ్వరరావు గారు వెళ్ళినప్పుడు తీసిన ఫొటోలు ఈ పుటలో ప్రచురిస్తున్నాము. —ఎడిటర్]

(1) చైత్య కుడ్య శిల్పం. (2) చైత్యం. (3) చైత్యం (మరొక దృశ్యం). (4) బౌద్ధ విగ్రహాలు. (5) కుడ్య శిల్పం. (6) ధ్యానబుద్ధ. (7) ప్రహరీ గోడపై శిల్పాలు. (8) వెయ్యి స్తంభాల దేవాలయం. (9) ధ్యాన బుద్ధ (మరొక దృశ్యం). (10) 2,000 ఏండ్లనాటి అశ్వత్థ వృక్షం. (11) డగోబా.






Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press. Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 222
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
21-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

## ఆసియా దేశాలకు జపాన్ చవుక కారులు

లండన్, సెప్టెంబర్ 19 —
ఆసియా దేశాల ఉపయోగార్థం వేలకొలది చిన్న, చవుక మోటారు కారులను ఉత్పత్తి చేయడానికి టోకియోలోని ఇయూజా మోటారు కంపెనీ నిశ్చయించింది. హిల్‌మన్ తేలిక కారులను, కోమర్ ట్రక్కులను ఇది తయారుచేయగలదట. వచ్చే నెలలోనే 20 బండ్లు నిర్మించబడగలవని, ఆయుదేళ్ళ తరువాత ఏటానికి 6 000 కారులను తయారుచేసే స్థితికి ఈ కంపెనీ అభివృద్ధి పొందగలదని దాని అధ్యక్షుడు ప్రకటించారు.

# 'మంత్రివర్గ సమేతంగా ఆంధ్ర రాష్ట్రావతరణను అభిలషిస్తున్నాను'

## గవర్నర్‌గా నియమించబడిన శ్రీ త్రివేదీ అభిభాషణ

### ముఖ్యమంత్రిపదవికి ప్రకాశంగారే అర్హులని రాజాజీ సూచన

మద్రాసు, సెప్టెంబరు 20 —
నూతనాంధ్రరాష్ట్రానికి ఆదినుంచి సుస్థిరమైన ప్రజా ప్రభుత్వం నెలకొనడంకంటె తనకు ఆనందదాయకమైన విషయం మరొకటి లేదని ఆంధ్ర గవర్నరుగా నియమితులైన శ్రీ చందూలాల్ త్రివేది తన గౌరవార్థం శ్రీ వి. రామకృష్ణగారు చేసిన విందులోనే డిచ్చట చెప్పారు. ఆ సుస్థిర ప్రభుత్వ నిర్మాణంకోసం సాగుతున్న కృషి చివరకు ఫలప్రదం కాగలదనే ఆశాభావాన్ని కూడా ఆయన ప్రకటించారు.

మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారు కూడా ఈ విందులో మాట్లాడుతూ, ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల అర్హత శ్రీ ప్రకాశంపంతులుగారికే కలదని నొక్కి వక్కాణించారు.

శ్రీ ప్రకాశంగారు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని అఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీ కాదనే పక్షంలో "ఈ పార్టీకంటె నా ఆంధ్ర దేశక్షేమమే నాకు ఎక్కువముఖ్యం" అని చెప్పగలిగిన ధైర్యం ఆయనకు వుందని కూడా రాజాజీ ప్రకటించారు.

ఆంధ్ర గవర్నరుగా నియమితులైన శ్రీ చందూలాల్ త్రివేది, నూతన రాష్ట్రానికి కేటాయింపబడిన ఆఫీసర్ల గౌరవార్థం శ్రీ వి. రామకృష్ణ ఐ. సి. యస్. (రిటైర్డు) గారు నిన్నరాత్రి కన్నెమెరా హోటలులో విందు చేశారు. మద్రాసు ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, జడ్జీలు, ప్రభుత్వ కార్యదర్శులు, ప్రజా నాయకులు, పురప్రముఖులు దాదాపు 200 మంది ఈ విందులో పాల్గొన్నారు.

విందు అనంతరం శ్రీ రామకృష్ణగారు శ్రీ త్రివేది, శ్రీ రాజగోపాలాచారిగార్లకు పుష్పమాలలువేసి అతిథులకు స్వాగత వచనాలు చెప్పారు.

శ్రీ త్రివేది ఆంధ్ర గవర్నరుగా నియమితులైనటు జరిగిన అధికార ప్రకటనను గురించి శ్రీ రామకృష్ణగారు ప్రస్తావిస్తూ, ఇండియన్ సివిల్ సర్వీసులో అనుభవం కలిగిన సభ్యులుగావున్న శ్రీ త్రివేది కంటె మరొకరు ఆంధ్ర గవర్నరు పదవికి అర్హులని భారత ప్రభుత్వం భావించక పోవడం సముచితమేనని అందువల్లనే అందరికీ శ్రీ త్రివేదీపై సంపూర్ణమైన విశ్వాసం కలదని అన్నారు. నూతన రాష్ట్ర పరిపాలనా బాధ్యత చాలా క్లిష్టమైనదని, ఆ బాధ్యత నిర్వహణలో శ్రీ త్రివేది అందరి సహకారాన్ని, శుభాకాంక్షలను తప్పక పొందగలరన్నారు. ఆంధ్ర గవర్నరు పదవి పూలపాన్పుకాబోదని కూడా హెచ్చరించారు.

ఆంధ్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమితులు కాగల శ్రీ పుల్లారెడ్డిగారిని గురించి ప్రస్తావిస్తూ ఆయన ఆంధ్ర మేధావులలో ప్రథమ శ్రేణికి చెందిన వారన్నారు. సమర్థత గలిగిన పరిపాలనా దక్షునికి కావలసిన శక్తి సామర్థ్యాలన్నీ ఆయనకు కలవన్నారు.

మద్రాసు ప్రభుత్వం హోంశాఖ కార్యదర్శిగా వుండి ఆంధ్ర దేశంలోని ప్రతీపశక్తులను అణచివేసి ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ఆయన చేసిన సేవ మహత్తరమైనదని కూడా అన్నారు.

శ్రీ పుల్లారెడ్డిగారితోపాటు అనుభవజ్ఞులు, దక్షులైన ఇండియన్ సివిల్ సర్వీసుల ఆఫీసర్లు అనేకమంది ఆంధ్రరాష్ట్రానికి వెడుతున్నారని, వారిని ఎన్నుకొనడంలో శ్రీ త్రివేదికి కూడా భాగంకలదని అంటూ ఆంధ్రులపట్ల రాజాజీకి సదభిప్రాయం లేకపోతే ఇలా జరిగేది కాదన్నారు. ఈ ఆఫీసర్లందరూ ఆంధ్రరాష్ట్రంలో అపారంగా వున్న సంపదలను అభివృద్ధి చేయడానికి సహాయం చేయగలరన్న విశ్వాసం తనకు కలదని ప్రకటించారు.

ప్రభుత్వవ్యవస్థలో దక్షులైనవారు వున్నారు కాని దురదృష్టవశాత్తు రాజకీయ రంగంలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కలవని, తానుకూడా ఒక రాజకీయపార్టీకి చెందివున్నప్పటికీ, "మా రాజకీయాలు నానా గందరగోళంగా వున్నవని" తాను చెప్పగలనన్నారు. శ్రీ త్రివేది సలహాలు, సంప్రతింపులతో ఆంధ్రరాష్ట్రం తనకుగల అవరోధాలను అధిగమించగలదనే ఆశిస్తున్నా మన్నారు.

తీరిక చేసుకొని విందుకు హాజరైనందుకు రాజాజీకి శ్రీ రామకృష్ణగారు అభినందనాలు చెబుతూ, ఆయనను కొందరు తమ ప్రథమ శత్రువుగా పరిగణించడం జరుగుతున్నప్పటికీ పరిస్థితులు తెలిసినవారికి మాత్రం రాజాజీ లేకపోతే నూతన రాష్ట్రం అంతత్వరగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏర్పడివుండేది కాదన్న విషయం స్పష్టంగా తెలుసునన్నారు. నూతన రాష్ట్రానికి భావి ఆఫీసర్లను ఆశీర్వదించి తగిన సలహాలు చెప్పవలసిందిగా రాజాజీని కోరారు.

#### శ్రీ త్రివేది సమాధానం

ఆంధ్రరాష్ట్ర గవర్నరుగా నియమితులైన తరువాత, శ్రీ త్రివేది [illegible]

(మిగతా 3 వ పేజీలో)

### దొంగను మోసగించిన ఇంటిపేరు

మోరి, సెప్టెంబర్ 19— పేరు, ఇంటిపేరు కూడా ఒకే మాదిరిగా ఇద్దరికి వుండడంవల్ల ఒక ఇంటిని దోపిడీ చేయుటకు వచ్చిన దుండగీండ్రు మరొక ఇంటిని కొల్లగొట్టిన విషయం ఇప్పుడు తెలియవచ్చింది. గుడిమెళ్లంకలో "శ్రీ దంతులూరి సుబ్బరాజు గారు" అను వారిద్దరున్నారు. ఇద్దరిలోనూ ఒకరు ఎక్కువ ఆస్తిపంతులు. వారు భూమి కొనుక్కొనేందుకని వేల తరబడి సొమ్మును ఒకటి రెండు రాత్రులు ఇంట్లో జాగ్రత్త పెట్టడం సంభవించగా, ఆ విషయం తెలిసి వచ్చిన దోపిడీవాళ్లు రెండవ సుబ్బరాజుగారి ఇంట్లో దూరారు. అక్కడ కొద్ది సొమ్ము, సుబ్బరాజుగారి భార్య మాంగల్యం దొరకగా పట్టుకుపోయారు. (మ. వి)

## శ్రీ ప్రకాశం నాయకత్వాన కాంగ్రెసేతర మంత్రివర్గం

### ఆంధ్రలో సుస్థిర మిశ్రమ ప్రభుత్వ స్థాపనకు కమ్యూనిస్టుల ప్రయత్నం

న్యూఢిల్లీ సెప్టెంబర్ 19 —
శ్రీ ప్రకాశం పంతులుగారి నాయకత్వాన కమ్యూనిస్టు, ప్రజా-సోషలిస్టు, లోక్‌పార్టీలమధ్య అంగీకారం కుదిరిన కార్యక్రమం ప్రాతిపదికగా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెసేతర మిశ్రమ మంత్రివర్గ స్థాపనలో సహకరించడానికి తాము సిద్ధంగా వున్నామని కమ్యూనిస్టు పార్టీవారు నేడిచ్చట ప్రకటించారు.

పార్లమెంటులో కమ్యూనిస్టు గ్రూపు నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు నేడీ విషయాన్ని పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంలోనే తాము శ్రీ ప్రకాశంగారిని, లోక్‌పార్టీవారిని కలుసుకున్నామని కూడా తెలియజేశారు.

ఆంధ్రలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటం అనేది వోటర్ల అభిమతానికి అనుకూలమని కూడా శ్రీ సుందరయ్యగారు అన్నారు. ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెసేతర మిశ్రమ మంత్రివర్గం మాత్రమే సుస్థిరమైనదిగా వుండగలదని నొక్కి వక్కాణించారు. ఆంధ్ర ప్రజలు తమ శ్రేయస్సు దృష్ట్యా "కాంగ్రెసేతర ప్రజాస్వామ్య మిశ్రమ మంత్రివర్గాన్ని" కోరుతున్నారని కూడా ప్రకటించారు.

ఇతరులు తమ అసోసియేట్ సభ్యులుగా చేరాలని కోరుతున్న కాంగ్రెసువలెకాక, కమ్యూనిస్టు పార్టీవారు అందరికీ ఆమోదకరమైన కార్యక్రమాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని చెప్పారు. ప్రతిపార్టీ తన వ్యక్తిత్వాన్ని నిలుపుకొనడానికి స్వేచ్ఛను కలిగి వుంటుందని స్పష్టం చేశారు కూడా.

ఆంధ్రరాష్ట్రంలోవలెనే తిరువాన్కూర్ కొచ్చిన్‌లో కూడా కాంగ్రెసేతర మిశ్రమ మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయవచ్చునని అయితే ప్రజా-సోషలిస్టులు తమ కమ్యూనిస్టు వ్యతిరేక ధోరణికి స్వస్తిచెప్పి కమ్యూనిస్టులతో చేతులు కలపడానికి సిద్ధపడవలసి వుంటుందని కూడా శ్రీ సుందరయ్యగారు అన్నారు.

#### శ్రీ ప్రకాశంగారి ప్రకటన

శ్రీ ప్రకాశం పంతులుగారిని నేడు పత్రికా విలేకరులు కలుసుకొనగా ఆంధ్రలో కాంగ్రెసేతర ప్రభుత్వ స్థాపన ప్రతిపాదనలతో ఇద్దరు కమ్యూనిస్టు నాయకులు నేటి ఉదయం తనను కలుసుకున్నారని తెలియజేశారు. ఆ ప్రతిపాదనపై తాను తన అభిప్రాయాన్ని వారికి తెలియజేయలేదని కూడా అన్నారు.

ఆంధ్రలో కమ్యూనిస్టులతో చేరి మిశ్రమ ప్రభుత్వ స్థాపనకు, సిద్ధాంతరీత్యా మీరు అంగీకరించగలరా అన్న ప్రశ్నకు సమాధానంగా శ్రీ ప్రకాశంగారు ఇలా అన్నారు:—

"ఆ ప్రశ్నను మీరు నన్ను అడగవలసింది కాదు. మద్రాసులో వారితోకలిసి ఒక కార్యక్రమంతో పని చేయడానికి నేను ప్రయత్నించాను. విఫలుడ నయినటు వచ్చివేశాను."

### 11 గురు బ్రిటిష్ ఖైదీలు

#### ఓడనుండి దింపివేయబడ్డారట

సింగపూర్, సెప్టెంబర్ 20— "పురోగాములు" అని తోటివారిచే పేర్కొనబడిన 11 మంది బ్రిటిష్ యుద్ధఖైదీలు బ్రిటన్‌కు బయలుదేరి వెడుతున్న "ఎంపైర్ టోర్వెల్" ఓడనుంచి వారి కోరికపైనే దింపివేయబడినారు.

కొరియా యుద్ధంలో ఉత్తరాదివారికి ఖైదీలుగా పట్టుబడి, విడుదల పొందినవారు వీరు.

తోటి ఖైదీలు వీరిని కొడతామని బెదిరించినందున హాంగ్‌కాంగ్ నుంచి ఓడ సింగపూర్ చేరేవరకు వీరిని జాగ్రత్తగా కాపాడుతూ వచ్చారు. వీరు మరొక ఓడలో ప్రయాణం చేస్తారు.

ఉత్తర బోర్నియోలో భారతీయ వలసదారులకు ఆశ్రయమివ్వాలన్న ప్రణాళికను ఉత్తర బోర్నియో ప్రభుత్వం విరమించుకొన్నదని ఇండియా ప్రభుత్వం విదేశాంగశాఖ ప్రకటించింది.

(5 వ కాలం తరువాయి)

వైద్యనాథ్ దేవాలయం పండాలు కొట్టినారనే వార్తకు తాము విభ్రాంతిపోయామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ ఎస్. ఎన్. అగర్‌వాల్ నేడు అన్నారు.

ఈ సంఘటన తీవ్రంగా నిరసించదగిందని తీవ్రంగా ఖండించదగిందని అన్నారు.

భారత రాజ్యాంగం ప్రకారం అస్పృశ్యత తొలగించబడిందని, అస్పృశ్యతను తిరిగి పాటించడం శిక్షార్హమైన నేరమని నొక్కి చెప్పుతూ ప్రొఫెసర్ అగర్‌వాల్ ఇంకా ఇలా అన్నారు:—

"కాగా, పండాల చర్య నేరంమాత్రమే కాక, రాజ్యాంగ సూత్రాలకు కూడా ప్రతికూలం ఈ చర్య ఆ పండాలు పూజిస్తున్న దేవునికే అవమానకరం. కాగా, మత విరుద్ధమైన ఈ ఘాతుక కృత్యం పట్ల బీహారు ప్రభుత్వం తగుచర్య తీసుకోగలదని మేము ఆశిస్తున్నాం. ఆచార్య వినోబా భావే భూదానయజ్ఞం ద్వారా భారత ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొన్నవారు. అయినప్పైన, ఆయన అనుచరులపై దాడి జరగడం, దేశంలోని ప్రజా జీవితానికే అవమానం వంటిది."

### యుద్ధ ఖైదీల అప్పగింత

#### జనరల్ లాటన్ నిర్ణయం

సోల్, సెప్టెంబర్ 19 — కమ్యూనిస్టు వ్యతిరేకులైన ఉత్తరకొరియన్, చైనీస్ యుద్ధఖైదీ లందరిని భారతసైనిక దళాలకు అప్పగించి వేయడమే తమ సంకల్పమని, దక్షిణ కొరియన్ ప్రోవోస్ట్ మార్షల్ జనరల్ వాన్ యుద్ధఖైదీల మార్పిడిని విరోధించగలనని ప్రకటించినప్పటికీ తమ అభిప్రాయం మారదని, సమితి సైనికాధికారి మేజర్ జనరల్ లాటన్ నేడు యిక్కడ అన్నారు.

కమ్యూనిస్టు పరిశీలకులు యుద్ధఖైదీల చిరునామాలను తీసుకొని స్వదేశానికి రాకపోతే చంపివేస్తామని బెదిరిస్తున్నారన్న జనరల్ వాన్ ఆరోపణను గురించి వ్యాఖ్యానించడానికి జనరల్ లాటన్ నిరాకరించారు.

పూసాన్‌లోని సమితి సైన్యాధికారులు కూడా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

జనరల్ వాన్ గత జూన్ మాసంలో 27,000 మంది కమ్యూనిస్టు వ్యతిరేకులైన యుద్ధఖైదీలను వదిలివేసిన తర్వాత కమ్యూనిస్టులు కాని యుద్ధఖైదీ శిబిరాల రక్షణకు అమెరికన్ సైనికోద్యోగులనే నియమించబోతానని ఒక సమితి సైనిక ప్రతినిధి అన్నారు.

తటస్థ మండలంలోని హిందీనగర్ దగ్గర కమ్యూనిస్టులు నేడు ఒక టర్కీను, 12 మంది దక్షిణ కొరియనులను విడుదల చేస్తూ వీరు తమ మనస్సులను మార్చుకొన్నారన్నారు.

సమితి యుద్ధఖైదీల మార్పిడి శాఖాధికారి బ్రిగేడియర్ ఏ. కె. హాంబ్లెన్ నేటిరాత్రి యిక్కడ ప్రసంగిస్తూ, భారత సైనికదళాలు విషమ పరిస్థితులను సయితం ఓర్పుతో ఎదుర్కొంటూ సాగిస్తున్న కృషిని ప్రశంసించారు.

#### ఢిల్లీనుంచి ఉద్యోగుల తిరిగి రాక

మద్రాసు, సెప్టెంబర్ 20 — ఢిల్లీలో జరిగిన తుంగభద్ర ప్రాజెక్టుమహాసభలో పాల్గొన్న చీఫ్ ఇరిగేషన్ ఇంజనీరు శ్రీ యల్. వెంకట కృష్ణయ్యర్, ఎలెక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీరు శ్రీ వి. ఆర్. సోమయాజులుగారు నేటి సాయంత్రం ఢిల్లీనుంచి తిరిగి వచ్చారు. పార్లమెంటు సభ్యుడు శ్రీ టి. బాస్కరరావుగారు కూడా నేడు తిరిగి వచ్చారు.

### శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డి సమాలోచనలు

#### ఒకటి రెండు రోజులలో తుది నిర్ణయాలు

న్యూఢిల్లీ సెప్టెంబర్ 20— కాంగ్రెసు వర్కింగ్ కమిటీ ఉదయం సమావేశానంతరం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు, ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకుడు శ్రీ ప్రకాశం పంతులుగారిని కలుసుకొని సమాలోచనలు జరిపారు.

ఈ సమావేశానంతరం శ్రీ ప్రకాశం పంతులుగారిని పత్రికా విలేకరులు కలుసుకొనగా, తా నింకా ఎలాంటి నిర్ణయానికి రాలేదని అన్నారు.

"శ్రీ సంజీవరెడ్డిగారు ఏవైనా కొత్త ప్రతిపాదనలు తెచ్చారా" అని ప్రశ్నించగా, "మా మధ్య చర్చలలో కొత్తదేమీ లేదు" అని సమాధానం చెప్పారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు సోమవారం ఉదయం ఢిల్లీనుంచి బయలుదేరి మద్రాసు వెడుతున్నారు.

మద్రాసుకు బయలుదేరి వెళ్ళేలోగా తిరిగి ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకులతో సమాలోచనలు జరుపవలసిన అవసరంలేదని శ్రీ ప్రకాశం పంతులుగారు అభిప్రాయపడుతున్నారు, వారు ఈ విషయాన్నిగురించి ఇలా చెప్పారు.

"అసలు ఆ ప్రసక్తే ఇక లేదు. వారికి సంబంధించినంతవరకు వ్యవహారం ముగిసినట్లే. భావి నిర్ణయ మేదో ప్రకటించి వేశారు కూడా."

శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు కలిసి ఆదివారంనాడు పండిట్ నెహ్రూను కలుసుకొనగలరని తెలుస్తున్నది.

ఆంధ్ర మంత్రివర్గానికి శ్రీ ప్రకాశం పంతులుగారు నాయకత్వం వహించడానికి సంబంధించినవివరాలు ఒకటి రెండురోజులలో శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు నిర్ణయించ

(మిగతా 3 వ పేజీలో)

## వినోబాజీపై పండాల దాడి

### దేవఘర్‌లోని వైద్యనాథ్ దేవాలయంలో హరిజనులతోపాటు ప్రవేశిస్తుండగా

పాట్నా, సెప్టెంబరు 19—
ఆచార్య వినోబా భావే సపరివారంగా నేడు సాయంకాలం దేవఘర్‌లోని వైద్యనాథ దేవాలయంలో హరిజనులతోపాటు ప్రవేశించడానికి ప్రయత్నించినపుడు దేవాలయం పండాలు (స్థానిక పురోహితులు) కొన్ని వందలమంది దేవాలయ ద్వారంలోనే ఆయనపై దాడి చేశారనీ, ఆచార్య భావేకు, ఆయన ముగ్గురు అనుచరులకు గాయాలు తగిలాయని అధికారరీత్యా ధ్రువపరచబడింది.

పండాలే మొదట ఆచార్య భావే అనుచరులపై దెబ్బ తీశారనీ, దాని ఫలితంగా భావే అనుచరులలో ఒకరు స్పృహ తప్పి పడిపోయాడని, భావేతోపాటు మరి ముగ్గురు గాయపడ్డారని ఇక్కడ చేరిన పోలీసు సమాచారం వల్ల తెలుస్తున్నది.

పండాలు లాఠీలు, గదలు మున్నగువాటితో ఆచార్యభావే పరివారంపై దాడి చేశారని ధ్రువపడని వార్తలు తెలుపుతున్నవి.

#### ఆచార్య భావే విశదీకరణ

ఆచార్య భావే నిన్న సాయంకాలం ప్రార్థన సమావేశంలో ప్రసంగిస్తూ, తను నిన్న ఇక్కడికి వచ్చినప్పటినుంచి దేవాలయంలో హరిజనులకు ప్రవేశమివ్వాలని పండాలను కోరుతూనే వున్నా నన్నారు.

దేవఘర్ హిందువుల ప్రసిద్ధ యాత్రాస్థలాలలో ఒకటి. దేవఘర్ పండాలు ఛాందసానికి ప్రసిద్ధులు. 20 సంవత్సరాలక్రితం గాంధీజీ ఈ దేవాలయంలో హరిజనులకు ప్రవేశమివ్వాలని కోరినప్పుడు పండాలు రైల్వేస్టేషనులో ఆయనకు ప్రతికూలంగా ప్రదర్శనాలు జరిపారు.

ఆచార్యభావే ఇంకా ఇలా అన్నారు:

"హరిజనులకు దేవదర్శనానికి అవకాశం ఇవ్వడంలేదని విని నేను ఈ దేవాలయానికి వెళ్ళదలచలేదు. హరిజన ప్రవేశంపై ఒపేద [illegible] చెప్పినందువల్ల నేను దేవాలయానికి వెళ్లడానికి అంగీకరించాను. [illegible] పరిస్థితిమారినందుకు సంతోషించి దేవాలయానికి రావడంలో అభ్యంతరం లేదని చెప్పాను నేను, నా పరివారం సాయంకాలం 6-30 గంటలకు దేవాలయానికి మౌనంగా వెళ్లాము. మేము దేవాలయ మహాద్వారం చేరువలో వుండగానే పండాలు "ధర్మం వర్ధిల్లు గాక," "అధర్మం నశించు గాక!" అనే నినాదాలు చేశారు.

"నేను సమీపంలో ఏర్పాటుచేయబడిన వేదికపైనిలబడినా సహచరులను మా చుట్టూ చేరిన వారిని ప్రశాంతంగా కూర్చోమని కోరాను. కాని దుండగులు వెంటనే మామీద పడి ప్రతివారినీ కొట్టారు. అంతటితో నేను దైవదర్శన మానివేసి తిరిగి వెళ్ళుదామని నిశ్చయించి అలా చేశాను.

"దైవానుగ్రహం ఈ విధంగా కలిగినందుకు అదృష్టవంతుడనే. 20 సంవత్సరాల క్రితం గాంధీజీకి కూడా ఇదే భాగ్యంకలిగింది

"హిందూమతానికి సంబంధించినంతవరకు ఈ సంఘటన జరగడం దురదృష్టకరం."

ఆచార్య భావేను దుండగుల దాడినుంచి కాపాడడానికి ఆయన అనుయాయులు ఎంతో ప్రయత్నించారు. కాని, ఆయన కుడిచెవికి దెబ్బతగిలింది ఆయన తన శిబిరానికి వచ్చిన వెంటనే తన అనుయాయుల యోగక్షేమాలు కనుక్కున్నారు. తన అనుయాయులలో ఎవ్వరికీ పండాలపై దురభిప్రాయం లేనందుకు సంతోషపడ్డారు.

బీహారు భూదానయజ్ఞసమితి కన్వీనర్ శ్రీ వైద్యనాథ్‌చౌదరి ఈ సంఘటనను ప్రస్తుతం ఢిల్లీలో వున్న బీహార్ ముఖ్యమంత్రికి ఆయన ద్వారా భారత ప్రధానికి తెలియజేశారు.

#### కాంగ్రెసు కార్యదర్శి విచారం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 — ఆచార్య వినోబా భావేను, ఆయన అనుచరులను దేవఘర్

(మిగతా 2 వ కాలంలో)

## కొరియా రాజకీయ సభలో ఇండియాకు సభ్యత్వ నిరాకృతి

### అమెరికా సంధి నమలు జరపడంలేదని రష్యా ప్రధాని మాలెంకోవ్ విమర్శ

లండన్, సెప్టెంబర్ 20 —
కొరియా రాజకీయ సభలో ఇండియాకు, యితర ప్రాచ్యదేశాలకు సభ్యత్వం లేకపోవడాన్నిబట్టి కొరియా యుద్ధ విరమణ సంధి షరతులను అమలు జరపడం అమెరికాకు యిష్టంలేదనే వ్యక్తమౌతున్నదని సోవియెట్ ప్రధాని మిస్టర్ మాలెంకోవ్ అన్నట్లు లండన్ చేరిన టాస్ సంస్థ వార్త తెలుపుతున్నది.

మిత్రరాజ్యసమితిలోని సోవియెట్ ప్రతినిధి ముస్యూర్ ఆండ్రీ విషిన్‌స్కీ సోమవారంనాడు జనరల్ అసెంబ్లీలో కొరియా రాజకీయ సభ పట్ల కమ్యూనిస్టుల అభిప్రాయాలను సూచిస్తాడని అనుకొంటున్నారు.

కొరియా సమస్య శాంతియుతంగా సమగ్రంగా పరిష్కారం కావడానికి వీలుగా మరొక చర్య తీసుకొనే వుద్దేశం అమెరికన్ పాలకవర్గాలకు లేదనే యిది సూచిస్తున్నదని కూడా మిస్టర్ మాలెంకోవ్ అన్నాడు.

యుద్ధంలో విచ్ఛిన్నమైపోయిన ఉత్తర కొరియా పునర్నిర్మాణానికి అవసరమైన వస్తు సామగ్రిని యిచ్చామని, ప్రధాని మాలెంకోవ్ ఆగస్టు ఎనిమిదవ తేదీని ప్రకటించిన 100 కోట్ల రూబుల్సు, సాంకేతిక సహాయం కూడా ఉత్తర కొరియాకు సమకూర్చబడగలదని రష్యా ప్రకటించింది.

#### డల్లెస్ సూచనకు విషిన్‌స్కీ జవాబు

న్యూయార్క్, సెప్టెంబర్ 19— ప్రపంచంలో ఏర్పడివున్న ఉద్రిక్తస్థితిని తొలగించడానికి జరిగే కృషిలో రష్యా సహాయాన్ని కోరుతూ, అమెరికన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్‌ఫాస్టర్ డల్లెస్ చేసిన ప్రకటనకు తాను సోమవారంనాడు సమాధాన మీయగోరుతున్నానని సోవియెట్ ప్రతినిధి మిస్టర్ ఆండ్రీ విషిన్‌స్కీ నేడు సమితికి తెలియజేశారు.

సోమవారంనాటి జనరల్ అసెంబ్లీ సమావేశంలో మిస్టర్ విషిన్‌స్కీయే ముందుగా మాట్లాడుతాడని నేడు ప్రకటించబడింది. ఈ సమావేశంలోనే కొరియా రాజకీయసభ పట్ల కమ్యూనిస్టుల అభిప్రాయాన్ని సూచించవచ్చునని రష్యాకు ఇప్పుడు హైడ్రోజన్ బాంబు వుండడం దృష్ట్యా ఆయుధ విసర్జన సమస్యను గురించి, ముఖ్యంగా డల్లెస్ సూచనను గురించి చెప్పవచ్చునని అనుకొంటున్నారు.

కొరియా, ఇండో-చైనా, జర్మనీ, ఆస్ట్రియా, తూర్పు యూరోప్‌లోని సోవియెట్ ఉపగ్రహ రాజ్యాలు, ఆయుధ విసర్జన సమస్యల పరిష్కారానికి సోవియెట్ నాయకులు అంగీకరించే పక్షంలో ప్రపంచంలో ఏర్పడివున్న ఉద్రిక్త పరిస్థితి చాలా మటుకు తొలగిపోగలదనే అమెరికన్ విదేశాంగమంత్రి మిస్టర్ డల్లెస్ అన్నాడు.

#### కొరియా ప్రతినిధులకు మాలెంకోవ్ విందు

మాస్కో, సెప్టెంబర్ 19—సోవియెట్ ప్రధాని మిస్టర్ మాలెంకోవ్ నిన్న రాత్రి ఉత్తర కొరియన్ ప్రతినిధులకు విందుజేస్తూ వారితో ఇలా అన్నాడు;

"కొరియా పేరు జాతీయ బల చైతన్యాలకు, త్యాగానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు చిహ్నంగా పరిణమించింది.

"కొరియన్ ప్రజలు తమ స్వాతంత్ర్య సమర చరిత్రలో ఒక ముఖ్యఘట్టాన్ని రచించుకొన్నారు. తమ దేశం భవితవ్య నిర్ణయభారాన్ని వహించిన ప్రజలను ఎట్టి శక్తులు నిర్జించజాలవు."

"కొరియనుల ధైర్యం, చైనీస్ వలంటీర్ల శౌర్యం ఆసియా ప్రజల మైత్రిని నిరూపిస్తున్నవి. ఆసియా ప్రజల జాతీయ స్వాతంత్ర్యోద్యమాన్ని అణచివేయగోరిన 'అభివృద్ధి నిరోధకుల' ఎత్తులను ఉత్తరకొరియనులు భగ్నం చేశారు."

ఇటీవల లండన్‌లో అతిముఖ్యమైన అధికారపత్రాలు దొంగిలించబడినట్లు కనుగొనబడిందని, ఈ సంగతి దర్యాప్తు చేయాలని స్కాట్లండ్ యార్డుకు అప్పగించబడిందని లండన్‌లో వదంతి వ్యాపించింది.

### విషిన్‌స్కీ సూచనకు తిరస్కారం?

#### కొరియా రాజకీయ సభ విషయంలో

న్యూయార్క్, సెప్టెంబర్ 20— కొరియా రాజకీయసభలోని రాజ్యాల ఎన్నిక సమస్యను తిరిగి చర్చకు గొనిరావడు ఒక కొత్త ప్రతిపాదనను ఎజెండాలో చేర్పించడానికి సోవియెట్ ప్రతినిధివర్గ నాయకుడు ముస్యూర్ ఆండ్రీ విషిన్‌స్కీ చేస్తున్న ప్రయత్నాన్ని జనరల్ అసెంబ్లీ ఆమోదించేఅవకాశాలు తక్కువని సమితి ప్రతినిధులు, పరిశీలకులు నేడు అన్నారు.

చైనా ఉత్తరకొరియాల ఎదురు ప్రతిపాదనలను జనరల్ అసెంబ్లీకి అందజేసే సందర్భంలో సమితి సెక్రటరీ జనరల్‌కు, ప్రతినిధులకు మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను చర్చించాలనే విషిన్‌స్కీ ప్రతిపాదించ దలచుకొన్నాడని వీరు అన్నారు.

ఈసంగతిని గురించి చర్చించడం కోసం సాధారణ సంఘం మంగళవారం నాటి ఉదయం సమావేశం కానున్నది ఏమైనప్పటికీ కొరియా రాజకీయ సభకు సంబంధించిన పరిణామాలు స్పష్టపడేవరకు చర్చను విలంబన చెయ్యడానికి పాశ్చాత్య రాజ్యాలు అంగీకరిస్తాయని తెలుస్తున్నది.

ఈ సమితి సెక్రటరీ జనరల్‌కు, చైనా ఉత్తర కొరియాలకు మధ్య జరిగిన ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు ముఖ్యమైనవని మిస్టర్ విషిన్‌స్కీ అన్నాడు.

సాధారణ సంఘంలో ఇండియా ఓటు చెయ్యకపోయినా, రష్యా, యూగోస్లావియా, ఇరాక్‌ల ఓట్లను మాత్రమే సంపాదించుకోవచ్చునని, అయితే, సాధారణ సంఘం ఈ సందర్భంలో తన నిర్ణయాన్ని వాయిదా వెయ్యవచ్చునని అనుకొంటున్నారు.

రాజకీయసభలోని రాజ్యాల సభ్యత్వం విషయమై సమితి ఆగస్టు 28 వ తేదీన ఆమోదించిన తీర్మానాన్ని మార్చవలసినదిగా మూడు వారాలలోనే తిరిగి కోరవలసివచ్చే విషిన్‌స్కీ సూచనను తిరస్కరించవలసినదేనని పెక్కుమంది ప్రతినిధులు భావిస్తున్నారు.

ఔరంగాబాదు, సెప్టెంబర్ 19—ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ డాక్టర్ ఎస్. భగవంతంగారు నిన్న ఇక్కడ ఒకచోట ప్రసంగిస్తూ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం డిప్లొమా కోర్సులను ప్రారంభించడం విషయమై తీవ్రంగా ఆలోచిస్తున్నానని అన్నారు.

ప్రస్తుతం భారతదేశంలోవున్న అమెరికన్ జర్నలిజం ప్రొఫెసరును హైదరాబాదు వచ్చి, జర్నలిజం డిప్లొమాకోర్సును ప్రారంభించడం విషయమై తెలుపాలనికనుకోరినట్టు ఆయన అన్నారు.

## శ్రీరాములుగారి నిర్యాణానంతరం జరిగిన అరాజక చర్యలు

### 301 మందిపై ప్రస్తుతం నడుస్తున్న కేసుల ఉపసంహరణకు ప్రభుత్వ నిర్ణయం

#### మిగిలివున్న శిక్షల రద్దుకు కూడా ఉత్తరువు

మద్రాసు, సెప్టెంబరు 20 —
శ్రీ పొట్టి శ్రీరాములుగారి నిర్యాణం వెనువెంటనే ఆంధ్రరాష్ట్రంలో బయలుదేరిన ఉద్యమం సందర్భంగా జరిగిన నేరాలకుగాను ప్రస్తుతం విచారించబడుతున్న 301 కేసుల నుపసంహరించుకోవాలని నేడు మద్రాసు ప్రభుత్వం ఉత్తరువు చేసింది.

ఈ సందర్భంలో శిక్షలు విధించబడి, వాటి ననుభవిస్తున్నవారికి ఇంకా మిగిలివున్న శిక్షను రద్దుచేసి, వారిని కూడా విడుదల చేయాలని ఈ ఉత్తరువులో పేర్కొనబడింది.

ఆంధ్ర రాష్ట్రం అవతరిస్తున్నందున దేశంలో పెల్లుబుకుతున్న సంతోషానికి, ఉత్సాహానికి ఇందుమూలంగా విఘాతం కలుగకుండా చేయడానికిగాను ఈ నిర్ణయం గైకొనబడినట్లు ఈ ప్రకటనలో పేర్కొనబడింది ఈ సందర్భంలో వెలువడిన ప్రకటన ఇది:—

"ఆంధ్రరాష్ట్రోద్యమం సందర్భంగా పెక్కు జిల్లాలలో ముఖ్యంగా నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, అనకాపల్లి, తాడేపల్లిగూడెం పట్టణాలలో సంఘటనలు జరిగిన సంగతి ప్రజలకు తెలిసిందే ఈ సంఘటనల సందర్భంలో దోపిడీలు, గృహదహనాలతోసహా అనేక నేరాలు జరిగినవి. ఈ సందర్భంలో అరెస్టు గావించబడినవారిపై ప్రాసిక్యూషన్ కేసులు నడుపబడుతున్నవి. కొద్దిమందికి శిక్షకూడా విధించబడినవి.

"ఆంధ్రరాష్ట్రం అవతరించనున్నందున దేశంలో పొంగిపొరలుతున్న ఉత్సాహానికి అంతరాయం లేకుండా చేయడానికిగాను దారుణమైన నేరాలకు ఒడిగట్టినవారిపైనే ప్రస్తుతం కేసులు నడుపబడుతున్నప్పటికీ వాటి నుపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఉత్తరువు చేసింది.

"ఇలా మొత్తం 301 మందిపై కేసులు ఉపసంహరించబడుతున్నవి. ఇందులో విజయవాడ 33, నెల్లూరు 5, విశాఖపట్నం 6, అనకాపల్లి 57, తాడేపల్లిగూడెం 192, కాకినాడ 8.

"విచారణలు జరిగి శిక్షలు విధించబడినవారి విషయంలోకూడా విచారించి, ఇంకా వారు అనుభవించవలసివున్న శిక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయం ప్రకారం విజయవాడ [illegible] శ్రీ యల్లయ్యకు విధించబడి ఇంకా అనుభవించవలసివున్న శిక్ష రద్దు చేయబడింది పూర్తిగా శిక్ష అనుభవించినవారికి, జరిమానాలు చెల్లించినవారికి మాత్రం పరిహారంగాని, ముదరాలుగాని ఇవ్వబడవు."

### ఆహార ధరలు

#### గత సంవత్సరం కంటె తక్కువగావున్న వైనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—ఇండియా ప్రభుత్వం తీసుకొన్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం మార్కెట్లలో ఆహారం ధరలు గత సంవత్సరం కంటె తక్కువగా వున్నాయని ఆహార శాఖకు చెందిన అధికారులు చెపుతున్నారు.

వీలైనప్పుడెల్లా, వీలైనంతగా ఆహారధాన్యం ధరలను తగ్గించడమే ప్రభుత్వ విధానంగా వున్నదని వారు చెపుతున్నారు. ఈ విధాన ఫలితంగా గోధుమ ధర 1952 మార్చిలో 20-8-0 వుండేది జూన్‌కు 18-8-0 కు, 1953 మార్చికి 17-8-0 కు దిగి, జూలైకు 16-8-0 కు పడిపోయిందన్నారు. ఈ ఫ్యూచర్ ధరలో తగ్గుదల ఇన్సూరరను తగ్గించడం ద్వారా వినియోగదారులకు లాభకరంగా పరిణమించిందన్నారు.

ఇదేవిధంగా బియ్యంధర కూడా తగ్గింది. మద్రాసులో మంచిరకం బియ్యంధర మణుగు 22-8-0 నుంచి 21-12-0 కు, రెండవరకం బియ్యంధర 18-12-0 నుంచి 17-4-0 కు తగ్గిందన్నారు. దీనితోపాటు విదేశాలనుంచి దిగుమతులు తగ్గాయన్నారు. గత సంవత్సరం దిగుమతులు 1-2 లక్షల టన్నులుకాగా, ఈ సంవత్సరం దిగుమతులు 2 లక్షల టన్నులు మాత్రమే.

తక్కువ ధరలకు ఆహార ధాన్యాలను [illegible] ఇండియా ప్రభుత్వం [illegible]

మేలు రకములగు ఫౌంటెన్ కలములకు
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్
మద్రాసు-4 * బెంగుళూరు-3

"రోహిణి" (తెలుగు)
డిస్ట్రిబ్యూషన్ హక్కులు
ఇందుమూలమున తెలియపరచున దేమనగా, మా తెలుగుచిత్రం "రోహిణి"కి ఆంధ్ర, దత్తమండలములలో దిగువ తెలిపినవారిని వరుసగా డిస్ట్రిబ్యూటర్లుగా నియమించితిమని తెలుప సంతసించుచున్నాము.
1. ఆంధ్రకు: భవాని పిక్చర్సు, భీమవరం
2. దత్తమండలములకు: శనంత పిక్చర్సు, గుంటకల్.
మద్రాసు ఆర్టు ప్రొడక్షన్సు తరపున
(సం) ఎస్. ముఖర్జీ, ప్రొప్రయిటరు.

సపత్ లోషన్
తామర
గజ్జి
ఎక్జిమాలకు
అందరు కెమిస్టుల వద్ద దొరకును.
(జాబులు ఇంగ్లీషులో వ్రాయవలెను)
SAPAT & CO., (31)
BOMBAY-2.

# సంగ్రహ ప్రకటనలు

## కావలెను

ఖాళీ భూమిగాని, పాత గిడ్డంగులు లేదా పాత బిల్డింగులు కలిగిన భూమిగాని 7 నుండి 25 గ్రౌండ్ల ఏరియాకలది అమ్మకమునకు కావలెను. సదరు స్థలముకు ఎటువంటి బాదరబందీ వుండగూడదు. వెంటనే స్వాధీనపరచుకొనుటకు వీలుగా నుండవలెను. హార్బరు ఏరియావద్ద కార్జిటౌనులోగాని, మౌంట్‌రోడ్డు పారిశ్రామిక ప్రాంతములోగాని వుండవలెను. హద్దులుగల చిత్తు స్కెచ్చితో పూర్తి వివరములు తెలుపుతూ కనీసపు ఖరీదు వ్రాయండి. పో. బా. నెం. 1801, మద్రాసు-1.

## ప్రకటన

ఫిలింసైరెక్షన్, స్క్రీన్ రచన, సినిమాటోగ్రఫీ, స్టిల్ ఫోటోగ్రఫీ నేరుగాగాని, పోస్టల్ ద్వారాగాని ఉత్తమమైన ట్రెయినింగు యివ్వబడును. ప్రాస్పెక్టస్ 3 అణాలు.
మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్, పాండిబజార్, మద్రాసు-17.

## కోర్టు నోటీసు

మద్రాసు స్మాల్‌కాజెస్ కోర్టు
దావా నెం. 5263 ఆఫ్ 1953
వాది: ఎస్. సుబ్రహ్మణ్య శర్మ.
ప్రతివాది: కే. రామనాథం పిళ్లె, టీచర్, పంచాయతీబోర్డు స్కూలు, నందివేడు టౌంగర్, తిరుత్తని తాలూకా, చిత్తూరు జిల్లా.
రు. 35/-లు ఖర్చులతో రాబట్టుకొనుటకు తేబడిన పై దావా 28-9-53 ఉ॥ 10-45 గం. లకు మూడవ జడ్జిగారి యెదుట విచారణకు వాయిదా వేయబడినదనియు, ఆ రోజు ప్రతివాది హాజరుకానిచో అతని పరోక్షమున దావా తీర్మానింపబడుననియు, యిందు మూలమున తెలియపరచడ మైనది. కె. నాగరాజన్, వాదితరపు అడ్వకేటు, నెం. 1 లాచేంబరు హైకోర్టు, మద్రాసు.

## ఆంధ్రప్రభ ప్రకటన

కోరాపుట్ జిల్లా, నౌరంగపూరులో, మెయిన్‌రోడ్డు సందలి శ్రీ ముప్పర్తి సూర్యనారాయణగారు 18-9-53 నుండి తన బాధ్యత మీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ" "ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక"లను అమ్ముటకు ఏజంటుగా నియమింపబడెను.
మేనేజరు, "ఆంధ్రప్రభ", మద్రాసు.

## గజదొంగ అరెస్టు

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 18—సుమారు ఒక సంవత్సరంనుంచి అనేకదొంగతనాలు చేసి ఆ తాలూకా గ్రామాలలోను, చుట్టుపట్ల సుమారు రెండులక్షల విలువగలిగిన బంగారు వెండి వస్తువులు వగైరా చోరీచేసి, పోలీసులకు దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న గజదొంగ కోనాబ్రహ్మంను 15 వ తేదీని కొవ్వూరుతాలూకా ర్యాజంపూడిలో అనంతపల్లి పోలీసుసబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ డి. వెంకన్నగారు అరెస్టుచేశారు. ఇతనితోకూడా వున్న కొప్పిసెట్టి వీరన్న అనే దొంగకూడా అరెస్టుచెయ్యబడ్డాడు.

ఈ దొంగలు 14 వ తేదీ రాత్రి ఎర్నగూడెంలోని ఒకషాపు తాళం దొంగతనంచేసి, పిమ్మట తప్పించుకొని పారిపోతున్న సమయంలో పోలీసు వారు గ్రామస్థుల సహాయంతో అదుపులో తీసి, అరెస్టు గావించినట్లును. కొవ్వాబ్రహ్మంవద్ద అయిదు రేకత్తి, మొదలగు కొన్ని ఆయుధాలున్నట్లు తెలియుచున్నది.

# రాజోలు తాలూకా ప్రజాసమావేశం

## దోపిడీముఠాల నిర్మూలనకు మార్గాల అన్వేషణ

రాజోలు, సెప్టెంబర్ 18—రాజోలు తాలూకాలో జరుగుతున్న అరాచకచర్యలను అంతమొందించుటకు అనుసరించదగు అంశాల పరిశీలనకై నిన్న మధ్యాహ్నం రాజోలు వీరభాను పురమందిరంలో బహిరంగ సభ జరుపబడింది. తాలూకాలో వివిధ గ్రామాలనుండి దాదాపు ఐదువందలమంది హాజరయ్యారు. ప్రజాపార్టీ ప్రముఖులు శ్రీ అకులబులిస్వామిగారు అధ్యక్షత వహించారు.

శ్రీయుతులు అల్లూరి వెంకట్రామరాజు (ఎం. ఎల్. ఎ.), బోడపాటి నరసింహారావు (రాజోలు తాలూకా కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి) ఆర్. గౌరీపతిరావు (హోమియోపతి డాక్టర్), మున్న నారాయణరావు, కొండేపూడి విద్యన్న (ప్లీడరు), కస్తూరి నరసరాజుగార్లు మాట్లాడారు.

రాజోలు తాలూకాలో రక్షణ కలిగించు కార్యక్రమం కొనసాగించుటకు 15 గురు సభ్యులతో కమిటీ నియమించబడింది. ఇటీవల యెన్నుకొనబడిన రాజోలు తాలూకా వరద బాధితుల సహాయసంఘ సభ్యుల జాబితాకే మరొక ఐదుగుర్ని జతపరిచారు. అంతే కమిటీకి అధ్యక్షులు శ్రీ రుద్రరాజు రామలింగరాజుగారు, రాజోలు తాలూకా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ మండెల విశ్వనాధం, ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ ఆదుమిల్లి విశ్వేశ్వరరావు గార్లిద్దరూ కార్యదర్శులు.

# శ్రీ త్రివేది అభిలాష

(3 వ పేజీ తరువాయి)

ముఖ్యమంత్రిగావుంటే ఆంధ్రరాష్ట్రంలో నూతనోత్సాహం బయలుదేరగలదు. అందువల్లనే ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి శ్రీ ప్రకాశంగారు సిద్ధపడాలని నేను అసెంబ్లీలో సూచించివున్నాను.

కాని గత కొన్ని రోజులుగా వ్యవహారాలు అనవసర్యంగా జరిగినవని నేను అభిప్రాయపడుతున్నాను. ఏ విషయంలోను అతిగా కాంక్షించడం తగదు. ఏ విషయంలోనైనా కొన్ని పరిమితులను దాటి పోకూడదు. ఇండియాలో రాజకీయం అంటే ఆదినుంచి ఆఖరువరకు బేరం ఆడడం మాత్రమే గత 50 సంవత్సరాలుగా నేను రాజకీయవేత్తగా వున్నాను. ఎప్పుడూ ఈ బేరాలు వుండడం చూచాను. రాజకీయాలనేవి సమష్టిబేరంక్రింద తయారైనవి: "ఈ బేరంలో అడగవలసినదానికంటె హెచ్చుగా అడగవద్దు. అడిగినదానికిమాత్రం ఎప్పుడూ కట్టుబడివుండు" అనేది గాంధీజీ సిద్ధాంతం. అదే నా సిద్ధాంతంకూడా. అదే సరైనవిధానం. అదే మంచిబేరం కూడాను.

"ఇక్కడ శ్రీ ప్రకాశంగారు ఒక ప్రకటన చేశారు. ఎవరో కొందరు దానిని చెడగొట్టారు. ఇప్పటికైనా పార్టీలన్నీ ఏకమై శ్రీ ప్రకాశంగారు ఆంధ్ర నాయకత్వంలో తనఅర్హస్థానాన్ని పొందేటట్టు చేయగలవని నేను ఆశిస్తున్నాను.

"ఆంధ్రులఅభిప్రాయాలను మీరు గమనిస్తే ఇదికేవలం నూతనరాష్ట్రం అవతరణ మాత్రం కాక శేషించినరాష్ట్రం పరిపాలననుంచి విముక్తిగా (నవ్వు) వారు భావిస్తున్నారని గుర్తించవచ్చు. అంతేకాదు. రాజాజీ పరిపాలననుంచి విముక్తి అనికూడా వారు తలపోస్తున్నారు. (కాదు కాదు అని కొందరి కేకలు) ఇప్పుడు కాదని చెప్పగలరనే సంగతి నాకు తెలును (నవ్వు) కాని నూతనరాష్ట్రం ఏర్పడిన ధోరణిని బట్టి ఈ విషయాన్ని నొక్కి చెప్పే అధికారం నాకు వుంది. ఆ విషయం అర్థం చేసుకొననందున మీరు అదృష్టవంతులు ఇలా నేను ఆ విషయాన్ని అర్థం చేసుకొనడం నిజముగా నా దురదృష్టం. ఆ విముక్తి భావం, ఆ స్వేచ్ఛా ధోరణివున్నప్పుడు, చాలా హెచ్చుమందికి సంతృప్తి కలిగించే 'మంచి మంత్రివర్గం' 'మంచి గవర్నరు'కుసహాయంగా వుండితీరాలి. అప్పుడు ప్రభుత్వం సాఫీగా జరిగిపోతుంది చక్కని విధానాలు రూపొందగలవు. సుస్థిరమైన పునాదులు పడగలవు సుస్థిరమైన పదులపై ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తనక ఏదో ఒక విధంగా ప్రజా మంత్రివర్గం వుండి తీరాలి. నేను ఆంధ్రుడు కానందుకు విచారపడుతున్నాను. లేకపోతే ఆ విషయంలో నేను నా శక్తికొలంది కృషి చేసి వుండేవాడిని. ఇప్పుడు ఇతరులు అందుకు పూనుకోవాలి.

## శ్రీ ప్రకాశం కర్తవ్యం

"శ్రీ ప్రకాశంగారు నాకు చిరకాల మిత్రులు. నాన్-కోఆపరేషన్ రోజులలో ముందుగా ప్రాక్టీసు వదులుకున్నవాడాయన. అనేక సందర్భాలలో అనేక విషయాలపై ఆయనతో నేను తలపట్లు పట్టినప్పటికీ ఆయనను గురించి నాకు పూర్తిగా తెలుసు ఆయన సముచితమైన స్థానను నిర్వహించగలరని నేను చెప్పగలను. ఆయనను సవ్యమైన పద్ధతులలో అడిగినప్పుడు, ముఖ్యమంత్రిపదవికి ఆయనను ఒప్పించవచ్చు. పార్టీకంటె నా ఆంధ్రదేశం నాకు చాలాప్రధానమని శ్రీ ప్రకాశంగారు తన ప్రజా-సోషలిస్టు పార్టీకి చెప్పగలరు. నా విషయంలో ఇలాంటి పరిస్థితి వస్తే, నా పార్టీ నన్ను కాదంటే, నేనే పార్టీని కాదని నాయకత్వాన్ని స్వీకరించి వుందును. నేను స్వయంగా చేయలేని దేనీ నేను చెప్పడం లేదు.

"ఇది ఆంధ్రచరిత్రలో అత్యంత ప్రధాన ఘట్టం దానిని అరాజకం పాలుకానివ్వకూడదు. అప్రతిష్ఠ పాలుకానివ్వకూడదు. అన్ని అవరోధాలను అధిగమించవలసిందే అన్ని వర్గాల వ్యక్తి శ్రీ ప్రకాశంగారే-ఏదో విధంగా నాయకత్వాన్ని స్వీకరించాలి, ఒక పని చక్కగా ప్రారంభమైతే అది సవ్యంగానే సాగిపోతుంది కూడా."

# చెరకు ధర నిర్ణయం

## ఆంధ్రరాష్ట్ర చెరకు ఉత్పత్తిదారుల సూచన

ఉయ్యూరు, సెప్టెంబర్ 20—చెరకు ఉత్పత్తిదారుల పట్ల, ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న వైఖరి శ్రేయస్కరంగాలేదని చెరకుధర మణుగుకు రూపాయి 12 అణాలు నిర్ణయించాలని నేడిచ్చట జరిగిన ఆంధ్రరాష్ట్ర చెరకు ఉత్పత్తిదారుల మహాసభలో సభకు అధ్యక్షత వహించిన శ్రీ వై. వి. కృష్ణారావుగారు చెప్పారు, ఆయన తన ఉపన్యాసంలో ఇలా తెలియజేశారు:

"2 కోట్ల 0 లక్షల జనాభా వున్న మన రాష్ట్రంలో 9 పంచదార ఫ్యాక్టరీలు మాత్రమే వున్నాయి. 51-52 సీజనులో వీటిలో 5 లక్షల టన్నుల చెరకు ఆడబడింది. ఏడాదికిసుమారు 6 లక్షల టన్నుల చెరకు ఆడి 60 వేల టన్నుల పంచదార ఉత్పత్తిచేయగల శక్తివుంది. చెరకు ఉత్పత్తిదారులపట్ల, పంచదార పరిశ్రమలపట్ల ప్రభుత్వం వుచితవైఖరి ప్రదర్శించేయెడల ఈ పరిశ్రమాభివృద్ధికి ఆంధ్రరాష్ట్రంలో చక్కటి అవకాశా లున్నాయి.

"51-52 సీజనులో చెరకుధర మణుగు 1-12-0 వుండగా పంచదార మిల్లు యజమానులు కోట్ల లాభాలు గడించారు. వీరికి ఇంకా ఎక్కువ లాభాలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ఉత్పత్తిదారులమీద దాడి చేసింది. విపరీతమైన కవులురేటుతో ఎంతో పెట్టుబడి పెట్టి చెరకువేసి పెంచి తీరా ఫ్యాక్టరీలకు తోలే సమయంలో కేంద్రప్రభుత్వం చెరకుధర నూటికి 25 వంతులు కోత కోసింది. మణుగు 1-5-0 ధర నిర్ణయించింది. చెరకు ధరను ఈ విధంగా కోతకోయడానికి కారణం పంచదార ధరలు ఎక్కువగా వున్నాయనీ, వీటిని తగ్గించడానికే తామీ చర్య తీసుకున్నామనీ వాణిజ్యశాఖ మంత్రి కృష్ణమాచారిగారు పార్లమెంటులో ప్రకటించారు.

ప్రభుత్వచర్య ఫలితంగా పంచదార పరిశ్రమే దెబ్బతింటుందనీ ఆంధ్రరాష్ట్ర రైతు సంఘం, చెరకు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రభుత్వానికి గట్టిగా చెప్పటం జరిగింది. మిల్లు యజమానుల లాభాల రేటు కొద్దిగా తగ్గితే ఉత్పత్తిదారుకు మణుగుకు రు. 1-12-0 ధర యివ్వవచ్చునని, పంచదార ధరకూడ తగ్గించి కొనుగోలుదారులకు లాభం చేకూర్చ వీలవుతుందని రుజువుచేశాము. కాని, ప్రభుత్వం మాత్రం తన రైతాంగ వ్యతిరేక వైఖరిని విడనాడలేదు. తాము నిర్ణయించినది కనీసధర మాత్రమేనని, ఉత్పత్తిదారులు ఆందోళనచేసి మిల్లువారినుండి అదనపురేటును రాబట్టుకోవచ్చునని చెప్పి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మంత్రివర్యులు తమ బాధ్యతను తప్పించుకొన్నారు.

"ప్రభుత్వ విధానం ఫలితంగా ఏమి జరిగింది? పంచదార ధర 1952 సెప్టెంబరు నాటికన్నా ఏమీ తగ్గకపోగా ఇటీవల మణుగుకు 3, 4 రూపాయలు హెచ్చింది. 1951-52 సీజనులో ఇండియామొత్తంలో 155 లక్షలటన్నుల చెరకు ఆడటం జరిగింది. 14.83 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. కాని, 1952-53 సీజనులో ఆడిన మొత్తం 132 లక్షల టన్నుల చెరకు మాత్రమే. ఉత్పత్తి అయిన పంచదార 13.16 లక్షలు టన్నులు అంటే 1951-52 సీజనుతో పోల్చి చూస్తే 52-53 సీజనులో ఫ్యాక్టరీలకు వచ్చిన చెరకు నూటికి 16 వంతులు ఉత్పత్తిఅయినా పంచదార నూటికి 12 వంతులు తగ్గిపోయింది చెరకువేసే మేరకూడ యు. పి., బీహారులలోనూ, మన ఆంధ్రలో కూడ తగ్గిపోయింది ఉదాహరణకు-వుయ్యూరులో 52-53 సీజనులో సుమారు 8 వేల యకరాలలో చెరకువేస్తే ఈ సీజనులో సుమారు 4 వేలు మాత్రమే చెరకువేయటం జరిగింది.

"చెరకుధర తగ్గింపు ఫలితంగా 1952-53 సీజన్‌లో ఫ్యాక్టరీలకు తోలిన 132 లక్షల టన్నుల చెరకుపైన టన్ను రు. 12 చొప్పున 16 కోట్ల రూపాయలు ఉత్పత్తిదార్లు నష్టపోయారు. మిల్లువాళ్ళ లాభాలుమాత్రం హద్దూ పద్దూ లేకుండా పెరిగి పోయాయి. గుత్త పెట్టుబడిదార్ల పత్రిక ఈస్టరన్ ఎకానమిస్టు సెప్టెంబరు 4 వ సంచికలో పంచదార మిల్లులవారికి 52-53 సీజనులో లాభాలు విపరీతంగావచ్చాయని వ్రాసింది. 1951-52 సీజనులో 1.67 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి తగ్గినా, లాభాలు మాత్రం 51-52 సీజను కంటె హెచ్చుగా వచ్చాయనీ, ఉత్పత్తిదారుని నష్టపర్చి ఈ విధంగా మిల్లువాళ్ళకు అమితలాభాలు చేకూర్చిపెట్టడం తగదనీ ప్రభుత్వానికి సలహా యిచ్చింది. 52-53 సీజనులో మిల్లువాళ్ళకు మొత్తం 32 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని రాష్ట్ర రైతు సంఘాధ్యక్షులు శ్రీ కడియాల గోపాలరావుగారు పార్లమెంటులో ప్రకటించారు. ప్రభుత్వం తన విధానాన్ని విడనాడకపోతే పంచదార పరిశ్రమే దెబ్బతినబోతుంది.

"గత ఏడాది అనుభవం ద్వారా 1953-54 సీజనుకు చెరకు ధర మణుగుకు రు 1-12-0 నిర్ణయించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను మనం కోరాము. మన కోర్కె న్యాయమైనదని పార్లమెంటులో వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన రైతు శ్రేయోభిలాషులు ప్రకటించారు. ఇటీవల పార్లమెంటులో కిద్వాయ్ చెరకుధరల విషయమై చేసిన ప్రకటనలు గమనిస్తున్న ప్రతివారికి ప్రభుత్వ వాదనలు సహేతుకమైనవి గావని స్పష్టమయింది.

"చెరకుధర తగ్గించినందువల్ల ఉత్పత్తిదారులు నష్టపడలేదని సెలవిచ్చారు. చెరకుధర తగ్గింపువల్ల పంచదార కొనుగోలుదారులు లాభపడలేదనీ, అయినా తాము నిర్ణయించినది కనిష్టధర మాత్రమేనని, అంతకన్నా ఉత్పత్తిదారులు అధికంగా రాబట్టుకోడానికి ఎట్టి అభ్యంతరమూ లేదని చెప్పారు. చెరకు ధరలు పెంచే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేనేలేదనీ చెరకు ధరలు పెంచితే ఆహారపంటలు పండించటం తగ్గిపోతుందనీ, అది తనకు ఇష్టంలేదనీ అన్నారు. పంచదార దిగుబడినిబట్టి చెరకుకు న్యాయమైన ధర నిర్ణయించడానికి తాము చూస్తున్నామని, అట్టి సూత్రాన్ని తయారుచేసి ఇవ్వవలసిందిగా కృష్ణజిల్లాను కోరానని, మిల్లువారు మోసంచేసే సూత్రాన్ని అమలుపరచి ఉత్పత్తిదారులను మిల్లువారి దయాదాక్షిణ్యాలకు వదలడం తన ఉద్దేశ్యం కాదని కిద్వాయ్‌గారు చెప్పారు.

## పంచదార దిగుమతులు

"చెరకు ధర తగ్గించడం ద్వారా పంచదార ధరను తగ్గిస్తామని, కొనుగోలుదారులను ఉద్ధరిస్తామని గత సీజనులో ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఉత్పత్తిదారులను నష్టపర్చడం మినహా పంచదార కొనుగోలుదారులకు వచ్చినమేలుఏమీ లేదని తేలిపోయింది విదేశాల నుండివపుకగా పంచదార దిగుమతి చేసుకొని, పంచదార ధరలు తగ్గించేందుకు చూస్తామని ప్రభుత్వం చెబుతోంది.

"గత ఏడాది మనకు కావలసిన దానికంటె పంచదార ఉత్పత్తి హెచ్చినదనీ, అందువల్ల స్టాకు విడుదల కావడం లేదనీ, మన పంచదారను విదేశాలకు ఎగుమతి చేయాలనీ ప్రభుత్వం చెప్పింది. విదేశ మార్కెటులో తక్కువ ధరలకు పంచదారను అమ్మేందుకుగాను వ్యాపారస్థులకు ప్రభుత్వం 2 కోట్లు సబ్సిడీ యిచ్చింది. తీరా ఈ ఏడు జూన్ నెల వచ్చేనాటికి దేశంలో పంచదార ధరలు విపరీతంగా పెరిగేవ్వటికి ప్రభుత్వం కొత్త వాదనలు ప్రారంభించింది. అంచనాలకంటే దేశంలో పంచదార అవసరాలు బాగా పెరిగాయనీ, అందువల్ల ధరలు పెరిగిపోతున్నాయని, విదేశాలనుంచి పంచదారను దిగుమతి చేసుకొనివపుకగా పంచదార అందిస్తాననీ అంటోంది ప్రస్తుతం. లక్ష టన్నులు దిగుమతి చేసుకోడానికి ఏర్పాట్లు జరిగాయి, విదేశాల పంచదార దిగుమతులపై హండ్రెడు వైటుకు 14-14-0 వుండేసుంకాన్ని రు 7/-లకు తగ్గించివేసింది.

"మన దేశంలో ఉత్పత్తి అయ్యే పంచదారపై విపరీతమైన ఎక్సైజ్ వసూలుచేస్తూ, విదేశ దిగుమతులపై సుంకాలు తగ్గించడం, దిగుమతులను ప్రోత్సహించడం. పంచదార పరిశ్రమకు, దేశ క్షేమానికి ఏ మాత్రం లాభకరంగాదు. ఫ్యాక్టరీ కార్మికులకు కూడ నష్టదాయకమే, కొనుగోలుదారులకు వచ్చే లాభంలేదు. ఉత్పత్తిదారులను నష్టపర్చి మిల్లువారికి అధిక లాభాలు చేకూర్చే విధానాన్ని విడనాడితే, మన ప్రజానీకానికి కావలసినంత పంచదారను మన దేశంలోనే తయారు చేసుకోవచ్చును.

"1953-54 సీజనుకు చెరకుకు మణుగు 1-12-0 ధర నిర్ణయించాలి. మణుగు 1-0-0 చొప్పునిక్కొత్తగా విధించిన ఎక్సైజ్ సుంకం తగ్గిస్తేపంచదార ధర మణుగుకు27-0-0అమ్మే తుండగా చెరకునకు మణుగు 1-8-0 ధర ఇవ్వడం చాల న్యాయంగా వుంటుందని "ఈస్టరన్ ఎకానమిస్టు" సెప్టెంబరు 4 వ సంచికలో వ్రాసింది. బీహారు, యు పి రాష్ట్రప్రభుత్వాలుకూడా మణుగుకు 1-8-0 ధర నిర్ణయించాలని సిఫార్సు చేశాయి. మన రాష్ట్రంలో చెరకుపై సెస్సులు ఏమీలేవు. పై విషయాలన్నింటినిబట్టి మణుగుకు 1-12-0 ధర నిర్ణయించడం ఎంతో న్యాయంగా ఉంటుందనుటలో ఎట్టి సందేహం లేదు. పై ధరకోసం మనం నిరంతరాందోళన చేయాలి ఇంతేగాకుండా పంచదార ధర దిగుబడిని బట్టి అదనపు లాభం రైతుకు ముట్టజెప్పేందుకు ప్రభుత్వం చూడాలి.

## 'సిస్మా' సూత్రం

"గత సీజనులో మనం చేసిన ఆందోళన ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించిన కనీసధర మణుగు 1కి 1-5-0 పైన రైతుకు అదనంగా కొంతధరముట్టచెప్పడానికి దక్షిణ ఇండియా సుగర్ మిల్సుసంఘంవారు,ప్రభుత్వం"సిస్మా" సూత్రానికి అంగీకరించటం జరిగింది. ఇది మనం సాధించిన విజయం. దీనిప్రకారం ఫ్యాక్టరీవద్ద పంచదార ధర టన్ను 940 రూపాయలున్నప్పుడు, ఎక్సైజ్ సుంకం మినహాయించగా వచ్చేవెలను టన్ను పంచదార ఉత్పత్తి చేయడానికి పట్టిన చెరకు టన్నుల సంఖ్యచే భాగించగా వచ్చిన దానిలో నూటికి 70 వంతులు రైతుకు చెల్లించవలసిన టన్ను చెరకుధర అవుతుంది.

"ఈ సూత్రం ప్రకారం ఒక్కొక్క ఫ్యాక్టరీ ఏరియాలో టన్నుకు అదనంగా రైతుకు యివ్వవలసిన ధరను ప్రభుత్వం నిర్ణయించి ప్రకటిస్తుంది. అక్టోబరు ఆఖరుకుతేలిన లెక్కలను బట్టి నవంబరులో ఈ ధరలను ప్రకటిస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్ మనకు తెలియజేశారు. ఈ ప్రకటన త్వరగాను, సక్రమంగాను జరిగేటట్లు అన్ని ఫ్యాక్టరీ ఏరియాలలో ఈ అదనపు ధర రైతులకు అందేటట్లు మనం చూడవలసి వుంది.

"ఆంధ్రరాష్ట్రావతరణ అక్టోబరు 1 న జరుగనున్నది, మన రాష్ట్రానికి వేరుగా చెరకు సలహా సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, దానిలో మన సంఘానికి తగు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరాలి. అలాగే కేంద్ర సలహా సంఘంలో కూడ మన ప్రతినిధిని తీసుకోవాలని కోరాలి.

"రాష్ట్రంలో వున్న చెరకు ఉత్పత్తిదారులంతా సంఘాలలో చేరాలి. మన సంఘాన్ని బలపరచుకొన్నప్పుడు ఈనాడు మనం సాధించిన విజయంకంటె ఇంకా పెద్ద విజయాలను సాధించగలుగుతాము. ఆర్థిక ఇబ్బందులవల్ల సంఘ కార్యకలాపాలు సరిగా సాగించడానికి వీలుగాకుండా వుంది సోదరులంతా ఉదారంగా విరాళాలిచ్చి ఆర్థిక ఇబ్బందిని తీర్చుతారని ఆశిస్తాను. వచ్చే సీజనులో మణుగు 1కి రు 1-12-0 ధర రాబట్టుకోడానికి, గత సీజనులో 'సిస్మా' సూత్రం ప్రకారం రావలసిన అదనపు ధరను రాబట్టుకోడానికి మనం ఆందోళన సాగించవలసింది."

పశ్చిమ గినీకి సంబంధించిన ఏ విషయంలోనైనా ఒక దేశం హాలెండ్‌తో ఒడంబడిక చేసుకొనగల పక్షంలో అది ఇండోనేసియాతో గల స్నేహపూర్వక సంబంధాలను అతిక్రమించినట్లే ఇండోనేసియా పరిగణించగలదని ఇండోనేసియా విదేశాంగ శాఖ ప్రకటించింది.

# కృష్ణపై రోడ్డు-రెగ్యులేటర్

## నిర్మాణానికి ఆందోళన చెయ్యాలని సూచన

విజయవాడ, సెప్టెంబర్ 18—కృష్ణాజిల్లా రైతుసంఘ ప్రధానకార్యదర్శి శ్రీ వెల్లంకి విశ్వేశ్వరరావుగారు ఇలా వ్రాస్తున్నారు:

"కృష్ణాడెల్టాలోని 11½ లక్షల యకరాల సాగుభూమి విజయవాడవద్ద వున్న కృష్ణ ఆనకట్టపై ఆధారపడివున్నది. క్రిందటి సంవత్సరం ఆనకట్టకు పెద్దగండి పడటంవల్ల మొత్తం ఆనకట్టకే ప్రమాదం కలిగే స్థితి ఏర్పడటం జరిగింది. ఈ ఆనకట్టను రక్షించాలంటే వెంటనే రెగ్యులేటర్ నిర్మించవలసి వుంటుందని ప్రభుత్వంచే నియమించబడిన వెంకటకృష్ణయ్యారు కమిటీ సూచించివున్నది.

"డెల్టా విస్తీర్ణం చాల పెరిగింది. ఆనకట్టపై వున్న తలుపులు 6 అడుగుల యెత్తు మాత్రమే వున్నవి. కనీసం 7 1/2 అడుగులన్నా నీరు నిల్వచేయకపోతే డెల్టాలోని చివరప్రాంతాలకు నీరుఅందదు. ఏమిప్రమాదం వస్తుందోనన్న భయంతో 6 అడుగులు మాత్రమే నీటిమట్టం వుండడంవల్ల ఈ సంవత్సరం కొన్నిప్రాంతాలలో నాట్లు సకాలంలో వేయబడలేదు. రెగ్యులేటర్ నిర్మించకుండా డెల్టాకు సక్రమంగా నీరు సప్లయిచేయటం అసంభవమని అధికారులే అంగీకరిస్తున్నారు.

"విజయవాడ ఆంధ్రలో వ్యాపారదృష్ట్యా చాల ముఖ్యమైన పట్టణం. ఇక్కడ కృష్ణపై వంతెనలేకపోవడం అనేక యిబ్బందులకు కారణమవుతోంది. విజయవాడ నుండి ప్రతిరోజూ వందలలారీలు నెల్లూరు, మద్రాసు ప్రాంతాలకు వేలరూపాయల విలువగల వస్తువులను రవాణా చేస్తుంటాయి. కృష్ణపై రోడ్ బ్రిడ్జి లేకపోవడంచేత సంవత్సరంలో తొమ్మిది మాసాలు యిట్టి వ్యాపారానికి అవరోధం కలగడంవల్ల లారీ యజమానులకు, వ్యాపారులకు విపరీతమైన కష్టనష్టాలు కలుగుతున్నాయి. రోడ్ బ్రిడ్జి నిర్మాణానికై రైతు సంఘం తదితర సంఘాలు చాలకాలంనుంచి ఆందోళన చేస్తూనే వున్నవి

"కృష్ణయ్యారు రిపోర్టులో ఆనకట్ట రక్షణకై తీసుకునే చర్యలలో రోడ్ బ్రిడ్జి, రెగ్యులేటరు కలిపి నిర్మించాలని సూచించబడింది. దీనికి 2 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అగును. నాలుగు సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేయవచ్చును. ప్రస్తుత మున్న 11½ లక్షల ఆయకట్టును నీటి గ్యారంటీతో పాటు డెల్టాలో మరొక లక్ష యకరాలు అదనపు సాగుకు అవకాశం కలగడం, రవాణావ్యాపార సౌకర్యాలు జరుగుతవి ఆంధ్ర భవిష్యత్తుకు రోడ్ రెగ్యులేటర్ నిర్మాణం చాల అవసరం.

"వెంటనే దీని నిర్మాణానికి పూనుకోకపోగా శ్రీమాన్ రాజగోపాలాచార్యులవారు ఈ స్కీముకు అయ్యే ఖర్చునంతా పూర్తిగా ఆంధ్రుల నెత్తిన రుద్దాలనే దురుద్దేశంతో ఆంధ్రరాష్ట్ర నిర్మాణం జరుగనున్నదనే సాకు చూపెట్టి ఈ స్కీముకు మూలకు నెట్టివేశారు. ఈ వారంలో ఆంధ్ర పార్లమెంటు సభ్యుల రాయబారవర్గానికి సమాధానం చెబుతూ, కేంద్ర మంత్రి అలగేశన్ రోడ్ రెగ్యులేటర్‌కుపూర్తి వివరాలతో త్వరగా మద్రాసు ప్రభుత్వం తమకు పంపలేదని చెప్పారు. తమ వాటాకు అయ్యే ఖర్చును భరించడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా వున్నదని కూడా చెప్పారు.

"రోడ్ రెగ్యులేటర్ విషయంలో మద్రాసు ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా జాప్యం చేయడం, కేంద్ర ప్రభుత్వంకూడా దానికి వంత పాడటం ఆంధ్ర ప్రజలు సహించరు. ఆంధ్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొనివచ్చి, రోడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి వెంటనే పూనుకొనేటట్లు మనం ఆందోళన చెయ్యవలసివుంది. అందుకుగాను రోడ్‌రెగ్యులేటర్ మహాసభను జరుపుటకు నిర్ణయించాం. త్వరలోనే ఆహ్వాన సంఘం ఏర్పడనున్నది డెల్టాలోని రైతాంగం, రైతుసంఘ యూనిట్లు ఈ విషయంలో గట్టిగా కృషిచేసి మహాసభను విజయవంతం చేయవలసి వుంటుంది. విరివిగా విరాళాలు వసూలు చేసి జిల్లారైతు సంఘానికి పంపించవలసినదిగా రైతుసంఘ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను."

## నాట్య, చిత్రకళలలో శిక్షణ తరగతులు

తపోవనం, సెప్టెంబర్ 18—చిత్తూరుజిల్లా కళాపరిషత్తు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ శ్రీ వి. రాజగోపాల్ నాయుడుగారు చిత్తూరునుంచి ఇలా వ్రాస్తున్నారు:—

రచన, నాట్య, చిత్ర కళలలో విద్యార్థులకు శిక్షణ యివ్వడానికి చిత్తూరు జిల్లా కళాపరిషత్తు నిర్ణయించింది. అక్టోబర్ 14 వ తేదీ నుంచి 18 వ తేదీవరకు చిత్తూరులో శిక్షణ తరగతులు నడపడానికి నిశ్చయించింది.

"రచన, కళకు సంబంధించి, పద్యరచన, పాటల రచన, నాటకరచన కవిత్వచరిత్ర, కవిత్వంలోని నూతన పోకడలు వీనిని గూర్చి శిక్షణ ఇవ్వబడుతుంది. నాట్యకళలో—వేషధారణ, రంగస్థల నిర్వహణ, అభినయం, సంగీతం, వీనిలో శిక్షణ గరపబడుతుంది. చిత్రకళలో-రేఖా చిత్రాలు, నీటిరంగు చిత్రాలు, తైలచిత్రాలు-వీనిని వేయడంలో శిక్షణ యివ్వబడుతుంది.

"శిక్షణ నివ్వడానికి ప్రతిభావంతులైన కళావేత్తలాహ్వానింపబడినారు. గీనితో పాటు సాయంసమయాలలో కళలపై ప్రఖ్యాత కళావిదుల చేత ఉపన్యాసా లిప్పించబడుతవి.

"విద్యార్థులకు ప్రవేశ రుసుములేదు. నివాసవసతులు ఉచితంగా ఏర్పాటు చేయబడుతవి. భోజనవసతులు మాత్రం విద్యార్థులు కలిగించుకోవాలి. శిక్షణ పొందగోరువారు అక్టోబర్ 5 వ తేదీలోగా మాకుతెలియజేయాలి. విద్యార్థులకు కళలలో కనీసం ప్రవేశమైనా వుండాలి."

600 మంది రాయల్ ఇంజనీయరింగు దళం జట్టు త్వరలో కెన్యా వెళ్ళగలదని లండన్‌లో ప్రకటించబడింది.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 20—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళంతో సహా మొత్తం 2,76,236-14-2 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

| | |
|---|---|
| వీరులపాడు బోర్డుహైస్కూలు హెడ్మాష్టరు, ఉపాధ్యాయులు, విద్యార్థులు - వీరులపాడు గ్రామం నుంచి వసూలుచేసి పంపిన మొత్తం | 408-6-6 |

ఇందులో హైస్కూలులోని విద్యార్థులు 6 వ ఫారం 21-2-6, 5 వ ఫారం 7-6-0, 4 వ ఫారం (ఎ) 9-0-6, 4 వ ఫారం (బి) 16-0-9, 3 వ ఫారం (ఎ) 8-5-0, 3 వ ఫారం (బి) 13-3-0, 2 వ ఫారం (ఎ) 6-12-6, 2 వ ఫారం (బి) 12-10-0, 2 వ ఫారం (సి) 7-6-9, 1 వ ఫారం 5-0-0, హెడ్మాష్టరు 5-0-0, ఉపాధ్యాయులు 35-0-0, శ్రీ అడుసుమిల్లి సూర్యనారాయణ 25-0-0, శ్రీ పాటిబండ్ల బ్రహ్మయ్య 10-0-0, శ్రీ వట్టికొండ లక్ష్మయ్య 10-0-0, శ్రీ వాసిరెడ్డి. జి. హనుమయ్య 10-0-0, శ్రీ బుగ్గినేని భోగయ్య 5-0-0, శ్రీ బుగ్గినేని వెంకటేశ్వరరావు 10-0-0, శ్రీ సీతంరాజు కృష్ణమూర్తి 5-0-0, శ్రీ పాటిబండ్ల నరసయ్య 15-0-0, శ్రీ అల్లూరు వెంకట సుబ్బయ్య 10-0-0, శ్రీవాసిరెడ్డి సంగయ్య 5-0-0 శ్రీ వాసిరెడ్డి హనుమయ్య 5-0-0, శ్రీ పి. వి. సుబ్బయ్య 5-0-0, శ్రీ వాసిరెడ్డి కృష్ణయ్య 5-0-0, శ్రీ వాసిరెడ్డి వీరభద్రయ్య 5-0-0, శ్రీమతి బాగర్లమూడి హనుమాయమ్మ 5-0-0, శ్రీ జి. రాధాకృష్ణ 5-0-0, శ్రీ వాసిరెడ్డి వెంకటరావు 5-0-0, శ్రీ బావ హనుమయ్య 5-0-0, శ్రీ వాసిరెడ్డి పురుషోత్తమరావు 5-0-0, పోలీసు సబిన్‌స్పెక్టరు 5-0-0, శ్రీ మతి సూర్యదేవర సుబ్బమ్మ 5-0-0 శ్రీ బావ మల్లిఖార్జున ప్రసాదు 8-0-0, శ్రీ గుర్రాల నారాయణరెడ్డి (కొణతాలపల్లి) 5-0-0, గ్రామస్థుల దగ్గర చిల్లరవసూళ్లు రు 88-7-6 చేరి వున్నవి.

| | |
|---|---|
| తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకి లిమిటెడ్. తిరుపతి | 250-0-0 |
| వెంకటాపురంలో పనిచేస్తున్న తుంగభద్ర ప్రాజెక్టు ఇంజనీరింగు సిబ్బంది (రెండవదఫా) | 236-0-0 |
| బాపట్లబోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు | 228-8-0 |

ఇందులో ఉపాధ్యాయులకు చెందిన శ్రీ ఎస్. రాధాకృష్ణయ్య 10-0-0, శ్రీ ఎస్. సుబ్బారావు 10-0-0, శ్రీ జి. వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ జి. ఎస్. సోమయాజులు 5-0-0, శ్రీ జి రామకోటేశ్వరరావు 5-0-0, శ్రీ కె. పరశురాం 5-0-0, శ్రీ ఏ వీరరాఘవయ్య 5-0-0 శ్రీ ఏ. వెంకటప్పయ్య 5-0-0, శ్రీ బి. ఆదినారాయణ 5-0-0 అయిదు రూపాయల లోపున వసూళ్ళు 42-8-0, విద్యార్థులలో 6వ ఫారం(ఎ)శ్రీ కె. భానుప్రసాద్ 5-0-0 అయిదురూపాయలలోపు వసూళ్లు 15-0-0, 6 వ ఫారం (బి) మిస్టర్ మహమ్మద్ గౌస్ మొహిద్దీన్ 5-0-0, అయిదు రూపాయలలోపు వసూళ్లు 10-10-0, 5 వ ఫారం (ఎ) సెక్షను 6-8-0, (బి) సెక్షను 8-8-0, (సి) సెక్షను 5-3-6, (డి) సెక్షను 10-1-0 4 వ ఫారం (ఎ) సెక్షను 5-15-6, (బి) సెక్షను 8-3-6, 3 వ ఫారం (సి) సెక్షను 10-0-3, 2 వ ఫారం (ఎ) సెక్షను 7-12-0, (బి) సెక్షను 12-8-6, అందరి విద్యార్థుల నుంచి అయిదు రూపాయిలలోపు వసూళ్లు 20-8-9 చేరి వున్నవి.

| | |
|---|---|
| ఆంధ్రా యునైటెడ్ యూత్స్ అసోసియేషన్, విశాఖపట్నం | 200-6-0 |
| విజయవాడ టి. వి.ఎస్. సి. మునిసిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు | 186-3-6 |
| భట్టిప్రోలు కూరగాయల మార్కెట్ సంఘం | 184-7-9 |
| గొల్లపల్లి ఏ. ఆర్. జె బోర్డు హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు | 164-0-0 |
| నిడదవోలు బోర్డు హైస్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు | 152-0-0 |
| శ్రీ కె. రామయ్య, శ్రీ కె రామకృష్ణమూర్తి కంపెనీ (ట్రేడింగ్ కార్పొరేషన్), గుంటూరు | 135-0-0 |
| తొలసముద్రం గ్రామస్థులు, కళింగపట్నం, శ్రీకాకుళంజిల్లా | 112-0-0 |
| భట్టిప్రోలు మహిళల దగ్గర శ్రీమతి కస్తూరి పద్మావతీదేవి వసూలు చేసినవి | 100-0-0 |
| గ్రామసంఘం నిల్లూరు, పాలకొల్లు | 84-9-0 |
| యువజన సంఘం, నాగిపురం పోస్టు | 77-7-0 |
| అనకాపల్లి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి కార్యాలయం హెడ్ క్లార్కు శ్రీ వి. జె. రామారావుద్వారా పంపబడినవి | 76-12-0 |
| చిత్తూరు, గవర్నమెంటు ట్రైనింగు స్కూలు, మొదటిదఫా | 58-6-0 |
| శ్రీ రంగయ్యచెట్టి అండ్ బ్రదర్స్, చీరవర్తకులు, కాళహస్తి | 50-0-0 |
| బాపట్ల వ్యవసాయ డిమాన్‌స్ట్రేటరు | 50-0-0 |
| శ్రీ వి. సుబ్రహ్మణ్యం, కార్యదర్శి, బి. హెచ్. స్కూలు ఉపాధ్యాయుల సంఘం, రాజంపేట | 54-0-0 |
| మద్రాసు, ప్రెసిడెన్సీ కాలేజీ 4 వ సంవత్సరం బి. ఎస్‌సి. ఫిజిక్సు విద్యార్థులు | 62-5-6 |
| శ్రీ రామకృష్ణా గరల్సుస్కూలు విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, 87 ఆచారప్పన్ వీధి, జి. టి., మద్రాసు | 70-0-0 |
| శ్రీమతి పాటిబండ్ల స్వరాజ్యలక్ష్మి వసూళ్లు, చేబ్రోలు | 50-3-0 |
| తుంగభద్రాప్రాజెక్టు, బళ్లారి, 3 వ నంబరు స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కార్యాలయోద్యోగులు | 47-2-0 |
| వాల్తేరు, సహకార సంఘాల డిప్యూటీ రెజిస్ట్రారు ఆఫీసు సిబ్బంది | 48-2-0 |
| అనంతపూర్, సహకార సంఘాల డిప్యూటీ రెజిస్ట్రారు ఆఫీసు ఉద్యోగులు | 32-8-0 |

ఇందులో:—శ్రీ శివకుమారన్ 20-0-0 చేరి వున్నవి.

| | |
|---|---|
| శ్రీ కె. రామచంద్రరావు, గుంటూరు | 25-0-0 |
| శ్రీ పోలేపల్లి వెంగన్న శ్రేష్ఠి, వల్లూరు పోస్టు | 20-0-0 |
| బట్టిప్రోలు హిందూ హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు | 20-6-6 |
| శ్రీ గోపిగుంట్ల చినసాగరత్నం, కమిషన్ ఏజెంట్లు, గుంటూరు | 25-0-0 |
| డాక్టర్ ఏ. లక్ష్మయ్య, నారాయణపేట | 25-0-0 |
| శ్రీ బి. ప్రకాశరావు, నారాయణపేట, గుంటూరు | 30-0-0 |
| చంద్రగిరి బోర్డు హైస్కూలు సోషల్ సర్వీస్‌లీగ్ కార్యదర్శి | 30-0-0 |
| వైసంపల్లి బోర్డు హైస్కూలు విద్యార్థి నాయకుడు | 22-5-0 |
| శ్రీ బి. వెంకటరాజు, తాపేశ్వరం, తూర్పు గోదావరి | 15-0-0 |
| డాక్టర్ కె. శివయ్య, రైల్వే ఆసుపత్రి, ఖాజీపేట | 10-0-0 |
| శ్రీ కె. వేణుగోపాలరెడ్డి, బద్దగిరి పోస్టు | 10-0-0 |
| బోర్డుహైస్కూలు, సివికాయగుల్ల, కర్నూలుజిల్లా | 10-0-0 |
| శ్రీ జలం విశ్వనాధం, మానికొండ | 10-0-0 |
| శ్రీ ఎస్. వి దీక్షితులు, కూచిపూడి, తెనాలి | 15-0-0 |
| శ్రీ కె. కేశవనాయుడు, సెంట్ ఆంథోనీ ఆర్ఫనేజీస్కూలు, ఆదోని | 7-0-0 |
| శ్రీ జి. బి. ఈశ్వరయ్య, గోపవరం, మహాదేవపురం, నంద్యాల | 6-12-0 |
| శ్రీ మల్లవరపు సూర్యనారాయణమూర్తి, కాకినాడ | 5-0-0 |
| శ్రీ ఎస్. గురుమూర్తి | 7-0-0 |
| అయిదురూపాయలకు తక్కువ వసూళ్లు | 3-0-0 |
| నిన్నటి మొత్తం | 2,72,842-0-5 |
| నేటి మొత్తం | 2,76,236-14-2 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## మనవి

ఎంత జాగ్రత్తగా జాబితాలు వ్రాస్తున్నప్పటికీ దాతల పేర్లలో, చిరునామా వివరాలలో అక్కడక్కడ కొన్ని తప్పులు అనివార్యంగా దొర్లుతున్నవి. ఇందుకు మన్నించవలసిందని దాతలకు వేడికోలు—ఎడిటర్.

15 వ తేదీ జాబితాలో శ్రీ జి. సూర్యనారాయణ 6 వ ఫారం విద్యార్థుల తరపున అన్న పద్దును, 5 వ ఫారం బి, సెక్షను విద్యార్థులనుండి సుంకర సూర్యనారాయణ బి. ఎ. బి. యి. డి గారు సేకరించిన సొమ్ము రూ. 10- మేరూరుగా చదువుకోవలెను.

15 వ తేదీ జాబితాలో ప్రచురించిన యువజన సంఘము చెరుకూరు బాపట్ల తాలూకా అన్న పద్దులో వివరములు:

శ్రీయుతులు అతసా ఆంజిరెడ్డి 20-0-0, మున్నంగి చలమారెడ్డి 20-0-0, కర్నం రామిరెడ్డి20-0-0, పాలుపర్తి రామస్వామిరెడ్డి20-0-0, లంకా చిన్నమ్మ 20-0-0, లంకా వీరారెడ్డి 20-0-0, పాలుపర్తి ఆదిరెడ్డి 10-0-0, అతసా వీరాస్వామి 10-0-0, గోగిరెడ్డి నరసింహారెడ్డి 10-0-0, అతసా గోవిందరెడ్డి 5-0-0, కర్నం వెంకారెడ్డి 25-0-0, కర్నం బుచ్చిరెడ్డి 20-0-0, కామేశ్ నెరుసు సుబ్బారావు 20-0-0, అడుసుమిల్లి ఎక్సైజు ఇన్‌స్పెక్టరుగారు రు. 5-0-0 లు, పసుమూరు రాధాకృష్ణమూర్తి నాయుడుగారు రు. 10-0-0 లు. 69-8-0 చిల్లర వసూళ్ళుగా చదువుకోవలెను.

10 వ తేదీన జాబితాలో బాపట్ల గోదావరి వరదబాధితుల సహాయసంఘం వసూళ్ళలో శ్రీ శింగరాజు నాగభూషణంగారి విరాళం రు. 25-0-0 లు డాక్టర్ కోకా వేణుగోపాలరావుగారి విరాళం రు. 20-0-0 లు, (యిందులో మొదటిది రు. 28-0-0 లు, గాను, రెండవది రు. 5-0-0 లుగా పొరపాటున ప్రచురణ జరిగినది. యిందులో రావుసాహెబ్ వి. రంగనాయకులు అన్న పద్దును రావుసాహెబ్ ఎ. రంగనాయకులుగా చదువుకోవలెను.

15 వ తేదీ జాబితాలో శ్రీ టి. నరశింహప్ప గుంటకల్ 112 రూపాయలు అన్న పద్దును గుంటకల్ కొట్టాల గ్రామస్థులు శ్రీ టి. నరశింహప్పగారిద్వారా అని చదువుకోవలెను.

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడంవల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయకపోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాకో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.]

## వస్తురూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్న వారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేయవలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు. చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడ నుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయప్రయాసలతో కూడిన పని. ఇట్టి దాతలందరికి మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామీ నిత్యాబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

# క్రీడాలోకం

## పాకిస్తాన్ ప్రధానిచే క్రికెట్ ఆట

కరాచీ, సెప్టెంబర్ 17—పాకిస్తాన్ ప్రధాని పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుడు ఈ యిద్దరు రెండుజట్లుల నాయకులుగా, పాకిస్తాన్ పార్లమెంటు సభ్యులు ఈనెల 27 వ తేదీని కరాచీలో క్రికెట్ ఆడడానికి నిశ్చయించారు.

ఈ ఆటద్వారా వచ్చేరబ్బు కరణార్థులు పునరావాస కార్యక్రమం కోసం వినియోగించబడగలదట.

పాక్ ప్రధాని జట్టుకు ప్రధానే కాప్టెన్‌గా వుంటారట. అధ్యక్షుని జట్టును మిస్టర్ మహమ్మద్ జాఫర్ నడుపుతారు. ఈ ఆటకు ప్రాక్టీసు ప్రారంభించవలసిందిగా అధ్యక్షుడు సభ్యులను కోరాడట.

## బ్రిటన్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు

లండన్, సెప్టెంబర్ 20—బ్రిటన్‌లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పర్యటన నిన్నటితో సమాప్తం అయింది. ఈ పర్యటన గత ఏప్రెల్‌లో ప్రారంభమయినట్టిది.

ఆస్ట్రేలియా జట్టు స్కాట్లండు జట్టుతో ఆడిన తుది ఆట నిన్న వర్షం మూలంగా రద్దు చేయబడి, డ్రాగా పరిగణించబడింది.

ఈ పర్యటనలో ఆస్ట్రేలియా ఒకే ఒక ఆటలో ఓడిపోయి, "ఆషెస్"ను పోగొట్టుకొన్నది

## కెయిరోకు ఈతగాండ్ర జట్టు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18—ఈ నెల 22, 29 వ తేదీల మధ్య కెయిరోలో జరిగే అంతర్జాతీయ ఈత, వాటర్ పోలో ఛాంపియన్‌షిప్పులో పాల్గొనే నిమిత్తం ఇండియా సర్వీసెస్ జట్టునేటిఉదయం విమానంలో బైలుదేరి వెళ్ళారు. ఈ ఆటలలో వివిధ దేశాల సర్వీసెస్ జట్టులకు మాత్రమే ప్రవేశం కలదు.

ఈ యాటలలో తనపోటీ జట్టును బహూకరించడానికిగాను ఇండియాజట్టు వెండి పీఠకప్పై ప్రతిష్ఠింపబడ్డ అశోక సింహాలగల ఒక నమూనాను తీసుకు వెళ్లింది.

# కొరియాకు భారత సైనికులు

## ఇప్పుడు విమానాలలో చేరవేస్తారు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—కొరియాలో కోరబడిన భారత సైనిక దళాలను సత్వరం అక్కడికి చేర్చడానికిగాను మిత్రరాజ్యసమితికి చెందిన విమానాలు ఇండియాకు రాగలవని తెలుస్తున్నది.

కలకత్తానుంచి హాంగ్‌కాంగుకు, అక్కడినుంచి కొరియాకు 800 గు. ది. భారత సైనికులను తీసుకొని వెళ్ళడానికి సమితి విమానాలు వస్తున్నవని తొలిగ ప్రకటింపబడింది. అయితే ఇప్పుడు ఎప్పుడు వచ్చేవారంలోగాని ఈ విమానాలు కలకత్తాకు రావని వివరించబడింది.

# పర్షియాకు అంతర్యుద్ధ ప్రమాదం

(దేవిడ్ వాకర్)

టెహరాన్, సెప్టెంబర్ 18—దక్షిణ పర్షియాలోని కొండజాతుల నాయకుడు మహమ్మద్ నజీర్ పంపిన "అల్టిమేటం" వంటి సందేశాన్ని నేడు జాహిదీ ప్రభుత్వం తిరస్కరించింది.

ఈ చర్య పర్షియాలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చునని పరిశీలక వర్గాలు భావిస్తున్నారు.

సుమారు 30 లక్షలమంది కొండ జాతీయులకు నాయకుడైన మహమ్మద్ నజీర్ తన సందేశంలో తన సేనలు ప్రస్తుత పర్షియన్ ప్రభుత్వాన్ని బలపరచడానికి 12 షరతులు విధించారు. వీటిలో మాజీ ప్రధాని ముసాదిక్ ఆయన మంత్రివర్గ సభ్యుల విముదల చేయబడాలనీ, ప్రభుత్వం వ్యవహారాలలో షా జోక్యం కలిగించుకోరాదనీ, ముసాదిక్ చేసిన శాసనాలన్నీ అమలుజరపబడాలనీ, సెనేట్ రద్దు చేయబడాలనీ ప్రధానంగా కోరబడింది.

("లండన్ న్యూస్ క్రానికిల్" పత్రికతో ప్రత్యేకపు ఏర్పాటు ద్వారా)

# ప్రధాని ఇంటిముందు పట్వారీల ప్రదర్శనం

## తమ కష్టనిష్ఠురాలు తెలుపటంకోసం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—దాదాపు 300 మంది ఉత్తరప్రదేశ్ మాజీ పట్వారీలు తమ కష్టనిష్ఠురాలను చెప్పుకుని, తగిన పరిష్కారం పొందటంకోసం నేడు ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ భవనంముందు ప్రదర్శనాలు జరిపారు.

పట్వారీలు (గ్రామోద్యోగులు) నేటి ఉదయం ఘాజియాబాద్ నుంచి 20 మైళ్లు కాలినడకన నడచి ఇక్కడికి వచ్చారు.

పట్వారీల ప్రతినిధి ఒకరు ప్రతినిధులతో ముచ్చటిస్తూ తమ కష్టనిష్ఠురాలను తెల్పుతూ పిటీషను అందజేయడానికే తాము ప్రధానిని చూడదలచామన్నారు.

అలీపూర్ సదర్ కోర్టులో శుక్రవారంనాడు శరణార్థులకు భృతిని కావాలని కోరుతూ దాదాపు వెయ్యిమంది శరణార్థులు ప్రదర్శనం జరిపినారని కలకత్తా వార్త.

# మొరాకో, టునీసియా సమస్యల సత్వర పరిష్కారావశ్యకత

## —జఫ్రుల్లా, సునారియోల హెచ్చరిక

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబరు 18—

మొరాకో, టునీసియాలకు స్వాతంత్ర్యం మిచ్చితీరాలని నేడు మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రతినిధి జఫ్రుల్లా ఖాన్, ఇండొనేసియా ప్రతినిధి డాక్టర్ సునారియో హెచ్చరించారు.

పాకిస్తాన్ ప్రతినిధి జఫ్రుల్లాఖాన్ మాట్లాడుతూ వుండగా జనరల్ అసెంబ్లీనుంచి నిష్క్రమించిన ఫ్రెంచి ప్రతినిధివర్గం డాక్టర్ సునారియో మాట్లాడుతూవుండగా తిరిగి వచ్చింది.

తాను చెప్పదలచుకున్నదేదో చెప్పడానికి జఫ్రుల్లాఖాన్‌కు అధికారం కలదని. అయితే, అది ఫ్రెంచి ప్రతినిధివర్గం వినదలచుకోలేదని ప్రతినిధి వర్గంలోని ఒక సభ్యుడు అన్నారు.

ఫ్రెంచి ప్రతినిధివర్గ నాయకుడు మున్యూర్ ఆర్డాన్ పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, "పిచ్చివాడిమాటలు వినదలంలో అర్థంలేదు" అన్నారు. వెనుకబడిన దేశాలలో ఆర్థికాభివృద్ధికి సత్వరం కృషి జరగవలసిన అవసరం కలదనిచెప్పి ఇందుకై మిత్రరాజ్య సమితి ప్రత్యేకంగా శ్రమవహించాలని జఫ్రుల్లా ఖాన్ హెచ్చరించారు.

అమెరికా విదేశాంగమంత్రి డల్లెస్ చేసిన ప్రకటనను హర్షించి మిత్రరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా మొరాకో, టునీసియాలకు స్వాతంత్ర్యం మిచ్చితీరాలని హెచ్చరించారు.

మొరాకో సుల్తాన్‌ను బహిష్కరించడంలో ఫ్రెంచివారు అనుసరించిన విధానాన్ని విరసిస్తూ ఆ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరడమే ఆయన చేసిన తప్పిదమన్నారు.

జూన్ 3 వ తేదీన ఇండో చైనా విషయంలో ఫ్రెంచి ప్రభుత్వంచేసిన ప్రకటనను పోలిన ప్రకటననే మొరాకో, టునీసియాల విషయంలో ఫ్రెంచిప్రభుత్వం ఒక ప్రకటన చేయడమైనా ఇప్పటికే ఈ వివాదాలను పరిష్కరించడానికి సమయం మించిపోలేదని. ఇది ఆలస్యం జరిగితే ప్రమాదసంభవమని కూడా ఆయన హెచ్చరించారు.

జఫ్రుల్లాఖాన్ ఉపన్యాసానంతరం ఫ్రెంచి ప్రతినిధివర్గం తిరిగి వచ్చినప్పుడు ఇండొనేసియా ప్రతినిధి డాక్టర్ సునారియో మాట్లాడుతూ, టునీసియా, మొరాకో సమస్యలు నానాటికీ విషమిస్తూ వుండడం శోచనీయమని, ఇందుమూలంగా ఆసియా మొత్తంలోనే విషపరిణామాలు సంభవమని అన్నారు.

ఒక జాతిపై మరొక జాతి పెత్తనం చేసే విధానానికి సంబంధించినంత వరకు దక్షిణాఫ్రికా కూడా ఇది వర్తించగలదని చెప్పి, వీటన్నింటినీ ఒకటిగానే భావించి సమితి ప్రణాళిక ప్రకారం వాటిని పరిష్కరించాలని హెచ్చరించారు.

తదనంతరం సోమవారందాకా అసెంబ్లీ సమావేశం వాయిదాపడింది

సాధారణ చర్చ బుధవారంతో పూర్తికాగలదని తానాశిస్తున్నానని అసెంబ్లీ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ అన్నది.

# మొరాకో సంస్కరణలు

## ఫ్రాన్సు ప్రకటన

పారిస్, సెప్టెంబర్ 18—మొరాకోలో కొన్ని సంస్కరణలను అమలుజరపడానికి ఫ్రెంచి ప్రభుత్వం ప్రకటించింది.

మొరాకో శాసనసభ, న్యాయశాఖ, ట్రేడ్ యూనియన్ ఉద్యమం మున్నగువాటికి ఈ సంస్కరణలు సంబంధించినవి.

మొరాకో ప్రభుత్వానికి అనాదిగా శాసనసభగా ఉపకరించబడుతున్న వజీర్ల, హై రెక్టర్ల సభకు ఇతోధికారాల నివ్వడం ఈ సంస్కరణలలో ప్రధానాంశం ముస్లిం సంస్థలు, మొరాకో ప్రతిపత్తి-ఈ రెండు విషయాలకు సంబంధించినవికాక మిగతా అన్ని సమస్యలకు సంబంధించిన బిల్లు ముసాయిదాలను సుల్తాన్‌కు పంపేలోగా ఇక కౌన్సిల్ ఆమోదించవలసి వున్నది.

సుల్తాన్‌కు ఇష్టం లేకపోతే మరొకసారి ఆ బిల్లును పరిశీలించాలని కౌన్సిల్‌కు సుల్తాన్ తిరిగి పంపవచ్చు. అయితే, ఇలా సుల్తాన్ పంపిన బిల్లును కౌన్సిల్‌లోని మూడింట రెండు వంతులమంది సభ్యులు ఆమోదిస్తే అది శాసనమౌతుంది.

# స్థిత ప్రజ్ఞ

నాగపూర్, సెప్టెంబర్ 19—నాగపూర్ యూనివర్సిటీ కాన్వొకేషన్ హాలులో ప్రస్తుతం జరుగుతున్న బి. ఏ. సప్లిమెంటరీ పరీక్షలలో శ్రీమతి ఆశా ఉదయభాను సాటేర్ అనే యువతి నిండు చూలాలుగా—వచ్చి బాలెంతగా పరీక్ష పత్రాలను వ్రాసింది.

శుక్రవారం, శనివారంకూడ పరీక్ష పత్రాలు వ్రాసిన తరువాత ఈమె ఆది వారంనాడు కుమారుని ప్రసవించింది. ఆ తరువాత సోమవారం, మంగళవారం కూడ ఈమె పరీక్షలకు హాజరయింది. యూనివర్సిటీ అధికారులు ఈమెకు ఒక పడకకుర్చీని ఇచ్చి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

# పాకిస్తాన్ గూఢచారులకు శిక్ష

కలకత్తా, సెప్టెంబర్ 19—ఇండియాలో పాకిస్తాన్ గూఢచారులుగా పనిచేశారన్న నేరానికి, పశ్చిమబెంగాల్ భద్రతకు భంగకరమైన ఘటనలలో సంబంధం కలిగివున్నారన్న నేరానికి, చట్టవ్యతిరేకంగా మందుగుండు సామగ్రిని కలిగివున్నారన్న నేరానికిగాను సొనాయ్ సర్దార్, షేక్ అబ్దుస్ సత్తార్ అనే పాకిస్తానీ పౌరులకు, మరి నలుగురకు అలీపూర్ మేజిస్ట్రేటు రెండేసి సంవత్సరాల కఠినశిక్ష విధించాడు.

ఇండియా సరిహద్దులలోని మిలిటరీ క్యాంపులు, వాటిలోగల సైన్యం బలం, రైల్వే లైనులు, పీటీ ట్యాంకులు, విమానాశ్రయాలు మొదలైన కీలక స్థానాల వివరాలను ఈ గూఢచారులు పాకిస్తాన్‌లోని తమ ఏజెంట్లకు అందజేశారట.

పైకి కనిపించని సిరాతో వ్రాయబడ్డ ఒక ఉత్తరాన్ని అల్ట్రావయొలెట్ కిరణాల సహాయంతో చదవగా, పాకిస్తాన్‌నుంచి ఆయుధాలు పంపబడ్డట్లు అందులో కలదట

# చైనీస్ మంత్రివర్గంలో ముఖ్యమైన మార్పులు

## —మావ్‌సేటుంగ్ ప్రభుత్వం చర్య

హాంగ్‌కాంగ్, సెప్టెంబర్ 19—

చైనీస్ కమ్యూనిస్టు ప్రభుత్వం ఆర్థిక మంత్రి పో ఇపోను, కేంద్ర ప్రజాప్రభుత్వ సలహాసంఘం సెక్రెటరీ-జనరల్ లీవైహాన్‌ను తొలగిస్తూ మంత్రివర్గంలోను, ఇతర పదవులలోను ముఖ్యమైన మార్పులు చేసినట్లు పెకింగ్ రేడియో నేడు ప్రకటించింది.

15 మంది మంత్రులకు సంబంధించిన ఈ మార్పులను కేంద్ర ప్రజా ప్రభుత్వ కార్యవర్గం 28 వ సమావేశంలో ఆమోదించిందని పెకింగ్ రేడియో అన్నది.

ఆర్థికమంత్రి స్థానాన్ని టెంగ్ హిసియావో పింగ్ నియమించబడ్డారు. ఆయనే ఆర్థిక వ్యవహారాల సంఘం ఉపాధ్యక్షుడుగా వుంటారు.

ప్రభుత్వపు సెక్రటరీ-జనరల్ పదవికి లీవైహాన్‌స్థానే హిసిచుంగ్ హాసున్ నియమించబడ్డారు. ఈయన యిదివరలో సాంస్కృతిక, విద్యావ్యవహారాల మంత్రిగా వుండేవారు. లీవైహాన్ ఆర్థిక వ్యవహారాల సంఘానికి మరొక ఉపాధ్యక్షుడుగా నియమించబడ్డారు.

హూనాన్‌లోని కమ్యూనిస్టుపార్టీ రాష్ట్రీయ ప్రధాన కార్యాలయం సెక్రెటరీ జనరల్‌గా యిదివరలో పని చేసిన కింగ్ మింగ్ చెన్‌కు పోటుంగ్ స్థానే ఆర్థిక ఉప మంత్రిగా నియమించబడ్డారు.

ఆర్థిక వ్యవహారాల సంఘానికి యిదివరలో సెక్రటరీ-జనరల్‌గా పనిచేసిన సుంగ్‌షావో వెన్ తేలిక పరిశ్రమలకు ఉప మంత్రిగాను, చుంగ్ ఫుసియాంగ్ పోస్టు, టెలిగ్రాఫ్ శాఖ ఉపమంత్రిగాను నియమించబడ్డారు.

(1 వ పేజీ తరువాయి)

గలదని తలంచబడుతున్నది. నూతనరాష్ట్రం శ్రేయస్సుదృష్ట్యా శ్రీ ప్రకాశంగారు తాను స్వతంత్రుడనని, కాంగ్రెసుతో సహకరించగలనని ప్రకటించినప్పుడు, మంత్రివర్గానికి నాయకత్వం వహించమని శ్రీ ప్రకాశంగారిని శ్రీ సంజీవరెడ్డిగారు తప్పక ఆహ్వానించగలరట. కొత్తగా నాయకుని ఎన్నిక జరగవలసిన అవసరం కూడా వుండదని కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. ఎందువల్లనంటే పార్టీ నాయకులుగా శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు మ్యాగ్రహీ వుండగలరని, అందులో ఒకరు (శ్రీ సంజీవరెడ్డి) మరొకరిని (శ్రీ ప్రకాశంగారిని) నాయకుడుగా వుండమని ఐచ్ఛికంగా కోరినప్పుడు ఎలాంటి వివాదానికి ఆస్కారం వుండదని కూడా చెబుతున్నారు.

శ్రీ ప్రకాశంగారు ఎలాంటి నిర్ణయం చేసుకున్నప్పటికీ ఆంధ్ర అసెంబ్లీలోని ప్రజా-సోషలిస్టు సభ్యులందరూ వప్పుకొంటారా లేదా అన్నది కూడా ఆలోచనలో వున్నదట. శ్రీ ప్రకాశంగారు అవిశ్వాస తీర్మానం విరాగణ సభ్యుల శంకస్యై మంత్రివర్గం భవితవ్యం ఆధారపడి వుంటుందని అంటున్నారు. ప్రజా-సోషలిస్టులలో ఒకరిద్దరు మినహా మిగిలినవారందరూ తప్పకుండా ప్రకాశంగారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా వున్నామని సంకేతాలు చేస్తున్నారని ఈ సందర్భంలో చెప్పబడుతున్నది.

కాంగ్రెసులో అసమ్మతి సభ్యులుగా లోక్‌సార్టీ వారి నైతికి గానిసంస్థ కాంగ్రెసు విగ్గాలలో ఎలాంటి చర్చలు జరగడంలేదు.

# ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడానికి విజయలక్ష్మి యత్నం

మిత్రరాజ్య సమితి కార్యాలయం, సెప్టెంబరు 19—ప్రస్తుతం ప్రపంచంలో ఏర్పడి వున్న ఉద్రిక్త పరిస్థితిని తగ్గించడంలో తోడ్పడడానికి తాను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తానని మిత్రరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ నేడు యిక్కడ పేర్కొన్నది.

మిత్రరాజ్య సమితి రేడియోలో ప్రసంగిస్తూ ఆమె ఇంకా ఇలా అన్నది:

"ఇండియా ప్రతినిధిగా అంతర్జాతీయ వ్యవహారాలలో భిన్నదృక్పధాలమధ్య సమన్వయం సంపాదించడానికే నేను ఎప్పుడూ ప్రయత్నిస్తూ వచ్చాను,

"ఇప్పుడు నా ప్రతినిధి వర్గంతో ఎటిసంబంధం లేకపోయి నప్పటికీ భారత రాజకీయోద్యమాన్ని ప్రోద్బలించిన నైతికలక్ష్యాలనుదృష్టిలో పెట్టుకొనే సాకార్యభారాన్ని నిర్వర్తించడానికి యత్నిస్తూ వుంటాను.

"సాంకేతిక సహాయ సమస్యలకు, సాంఘిక, ఆర్థిక సమస్యలసంఘం కృషికి నేను అధిక ప్రాధాన్యమిస్తాను. మిత్రరాజ్యసమితి ఎజెండాలోని 72 అంశాలకు సంబంధంగల అంశాలన్నీ ముఖ్యమైనవనే నేను భావిస్తాను. అవన్నీ ఒక విధంగా పరస్పర సంబంధం కలిగినవై వుండడమే దీనికి కారణం.

"రాజకీయ సమస్యలుకూడా తక్షణం పరిష్కరించవలసినట్టివే"

సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం మూడు మాసాలలో పూర్తికాగలదా అని ప్రశ్నించగా, డిసెంబర్ ఎనిమిదవ తేదీ నాటికి పూర్తి కావాలనే తాను తలపోస్తున్నాననీ చర్చించవలసిన అంశాలు అనేకం వున్నందున ప్రసంగాలను కొంచెం తగ్గించవలసిందిగా అధ్యక్షురాలు అడిగినా ప్రతినిధివర్గాలు అన్యథా భావించరాదని ఆమె అన్నది.

## కేసీ జోహార్లు

న్యూయార్క్, సెప్టెంబర్ 18—జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలిగా ఎన్నుకొనబడినందుకు శ్రీమతి విజయలక్ష్మీపండిట్‌ను ఆస్ట్రేలియన్ విదేశాంగ మంత్రి మిస్టర్ రిచర్డ్ జి. కేసీ అభినందిస్తూ ఇలా అన్నారు:

"జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలుగా మీరు సాగించే కృషి మీకు మీ దేశానికి కూడా ఘనత సాధించిపెట్టగలదనే నేను విశ్వసిస్తున్నాను"

పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మిస్టర్ జఫ్రుల్లాఖాన్ కూడా శ్రీమతి విజయలక్ష్మీ పండిట్‌ను అభినందించారు. ఎంతో హుందాగా,

# జాహిదీ ప్రభుత్వంపై టెహరాన్‌లో నిరసన

## —ముసాదిక్ అనుచరుల ప్రదర్శనం

టెహరాన్, సెప్టెంబర్ 19—

జనరల్ ఫజ్లుల్లా జాహెదీ నాయకత్వాన నెలకొన్న ప్రభుత్వానికి ప్రతికూలంగా నిన్నరాత్రి మొహరమ్. వూరేగింపుల సందర్భంలో ప్రదర్శనాలు చెలరేగాయి.

టెహరాన్ ప్రధాన ప్రార్థన కేంద్రమైన జామే మసీదులో పార్లమెంటు మాజీగుమాస్తా నాజర్ అనే తెర్మని "ముసాదిక్ వర్ధిల్లుగాక" అని నినాదంచేయగా ముసాదిక్ ప్రతికూల వర్గంవారు ఆయనను కొట్టారు, ఆ మాజీ గుమాస్తాతోపాటున్న ఎనిమిదిమందిని కూడా అవమానపరిచారు.

ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా, పెక్కు అల్లరి మూకలు జామే మసీదులో అల్లరి చేయడానికి ప్రయత్నించాయని, ప్రభుత్వ ప్రతికూల నినాదాలు చేశాయని ప్రభుత్వం తర్వాత ఒక ప్రకటన చేసింది. అలాటి అల్లరి మూకల నాయకుడు తెర్మనితోపాటు పెక్కుమంది అరెస్టుచేయబడి శీతోష్ణ స్థితి సరిగాలేని ప్రాంతానికి పంపివేయబడ్డారని ప్రభుత్వ ప్రకటనలో కలదు.

ప్రదర్శకులు పర్షియన్ సింధుశాఖలోని ఖార్గ్ ద్వీపానికి పంపివేయబడ్డారని పోలీసు వర్గాలవారు తెలిపారు.

ఒక పిక్‌నిక్ పార్టీనుంచి వస్తున్న 20 మంది బాలబాలికలు మాజీప్రధాని డాక్టర్ ముసాదిక్ అనుకూల నినాదాలు చేసినందుకు అరెస్టు చేయబడి ఖార్గ్‌కు పంపివేయబడ్డారు.

ముసాదిక్ అనుకూల నినాదాన్ని గోడమీద వ్రాసిన ఒక యువకుని పోలీసు లు కాల్చివేశారనే వార్త ఇంకా ధ్రువపడలేదు.

ముసాదిక్ అనుయాయులు జాహెదీ ప్రభుత్వ ప్రతికూల చర్యలను ప్రతిఘటనోద్యమని వ్యవహరిస్తున్నారు.

కమ్యూనిస్టులు తూర్పే ఆనాదిజాతుల సీపతో దొంగ మానిఫెస్టో ప్రకటించారని ప్రభుత్వం ఆనాదిజాతుల ప్రతినిధులు నేడు ఆరోపించారు.

ఈ మానిఫెస్టోలో మాజీప్రధాని డాక్టర్ ముసాదిక్ విడుదల, కొత్తఎన్నికలు, రాజ్యాంగ నిర్మాణసభ స్థాపన, షా దర్బారు అధికారాల తగ్గింపు, షా సోదరి అష్రాఫ్‌ను పరదేశంలోనే వుంచడం మున్నగు 12 వాంఛలు పేర్కొనబడ్డాయి.

# శ్రీ త్రివేదీ అభిలాష

(1 వ పేజీ తరువాయి)

కలిగించినందుకు శ్రీ రామకృష్ణగారికి ధన్యవాదాలు చెప్పారు. తాను చెన్నపురికి దక్షిణ భారతదేశానికి పూర్తిగా కొత్తవాడుగా వచ్చి నప్పటికీ తనకు ఇద్దరిసహాయం పూర్తిగా లభించినదన్నారు. మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ తనకు పరమమిత్రులని, రాజాజీ గవర్నర్ జనరల్‌గా వున్నప్పుడు ఆయనకింద గవర్నరుగా పనిచేసే గౌరవం తనకు దక్కిందని, వారిద్దరి సహాయం, పూర్తి సహకారం లేకపోతే తనకృషిలో జయింపొంది వుండేవాడిని కానని అంటూ శ్రీ త్రివేది ఇలా అన్నారు:

"రోజువారీ వ్యవహారాలలో మాలో మేము వివాదాలు పడేమాట నిజం. ఒకరితో ఒకరు వివాదపడడమే కాదు. చివరకొక రాజీమార్గానికి కూడా వచ్చాము. ఇంతవరకు, అనేకంగా వచ్చిన బహుక్లిష్టసమస్యలలో, ఒక్కదానిలోనైనా మా, ఎలాంటి అభిప్రాయ భేదం రాలేదు. దీనిని బట్టి మేము కలసి కూర్చుని నెమ్మదిగా తాపీగా వ్యవహారాలను చర్చించుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకొనడానికి ప్రయత్నించినప్పుడు, ఒక ఒడంబడికకు రావడం సులభమని గ్రహించవచ్చు.

"ఆంధ్ర గవర్నరు పదవి పువ్వులపాన్పు కాదని శ్రీరామకృష్ణ చెప్పినమాట ముమ్మాటికీ నిజం. అనేక కంటక కిరీటం కానప్పుడు కూడా కానియుందు రాగల చిక్కులను గురించి యోచించడంవల్ల ప్రయోజనం వుండదు. చిక్కులనేవి వచ్చినప్పుడు ఏదో ఒక విధముగా అవి పరిష్కారం కాగలవనేనా అభిప్రాయం. కాగా వాటి పరిష్కారంలో అందరి సహకారం, అందరి సుహృద్భావం, ఉద్యోగులకు - రాజకీయ నాయకులకు మధ్య సక్రమమైన సంబంధాలు నెలకొనడం అనేది అత్యవసరంగా కావాలి. ఆదినుంచి ఆంధ్రలో సుస్థిరమైన ప్రజాప్రభుత్వం నెలకొనడం కంటె ఆనందదాయకమైనది నాకు మరొకటిలేదు (హర్షధ్వానాలు) మనందరి కృషికి అది లక్ష్యం కావాలనికూడా భావిస్తున్నాను."

ప్రెసిడెంట్ పరిపాలన అనేది ఎప్పుడు తనజేబులో వుంటుందని రాజాజీ ఒకప్పుడు నవ్వుతూ చెప్పినదానిని గురించి ప్రస్తావిస్తూ, ఇండియా చట్టంలోని 93 వ సెక్షన్ ప్రకారం 22 రోజులు మాత్రమే తాను "నిరంకుశ పరిపాలన" ఒరిస్సాలో సాగించామనీ, ఆ తరువాత పంజాబులో గవర్నరుగా వున్నప్పుడు 10 నెలలు మాత్రమే ప్రెసిడెంట్ పాలన వున్నదనిఅంటూ ఆంధ్రలో అలాంటి పరిస్థితులు ఏర్పడవనే తాను భావిస్తున్నాన్నారు.

చెన్నపురిలో వుండగా అన్నివర్గాలవారు తనను ఎంతగానో ఆదరించారని, ఆ మధుర స్మృతులు తనకు చాలా విలువైనవని అంటూ తమ ఉపన్యాసాన్ని ఇలా ముగించారు:—

"అక్టోబరు ఒకటవతేదీకి రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్నవి. ఇకనుంచి మద్రాసు, ఆంధ్రరాష్ట్రాలమధ్య సంబంధాలు అత్యంత అధిక సామరస్యం, సౌహార్దంతో వుండగలవనే ఆశిస్తున్నాను. ఆంధ్ర ప్రభుత్వానికి, మాకు కూడా అందరి శుభాకాంక్షలు కావాలి. మేము అనేక ఇబ్బందులతో ప్రారంభిస్తున్నాము కాని, మాలో దృఢ సంకల్పం, స్థిరత్వం, నిరంతర కృషి అనేవి వున్నప్పుడు, అవి వున్నవనే నా నమ్మకం ఆ ఇబ్బందులన్నింటిని మేము అధిగమించగలము కూడా (కర్షహర్ష ధ్వానాలు)

## రాజాజీ ఆశీర్వచనాలు

ఆ తరువాత రాజాజీ ఉపన్యసిస్తూ నూతన రాష్ట్రానికి అనేక సందర్భాలలో తాను తన శుభాకాంక్షలను అందజేసి వున్నామన్నారు అనేకమంది ప్రభుత్వోద్యోగులు, రాజకీయాలతో సంబంధం వుండరాదని కోరుకుంటున్న అనేకమంది మిత్రులు, అన్ని పార్టీలకు అతీతులుగా వుండవలసిన నూతన రాష్ట్రం గవర్నరుగా నియమితులైనవారు ఇక్కడ వున్నప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా పరిగణింపబడగల విషయాలను చెప్పడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే, ఈ విభజన శ్రీ రామకృష్ణగారికి విచారం కలిగించిందని. అలాగే ప్రతి ఒక్కరికి విచారాన్ని కలిగించి వుంటుందని ఆయన తరపున తాను చెప్పగలనన్నారు.

ఈ విభజనలో కొందరు మంచిని చూస్తున్నారని, వారిలో కొందరు రాజకీయ లాభాలను, కొందరు పరిపాలనా సౌలభ్యాన్ని మరి కొందరు భవిష్యత్తులో సంభవించగల అభివృద్ధి గురించి నొక్కి వక్కాణిస్తున్నారని అంటూ, మరికొందరు అందులోను వ్యాపారస్తులు ఈ విభజనకు అంగీకరించలేక పోతున్నారని. వారిది కేవలం వ్యాపార దృష్టి కనుక రాష్ట్రానికి రాష్ట్రానికిమధ్య అవరోధాలు వుండడం వారికి ఇష్టం వుండదని, ఆ దృష్ట్యావారు అంతర్జాతీయ వాదులని అన్నారు. అయితే ఈ విభజన జరగాలని అందరికీ తెలుసును కనక అది ఎంతత్వరగా ఎంతసాఫీగా జరిగితే అంతమంచిదని తలంచి అందుకుతాను ప్రయత్నించానని అన్నారు.

కొందరు తనను ప్రథమ శత్రువుగా పరిగణిస్తున్నారనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ కమ్యూనిస్టులు తన ప్రథమ శత్రువు అని బహిరంగంగా తాను ప్రకటించానని అంటూ రాజాజీ ఇలా అన్నారు:—

"నేను ఇలా చెప్పినా చివరకు కమ్యూనిస్టులు నామీద మోజుచూపుతూ వచ్చారు. ఆంధ్ర రాజకీయవేత్తలుకూడా సుహృద్భావంతో వుంటూనే, దృఢ సంకల్పం కలవారుగా వున్నప్పుడు వారిపై కూడా కమ్యూనిస్టులకు మోజు కలుగుతుంది. అయితే నేను అసెంబ్లీలో ఉపయోగించిన భాషను మాత్రం వారు ఉపయోగించరాదు. నేను కమ్యూనిస్టులు పరస్పరం అర్థం చేసుకున్నాం గతాన్ని మర్చిపోవాలి. శ్రీ రామకృష్ణవంటి మిత్రులు కమ్యూనిస్టులను చట్టబద్ధులైన ప్రత్యర్థులుగా పరిగణించాలి. శాసన సభలో వున్నవారు కమ్యూనిస్టు సభ్యులను సోదర సభ్యులుగా పరిగణించాలి. పార్లమెంటరీ పద్ధతిలో పార్లమెంటరీ కార్యక్రమంలో వారుకూడా కృషిచేస్తున్నారు. వారిప్పుడే చట్టబద్ధమైన పౌరులైనారు ఉద్యోగులుగా వున్న యువకులు, సీనియర్ సభ్యులుకూడా, చట్టబద్ధులైన పౌరులుగా వున్నంతవరకు ఒక రాజకీయ పార్టీకి మరొక రాజకీయ పార్టీకిమధ్య ఎలాంటి బేధాన్ని చూపకూడదు అందరినీ సమానంగా చూడటం అవసరం. ఇదే నేను మీకు ఇవ్వగల సలహా"

ఉద్యోగులలో దక్షులైన వారిని తాను ఆంధ్రరాష్ట్రానికి ఇస్తున్నానని అంటూ ఈ విషయంలో తనను మోసగించినట్లుగా శ్రీ పుల్లారెడ్డిగారు తలంచ రాదన్నారు. ఆయన దక్షులనే ఎన్నిక చేయగలరని, చివరకు వారిని ఇవ్వడానికి తాను అంగీకరించవలసి వుంటుందని ఆదిలోనే తాను గుర్తించామన్నారు కూడా.

## సుస్థిర మంత్రివర్గం

ఆంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గ నిర్మాణ సమస్యలనుగురించి ప్రస్తావిస్తూ రాజకీయవేత్తలకు సంబంధించి నంతవరకు ప్రెసిడెంట్ పరిపాలన తెచ్చేటంతటి ప్రమాదానికి వారు సన్నిహితులుగా వున్నారని, నూతనరాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ గలదనే నమ్మకం కొన్ని రోజుల కిందట తనకు కలిగిందని అంటూ రాజాజీ ఇలా అన్నారు:—

ఎంతో ఉత్సాహంతో దాదాపు హంసాకాంతకు దిగేటంతటి జోరుతో (నవ్వు) నూతన రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు, ప్రజాప్రభుత్వం అనేది పరిపాలన నిర్వహించని స్థితి ఏర్పడడం దేశానికి మంచిది కాదు అందువల్లనే అనేక చిక్కులు, అవరోధాలు తొలగిపోయి, శ్రీ ప్రకాశంగారు నాయకత్వం వహించి, అదినుంచి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించగలరని తెలిసినప్పుడు నేనెంతో సంతోషించాను. ఆంధ్రవృద్ధుడు, ఆ ఆంధ్రకేసరి అర్హమైన స్థానంలో వుండి, ఆ స్థానానికి ప్రతిష్ఠ చేకూరుస్తూ తద్వారా తనకుకూడా ప్రతిష్ఠను చేకూర్చుకుంటున్నారని ప్రతివారు భావించేస్థితి ఆదిలోనే ఏర్పడడం నూతన రాష్ట్రానికి ఎంతో మంచిది. ప్రజాస్వామ్యం అని పాయుంపూడా ఇకే ప్రజాస్వామ్యం అంటే సామాన్యమానవుల పరిపాలన కనక, ఆ ప్రజల బుద్ధి నిర్ణయానికే విధాన హెచ్చుగా వుంటుంది. శ్రీ ప్రకాశం ప్రతిపక్షల ఆమెను ఎన్నుకొన్నందుకు తాను జనరల్ అసెంబ్లీని కూడా అభినందిస్తున్నా నన్నారు.

(మిగతా 2 వ పేజీలో)


1 p.m.
-and time for Tiffin!

కుటుంబంలో ఒకరు రావడమునకు ఆలస్యమై వంటినవంటచెడిపోతే, ఆ యింటి యిల్లాలుకు ఎంత ఆశాభంగం కలుగుతుంది! ఒక "వెస్టు ఎండ్" వారి నమ్మకమైన దాని టైం కీపింగుతో, కనీసం మీరైన వేళకు అందుకొనేట్లు చేస్తుంది.

మంచి వాచి వ్యయభారం కాదు. ఎక్కువ ఖరీదు నుంచి తక్కువ ఖరీదు వరకు ప్రతి "వెస్టు ఎండ్" వాచి టైం సరిగా చూపేట్లు శాస్త్రీయంగా తయారు చేయబడింది. ఇంతే కాకుండ, ప్రతి "వెస్టు ఎండ్" మోడలు, ఇండియన్ స్థితిగతుల కనుకూలంగా వుండేట్లు చేయబడింది.

"వెస్టు ఎండ్" గడియారము మిక్కిలి దృఢంగా నుండి దీర్ఘకాలం పనిచేస్తుంది. అందమైన డిజైను కలది. పరిశ్రమలో 80 సం. ల అనుభవం దానిలో యిమిడివుంది.

అందమైన కొత్త కేటలాగు అడిగినవారికి ఉచితంగా పంపబడుతుంది

MINIATURE "K-3"
Rolled Gold Rs. 205
18-ct. Gold Rs. 370



The WEST END WATCH CO.
Bombay · Calcutta

Easy flowing...



మీరు కొనటానికి సంతసించే కలం యిదిగో, మృదువుగాను. త్వరగాను వ్రాసేందుకు ఒక ప్లాటో వాక్యుమటిక్ కొనండి. సిరా ధారాళంగా పారును. ఈ కలం వాడితే, వ్రాత హాయిగా వుంటుందని మీరు తెలుసుకుంటారు.

Plato Vacumatic
Rs. 4/12 EACH

- గోల్డు ప్లేటెడ్ క్లిప్, బ్యాండు కలిగిన కాప్
- ప్లాటో ఇరిడియం మొన పాళి.
- వాక్యుం ఫిల్లింగు ఏర్పాటు
- సిరా కారని గ్యారంటీ జాయింట్లు.

PLATO

వ్యాపార భోగట్టాలకు:
వెస్టు పొంటెన్ పెన్ డిపో, ఆనంద భవన్, ప్రిన్సెస్ వీధి, బొంబాయి-2.
మహతే పెన్ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బొంబాయి.4
స్టాకిస్టులు:
ప్లాటో డిపో, 97, నారాయణ్ మొదలి లేన్, మద్రాసు-1

అదనపు శక్తి



మీరు కూడా

వాటర్ బరీస్ కాంపౌండుతో పొందండి

శక్తివంతంగా ఉండండి... ప్రతిరోజు మీ ఆహారంతోపాటు వాటర్‌బరీస్ కాంపౌండును తీసుకోండి. మిక్కిలి రుచికరంగా ఉండి ఉత్సాహమును కల్గించు టానిక్ అది.... ఆదనంగా శక్తినిచ్చుటకు సహాయకారిగా నిర్మింపబడినది. అలసట, దగ్గు, వడిసెములను నిరోధించుట కవసరమగు ప్రధాన పుష్టికర ద్రవ్యములన్ని వాటర్‌బరీస్ కాంపౌండులో ఉన్నవి. శరీరమును దిట్టపరచుటకు, చిన్నలకు పెద్దలకు వజ్రాయుధం వంటిది.

వాటర్ బరీస్ కాంపౌండ్

మిమ్ములను శక్తివంతులుగా నుంచును

త్రివేశాల ప్రజలు వ్రాస్తున్నారు



అయినా వారు అందరూ చెప్పేది ఒక్కటే!

ASPRO 'ఆస్ప్రో'

శీఘ్రతరంగా తలనొప్పులను నివారిస్తుంది

'ఆస్ప్రో' యొక్క శక్తివంతమైనట్టి సత్వరబాధ నివారణగుణాన్ని గురించి మీరు, నేను అనడమేకాదు—యావత్ ప్రపంచమూ అదే మాట అంటున్నది. బాధ, జ్వరసంబంధమైన జలుబులు, ఇంకా ఎన్నో ఇతర వ్యాధులను తక్షణం నివారించడానికి. అట్టి పని చేస్తున్నా, దానిని సేవిస్తున్న కుటుంబీకులకు ఎల్లకూ నిరపాయంగా ఉండేలాగున, 'ఆస్ప్రో' సృష్టించబడినది. ఫ్యాక్టరీలో తయారైనప్పటి శాస్త్రీయలో మీరు చేరులాగున 'ఆస్ప్రో' ప్యాక్ చేయబడినది—ఈ సారి తలనొప్పి వచ్చినప్పుడు 2 బిళ్లలను సేవించి 'ఆస్ప్రో' ఎంతత్వరగా తలనొప్పిని అణచి వేస్తుందో పరీక్షించండి.

అందుకే ప్రపంచమంతటా 100 కుపైబడిన దేశాలలోని ప్రజలు నిత్యం 60,000,00 'ఆస్ప్రో' బిళ్లలు సేవిస్తున్నారు

ఇదంతా

తలనొప్పి, జలుబు, గొంతుపుండు, జ్వరం, నరాల అలసట వంటి నొప్పు, హస్తపాదాల లోను కీళ్లలోను నొప్పులు, పడదెబ్బవలన వచ్చే బాధల నివారణ నిమిత్తం.



నేడే ఒకప్యాకెట్టుకొని బాధలను పారద్రోలండి
జ్వరాన్నికూడా ఆస్ప్రో నిర్మూలిస్తుంది!

డిస్ట్రిబ్యూటర్లు: ముల్లర్ అండ్ ఫిప్స్ (ఇండియా) లిమిటెడ్,
బొంబాయి — కలకత్తా — మద్రాసు — ఢిల్లీ.

# పంచవర్ష ప్రణాళికతో అభివృద్ధి పథకం

## గూడూరు మునిసిపాలిటీకి స్థానిక సంస్థల ఇన్‌స్పెక్టర్ సూచన

గూడూరు, సెప్టెంబర్ 17—స్థానికసంస్థల ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. జి. మీనన్ (ఐ. సి. యస్.)గారు నిన్న యిద్దరితో వచ్చి గూడూరు మునిసిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. గూడూరు మునిసిపల్ చెయిర్మన్ శ్రీ వనుపులేటి శిద్దయ్యనాయుడు, వైస్-చెయిర్మన్ శ్రీ పూడి వీరరాఘవయ్య కౌన్సిలర్ శ్రీ సి. వి. సుబ్బయ్యగార్లు రహదారి బంగళాలో శ్రీ మీనన్‌ను కలుసుకున్నారు. చెయిర్మన్ శ్రీ శిద్దయ్య నాయుడుగారు మీనన్‌కు పూలమాల వేశారు. పిమ్మట శ్రీ మీనన్ ఇలా అన్నారు:

"ప్రారంభదశలో వున్న గూడూరు మునిసిపాలిటీని అభివృద్ధిపరచుటకు ఒక పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం అవసరం. ప్రస్తుతం పన్నులు చాలా తక్కువగా వున్నవి. హెచ్చుపన్నులు విధించడం చాలా ముఖ్యం ఆఫీసు అద్దె మొదలైన యితర ఖర్చులను తగ్గించి పురపాలక సంఘం ఆర్థిక స్తోమతను అభివృద్ధిపరచాలి. పన్నుల వసూళ్ళు తృప్తికరంగా లేవు. ఈ విషయంలో హెచ్చుగా కృషి చెయ్యడం అవసరం. ప్రజోపయోగ కార్యాల విషయంలో పట్టణంలోని దాతల సహాయం పొందడం మంచిది. మున్సిపల్ ఆఫీసు కార్యకలాపాలు సంతృప్తికరంగా లేవు. దానిని క్రమస్థితికి తెచ్చుటకు శ్రద్ధగా కృషి చెయ్యాలి."

"ఆంధ్రపత్రిక" విలేకరి ఇన్‌స్పెక్టర్‌ను ఇంటర్వ్యూచేసిన సందర్భంలో ఆయన క్రింది విధంగా చెప్పారు:

"స్థానిక సంస్థల ఇన్‌స్పెక్టర్స్ ఆఫీసు ఇప్పట్లో కర్నూలుకు మార్చబడదు. కొంత కాలం మద్రాసులోనేవుండవలసివస్తుంది. పట్టణ ప్రజలు వాటర్‌వర్క్సు స్కీము అభివృద్ధి నిమిత్తం నూతన ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ సహాయం పొందడం ఆవశ్యకం."

గూడూరు పట్టణం గూడూరు, రాపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట తాలూకాలకు కేంద్రస్థానంగా వుండియు, పరిసర గ్రామాలలో అనేక అగ్ని ప్రమాదాలు అశేషంగా జరుగుచుండియు, ఇట్టిచోట ఫైర్ సబ్-స్టేషన్ లేకపోవడం కొరతగా వుందన్న సంగతి ఇన్‌స్పెక్టర్ దృష్టికి తేగా, వారు యిది చాలా ముఖ్యమైన విషయమని, దీనిని తాను శ్రద్ధతో గమనించెదనని, ఆంధ్రరాష్ట్రంలో తన పదవి పొందనున్న ఇన్‌స్పెక్టర్ గూడూరు పట్టణంలో ఫైర్ సబ్-స్టేషన్‌ను నెలకొల్పే ఏర్పాట్లు చేయగలరని తాను విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు.

# "నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో విధిగా చేర్చాలి"

## నాగార్జునకొండ శిల్పాల రక్షణ మిషతో విరమించరాదని గుంటూరు తాలూకా సభ తీర్మానం

మద్రాసు, సెప్టెంబర్ 20—నంబూరులో జరిగిన గుంటూరు తాలూకా నందికొండ ప్రాజెక్టు మహాసభవార్త నిన్న "ఆంధ్రపత్రిక" సంగ్రహంగా ప్రకటించింది. సభా వివరాలు నేడు ప్రచురిస్తున్నాము. —ఎడిటర్.

మహాసభకు అధ్యక్షత వహించిన శ్రీ కందుల ఓబుల్‌రెడ్డిగారు తమ ఉపన్యాసంలో ఇలా తెలియజేశారు.

"తెలుగుసీమ నైసర్గికంగా సర్వసమృద్ధమైంది. గోదావరి, కృష్ణా, పినాకిని (పెన్నా) తుంగభద్ర మొదలుగాగల పెద్దనదులు అనేకమైన చిన్న చిన్న నదులు, అటవీ సంపద వున్నవి. సేద్యమునకు అనువైన భూభాగం, ఇంకా పెక్కు విధాలైన ఆర్థిక, నైసర్గిక సంపద మన కెంతగానో వున్నవి. ప్రజలలో రాజకీయసాంఘిక, నైతిక, వైజ్ఞానిక చైతన్యం ఎంతగానో వుంది.

"కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్పించుటకు మద్రాసు ప్రభుత్వం త్వరితగతిని ముందుకు సాగిపోతూ వచ్చింది. ఆనాడు ఆంధ్రులంతా ఈప్రమాదాన్ని గ్రహించి అవిరళంగా ఆందోళన ఇటు ఆంధ్రలోను, అటు కేంద్రంలోను ఫలితంగా కేంద్రప్రభుత్వం ఖోస్లా అధ్యక్షతన ఒక కమిటీని నియమించి విచారణకు పంపింది. అవాంతరాలను, అవరోధాలను అధిగమించి, నందికొండ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు కోనూరి కన్నయ్య మొదలగువారు ఖోస్లా కమిటీవారిచే నందికొండ ప్రాజెక్టు స్థలదర్శనం చేయించారు. విచారణానంతరం ఖోస్లా తన నివేదికలో కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు వినిపి నందికొండ ప్రాజెక్టు నిర్మాణం చేయటం చాలా ఉపయోగమని సహేతుకంగా నిర్ధారణం చేశారు. ఆ నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాచడానికి ప్రయత్నాలు జరిగినవి. దానిపై ఆందోళన జరగగా బయటికి వచ్చింది. అందులో కొన్నింటి పరిశోధన చేయవలసిందని సూచించబడి. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన సాగిస్తున్నది. అయితే మనకేమి భయమని విర్రవీగారు. ఈ పరిశోధనలలో ఏదో నెపంతో నందికొండ ప్రాజెక్టు కంటే కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు సులభసాధ్యమని చెప్పవచ్చు. అందు కని నందికొండ కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టుల తారతమ్యం అవసరాలు అవగాహన చేసుకోవలసిన అవసరం మన కెంతో వుంది.

### ప్రాజెక్టు వివరాలు

"కృష్ణానదితీరాన హైదరాబాదు సంస్థానంలో నందికొండ ఒక గ్రామం. అచ్చటే ఈ నందికొండ ప్రాజెక్టు నిర్మాణం. ఇచ్చట తక్కువ వ్యయంతో సులభంగా కట్టవచ్చు అందుకనే నందికొండ ప్రాజెక్టని నామకరణం చేయబడింది. నందికొండ గ్రామానికి అరమైలు దూరాన ఈ స్థలం వున్నది. ఈ స్థలం నైసర్గికంగా చాలా ఉత్తమమైంది. ఇది మద్రాసు, హైదరాబాద్ ప్రభుత్వాల సంయుక్త నిర్మాణం క్రింద జరగాలి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 35 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదు. గుంటూరు, నెల్లూరు జిల్లాలలోని మెట్టభూములు, కర్నూలు జిల్లాలోని కంభం మార్కాపురం తాలూకా భూములున్నూ ఈ ప్రాజెక్టు కుడికాలువ క్రింద సాగుకువచ్చును నైజాం సంస్థానం వైపునవున్న యడమ కాలువక్రింద నల్లగొండ, వరంగల్లుజిల్లా భూములు కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలలోని మెట్టభూములు సాగుకురాగలవు. విజయవాడ నుంచి మాచెర్లవరకు ఇప్పుడున్న రైలుమార్గం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎంతో ఉపయోగపడగలదు. మాచర్లనుండి పది మైళ్ళలోపు రైలుమార్గం నిర్మించిన డామ్ స్థలమునకు నిర్మాణానికి అవసరమైన సిమెంటు, ఇనుము మొదలగు వస్తువులరవాణాకు సదుపాయం ఉండగలదు. అందుకు కావలసిన శ్రామికజనం కూడా చౌకగా దొరకుటయేగాక, తమ భూములు ఎప్పుడు సస్యశ్యామల మగునా యని వీక్షిస్తున్న రైతాంగం అత్యుత్సాహంతో సహకారం చేయగలరు. భారతదేశంలోని ఏనదీలోయ ప్రాంతంకూడా కృష్ణానది లోయప్రాంతమంత క్షామపీడితంకాదు. కేంద్రప్రభుత్వం తయారుచేసిన 1903 సంవత్సరపు ఇరిగేషన్ రిపోర్టు యిందుకు సాక్ష్యం. తినదగినంతవున్నా తిననోచుకోలేని దుర్భిక్షస్థితి మన ఆంధ్రదేశానికి పట్టింది మనకు కావలసినని నదులువున్నా ప్రాజెక్టు నిర్మాణంజరుగక పోబట్టి అన్నానికి అవస్థ పడవలసి వచ్చింది. వృథాగా నదీజలాలు సాగరంలో కలిసిపోతున్నవి.

"నది మధ్య భాగపు లోతునుంచి అనగా పునాదులలోనుంచి 350 అడుగుల ఎత్తుడామ్ నిర్మింపబడాలి. కుడివైపు కాలువ సముద్రమట్టానికి 500 అడుగుల ఎత్తున నల్లమలకొండల నానుకొని పెన్నార్ నదివద్దనున్న సోమశిలనునకును ప్రవహించుతుంది. డామ్‌కు ఇరుప్రక్కలనున్న కొండలపల జలములతో మాగాణిములుగా భూములు సేద్యమునకు ఉపయుక్తములని నిర్ణయింపబడినవి అనావృష్టివల్ల ఎన్నో సంవత్సరములుగా సాగుకురాని భూములు ఈ డామువల్ల సస్యశోభితములై ఆంధ్రదేశానికి ఏమాత్రం ఆహార [illegible] ప్రాంతంగా మన సీమ [illegible]

"పనిపాటులులేక దిన బత్తెములకు కరువై, అన్నాతురులై అలమటించే నిరుద్యోగపీడిత ప్రజానీకానికి ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆధారమై జీవనభృతిని కల్పించగలదు. దీని నిర్మాణం, నిరుద్యోగులకు ఉద్యోగం, నిరాశ్రయులకు ఆశ్రయం, అన్నాతురులకు అన్నం ఆహార ధాన్యాల కొరతకు, ఆహార ధాన్యాల సమృద్ధం ఆర్థిక దుస్థితికి ఆర్థిక స్తోమత చేకూర్చి ఆంధ్రసీమకు అంతరాయంలేని ఆనందాన్ని చేకూర్చగలదు. తలపకు, పశుగ్రాసానికి ఎంతగానో దోహద మిస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంవల్ల వుత్పత్తి చేయబడు విద్యుత్‌శక్తి అనేక పరిశ్రమలను వృద్ధిపొందించి ఆర్థిక దుస్థితిని తొలగించగలదు ఈ ప్రాజెక్టు నిర్మాణం పంచవర్ష ప్రణాళిక వుద్దేశాన్ని నెరవేర్చగలదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిబంధకమైన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టుకు ఈ ప్రాజెక్టుకు గల తారతమ్యం వివరిస్తే దీని ఆవశ్యకత సులభంగా గోచరం కాగలదు.

కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు: మద్రాసు ప్రభుత్వానికి తగు నిర్మాణ వ్యయం రు. 130 కోట్లు సాగుకు రాగల భూమి 36 లక్షల ఎకరాలు నిర్మాణకాలం 15 సంవత్సరాలు. పంట వివరం 17 లక్షల టన్నులు. విద్యుచ్ఛక్తి ఒక లక్ష కిలోవాట్లు. నీటమునిగే గ్రామాలు 1,04,000 ఎకరాలు. భూ కామందులకిచ్చే పరిహారం రు. 15 కోట్లు.

నందికొండ ప్రాజెక్టు: హైదరాబాదు, మద్రాసు రాష్ట్రాలకు కలిసి ఆగు వ్యయం రు. 120 కోట్లు. సాగుకు రాగల భూమి 70 లక్షల ఎకరాలు, నిర్మాణ కాలం 5 సంవత్సరాలు, పంట వివరం 35 లక్షల టన్నులు. విద్యుచ్ఛక్తి 2లక్షల కిలోవాట్లు. నీట మునిగే మేర 4090 ఎకరాలు. భూకామందుల కిచ్చే పరిహారం రు. 50 లక్షలు.

ఇట్టి సదుపాయాలతో ఇంత చౌకగా తయారుచేయబడే అవకాశం గల నందికొండ ప్రాజెక్టును విస్మరించి కృష్ణా-పెన్నారు ప్రాజెక్టును గురించి మద్రాసు ప్రభుత్వం పట్టుబట్టుచున్నదంటే అందుకు గల కారణం ఆంధ్రులకు విదితమే. కనుక కాలహరణం కాకుండా ఆందోళన చేయాలి. ఇది ఆంధ్రులకు, ఆంధ్రేతరులకు సంబంధించిన వ్యవహారం.

### వెనుకబడ్డ ప్రాంతాలు

"ఇక అంతరంగిక వ్యవహారాలు ఆలోచిస్తే రాయలసీమ సోదరులు నందికొండ ప్రాజెక్టు నిర్మాణంవల్ల కొద్దిపాటి అయిష్టాన్ని ప్రదర్శిస్తూ ముందుగా వెనుకబడ్డ రాయలసీమలోని శిద్దేశ్వరం, గండికోట ప్రాజెక్టులు నిర్మించాలని అవి రాయలసీమలోని అభాగ్య పేద రైతాంగానికి అవసరపడగలవని వాదిస్తున్నారు. చాలా కాలం నుండి ఆర్థికంగా వెనకబడివున్న రాయలసీమ ఆర్థిక పురోభివృద్ధి దృష్ట్యా ఆ వాదం సమర్థనీయం కావచ్చునేమో కాని, భారతీయులందరు ఒకటన్న విశాలభావం అలవరుచుకోవలసిన మనం ప్రాంతీయ విభేదాన్ని ప్రకటించరాదు. అసలు పేదసాదలకు ప్రాంతీయభేదంలేదు. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతీయులు తమహక్కులకై ఆందోళన జరపటం సమంజసమే. కాని, ఒకేభాష, ఒకే సంప్రదాయం గలిగిన ఆంధ్రరాష్ట్రంలో రాయలసీమ, సర్కారులనే భేదం కల్పించటంమాత్రం ఏవిధంగాను సమర్థనీయంగాదు. ఆంధ్రలో ఎవరే ప్రాంతానికి చెందినా అందరం సాటివారమన్న సత్యాన్ని ఆంధ్రు డెవడూ మరచిపోరాదు. నిజం చెప్పాలంటే ఆంధ్రలో వెనుకబడినవి ఒక రాయలసీమ జిల్లాలే కావు. సర్కారు జిల్లాలలోకూడా అనేకప్రాంతాలు వెనుకబడివున్నాయి. రాయలసీమ సోదరులు కోరుతున్నట్లుగా సిద్దేశ్వరం, గండికోట ప్రాజెక్టులు నిర్మించవలసిందే కాని, త్వరలో నిర్మించదగింది. వెనుకబడ్డ చాలా ప్రాంతాలకు ఉపకరించే నందికొండ ప్రాజెక్టు నిర్మాణంవల్ల రాయలసీమ సోదరులు ఎలాంటి విరసభావం చూపెట్టకుండా నందికొండ ప్రాజెక్టు నిర్మాణంతోపాటు గండికోట, శిద్దేశ్వరం ప్రాజెక్టులు కూడా నిర్మించాలని కోరటం ధర్మం. కాని, వెంటనే 70 లక్షల ఎకరాల భూమిని సాగుకు తెచ్చే నందికొండ ప్రాజెక్టు కట్టరాదనటం సముచితం కాదు. సిద్దేశ్వరం, గండికోట ప్రాజెక్టులక్రింద సాగగు భూమి ఏడు లక్షల ఎకరాలు. వీటిని ప్రస్తుతం నిర్మించేదానికన్న 70 లక్షల ఎకరాలు సాగయ్యే నందికొండ ప్రాజెక్టును నిర్మించాలని ఆందోళన చేయటం ధర్మం.

### రాయలసీమ క్షేమం

"ఖోస్లాపథకం ప్రకారం కర్నూలు-కడప కాలువను విస్తృతంచేస్తే, కావలి, కనుపూరు కాలువలక్రింద సాగగు భూమికాక రాయలసీమలోనే 4 లక్షల ఎకరాల పల్లపుభూమి సాగుకు రాగలదు. ప్రస్తుతం నిర్మింపబడుతున్న తుంగభద్ర ప్రాజెక్టుక్రింద మైసూరుకు పోగా దక్కిన రాయలసీమ ప్రాంతంలో 1½ లక్షల ఎకరముల ఆయకట్టు మిగిలా వున్నది నదరు తుంగభద్ర ప్రాజెక్టు 4 వేల క్యూసెక్కు కాలవకు భూములు నిర్మింపబడటంవల్ల ఆ తుంగభద్రదా హైలెవెల్ చానల్‌క్రింద 3½ లక్షల ఎకరములు వెరసి రాయలసీమ ప్రాంతంలో వెంటనే 10½ లక్షల యకరముల భూమి 20 కోట్ల ఖర్చుతో సాగుకు రాగలదు. పైగా నందికొండ ప్రాజెక్టు నిర్మాణానంతరం ఎగువభాగంలోవున్న సిద్ధేశ్వరం ప్రాజెక్టు కట్టుకొనడానికి ఏలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి రాయలసీమ సోదరులు నందికొండ ప్రాజెక్టును గురించి ఆందోళనపడ నవసరం లేదు. పైగా సిద్ధేశ్వరం, గండికోట ప్రాజెక్టులు కట్టబడవన్న భయంకూడా లేదు. అందుబాటులో వుండి కేంద్రప్రభుత్వంవారి దృష్టిలో ప్రథమస్థానం సంపాదించుకొన్న నందికొండ ప్రాజెక్టు నిర్మాణం జరగటం యావదాంధ్రులు సంతోషించవలసిన విషయం. కాబట్టి, రాయలసీమ సోదరులు నందికొండ ప్రాజెక్టుకు వ్యతిరేకాందోళన సమునితం, సహేతుకం కాదు. కాబట్టి విశాలాంధ్ర దృక్పథంతో ఆంధ్రులంతా యావదాంధ్రదేశం సుభిక్షంగా వుండునట్లు అందుకు దృఢదీక్షాకంకణధారులై ప్రాంతీయ విభేదాలను విస్మరించి కృషిచేయ వలసిందిగా మనవి చేస్తున్నాను.

"ఈ సందర్భంలో నందికొండ ప్రాజెక్టు నిర్మాణంవల్ల నాగార్జునకొండలోయ మునిగిపోవునని, అందువల్ల నందికొండ ప్రాజెక్టు నిర్మాణం మార్చవలయునని కేంద్ర పురావస్తుశాఖవారి సూచనలు సమంజసమైనవి కావు. భారతదేశంలో ఏర్పడ్డ ఆహార కొరత రీత్యా ఏ పరిస్థితులలోను నందికొండ ప్రాజెక్టు నిర్మాణం ఆపటకు వీలులేదని పురావస్తుశాఖ వారి సూచనను త్రోసిపుచ్చి వెంటనే నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్చాలని కోరుచున్నాను.

"ఆంధ్ర నాయకులు, ప్రజలు తమ తమ పార్టీ తత్వాలను, ప్రాంతీయ విభేదాలను విస్మరించి ప్రజాభ్యున్నతికి, ప్రజా జీవనప్రమాణాభివృద్ధికి, ఆంధ్రజాతి పురోభివృద్ధికి అత్యవసరమైన నందికొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని గురించి తమ పలుకుబడిని, అనుభవాన్ని, సేవను వినియోగించి ప్రజలకు అండగా నిల్చి పోరాడవలసిందిగా చేతులు చాచి అర్థించుచున్నాను."

### ప్రారంభోపన్యాసం

శ్రీ కొండ సుబ్బారెడ్డి (బి. ఎ బి. యల్) గారు సభను ప్రారంభిస్తూ, భారతదేశంలో క్లిష్టమైన ఆహారసమస్య దృష్ట్యా నందికొండ ప్రాజెక్టు నిర్మించడం అత్యవసరమన్నారు. ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాలకు రెండింటికి ఉపయోగపడే ఈ నందికొండ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయగలదన్నారు. నందికొండ ప్రాజెక్టు రెండు లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి తయారుచేయగలదు గనుక, పారిశ్రామికంగా వెనుకబడివున్న మధ్యాంధ్ర దేశం కొద్దికాలంలోనే పరిశ్రమల్ని పెంపొందించుకోవటానికి ఎంతో అవకాశం దీని ద్వారా కలుగుతుందని చెప్పారు. కనుక భారత ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌వారు ఏ పరిస్థితులలోను నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసినదిగా కోరారు.

తరువాత ఆంధ్రరాష్ట్ర కృషీకార్ లోక్ పార్టీ కార్యవర్గ సభ్యులు శ్రీ యన్. విజయరాజ కుమార్‌గారు మాట్లాడుతూ, పంచవర్ష ప్రణాళిక క్రింద రెండేండ్లు గడచిపోయినా నందికొండ ప్రాజెక్టు విషయంలో ఇంకా శ్రద్ధ తీసుకోకపోవటం శోచనీయమన్నారు. అంతే గాక దాదాపు 70 లక్షల ఎకరాలు సాగయ్యే ఈ ప్రాజెక్టు నిర్మాణంవలన భారతదేశం కోట్ల రూపాయలు విదేశీ మార్కెట్లకు ఆహార దిగుమతుల నిమిత్తం ధారపోసే దౌర్భాగ్యం తొలగి, దేశం స్వయం సమృద్ధ మౌతుం దన్నారు.

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి సమ్మేళనం అధ్యక్షులు శ్రీ యన్. వీరాచారిగారు మాట్లాడుతూ, తాను రాయలసీమ వాసినని, రాయలసీమ అవసరాలకు తుంగభద్ర నీటిని సద్వినియోగం చేసుకుంటే పదిన్నర లక్షల యకరాలు పల్లపు సాగుకు వస్తుందని చెప్పారు. ఖోస్లా కమిటీవారు, రాయలసీమ అవసరాల్ని పూర్తిగా గ్రహించి రాయలసీమలోని నీటివనరులు అన్నీ చూచి కనుక కర్నూలు కాలువను విస్తృతం చేయాలని, నందికొండ ప్రాజెక్టును ప్రథమ దశలో నిర్మించమని కూడా సిఫారసు చేశారన్నారు. కనక సోదరరాయలసీమ ప్రజానీకం నందికొండ ప్రాజెక్టు వ్యతిరేక ప్రచారాన్ని వదులుకొని, కడప, కర్నూలు కాలువ విస్తృతంతోపాటు, తుంగభద్ర హైలెవెల్ కాలువ గండికోట ప్రాజెక్టులతో పాటు నందికొండ ప్రాజెక్టును కూడా పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసినదిగా ఆందోళన చేయవలయునని కోరారు.

నందికొండ ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు శ్రీ కోనూరి కన్నయ్యగారు మాట్లాడుతూ, శ్రీ వీరాచారిగారు చెప్పిన విషయాలు సమంజసంగా వున్నవని, రాయలసీమ ప్రజానీకం నందికొండ ప్రాజెక్టు విషయంలో వ్యతిరేకత చూపించ నవసరంలేదని, వారి అవసరాలకు కడప-కర్నూలు కాలువ విస్తృతం, తుంగభద్ర హైలెవెల్ చానల్, గండికోట ప్రాజెక్టు ప్రస్తుతానికి చాలునని, తరువాత సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మింపకోవచ్చుననియు చెప్పారు.

కేంద్ర పురావస్తు శాఖవారు నందికొండ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేయు ప్రచారం అర్థం లేదని, భారతదేశ ఆహారకొరతను గమనించక ఇట్టి ప్రచారం చేస్తున్నారని, నాగార్జునకొండలోని ప్రస్తుతం మ్యూజియంలో నున్న శిల్పములను ఆంధ్రదేశంలోని చరిత్రకు ప్రసిద్ధమైన ఏ ప్రదేశంలోనైనా వుంచవచ్చునని, ఇదివరకు త్రవ్విన పదమూడు స్థలములలోగాక లోయలోని యితర స్థలములలో కూడ నందికొండ డామ్ నిర్మాణం పూర్తికావడానికి మూడు సంవత్సరములు పట్టునని అంతవరకు త్రవ్వకములు సాగించవచ్చుననియు చెప్పారు. కేంద్రప్రభుత్వం ప్లానింగ్ కమిషన్‌వారు ఈ వ్యతిరేకతను పాటించక, నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసినదిగా కోరారు.

గుంటూరుజిల్లా కృషీకార్ లోక్ పార్టీ ప్రముఖులు శ్రీ వాసిరెడ్డి వెంకయ్యగారు మాట్లాడుతూ రాయలసీమతోపాటు గుంటూరు, నెల్లూరుజిల్లాలలోని మెట్టప్రాంతములు కరువు కాటకములకు తరచుగా లోనగుచున్నవని, గనుక రాయలసీమతోపాటు ఈప్రాంతములకు కూడా నీటివనరులు నందికొండ ప్రాజెక్టుద్వారా కూర్చవలయునని కోరారు.

ఆంధ్ర కృషీకార్ లోక్‌పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ జి. హనుమంతరావుగారు మాట్లాడుతూ, రాయలసీమలోవలె గుంటూరు, నెల్లూరు జిల్లాలలోని మెట్ట ప్రాంతంలలోకూడ వర్షంతక్కువని అందువలన పైర్లు పండక ప్రజానీకం ఆహార కొరతవల్ల బాధపడుచున్నారని, నందికొండ ప్రాజెక్టునిర్మాణం వల్ల అట్టి యిబ్బందులు తొలగి మధ్యాంధ్ర ప్రజానీకము సుఖజీవనము చేయుటకు అవకాశ ముండునని చెప్పారు.

శ్రీ యన్. మధుసూదనరావుగారు మాట్లాడుతూ, నందికొండ ప్రాజెక్టు నిర్మాణంకొరకు మధ్యాంధ్ర ప్రజానీకం ఎదురుచూచుచున్నారనిచెబుతూ, వెంటనే ప్రభుత్వంవారు ప్రాజెక్టును

(మిగతా 1 వ కాలంలో)

(5 వ కాలం తరువాయి)

నిర్మించవలయునని కోరుచూ వందన సమర్పణ చేశారు.

సభలో క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి:

"రాయలసీమ ప్రస్తుత అవసరాలకు తక్షణ అక్కరతో ఖోస్లా కమిటీవారు సూచించిన విధంగా కడప-కర్నూలు కాలువను విస్తృతం చేసిన 4 లక్షల యకరములు సాగగును తుంగభద్ర హైలెవెల్ చానల్, గండికోట ప్రాజెక్టులు నిర్మించిన అయిదు లక్షల యకరాలు సాగగును. ప్రస్తుతం తుంగభద్ర డామ్ క్రింద రాయలసీమలో 1½ లక్ష సాగగును. వెరసి 20 కోట్ల రూపాయలతోటి 10½ లక్షల యకరాలు 3 సంవత్సరాలలో రాయలసీమయందు పల్లపుసాగగును. కనుక రాయలసీమ ప్రజానీకమును సిద్దేశ్వరం ప్రాజెక్టు కొరకై ఆవేదనపడక నందికొండ ప్రాజెక్టు విషయంలో వ్యతిరేకాందోళన మానుకొనవలసిందిగా ఈ సభవారు కోరుచున్నారు. భారత ప్రభుత్వమును, ప్లానింగ్‌కమిషన్‌ను, ఆంధ్ర, హైదరాబాద్ ప్రభుత్వాలను కడప-కర్నూలు కాలువ విస్తృతం, తుంగభద్ర హైలెవెల్ చానల్, గండికోట ప్రాజెక్టులతోపాటు నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసిందిగా ఈ సభవారు ఏకగ్రీవంగా కోరుచున్నారు.

"కేంద్ర పురావస్తు రక్షణ పరిశోధన శాఖవారు నాగార్జున కొండ బౌద్ధ శిల్పాలను కాపాడుటకు నందికొండ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేయు ప్రచారమును ఖండిస్తూ, అట్టి పురావస్తుశాఖ ఆక్షేపణను పాటించక నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసినదిగా ప్లానింగ్ కమిషన్‌ను భారత ప్రభుత్వమును ఈ సభవారు గట్టిగా కోరుచున్నారు.

"భారతదేశంలో ప్రస్తుతంవున్న ఆహార కొరతదృష్ట్యా, ముఖ్యంగా బియ్యం కొరతనుబట్టి వరిపంటనే అధికంగా కొద్దికాలములో తక్కువఖర్చుతో పండించు నందికొండ ప్రాజెక్టును పంచవర్ష ప్రణాళికలో చేర్చవలసినదిగా ప్రభుత్వానికి ఈ సభవారు విజ్ఞప్తి చేస్తున్నారు."



శ్రీ కె. వి. శివయ్యగారు

గూడూరు వాస్తవ్యులు శ్రీ కోర్ల రామయ్యగారి పుత్రులు. చికాగో యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసానికై వీరు ఇటీవల అమెరికా వెళ్ళారు.

# సేవింగ్స్ ఉద్యమానికి స్త్రీల తోడ్పాటు

## గూడూరులో శ్రీమతి భారతీదేవి రంగాగారి ప్రబోధం

గూడూరు, సెప్టెంబర్ 17—భారత ప్రభుత్వ స్త్రీల సేవింగ్స్ సంఘ సభ్యురాలు శ్రీమతి గోగినేని భారతీదేవి రంగాగారు ఆంధ్రదేశంలో మహిళా సేవింగ్సు ఉద్యమాన్ని గురించి ప్రచారంచేస్తూ నిన్న గూడూరుకు వచ్చారు. స్థానిక మహాత్మాజీ ఆదివవాని హాస్టల్‌లో శ్రీమతి టి. సుబ్బమ్మ (గూడూరు స్త్రీల గృహపరిశ్రమ సహకార సంఘాధ్యక్షురాలు)గారి అధ్యక్షతన సభ ఏర్పాటు చెయ్యబడింది. హాస్టల్ సంస్థాపకురాలు శ్రీమతి నక్కా రంగనాయకమ్మగారు భారతీదేవి రంగాగారిని సభికులకు పరిచయము చేశారు.

స్త్రీల గృహపరిశ్రమ సహకార సంఘ డైరెక్టర్ శ్రీమతి ఏ. సీతారామమ్మగారు భారతీదేవి రంగాగారిని పుష్పమాలాలంకృతిని గావించారు.

"భారతీదేవి రంగాగారు తమ ప్రసంగంలో ఇలా చెప్పారు:

"భారతదేశ పురోభివృద్ధికి వుద్దేశించబడిన పంచవర్ష ప్రణాళిక జయప్రదం కావాలంటే అందుకు అవసరమైన పెట్టుబడిని సమీకరించుటలో ప్రజలందరు ప్రభుత్వానికి సహాయపడాలి. ఈ వుద్యమంలో ప్రజలనుండి కనీసం 50 కోట్ల రూపాయలు సేకరించాలని పంచవర్ష ప్రణాళికలో సూచించబడింది. ఇందులో స్త్రీల ద్వారా 8 కోట్లయినా రాబట్టాలని ప్రభుత్వాలోచన.

"ప్రభుత్వానికి ఈ విధంగా పెట్టుబడి పెట్టుటవల్ల పుణ్యంతోపాటు పురుషార్థం కూడ సిద్ధిస్తుంది. ప్రయివేటు వడ్డీవ్యాపారాలవల్ల అసలుకే ముప్పురాగల ప్రమాదం వున్నది. ప్రయివేటు బ్యాంకులలో దాచుకోవడంవల్లకూడ యిబ్బందులు వున్నవి. ప్రభుత్వానికి ఈ విధంగా అప్పు యిచ్చిన మొత్తాన్నిగూర్చి సొమ్మును నిల్వ చేసుకొనువారికి భద్రత వుండడమేగాక ఈ మొత్తం దేశ పురోభివృద్ధికి వినియోగించబడుతుంది. మామూలుగా మహిళాసంఘాలు స్త్రీల స్వాతంత్ర్యాన్ని గురించి, ఆడపడుచుల ఆందోళన చేయడంతప్ప, నిర్దిష్టమైన నిర్మాణ కార్యక్రమం అంతగా గోచరించదు. ఈ స్త్రీల సేవింగ్సు ప్రణాళికద్వారా మహిళా సంఘాలు దేశ పురోభివృద్ధికి ఎంతో సహాయ పడగలవు అంతేగాక ఏజెంట్లుగా నియమింపబడిన సంస్థలకు నూటికి రు. 1-4-0 చొప్పున వచ్చే కమిషన్‌తో వాటి కార్యక్రమాల నిర్వహణకు తగిన ఆర్థికస్తోమతను చేకూర్చుకొనుటకుకూడ అవకాశం లభిస్తుంది. అందువల్ల మహిళా ఈసంస్థలు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమకు, దేశానికి కూడ సహాయపడాలి.

"పొదుపుతనంలో స్త్రీలు పురుషులకంటె మెరుగని ప్రతీతి. నా చెల్లెమ్మ, అక్కయ్య అందరూ తమకు వున్నదాంట్లో కొంత పొదుపు చేసుకొని గుప్తధనాన్ని ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టడం గర్వించదగ్గ విషయం. స్త్రీలపొదుపు ఉద్యమం, ప్రజల సహకారంతో ప్రభుత్వ బొక్కసంలో 50 కోట్ల రూపాయలు నింపితే ప్రభుత్వ పెత్తనంక్రింద పరిశ్రమలు అభివృద్ధి పరచవచ్చు. నిరుద్యోగ సమస్య నమసిపోగలదు."

స్త్రీల గృహ పరిశ్రమ సహకార సంఘ కార్యదర్శి శ్రీమతి నక్కా రంగనాయకమ్మగారు మన ప్రభుత్వ పంచవర్ష ప్రణాళిక జయప్రదమయ్యేందుకు మహిళలు ఎక్కువగా "స్త్రీల పొదుపు ఉద్యమం"లో కృషి చేయాలని మహిళా సోదరీలకు వినతిచేశారు.

సభానంతరం, శ్రీమతి భారతీదేవి రంగాగారు కీర్తిశేషులైన శ్రీ టి పోలయ్య నాయుడుగారి కుమార్తె సీతా రామమ్మగారు ఏర్పాటుచేసిన తేనీటి విందులో పాల్గొన్నారు.

పిదప శ్రీమతి భారతదేవి రంగాగారు కారులో కడపకు వెళ్లారు.

# విజయవాడలో భిక్షుక సమస్య నివారణ!

విజయవాడ, సెప్టెంబర్ 19—విజయవాడ పట్టణంలో భిక్షుక సమస్యను సమూలంగా పరిష్కరించడానికి తీసుకొనదగు చర్యలనుగురించి చర్చించే నిమిత్తం వివిధవృత్తులకు, వ్యాపారాలకు, కార్యరంగాలకు చెందిన పౌర ప్రతినిధుల సమావేశం సెప్టెంబర్ 20 వ తేదీని జరుగుతుంది.

విజయవాడ పట్టణంలో అన్నిరకాల భిక్షగాండ్రు సుమారు 500 మంది కలరని చెయిర్మన్ డాక్టర్ టి. వి. యస్. చలపతిరావుగారు అన్నారు.

(పి. టి. ఐ.)

# కలరావల్ల 11 మంది మరణం

## మంగళగిరి సబ్-తాలూకాలో

మంగళగిరి, సెప్టెంబర్ 15—[illegible] తాలూకాలోని పుండవల్లి గ్రామం[illegible] కలరా 20 మందికి తగులగా 11 మంది మరణించారు 1,500 మందికి కలరా ఇంజక్షన్‌లు యిచ్చారు.

నంబూరులో ఏడుగురికి కలరా తగులగా నలుగురు మరణించారు. 11 మందికి కలరా ఇంజక్షన్లు యివ్వబడినవి.

పెదవడ్లపూడిలో ఒకరు కలరావల్ల మరణించారు. 500 మందికి కలరా ఇంజక్షన్లు యివ్వబడినవి.

కంతమూరాజు కొండూరులో ఒకరు కలరావల్ల మరణించారు. 700 మందికి కలరా ఇంజక్షన్‌లు యివ్వబడినట్లు తెలుస్తున్నది.

## పొన్నూరులో ముగ్గురి మృతి

పొన్నూరు, సెప్టెంబర్ 14—పొన్నూరులో కలరావల్ల యింతవరకు ముగ్గురు మరణించారు.

కలరా వ్యాప్తికి గల కారణాలలో ఒకటి కాలవనీరు త్రాగడమని చెప్పి ప్రజలు కాలువనీరు త్రాగనవసరం లేకుండా చెయ్యడానికి గొట్టం బావులను నిర్మించాలని అధికారులను పొన్నూరు శానటరీ డిపార్టుమెంటువారు కోరారు.

## నిడుబ్రోలులో

నిడుబ్రోలులోకూడా కలరా వ్యాపిస్తున్నది. నలుగురికి వ్యాధి తగిలిందని తెలుస్తున్నది. ఆరోగ్యశాఖవారు త్వరితగతిని కలరా నిరోధక చర్యలు తీసుకొంటున్నారు. హరిజన రజక కాలనీలలోను, ఇతర మురికి ప్రాంతాలలోను, కలరాఇంజక్షన్‌లు యిచ్చారు, స్థానిక కాలేజీ, హైస్కూలు విద్యార్థులకుకూడా ఇంజక్షన్‌లు యిచ్చారు.

## ముత్యాలపల్లిలో ముగ్గురు మరణం

ముత్యాలపల్లి, సెప్టెంబర్ 15—ఇటీవల నర్సాపురం తాలూకా ముత్యాలపల్లి గ్రామంలో ఇటీవల కలరావల్ల ముగ్గురు మరణించారు. ఈ విషయం పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు రిపోర్టు చెయ్యగా వాక్సినేటరు వచ్చి ఈ గ్రామస్థులకు ఇనాక్యులేషన్లు చేశారు. మరణ వ్యాధి ఎవ్వరికి సోకలేదు.


# 1953-54 లో మీ అదృష్టం



మీ భవిష్యత్తులో ఏమి జరగబోవునదిన్నీ, మీ వరిస్థితి ఏమై తక్కు గురించిన్నీ, మీరు తెలుసుకొన గోరినట్లయితే ఒక పోస్టుకార్డు పైని మీ కిష్టమగు ఒక పుష్పంపేరున్నూ, మీరు వ్రాయు తేదీ వేళ సమయమున్నూ, మీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసి పంపుము. జ్యోతిష శాస్త్రములోని రహస్య గణిత మూలము మేము గుణించి, మీరు కార్డువ్రాసిన తేదీలగాయతు 12 మాసములలో మీయొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో మీకు జయము కలుగును. మీ ఉద్యోగము విషయం మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీ సుఖము, సంతానము, ఇది విశేషములు, లాటరీ, అకస్మాద్ద్రవ్యలాభము మొదలగువానిని గురించి స్పష్టముగా మావద్దగా వ్రాసి రు. 1-4-0 లకు మాత్రము, వి. పి. గా పంపగలము (వి. పి. ఖర్చులు ప్రత్యేకం) దుష్టగ్రహము లేపైనా వున్నయెడల శాంతిచేయు విధానముకూడా తెలుపుచూ చేయవలసిన వివరములు మా పూచీపైని పంపబడును. మేము పంపిన ఫలితము మీకు తృప్తిగా నుండనియెడల పైకము వాపసు చేయబడును. ఒక సారి పరీక్షించి చూడుడు.

పండిత దేవదత్తశాస్త్రి, రాజ్‌జ్యోతిషి (ఏ. పి. యం.) కర్తార్‌పూర్ (ఇ. పి.)

Pt. Dev. Dutt Shastri, Raj Jyotishi (A.P.M.) Kartarpur E.P.



OVER Rs. 70,000 MUST BE WON

FIRST PRIZE Rs. 50,000 OR RETURN TICKETS TO ENGLAND (BY AIR OR SEA) FOR TWO PEOPLE PLUS Rs. 42,500

Free Entries! RUNNERS-UP Rs. 20,000 EXTRA PRIZES FOR ALL ENTRANTS WITH UNDER FIVE ERRORS

# SQUAREWORD D-17

**CLOSING DATE**
(Subject to Rules and Conditions)
**6 p.m. Thursday Oct. 8, for Posted Entries.**

**Post Entries to:**
**Squareword D-17, Express Newspapers Ltd., Mori Gate, Delhi.**

### Clues Across

1. Never let mere set-backs make you —— defeat!
5. Good worker seldom wastes time on ——
6. —— of ill-natured people are usually unpleasant
8. Sometimes best way to make wilful child —— on doing something is to ask him to stop doing it!
9. Children seldom take to —— happily
14. Seeing his friends —— causes a man sometimes to follow their example
15. Man who hasn't sound lungs is seldom a good ——
16. The more conscientious you are the less likely you are to —— much
17. By being a little ——, wifie sometimes persuades hubby to buy her new clothes!
18. People can scarcely be real friends unless they know a lot about each other's ——

### Free Entry Conditions

*In Squareword D-17 you may enter ONE FREE SQUARE for every SIX Non-free Squares (i.e., four Re. 1/- and two Half-Fee Squares) entered by you. But you must use the same surname and initials on all such Free and Non-free Squares and send them all in the same cover.*

*Free Squares must be numbered separately. Number the first Free Square No. 1, the second Free Square No. 2, and so on.*

*A Square in a Blank Entry Form or in an ordinary Entry Form may be used as a Free Square, but it must be marked FREE and the Entry Form must be submitted complete with all three Squares. Unused Squares must be left blank.*

### Clues Down

2. A man sometimes scarcely notices big —— he has longed for
3. Apparently, normal little boys seldom —— themselves really clean!
4. When we pay for doing things that are ——, the older we are the more dearly we often pay
5. One's apt to speak somewhat —— when chair into which one is lowering oneself is playfully withdrawn
7. When boss openly charges worker with dishonesty, such a reply is apt to shake him
10. —— women are often impatient of fulsome flattery from men
11. It's seldom good for people to get their way when they —— to get it
12. As a rule, man keenly resents words that hurt his ——
13. When there are many idle —— in a country, riots often result

.......CUT HERE....... **ENTRY FORM FOR SQUAREWORD D-17** .......CUT HERE.......

This Entry Form must be submitted complete, with all three Squares, and in the name of only one person. Unused Squares must be left blank. Pencil entries are not allowed. Every two Re. 1/- Squares entered entitle the person entering them to one Half-Fee Square. No person who enters only one Re. 1/- Square is entitled to a Half-Fee Square. Re. 1/- Squares and Half-Fee Squares must be numbered separately. For instance, if you enter four Re. 1/- Squares and two Half-Fee Squares, number Re. 1/- Squares 1, 2, 3 and 4, and number Half-Fee Squares 1 and 2.




Re. 1/- SQUARE No..............




Re. 1/- SQUARE No..............




HALF-FEE SQUARE NO........

D-17 In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions and to accept the Competition Editor's decision as final and legally binding.

SURNAME in ink and Block Letters — Mr. / Mrs. / Miss ....................INITIALS..........

I ENCLOSE HEREWITH — Money Order Receipts / Squareword Receipts / Postal Orders — Nos.

FULL ADDRESS..........................

.......CUT ALONG THIS DOTTED LINE.......

# వరద బాధితులకు వితరణశీలుర సహాయం

## వివిధ ప్రాంతాలలో సేకరించిన విరాళాలు

గూడూరు, సెప్టెంబర్ 17—"ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల సహాయ నిధికి గూడూరు బోర్డు హైస్కూలు ఆవరణలో శ్రీ గృహ పత్రికను సహకార సంఘం యాజమాన్యాన "నాటా" ప్రదర్శనాలు. గోదావరి-వరదల్లో తమ తల్లి దండ్రులను కోల్పోయిన ఒక విద్యార్థిని జీవిత చరిత్రను తెలియజేసే "కమపు మంట" అనే నాటిక ప్రదర్శనం జరిగినది. సదరు నాటికను రచించినది శ్రీ కస్తూరి శేమ్యూల్‌గారు. నాటిక ప్రదర్శనాదులు కూడా జరిగినవి. ఈ నాటిక ప్రదర్శనంలో యం. సరోజ, సుబ్బారావు, ఎ. సీతామణి నటించారు. నాటకరంగంనుంచి సరోజ పరాశక్తై ప్రేక్షకుల వద్దకు రాగానే తమ వద్దవున్న చిల్లర పైకం మొత్తం ఆమెకు ఇచ్చారు.

ఈ నాటక ప్రదర్శనానికి శ్రీ కంతం కృష్ణరావు పంతులుగారు (బోర్డు హైస్కూలు హెడ్మాస్టరు) అధ్యక్షత వహించి ప్రతివాక్యరు "ఆంధ్రప్రభ" గోదావరి నిధికి శక్తి వంచనలేక సాయపడాలన్నారు. సంఘాధ్యక్షురాలు శ్రీమతి టి. సుబ్బమ్మగారు వరోత్తమునికి ఒక వరకం బహూకరించారు.

సంఘ కార్యదర్శి శ్రీమతి నక్కా రంగనాయకమ్మగారు సంఘస్థాపకురాలు శ్రీ తేపుల్ల నరసింహారెడ్డి వెంకమ్మగారి రాయాచిత్రాన్ని ఆవిష్కరిస్తూ, సంఘానికి వారు చేసిన కృషిని, వారి గుణగణాలను తెలియజేశారు. సదరు సంఘంవారు గూడూరు పట్టణంలో వసూలుచేసి "ఆంధ్రప్రభ" నిధికి పంపిన రు 216/-లను దాతలపేర్లతో విరాళాల మొత్తంను చదివారు. ఈ ప్రదర్శనంద్వారా వసూలైన మొత్తం రు. 245-8-0. ప్రేక్షకులలో వసూలైన మొత్తం రు. 9-3-3లు మొత్తం రు 254-11-3లను గూడూరు "ఆంధ్రప్రభ" విలేకరికి "ఆంధ్రప్రభ" నిధికి పంపే నిమిత్తం వేదికపై సమర్పించారు. "ఆంధ్రప్రభ" విలేకరి సదరు మొత్తాన్ని స్వీకరించి ఆదర్శప్రాయమైన కృషిని నిర్వహించిన గూడూరు శ్రీ గృహ పత్రిక సహకారసంఘం వారికి "ఆంధ్రప్రభ" తరపున కృతజ్ఞతను తెలిపారు.

### మద్రాసు సినీ వర్కర్సు యూనియన్

#### వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ

మదరాసు, సెప్టెంబర్ 19—ఈనెల 10 వ తేదీ రాయపేటలో సినీ వర్కర్సు సమావేశమై ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలలో వరదలవల్ల మహావిపత్తుకు గురియైన సోదర ప్రజలకు సానుభూతిని వెల్లడిస్తూ, వారికి విరాళములు సేకరించి వెంటనే పంపుటకు తీర్మానిస్తూ ఈ క్రింది వారితో కార్యనిర్వాహకవర్గ సంఘాన్ని ఎన్నుకొన్నారు.

శ్రీ ఇంటూరి వెంకటేశ్వరరావు (అసోసియేట్ డైరక్టర్ శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్సు) అధ్యక్షులు శ్రీ టి. ఏ. రామన్ (ఎలక్ట్రికల్ ఇంజనీయర్) శ్రీ యం. ఆర్. రంగనాథన్ (శేమారామన్, కన్నికరామల) ఉపాధ్యక్షులు శ్రీ ఏ. వి. కృష్ణమూర్తి (ఎడిటర్ చిత్రలోకం) కార్యదర్శి శ్రీ కొలను బ్రహ్మానందరావు (ఎడిటర్ మోహిని) సహాయ కార్యదర్శి శ్రీ మురళి దుర్గారావు (సినీ ఆర్టిస్ట్) ఆర్గనైజర్ శ్రీమతి పి. యస్. రాజ్యలక్ష్మి, కోశాధిపతిమరి 25 మందిని జనరల్‌బాడీ సభ్యులుగా నియమించారు.

ఈ వారంలో కమిటీ ఆర్టిస్టులతో కలిసి విరాళాల సేకరణకై ఆంధ్ర దేశంలో వివిధ ముఖ్య పట్టణములకు బయలుదేరడానికి పై కమిటీని మద్రాసు ముఖ్యమంత్రిచే రికగ్నైజు చేయించుటకు కూడా తీర్మానించడమైనది.

### కారంచేడు రైతుల విరాళం

#### మూడు వాగెన్‌ల పశుగ్రాసం

చీరాల, సెప్టెంబర్ 18—వరద పీడిత ప్రాంతాలలో వినియోగింపబడే నిమిత్తం ఇక్కడికి సమీపంలో వున్న కారంచేడు గ్రామం రైతులు మూడు వాగెన్‌ల పశుగ్రాసం కూడ గోదావరి జిల్లాకలెక్టర్‌కు అందజేశారు.

### రాజోలు తాలూకాలో వరద బాధితులకు సాయం

#### 8 గ్రామాలలో బియ్యం పంపకం

రాజోలు, సెప్టెంబర్ 13—రాజోలు తాలూకాలో ఇటీవల సంభవించిన వరద బీభత్సంలో సర్వస్వాన్నీ పోగొట్టుకొన్న అభాగ్యులకు బహుముఖాల ఇప్పుడు సహాయం జరుగుతున్నది:

నిర్వాసితులందరికీ పునరావాస సౌకర్యాలకై ప్రతి పేద కుటుంబానికి 30 రూపాయల చొప్పున ముట్టచెప్పబడింది. రాజోలు తాలూకాలో వరదలవల్ల పూర్తిగా లోనైనాను ప్రజోపయోగ్యానికి వచ్చిన యేసిమిని గ్రామాలలో తాత్కాలికంగా సహాయం చేయబడింది [illegible] దాదాపు ఆ పని పూర్తి అయింది.

గిరిజన [illegible] ప్రకటనం ఈ మొనటుని గ్రామాలలోనూ బియ్యం ప్రధానంగా పంచింది. ఒక్కొక్కరికి [illegible] 10 [illegible] చేసింది [illegible] బియ్యం [illegible] అందుచున్నట్లు తెల్పుతున్నది

రాజోలు తాలూకా నగరం బంజాకి చెందిన 52 గ్రామాలవారిలో హెచ్చుమందికి కలరా ఇంజక్షన్లు ఇవ్వబడినవి. మిగిలివున్న వారిని గురించి ఇంకా ఇంజక్షనులు ఇవ్వబడు విషయపు వ్యాధులు తాలూకా అంతటా పలు ప్రదేశాలలో తెలుపబడినవి. రవాణాసౌకర్యాలు కూడా దాదాపు అన్నీ పునరుద్ధరింపబడినవి.

### రామకృష్ణ మిషన్ సహాయ కార్యక్రమం

మరొక ప్రక్కనుండి రామకృష్ణ మిషన్‌వారు సహాయాన్ని అందించేందుకు పూనుకొంటారు. "ఆంధ్రప్రభ" నిధితో సఖినేటిపల్లి, అల్లవరం కేంద్రాలనుంచి బాధితులకు సహాయం చేయుటానికిగాను రామకృష్ణ మిషన్ తరఫున వచ్చిన శ్రీయుతులు కె. రామమూర్తి, ఆర్. రామారావుగార్లు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వస్త్రదానంతోపాటు ఉచిత భోజనశాలలు కూడా ఇక్కడ వరదబాధితులకు మాత్రం తెరపించడం అత్యవసరమని స్థానికులు అంటున్నారు.

వెయ్యి రూపాయల వంతున కిస్తీవాయిదాలపై వచ్చేటి అప్పులను గురించి అక్టోబర్ ఒకటో తేదీనుంచి పని ప్రారంభించవచ్చునని తెలుస్తున్నది. ఈ నెల 20వ తేదీతో రు. 30 ల సహాయం పని పూర్తి చేయబడుతుందట.

### ఋణ సహాయం

#### ఇతోధికంగా జరగాలని సూచన

నెల్లూరు, సెప్టెంబర్ 18—గోదావరి వరదలవల్ల నష్టపడిన ప్రాంతంలోని ఋణగ్రస్తులను రక్షించుటకు వెంటనే ప్రభుత్వము ఋణముల చెల్లింపు కొంతకాలంపాటు వాయిదావేస్తూ, ఒకటి తర్వాత ఒక్కొక్కరి చేయవలసి అత్యవసరమంటూ నెల్లూరుజిల్లా ప్రజా-సోషలిస్టు ప్రధానకార్యదర్శి శ్రీ కోట వెంకటరంగంగారు ఒకప్రకటన చేస్తున్నారు.

ఆయన తన ప్రకటనలో యిలా తెలియచేస్తున్నారు:

"వరదలవల్ల విశేషంగా నష్టపడిన గోదావరీతీరవాసుల కడగండ్లు వర్ణనాతీతం, నూతన ఆంధ్రరాష్ట్ర చరిత్ర ప్రారంభం కానున్న సమయంలో యిట్టి విపత్తు సంభవించుట మన దురదృష్టం.

"ఈ వరద బాధితులకు తాత్కాలికంగా కల్పించబడే ఆహార, వస్త్ర, వైద్య, గృహ పునర్నిర్మాణ వసతులేగాక, పాడైపోయిన పంటభూముల మరమ్మత్తుకు, విశేషంగా అప్పులు పోగొట్టుకొన్నవారికి, వరదల కొనుక్కొనే గొప్ప మొత్తాలు అప్పుగా యివ్వవలసి వుంటుంది. ఈ విధంగా దీర్ఘకాలపు సహాయ ప్రణాళికక్రింద కొన్నికోట్లు రూపాయలు యివ్వడం అవసరం. ఈ విషయమును పరిష్కరించుటకు ఒక్క కేంద్ర ప్రభుత్వమునకే శక్తి సామర్థ్యములు కలవు.

"ఏ టన్నిటికన్నా ముఖ్యంగా ఋణగ్రస్తులను కాపాడవలసిన అగత్యం, అవసరం కూడా కలదు. అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితులలో లేనివారివద్ద మిగిలివున్న విలువగల వస్తువులు, ఆస్తి అప్పులక్రింద కాజేయుటకు ఇది తరుణం అదును. కాబట్టి ప్రభుత్వం సత్వరమే అప్పులు తిరిగి చెల్లించుటను కొంతకాలంపాటు వాయిదావేస్తూ ఉత్తర్వు జారీచేయాలని కోరుచున్నాను."

### త్యాగరాయ కాలేజి సహాయం

మద్రాసు, సెప్టెంబర్ 15—శ్రీ సర్ త్యాగరాయ కళాశాలవారు గత ఆదివారం గోదావరి వరద బాధితుల సహాయార్థం మ్యూజియం థియేటర్‌లో సంగీత నృత్య ప్రదర్శనాలు ఏర్పాటుచేసి రు 900 లు వసూలు చేశారు ఉత్తర మద్రాసు వర్తక ప్రముఖులు శ్రీ టి. జి. వెంకటపతి నాయుడుగారు ఈ సందర్భంలో అధ్యక్షత వహించి, రు 116 లు విరాళమిచ్చారు. కార్పొరేషన్ స్పెషల్ ఇంజనీరు శ్రీ ఏ. రామస్వామిశెట్టి సభికులకు స్వాగతం చెప్పారు. శ్రీ టి కోదండరామయ్యగారు వందన సమర్పణ చేశారు.

### ఆంధ్ర శాసనసభను వెంటనే సమావేశపరచాలని విజ్ఞప్తి

రాజమండ్రి, సెప్టెంబర్ 18—గోదావరి వరదబాధితులకు యింతవరకు జరిగిన సహాయాన్ని సమీక్షించి దాని సహాయాన్ని గురించి ఆలోచించే నిమిత్తం ఆంధ్ర ప్రభుత్వం వెంటనే ఆంధ్ర శాసనసభను సమావేశ పరచాలని కోరుతూ తూర్పు గోదావరి కమ్యూనిస్టు శాసనసభ్యులు శ్రీ కొరపాటి పట్టాభిరామయ్య, సి. ప్రభాకర చౌదరిగార్లు ఒక ప్రకటన చేశారు.

కర్నూలులో అక్టోబర్ 1 వ తేదీ కార్యక్రమం ముగిసిన పిమ్మట వరద ప్రాంతాలను ప్రధాని నెహ్రూ సందర్శించాలని కూడా వారు కోరుతున్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన రాజమండ్రినుంచి బయలుదేరి వరద బాధితుల కష్టాలను ప్రజలకు వివరిస్తూ అక్టోబర్ 1 వ తేదీకి వరద ప్రాంతాల శాసనసభ్యులు కర్నూలుకు చేరేవిధంగా సంఘ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామనికూడా వారు తెలియచేశారు.

### విజయవాడ వర్తకుల విరాళం

విజయవాడ చింతపండు వర్తక సంఘ ప్రతినిధులైన శ్రీ దివ్యన సీతారామయ్య, శ్రీ మాజేటి వెంకటేశ్వరరావు, శ్రీ అన్నుల సత్యయ్యగార్లు యిచ్చినది [illegible] 825 [illegible] ద్వారా [illegible] 14 [illegible]

### గిల్డ్ ఆఫ్ సర్వీస్ సహాయం

రాజమండ్రి గిల్డు ఆఫ్ సర్వీస్ తరఫున జిల్లా జడ్జిగారి సతీమణి, [illegible] రెండు శ్రీ కె. విజయరత్నంగారు లక్ష్మివారపుపేటలో హరిజనవాడ, అలీకాన్ తోట, ఆంగ్లో-ఇండియనులు నివసించే ప్రదేశాలలో వరదబాధితులకు సహాయం, పాలిచ్చారు. అవసరమగు యితర వస్తువులు పంచిపెట్టారు. ఈ వస్తువులను మద్రాసు గిల్డు ఆఫ్ సర్వీస్‌వారు మిసెస్ క్లబ్‌వాలా ద్వారా పంపించారు.

### తిరువూరు తాలూకాలో వసూళ్లు

తిరువూరు తాలూకా కాంగ్రెస్ సంఘ అధ్యక్షులు శ్రీ వాసుదేవ అయ్యారం. ప్రధాన కార్యదర్శి సన్నక రామకృష్ణయ్యగార్లు కమిటీ సభ్యులు, అభిమానులు కలిసి గంపలగూడెం, తిరువూరు, గోసవీడు, మేడూరు, వక్కలపాడు, పెంగోలను, రాజవరం గ్రామములలో తిరిగి గోదావరి వరదబాధితుల సహాయార్థం 202 వస్త్రాలు, రూ. 500/-లు సేకరించారు.

### కతెవరం సేవాసంఘం సహాయం

గోదావరి వరద బాధితుల సహాయ నిధికిగాను తెనాలితాలూకా కతెవరంగ్రామ సేవా సంఘంవారు రు 358/-లు వసూలు చేసి పంపారు.

### ఒకపూట భోజనం విరాళం

బళ్లారిజిల్లా ఆలూరు హరిజన హాస్టల్ విద్యార్థులు గోదావరి వరద బాధితులకు 32 వారాలు ఒకపూట భోజనం మానివేసి ఎనిమిది రూపాయలు హాస్టల్ కార్యదర్శి గోవిందదాసుగారిద్వారా "ఆంధ్రప్రభ" వారికి అందజేశారు.

### శ్రీ రాజరాజేశ్వరీ నాట్యమండలి సహాయం

బెంగుళూరు నగరంలో ఈ నెల 6 వ తేదీనుంచి నాటకాలు ప్రదర్శిస్తున్న శ్రీ రాజరాజేశ్వరీ నాట్యమండలి నటీనటులు వరద బాధితుల సహాయార్థం స్వయంగా జోలి పుచ్చుకు తిరిగి 12, 13 వ తేదీలలో రు 205-0-3 లు విరాళాలుగా సేకరించారు. ఈ సేకరణలో శ్రీయుతులు పి. సూరిబాబు, యం. మల్లారావు, బి. వి. బ్రహ్మయ్య, యం. భీమారావు, వి. నాగలింగం, యస్.డి. రాజారావునాయుడు, సత్యనారాయణరావుగార్లు శ్రీమతి పి. రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.

### పసిబాలుని విరాళం

తణుకు తాలూకా పెనుగొండ నుండి ఏడేళ్ళ వయస్సుగల బి. కందాల వెంకట సుబ్రహ్మణ్యం అనే బాలుడు వరద బాధితుల సహాయార్థం తాను దాచిపెట్టుకున్న రు 5-5-0 "ఆంధ్రప్రభ" నిధికి పంపించాడు.

### బాపట్ల కమిటీ కృషి

బాపట్ల గోదావరి వరద బాధితుల సహాయ సంఘంవారిచే ఇంతవరకు రు.2,566-10-9 లు వసూలుచేసి "ఆంధ్రప్రభ" నిధికి దఫాలవారీగా పంపినటుల, కార్యదర్శి శ్రీ యర్. వి. మనోహరరావుగారు తెలుపుచున్నారు. రామకృష్ణ మిషన్‌వారికి, ఒక బస్తా బియ్యం కూడా పంపారు. పట్టణంలో గల విద్యాసంస్థలు, మహిళా సమాజములు ధనం సేకరించి గోదావరి వరద బాధితుల సహాయ సంఘంవారికి అందజేసియున్నారు. వస్త్రములు వసూలు చేయబడుతున్నవి. వాటిని వచ్చే వారంలో రామకృష్ణ మిషన్‌వారికి అందజేస్తారు.

బాపట్ల బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు రు. 228-0-0 లు వసూలుచేసి ఈనాడు పై సంఘం ద్వారా "ఆంధ్రప్రభ" నిధికి పంపియున్నారు. నిధి వసూళ్ళలో విద్యార్థులు ప్రత్యేక కృషిచేసి, వివిధ తరగతుల మధ్య పోటాపోటీలు పడి వసూళ్ళుచేస్తున్నారు. 6 వ ఫారం "ఏ" సెక్షన్ విద్యార్థులు రు 20, "బి" సెక్షను విద్యార్థులు రు 15-10-0 వసూలు చేసి స్కూలులో ఒకటి రెండు స్థానములను ఆక్రమించారు, 2 వ ఫారం "బి" సెక్షన్‌వారు రు 12-8-0 వసూలు చేయగా 3 వ స్థానం లభించినది.

పట్టణంలో గల ప్రతిసంస్థ శక్తివంచన లేకుండా ధనమును వసూలుచేసి, స్థానిక గోదావరి వరద బాధితుల సహాయసంఘంవారి ద్వారా "ఆంధ్రప్రభ" నిధికి అందజేస్తున్నారు సెలవులలోగా మరి కొంత ధనమును కూడ పంప సంకల్పించారు,

### కడప నాట్యమండలి నిర్ణయం

కడప లలితకళా అమెచ్యూర్స్ వారు రాయల్ స్టూడియోలో సభజరిపి "ఈ లోకం" అనే నాటకాన్ని ప్రదర్శించి వరద బాధితుల నిధిని సేకరించాలని నిర్ణయించారు. శ్రీ వి. కృష్ణారెడ్డి, కె. యస్. నారాయణ, కె. కృష్ణారెడ్డిగార్లు వరద బాధితుల కష్టాలను గురించి ఉపన్యసించారు.

### వరద బాధితుల కోసం గురజ గ్రామస్థుని భిక్షాటనం

గురజ, సెప్టెంబర్ 18-గుడివాడ తాలూకా గురజగ్రామంలో శ్రీ కొల్లి కృష్ణదేవరావుగారు వరదబాధితుల సహాయార్థం చంకన జోలి కట్టుకొని భిక్షాటనంచేసి బియ్యం వసూలు చేశారు సదరు బియ్యం అమ్మగా వచ్చిన 62 రూపాయలు ఆయన "ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల సహాయ నిధికి పంపారు.

### మాల్యాపురం విద్యార్థుల వసూళ్లు

మాల్యాపురం బోర్డు హైస్కూల్ విద్యార్థులు [illegible] నాయుడు, వి నారాయణ, ఎస్. [illegible] జకారీ, సి. కనకయ్య, ఎస్. [illegible] వి. మల్లయ్య, ఎం. పరమేశ్వరయ్య, ఎస్. రామసుబ్బయ్యగార్లు కలిసి కర్నూలు జిల్లా గ్రామాలు తిరిగి దిగువ మొత్తము వసూలుచేశారు దోరనాలవిద్యాలయోని నల్లగుంట్లలో 55-0-0, దోరనాలలో 34-0-0, యడవల్లిలో 28-0-0, తిమ్మాపురం 01-8-0 హైస్కూల్ విద్యార్థులు 126-9-0 వసూలు చేశారు, మనియార్డర్ కమిషన్‌పోను మిగిలినది ఆంధ్రప్రభ నిధికి పంపారు.

### వరదబాధితులకు ఢిల్లీకమిటీ సహాయం

#### శ్రీ రామకృష్ణ మిషన్‌కు రు 5,000 లకు 'చెక్కు'

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17—పార్లమెంటు డిప్యూటీ- స్పీకర్ శ్రీ యం. అనంతశయనం అయ్యంగారి అధ్యక్షతను న్యూఢిల్లీలో ఏర్పడిన గోదావరి వరదబాధితుల సహాయకమిటీ వారు రాజమండ్రిలోని శ్రీ రామకృష్ణ మిషన్ వారి సహాయ కార్యక్రమాలకు గాను రు 5,000 లకు బ్యాంకి డ్రాఫ్టు పంపించారు.

ఈ కమిటీ కోశాధికారి శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డిగారు, శ్రీయుతులు యన్. జి. రంగా, పువ్వులపల్లి సుందరయ్య, కె రఘురామయ్య, డాక్టర్ లంక సుందరంగార్లు మొదలైన వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ కమిటీలో వున్నారు.

### రైల్వే ఉద్యోగుల వసూళ్ళు

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 14—శ్రీ కె నరసింహాచార్లు (అసిస్టెంటు స్టేషన్ మాస్టర్, ఏలూరు), శ్రీసుబ్బారావు (టెలిఫోను మేస్టర్) గార్లు గోదావరి వరద బాధితుల సహాయనిధికి రు 300/- లు వసూలు చేశారు.

2000 మంది రైల్వే కార్మికులు వరదంవల్ల అడ్డెయిండ్లు కూలిపోయి రైల్వే కాంపిలు లేక పడే ఇబ్బందుల నివారణార్థం. బెజవాడ సదరన్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్‌ను రాజమండ్రి-నార్తు బ్రాంచిల అత్యవసర సమావేశం జరపవలసిందిగా కోరుటకు యిక్కడి నుంచి కొందరు రాయబారం వెడుతున్నారు.

### అంకిరెడ్డిపాలెం పంచాయతీబోర్డు విరాళం

గుంటూరు తాలూకా అంకిరెడ్డిపాలెం పంచాయతీ బోర్డువారు ఈ నెల 5 వ తారీఖున గోదావరి వరద బాధితుల సహాయార్థం 200-0-0 విరాళ మిచ్చుటకు తీర్మానించి అనుమతి కొరకు పై అధికారులకు వ్రాశారు.

### పెదటిగిరాల యువకుల కృషి

పెదటిగిరాల (కృష్ణాజిల్లా) గ్రామ యువజన సంఘం తరఫున గ్రామంలో గోదావరి వరద బాధితుల సహాయార్థం మొత్తం రు 888-5-0 లు నిధిని వసూలుచేసి ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ ప్రధాన కార్యదర్శికి పంపించారు.

### మేడూరులో వసూళ్ళు

పశ్చిమ కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా మేడూరు గ్రామ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ యలమంచిలి సీతారామయ్యగారు నిర్విరామ కృషిచేసి యింటింటికి తిరిగి వరద బాధితుల సహాయార్థం నగదు రు 218-13-0లు, ధాన్యం 14½ బస్తాలు, 3 కుంచాలు, బియ్యం 102 సౌనులున్నూ వసూలు చేసి జిల్లా కాంగ్రెసు కార్యాలయానికి అందజేసినట్లు కార్యదర్శి ప్రకటించారు.

### శ్రీ మద్దినేని సూర్యనారాయణగారి భూదానం

విజయవాడ, సెప్టెంబర్ 14—నందిగామ తాలూకా లింగాల గ్రామ కాపురస్థుడు, నందిగామ తాలూకా కాంగ్రెసు మాజీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ సభ్యులు శ్రీ మద్దినేని సూర్యనారాయణగారు ఆచార్య వినోబాభావే సాగిస్తున్న భూదాన యజ్ఞోద్యమానికి చిహ్నంగా తాలూకు యందు 3 లు తేరీ మెరకభూమిని దానమిచ్చారు. ఈ తాలూకాలో ఈ ఉద్యమానికి యింతవరకు యకరాలు 4½ లు భూమి లభించినది

### కేంద్ర భూమి తనఖాబ్యాంకి విరాళం రు 10,000

మద్రాసు, సెప్టెంబర్ 18—ఈ నెల 5 వ తేదీన జరిగిన మద్రాసు కో-ఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ మార్ట్‌గేజి బ్యాంకి వాటాదారుల సమావేశంలో గోదావరి వరదబాధితుల సహాయార్థం రు 10,000 విరాళంగా మంజూరు చేశారు,

ఈ డబ్బుతో చేనేత వస్త్రాలనుకొని వరద బాధితులకు శ్రీ రామకృష్ణమిషన్ ద్వారా పంచడానికి నిర్ణయించబడినది.

### కట్రపాడు పంచాయతీ బోర్డు విరాళం

కట్రపాడు, సెప్టెంబర్ 18—బాపట్ల తాలూకా, కట్రపాడు పంచాయతీ బోర్డువారు శ్రీ కర్నం దేవయ్య (ప్రెసిడెంటు)గారి అధ్యక్షతను 14 వ తేదీన సమావేశమై గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 116/-లు పంపడానికి తీర్మానించారు.

### గుంటూరు గాయకులు చేసిన వసూళ్ళు

గుంటూరు, సెప్టెంబర్ 18—గుంటూరు పట్టణ యువజన సంఘం యాజమాన్యాన పట్టణంలోని ప్రముఖ గాయకులు గోదావరి వరద బాధితుల సహాయార్థం పురవీధులలో వారం రోజులనుంచి తిరుగుతూ ఈరోజువరకు రు 375-3-0 లు రొఖ్ఖం, 187 శేర్ల బియ్యం, 411 బట్టలు వసూలు చేశారు. ఇంకా నాలుగు రోజులు పట్టణ వీధులలో తిరిగి వసూలుచేయ నిశ్చయించినారు.

### సఖినేటిపల్లిలో సహాయ కేంద్రం

మోరి, సెప్టెంబర్ 11—రాజోలుతాలూకా అంతర్వేదిపాలెం ఫిర్కాలోగల వరద బాధితులకు సహాయ కార్యక్రమమును కొనసాగించుటకు నిన్నటినుండి సఖినేటిపల్లిలో ఒక సహాయక కేంద్రం తెరువబడింది. శ్రీ రామకృష్ణ మిషన్ ప్రతినిధి శ్రీ కె. రామమూర్తిగారు దీనిని ప్రారంభించారు. "ఆంధ్రప్రభ నిధి"తో సఖినేటిపల్లి కేంద్రంనుండి సఖినేటిపల్లి లంక, అన్నసరామని లంక, రామరాజులంక వరద బాధితులకు సహాయం చేయబడుతుంది. మానేపల్లి ఫిర్కాలో అప్పనపల్లిని ఒక కేంద్రంగా యిదివరకే నిర్ణయించారు.

### వరద బాధితులకు కనగాల పంచాయతీబోర్డు విరాళం

కనగాల, సెప్టెంబరు 18—కనగాల పంచాయతీబోర్డువారు శ్రీ కస్తూరి దక్షిణామూర్తిగారి అధ్యక్షతన సమావేశమై గోదావరి వరద బాధితుల సహాయార్థం నూటపదహారు రూపాయలు మంజూరుచేశారు.

### వరద బాధితులకు కృష్ణామండల గ్రామోద్యోగుల సంఘం సహాయం

కైకలూరు, సెప్టెంబర్ 17—కృష్ణామండల గ్రామోద్యోగుల సంఘంవారు, విజయవాడ నారాయణ పిక్చర్సు ఆఫీసులో శ్రీ శాస్త్రి శాతయ్యగారి అధ్యక్షతన సమావేశమై గోదావరి వరద బాధితులయిన గ్రామోద్యోగుల సహాయార్థం సంఘనిధినుండి రు 50/-లు మంజూరుచేశారు. గ్రామోద్యోగుల సంఘం అభివృద్ధికి శ్రీయుతులు శాస్త్రి శాతయ్య, చిన్నకోట సత్యనారాయణ కె. వి. యస్. రామారావు, యు. వి. కె. యల్. నరసింహారావు, పెంట్రపగడ వెంకటకృష్ణారావు, బొడ్డవరపల్లి కోటనాచలపతిరావుగారలను నియమించారు.

### శ్రీ గీతాశారద నాట్యమండలి సహాయం

శ్రీ గీతాశారద నాట్యమండలి (సామర్లకోట) వారు వరదబాధితుల సహాయార్థం గత బుధవారంరాత్రి చిక్కాల గ్రామంలో "పేదరైతు" అనేనాటకం ప్రదర్శించి సుమారు రు. 80 లు నిధి సేకరించారు. అంతకు పూర్వం నేట్లపాలెం గ్రామంలో కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించి, సుమారు నూరు రూపాయలు సేకరించారు. మరికొన్ని నాటకాలు ప్రదర్శించడానికి నిశ్చయించారు.

### రాజమండ్రికి యన్. సి. సి. విద్యార్థులు 500 మంది రాక

#### సహాయ కార్యక్రమ నిర్వహణకు

రాజమండ్రి, సెప్టెంబర్ 18:—వరదంవల్ల విశేషంగా నష్టపడ్డ రాజమండ్రి ప్రాంతంలో అత్యవసరంగా జరగవలసిన సహాయ కార్యక్రమాన్ని నిర్వహించే నిమిత్తం 15 వ తేదీని యిక్కడికి నేషనల్ కేడెట్‌కోర్ వచ్చింది.

17 వ తేదీ పుదయం నేషనల్ కేడెట్ కోర్‌కు చెందిన 500 మంది విద్యార్థుల విన్యాసాలు జరిగినవి. వింగ్ కమాండర్ శ్రీ ఏ. సత్యనారాయణగారు కమాండర్ ఆఫీసర్ మేజర్ యన్. ఏ. నాయర్‌తో కలిసి విద్యార్థులను తనిఖీ చేశారు.

ఈ సందర్భంలో జస్టిస్ పి. వి. బాలకృష్ణయ్యర్, డాక్టర్ ఎ. వి. నాగేశ్వరరావు, సబ్-కలెక్టర్ శ్రీ శ్రీనివాసాచారి, శ్రీ డి. వెంకటరావు (యం. యల్. ఏ.) గార్లు ప్రసంగించారు.

అక్టోబర్ 6 వ తేదీవరకు కేడెట్ కోర్ విద్యార్థులు సహాయ కార్యక్రమం నిర్వహిస్తారు. వారు కూలిపోయిన పేయి ఇళ్ళనుంచి సామానులు బయటికి తీయడం, మురుగు కాల్వలను శుభ్రం చెయ్యడం. నీరు నిలవవున్న చోట్ల మట్టి పోయడం, వరదవల్ల పాడయిన చోట్ల చిన్నరోడ్లు నిర్మించడం మున్నగు పనులు వారు చెయ్యగలరట.

### చెన్నపురిలో కచేరీల ఏర్పాటు

మద్రాసు సెప్టెంబర్ 20—గోదావరి వరద బాధితుల సహాయార్థమై అన్నామలై హాలులో గత రాత్రి సంగీతకచ్చేరి, నృత్యప్రదర్శనాలు జరిగినవి.

ఆంధ్రరాష్ట్రం తొలి గవర్నర్‌గా నియమించబడిన శ్రీ చందూలాల్ త్రివేది దీనికి ప్రారంభోత్సవం జరిపారు.

ఈ వినోద ప్రదర్శనాలు రెండు రోజులు జరుగగలవు నిన్న మొదటి రోజు కార్యక్రమంలో మొదట సూలమంగళం సోదరీమణులు, తరువాత మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావుగారు పాటలు పాడారు; శ్రీమతి వైజయంతిమాల నృత్యం చేసింది.

ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం జరపడానికి వచ్చినందుకు త్రివేదికి ధన్యవాదాలుసమర్పిస్తూ వరదబాధితులకు సహాయం జరుగవలసిన అవసరాన్ని శ్రీ టి వి. కృష్ణస్వామిగారు వివరించారు.

శ్రీ త్రివేది ఉపన్యసిస్తూ వరద బాధితుల సహాయార్థం ఈ కచేరీలను ఏర్పాటు చేసినందుకు శ్రీ కృష్ణస్వామిని అభినందించారు.

వరద బాధితులకు సహాయార్థమై ఈ కచేరీలు జరుగుతున్నవని, ఇంతటికంటే సముచితమైన పని వేరొకటి వుండదని కూడా అన్నారు.

గోదావరి వరదవల్ల ఎంత నష్టం సంభవించిందీ అందరికీ విదితమేనని, బాధితులకు సహాయం చేసే తలంపుతో ఇంతగా ప్రేక్షకులు కచేరీలకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు సమర్పించారు. ఇప్పటికీ హాలులో ఇంకా కొన్ని స్థానాలు ఖాళీగా వున్నవని, రేపు అవి కూడా పూర్తి కాగలవని తాను ఆనుకుంటున్నానని అన్నారు.

### 25,000 గజాల వస్త్రదానం

#### గోదావరి వరద బాధితులకై బొంబాయి కమిటీలకు విరాళం

బొంబాయి, సెప్టెంబర్ 18 - గోదావరి వరద బాధితుల సహాయార్థం శ్రీ యస్. కె. పాటిల్‌గారి అధ్యక్షతను బొంబాయిలో ఏర్పడిన కమిటీకి "సెంచరీ" బట్టల మిల్లువారు 25,000 గజాల గుడ్డ విరాళంగా యిచ్చారు "హిందు" మిల్లువారు ఒకబేలు బట్టలు విరాళం వాగ్దానం చేశారు. శ్రీ దొరాబ్జీ తాతా ట్రస్టువారు ప్రధాని నెహ్రూ నిధికి గోదావరి వరద బాధితులకై ప్రత్యేకంగా రు 10,000 విరాళం యిచ్చిన సంగతి పాఠకులకు విదితమే.

పైన పేర్కొన్న విరాళాలుగాక రు 1,801లు నగదు విరాళాలను కూడా కమిటి సేకరించినట్లు ఉపాధ్యక్షులు శ్రీ నల్లాన్ చక్రవర్తి నరసింహాచార్య ప్రకటించారు.

### వరద ప్రమాదం నివారణకు సూచనలు

#### శ్రీ గోపాలకృష్ణయ్యగారి ప్రకటన

వత్సవాయి, సెప్టెంబరు 18—శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య (యం. యల్. ఏ) గారు ఇలా వ్రాస్తున్నారు:

"ఆంధ్రరాష్ట్రంలో వరద బాధను నివారించే యోచన చేయాలి. గోదావరికి ఇంచంపల్లి, పోలవరం, కబని, పోలవరం, రాముడు; కృష్ణా నదికి సిద్ధేశ్వరం, నందికొండ, పులిచింతల ప్రాజెక్టులు; పెన్నా నదికి పైపెన్నా, మధ్యపెన్నా, అంతిపెన్నా గండికోట, సోమశిల అనకట్టలు, తుంగభద్రకు రాజోలిబండ నుండి దక్షిణ కాల్వ, హైలెవెల్ ఛానలు, సుంకేశలవద్ద పెద్దఆనకట్ట. కే. సి. కాల్వ ల విస్తృత నిర్మాణాలు పూర్తిచేసి నదీజలాలను భద్రం చేయడంతో వరద బాధను శాశ్వతంగా నివారించడమేకాక కరువునుకూడ దేశంనుండి తరిమివేయవచ్చు. అప్పుడే ఈ గోదావరి వరదలవల్ల చరిత్ర నేర్పుతున్నపాఠం నేర్చుకున్నవార మవుతాము. అక్టోబరు 1 న అవతరించనున్న నవ్యాంధ్రం నడుం కట్టాలి.

"నేను వత్సవాయి నియోజక వర్గంలో ఈ నెల 7వ తేదీనుండి 15వ తేదీవరకు 9రోజులు కాలినడకను 130 మైళ్లు నడిచి 55 గ్రామాలు పర్యటించాను. వర్షంవల్ల మిగతా 20 గ్రామాల కార్యక్రమం ఆగింది. ప్రజలందరు ఆంధ్రరాష్ట్రావతరణతోపాటు నందికొండప్రాజెక్టు నిర్మాణాని కెదురుచూస్తున్నారు పొగాకు అమ్మకం కానందున ఆర్థికంగా కటకట లాడుతున్నారు."

### బీహార్ వరదల నష్టం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—ఇటీవల బీహార్‌లో వచ్చిన వరదలవల్ల 60 లక్షల మందికి నష్టం సంభవించిందని, మొత్తం నష్టం 35 కోట్లదాకా వుంటుందని బీహార్ ముఖ్యమంత్రి యం. ఏ. సిన్హా నేడొక ప్రకటన చేశారు.

రెక్సోనాలోని కేడిల్‌తో ఈ అద్భుతమైన మార్పును మీరు తెచ్చుకొంటారు

కేడిల్‌తోగూడిన రెక్సోనా సబ్బును ప్రతిదినము వాడండి. అది దినదినము మీ చర్మమునకు క్రొత్త ఆరోగ్యమును, క్రొత్త మనోహరత్వమును తెచ్చును.

రెక్సోనా

ఇది ఒక్కటే కేడిల్‌తో గూడిన సబ్బు

* చర్మమును పోషించేటువంటియు, చర్మమును మెత్తగాచేయునటువంటియునైన సూక్ష్మ ఒక ప్రత్యేక మిశ్రమమునకు పెట్టినపేరు.

PSG ఎలెక్ట్రిక్ సైరను

ముక్తసరిది. సమర్థమైనది నమ్మకమైనది. ఫ్యాక్టరీలకు, పబ్లిక్ సంస్థలకు బాండ్ సిగ్నలు

వివరాలకు వ్రాయండి:

పి. ఎస్. జి. ఇండస్ట్రియల్ ఇన్‌స్టిట్యూట్, పీలమేడు పి. ఓ. - కోయంబత్తూరు

గార్డెన్ ఫుడ్‌రాఫ్ అండ్ కో., (మద్రాసు) లిమిటెడ్. 1/21, నార్తు బీచి రోడ్డు, జి. టి. మద్రాసు

చెంగల్పట్టు, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాలకు పి ఎస్ జి ప్రాడక్టులకు డిస్ట్రిబ్యూటర్లు.




ఆస్టర్ మిల్క్ శాస్త్రరీత్యా తయారింపబడిన బిడ్డల ఆహారం. మరియు తల్లి పాలకు సమానంగా తూగునట్టి అప్పటమైనది. చాల రుచి కరమగు ఆవు పాలమీగడనుండి తయారింపబడి, విటామిన్ డి చేర్చబడినది. బిడ్డల ఆహారానికి కావలసిన పదార్థాలతో కూడిన ఆస్టర్ మిల్క్‌పై మీరు పూర్తిగా ఆధార పడవచ్చును.

OSTERMILK

"ఆస్టర్ మిల్క్ తల్లి పాలవలెనే"

గ్లాక్సో లేబరేటరీస్ (ఇండియా) లిమిటెడ్. బొంబాయి - కలకత్తా - మద్రాసు.

Copyright

# రాజప్రముఖుల భవిష్యత్తు

## ఉన్నతాధికారసంఘ పరిశీలనకు వదలడానికి కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ నిర్ణయం

("ఆంధ్ర పత్రిక" ఢిల్లీ కార్యాలయం) న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—

రాష్ట్ర పునర్నిర్మాణ సమస్యను పరిశీలించడానికి భారత ప్రభుత్వం నియమించనున్న హైపవర్ కమిషన్ రాజప్రముఖ్ పదవి భవిష్యత్తును గురించి కూడా పరిశీలించగలదని తెలుస్తున్నది.

రాజప్రముఖ్ గిరిని రద్దు చేయడంగాని, ప్రస్తుతం వున్న రాజప్రముఖుల ప్రతిపత్తిని మార్చడం కాని, రాజ్యాంగాన్ని సవరించనిదే సాధ్యంకాదు గనుక రాజప్రముఖులపై చేయబడిన ఆరోపణలు ఈ హైపవర్ కమీషన్ విచారణ, సిఫార్సులను బట్టి ఆలోచించబడుతాయి.

సి. తరగతి రాష్ట్రాల విషయంలోను ఈ పద్ధతే అవలంబించబడుతుంది.

ఈ విషయాలన్నిటినీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నేడు మధ్యాహ్న సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది.

కొందరు రాజప్రముఖులు పరిపాలనలో జోక్యం కలగించుకుంటున్నట్లు కుట్రలుపన్నుతున్నట్లు అప్పుడప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఫిర్యాదులు చేరాయని తెలుస్తున్నది. అన్ని వర్గాలకు అంగీకారయోగ్యమైన మార్పులనుగూర్చి వర్కింగ్ కమిటీ చర్చించిందట.

రాష్ట్రాలలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్‌ను రద్దు చేయడాన్నిగురించికూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించి తన నిర్బంధం లేకనే ఆయా అసెంబ్లీ పార్టీల నిర్ణయానికే వదలాలని తీర్మానించింది. బొంబాయి విషయంలో ఇదివరకే లెజిస్లేటివ్ కౌన్సిలును రద్దు చేయాలని నిర్ణయించబడింది. ఈ విషయం అసెంబ్లీలో చర్చకు రాగలదు. రద్దుచేయడానికి జరిగే నిర్ణయం బహుశా వచ్చే ఎన్నికల సమయంలో అమలు జరుగ వచ్చునని వర్కింగ్ కమిటీ అభిప్రాయపడుతున్నది.

కాంగ్రెస్ అధ్యక్షుడు పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ, వర్కింగ్ కమిటీకి కొరియా పరిస్థితిని, కొరియాలో ఇండియా ప్రభుత్వం పాత్రను వివరించారట. తను కాశ్మీర్ సమస్యను గురించి పాకిస్తాన్ ప్రధానితో జరిపిన చర్చల సరళిని కూడా ఆయన తెలియజేశారట.

### కేరళ మంత్రివర్గం

#### కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీ చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19—కాంగ్రెసు వర్కింగ్‌కమిటీవారు తిరువాన్కూర్-కొచ్చిన్‌లోని తాజా రాజకీయ పరిస్థితులను గురించి ఉదయం సమావేశంలో చర్చ జరిపారు. తనకు, ప్రదేశ్ కాంగ్రెసు సభ్యులకు, కొందరు మంత్రులకు మధ్య జరిగిన సమాలోచనలను గురించి పండిట్ నెహ్రూ వర్కింగ్ కమిటీ సభ్యులకు వివరించారు.

తిరువాన్కూర్ తమిళనాడు కాంగ్రెసు పార్టీవారు తిరువాన్కూర్-కొచ్చిన్ మంత్రివర్గంతో సహాయ నిరాకరణ చేస్తున్నందున అసెంబ్లీ విశ్వాసాన్ని పొందడానికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ మంత్రివర్గానికి అసెంబ్లీలో తగిన మెజారిటీ రానప్పుడు అసెంబ్లీని రద్దుచేయమని కోరడం, లేదా ప్రెసిడెంట్ పరిపాలన అవసరమని నిర్ణయించడం అక్కడి ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాగలదుకూడా.

ఈ సమాలోచనలను గురించి కాంగ్రెసు కార్యదర్శి శ్రీ బల్వంత్‌రాయ్ మెహతా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ తిరువాన్కూర్ కొచ్చిన్‌లోని కొన్నిపార్టీలదృక్పథం ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు ఆంధ్రలో ప్రజా-సోషలిస్టుపార్టీ ధోరణినిగురించి శ్రీ ప్రకాశం గారితో చాలాకాలంగా సమాలోచనలు జరుగుతున్నవని, వారి అభిప్రాయాలు అందరికీ తెలిసివున్నవన్నారు. తిరువాన్కూర్-కొచ్చిన్‌లో ప్రజా-సోషలిస్టుపార్టీతో ఇలాంటి సమాలోచనలు జరగలేదని. కనకనే వారి అభిప్రాయాలు తెలియవని కూడా చెప్పారు సెప్టెంబర్ 22 వ తేదీన అక్కడ మంత్రివర్గం విశ్వాసతీర్మానాన్ని అసెంబ్లీలో ప్రతిపాదిస్తున్నదని, దాని ఫలితాన్ని చూడవలసివున్నదని శ్రీ మెహతా అన్నారు.

కాంగ్రెసులోకూడా సభ్యులుగావున్న తమిళనాడు, తమిళ అరుసుకజగంవారిపై వచ్చిన ఫిర్యాదులను గురించి కూడా వర్కింగ్‌కమిటీ చర్చించింది. అరుసుకజగంవారు సైన్యఅసరం, హిందీ వ్యతిరేక ఆందోళనలో పాల్గొనడం వగైరా చర్యలతో జోక్యం వుండడాన్ని గురించి కొన్నిఫిర్యాదులు వచ్చినవి. ఈ సందర్భంలోనే ప్రముఖ కాంగ్రెసు సభ్యుడు తమిళ, అరుసు సంఘం అధ్యక్షుడు ఈ సందర్భంలో అరెస్టు కావడం జరిగింది కూడా. వారికి సంబంధించిన వివరాలను సేకరించడానికిగాను ఈ సమస్యపై చర్చను కొంతకాలం వాయిదా వేయాలన్న నిర్ణయం జరిగినదట.

### కాంగ్రెసు నియమావళి

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ మధ్యాహ్నం సమావేశంలో కాంగ్రెసు క్రొత్త నియమావళి ప్రకారం నిబంధనలు తయారుచేయడాన్ని గురించికూడా చర్చించారట. నియమావళి ఉపసంఘంవారు సమావేశమై వీటిని తయారుచేస్తారు.

బై-ఎలక్షన్‌ల ఫలితాలను కూడా వర్కింగ్ కమిటీ పర్యాలోకన చేసింది. సెప్టెంబర్ 15 వ తేదీ నాటికి జరిగిన అసెంబ్లీ బై-ఎలక్షన్‌లో కాంగ్రెసు 4 సీట్లు కోల్పోయింది. అందులో యు.పి.లో ఎక్కువ సీట్లు పోయినవి కాంగ్రెసు పార్టీ అధికారంలో వుండడం, దేశాన్ని వివిధ సమస్యలు ఎదుర్కొనడం, తదితర సమస్యల దృష్ట్యా ఆలోచిస్తే ఈ ఎన్నికల ఫలితాలు అంత "చెడ్డగా" లేవని వర్కింగ్ కమిటీ అభిప్రాయపడుతున్నది. అభ్యర్థుల నిర్ణయం, తదితర విధాలుగా ఈ పరిస్థితులను పరిష్కరించడానికి తగు నిర్ణయాలు చేశారట కూడా.

కాంగ్రెసు ఎన్నికల నిధిని వినియోగించడానికి సంబంధించిన నిబంధనావళిని తయారుచేయడానికి ఒక ఉపసంఘాన్ని నియమించారు. ఎన్నికల నిధి సేకరణకుగాను ప్రాథమిక సభ్యత్వం రుసుమును పెంచడానికి ఆగ్రా ఎ. ఐ. సి. సి. నిరాకరించినందున వచ్చేకాంగ్రెసు సమావేశంలో తిరిగి దీనిని గురించి ప్రతిపాదన రావచ్చునట.

ఎ. ఐ. సి. సి. కి కాంగ్రెసు అధ్యక్షుడు నామినేట్ చేయగల సభ్యులను గురించి కూడా వర్కింగ్ కమిటీ చర్చించిందట. ఇంకా చర్చలు పూర్తికాలేదనితెలుస్తున్నది. కాంగ్రెసు క్రొత్త నియమావళి ప్రకారం ఎ. ఐ. సి. సి. మొత్తం సభ్యులలో నూటికి 5 మంది చొప్పున ప్రత్యేక వర్గాలకు ప్రాతినిధ్యం వహింప చేయడానికి కాంగ్రెసు అధ్యక్షుడు నామినేట్ చేయవలసి వుంటుంది.

### కాంగ్రెసు సమావేశం

59 వ జాతీయ కాంగ్రెసు మహాసభ ఆహ్వానసంఘంవారు కల్యాణి (కలకత్తా)లో పారిశ్రామిక ప్రదర్శనం ఏర్పాటు చేయాలని చేసిన సూచనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. సర్వోదయ ప్రదర్శనం మాత్రమే కాక, ఖాదీ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక ప్రదర్శనాన్ని పెద్ద యెత్తున ఏర్పాటు చేస్తారు. చేనేత, వడకు పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు కూడా. దేశీయ పెట్టుబడితో నిర్వహింపబడే పరిశ్రమలు మాత్రమే ఈ ప్రదర్శనంలో పాల్గొనగలవట.

## కేరళ యూనియన్‌లో ఎన్నికలు

### విశ్వాస ప్రకటన తీర్మానం నెగ్గని పక్షంలో

తిరువేంద్రం, సెప్టెంబర్ 19—కేరళ యూనియన్ ఆర్థిక శాఖామంత్రి శ్రీ వి. గోవిందమీనన్ నేడు పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో ముచ్చటిస్తూ, వచ్చే అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల విశ్వాస ప్రకటన తీర్మానం నెగ్గకపోతే నవంబరులోనో, డిసెంబర్‌లోనో ఎన్నికలు జరుగగలవని సూచించారు. ఈ సందర్భంలో కేంద్రప్రభుత్వంతో చర్చలు జరుపడానికి కేరళ యూనియన్ ప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శి ఇదివరకే ఢిల్లీలో వున్నారు.

వచ్చేవారం అసెంబ్లీలో ప్రతిపాదించబడే విశ్వాసప్రకటన తీర్మానం నెగ్గనిపక్షంలో వచ్చే ఎన్నికలు జరిగేవరకు మంత్రివర్గం అధికారంలో వుంటుంది. విశ్వాస ప్రకటన తీర్మానం నెగ్గకపోతే ముఖ్యమంత్రి రాజీనామా ఇవ్వడమో, అసెంబ్లీని రద్దుచేయవలసిందని రాజప్రముఖ్‌ను కోరడమో ఉచితమన్నారు.

### విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదన

కేరళ యూనియన్ ప్రజా-సోషలిస్టుపార్టీ నేడు సుదీర్ఘచర్చల అనంతరం, సెప్టెంబర్ 22 వ తేదీన అసెంబ్లీలో కాంగ్రెస్ మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదించడానికి నిర్ణయించింది.

తను మంత్రివర్గంపై విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదిస్తున్నట్లు ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ టి. వి. థామస్ స్పీకరుకు నోటీసు ఇచ్చారు.

## డొనేకల్ హత్యకేసు

### హైకోర్టులో అప్పీలు

మద్రాసు, సెప్టెంబర్ 15—దోనేకల్ హత్యకేసులో ముద్దాయి గురుకారి వెంకటామప్ప తరపున చేయబడిన క్రిమినల్ అప్పీలును మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ యన్. సోమసుందరంగారు ఫైల్‌లోనికి తీసుకొని ముద్దాయికి బెయిల్ యివ్వటానికి అనుమతించారు.

ముద్దాయి ముందుగా హత్య చేయాలని నిశ్చయించుకొని ఈ నేరం జరుపలేదనీ, ఉభయులమధ్య జరిగిన పోరాటంవల్ల ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితిలో ముద్దాయి ఈనేరాన్ని చేశాడనీ, అందుచేత ఈ కేసు హత్యానేరం కిందకు రాదనీ, అయితే, మరణానికి దారితీసే తీవ్రమైన గాయాలు మాత్రం ముద్దాయి చేశాడని పేర్కొని ముద్దాయికి అనంతపూర్ జిల్లా సెషన్సు జడ్జీ 7 సంవత్సరాల జైలుశిక్షను విధించారు.

ఈ తీర్పుపైన ముద్దాయి అప్పీల్ చేసుకోనగా హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరిపే నిమిత్తం ఫైల్‌లోనికి తీసుకొని ముద్దాయికి బెయిల్ యిచ్చారు.

ముద్దాయి తరపున శ్రీయుతులు కె. వి. నరసప్ప, పి. రామిరెడ్డి, కె. సుబ్రహ్మణ్య రెడ్డిగార్లు హాజరయ్యారు.

### తొర్రేడు గ్రామానికి రెవిన్యూ మంత్రి రాక

తొర్రేడు, సెప్టెంబరు 14—తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీ ఉద్దండరామన్‌పిళ్లై మద్రాసు రెవిన్యూబోర్డు మెంబరు శ్రీ యం. వి. సుబ్రహ్మణ్యం, స్థానిక శాసనసభ్యులు శ్రీ పీరుకొండ వెంకటరామారావు, జిల్లాబోర్డు మాజీ అధ్యక్షులు శ్రీ మారిన వరసన్న గారలు వెంట రాగా, మద్రాసు ప్రభుత్వ రెవిన్యూశాఖామాత్యులు శ్రీ మాణిక్యవేలు నాయకర్‌గారు నిన్న మధ్యాహ్నం ఇచ్చటికి వచ్చి, గోదావరి వరదకు సర్వవిధ్వంసమైన హరిజనవాడను, ఆ తరువాత గ్రామంలోని ప్రతి వీధిని సందర్శించి, వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు రాష్ట్రప్రభుత్వం లోగడ శక్తివంచనలేకుండా సత్వర సహాయం చేసిందనీ, అవసరమని భావిస్తే ఇంకా ప్రభుత్వం సహాయం చేస్తుందనీ ఆయన అన్నారు.

ఈ సందర్భంలో పుర ప్రముఖులు శ్రీ మన్యం పెదరామారావుగారు మంత్రిగారికి వరద నష్టాన్ని గురించి వివరించి, కో-ఆపరేటివ్ పద్ధతిమీద తక్షణమే ప్రభుత్వం భవనాలను నిర్మించి, గ్రామస్థులకు పునరావాసాలను కల్పించాలని కోరారు.

శ్రీ మన్యం పెదరామారావుగారు తమ గృహంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్న అనంతరం మంత్రిగారు తిరిగి రాజమండ్రి వెళ్లారు.

బొంబాయి నగరానికి, పరిసర ప్రాంతాలకు వర్షాకాలం తప్పిపోయిందని శాంటాక్రజ్ విమానాశ్రయంలోని వాతావరణ శాస్త్రపరిశోధన కేంద్రం ప్రకటించింది.

### కాంగ్రెసు కార్యదర్శుల పర్యటన

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సమావేశాలు పూర్తి కాగానే కాంగ్రెసు కార్యదర్శులు వివిధ రాష్ట్రాలలో పర్యటనకు బయలుదేరుతున్నారు. శ్రీ బల్వంతరాయ్ మెహతా బీహారులోని వరద ప్రాంతాలను సందర్శించి వంగాలు కూడా వెడతారు. ఆక్కడనుంచి మహాకోసలం, బొంబాయి, సౌరాష్ట్రాలలో పర్యటన చేస్తారు.

ఆచార్య ఎస్. ఎన్. అగర్వాలా నాలుగు రోజులపాటు పెప్సూలో పర్యటన చేస్తారు. ఆ తరువాత మహాకోసలం, నాగపూర్. విదర్భ కాంగ్రెసు కమిటీ సమావేశాలలో పాల్గొంటారు అక్కడనుంచి ఒరిస్సా, రాజస్థాన్, మహాకోసల్‌లో పర్యటన చేస్తారు.

# తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు ముసాయిదా

## పరిశీలనకు వారం రోజులు గడువు కావాలని మైసూరు ప్రతినిధి అభ్యర్థన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19—

తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడం విషయమై ఇండియా ప్రెసిడెంట్ జారీ చేయనున్న ఆదేశం వివరాలను గురించి హైదరాబాద్, మైసూరు, మద్రాసు ప్రతినిధులు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చెయిర్మన్ శ్రీ వి. టి. కృష్ణమాచారి, కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్, పవర్‌శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ జైసుఖ్‌లాల్ హాథీతో నేడు జరిపిన సమావేశంలో చర్చలు జరిగాయి.

ఈ ఆదేశం ముసాయిదాలోని కొన్ని క్లాజులను గురించి చర్చించడానికి వారంరోజులు గడువు కావాలని మైసూరు ప్రతినిధి కోరడంవల్ల ముసాయిదాపై తుది నిర్ణయం జరుగలేదు.

తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఒక బోర్డును నెలకొల్పాలనే షరతును ఈ ఆదేశంలో పొందుపరచడానికి అందరూ ఆమోదించారు దీని నిర్మాణం విషయమై మైసూరు తుది భావాలు అందినతర్వాత బోర్డు ఏ విధంగా నెలకొల్పబడేది నిర్ణయించబడుతుంది.

ప్రెసిడెంట్ ఆదేశంలో బోర్డు కార్యకలాపంకూడా నిర్దేశించబడుతుంది. ఈ ఆదేశం అక్టోబర్ 1 వ తేదీకి ఆంధ్రరాష్ట్రం అవతరణతో అమలుకు వస్తుంది. దానికి సంబంధించిన రాష్ట్రాలు మరొక ఏర్పాటుకు అంగీకరించేవరకు అమలులోవుంటుంది. ఈ ఆదేశం ఆంధ్రరాష్ట్రచట్టం 66(4) వ సెక్షన్‌కింద జారీ చేయబడుతుంది.

ఈ సమావేశంలో హైదరాబాద్ ప్రభుత్వం పక్షాన పబ్లిక్‌వర్క్సు శాఖామంత్రి మిస్టర్ మెహదీనవాజ్, మైసూరు పక్షాన శ్రీ కె మంజప్ప (రెవిన్యూ పబ్లిక్ వర్క్సు శాఖ మంత్రి), మద్రాసు పక్షాన పి. డబ్ల్యు. శాఖ కార్యదర్శిగా నియమించబడిన ఉద్యోగి, ఆంధ్ర రాష్ట్రం పక్షాన శ్రీ ఎస్. చక్రవర్తి (ఐ. సి. ఎస్.) పాల్గొన్నారు.

### హైదరాబాద్ ప్రభుత్వానికి సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 18—హైదరాబాద్ ప్రభుత్వం అభివృద్ధి శాఖ కమిషనర్ మిస్టర్ జాహిద్ అహమద్ నేడు ప్రభుత్వానికి అందజేసిన సుదీర్ఘం నివేదికలో తుంగభద్ర ప్రాజెక్టు ప్రాంతంలో కొంతభాగం అభివృద్ధినైనా పంచవర్ష ప్రణాళికలో చేర్చాలని సంస్థాన ప్రభుత్వం కేంద్రప్రభుత్వాన్ని కోరాలని సూచించారు.

నల్లరేగడి భూమిలో రవాణా సౌకర్యాలు అభివృద్ధిపరచాలని, గంగావతి-గద్వాల్ రైల్వే లైనును వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాలని కోరారు.

### రైతుల వశంలో నూటికి 25 వంతుల భూమి

హైదరాబాద్ సంస్థానంలో సాగుచేయబడుతున్న 278 లక్షల యకరాల భూమిలో నాలుగోవంతు ఆరు లక్షల రక్షిత కౌలుదార్ల వశంలో వున్నదని అధికారవర్గాల వార్తలు తెలుపుతున్నవి.

### టునిస్ మొరాకో దినోత్సవం

నేడిక్కడ జరిగిన జమైత్ ఉల్ ఉలేమా హైదరాబాద్ శాఖపక్షాన జరిగిన "టునిస్ మొరాకో దినోత్సవం"సందర్భంలో మొరాకో, టునిస్ ప్రజలకు తోడ్పడే పద్ధతులనుగురించి చర్చించడంకోసం ఆసియా, ఆఫ్రికా దేశాల మహాసభను ఏర్పాటుచేయాలని భారతప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించింది.

మొరాకో, టునిస్ ప్రజలపై ఫ్రెంచి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను ఖండిస్తూ తీర్మానించబడింది. పెక్కుమంది ప్రముఖ ముస్లింనాయకులు ప్రసంగించారు.

### వడ్డీవ్యాపారంపై అనధికార బిల్లు

హైదరాబాద్ అసెంబ్లీ నేడు ప్రతిపక్ష సభ్యుడు శ్రీ కె. వెంకటరామారావు గారి హైదరాబాద్ వడ్డీవ్యాపారుల (సవరణ) బిల్లును ప్రతిపాదించడానికి అంగీకరించింది.

### 26 మంది పి. ఎస్. పి. కార్యకర్తల అరెస్టు

తమ సెలవురోజులకు మించి గైరు హాజరు కావడం మున్నగు కారణాలవల్ల కొందరు బొగ్గుగని కార్మికులు తొలగించబడినందుకు నిరసనగా కాలరీస్ కార్యాలయంముందు పికెటింగ్ జరిపిన 28 మంది ప్రజా-సోషలిస్టు కార్యకర్తలు అరెస్టు చేయబడ్డారు.

### అవినీతి నివారణకు కృషి

నేడు అసెంబ్లీ హోం శాఖామంత్రికి మారుగా వాణిజ్య శాఖామంత్రి శ్రీ వినాయకరావు విద్యాలంకార్ ఒక ప్రశ్నకు జవాబు యిస్తూ, 1952 నుంచి సి. ఐ. డి. శాఖలో ప్రత్యేకంగా అవినీతి నివారణశాఖ కలదని, ఈ శాఖ యింతవరకు 194 నేరాలను విచారించి, 154 నేరాలను పరిష్కరించిందని అన్నారు.

గడచిన జూన్ 25 వ తేదీన సిర్పూర్ పేపరుమిల్లులో కార్మికులపై పోలీసులు కాల్పులు సాగించినమాట యథార్థంకాదని, పోలీసు జమాదారు తన్ను మూగిన కార్మికులను చెదరగొట్టడానికి గాలిలో తుపాకులు పేల్చాడని, ఎవరికీ గాయాలుతగులలేదని అన్నాడు.

### ఆయిల్ ఇంజన్ల కొనుగోలుపై విమర్శ

తక్కావీ అప్పులకింద రైతులకిచ్చే ఆయిల్ ఇంజనులను ప్రభుత్వం ఒక కంపెనీ నుంచి ఖరీదుచేసే పద్ధతిని నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి డి. దేశ్‌పాండే విమర్శించాడు. ప్రభుత్వం ఒక ఇండియా కంపెనీ నుంచి 2,000 ఆయిల్ ఇంజనులను ఖరీదుచేసిన పద్ధతిని దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్‌ను నియమించాలని ఆయన కోరాడు.

## అఖిలభారత భాషారాష్ట్రసమావేశం

### సెప్టెంబరు 26, 27 తేదీలలో

ఆనంద్, సెప్టెంబర్ 17—అఖిల భారత భాషారాష్ట్ర సమావేశం ఇక్కడ సెప్టెంబర్ 26,27 తేదీలలో వల్లభ విద్యానగర్‌లో జరుగుతుంది.

పార్లమెంటు సభ్యులు డాకర్ లంక సుందరం, డాక్టర్ జయసూర్య, శ్రీ ఏ. కె. గోపాలన్. శ్రీ పి. సుందరయ్య గారలు, సిక్కునాయకులు మాస్టర్ తారాసింగ్, సర్దార్ హుకుంసింగ్ మున్నగువారు ఈ సమావేశంలో పాల్గొనగలరు. దేశం నలుమూలలనుంచీ ప్రతినిధులు రాగలరు.

గుజరాత్ కాంగ్రెసు మాజీ అధ్యక్షుడు శ్రీ చందూలాల్ దేశాయ్ ఈ సమావేశాన్ని ప్రారంభించగలరు.

### శ్రీ ముత్యాల సీతారామయ్యగారి షష్టిపూర్త్యుత్సవం

కాపేశ్వరం, సెప్టెంబర్ 8—8 వ తేదీని రామచంద్రపురం తాలూకా కాపేశ్వరం గ్రామంలో శ్రీ మలయాళ స్వాములవారి ప్రియశిష్యులు శ్రీ ముత్యాల సీతారామయ్యగారి షష్టిపూర్తి మహోత్సవం శ్రీ బోడా వెంకటరత్నంగారి అధ్యక్షతను బంధు మిత్రులు, కవులు పండితులు జరిపారు శ్రీ సీతారామయ్యగారికి సన్మానపత్రాలు సమర్పించారు. ఈ ఉత్సవంలో కో-ఆపరేటివ్ సంఘంవారుకూడా పాల్గొన్నారు టీపార్టీ విందులతోను, బాలబాలికల నృత్యగీతాలతోను ఉత్సవ కార్యక్రమం ముగిసింది.

### యువకుని ఆత్మహత్య

నెల్లూరు, సెప్టెంబర్ 14—మహమ్మద్ గౌస్ (వయస్సు 18 సంవత్సరాలు) అనే యువకుడు ఇటీవల మద్రాసునుంచి వస్తున్న ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ క్రింద పడి మరణించాడు. ఇది ఆత్మహత్యగా భావించబడుతున్నది. నెల్లూరు సౌత్ స్టేషన్‌కు సమీపంలో ఈ విషాద సంఘటన జరిగినది.

చనిపోయిన యువకుడు మూలాపేటలోని టైలరింగ్ షాపు యజమాని సోదరుడట. ఆత్మహత్య చేసుకునేందుకు పూర్వం మూడు రోజులనుంచి కనుపించలేదని, సంసార సంబంధ చిక్కులవల్ల బాధపడి ఈ దారుణ కృత్యానికి పాల్పడ్డాడని తెలుస్తున్నది.

నెల్లూరు రైల్వే పోలీసు హెడ్‌కానిస్టేబిల్ శ్రీ మునిరెడ్డిగారు శవ పంచాయితీ జరిపి, తదుపరి శవమును బంధువులకు ఇచ్చివేశారు.

మోరి, సెప్టెంబరు 16—రాజోలు తాలూకా కేశనపల్లిలో గ్రామపెద్దలు కొందరు కలిసి అంబలికేంద్రాన్ని తెరచారు. ప్రతిరోజూ యేదెనిమిది వందలమంది ఈ కేంద్రంలో తమ ఆకటి మంటలను చల్లార్చుకొంటున్నారు. ఇది ప్రారంభించబడి ఈ వేళకు పదిహేను రోజులైనది. ఈ నెలాఖరు వరకూ నిరాటంకంగా ఈ కేంద్రం నిర్వహింపబడగలదట.

## రేడియో

(సెప్టెంబర్ 22, మంగళవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా): 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె. వా): 2-0 మద్రాసు బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం. సాయంత్రం: 5-30 ఎన్. అన్నపూర్ణి, ఎస్. సరస్వతి (గా); 5-50 డి. సూర్యప్రభ (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీతశిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం: ప్రకటనలు, ధరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 (రి); 7-45 వాద్యబృందం; 8-0 ఎన్. అన్నపూర్ణి, ఎస్. సరస్వతి; (గా); 8-30 డి. సూర్యప్రభ (వ); 9-0 (ఆం. వా); 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 తిరువనంతపురం వి. హరిహర అయ్యర్ (గా); 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 మహిళామండలి; 1-30 (రి). 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి): సాయంత్రం: 5-30 లాల్‌గుడి ఎస్. అలమేలు (వ); 6-0 (ఆం వా)-స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ఎన్. రామనాథన్ (గా); 7-0 (స్టూ. రి); 7-45 తిరుచ్చివలె, ఇంజిక్కుడి పిచ్చైకణ్ణు సోదరులు: నాదస్వరం; 9-0 (ఆం వా); 9-15 (హిం. పా); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా); 7-15 (రి): మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విలయ విద్యాంసుడు (సా); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 ప్రసిద్ధ అలంకారికులు: రాజశేఖర-ప్రసంగం బి. వి. శ్రీనివాసాచార్య; 9-30 కివలూర్ సుబ్రహ్మణ్యఅయ్యర్ (గా); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 కె. ఎస్. గోదామణి; 7-30 పి. షీలానాయర్ (వీ); 8-0 (ఆం. హిం. వా); 8-30 మల్హార్‌రావ్ (భ); 8-45 అంబాదాస్ ఆప్టే: (ఖయాల్, జౌన్‌పురి); 9-0 హబీబుద్దీన్ అహ్మద్ (వ); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 మహిళా సమాజం సుగ్రాతి—నాటిక ఎన్. కృష్ణకుమారి సుగ్రాతీశాలినులవృత్తాంతం, కావ్యపఠనం కె వి. నరసింహాచార్యులు గీతావళి: నండూరి సుబ్బారావు రచన: ఎమ్. సత్యవతి (రి); 1-45 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 6-0 మల్హార్‌రావ్ (భ); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 అంబాదాస్ ఆప్టే: ఖయాల్, పూర్వి; 6-30 హబీబుద్దీన్ అహ్మది (వ); 6-45 గ్రామసీమ — రంగనాథరామాయణము కావ్యపఠనము-పరాయితం కృష్ణమూర్తి, 7-0 (తె వా.); 7-15 గ్రామసీమ-గీతావళి: వేదుల సత్యనారాయణశాస్త్రి రచన: వి రామమూర్తి, విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం; వాతావరణం; 8-15 ఆప్ కా పత్ మిలా శ్రోతల ఉత్తరాలకు జవాబులు; 8-20 మల్హార్‌రావ్ (భ); 8-30 (రి); 9-0 (ఆం. ఉ. వా); 9-30 పి కుప్పుస్వామి (వ); 10-15 ప్రసార సమాప్తి.

1953 సెప్టెంబర్ 21, సోమవారం
విజయనామ సంవత్సర
భాద్రపద శుద్ధ త్రయోదశి
త్రయోదశి ప॥ 2-9 గంటలవరకు
ధనిష్ఠ ఉ॥ 7-41 గంటలవరకు
వర్జ్యం: ప॥ 2-27 నుంచి 3-57 గంటవరకు

### పెదపూడి పంచాయితీబోర్డు

పెదపూడి, సెప్టెంబర్ 16—తెనాలి తాలూకా పెదపూడిగ్రామ పంచాయతీ బోర్డుకు అధ్యక్షులుగా శ్రీ పరుచూరు బుచ్చయ్యగారు. సభ్యులుగా శ్రీయుతులు దేవాభక్తుని వెంకటసుబ్బారావు, కనికిచర్ల కృష్ణారావు, షేక్ పెదఖాదర్ సాహెబ్, కుర మల్లికార్జునరావు, పెదపూడి వెంకటేశ్వర్లు, కాకర్లమూడి వెంకయ్యగార్లు ఎన్నుకోబడ్డారు.


బెంగాల్ బెల్టింగులు
మీ పరిశ్రమకు శక్తి చేకూర్చనివ్వండి
బెంగాల్ బెల్టింగులు శ్రేష్ఠమైన ముడి సామానులతో సాంకేతిక నిపుణుల పరిశీలన క్రింద అనేక సంవత్సరాల పరిశోధన, అనుభవ జ్ఞానముతో తయారు చేయబడినవి. ఎటువంటి కఠిన పరిస్థితులలో గూడ చిరకాలము తృప్తికరముగా పని చేయును.
● బెంగాల్ కన్వేయర్లు:— అనేకసార్లు నేసిన నూలుగుడ్డ బెల్టింగులు.
బెంగాల్ బెల్టింగ్ వర్క్సు లిమిటెడ్
2, డల్‌హౌసీ స్క్వేర్ ఈస్టు, కలకత్తా-1.
ఫోన్ : సిటి 1951 & 1952 Gram: BEBELWOR, Calcutta.









భారతీయులకు చాల బాగా తెలియును
కుటుంబ భోజనములో పాలయొక్క విశేష ప్రాధాన్యతను మొట్టమొదటగా తెలుసుకున్నవారు భారతీయులు. ఒక నిండు చెంచా గ్లూకోవిటాను పాలకు చేర్చుటవల్ల దాని జీవాధార సత్తువ రెట్టింపు కాగలదనికూడ భారతీయులకు తెలుసు.
గ్లూకోవిటా అనేది అభివృద్ధి చేయబడిన గ్లూకోజ్—డి. ఈ గ్లూకోజ్—డి ప్రకృతి సిద్ధమైన సత్తువనిచ్చు ఆహారమని అందరకు తెలిసిన విషయమే. ఇది నేరుగా మీ రక్తములోనికి చేరును. గ్లూకోవిటా అలుపును ఆపి వెంటనే మీకు అదనపు సత్తువను కలిగించును.
కుటుంబము అంతటికి ఉపయోగించు పెద్ద టిన్నును నేడే కొనుడు
గ్లూకోవిటా రెట్టింపు సత్తువ నిచ్చును




కారన్ ప్రాడక్ట్స్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్, బొంబాయి






ఎక్కువ కాలము మన్నుటకు
కొనవలసినది
ప్రభాకర్
హరికేన్
లాంతరు
తయారు చేయువారు:
ఓగలె గ్లాస్ వర్క్సు లిమిటెడ్.
ఓగలె వాడి (ఉత్తర సతారా జిల్లా)



ఇప్పుడు
లారీలకు. బస్సులకు
ఎక్కువ పొదుపు
ఎక్కువ భద్రత
అదనపు ఖర్చు అక్కరలేకుండా
సూపర్ ఇండియా జయంట్ టైర్లు
★ చాల తక్కువ ఖర్చుతో ఎక్కువ మైళ్లు తిరిగేవి
★ అత్యధిక టైరు భద్రత
★ టైర్లు అరిగిన తరువాత మరల బలమును సమకూర్చ తగినవి
సూపర్ ఇండియా
శ్రేష్ఠతతో సర్వోత్తమమైనవి




Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 223
4 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
22-9-1953

THE LARGEST CIRCULATED TELUGU DAILY
# ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## హైదరాబాద్ రేడియో
### —ఆంధ్రరాజధాని కుపకరించగలదట

హైదరాబాద్, సెప్టెంబర్ 21—హైదరాబాద్ రేడియో స్టేషన్ త్వరలో అభివృద్ధి పరచబడగలదని, నూతనాంధ్ర రాజధాని కర్నూలుకు కూడా అది ఉపకరించగలదని నేడిక్కడ హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణారావుగారు అన్నారు. (మ. వి)

# ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి వైదొలగడం తథ్యమట
## బొంబాయిలోని కాంగ్రెసు హైకమాండ్ సన్నిహితవర్గాలద్వారా వార్త
### పదిమంది అనుచరులతో పంతులుగారు స్వతంత్రులుగా వుండిపోగల సూచనలు

(“ఆంధ్రప్రభ” బొంబాయి కార్యాలయంనుంచి) బొంబాయి, సెప్టెంబర్ 12— శ్రీ ప్రకాశం పంతులుగారు అక్టోబరు ఒకటవ తేదీలోగానే ప్రజా-సోషలిస్టుపార్టీ నుంచి తప్పకుండా వైదొలగి ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కాగలరని కాంగ్రెసు హైకమాండ్ సన్నిహిత వర్గాల ద్వారా నేడిచ్చట తెలియవచ్చింది.

శ్రీ ప్రకాశంగారు, ఆయన అనుచరులు కాంగ్రెసులో చేరడానికి ఇష్టపడనప్పుడు వారు స్వతంత్రులుగా వ్యవహరించడానికి సమ్మతించడం జరుగుతుందట కూడా.

ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనలో 84 సంవత్సరాల ఆంధ్ర కేసరికి సహాయం చేయడానికిగాను పదిమంది ఆంధ్ర ప్రజా-సోషలిస్టు సభ్యులు కూడా తమ పార్టీనుంచి శ్రీ ప్రకాశంగారితోపాటు బయటికి వచ్చివేయగలరట కూడా.

శంకరరెడ్డిగారు ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పడకుండా చేయడానికి శక్తికొలది కృషిచేస్తున్నామని, తమ కృషి ఫలించగలదనే నమ్మకం కలదని కూడా అన్నారు.

### నెహ్రూ-ప్రకాశం సమాలోచనలు
#### శ్రీ సంజీవరెడ్డి, కాంగ్రెసు కార్యదర్శుల సమక్షంలో

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20—శ్రీ ప్రకాశం పంతులుగారు నేటిమధ్యాహ్నం పండిట్ నెహ్రూను కలుసుకొని, ఆంధ్రలో సుస్థిర ప్రభుత్వ నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు, కాంగ్రెసు కార్యదర్శులు శ్రీ బల్వంతరాయ్ మెహతా శ్రీ ఎస్. ఎన్. అగర్వాల్ కూడా ఈ చర్చలలో పాల్గొన్నారు.

ఈ సమావేశానంతరం శ్రీ ప్రకాశం పంతులుగారు ఆహారమంత్రి రఫీఅహ్మద్ కిద్వాయ్‌నికూడా కలుసుకున్నారు.

శ్రీ ప్రకాశంగారు స్వతంత్రులుగా వుండి, కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు, లోక్ పార్టీలు, ప్రజాస్వామ్య పద్ధతులపై నమ్మకంవున్న ఇతరులతో కూడిన మంత్రివర్గానికి నాయకత్వం వహించడంద్వారా ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గం ఏర్పడగలదనే కాంగ్రెసువర్గాలు విశ్వసిస్తున్నవి.

శ్రీ ప్రకాశంగారిని నేటిరాత్రి పత్రికా విలేకరులు కలుసుకోగా, తాను మద్రాసుకు వెళ్ళి, సహచరులతో చర్చించవలసివుంటుం... అనవహా మరే మాట చెప్పడానికి నిరాకరించారు.

ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకు కాంగ్రెసు చేసిన సూచనను ఆమోదించడం ఆమోదించకపోవడం అనేది ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీకి చెందిన విషయమని, వారి నిర్ణయంపైనే ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గం ఏర్పడుతుందా ఏర్పడదా అన్నవిషయంకూడా ఆధారపడి వుంటుందని ఢిల్లీవర్గాలు భావిస్తున్నవి.

ఈ విషయమై కాంగ్రెసు కార్యదర్శి శ్రీ బల్వంత్‌రాయ్ మెహతా నేటి రాత్రి పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెసుకు సంబంధించినంతవరకు పరిస్థితిని స్పష్టం చేయడం జరిగినదని, ఇక తుదినిర్ణయం చేసుకోవలసిన బాధ్యత శ్రీ ప్రకాశంగారిదే నని ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపన విషయంలో ... ఆశాజనకంగానే వున్నామని ... అన్నారు.

### “పార్టీ సభ్యుల సలహా పొందుతాను”
#### చెన్నపురి చేరిన శ్రీ ప్రకాశంగారి ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 21—“ప్రజాస్వామ్య పద్ధతిలో కలిసి ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనను గురించి తమ భవిష్యత్కార్యక్రమం నిర్ణయానికిగాను ప్రజా-సోషలిస్టు లెజిస్లేచర్ పార్టీవారు సెప్టెంబర్ 28 వ తేదీలోగానే సమావేశమై నిర్ణయిస్తారు” అని నేటి మధ్యాహ్నం ఢిల్లీనుంచి ఇక్కడకు వచ్చిన శ్రీ ప్రకాశం పంతులుగారు విమానాశ్రయంలో పత్రికా విలేకరులతో చెప్పారు. తాను ప్రధాని నెహ్రూ ఆచార్య కృపలానీలతో సమాలోచనలు జరిపామని కూడా అన్నారు.

“ప్రెసిడెంట్ పరిపాలనను నివారించి, ప్రజాస్వామ్య పద్ధతిలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకుమా శక్తికొలది ప్రయత్నిస్తున్నాము” అని కూడా శ్రీ ప్రకాశంగారు అన్నారు. ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీసభ్యుల సలహాలు పొందగలనన్నారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవంలో పాల్గొనడానికి గాను శ్రీ ప్రకాశంగారు సెప్టెంబరు 28 వ తేదీకి గాని ఆలోగాగాని కర్నూలు వెళ్లాలని అనుకుంటున్నామని ఆ తేదీలోగా ఏమైనా జరగవచ్చునని ఆశించవచ్చునని కూడా చెప్పారు.

అదే విమానంలో వచ్చిన మంత్రి శ్రీ

### ఆంధ్ర ప్రజా సోషలిస్టు కార్యవర్గం
#### 24 వ తేదీన మద్రాసులో సమావేశం

మద్రాసు, సెప్టెంబర్ 21—ఆంధ్ర ప్రజా సోషలిస్టుపార్టీ కార్యవర్గం సెప్టెంబరు 24 వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమై ఆంధ్ర రాజకీయాల తాజా పరిస్థితులను గురించి చర్చించగలదని శ్రీ ప్రకాశం పంతులుగారు నేడు ప్రకటించారు. ఆ సమావేశం తరువాతనే తాను ప్రకటన చేయడమైనా, వ్యాఖ్యానించడమైనా జరుగుతుందని కూడా శ్రీ ప్రకాశంగారు పత్రికా విలేకరులతో అన్నారు.

### “ఆంధ్రరాష్ట్రంలో అతివాద మంత్రివర్గం ఏర్పడాలి”
#### ఫార్వర్డ్ బ్లాక్ కార్యదర్శి ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 21—గత ఎన్నికలలో కాంగ్రెసును ఆంధ్ర ప్రజలు ఓడించినందున ఆంధ్రలో కాంగ్రెసు ప్రభుత్వం కాని, కాంగ్రెసు మిశ్రమ మంత్రివర్గంగాని ఏర్పడడానికి ఫార్వర్డ్ బ్లాక్‌వారు పూర్తి వ్యతిరేకులని దాని సెక్రటరీ-జనరల్ శీలభద్రయాజి నేడిచ్చట ప్రకటించారు. అతివాదులు, అభ్యుదయ గాములు అయిన శాసనసభ్యులు స్వతంత్రులు కలిసి అతివాద మంత్రివర్గాన్ని ఆంధ్రలో ఏర్పాటుచేయడం అవసరమన్నారు. ప్రజా-సోషలిస్టులు తమ కమ్యూనిస్టువ్యతిరేక దృక్పథాన్ని మార్చుకోవాలనికూడా ప్రకటించారు.

తూర్పు గోదావరి జిల్లా వరద బాధితుల సహాయార్థమై శనివారంనాడు మద్రాసులో ప్రారంభమైన సంగీత, నృత్య ప్రదర్శనాలకు ప్రారంభోత్సవం జరిపిన అనంతరం సభ నిర్వాహకులతో గోష్ఠి జరుపుతున్న శ్రీ త్రివేది

### చెన్నపురిలో వుండే ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలు
#### అద్దె భవనాలలో వుంచడానికి నిర్ణయం

మద్రాసు, సెప్టెంబర్ 21—మద్రాసులో వుండిపోయే ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలకు అద్దె యిండ్లలో వసతి ఏర్పాటు చేయడానికి మద్రాసు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పూర్వం ఎప్పుడో చేయబడిన ఇండ్ల అద్దె కంట్రోలు చట్టంమేరకు ముందు ఏర్పడనున్న ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి వున్నదా, లేదా అనే విషయమై న్యాయశాస్త్ర ప్రవీణుల సలహాను మద్రాసు ప్రభుత్వం కోరినట్టు తెలుస్తున్నది.

ఆంధ్ర ప్రభుత్వానికి కేటాయించబడిన ప్రభుత్వోద్యోగులలో పదిమంది సెక్రటరీలు కొద్దిమంది గుమస్తాలు మినహా మిగిలిన వారందరు మద్రాసు ప్రభుత్వం కొలువు నుండి పంపివేయబడినారు. మిగిలివున్న కొద్దిమంది ఈ నెల 27 వ తేదీ వరకు మద్రాసులోనే వుండి, ఆంధ్ర ప్రభుత్వ స్థాపనకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించగలరని. వీరు ఈలోగా లోగడ నిర్ణయానుసారం చేస్తూ మొత్తం 101 ఉత్తరువులను జారీ చేయగలరని తెలుస్తున్నది.

## ఈజిప్టులో 11 మంది ప్రముఖుల అరెస్టు
### —దేశద్రోహం అభియోగంపై

కైరో, సెప్టెంబర్ 19— ఒక మాజీ ప్రధాని, మాజీ రాజు ఫరూక్ సన్నిహిత బంధువుతో సహా మొత్తం 11 మంది మాజీ రాజకీయ నాయకులు అరెస్టు చేయబడినట్టు ఈజిప్షియన్ విప్లవ సైనిక నాయకసంఘం నేడిక్కడ ప్రకటించింది.

నిన్న అర్ధరాత్రివేళ సాయుధ మిలిటరీ పోలీసు దళాలు ఆకస్మికంగా దాడులు జరిపి వీరినందరను అరెస్టు చేసినట్టు ఈ ప్రకటనలో వివరించబడింది.

రద్దు చేయబడిన వాఫ్డ్‌పార్టీ నాయకుడు, మాజీ ప్రధాని అయిన ముస్తఫా ఎల్ నహాస్. ఆయన భార్య, మాజీ రాజు ఫరూక్ ఆస్థాన మంత్రివర్గ నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక యజమాని అయిన హాఫిజ్ అఫీపాషా గృహాలలోనే నిర్బంధంలో వుంచబడ్డారు.

వీరి గృహాలచుట్టూ మిలిటరీ పోలీసు దళాలు కావలా వుంచబడ్డాయి.

త్వరలో ప్రారంభంకానున్న “దేశద్రోహుల” పై కేసుల విచారణ సందర్భంలో ఈ అరెస్టులు చేయబడ్డాయని విప్లవనాయకసంఘం విశదం చేసింది.

సాయుధ మిలిటరీ పోలీసుదళాలు జీప్‌కారులలో వెళ్ళి ముందుముందుగా మాజీప్రధాని, రద్దుచేయబడిన సాదిస్ట్‌పార్టీనాయకుడుఅయిన ఇబ్రహీం అబ్దుల్ హాదీని, మాజీ వాఫ్ద్ పార్టీకి సెక్రటరీ-జనరల్‌గా పనిచేసిన ఇబ్రహీం ఫరాగ్‌ను, అహమ్మద్ గోవుదాను అరెస్టుచేసి నేటి వేకువ జామున మిలిటరీ పోలీసు ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చాయి. వీరుముస్తాఫా తమ వస్తువులను కూడా తమతో తెచ్చుకున్నారు.

తరవాత అరెస్టు చేయబడినవారిలో మాజీ రాజు ఫరూక్‌కు సన్నిహిత బంధువైన మాజీ ప్రిన్స్ అబ్బాస్ హలీం, ఫరూక్ సలహాదారుగా పనిచేసిన కరీం థాబెట్ అరెస్టు చేయబడ్డారు.

దేశ శ్రేయస్సుకు, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినట్టు నేరారోపణ చేయబడిన వారి పేర్ల పట్టీను విప్లవ న్యాయస్థానానికి సమర్పించడానికి ఒక విప్లవ సంఘం నెలకొల్పబడినట్టు ఈజిప్షియన్ దేశీయ శ్రేయోభివృద్ధి శాఖామంత్రి మేజర్ సాలా సలీం క్రిందటి మంగళవారంనాడు జరిగిన లిబరేషన్ ర్యాలీ మహాసభలో ప్రకటించిన సంగతి పాఠకులకు విదితమే.

నేడు అరెస్టుచేయబడిన “దేశవిద్రోహుల”పై, ప్రస్తుత రిపబ్లికన్ ప్రభుత్వాన్ని కూలద్రోసి ఈజిప్టులో తిరిగి రాజరికాన్ని స్థాపించడానికి ప్రయత్నించినట్టు నేరారోపణ చేయబడగలదని నేడు కైరోలో వదంతులు వ్యాపిస్తున్నవి.

వీరి విచారణ బహిరంగంగా జరగగలదట.

### కేరళ కాంగ్రెస్ మంత్రివర్గం భవిష్యత్తు

తిరువేంద్రం, సెప్టెంబర్ 21—కేరళలో కాంగ్రెస్ మంత్రివర్గం భవిష్యత్తు రేపటి అసెంబ్లీ సమావేశంలో నిర్ణయమవుతుంది.

రేపు కేరళ అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నల కాలం ముగియగానే ఆడిట్ రిపోర్టు, సర్వీస్ కమిషన్ రిపోర్టు మొదలైనవాటిని ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి అసెంబ్లీకి నివేదించిన తర్వాత—మంత్రివర్గంపట్ల విశ్వాసం ప్రకటించే తీర్మానాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఏ. జాన్ ప్రతిపాదిస్తారు.

## “నూతన రాష్ట్రాలకోసం ఆందోళన తగదు”
### కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ హెచ్చరిక

(“ఆంధ్రప్రభ” ఢిల్లీ కార్యాలయంనుంచి) న్యూఢిల్లీ, సెప్టెంబరు 20— కొత్త రాష్ట్రాల నిర్మాణానికిగాని, రాష్ట్రాల సరిహద్దుల మార్పుకు గాని ప్రస్తుతానికి ప్రజాందోళనను ఏ రూపంలోనైనా కొనసాగించడం అనేది సాధ్యమైనంత త్వరలో, ఉన్నతాధికార సంఘ నియామకానికి ఇండియా ప్రభుత్వం చేసిన నిర్ణయందృష్ట్యా “అవాంఛనీయం, అనవసరం” కాగలదని కాంగ్రెసు వర్కింగ్‌కమిటీ నేడొక తీర్మానంద్వారా ప్రకటించింది.

నేడిచ్చట సమాప్తమైన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ రెండురోజుల సమావేశంలో మరొక తీర్మానం ద్వారా మాజీ సంస్థాన ప్రాంతాలలో కాంగ్రెసు సంస్థ ఆర్గనైజేషన్‌ను త్వరగా నెలకొల్పాలనికూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను హెచ్చరిక చేసింది. కాంగ్రెసు సంఘాలు ఏర్పాటు కాని ప్రాంతాల జనాభాను లెక్కలోనికి తీసుకొనకుండా కాంగ్రెసు మహాసభ ప్రతినిధులను ఎన్నిక చేయాలని కూడా వర్కింగ్ కమిటీ నిర్ణయించింది.

#### పార్టీ ఎన్నికలు

కాంగ్రెసు నియమావళి ఉపసంఘం సమావేశానంతరం నేటి మధ్యాహ్నం వర్కింగ్ కమిటీ సమావేశమై ఆ ఉపసంఘం రూపొందించిన కాంగ్రెసు నియమావళి నిబంధనలను కూడా వర్కింగ్‌కమిటీ ఆమోదించింది. ఈ నిబంధనావళిలో పార్టీఎన్నికలు ప్రధానమైనవి.

ఈ నిబంధనల ప్రకారం ఇకనుంచి కాంగ్రెసుపార్టీ ఎన్నికలు అనగా కమిటీలు, డెలిగేట్ల ఎన్నికలు బాలెట్ ద్వారా జరగాలా లేక చేతులు ఎత్తడం ద్వారా జరగాలా అన్నది ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు నిర్ణయించుకోవలసి వుంటుంది. బాలెట్ ద్వారా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బాలా ఖర్చులతోను, చిక్కులతోను కూడివున్నవని వర్కింగ్ కమిటీ అభిప్రాయపడుతున్నదట.

పార్టీలోని యాక్టివ్ సభ్యులు రాష్ట్రీ కార్యవర్గాలకు అప్పుడప్పుడు రిపోర్టులు పంపడం, క్రమశిక్షణ నిబంధనలను కట్టుదిట్టం చేయడము, ప్రాథమిక సభ్యుల, యాక్టివ్ సభ్యుల జాబితాల పరిశీలన, ఎలక్షన్ ట్రిబ్యునల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ల విధులు వగైరాలను గురించి కూడా ఈ నిబంధనలలో వున్నవి.

వర్కింగ్ కమిటీ నేడు చేసిన తీర్మానాల పూర్తిపాఠ మిది:—

(1) “రాష్ట్రాల పునర్నిర్మాణానికి ఒక కమిషన్ నియమించాలని ఇండియా ప్రభుత్వము నిర్ణయించి యున్నందున ఇలాంటి ప్రధాన సమస్యను సమగ్రంగా పరిశీలించడానికి అవసరమైన ప్రశాంత వాతావరణం అవసరమని వర్కింగ్ కమిటీ భావిస్తూ నూతన రాష్ట్రాల నిర్మాణానికిగాని, రాష్ట్రాల సరిహద్దుల మార్పుకు గాని ప్రజాందోళన జరగడం అవాంఛనీయమని, అనవసరమని స్పష్టం చేయదలచింది.

(2) జిల్లా కాంగ్రెస్ కమిటీలను, తదితర అనుబంధ సంఘాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా వ్యవహరించవలసి వుంటుందని కాంగ్రెసు నియమావళిలో కల 213, 214 సూత్రాలను ప్రదేశ్‌కమిటీలు గుర్తించాలని వర్కింగ్‌కమిటీ కోరుతున్నది. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా మాజీ-సంస్థానాలలో జిల్లాకాంగ్రెసు కమిటీలు కూడా ఏర్పాటు కాలేదు. వీటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత పూర్తిగా ప్రదేశ్ కమిటీలపై వుంది. వెంటనే వారు అందుకు పూనుకోవాలి. ప్రదేశ్ కమిటీలు జిల్లా సంఘాలను ఏర్పాటు చేయనప్పుడు కాంగ్రెసు డెలిగేట్ల ఎన్నికకు జనాభాను లెక్కగట్టడంలో కమిటీలు లేనిప్రాంతాల జనాభాను మినహాయింపు చేయాలని వర్కింగ్‌కమిటీ నిర్ణయిస్తున్నది కూడా.”

#### వ్యవసాయ, న్యాయ సంస్కరణలు

ప్రధాని నెహ్రూ భవనలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో హోంమంత్రి డాక్టర్ కట్జూ పార్లమెంటు న్యాయ విచారణకు సంబంధించి ఇండియా ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను గురించి, కోర్టులు అందరికి అందుబాటుగా వుండేటందుకు చేయవలసిన ఏర్పాట్లను గురించి వివరించారట.

ఆగ్రా ఎ. ఐ. సి. సి. చేసిన తీర్మానాల దృష్ట్యా ఈ విషయాన్నేకాక వ్యవసాయ సంస్కరణలను గురించి కూడా వర్కింగ్ కమిటీ చర్చించినదికాని తీర్మానం చేయలేదు.

భూవసతి, దానికి గరిష్ఠ ప్రమాణం నిర్ణయం వగైరా సమస్యలకు సంబంధించిన శాసనాలను ఆయా రాష్ట్రాలు పరిశీలిస్తే, ఈ లోగా అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని నిర్ణయించారట. వ్యవసాయ సంస్కరణలు త్వరగా జరగడానికి గాను రాజ్యాంగంలో నష్టపరిహారం చెల్లింపుకు సంబంధించినక్లాజును సవరించాలని బొంబాయి నుంచి వచ్చిన సూచనను కూడా వర్కింగ్ కమిటీ చర్చించి, ఇప్పటి ఏర్పాట్లలో ఇంకా తగిన అనుభవం పొందేవరకు రాజ్యాంగాన్ని సవరించడం ప్రస్తుతానికి అవసరం లేదన్న అభిప్రాయానికి వర్కింగ్ కమిటీ వచ్చినదట కూడా.

#### మైసూరు మంత్రివర్గం విస్తరణ

కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డు నేడు సమావేశమై హైదరాబాద్, మైసూరు, రాజస్థాన్, వంగాలలో పార్టీ పరిస్థితిని గురించి పరిశీలనలు జరిపింది.

అసెంబ్లీ స్పీకర్ల పార్టీ రాజకీయాలలో పాల్గొనడాన్నిగురించికూడా పరిశీలించి, వారు రాజకీయాలలో పాల్గొననప్పటికీ పార్టీ రాజకీయాలు, ముఖ్యంగా ప్రచారం వగైరాలను చేయరాదన అభిప్రాయానికి వచ్చినదట.

కాంగ్రెసుపార్టీ సభ్యులుగావుండి, జాతీయ ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు, జమియత్-ఉల్-ఉలేమా వగైరాలలో కూడా సభ్యులుగా వున్నవారి ప్రతిపత్తిని గురించి కూడా చర్చించి, అన్ని సందర్భాలలోను ఇలాంటి వారు పార్టీ క్రమశిక్షణకు, నిబంధనలకు కట్టుబడివుండాలన్న అభిప్రాయానికి వచ్చారు.

హోం మంత్రి డాక్టర్ కట్జూ కూడా ప్రత్యేక ఆహ్వానంపై ఈ సమాలోచనలలో పాల్గొన్నారు.

ఈ సమావేశానంతరం కాంగ్రెసు కార్యదర్శి శ్రీ బల్వంతరాయ్ మెహతా పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఒక రాష్ట్రంలో ఈ మధ్యను సరిహద్దుల మార్పు జరిగినందున మంత్రివర్గంలో అదనంగా మరొకరిని చేర్చుకొనడానికి సమ్మతించాలని ఒక రాష్ట్రం నుంచి వచ్చిన సూచనను కూడా పార్లమెంటరీ బోర్డు చర్చించిందని చెప్పారు.

ఈ రాష్ట్రం పేరును శ్రీ మెహతా చెప్పలేదు కాని, బళ్లారిప్రాంతాలు కలిసిన మైసూరు నుంచి ఈ సూచన వచ్చినట్టు తెలుస్తున్నది.

తిరువాన్కూర్-కొచ్చిన్‌కు సంబంధించినంతవరకు ఇప్పటి మంత్రివర్గంపై అవిశ్వాస ప్రకటన జరిగినప్పుడు శాసనసభను రద్దుచేసి ఎన్నికలు జరపాలని కోరడం జరుగుతుందని తెలుస్తున్నది.

## “ఏమిచేసేది మాటలతోకాక చేతలలోనే చూపిస్తాను”
### —శ్రీ ప్రకాశం పంతులుగారి ప్రకటన

...బాదు, సెప్టెంబర్ 21— “ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ ... కాంగ్రెసు ... ఏ విషయంలో ... మాటలద్వారా కాక చేతల ద్వారానే, సమయం వచ్చినప్పుడు చేసి చూపించబోతున్నా”నని శ్రీ ప్రకాశం పంతులుగారు నేడిచ్చట పత్రికా విలేకరులతో చెప్పారు.

... రెండు మూడు రోజులలోను మద్రాసు ... తన ప్రజా-సోషలిస్టు సహచరులను కలుసుకోగలనని, ఆ తరువాత “తుది ప...” చేయగలనని కూడా శ్రీ ప్రకాశం పంతులుగారు చెప్పారు.

ఢిల్లీలో అగ్రనాయకులతో సమాలోచనలు ముగించుకొని శ్రీ ప్రకాశంపంతులుగారు విమానంలో మద్రాసు వెళుతూ నేడు బేగంపేట విమానాశ్రయంలో దిగారు.

మద్రాసు స్థానిక స్వపరిపాలన శాఖా మంత్రి శ్రీ శంకరరెడ్డిగారుకూడా ఇదే విమానంలో ప్రయాణం చేస్తున్నారు.

... సంబంధించిన పూర్తివివరాలు తెలియ... అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు ... సమాధానమిస్తూ ఆంధ్ర ... తర్వాతనే మంత్రివర్గం ... ఏర్పడగలదన్నారు.

... రోజులలోనైనా ... తెలియగలవా అని ప్రశ్నించగా శ్రీ ప్రకాశం ... కాని సమాధానం ... నిర్మాణానికిగాను కమ్యూనిస్టులు చేసిన సూచనల ఫలితాన్ని గురించి ప్రశ్నించగా సమాధానం చెప్పడానికి శ్రీ ప్రకాశంగారు నిరాకరించారు (యు. పి. ఐ)

### ఉద్యోగులకు జీతాలు
#### మద్రాసు ప్రభుత్వం తాజా ఉత్తరువు

మద్రాసు సెప్టెంబర్ 21—అక్టోబరు ఒకటవ తేదీన ఆంధ్రరాష్ట్రం ఏర్పడుతున్నందున ఇంతవరకు మద్రాసు ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ, గ్రామోద్యోగులు తప్ప అందరికీ సెప్టెంబరు నెల జీతాలు సెప్టెంబరు 30 వ తేదీనే చెల్లించాలని మద్రాసు ప్రభుత్వం ఉత్తరువులు జారీచేసింది. అత్యవసరమైన ఉద్యోగాలు కొంతకాలం ఉద్యోగులుగా నియమించబడిన వారికి కూడా ఇది వర్తిస్తుంది.

కర్నూలుకు వెళుతున్న ఆంధ్ర ఉద్యోగులకు కూడా ప్రత్యేకంగా బిల్లులు తయారు చేసి సెప్టెంబర్ 30 వ తేదీన కర్నూలులోని ట్రెజరీ ఆఫీసు ద్వారా జీతాలు చెల్లిస్తారు.

## దేశాభ్యుదయానికి రాచబాట
### వైజ్ఞానిక పరిశోధనాపథంలో పురోగమించడమేనని నెహ్రూ ఉద్బోధ
#### పిలానీలో కొత్త పరిశోధకసంస్థకు శంకుస్థాపన

పిలానీ, సెప్టెంబర్ 21— “వైజ్ఞానిక పరిశోధనలే దేశ స్వాతంత్ర్యానికి రాజమార్గం. ఇది వైజ్ఞానికయుగం. విజ్ఞానం అంటే కేవలం పాఠ్యగ్రంథాలలో ... కాదు. ఒక దేశం వైజ్ఞానికంగా అభివృద్ధి చెందనినాడు అనేక ... విషయాలకోసం ఇతర దేశాలపై ఆధారపడి వుండవలసి వస్తుంది. అంతవరకు దాని స్వాతంత్ర్యం ప్రమాదంలో పడినట్లే” అని ప్రధాని పండిట్ జవాహర్‌లాల్ నెహ్రూ నేడు పిలానీలో సెంట్రల్ ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌కు ప్రారంభోత్సవం చేస్తూ ఉద్బోధించారు.

“... స్వతంత్రంగా ఉన్న దేశాలు ... కాని, అవి అన్నీ వైజ్ఞానిక పరిశోధనల ... ఇతర పెద్ద దేశాలపై ఆధారపడి ... ఇండియాలో మనం ... పరిశోధనలకు మేము ... ఇస్తున్నాం.

“దేశం ఏ విధానాన్ని అవలంబించ... కున్నప్పటికీ అది కష్టపడి పనిచేయ... కాని, కేవలం నినాదాలు ... చెయ్యలేం ... ఒక విధానాన్ని ... నిర్వహించే శక్తి వుండాలి.

“... ఉత్పత్తులు ... విద్యాధికులందరికీ ప్రభుత్వోద్యోగాలు లభించ... వారందరిని నిర్మాణాత్మక కృషిలో చేర్చుకోవాలి.

“చైనా, రష్యా, అమెరికాలను గురించి ... ఎన్నో కష్టాలు ... అభివృద్ధి ... ఇండియా ప్రజలుకూడా ఇదేవిధానాన్ని అవలంబించాలి.

“జాతీయ రక్షణ కార్యక్రమాలకు ... అభివృద్ధికి ఇదే రాజమార్గం.”

(మిగతా 2 వ పేజీలో)

## బీహార్‌లో భూదాన యజ్ఞం
### బిల్లును సవరించకపోతే రాష్ట్రంనుంచి ఆచార్య వినోబాభావే వైదొలగిపోగలడట

పాట్నా, సెప్టెంబర్ 21—బీహార్ శాసనసభలో ప్రతిపాదించబడనున్న 1953 బీహార్ భూదాన యజ్ఞ బిల్లు సవరించబడకపోతే, తనకు బీహార్‌లో ఇవ్వబడ్డ భూములను తిరిగి ఆయా దాతలకు ఇచ్చివేసి, తాను బీహార్‌ను విడిచి వెళ్ళిపోగలనని ఆచార్య వినోబా భావే తనకు చెప్పినట్టు రాంపూర్‌కు చెందిన రాజా బహదూర్ పత్రికా విలేకరులకు తెలియజేశారు.

ఈ బిల్లును పూర్తిగా సవరించి, ఉత్తరప్రదేశ్‌లోని చట్టంతో సమాన స్థాయిలోకి తేవడానికి బీహారు ప్రభుత్వం నిరాకరిస్తే, భూదాన కమిటీ నిర్మాణంమీద అజమాయిషీ కావాలని పట్టుబడితే, భూదానయజ్ఞం విజయవంతంకావడం బీహార్ ప్రభుత్వానికి ఇష్టంలేనట్టే భావించవలసి వుంటుందని శ్రీ భావే అన్నారట.

బీహార్ భూదానయజ్ఞ బిల్లు ఉత్తరప్రదేశ్ మధ్యభారత్ చట్టాలవలె లేదని, అది పరిశీలనార్థం శ్రీ భావేకు పంపబడలేదని శ్రీ భావే కార్యదర్శి శ్రీ దామోదరదాస్ ముంధ్రా ఒకప్రకటన చేశారు.

నిజంగా భూదానయజ్ఞానికి తోడ్పడడానికే బీహార్ ప్రభుత్వం ఆ బిల్లును తలపెట్టి వుంటే ఆ ఉద్యమ నాయకుని సలహా ప్రకారం దానిని సవరించడానికి ఆ ప్రభుత్వం వెనుకాడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఈ విషయంలో కొందరు భూదానయజ్ఞ కార్యకర్తలు బీహార్ ముఖ్యమంత్రిని నేడు కలుసుకోబోతున్నారు.

### స్టేట్స్ కౌన్సిల్‌లో ఎస్టేట్ సుంకాల బిల్లు
#### క్లాజువారీ చర్చకు ఆమోదం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21—ఎస్టేట్ సుంకాల బిల్లుపై క్లాజువారీ చర్చకు నేడు స్టేట్స్ కౌన్సిల్ అంగీకరించింది.

అంతకు ముందు జరిగిన సాధారణ చర్చకు ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ సమాధానం ఇస్తూ, సభ్యులు ఎట్టి సవరణలనైనా ప్రతిపాదించవచ్చునని, మంచివాటిని ఆమోదించగలమని అన్నారు.

సుంకాల రేట్లు ఇంకా ఎక్కువగాను, మినహాయింపు పరిమితి తక్కువగాను వుండవలసిందని చేయబడ్డ సూచనలకు జవాబిస్తూ అవి పరిపాలనా దృష్టితో చేయబడ్డ నిర్ణయాలని, దయార్ద్ర హృదయంతో చేయబడినట్టివి కావని మంత్రి అన్నారు.

ఈ శాసనాన్ని అమలు పరచడానికి తగు శిక్షణ ఉద్యోగులకు ఇవ్వబడుతుందని, త్వరలోనే 45 మందికి ఢిల్లీలో ఒకతరగతి నడుపబడగలదని ఆయన అన్నారు. ... ఉద్యోగులను ... పంపబడుతున్నారు.

ఆక్కరలోనున్న వారికి వరప్రసాదము
మీ వంతకము ఆధారముగా చేసుకొని రు. 1,000/- వరకు అప్పులు ఇవ్వబడును.
వివరములకు నేడే వ్రాయుడు
Asian Trading Corporation Behranji Mansion, 5th Floor, Sir Pherozeshah Mehta Road, P O Box No 1759. Fort, BOMBAY-1.

GRAND PUJA SALE
A Wrist Watch for 15/-
A Pocket Watch for 11/-
Each Gtd 3 Years, Order at once.
CATALOGUE SENT FREE
PRIMA WATCH CO.
Post Box No. 983 Calcutta 1.

## సంగ్రహ ప్రకటనలు

అప్పులు
మీ వంతకము మీద రు. 1000/- వరకు పోస్టు ద్వారానే అప్పులు ఇవ్వబడును. వివరములకు ఇంగ్లీషులో వ్రాయండి:
BOMBAY MERCANTILE CO., BOMBAY-23.

వేలం అమ్మకం
ప్రొజెక్టరు, ఆయిల్ ఇంజన్, డేరాలు వగైరాలతో కంప్లీటుగా "శ్రీ అశోక్ టాకీస్" అనబడు ఒక టూరింగ్ సినిమా, వయా పూనమల్లి, వెలవేరువద్ద 4-10-53 ఆదివారం ఉ॥ 11 గంటలకు మద్రాసు-2, గవర్నమెంటు వేలందారులయిన గాలీ అండ్ కంపెనీ వారిచే వేలంలో అమ్మబడును.

కావలెను
మా ఔషధములకు ఆంధ్రరాష్ట్రంలో ఏజంట్లు కావలెను. దీనిలో పరిచయముండి, వైద్యులను, పలుకుబడిగల కెమిస్టులను బాగా యెరిగివున్నవారే పూర్తి వివరములతో వ్రాయండి.
INDOCO REMEDIES LTD, 457, sardar v-p-road, Bombay-4.

### శ్రీ సంజీవరెడ్డిగారు

మద్రాసు, సెప్టెంబరు 21—నేటి మధ్యాహ్నం విమానంమీద ఢిల్లీనుండి ఇక్కడికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారిని వారి బసలో పత్రికా విలేకరులు కలుసుకొనగా తాను ప్రస్తుతం చెప్పదగిన దేమీ లేదన్నారు. ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణసమస్యలలో తమ వైఖరిని ఇదివరకే స్పష్టంచేసివున్నామని, ఇంకా ఏమైనా చెప్పవలసివుంటే అది శ్రీ ప్రకాశంగారే చెప్పాలని అన్నారు. ఇంతకుమించి తానేమీ చెప్పనన్నారు.

(1 వ పేజీ తరువాయి)

దేశంలో పిల్లల విద్యాభివృద్ధికి పూర్తి అవకాశాలు కల్పించడం అవసరమని పండిట్ నెహ్రూ అన్నారు.

రాజస్థాన్ ఎడారిని త్వరలో సుభిక్షం చేయగలమని ప్రధాని చెప్పినప్పుడు సభలో విశేషంగా హర్షధ్వానాలు చెలరేగాయి.

### మౌలానా ఆజాద్ ప్రసంగం

ఇండియా ప్రభుత్వంలో వైజ్ఞానిక పరిశోధకశాఖామంత్రి మౌలానా ఆజాద్ నేడు ఇక్కడ ప్రసంగిస్తూ, ఇండియాలో నేషనల్ లేబరేటరీల అభివృద్ధి ఇతర దేశాలతో పోటికి ఏ విధంగాను తీసిపోదని అన్నారు. గడచిన అయిదు సంవత్సరాలలోను ఇండియా ప్రభుత్వం పదకొండు నేషనల్ లేబరేటరీలను స్థాపించిందని, ఇవి ప్రపంచంలో ఇతర దేశాలలోని పరిశోధక సంస్థలతో తుల్యమైన ఉన్నత ప్రమాణంలో పని చేస్తున్నవని అన్నారు.

ఇప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేయబడుతున్న ఈ లేబరేటరీ ప్రయోజనాలను వివరిస్తూ, భారతీయ పరిశ్రమల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ఎలెక్ట్రానిక్ పరికరాల అభివృద్ధికి పరిశోధనలు జరుగగలవని వివరించారు.

సాధ్యమైనంతత్వరలో ఈసంస్థ నిర్మాణం పూర్తికావడానికి డాక్టర్ భట్నగర్ అధ్యక్షుడుగా, శ్రీ జి డి బిర్లా, శ్రీ శ్రీరామ్, డాక్టర్ కె. ఎస్. కృష్ణన్, డాక్టర్ డి ఎస్. కొఠారి, కర్నల్ ఎస్. డి. పాండే సభ్యులుగా ఒక కమిటీ నియమించబడిందని అన్నారు.

### డాక్టర్ భట్నగర్ ప్రసంగం

డాక్టర్ భట్నగర్ ప్రసంగిస్తూ, ప్రజాహిత కార్యాలకు విరాళం వాగ్దానంచేసి, తమమాట నిలుపుకోని పారిశ్రామిక నేతలు దాచిపెట్టుకున్న ద్రవ్యం ఎంత ఉంటుందో దర్యాప్తు చెయ్యాలని సూచించారు. దేశంలో పెట్టుబడిదారు లందరూ, ఈ సంస్థ నిర్మాణానికి 21 లక్షలు విరాళ మిచ్చిన శ్రీ బిర్లా విధానాన్నే అనుసరించి నట్టయితే దేశంలో 'మిశ్రమ ఆర్థిక వ్యవస్థ' విధానం జయప్రదం కాగలదని అన్నారు.

పిలానీ ప్రాశస్త్యాన్ని ఉగ్గడిస్తూ, ఇక్కడ అనేక విద్యాసంస్థలు వర్ధిల్లాయని ప్రజాశ్రేయస్సు కోసం ప్రయివేట్ సంస్థల లాభాలు ఏ విధంగా వినియోగ పడగలవో చెప్పడానికి పిలానీ మంచి నిదర్శనమని అన్నారు.

భారతంలో వైజ్ఞానిక పరిశోధన అభివృద్ధికి పండిట్ నెహ్రూ చేస్తున్న కృషికి, ఇస్తున్న ప్రోత్సాహానికి ఆయన ధన్యవాదాలు వెలిబుచ్చారు.

ఈ సంస్థ నిర్మాణానికి శ్రీ జి. డి. బిర్లా 21 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇది రెండేళ్ళలో పూర్తి కావచ్చునని భావించబడుతున్నది.

విద్యామంత్రి మౌలానా ఆజాద్ అస్వస్థతవల్ల రా లేక పోయి నందున ఆయన స్థానే డిప్యూటీ మంత్రి శ్రీ కె డి మాలవీయ అధ్యక్షత వహించి మౌలానా ఆజాద్ ప్రసంగాన్ని చదివారు.

ఆంధ్రప్రభ
ఎడిటర్ [illegible]
1953 సెప్టెంబర్ 22, మంగళవారం

## పండాల అత్యాచారం

బీహార్ రాష్ట్రంలోని దేవఘర్‌లో ఆచార్య వినోబా భావేపై, వారి అనుచరవర్గంపై జరిగిన దౌర్జన్యం గురించి విన్నప్పుడు మనం నివసిస్తున్నది స్వతంత్ర భారతంలోనా, ఈ సంఘటన జరిగింది క్రీస్తుశకం పందొమ్మిది వందల యాభైమూడవ సంవత్సరంలోనేనా అని ఆశ్చర్యం జనించడం సహజం.

హరిజనులను వెంటబెట్టుకొని దేవఘర్ వైద్యనాథస్వామి దేవాలయం ప్రవేశించడానికి యత్నించినందుకు కినిసి ఆచార్య వినోబాపై పండాలు సల్పిన అత్యాచారం ఇది:

ఇదే దేవఘర్‌లో, ఇదే వైద్యనాథస్వామి దేవస్థానంలో ఇంచుమించు 20 సంవత్సరాల క్రిందట మహాత్మాగాంధి అంతటివానికి ఇదే విధమైన సత్కారం జరిగిందట!

ఇరవై సంవత్సరాల క్రితం దేశాన్ని పాలిస్తున్నది పరప్రభుత్వం. అంతేకాదు; ఆనాటికి హరిజన దేవాలయ ప్రవేశం మొదలైన సంస్కరణల విషయంలో యావద్భారత జాతి సంపూర్ణంగా ప్రబుద్ధం కాక పోయి వుండవచ్చు.

అందుచేత, ఎంత గర్హ్యమైనా నాటి దురాగతం పూర్వాచారపరాయణుల అజ్ఞానమూలకమేమోనని సందేహించడానికైనా అవకాశ మున్నది.

కాని, నేటికి ఆరేండ్లకు పైబడి ఇండియా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నది. భారత రాజ్యాంగం జాతి, కుల, మత వివక్షతలను ఎంతమాత్రం పాటించదు. దేశం మొత్తంపై హరిజనోద్ధరణకు రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాలలో బ్రహ్మాండమైన ప్రయత్నం జరిగింది. అనేక రాష్ట్రాలలో ప్రత్యేకం హరిజన దేవాలయ ప్రవేశ శాసనం అమలు జరుపబడింది.

ఇంత తంతు జరిగిన తరువాత కూడా దేవఘర్‌వంటి ప్రసిద్ధ స్థలంలో బహిరంగంగా పండాలు ఇంతటి దురంతానికి పాల్పడ్డం ఆశ్చర్యమే గాక అత్యంత విషాదకరం.

అందులో ఎవరిపై ఈ అత్యాచారం? గాంధీజీ తరువాత అన్నివిధాలా ఆయన అడుగు జాడలలో నడుస్తూ, గాంధీజీ స్థాపించిన సత్య, అహింసా సందేశాలను సర్వమానవకోటికి అందజెయ్యడానికి పాటుబడుతున్న ఆచార్య వినోబా భావే పైనా?

దేశంలో ఆర్థిక అసమత్వాన్ని అహింసాత్మకంగా సమయ చెయ్యడానికి సంకల్పించి, అసమానమైన భూదాన యజ్ఞం ప్రారంభించి, కాలికి బలపం కట్టుకొని దేశం నాలుగు మూలలకూ పాదచారం చేస్తూ, దీనజనోద్ధరణకై అహోరాత్రాలు కృషిచేస్తున్న ఆచార్య భావే పైనా?

బీహార్ కాంగ్రెస్ ప్రముఖుడు శ్రీ వైద్యనాథ్ ప్రసాద్ చౌధరి చేసిన ప్రకటననుబట్టి హరిజన ప్రవేశానికి పండాల నాయకుడు అనుమతించిన పిమ్మట నే ఆచార్య భావే హరిజన బృందంతో దేవాలయానికి బయలుదేరారనీ, ఆ సంగతి తెలిసి కూడా పండాలు భావే బృందాన్ని అటకాయించారనీ, బలవంతంగా దేవాలయంలో ప్రవేశించడానికి ఇష్టపడక శ్రీ వినోబా సహచరులతో తిరిగి [illegible] నిన్న [illegible] పండాలు వారిపై పడి కొట్టినారని తెలుస్తున్నది.

పట్టపగలు బహిరంగంగా, బుద్ధిపూర్వకంగా జరిపిన ఈ దురాగతం ప్రొఫెసర్ అగర్వాల్ నుడివినట్టు యావద్భారతజాతికే అపరాధం.

ఈ అమానుష దౌర్జన్యచర్యకు కారకులైన దుండగులను దండించడం మాత్రం చాలదు. దేవఘర్ వైద్యనాథ దేవాలయ నిర్వహణను ప్రస్తుత నిర్వాహకుల చేతుల నుంచి తొలగించి, ఒక్క దేవఘర్‌లోనే గాక ఇండియా మొత్తంలో మరెక్కడ కూడా హరిజన దేవాలయ ప్రవేశాన్ని నిరాటంకం చెయ్యడానికి, భారత జాతికి తలవంపులు ఘటింపచేసే ఇట్టి సంఘటనలు ఇకముందెన్నడు తలయెత్తకుండా వుండడానికీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చెయ్యాలి.

## సంస్థానాధీశులు

చచ్చినా, బ్రతికినా ఏనుగ వెయ్యి రూపాయ లంటారు.

తమ సంస్థానాలను కోల్పోయిన పిమ్మట కూడా మాజీ సంస్థానాధీశులకు 'ప్రీవీపర్సు'ల పేరుతో లక్షలకు లక్షలు ముడుపు చెల్లిస్తున్నారు.

మచ్చుకు ఇండోరు సంస్థానాధిపతికి సాలుకు రు. 15 లక్షలు, బికనీర్, పాటియాలాలకు చెరి రు. 17 లక్షలు, జోధ్‌పూర్‌కు రు. 17½ లక్షలు, జయపూర్‌కు 18 లక్షలు, మైసూరుకు 26 లక్షలు, తిరువాంకూరుకు 26½ లక్షలు. వీ రందరిని మించి హైదరాబాద్ నిజాంకు రు. 50 లక్షలు.

చిన్న, పెద్ద సంస్థానా లన్నిటికి చేరి ఏటేట మొత్తం 5.8 కోట్ల రూపాయలను ఇండియా ప్రభుత్వం మాజీ సంస్థానాధిపతులకు సమర్పించుకుంటున్నది.

ఇదిగాక, ఒక్కొక్క సంస్థానాధిపతికి భూస్థితి రూపంగా, రాజభవనాల మూలంగా, వెలలేని ఆభరణాలపరంగా ఎన్నికోట్ల కిమ్మతుగల సొంత ఆస్తులున్నవో వాటికి లెక్కలేదు.

అవిద్యకు, అనారోగ్యానికీ, ఆకలికి, దారిద్ర్యానికి నిలయమైన భారత దేశంలో ఇంతటి భోగపరాయణత న్యాయ విహితమేనా?

అయినా, మాజీ సంస్థానాధిపతుల "ప్రీ వీ పర్సు" లన్నీ భారత రాజ్యాంగంలోని 291 వ నిబంధన కింద కట్టుదిట్టం కాబడి వున్నవి.

దేశ స్థితిని గమనించి, ప్రజావసరాలను పాటించి సంస్థానాధిపతులు తమంతట తాము తమ ప్రీవీపర్సుల మొత్తాన్ని తగ్గించుకొనవలసిందిగా ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ వారిని కోరినారట.

న్యాయం ఆలోచించినా, కాల పరిస్థితిని గమనించినా సంస్థానాధిపతులు తమ కర్తవ్యం ఏదో నిర్ణయించుకోడం కష్టం కాదు.

## ఆంధ్రా యూనివర్సిటీ

### యం. యస్ సి. డిగ్రీ ప్రదానం

వాల్తేర్, సెప్టెంబర్ 15— ఆంధ్ర విశ్వవిద్యాలయం సిండికేటువారు మిస్ డి. కమల (బి. యస్. సి. ఆనర్స్)కు వృక్షశాస్త్రంలో యం. యస్ సి. (ఫస్టుక్లాసు) డిగ్రీ ఇచ్చారు.

శ్రీ జి శేషాచల శర్మకు వృక్షశాస్త్రంలో యం. యస్. సి. (సెకండ్‌క్లాసు) డిగ్రీ యిచ్చారు.

శ్రీ ఆర్. అప్పలరాజుకు వృక్షశాస్త్రంలో యం యస్. సి. (ఫస్టుక్లాసు) డిగ్రీయిచ్చారు.

శ్రీ పి. నాగేశ్వర అనరానికి వృక్షశాస్త్రంలో యం యస్. సి. (ఫస్టుక్లాసు) డిగ్రీ యిచ్చారు.

శ్రీ యస్. కె పావనరామం (బి. యస్. సి. ఆనర్స్)కు కెమిస్ట్రిలో యం. యస్. సి (ఫస్టుక్లాసు) డిగ్రీ యిచ్చారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 21—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,80,793-10-8 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

ఎలమంచిలి తాలూకా గోదావరి వరద బాధితుల సహాయ సంఘం 1505-8-0

ఇందులో శ్రీ సమయమంతుల వెంకటస్వామి 400-0-0, శ్రీ రంగా వెంకటస్వామి 101-0-0, శ్రీ బండారు సుబ్బయ్య 100-0-0, శ్రీ పొట్టుముత్తు సత్యనారాయణ అండ్ అప్పల వీరభద్రం 100-0-0, శ్రీ కొనగళ్ళ వెంకటరాజు అండ్ రామారావు 58-0-0, శ్రీ రామకృష్ణ అయ్యర్ 25-0-0, శ్రీ కట్టా సత్యనారాయణ 25-0-0, శ్రీ కట్టమూరి వీరరాజు 25-0-0, శ్రీ కట్టా సన్యాసయ్య అండ్ బసవరాజు 25-0-0, శ్రీ పోలిశెట్టి వెంకటరమణ 25-0-0, శ్రీ ఎన్. ఎస్. కృష్ణఅయ్యర్ 15-0-0, శ్రీ గోపిశెట్టి అప్పలనరసయ్య 15-0-0 శ్రీ సి. ఎల్. నారాయణ అయ్యర్ 15-0-0, శ్రీ గోపిశెట్టి సన్యాసిరాజు 15-0-0, శ్రీ గోపిశెట్టి శ్రీరాములు 15-0-0, శ్రీ బండారు సత్యనారాయణ 15-0-0, శ్రీ కట్టమూరి వెంకటరాజు వురఫ్ కొండ 15-0-0, శ్రీ కట్టమూరి సత్యనారాయణ 10-0-0, శ్రీ కట్టమూరి బసవరాజు 10-0-0, శ్రీ రేపాక వీరరాజు 5-0-0 శ్రీ పలకా వెంకన్న 5-0-0, శ్రీ దక్కా జగన్నాధం 5-0-0, శ్రీ నేతి సన్యాసిరాజు 5-0-0, శ్రీ రంగా జగన్నాధం 5-0-0, శ్రీ తిప్పన అప్పన్న అండ్ పప్పు నాగన్న 5-0-0, శ్రీ నవరా సన్యాసయ్యాచార్యులు 5-0-0, శ్రీ ఆనుపోజు సూర్యనారాయణ 5-0-0, శ్రీ దప్పా అప్పలస్వామి 5-0-0, శ్రీ ఉప్పల సత్యనారాయణ 10-0-0, శ్రీ కట్టా రామయ్య 25-0-0, శ్రీ సమయ మంతుల సీతారామమూర్తి 25-0-0, శ్రీ సమయ మంతుల కోటేశ్వరమ్మ 12-0-0, శ్రీ సమయ మంతుల కృష్ణమూర్తి అండ్ సన్స్ 25-0-0, శ్రీ సమయ మంతుల బుచ్చయ్య 25-0-0, డి సి టి ఓ. ఆఫీస్ సిబ్బంది, యలమంచిలి 11-0-0, శ్రీ సి. వి. సూర్యనారాయణరాజు, ఏటికొప్పాక 50-0-0, శ్రీ కె. సన్యాసయ్య 15-0-0, శ్రీ కడింశెట్టి రామలింగంగారు 116-0-0, జిల్లా మున్సిఫ్ కోర్టు, యలమంచిలి 25-0-0, బార్ అసోసియేషన్, యలమంచిలి 54-0-0, యస్. డి. యం. ఆఫీసు యలమంచిలి 10-0-0 తాలూకా ఆఫీస్, యలమంచిలి 26-0-0, అగ్రికల్చరల్ ఆఫీస్, ఎలమంచిలి 5-0-0, ఎస్. ఎస్. ఎమ్. కోర్టు, యలమంచిలి 7-0-0 చేరివున్నవి.

ఎస్. ఆర్. ఆర్. అండ్ సి. వి. ఆర్. కాలేజీ అధ్యాపకులు విజయవాడ 732-0-0

కుప్పం తాలూకా గోదావరి వరద బాధితుల సహాయ సంఘం, రెండవ దఫా 616-0-0

ఇందులో.—ఈస్ట్ ఇండియన్ శాండల్‌వుడ్ డిస్టిలర్స్ లిమిటెడ్ 100-0-0, దికంగుడిడి ఇండస్ట్రియల్ వర్క్సు లిమిటెడ్ 50-0-0, దిసౌత్ ఇండియన్ ఇండస్ట్రియల్ వర్క్సు లిమిటెడ్ 50-0-0, శ్రీ బి. సోమయ్య 50-0-0, బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 116-0-0, పది రూపాయలలోపు విరాళాలు 250-0-0, చేరివున్నవి.

పరుచూరు, శ్రీ యార్లగడ్డ రామన్న హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల వసూళ్లు మొదటిదఫా 336-0-0

ఇందులో పరుచూరు గ్రామంలో శ్రీ ఘంటా గోపాలకృష్ణయ్య 5-0-0, శ్రీ కొల్లా వెంకటనారాయణ 5-0-0,

ఐదు రూపాయలకు లోపు విరాళాల మొత్తం 32-8-0

"నాగులపాలెం" గ్రామమునందు శ్రీ కొల్లా వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ కొల్లా వెంకటేశ్వర్లు 5-0-0.

"పీర్నపాలెం" గ్రామమునందు శ్రీ గోరంట్ల చినవెంకటేశ్వర్లు 25-0-0, శ్రీ గోరంట్ల వెంకట సుబ్బయ్య 10-0-0, శ్రీ గోరంట్ల నాయుడమ్మ 10-0-0, శ్రీ [illegible] సూరి నారాయణ 10-0-0, శ్రీ జెట్టి సుబ్బయ్య 10-0-0, శ్రీ గోరంట్ల రత్తయ్య 10-0-0, శ్రీ కుక్కపల్లి సుబ్బయ్య 10-0-0, శ్రీ యార్లగడ్డ వెంకటసుబ్బయ్య 10-0-0, శ్రీ రావూరి వెంకటసుబ్బయ్య 1-0-0, శ్రీ యార్లగడ్డ వెంకయ్య 5-0-0, శ్రీ యార్లగడ్డ పేరయ్య 5-0-0, శ్రీ సోమేపల్లి వెంకటేశ్వర్లు 5-0-0, శ్రీ ఎస్. ఎం. సిరాజుద్దీన్ 5-0-0, శ్రీ చిట్టినేని రామయ్య 5-0-0, శ్రీ సోమేపల్లి కోటయ్య 5-0-0, శ్రీ కొల్లా సుబ్బారావు 5-0-0, శ్రీ యార్లగడ్డ రామయ్య 5-0-0.

అయిదు రూపాయలలోపు విరాళాల మొత్తం 18-0-0

విద్యార్థులు [illegible] భిక్షాటనచేసి తెచ్చిన కొన్నల ఖరీదు 13-13-0, వడ్ల ఖరీదు 15-8-0, బియ్యం ఖరీదు 4-0-6.

"కారంచేడు" గ్రామమునందు శ్రీ నాగర్లమూడి కుప్పుస్వామి 15-0-0, శ్రీ దగ్గుబాటి రామయ్య 10-0-0, శ్రీ యార్లగడ్డ రంగనాయకులు 5-0-0, శ్రీ పోతిన రామయ్య 5-0-0, శ్రీ పంటా గరటయ్య 5-0-0, శ్రీ యార్లగడ్డ రత్తమ్మ 5-0-0, అయిదు రూపాయల లోపు విరాళాల మొత్తం 11-0-0. విద్యార్థులు హుండీల ద్వారా వసూలు చేసిన మొత్తం 25-14-0, పరుచూరులో విద్యార్థులు భిక్షాటన చేసి తెచ్చిన వడ్లఖరీదు 6-1-6, హైస్కూలులో అన్ని తరగతుల విద్యార్థులనుండి వసూలు చేసిన విరాళాల మొత్తం 36-2-0, ఉపాధ్యాయ వర్గంనుండి వసూలు చేసిన విరాళాల మొత్తం 18-3-0 చేరివున్నవి.

పెరంబూరు బారక్స్ (మద్రాసు) ఆంధ్రుల విరాళం 257-7-3

ఆంధ్ర బాలానంద సంఘం ("పావలా నిధి" ద్వారా వసూళ్లు) మద్రాసు రెండవ దఫా 151-0-0

ఇందులో:—మైలాపూరుశాఖ 60-0-0, పురశవాకంశాఖ 55-0-0, జార్జిటౌన్ శాఖ 19-0-0, త్యాగరాయనగర్ శాఖ 17-0-6 వసూళ్లు చేరివున్నవి.

ఉడిపి శ్రీ కృష్ణభవన్ పనివారు (మెయిన్‌రోడ్డు) గుంటూరు 145-0-0

పుగాకు వర్తకుల సంఘం, అప్పనవీడు, హనుమాన్ జంక్షన్, ఏలూరు తాలూకా 142-0-0

ఇందులో: శ్రీ వుండవల్లి రామలింగయ్య 24-0-0, శ్రీ రెడ్డి మాణిక్యం 13-0-0 శ్రీ గూడపల్లి చందనదాసు చౌదరి 13-0-0, డాక్టర్ కోనేరు వెంకటరంగారావు 5-0-0, డాక్టర్ పి. రంగారావు 5-0-0, శ్రీ గోగినేని రామమోహనరావు 5-0-0, శ్రీ కట్టా సత్యనారాయణ 18-0-0, శ్రీ పాలోజు వెంకటస్వామి 10-0-0, శ్రీ వేగుంట సీతారామబ్రహ్మం 8-0-0, శ్రీ కండెపునేని సూర్యనారాయణ 13-0-0, శ్రీ మోగంటు అప్పారావు 5-0-0, శ్రీ వడ్డి వెంకటరత్నం 5-0-0, చిల్లర వసూళ్లు 28-0-0 చేరినవి.

బిసెంట్ థియసాఫికల్ కాలేజి విద్యార్థులు, మదనపల్లి రెండవ దఫా 116-2-9

శ్రీ జయశంకర్ బస్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసు, పార్వతీపురం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారి ద్వారా 116-0-0

దక్షిణ కెనరా జిల్లా పుత్తూరు ధార్మిక సేవా సమితి వసూళ్లు 104-0-0

ఇందులో:—శ్రీ ఏకిరి శెట్టి 5-0-0, శ్రీ బి. ఎస్. పాండురశర్మ 5-0-0, వై. ఆర్. టి. శంభోజీ అండ్ సన్స్ 10-0-0, శ్రీ బి. ప్రభాకరరావు 10-0-0, శ్రీ సి. ఎస్. శాస్త్రి 5-0-0, శ్రీ బి. రామచంద్రరావు 5-0-0, శ్రీ ఎమ్. వాసుదేవభట్ 5-0-0, శ్రీ పి. గోపాలపాయ్ 5-0-0 చేరివున్నవి.

కె. వై. పిళ్లే అండ్ సన్స్, బెంగుళూరు 101-0-0

డెమొక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ పార్వతీపురం, హైస్కూల్లో చదువుతున్న నరశిపురం గ్రామవిద్యార్థుల వసూళ్లు—జిల్లాశెక్రటరీ ద్వారా 75-12-0

శ్రీ పి. వెంకటరత్నం, ప్రెసిడెంట్, గుడివాడ కాలేజీ కమిటీ ఓరియంటల్ లైఫ్ ఆఫీస్ ఉద్యోగులు, విశాఖపట్నం 56-0-0

నిన్నటి మొత్తం 2,78,286-14-2

నేటి మొత్తం 2,80,793-10-8

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

నేడు మరొక 40 వేలరూపాయలు స్వామి నిర్మలానందజీకి పంపించబడినవి.

## లంక ప్రధాని రాజీనామా చేయగలడా?

కొలంబో, సెప్టెంబర్ 20—నిన్న సాయంకాలం ఇక్కడ ట్రాట్స్కైట్ నవలంక సమసమాజ పార్టీ యాజమాన్యంక్రింద జరిగిన సభలో ఉపన్యసించిన వక్తలందరు కూడా ప్రధాని డడ్లీ సేనానాయకే తన పదవికి రాజీనామా ఇవ్వవలదాదని ఆరోపించారు.

## మద్రాసు సెక్రటేరియట్

### ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో సిబ్బంది మిగులుదల

మద్రాసు, సెప్టెంబర్ 21—ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో శేషించిన మద్రాసు రాష్ట్రం సెక్రటేరియట్‌ను పునర్నిర్మాణం చేయడంవల్ల కొంత సిబ్బంది అదనంగా వుండగల సూచనలు కానవస్తున్నవి. సెక్రటేరియట్‌లోని శాఖల సంఖ్యలను 12 నుంచి 9 కి తగ్గించాలన్న నిర్ణయం జరగడంతో సెక్రటరీల సంఖ్య 12 నుంచి 9 కి తగ్గిపోయింది. పోతే సిబ్బందిని గురించి, యెంతమంది అదనంగా మిగిలి వుంటారనేది ఆంధ్రరాష్ట్రం అవతరణ తరువాత కొంతకాలానికిగాని పూర్తిగా తెలియదట. అయితే, 12 జిల్లాలవని తగ్గిపోతుంది కనక ఆ మేరకు ఇప్పుడున్న సిబ్బందిలోను, ఏర్పాట్లలోను తగ్గుదల వుండడం సంభవమని అన్ని వర్గాలు అంగీకరిస్తున్నవి.

అవసరం వచ్చినప్పుడు 9 ఎ (1) కింద రిక్రూట్ చేసిన గుమాస్తాలను ముందుగా తగ్గించడం జరుగుతుందని అభిజ్ఞ వర్గాలలోని ఒకరి ద్వారా తెలుస్తున్నది; అదనంగా మిగిలి పోగలవారిలో సాధ్యమైనంత మంది ఇతరత్రా పనిచూపడానికి ఆలోచనలు జరగగలవట కూడా.

## 3,400 మంది బడి పిల్లలకు వస్త్రదానం

### రాజమండ్రి రోటరీ క్లబ్బు నిర్ణయం

రాజమండ్రి, సెప్టెంబర్ 15—రాజమండ్రి రోటరీ క్లబ్బువారు గోదావరి జిల్లా జడ్జి శ్రీ యస్. రంగరాజన్‌గారి అధ్యక్షతను సమావేశమై పట్టణంలో వరదబాధితులైన సుమారు 3,400 మంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బట్టలు పంచడానికి నిర్ణయించారు.

గవర్నమెంటు ఆర్ట్సుకాలేజీ సమీపంలో క్రొత్తగా నిర్మింపబడుతున్న పునరావాస శిబిరంవద్ద బాధితుల సహాయార్థం మూడు మాసాలకాలం ఒక వైద్యశాలను నడపడానికి కూడా నిర్ణయించారు. ఈ వైద్యశాలకు అవసరమైన పరికరాలు యివ్వడానికి శ్రీ ఎ. నాగేశ్వరరావు, శ్రీ కె. యస్. రామారావుగార్లు వాగ్దానంచేశారు. డాక్టర్ బి. రామచంద్రరావుగారు దానిని నిర్వహిస్తారు ఇచ్చట పనిచేయడానికి యిష్టపడే డాక్టర్లకు రాకపోకల ఖర్చులు యివ్వడానికి కూడా సభలో తీర్మానించారు

ప్రెసిడెంటు శ్రీ రంగరాజన్‌గారు మాట్లాడుతూ అవసరమైతే మూడుమాసాలకు పైగా కూడా ఆసుపత్రిని నడపాలన్నారు. బాధితులకు హెచ్చుసహాయం లభించేవిధంగా కలెక్టరు అనుమతితో శిబిరంలోనే ఒక గుడారంలో ఆసుపత్రిని ఏర్పాటుచేయడానికి సభలో నిర్ణయించారు.

విద్యాశాఖ డివిజనల్ ఇన్‌స్పెక్టరుగా పనిచేస్తున్న శ్రీ డి. రామయ్యనాయుడుగారు సేకరించిన లెక్కలమేరకు రాజమండ్రిలో సుమారు 3,400 మంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు గుడ్డలులేకుండా వున్నారనీ, వారికి గుడ్డలు సప్లయిచేయడానికి పదివేల రూపాయలు ఖర్చుకాగలదనీ ప్రెసిడెంటు తెలిపారు. ఇతరదేశాలలోని రోటరీ క్లబ్బుల నుంచికూడా విరాళాలు లభించే అవకాశం వున్నందున వరదబాధితులైన విద్యార్థుల స్కూలు జీతాల అవసరాలను గురించి కూడా వివరాలు సేకరించాలని చెప్పారు. మధ్యతరగతి ప్రజలకుకూడా ఏదో విధమైన సహాయం చేయాలన్నారు.

రోటరీ క్లబ్బుద్వారా వరదబాధితులకు కొంత సహాయం చేయాలని రాజమండ్రి వాణిజ్య మండలి ప్రెసిడెంటు శ్రీ దేవత రామమోహన్‌రావుగారిని కోరారు. ఆయన వెంటనే అంగీకరించారు.

రాజమండ్రి క్లబ్బు వరద బాధితులకు చేస్తున్న సహాయానికి బందరు రోటేరియన్ల తరపున శ్రీ జి. కామోజిరావుగారు అభినందనలు తెలిపారు.

## చెన్నపురికి బియ్యం సప్లయి

### ఆంధ్రరాష్ట్రం ఏర్పడినా ఇప్పటి జోనుల పద్ధతిలో మార్పు రాదట

మద్రాసు, సెప్టెంబరు 21— చెన్నపురితో సహా శేషించిన మద్రాసు రాష్ట్రంతో గల జోనుల పద్ధతిని యథాతథంగా వుంచి ఆంధ్రరాష్ట్రంలోని మిగులు జిల్లాలు అక్టోబరు ఒకటవ తేదీనుంచి యథాతథంగా బియ్యం సప్లయి చేసే ఏర్పాటు కొనసాగించడానికి ఇండియా ప్రభుత్వం చేసిన నిర్ణయాలు అధికార రీత్యా మద్రాసు ప్రభుత్వానికి చేరినవట.

విదేశాలనుంచి స్వంత కారాను బియ్యం దిగుమతిచేసుకొన్న వర్తకులు ఒక జోను నుంచి మరొక జోన్‌కు బియ్యం నిల్వలను తరలించుకొనడానికి అనుమతిస్తారా? అని ఆహారమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారిని నేడు పత్రికావిలేకరులు ప్రశ్నింపగా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు వర్తకులనుంచి పర్మిట్ల కోసం వచ్చే అర్జీలను ప్రభుత్వం పరిశీలించగలదని సమాధానం చెప్పారు.

## కాంగ్రెస్ సహ్యాని నాయకత్వాన మంత్రివర్గం

### కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానం

కర్నూలు, సెప్టెంబర్ 20—ఆంధ్ర శాసన సభ్యులను సమావేశపరచి తాత్కాలిక రాజధానిని కర్నూలు నుంచి మార్చించే విషయం చర్చించాలని కమ్యూనిస్టు పార్టీ చేసిన తీర్మానాన్ని నిరసిస్తూ నిన్న శ్రీ పి వెంకటసుబ్బయ్యగారి అధ్యక్షతను సమావేశమైన కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించింది అట్టి చర్యలవల్ల రాయలసీమవారికి సర్కారు వారికి ద్వేషభావం కలుగగలదని, చివరకు అరాజక పరిస్థితులు సంభవించగలవని హెచ్చరించింది. రాజధాని మార్పును గురించిన ఆలోచన పెట్టుకొని, రాయలసీమ వారి సహకారాన్ని కోల్పోయే ముప్పు తెచ్చి పెట్టుకొన వలదని సర్కారు ప్రజానీకానికి విజ్ఞప్తి చేసింది. విశాలాంధ్ర సాధనకు, హైదరాబాదును రాజధానిగా చెయ్యడానికి ఆమోదం తెలియజేసింది.

కాంగ్రెస్ వాడి నాయకత్వాన సుస్థిర ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు చేస్తున్న కృషిని అభినందిస్తూ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీలో సభ్యులైనవారే మిశ్రమ ప్రభుత్వానికి నాయకత్వం వహించాలని ప్రదేశ్ కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని బలపరచింది.

పిమ్మట గోదావరి వరద బాధితుల పట్ల సానుభూతి ప్రకటిస్తూ తీర్మానం చేసింది బాధితులకు సహాయం చేసే నిమిత్తం ఉస్మానియా కాలేజీ విద్యార్థులు, ఇక్కడి యితర విద్యాసంస్థల విద్యార్థులు, సిబ్బంది విరాళాలు వసూలు చేస్తూ వున్నందుకు అభినందిస్తూ మరొక తీర్మానం చేసింది. విరాళాల వసూలు పనిలో ఉస్మానియా కాలేజీ సిబ్బంది, బట్టల వర్తక సంఘం, తదితర సంఘాలు చేస్తున్న సహకారానికి సంతోషం ప్రకటించింది.

ఆంధ్రరాష్ట్రావతరణోత్సవ సందర్భంలో ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ సభ్యులకు వసతి సౌకర్యాలు కల్పించడానికి ఆహ్వాన సంఘం ఏర్పాటు చెయ్యడానికి నిర్ణయం జరిగింది. నిధి వసూళ్ళ సంఘం, భోజన, వసతి సౌకర్యాలు కల్పించే సంఘం, అలంకరణ ఉపసంఘం, సేవాదళ సంఘం ఏర్పాటు చెయ్యబడినవి.

సమావేశంలో అధ్యక్షులు శ్రీ పి. వెంకటసుబ్బయ్యగారు, శ్రీ బి. వి. సంజీవరెడ్డిగారు (బేతంచర్ల), శ్రీ మద్దూరు సుబ్బారెడ్డిగారు (బ్రాహ్మణకొటూరు) శ్రీ బంగారయ్యగారు (కర్నూలు) భూదాన యజ్ఞానికి వరుసగా నాలుగు, నాలుగు, పది, అయిదు ఎకరాల భూమి యిస్తామని ప్రకటించారు.

భూదాన యజ్ఞానికి మరింతగా భూమిని దాన మివ్వవలసిందిగా సభ్యులకు శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు విజ్ఞప్తి చేశారు.

## రాయలసీమ ప్రజల మహాసభ

### కర్నూలులో, సెప్టెంబర్ 30 వ తేదీని జరపడానికి నిర్ణయం

కర్నూలు, సెప్టెంబర్ 18—రాయలసీమ శ్రేయస్సును పదిలం చేసేందుకు అనుసరించదగు చర్యలను గురించి చర్చించే నిమిత్తం కర్నూలు పురప్రముఖుల సమావేశం స్థానిక మునిసిపల్ హైస్కూలులో శ్రీ పి. కేశవరావుగారి అధ్యక్షతను జరిగింది. సుదీర్ఘమైన చర్చలు జరిగిన పిమ్మట సెప్టెంబర్ 30 వ తేదీని రాయలసీమ ప్రజల మహాసభను కర్నూలులో ఏర్పాటు చెయ్యడానికి తీర్మానించారు.

ఆంధ్ర రాజధాని సమస్యను తిరగతోడకుండా చెయ్యడానికి, శ్రీబాగ్ ఒడంబడికను అమలుపరచడానికి రాయలసీమ ప్రజాభిప్రాయాన్ని సమీకరించడమే మహాసభనుఏర్పాటు చెయ్యడంలోగల ముఖ్యోద్దేశం. మహాసభకు ఏర్పాట్లు చెయ్యడానికి ఆహ్వాన సంఘం ఏర్పడింది. శ్రీ బి. వి. శేషరెడ్డిగారు ఆహ్వాన సంఘానికి అధ్యక్షులు. శ్రీయుతులు పి. కేశవరావు, యస్. నరసింహారెడ్డి(కర్నూలు మునిసిపల్ చెయిర్మన్) ఉపాధ్యక్షులు, శ్రీ పి. రామిరెడ్డిగారు ప్రధాన కార్యదర్శి, శ్రీయుతులు టి. కె. ఆర్. శర్మ, ఎ. వేణుగోపాలరెడ్డిగార్లు సంయుక్త కార్యదర్శులు, శ్రీయుతులు యస్. బాగప్ప, సి. సుంకిరెడ్డి, డి. వి. యస్. శాస్త్రి, కె. సి. తిమ్మయ్య (కర్నూలు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు), మహమ్మద్ గౌస్, మహబూబ్ ఖాన్ ఎస్. ఎ. గఫూర్, సి. హనుమంతరావు (మునిసిపల్ కౌన్సిలర్), యస్. శంకరయ్యగార్లు ఆహ్వానసంఘ కార్యవర్గ సభ్యులు.

సభకు అధ్యక్షత వహించడానికి శ్రీ తెన్నేటి విశ్వనాథం (యం. యల్. ఏ),గారిని ప్రారంభోత్సవం చెయ్యడానికి శ్రీ పైడి లక్ష్మయ్య (యం. పి)గారిని ఆహ్వానించడానికి నిర్ణయించారు.

## హైదరాబాద్ ముఖ్యమంత్రి

హైదరాబాద్, సెప్టెంబర్ 21—హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు అక్టోబరు ఒకటవ తేదీన కర్నూలులో జరుగనున్న ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవానికి హాజరుకాగలరని తెలుస్తున్నది.

మహారాష్ట్రం అభివృద్ధికి ప్రముఖ ఇంజనీరులు తయారుచేసిన ప్రణాళికను తన జిల్లా శాఖలకు మహారాష్ట్ర కేంద్ర క్షామనివారణ సంఘం పరిశీలనకై పంపించింది.

## చెన్నపురి

మద్రాసు, సెప్టెంబర్ 21—త్యాగరాయనగర్, గాంధీపురంలోని ఆది ఆంధ్రసేవా సంఘం కార్యాలయంలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారి చిత్రపటాన్ని సెప్టెంబరు 16 వ తేదీన శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు బహిరంగ పరిచారు. ఆంధ్రవాణిజ్యమండలి అధ్యక్షుడు శ్రీ పి. సూర్యానారాయణగారు సభకు అధ్యక్షత వహించారు. సేవా సంఘం అధ్యక్షుడు శ్రీ యం. ఆర్. బిలక్ గారు సభికులకు స్వాగత మిచ్చారు. శ్రీ రామపుంగారి వందన సమర్పణతో సభ ముగిసింది.

• •

మాతా, శిశు సంరక్షణార్థం స్వచ్ఛందసేవా సంస్థలు, అధికార సంస్థలు చేసే కృషిని క్రోడీకరించే నిమిత్తం ఆయా స్థానిక ప్రాంతాలలో వివిధ స్వచ్ఛంద సేవాసంస్థలు చేసే కృషిని పరిశీలిస్తూ వుండాలని ఇండియన్ రెడ్‌క్రాస్ మద్రాసు శాఖ వారిచే నిన్న ఏర్పాటు చేయబడిన మాతా, శిశు సంరక్షణ శాఖ సంస్థల కార్యకర్తల సమావేశంలో నిశ్చయించబడింది

• • •

నూతన ఆంధ్ర ప్రభుత్వంలో న్యాయశాఖ స్పెషల్ ఆఫీసర్ పదవిని స్వీకరించబోతున్న చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు శ్రీ యం. వి. వెంకటరమణనాయుడుగారి గౌరవార్థం ఎగ్మూరుకోర్టు ఆవరణలో నిన్న ఆనరరీ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్లు అసోసియేషన్ తరపున విందు చేయబడింది ప్రముఖ అధికారులు, అధికారేతరులు విందుకు హాజరయ్యారు.

• • •

ఆంధ్రరాష్ట్ర వ్యవహారాల స్పెషల్ ఆఫీసర్ శ్రీ సి యం. త్రివేదిగారు సెప్టెంబరు 23 వ తేదీ సాయంత్రం 5 గంటలకు 7-ఏ రోజరీ చర్చి రోడ్డు, మైలాపూరులో ఆంధ్ర మహిళసభవారు నిర్మించిన రాజ్యలక్ష్మి పారిశ్రామిక విద్యాలయపు నూతన భవనాలలో ప్రారంభోత్సవ కార్యకలాపాలను ప్రారంభిస్తారు.

## ఆంధ్రా సెనేటుకు పట్టభద్ర నియోజక వర్గం ప్రతినిధులు

వాల్తేర్, సెప్టెంబర్ 17—దిగువ పేర్కొన్న వారు రిజిస్టర్డ్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి ఆంధ్ర విశ్వ విద్యాలయం సెనేటుకు ఎన్నుకోబడ్డట్లు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ ప్రకటిస్తున్నారు:

శ్రీ వై. అబద్ధయ్య బి. యల్, బ్రాడీపేట, గుంటూరు. డాక్టర్ బొడ్డపాటి తిరుమలరావు యల్. యం. యస్. యల్, ఆర్, సి. పి. యస్. యఫ్. ఆర్. సి. యస్. యల్. బి; యఫ్. ఆర్. యస్. పి. [illegible] మహారాణిపేట, విశాఖపట్టణం,

శ్రీ ఆర్. సుబ్బయ్య బి. యస్. సి. (ఆనర్స్) వైస్-ప్రిన్సిపాల్, బి. ఆర్. ఎస్. కాలేజి, చీరాల, గుంటూరుజిల్లా.

శ్రీ కొల్లివర వెంకటరామయ్య బి. ఏ. బి. యల్; ప్లీడరు. మచిలీపట్టణం.

శ్రీ పి. వి. సుబ్బారావు బి. ఏ. బి. ఎల్. వేమూరు [illegible], (వయా) తెనాలి, గుంటూరుజిల్లా.

శ్రీ ఎన్. పి. కృష్ణయ్య ఎం. ఏ. ఎల్. టి. 14, గిరిరోడ్డు, త్యాగరాయనగర్, మద్రాసు-17

శ్రీ యం ఆర్. అప్పారావు బహద్దూర్ యం. ఏ; (యం. యల్. ఏ.). నుయ్యూరు కుమారు జమీందార్, మాజీవీడు పోస్టు కృష్ణాజిల్లా

శ్రీ పి. సీతాపతిరావు బి ఏ., బి యల్. అడ్వొకేటు, కమలా విలాస్, రాజమహేంద్రవరం.

శ్రీ పి. వెంకటరామయ్య బి. యస్. సి. (ఆనర్స్), బి. ఇ. డి.; అసిస్టెంటు పి. జి. లెక్చరరు, గవర్నమెంటు ఆర్ట్సు కాలేజీ, రాజమహేంద్రవరం.

శ్రీ వేమూరి విశ్వనాధశర్మ [illegible] 24, దేవశిఖామణి మొదలిరోడ్డు, లక్ష్మీపురం, రాయపేట, మద్రాసు.

శ్రీ రామకోటేశ్వరరావు బి. యల్ [illegible] శ్రీ పి. వావన్నశాస్త్రి, వకీలు అగ్రహారం, ఏలూరు, (పశ్చిమ గోదావరిజిల్లా).

శ్రీ కొంతి పురుషోత్తం యం. ఏ. [illegible] ప్రిన్సిపాల్, గోఖేల్ రోడ్డు, మహారాణీపేట, విశాఖ పట్టణం.

శ్రీ సుంకర తులసీదాసు బి. [illegible] సబార్డినేటుజడ్జి (రిటైర్డు) అర్బన్ టౌన్ ప్లానింగ్ స్కీమ్స్, మద్రాసు సిటీ మైలాపూర్ మద్రాసు-4

శ్రీ వక్కలంక శ్రీ వెంకటేశ్వర యస్. పి. జూ ఆలజీ లెక్చరర్. శ్రీనగర్, మహారాణీపేట పోస్టు విశాఖ పట్టణం

శ్రీ కలదార నర్సేశ్వరశాస్త్రి బి. ఏ. యల్. 3/407 లలితకాలనీ, వాల్తేరు. [illegible]

ఈసభ్యులు 1953 వ సంవత్సరం అక్టోబర్ 1 వ తేదీనుంచి మూడేళ్ళపాటు ఆంధ్ర విశ్వవిద్యాలయచట్టం 30 వ సెక్షన్‌లోని నిబంధనలకు లోబడి పదవిలో వుంటారు.

## ట్రియెస్ట్ సమస్య

మాస్కో, సెప్టెంబర్ 20—ఇటాలియన్ శాంతి సంధిలో నిర్ణయించబడిన ప్రకారం ట్రియెస్ట్ సమస్య పరిష్కారం కావడం సమ్మతమని నేడు రష్యా సూచించింది.

ట్రియెస్ట్ భవితవ్య సమస్యపై ఇటలీ, యూగోస్లావియాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాక రష్యా ప్రకటన చేయడం ఇదే ప్రథమం

ఇటాలియన్ శాంతి సంధిలో ట్రియెస్ట్ పరిపాలనకు భద్రతా [illegible] గవర్నర్‌ను నియమించాలని సంఘం స్థానిక ప్రజా అసెంబ్లీ వుండాలని [illegible]

# మద్రాసులో ప్రధాని నెహ్రూ కార్యక్రమం

మద్రాసు, సెప్టెంబర్ 21— ప్రధాని నెహ్రూ జరిపే మద్రాసు రాష్ట్ర పర్యటన సందర్భంలో మద్రాసు నగరంలో రెండు రోజులు ఉండగలరని తెలుస్తున్నది. ప్రధాని నెహ్రూ అక్టోబరు 2 వ తేదీ ఉదయం 9 గంటలకు విమానంలో మీనంబాకమ్ విమానాశ్రయంలో దిగుతారు. విమానాశ్రయం నుంచి హుటాహుటిగా కారులో గండీలోని రాజభవన్‌కు వెళ్ళి అక్కడ గవర్నర్‌కు అతిథిగా వుంటారు.

అక్టోబరు 2 వ తేదీ ఉదయం 10 గంటలకు రాజాజీ హాలులో జరిగే నిధ్ధల సభలో ఉపన్యసిస్తారు. దీని తరువాత వెంటనే రాజాజీ హాలు ఆవరణలో జరిగే కాంగ్రెసువాదుల, కాంగ్రెసు శాసనసభ్యుల సమావేశంలో ప్రసంగిస్తారు. దీని వెనువెంటనే రాజాజీ హాలులో జరిగే భారత మహిళా సంఘం - మద్రాసు శాఖ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం అనంతరం తిరిగి రాజభవన్‌కు వెళ్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాని నెహ్రూ ఎగ్మూరు, పాంథియన్ రోడ్డులోని కోనేర సహకార సంఘ కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత 4-30 గంటలకు టి. ఎస్. లోని యస్. సి. సి. క్యాంపుకు వెళ్తారు. అక్కడ 15 నిముషాలు వుంటారు. ఇక్కడ నుంచి ఐలెండ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 నుంచి 8 గంటల దాకా జరిగే బహిరంగ సభలో ఉపన్యసిస్తారు. మధ్యాహ్నం, ఉదయం కార్యక్రమం మధ్య సమయంలో ప్రధాని నెహ్రూతో కొంతమందికి ఇంటర్వ్యూలు ఏర్పాటు చేయబడుతాయి. అక్టోబరు 3 వ తేదీ ఉదయం వేకువజామునసే బయలుదేరి ప్రధాని నెహ్రూ మహాబలిపురం వెళ్ళి ఉదయం 10-30 గంటలకు తిరిగి వస్తారు.

తేనాంపేట కాంగ్రెసు మైదానంలో ఉదయం 11 గంటలకు కాంగ్రెసు కార్యకర్తల మహాసభలో శ్రీ నెహ్రూ పాల్గొంటారు. ఉదయం 12 గంటలకు రాజభవన్‌కు తిరిగి వెళ్ళుతారు. భోజనమయిన పిమ్మట మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మధురై వెళ్ళుతారు.

## ప్రధాని నెహ్రూ

### కర్నూలు వెళ్లేముందు సికింద్రాబాద్ ఆగమనం

సికింద్రాబాద్, సెప్టెంబర్ 21—ఇండియా ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సెప్టెంబరు 30 వ తేదీ మధ్యాహ్నం విమానదళానికిచెందిన విమానంలో ఇక్కడికివచ్చి, భోజనంచేసి స్పెషల్ రైలులో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు కర్నూలు చేరుతారు.

అక్టోబర్ ఒకటవతేదీన ఆంధ్రరాష్ట్రానికి [మహో]త్సవంజరిపి, తిరిగి రైలులో బయలుదేరి రాత్రి హైదరాబాదు చేరుతారు 2 వ తేదీ ఉదయం విమానంలో బయలుదేరి మద్రాసువెళ్ళి 5 వ తేదీకి తిరిగి ఇక్కడికి వచ్చి ఆ రోజే ఢిల్లీవెళ్లుతారు.

## తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుని నియామకం

మోరి, సెప్టెంబర్ 18—తూర్పు గోదావరిజిల్లా కాంగ్రెస్ సంఘ వుపాధ్యక్షులుగా శ్రీ మారిశెట్టి వెంకటస్వామినాయుడుగారు నియమింపబడ్డారు ఈ నియామకం ఆ కమిటీ అధ్యక్షులు శ్రీ మొసలికంటి తిరుమలరావు గారిచే జరిగింది.

శ్రీ వెంకటస్వామినాయుడుగారు మొన్నటి [వర]కూ తూర్పు గోదావరి జిల్లాబోర్డు వుపా[ధ్య]క్షులుగా పనిచేశారు. భారత్ సేవకసమాజ్ [ఆంధ్]ర ప్రదేశ్ శాఖా కార్యవర్గ సభ్యులుగా [ఆంధ్]రప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులుగా వున్నారు.

# బెరియా పలాయనం?

## అమెరికాను ఆశ్రయం కోరినాడట

వాషింగ్టన్, సెప్టెంబర్ 20—బర్తరఫ్ చేయబడిన సోవియెట్ దేశీయశాఖ మాజీ మంత్రి లావ్రెంటి బెరియా ప్రస్తుతం ఒక తటస్థ దేశంలో దాగుని వున్నాడనీ, ఆయన అమెరికాలో రాజకీయ ఆశ్రయం పొందాలని కోరుతున్నాడనీ ఒక పత్రిక ప్రకటించిన వార్తలో ఎంతవరకు నిజం వున్నదో తెలుసుకోడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు నేడు అమెరికా విదేశాంగ కార్యాలయం ప్రకటించింది.

మొట్టమొదట ఈ వార్త నమ్మడానికి వీలు లేకుండా వున్నదని ఒక విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తెలియజేశాడు.

విదేశాంగ కార్యాలయం రాయబారి కార్యాలయాల ద్వారా ప్రయత్నించుగా బెరియా ఏదో తటస్థ దేశంలో శరణార్థిగా వున్నాడనే వార్త ప్రచురించ లేదని పేరొక ప్రభుత్వ ప్రతినిధి నేను విశదం చేసినటు యునైటెడ్ ప్రెస్ ఆఫ్ ఇండియా విలేకరి నేడు వ్రాస్తున్నాడు.

మ్యూనిక్‌లో జూలై 29 వ తేదీని ఒక సోవియెట్ సేనాని, అమెరికన్ యుద్ధమంత్రి కార్యాలయంలో వెనక ఉద్యోగిగా పనిచేసిన కాలమాన్‌ను కలుసుకొని బెరియా విమానంలో పారిపోయినటు అతనికి తెలియజేశాడని విన్నే "న్యూయార్క్ డెయిలీ న్యూస్" పత్రిక ఒక వార్తను ప్రకటించింది.

బెరియా పరారీ పై వ్యాఖ్యానించడానికి అమెరికన్ రహస్య పరిశోధకశాఖలవారు నిరాకరిస్తున్నప్పటికీ, బెరియా సోవియెట్ రాజ్యకూటమికి వెలుపల వున్న ఒక దేశానికి పారిపోయి వుండవచ్చునని అమెరికన్ సెనేట్‌కు చెందిన కొన్ని వర్గాలవారు విశ్వసిస్తున్నట్లు ఒక సెనెటర్ నేడు విశదం చేశారు.

ఒక అజ్ఞాత సెనెటర్ మెకార్తి అధ్యక్షత క్రింద పని చేస్తున్న సెనెట్ దర్యాప్తు సంఘానికి చెందిన ఒక ప్రతినిధి నెలరోజుల క్రిందట యూరపులోని ఒక నాన్-కమ్యూనిస్టు దేశానికి వెళ్ళినప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి అతనిని కలుసుకొని, తనకు అమెరికాలో రాజకీయ ఆశ్రయ మిప్పించ వలసిందిగా కోరాడనీ, ఆ వ్యక్తి బహుశా బెరియా అయి వుండవచ్చుననీ ఈయన వివరించారు.

ఆ అజ్ఞాత వ్యక్తి, తనకు ఆశ్రయమిస్తే అందుకు ప్రతిక్రియగా క్రెమ్లిన్ రహస్యాలను బయట పెట్టగలనని వాగ్దానం చేశాడట కూడా.

అతడు బెరియాయే అయితే ఆశ్చర్యపడ నవసరం లేదని, అతడు కనీసం తాత్కాలికంగానైనా అమెరికాలో ఆశ్రయం పొందివున్నాడనే తాను విశ్వసిస్తున్నాననీ, ఈ విషయమై విదేశాంగ కార్యాలయం త్వరలోనే ఒక ప్రకటన చేయగలదనీ ఈ సెనెటర్ పేర్కొన్నారు

బెరియాతో విమానంలో ముగ్గురు అనుచరులు కూడా పారిపోయి వచ్చారట.

సోవియెట్ దేశీయ వ్యవహారాల, రహస్య పోలీసు శాఖల మాజీ మంత్రి లావెంటీ బెరియా "దేశద్రోహి"గా వ్యవహరిస్తున్నాడనే కారణంతో బర్తరఫ్ చేయబడినట్టు క్రిందటి జూలై 10 వ తేదీని మాస్కో రేడియో ప్రకటించబడిన సంగతి పాఠకులకు విదితమే. అప్పటినుంచి అతనిని గురించి సోవియెట్ ప్రభుత్వం ఇంతవరకు తిరిగి ఎట్టి ప్రకటన చేయలేదు.

---

శ్రీ నాయుడుగారు నెల రోజులపాటు జబ్బు పడ్డారు ఇప్పుడు తగ్గిపోయినది నెల రోజులైనా ఆయన విశ్రాంతి తీసికొనక తప్పదని వైద్యులు సలహా యివ్వడంవల్ల గత 14 వ తేదీని జరిగిన కార్యవర్గ సమావేశానికి హాజరు కాలేక పోయారు. కర్నూలులో 30 వ తేదీని జరుగబోయే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమావేశానికి వారు హాజరు కావచ్చునని తెలుస్తున్నది.

## శాంతి స్థాపనకు అవకాశాలు

### మరింత తగినవని అట్లీ ప్రకటన

లండన్, సెప్టెంబర్ 19—అగ్రరాజ్య చతుష్టయం సమావేశానికి సర్ విన్‌స్టన్ చర్చిల్ ప్రతిపాదించిన పిదప గడచిపోయిన నాలుగు మాసాలలోను శాంతిస్థాపనకు, ఆయుధాల తగ్గింపునకు గల అవకాశాలు పాయిన్లైనని మాజీ బ్రిటిష్ ప్రధాని లేబర్ పార్టీ నాయకుడు మిస్టర్ క్లెమెంట్ అట్లీ నేడు అన్నారు.

ఈ నాలుగు నెలలలోను అంతర్జాతీయ పరిస్థితి మరింతగా క్షీణించిందని, బ్రిటన్ ఈ సందర్భంలో భూమికతో వ్యవహరించడం అవసరమని ఆయన అన్నారు.

తన దృక్పథంతో ఏకీభవించనివారిని అనుమానించే అమెరికా ధోరణి ప్రమాదకరమైనదని ఆయన విమర్శించారు కూడా.

సమితిలో చైనాకు ప్రాతినిధ్యమివ్వక చాంగ్ కై-షేక్ ప్రభుత్వానికి చైనాలో ప్రాబల్యం అధికారంలేకపోయినా భద్రతా సంఘంలో సభ్యత్వ మీయడం శాంతికి భంగకరమనికూడా మిస్టర్ అట్లీ అన్నారు.

## ప్రాచ్యదేశాలతో వాణిజ్యాభివృద్ధి

### బ్రిటన్ నిషేధాలను తొలగించాలని హెరోల్డ్ విల్సన్ సూచన

లండన్, సెప్టెంబరు 20—బ్రిటిష్ లేబర్ ప్రభుత్వంలో వాణిజ్యమంత్రిగా పనిచేసిన మిస్టర్ హెరోల్డ్ విల్సన్ నేడు ఒక ప్రకటన చేస్తూ కొరియాలో యుద్ధ విరమణ జరిగి రెండు మాసాలైనప్పటికీ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి గల ఆటంకాలను తొలగించడానికి బ్రిటిష్ ప్రభుత్వం యేమీ చర్యలుతీసుకోలేదని విమర్శించారు.

తూర్పు యూరప్ దేశాలతో, ముఖ్యంగా ప్రాచ్యదేశాలతో వాణిజ్యంపై ఇప్పటికి అమలులో వున్న నిర్బంధాల వల్ల ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితి పెరుగుతుండే కాని శాంతి నెలకొనడానికి తోడ్పడదని ఆయన అన్నాడు

నిత్యజీవితావసరవస్తువులు యంత్రాలు, నౌకలు పాశ్చాత్యరాజ్యాల నుండి కొనుక్కోడానికి సోవియెట్ రష్యా తన సంసిద్ధతను స్పష్టంగా వెల్లడించిందని ఆయన అన్నాడు.

ప్రాచ్యదేశాలతో వాణిజ్యాభివృద్ధికి అవకాశాలు కల్పించడం బ్రిటన్ ఆర్థికాభివృద్ధికి అత్యవసరమని కూడా మిస్టర్ విల్సన్ అన్నాడు.

## ఇద్దరు కిన్యా యూరోపియన్లకు శిక్ష

నైరోబీ, సెప్టెంబర్ 18—కిన్యా రెజిమెంటుకు చెందిన సార్జెంట్ జె. ఎం. పియర్సన్‌కు ప్రయివేటు జి. డబ్ల్యు. టెయిలర్‌కు నైరోబీ మిలిటరీ ట్రిబ్యునల్ 12 మాసాలు. తొమ్మిది మాసాలు ఖైదుశిక్ష విధించింది.

గడచిన జూలైలో సార్జెంటు పియర్సన్ పోర్టుహాల్ జిల్లాలో గృహదహనాలు జరిపించాడని ఆరోపించబడింది ప్రయివేట్ టెయిలర్ ఒక ఆఫ్రికన్‌ను గాయపరచినట్లు ఆరోపించబడింది.

## న్యాసాల్యాండ్‌లో దౌర్జన్య పరులపై పోలీసుల కాల్పులు

కాల్బిరీ, దక్షిణ రొడీషియా, సెప్టెంబర్ 18—న్యాసాల్యాండ్‌లోని గోమతిజిల్లాలో తమపై దాడిచేసిన 250 మంది సాయుధులైన ఆఫ్రికన్లపై పోలీసులు తుపాకి కాల్పులు సాగించినప్పుడు ఒక ఆఫ్రికన్ దుండగీడు వెంటనే మరణించాడు.

వ్యవసాయ చట్టాలను ఉల్లంఘించాడనే నేరానికి విచారించే నిమిత్తం కోర్టుకు తీసుకురాగా గొడవ ప్రారంభమైంది.

బళ్ళెములు, ఈటెలు, విల్లంబులు ధరించి ఆఫ్రికన్లు కోర్టుకు వచ్చారు.

కోర్టులో తాము తమకుల పెద్ద విచారణకు వచ్చామని చెప్పి తమ ఆయుధాలను వదలిపెట్టడానికి, ఇళ్ళకు తిరిగి వెళ్ళడానికి నిరాకరించారు. పోలీసులు వారిని ప్రశాంతంగా పంపివేయడానికి ప్రయత్నించారు కాని ఆఫ్రికన్ గుంపులు వారిపై దాడిచేశారు. అప్పుడు పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. అక్కడికీ లొంగకపోతే పోలీసులు కాల్పులుసాగించారు.

## మొరాకోలో మునిసిపల్ సంస్కరణలు

### ఫ్రెంచివారి ప్రతిపాదనలకు సుల్తాన్ ఆమోదం

రాబట్ (మొరాకో) సెప్టెంబర్ 19—మొరాకో సుల్తాన్ అరబ మహమ్మద్ ఫ్రెంచివారు ప్రతిపాదించిన మునిసిపల్ సంస్కరణలను ఆమోదిస్తూ ఫర్మానాను జారీచేశారు

ఈ సంస్కరణలను వజీర్ కౌన్సిల్, ఫ్రెంచ్ జనరల్ మూడురోజులక్రితమే ఆమోదించిన సంగతి పాఠకులకు విదితమే.

ఈ ఫర్మానా ప్రకారం మొరాకోలోని ముఖ్యపట్టణాలన్నింటిలో ఫ్రెంచి-మొరాకన్ మునిసిపల్ కౌన్సిల్స్ ఎన్నికలద్వారా ఏర్పరచబడనున్నవి. ప్రస్తుతంలో మునిసిపల్ అధికారులను మొరాకో ప్రభుత్వమే నియమిస్తూ ఉండేది. ఈ ఫర్మానా ప్రకారం రాబట్, కాసబ్లాంకా, మెక్నెస్, ఉజ్డా, అగాదిర్ పట్టణాలలో మునిసిపల్ కౌన్సిల్స్ ఏర్పడనున్నవి.

## కొరియా శాంతి సభ ఏర్పాటు సమస్య

### మాలెంకోవ్ విమర్శ

లండన్, సెప్టెంబర్ 20—కొరియా రాజకీయ సమావేశం ఏర్పాటుపట్ల అమెరికన్ పాలకవర్గాలవారు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ, వారి వైఖరి ఫలితంగానే ఆ సమావేశంలో ఇండియా మున్నగు ప్రాచ్య దేశాలకు ప్రాతినిధ్యం లేకుండా చేయబడిందని రష్యా ప్రధాని మిస్టర్ మాలెంకోవ్ విన్న రాత్రి ఉత్తర కొరియన్ ప్రతినిధుల గౌరవార్థం చేసిన విందులో ఉపన్యసిస్తూ స్పష్టంచేశారు.

[సోవియెట్ ప్రధాని ప్రకటనలోని కొన్ని భాగాలను "ఆంధ్రపత్రిక" విన్ననే ప్రకటించింది తక్కిన భాగాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాము. —ఎడిటర్]

మిస్టర్ మాలెంకోవ్ ఇంకా క్రింది విధంగా పేర్కొన్నారు:

"ఇట్టి వైఖరిని శాంతిప్రియులు ఎన్నటికీ హర్షించ మానరు.

"దీనినిబట్టి, కొరియా యుద్ధ విరమణ సంధిని సక్రమంగా అమలు జరుపడానికి, మొత్తం కొరియా సమస్య శాంతియుత పరిష్కారానికి అమెరికా ప్రభుత్వం ఇకముందు వేరొక పంథాను తీసుకోదలచలేదని స్పష్టమౌతున్నది. దీనితో శాంతి ప్రయత్నాల దావ్యత గురుతర మౌతున్నది: నేడు మన ప్రాచ్యంతో సహా మొత్తం ప్రపంచ మందంతటా నెలకొని వున్న ఉద్రిక్త పరిస్థితి మరింత తీవ్రగించే నిమిత్తం కొత్త చర్యలకు పూనుకోడానికి అది కొరియాయుద్ధ విరమణ సంధిని సాధనగా చేసుకొని కృషి చేయవలసి వున్నది

### నవ చైనా ప్రాముఖ్యం

"చైనాపై ఆధిపత్య సాధనకై ఇంపీరియలిస్టు వర్గాలు కొన్ని దశాబ్దాలుగా నిర్విరామంగా చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా మూడు ప్రాచ్యంలో అంతర్జాతీయ సంబంధ బాంధవ్యాలలో ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. అయితే, ఇప్పుడు చైనీస్ రిపబ్లిక్ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరంగా నెలకొని స్వతంత్ర విధానాలను అనుసరిస్తున్నది ఈ మహారాజ్యం ప్రబలతమమైన నూతన శక్తిగా రూపొందింది. ప్రపంచంలోని శాంతి ప్రియజనులతో చేతులు కలిపి అంతర్జాతీయ శాంతిభద్రతల రక్షణ కృషికి అశేష దోహదాన్ని చేకూరుస్తున్నది

"అయితే, కొన్ని రాజ్యాలు చైనాపట్ల దురాక్రమణోద్దేశ పూరితమైన విధానాన్ని అనుసరిస్తూ, దానిని తక్కిన ప్రపంచంనుంచి వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నవి.

"అయితే, శాంతిప్రియములైన చైనా, రష్యాల మధ్య సుదృఢంగా నెలకొనివున్న శాశ్వత స్నేహానుబంధం శాంతిరక్షణకు పెట్టనికోటవలె పనిచేయగలదని ఘంటాపథంగా చెప్పగలను "

కమ్యూనిస్టులకు జోహారు అర్పిస్తూ ఆయన ఇలా అన్నారు:

"కొరియా ప్రజాసేనలు, చైనీస్ స్వచ్ఛంద సేవకదళాలు కలిసి, తృతీయ ప్రపంచ మహాయుద్ధాన్ని తెచ్చిపెట్టడానికి ప్రయత్నిస్తున్న దురాక్రమణ పరుల పీచమణచి, అణచివేశారు స్వాతంత్ర్య సముపార్జనకై ఆసియా పసిఫిక్ ప్రాంత ప్రజలు కొనసాగిస్తున్న మహోద్యమాన్ని అణచివేయడానికి అభివృద్ధి నిరోధక శక్తులు ఎన్నిన ఎత్తుగడలను ఇవి విచ్ఛిన్నం చేశాయి.

"కాగా, కొన్ని రాజ్యాలు ఆసియాలో మహారాజ్యంగా రూపొందిన చైనీస్ రిపబ్లిక్కును గుర్తించ నొల్లక ఇప్పటికీ చాంగ్ ముఠాను బలపరుస్తూ దూరదృష్టి రహితమైన విధానాన్ని అనుసరిస్తున్నవి.

"ఇంక, అమెరికా దక్షిణ కొరియాను తన సైనిక స్థావరంగా వినియోగించుకోడానికి తగు చర్యలను తీసుకుంటున్నది ఇది కొరియా సమస్య శాంతి యుత పరిష్కారానికి, ఆసియాలో శాంతిభద్రతల రక్షణ కృషికి పూర్తిగా విరుద్ధమైన విధానమని వేరే చెప్పనవసరం లేదు"

### ఉత్తర కొరియా సమాధానం

అంతట, ఉత్తర కొరియన్ ప్రధాని మార్షల్ కిం ఇల్ సుంగ్ సమాధానం చెబుతూ, తన దేశం రష్యా సహాయంతో అమెరికన్ ఇంపీరియలిస్టుల దురాక్రమణ పథకాలను ప్రతిఘటించి, వారిచే యుద్ధవిరమణ సంధిపై సంతకం చేయించి తన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకొన్నదనీ చైనీస్ వలంటీర్లతో కలిసి తాము సాధించిన విజయం మొత్తం శాంతిప్రియ ప్రపంచానికే చెందగలదనీ పేర్కొన్నాడు.

తరవాత మాస్కోలోని చైనీస్ రిపబ్లిక్ రాయబారి చాంగ్ వెన్ టీన్ కూడా మాట్లాడారు.

ఈ విందుకు ఉత్తర కొరియన్ ప్రతినిధి వర్గం సభ్యులు, రష్యా విదేశాంగ మంత్రి మిస్టర్ మొలటావ్, రక్షణ మంత్రి నికోలై బుల్గానిన్, రష్యన్ కమ్యూనిస్టు పార్టీ కొత్త కార్యదర్శి నికిటా కృశ్చేవ్ ప్రభృతులు హాజరైనారు.

### ఆంధ్ర రాష్ట్రావతరణలో తిరుపతిలో పూజలు

తిరుపతి, సెప్టెంబర్ 18—తిరుపతి దేవస్థానం వారు అక్టోబర్, 1 వ తేదీని ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవాన్ని గొప్పగా జరుపుటకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆరోజున ఏడుకొండలవానికి విశేష పూజలు జరుగుతవని ఇతర దేవాలయాలలో కూడా పూజలు చెయ్యడానికి ఏర్పాట్లుజరిగినవి. బీదలకు అన్నదానంజరుగునట. పిల్లలకు మిఠాయి పంచిపెట్టబడునట.

# డర్బన్‌లో భారతీయుల దుకాణాలకు, ఇళ్లకు నిప్పు

## కేటర్ మానార్ ప్రాంతంలో ఆఫ్రికన్ మూకల దౌర్జన్యచర్యలు

డర్బన్, సెప్టెంబర్ 20 —

డర్బన్‌లో భారతీయులు నివసించు ప్రాంతమైన కేటర్‌మానార్‌లో భారతీయులకు వ్యతిరేకంగా నేటి రాత్రి కల్లోలాలు జరిగాయి. ఒక భారతీయ డ్రైవర్ నడుపుతున్న బస్సు గుద్దుకొని ఒక ఆఫ్రికన్ యువకుడు మరణించడంతో ఈ కల్లోలాలు జరిగాయి.

ఈ ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఒక పోలీసువ్యాన్ వచ్చేటప్పటికి దానిపై రాళ్లు విసిరారు అంతట ఆఫ్రికన్లు ఈ బస్సు, 4 భారతీయుల దుకాణాలకు నిప్పంటించడం ఈ వ్యాన్‌లోనుంచి దిగిన పోలీసుల కంటబడింది

ఆ సమయంలో దుకాణాలను దోచుకుంటున్న కొందరు ఆఫ్రికన్లను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంలో కోపోద్రిక్తులైన ఆఫ్రికన్ ప్రజలు ఎనిమిది భారతీయ దుకాణాలకు నిప్పంటించారు.

మరి ఆరు దుకాణాలు దోచుకుని చిందరవందర చేసి పారవేశారు.

దోపిడీదారులపై పోలీసులు తుపాకులు కాల్చారు ఒక ఆఫ్రికన్ గుండుదెబ్బకు మరణించాడు.

ఈ ఆఫ్రికన్ బాలుడు కదులుతున్న బస్సులోకి ఎక్కడానికి ప్రయత్నించాడని, బస్సు జారి వెనకచక్రం క్రిందపడి వెంటనే మరణించాడని ప్రత్యక్షసాక్షి కథనం.

వెంటనే దాదాపు 100 మంది పోలీసులు వచ్చి ఈ కల్లోలాలకు కారకులైన ఆఫ్రికనులలో చాలామందిని అరెస్టు చేశారు ఈ ఆఫ్రికన్లలో చాలామంది చుట్టుపక్కల ఉన్న కొండలలోకి పారిపోయారు, ఈ కల్లోలాలలో మొత్తం అయిదు భారతీయ దుకాణాలు, రెండు భారతీయ గృహములు తగులబెట్ట బడ్డాయి

ఒక స్త్రీ, ఒక పిల్లతో సహా 26 మంది ఆఫ్రికన్లు అరెస్టు చేయబడ్డారు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి పరిస్థితి ప్రశాంతంగా వుంది.

### ప్రత్యేక సౌకర్యాల బిల్లుకు దక్షిణాఫ్రికా అసెంబ్లీ ఆమోదం

కేప్‌టౌన్, సెప్టెంబర్ 19—వివిధ జాతుల వారికి రైళ్లు, బస్సులు, రైల్వేస్టేషన్లు, పోస్టాఫీసులు వగైరా ప్రజోపయోగకర ప్రాంతాలలో అన్ని జాతుల వారికీ సమాన సౌకర్యాలను కల్పించకుండా జాతి విచక్షణ విధానాన్ని అమలు జరపడానికి ప్రభుత్వానికి అధికారమిచ్చే ప్రత్యేక సౌకర్యాల రిజర్వేషన్ బిల్లును దక్షిణాఫ్రికా అసెంబ్లీ నేడు ఆమోదించింది.

ఈ బిల్లును యునైటెడ్ పార్టీ ప్రతిఘటించింది.

## కొరియాపై సమితిలో చీలికలు రాకుండా చేయడానికి కృషి

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 20 — కొరియా రాజకీయ సమావేశంలో ఏయే దేశాలకు ప్రాతినిధ్యం వుండాలనే సమస్యపై బయలుదేరిన అభిప్రాయ భేదాలను తొలగించడానికి గల మార్గాలను గురించి నేడిక్కడి సమితి ప్రముఖ ప్రతినిధి వర్గాల సభ్యులు ఉన్నత స్థాయిని చర్చలు జరుపుతున్నారు మిత్రరాజ్యసమితిలో తిరిగి పెద్ద ఎత్తున చీలిక లేర్పడకుండా చేయాలనే ఉద్దేశంతో యీ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.

సోమవారంనాడు జనరల్ అసెంబ్లీ చర్చ సందర్భంలోను, మంగళవారంనాడు సాధారణ సంఘంలోను సోవియెట్ ప్రతినిధి మిస్టర్ విషిన్‌స్కీ ఈ సమస్యపై తన అభిప్రాయాలను వ్యక్తం చేయగలడు కొరియా శాంతి సమస్యను జనరల్ అసెంబ్లీ ఎజెండాలో చేర్చించాలని ఆయన సాధారణ సంఘానికి విజ్ఞప్తి చేశాడు

మిస్టర్ విషిన్‌స్కీ ప్రతిపాదన సాధారణ సంఘంలో గెలవడానికి కంటె ఓడిపోవడానికే ఎక్కువ అవకాశాలు కలవనీ, అయితే ఈ ప్రతిపాదనపై సాధారణ సంఘంలో వోటింగు వాయిదా వేయబడ వచ్చుననీ పరిశీలకవర్గాలవారు సూచిస్తున్నారు

ఈ సమస్యలో మిత్రరాజ్య సమితి ప్రతిష్ఠ యిమిడి వున్నందున, ఆగస్టులో జరిగిన చర్చలలో తమలో తమకు ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ, ఇప్పుడు మిస్టర్ విషిన్‌స్కీ ప్రతిపాదనను ప్రతిఘటించడానికే తాము కృతనిశ్చయులమై వున్నామని, సమితి తరపున కొరియాకు సేనలను పంపిన 16 మిత్రరాజ్యాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.

---

మధ్యప్రదేశ్ మాజీ-గవర్నర్ శ్రీ మంగళదాసు పక్వాసా బొంబాయిలో శనివారం నాడు మాట్లాడుతూ, విద్యావిధానాన్ని దేశం మొత్తంలో సంస్కరించాలన్నారు.

## హైదరాబాద్ మంత్రివర్గం

### ఇప్పుడు మార్పులు జరగబోవని ముఖ్యమంత్రి ప్రకటన

హైదరాబాద్, సెప్టెంబరు 21—హైదరాబాద్ మంత్రివర్గంలో ఇప్పుడు ఎలాంటి మార్పులను తలపెట్టలేదని నేడు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు ఉద్ఘాటించారు.

శ్రీ రామకృష్ణరావుగారు అయిదు రోజులపాటు ఢిల్లీలో చర్చలు సాగించి నేటి ఉదయం తిరిగి రాగా విమానాశ్రయంవద్ద వారిని కలుసుకున్న పత్రికా విలేకరులతో ఆయన పై విధముగా అన్నారు.

లంచగొండితనం; బంధు పక్షపాతం, దుష్పరిపాలనలను ఆరోపిస్తూ 20 మంది కాంగ్రెసు యం. యల్. ఏ. లు కాంగ్రెసు అధ్యక్షునికి వ్రాసిన లేఖ సంగతి ప్రస్తావించగా ప్రధాని ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తున్నారని ఆయన జవాబు చెప్పారు.

తను, హోంశాఖామంత్రి వింధ్యా కలిసి పండిట్ నెహ్రూ, డాక్టర్ కైలాసనాథ కట్జూలతో మాత్రమేగాక ఇతర కాంగ్రెసు నాయకులతో కూడా చర్చించినామనీ, ఇప్పటి స్థితికి భంగమేమీ రాకుండా యథాతథంగా పరిస్థితులన్నీ వుండగలవని కూడా ఆయన అన్నారు

ఇప్పుడుకాక ఎప్పటికైనా జరగబోయేది మహాముఖ్యమైనదేదీ వుండదని శ్రీ రామకృష్ణరావుగారు అన్నారు

ఔరంగాబాద్ రేడియో స్టేషన్‌ను అక్టోబర్‌నుంచి మూసివేయదలుచుకున్న విషయమై స్థానికుల అభిప్రాయాన్ని మహారాష్ట్ర వారి రేడియోకి తాను తెలియజేశాననని ఆయన నా భూనాలోవున్న రేడియోస్టేషన్ మహారాష్ట్రుల కోసం ఉద్దేశించబడింది కనుక అది వారికి చాలునని సమాధానం వచ్చిందని అన్నారు.

### తెలంగాణా రచయితల సంఘం

#### కామారెడ్డి శాఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 19—ఈ నెల 13 వ తేదీన కామారెడ్డి ప్రభుత్వోన్నత పాఠశాల హాలులో తెలంగాణా రచయితల సంఘం శాఖ డాక్టర్ వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతన స్థాపించబడింది. ఈసందర్భంలో జరిగిన సమావేశంలో శ్రీ విఠలరెడ్డి (ఎం. ఎల్. ఏ). పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ వెంకట

(మిగతా 6 వ కాలంలో)

# రేడియో

(సెప్టెంబర్ 23, బుధవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నిలయ; 7-30 మద్రాసు వలె; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 మద్రాసు నిలయ; 1-30 మద్రాసు నిలయ; 1-40 (హిం. తె. వా); 2-0 మద్రాసు నిలయ; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 5-30 శిశు ప్రభాకర కృష్ణమూర్తిశాస్త్రి (గా); 5-50 తె. కణ్ణన్ (వే); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీతశిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-ప్రకటనలు, ధరలు. వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 (రి); 7-45 మద్రాసు నిలయ; 9-0 (ఆం. వా); 9-15 శిశు ప్రభాకర కృష్ణమూర్తిశాస్త్రి (గా); 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఏ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 వి కిద్దప్ప (గో); 8-0 (ఆం వా); మధ్యాహ్నం: 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 పిల్లల్ పార్ (సి); 6-0 (ఆం వా)-స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ఎస్ నీలామణాక్షి, ఎస్. మీనాక్షి (గా); 7-0 (స్టూ రి); 7-30 జంత్ర సమ్మేళనం; 8-0 (స్టూ రి); 7-31 సుందరపల్లి శ్రీనివాసన్ (గా); 9-0 (ఆం వా); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె వా); 7-15 (రి); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 విలయ విద్యాంసుడు (గో); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-45 రాష్ట్ర పరిపాలనా విషయాలు—ప్రసంగం; 8-0 తిరుపతి—రూపకం; 9-30 తంగిరోట్టయి ఎస్. రామమూర్తి (వే); 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 మాలతీ పద్మనాభరావు (గా); 7-45 బాలకృష్ణరావ్ తుల్పే (ఖయాల్, లలిత్); 8-0 (ఆం. హిం. వా); 8-30 జి. ఎన్. జనార్దన్ (గీ); 8-45 బాలకృష్ణరావ్ తుల్పే (ఖయాల్, అలయ బిల్వాలీ); 9-0 హైదరాబాదీ జీవరాజ్ (పు); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 5-30 పిల్లల కార్యక్రమం; 6-0 హైదరాబాదీజీవరాజ్ (పు); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 బాలకృష్ణరావ్ తుల్పే (ఖయాల్, శ్రీ); 6-45 గ్రామసీమ-బృందా

(మిగతా 7 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

వనం: మాధవపెద్ది బుచ్చి సుందరరామశాస్త్రి-కావ్యగానం; ఎస్. శ్రీధరశర్మ; 7-0 (తె వా); 7-15 గ్రామసీమ — కుడుకుమాయల వినోదప్రదర్శనం: పురాణం, జె. అమరనాదశాస్త్రి-వివేకాలు. ధరలు. రేపటి కార్యక్రమం; వాతావరణం; 8-0 తెలంగాణా ఆదిమవాసులు : గోండ్లు, పర్బాలులు — ప్రసంగం, 8-15 మాలతీ పద్మనాభరావు (గా); 9-0 (ఆం. ఉ వా); 9-30 (ఉ వా.); 10-0 బాలకృష్ణరావ్ తుల్పే (ఖయాల్, బహార్); 10-15 ప్రసార సమాప్తి.

# ఆసియాలో ఉత్పత్తి పెరుగుదల - సమితికి నివేదిక

బ్యాంగ్‌కాక్, సెప్టెంబర్ 20—ఆసియాలో ముఖ్యంగా-చైనాలో పారిశ్రామికోత్పత్తి పెరిగిందని విదేశాలతో ఆసియా దేశాల వాణిజ్యం పెంపొందిందని మిత్రరాజ్యసమితి, ఆసియా మాప్రాచ్య దేశాల ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం తన నివేదికలో పేర్కొన్నది

ఆసియా ఆర్థిక పరిస్థితులపై తన నివేదికను అందజేస్తూ చైనా మినహా మిగతా ఆసియన్ దేశాలలో వరిపంట చాలా హెచ్చిందని, 1952-53 లో కంటె నూటికి ఏడువంతులు హెచ్చిందని, యుద్ధాత్పూర్వపు పంట మొత్తం కంటె ఇది ఎక్కువే అనికూడా ఈ నివేదికలో పేర్కొనబడింది.

జనాభా పెరుగుదలకంటె పంట పెరుగుదల చాలా హెచ్చుగా వుందని ఈ నివేదికలో పేర్కొనబడింది.

ఇండియా, జపాన్, చైనా దేశాలలో పారిశ్రామికోత్పత్తి పెరిగిందని అయితే చైనాలో మాత్రం త్వరితగతిని జరిగిందని కూడా పేర్కొనబడింది.

ఇండియాలోను, జపాన్‌లోను విదేశాలలో గిరాకీ తగ్గడంచేత పెక్కు పరిశ్రమలలో ఉత్పత్తి తగ్గిందనికూడా విశదీకరించబడింది

1952-53 సంవత్సరంలో భారీ యంత్రాల దిగుమతులు, ప్రైవేట్ పెట్టుబడులకూడా తగ్గాయని ముడిపదార్థాల సరఫరా కొన్ని పరిశ్రమలకు ఇప్పుడు బాగానే జరుగుతున్నదని పేర్కొనబడింది.

పాకిస్తాన్‌లో ప్రత్తి, జనుము పంట విశేషంగా పండిందని, తేయాకు ఎగుమతులు, దాని ధర కొంచెంగా పెరిగాయనికూడా ఈ నివేదికలో పేర్కొనబడింది.

ఈ ప్రాంతంలో దిగుమతులు బాగా తగ్గిపోయాయనికూడా పేర్కొనబడింది.

## గుంటూరు కృష్ణా మెమోరియల్ ఫుట్‌బాల్ క్లబ్బు విజయం

గుంటూరు, సెప్టెంబర్ 18—గుంటూరు కృష్ణా మెమోరియల్ ఫుట్‌బాల్‌క్లబ్బు యూత మాన్యాన గుంటూరు కృష్ణా మెమోరియల్ ఫుట్‌బాల్ టీముకు, విజయవాడ రత్నసింగ్ ఫుట్‌బాల్ టీముకు ఈ నెల 2 వ తేదీన పోటీ మ్యాచ్ జరిగినది

ఈ ఆటవల్ల వచ్చిన సొమ్ము, రూ 116 లు "గోదావరి వరదబాధితుల సహాయార్థం" ఆంధ్ర ప్రదేశ్ ఫ్లడ్ రిలీఫ్ సంఘమునకు పంపబడును. రత్నసింగ్ ఫుట్‌బాల్ టీము విజయవాడ గెలిచింది.

## ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవం

### రాజాజీ హాజరు కాగలరా?

మద్రాసు, సెప్టెంబర్ 21—అక్టోబర్ ఒకటవ తేదీన కర్నూలులో జరుగనున్న ఆంధ్రరాష్ట్రావతరణోత్సవంలో శేషించిన సన్నరాష్ట్రం తరఫున చెన్నరాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారి పాల్గొనవచ్చునని తెలుస్తున్నది

ఇప్పటికి నిర్ణయించబడిన కార్యక్రమం ప్రకారం ప్రధాని నెహ్రూతోపాటు ముఖ్యమంత్రి రాజాజీకూడా ఒకటవ తేదీ రాత్రి కర్నూలునుంచి హైదరాబాద్ వెళ్ళి వారిద్దరూ కలిసి రెండవ తేదీ ఉదయానికి మద్రాసు చేరగలరని తెలుస్తున్నది.

(7 వ కాలం తరువాయి)

కామారెడ్డి వకీలు, శ్రీ శేషాచారి, శ్రీ రాజిరెడ్డి మొదలగు పురప్రముఖులు ఉపాధ్యాయులు, విద్యార్థులు పలువురు పాల్గొన్నారు.

తెలంగాణా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ సి. నారాయణరెడ్డి ప్రసంగిస్తూ, రచయితల సంఘం రాజకీయాలకు దూరంగా వుండి, తెలంగాణా సాహిత్య స్థాయిని పెంపొందిస్తున్న సజీవసంస్థ అని అన్నారు. సాహిత్యం పండిత గోష్ఠులవరకే పరిమితమై వుండక ప్రజానుండలిలో ప్రవహించాలని, రాజకీయంగా ఎట్లాంటి అభిప్రాయాలు కలిగివున్నా సాహిత్యానికి సంబంధించిన వ్యవహారాలలో సాహిత్యం అంతరాయకోవాలని అన్నారు

తర్వాత సభ్యులు ఏకగ్రీవంగా క్రింది కీలక తాత్కాలిక కమిటీని నెలకొల్పారు అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఎ. లక్ష్మణాచార్యులు, కార్యదర్శి శ్రీ ఎ రాజేశ్వరశర్మ, సహాయకార్యదర్శి శ్రీ దాసు[illegible]రావు. సభ్యులు: శ్రీ యుతులు విఠల్‌రెడ్డి (ఎం. ఎల్. ఏ.) శేషాచార్యులు, సి. వెంకటరామారెడ్డి ఎం. ఏ. ఆర్. రాజిరెడ్డి, రాజేశ్వరశాస్త్రి. [illegible]

నవంబరుమాసంలో సాహిత్య సభను జరుపడానికి కార్యక్రమం నిర్ణయించింది. రాజేశ్వరశర్మగారి కృతజ్ఞతా సమర్పణంతో సమావేశం ముగిసింది.


ఆంధ్ర రాష్ట్రమునకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు కావలెను

డివెల్లి డీసెల్ ఇంజన్లు

10 బి. హెచ్ పి. | 3-5 బి. హెచ్. పి. ఆర్. పి. ఎం. | 1500 ఆర్. పి. ఎం.

వ్యవసాయం, పరిశ్రమలకు



[చౌ]కను నేషనల్ కె. బి. డైప్ యిల్ యింజన్లు దొరకును

అమ్మకముల తర్వాత సర్వీసు జరిపింధగలవారే వ్రాయవలెను.

[రా]గిశెట్టిపేట, ఇండోలంకా ట్రేడర్సు, మదరాసు - 1.

Grams: 'Indolanka' : పోస్టు. బా. నెం. 1711 ఫోన్: 4452

నలభై సంవత్సరాల అనుభవంగల నగర్యమైన ప్రొడక్టు దీని రకములలో ఇదియొక్కటే శ్రేష్ఠమైనది

aruna

గ్లైకోడిన్ టెర్ప్ వసాకా

Alembic

[illegible]కమైన దగ్గు మందు



పండు జుత్తు నీవు వృద్ధుడవని చాటును

ఎవ్వెంత యవ్వన వంతుడవైనను పండుజుత్తు ఎల్లప్పుడు నీవు వృద్ధుడవనియే చాటుచుండును. ఈ నివత్తునుంచి నివారణ పొందుటకు విశ్వసనీయమైన హెనాల్ ఒకటియే హెనాల్ అమూల్యమైన వస్తువులతో మిశితమైనందున, పండు జుత్తును శాశ్వతముగా నివారించును.

హెచ్చుగా పండిన జుత్తుకు హెనాల్ పొమేడ్‌ను వాడుడు.

ప్రతి చోట దొరకును.

PEARLINE - PARIS LTD., P.O. Box 493, BOMBAY.

హెనాల్ పండు జుత్తును నివారించును

పియర్‌లైన్ పారిస్ యెడ్యుకేషనల్ క్విజ్ గేం వినండి.

"డబుల్ లేదా క్విట్స్"

సిలోన్ రేడియోమీద ప్రతి శనివారం రా॥ 8-30 గం॥లకు 25.5 మీటర్సు




"ఇహా దినములు పీపునందు విపరీతమైన నొప్పి ఉండెను. [illegible] "క్రుషెన్" [illegible] ...ఇ. కె. ని

"క్రుషెన్" మీ ఆరోగ్యము మరియు సౌఖ్యములకు తోడ్పడును

K.S.M. 3

పొగ త్రాగువారికి కలుగు దుర్గంధము పండ్లకప్పు, పండ్ల మీద నల్లచారలు

యీ హానికరమగునవి, కోలకు నేను పాల్తు బినాకా టూత్‌పేస్టు తప్పకుండా వాటిని యెరకం లేకుండా పోవును.

బినాకా టూత్ పేస్టు శాస్త్రీయ్యా తయారు నేయు బడినవి. రాత్రి పరిశోధన పరిచంగా పొగ త్రాగువారికి కలుగు, దుర్గంధము, పండ్ల కప్పు, పళ్ల దారల మొదలగునవి లేకుండా చేయునవి ఆతీకపర్యాయములు ఋజువుచేయబడినవి.

బినాకా (కోక్) లో

అతి మహత్తరమగు పర్పో - టిప్ నొటమల్ కలదు

బినాకా గ్రీన్ లో

పచ్చదనలోపల అద్భుతమైన పిహరి కేంటు గా పేసుపోవిన, పరిశుద్ధిచేయుటకు క్లోరోఫిల్ కలదు.




'సీబా' వారిచే తయారుచేయబడి టూత్ పేస్టులలో కెల్ల అత్యుత్తమమైనదని పేరెన్నికగన్నది.

బినాకా హిట్ పెరేడ్ రేడియో సిలోన్ ద్వారా ప్రతి సోమవారం రాత్రి వినండి 'బినాకా' గీతమాల ప్రతి బుధవారం రాత్రి 8 గంటలకు రేడియో సిలోన్ ద్వారా వినండి.

CBA 12083-TELUGU

# పాదముల గజ్జి

## 3 రోజులలో నయమగును

మీకు వ్రేళ్ళమధ్య దురదచేంతగా మీ పాదములకు గజ్జి, జల, మంట అధికంగా వున్నదా? చర్మము పగిలి, పొట్టుతేచి, నెత్తురు కారుచుంటుందా? ఈ చర్మవ్యాధులకు నిజమైన కారణము సామాన్యంగా పిలవబడే అగ్గిలేట్ పాదాలు, సింగపూరుగజ్జి, డోబీగజ్జి మున్నగువాటిని ప్రపంచమంతటా వ్యాపింపజేయు ఒకవిధమైన క్రిములే. ఆ క్రిములను సంహరించనగాని యీ బాధలు తొలగవు. కొత్తగా కనిపెట్టబడిన నిక్సోడెర్మ్ (NIXODERM) అనే మందు 7 నిమిషములలో గజ్జిని ఆపును. 24 గంటలలో క్రిములను చంపును. 3 రోజులలో తిరిగి చర్మము మామూలుగా బాగుపడును. నిక్సోడెర్మ్ (NIXODERM) అమోఘంగా పనిచేయును. పాదములమీద గజ్జినేకాక అది శరీరంమీది మొండికురుపులు, ఎగ్జిమా, మొటిమలు, అక్కి, బొబ్బలు, తామర మున్నగువాటికి కూడా పనిచేయును. కేవలం వాడి ఉపయోగం పొందిన యెడల డబ్బు వాపసు చేయబడును. నేడు మీ కెమిస్టును నిక్సోడెర్మ్ (NIXODERM) అడగండి.

**Nixoderm**

నిక్సోడెర్మ్ గ్యారంటీ మీకు రక్షణ ఇచ్చును.

చర్మవ్యాధులకు.



Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.


# క్రీడాలోకం

## విశాఖపట్నం లీగ్ క్రికెట్ పోటీలు

### సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19—నిన్న యిక్కడ జరిగిన విశాఖపట్నం క్రికెట్ ఫెడరేషన్ సర్వసభ్యసమావేశంలో ఈ నెల 27 వ తేదీ నుంచి యిక్కడ లీగ్ క్రికెట్ పోటీలు జరపడానికి తీర్మానించబడింది.

ఫెడరేషన్‌లో క్రింది క్లబ్బులకు సభ్యత్వం కలదు:

ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజి, మిసెస్ ఏ వి యన్. కాలేజి, ఇండియన్ నేవీ, ఎమ్ ఇ. ఎస్. క్రికెట్‌క్లబ్, సింధియా షిప్‌యార్డ్ క్రికెట్‌క్లబ్, విశాఖపట్నం క్రికెట్‌క్లబ్, సర్కార్స్ క్రికెట్ క్లబ్.

ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో 1953-54 సంవత్సరానికి క్రింది కార్యకర్తలు ఎన్నుకోబడినారు:

అధ్యక్షుడు—శ్రీ ఏ. వెంకటేశన్. ఉపాధ్యక్షులు—శ్రీయుతులు ఏ. శ్రీనివాసులు నాయుడు, ఎమ్ వి. యోగి, వి. యస్. సోమయాజి. గౌరవ కార్యదర్శి, కోశాధికారి—శ్రీ జి యస్. నారాయణరావు అనే అయ్యా; సభ్యులు—శ్రీయుతులు డి. కామేశ్వరరావు, టి. ఎమ్. ఎమ్. శ్రీనివాస రాఘవన్, డాక్టర్ ఎమ్ నరసింహారావు, దిల్కా సుందరరావు, ఎమ్ ఎన్. రావు, కె. సుదర్శనరావు, లెఫ్టినెంట్ ఘోషణ్.

## వరద బాధితులకు ఆటగాండ్ర సహాయం

### అనపర్తిలో ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ పోటీ

రాజమండ్రి, సెప్టెంబర్ 18—నిన్న అనపర్తిలో రాజమండ్రిజట్టు వింబుల్డ్స్ ఫుట్‌బాల్ క్లబ్బుకూ, అనపర్తి జట్టు అనపర్తిలిబెన్ క్లబ్బుకూ జరిగిన ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ పోటీలో వింబుల్డ్స్ 2-1 గోలులతో విజయ మొందింది.

ఈపోటీపై వచ్చినఆదాయం రు 101-13-3 వరదవల్ల నష్టపడ్డ రాజమండ్రి మునిసిపల్ హైస్కూలు విద్యార్థులకు యివ్వబడింది.

### ఐ. ఎఫ్. ఏ. ఫుట్ బాల్

కలకత్తా, సెప్టెంబరు 20—ఐ ఎఫ్. ఏ షీల్డ్ ఫుట్‌బాల్ ఆటలలో సెమి ఫైనల్‌లో వారి ఏ. సి. జట్టు 2-1 గోల్సుతో రాజస్తాన్ క్లబ్బును ఓడించింది దానధర్మాల నిధి కోసం జరిగినవిన్నటిఆటకు ప్రేక్షకులు చాలమందిగా వచ్చారు.

నేడు జరిగిన ఒక పోటీలో తూర్పు బెంగాల్, 58 గూర్ఖా రైఫిల్సును ఒకే ఒక గోలుతో ఓడించింది.

### బెంగుళూరు ముస్లింజట్టు

బెంగుళూరు, సెప్టెంబరు 20—రోవర్స్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్సులో పాల్గొనే నిమిత్తం బెంగుళూరుముస్లింజట్టుమొన్న బొంబాయికి రైలుదేరి వెళ్ళింది ఈ కప్పునువిరంతరాయంగా గెల్చుకొంటున్న ఐరోపా జట్టులనుంచి లాగుకోవడానికి మంచి ఆటగాండ్రతో ఈ జట్టు ఎన్నిక చేయబడింది. జట్టుకు గోల్ కీపరు మిస్టర్ ఆంథోనీ బ్యాక్స్-అలెగ్జాండర్, ముత్తు, హాషా హాఫ్స్-వెంపయ్య, వేంట్లు, జోసెఫ్, క్రిస్టి, రెహ్మాన్, పార్వర్డ్స్-పుష్పరాజ్, రామయ్య, విక్టర్, రాజరత్నం, దాదాజాన్.

నేడు ఈ జట్టు బొంబాయి డైనమోస్‌పై 2—1 గోలులతో విజయం సాధించింది.

### క్వెట్టాలో మైసూర్ ఓటమి

లాహోర్, సెప్టెంబర్ 19—ఆల్ పాకిస్తాన్ సెంట్‌జాన్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో కరాచీ పోర్టు ట్రస్టుకు మైసూర్ రోవర్స్ జట్టు 1-3 గోల్సుతో ఓడిపోయింది.

ఈ ఇండియా జట్టు కరాచీలో చాల ఎగ్జిబిషన్ ఆటలను ఆడవలసి వుంది.

## గ్లైడింగ్ రికార్డు అధిగమనం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19—గాలిలో 6 గంటల 11 నిమిషాలు ఆగటం ద్వారా నేడు అఖిలభారత గ్లయిడింగ్ ఎండ్యూరెన్సు రికార్డును ఢిల్లీ ఫ్లయింగ్ క్లబ్బు ముఖ్యాధ్యాపకుడు ఖట్నగిర్ అధిగమించాడు. ఇదివరకటి రికార్డు 5 గంటల 30 నిమిషాలు.

## మద్రాసులో బెజవాడ హాకీ జట్టు

### జోలార్పేట జట్టుతో 'డ్రా'

మద్రాసు, సెప్టెంబర్ 20—నేడిక్కడ సౌత్‌గేజ్ రీజియనల్ రైల్వే హాకీ ఛాంపియన్‌షిప్ పోటీలో బెజవాడ కంబైన్డ్ 'ఎ' జట్టు, జోలార్పేట జట్టు ఇ అండ్ ఏ. వి. రైల్వే ఇన్‌స్టిట్యూట్ జట్టు ఎటూ ఒక గోలు లేకుండా డ్రా ఆయినవి.

గురువారం జరిగిన పోటీలో ఇంటిగ్రల్ రైల్వే ఇన్‌స్టిట్యూట్ (పెరంబూర్) ఇ అండ్ ఏ. ఐ. రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ను (గుత్తి) 1-0 గోలులతో ఓడించి, ఇ అండ్ ఏ. రైల్వే ఇన్‌స్టిట్యూట్ (పెరంబూర్) ఈస్టర్న్ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ను 2-0 గోలులతో ఓడించి సెమిఫైనలుకు వచ్చినవి.

### ఎమ్. యు. సి. పోటీలు

ఆదివారంనాడు ఎమ్ యు. సి బంగారు కప్పు హాకీ పోటీలలో ఎమ్ యు సి జట్టు ఎవర్ మెర్రీ స్పోర్ట్సు క్లబ్బును 4-1 గోలులతో ఓడించి క్వార్టరు ఫైనలుకు వచ్చింది.

### ఇతర వార్తలు

చెన్నపురిలో జరుగుతున్న మొదటి డివిజన్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలలో ఆదివారం నాడు పిహ్యూ స్పోర్ట్సు క్లబ్బు మినర్వా క్లబ్బును 4 0 గోలులతో ఓడించింది మూడేండ్లనుంచి పిహ్యూ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొంటున్నది.

ఫ్లయి వెయిట్ తరగతిలో ప్రపంచ ముష్టియుద్ధం ఛాంపియన్ యోషియో షిరాయ్‌ను ఓడించిన ఎలిసెన్ వరల్డ్ ఎన్నికోన సర్వాను ఎడ ఒంటిలో నాన్‌టైటిల్ సినీ పోటీ టోకియో వార్త. ఇది ఛాంపియన్ షిప్‌పై జరిగిన పోటీ కాదు. అక్టోబర్ 9 న షిరాయ్‌నూ, టెర్రీ అలెన్‌కూ (బ్రిటన్) ఛాంపియన్ షిప్ పోటీ జరుగుతుంది.

# పాకిస్తాన్ రాజ్యాంగం

## తాత్కాలిక చట్టానికి తూర్పు బెంగాల్ తీవ్ర వ్యతిరేకత

కరాచి, సెప్టెంబర్ 20—

పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగ చట్టానికి తూర్పు పాకిస్తాన్ పూర్తిగా వ్యతిరేకంగా వుండటంవల్ల పాక్ ప్రధాని మిస్టర్ మహమ్మదాలీ ప్రస్తుతం ఒక అంతరంగిక క్లిష్ట సమస్యలో పడి వున్నారు, పాకిస్తాన్‌లో రాజ్యాంగ నిర్మాణ సమస్య ఇప్పుడు చాల విపరీత స్వరూపాన్ని తాల్చే ప్రమాదం ఏర్పడింది.

పార్లమెంటు రెండు సభలలోను తూర్పు పాకిస్తాన్‌కు వుండగల ప్రాతినిధ్యం విషయంలో ఒక నిర్ణయం జరిగి తీరాలని పాకిస్తాన్ రాజ్యాంగ సభలోని తూర్పు పాకిస్తాన్ సభ్యులు పట్టుపట్టుతున్నారు. రాజ్యాంగబద్ధమైన జాతీయ భాషలు రెండు వుండాలని. అవి ఉర్దూ, బెంగాలీగా వుండాలని వాదిస్తున్నారు. ఈ రెండు సమస్యలు చాల క్లిష్టంగా పరిణమించాయి, పాకిస్తాన్ రిపబ్లిక్ కావడానికి వ్యతిరేకత ఏమీలేదు కాని పై కారణాలవల్లనే పాకిస్తాన్ మతాతీత (సెక్యులర్) రాజ్యం కావాలనే ప్రస్తుత మహమ్మదాలీ ప్రభుత్వ వుద్దేశం నిష్ఫలమయ్యేటట్టు కనిపిస్తున్నది.

విభజనకు పూర్వం ఇండియాలో ప్రముఖ ముస్లింలీగ్ నాయకుడైన మౌలానా అక్రం ఖాన్ నాయకత్వం క్రింద గిరవాటి తూర్పు పాకిస్తాన్ నుంచి ఒక రాయబారవర్గం కరాచీ చేరింది తూర్పు పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ నూరుల్ అమీన్ నాయకత్వాన మరొక రాయబారవర్గం రానున్నది.

ఇంత కాలానికి రేపు పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తులోని ముస్లింలీగ్ పార్టీయెదుట తాత్కాలిక రాజ్యాంగం చిత్తు ప్రతి పెట్టబడుతున్నది, ఈపార్టీ సమావేశంలోనే పార్లమెంటులో తమ నాయకుడుగా మిస్టర్ మహమ్మదాలీ ఎన్నుకోబడగలరు.

ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని విరాకరించడంలో తూర్పు బెంగాల్ ప్రతినిధులంతా ఒక్కమాటమీద వున్నారని తెలుస్తున్నది. ఈవిషయంలో గవర్నర్ జనరల్, ప్రధాన మంత్రి సన్నిహిత వర్గాలవారు వారితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు.

పాక్ రాజ్యాంగ పరిషత్తు సభ్యులు మకాం చేసే సోమర్‌సెట్ హౌస్ కాన్వాసింగు రంగంగా మారింది. తాత్కాలిక రాజ్యాంగాన్ని ఆమోదిస్తే తమ శ్రేయస్సుకు ఏమీ భంగం కాదని అధికార వర్గాలవారు తూర్పుపాకిస్తాన్ సభ్యులకు చెపుతున్నారు. తాత్కాలిక రాజ్యాంగాన్ని నిరాకరించాలన్న తూర్పుపాకిస్తాన్ ముస్లింలీగ్ కాన్పిల్ తీర్మానానికి మద్దతుగా తూర్పుపాకిస్తాన్ నుంచి అనేకరాయబారాలు ఇక్కడికి వచ్చి పడుతున్నాయి తూర్పు పాకిస్తాన్ సభ్యులతోపాటు పశ్చిమ పాకిస్తాన్ సభ్యులలో కొందరు ప్రముఖులు కూడా ఈ రాజ్యాంగానికి వ్యతిరేకులుగా వున్నారు.

ఈ తాత్కాలిక రాజ్యాంగం మతాతీత స్వభావాన్ని కలిగి వుండటం కూడా తూర్పు పాకిస్తాన్‌కు నచ్చలేదు. తూర్పు పాకిస్తానీలు పూర్తిగా మతదృష్టి కలవారు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా వుండాలని వారు కోరుతారు.

తూర్పు పాకిస్తానీలు హిందువుల వోట్లపై ఆధారపడి వున్నారని పశ్చిమ పాకిస్తాన్ చేస్తున్న ఆరోపణ కుత్సితబుద్ధితో కూడుకొన్నట్టిదని ఒక తూర్పు బెంగాల్ ప్రముఖుడు అన్నాడు రాజ్యాంగాన్ని త్రోసివేసే బలం తమకే వున్నదన్నాడు. పశ్చిమ పాకిస్తాన్ సభ్యుల బలం తమకు కలదన్నారు.

పాక్ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 74 మంది సభ్యులలోను 14 మంది హిందువులు తక్కిన 60 మందిలో 5 మంది ప్రతిపక్షానికి చెందినవారు, ముస్లింలీగ్ పార్టీవారు 55 మందిలోను 31 మంది తూర్పు పాకిస్తాన్‌కు చెందినవారు. మరి నలుగురు పశ్చిమ పాకిస్తానీలబలంగల తూర్పు పాకిస్తాన్‌వారు సులువుగా తాత్కాలిక రాజ్యాంగాన్ని రేపు పార్టీ సమావేశంలో ఓడించగలరు.

## కాశ్మీర్‌పై "డాన్" పత్రిక దుష్ప్రచారం

### రాష్ట్ర ప్రభుత్వం ఖండన

శ్రీనగర్, సెప్టెంబరు 20—కాశ్మీర్‌లో ప్రభుత్వం మారిన తర్వాత కాశ్మీర్‌లో రెండు చోట్ల స్త్రీలపై దౌర్జన్యం, మరతుపాకుల కాల్పులు మున్నగు దౌర్జన్యాలు జరిగినట్టు ఈ నెల 17 వ తేదీన కరాచీ దినపత్రిక 'డాన్' ప్రకటించిన వార్త "పిత్తూరుమైనదని, కేవలం కుంటకబదమేనని" కాశ్మీర్ ప్రభుత్వం ఖండిస్తూ నేడొక ప్రకటన చేసింది

'డాన్' ప్రకటించిన వార్త ప్రజలను రెచ్చగొట్టడానికి మొదటినుంచి తుదివరకు కల్పించిన కట్టుకథేనని కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటనలో కలదు.

"డాన్" పత్రిక ప్రకటించినట్లు కాశ్మీర్ లోయలో మరతుపాకులు ఉపయోగింపబడలేదని, కల్లాం, పోస్టియాన్‌కు వెళ్ళే రోడ్డు మూసి వేయబడలేదని, షోపియాన్‌లో కాల్పులు ప్రసక్తేలేదని, కాశ్మీర్‌లోని సుసీను

## జమ్మూలో మాతృభాషలో విద్యాబోధ

జమ్ము రాష్ట్రంలో ప్రాథమిక విద్యాబోధన ఏ భాషలో జరగాలనే విషయం నిర్ణయించడానికి ఈ నెల 29 వ తేదీన అఖిలంత భాషా ప్రతినిధుల మహాసభ జరుపుటానికి నిర్ణయించింది.

లలో పోలీసులు ఎప్పుడూ ప్రవేశించలేదని, డాక్టర్యాల్, గుజ్జర్ కులంలవారికి ఎప్పుడూ కష్టం కలుగలేదని ప్రభుత్వ ప్రకటనలో వివరించబడింది.

## ఆరుగురు పండాల అరెస్టు

### ఆచార్య వినోబాపై జరిపిన దుండగం సందర్భంగా

పాట్నా, సెప్టెంబర్ 20—ఆచార్య వినోబాభావేపై దేవఘర్ వైద్యనాథ దేవాలయ సింహద్వారంలో పండాలు జరిపిన దుండగం సందర్భంగా నేడు ఆరుగురు పండాలు అరెస్టు చేయబడ్డారు.

వారిపై ఇండియన్ పీనల్ కోడ్ 147, 325 సెక్షన్‌ల క్రింద బీహార్ హరిజన అసౌకర్యా నివారణ చట్టం 6 వ క్లాజు కింద నేరాలు మోపబడ్డాయి. పోలీసులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. మరికొందరు అరెస్టు చేయబడవచ్చునని కూడా తెలుస్తున్నది పరిస్థితి ప్రశాంతంగా వుంది. పోలీసులు మందిరం ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నారు.

ఆచార్య భావే దేవఘర్‌కు వుత్తరంగా 16 మైళ్ళ దూరంలో వున్న పర్లి గ్రామానికి బయలుదేరారు.

### బీహార్ ముఖ్యమంత్రి హామీ

ఆచార్య వినోబాభావే పై దాడి చేసుకున్న దుండగులందరూ శిక్షించబడుతారని ఢిల్లీలో వున్న బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీకృష్ణసిన్హా నేడొక ప్రకటన చేశారు. ఆయన ఇలా అన్నారు.

"ఆచార్య భావేపై దౌర్జన్యం జరిగిందనే వార్తవిని దిగ్భ్రాంతి చెయ్యాను వెంటనే నేను దేవఘర్ సబ్‌డివిజనల్ ఆఫీసరును ఫోనులో కనుక్కోగా, ఆచార్య భావే కు గాయాలు తగలలేదని తెలిసి, మనసు కుదుటబడింది. ఆచార్య భావే బృందంలోని ఒక మహిళకు దెబ్బలు తగలడం కూడా జరిగింది.

"దేవఘర్ సబ్‌డివిజన్ ఆఫీసరు కొందరు పోలీసులను మస్జిదెస్‌లో ఆచార్య భావేవద్దకు పంపి ముందుజాగ్రత్తలు తీసుకొన్నారని విన్నాను. అలా తీసుకొనక పోయివుంటే మరింత దుండగం జరిగేది."

### న్యాయమూర్తి విచారణ జరగాలని అభ్యర్థన

దేవఘర్‌లో విన్న జరిగిన దురాగతంపై న్యాయమూర్తి దర్యాప్తు జరగాలని బీహార్ అసెంబ్లీలోని 14 మంది హరిజన సభ్యులు నేడు సమష్టి ప్రకటనచేశారు. వైద్యనాథ దేవాలయం నిర్వహణకు హరిజనులు, ఇతరులుగల సంఘానికి అప్పగించాలని వారు సూచించారు.

## ప్రజా సౌకర్యాలు

### స్వయం సహాయం ఉత్తమమైనదని రాజాజీ ఉద్బోధ

మద్రాసు, సెప్టెంబరు 21—స్వయం సహాయం ఉత్తమ సహాయమనీ, ప్రతిదానికీ ప్రభుత్వంమీద ఆధారపడి వుండే దానికంటె సాంఘిక వసతులను సమకూర్చుకొనే నిమిత్తం ప్రజలు తమంతట తాము తమ శక్తి సంపదలను వివి వినియోగించి నిక్కలతో కృషిచేయాలని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారి నిన్న సాయంత్రం పెట్టు హరిజనులు కాలనీలో ప్రజారోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తూ ఉపన్యసించారు.

పెట్టుయాంబాకంలో మధ్యతరగతి ప్రజలకు, పేదవారికి ఆరోగ్యసౌకర్యం కల్పించేనిమిత్తం ఈ ప్రజారోగ్యకేంద్రం 1,000 రూపాయల వ్యయంతో నిర్మించబడింది సేవా తత్పరులైన నివాసితులు విరాళాల రూపంలోనూ వస్తురూపంలోనూ దానమిచ్చి సహాయపడ్డారు.

చేనేత పనివారు తమసొంత వృత్తిపై ఆధారపడి జీవనానికి సంపాదించుకొని ప్రశాంతస్థితిలో వున్నారనీ, ప్రజలందరు చేనేత వస్త్రాలను కొనడంద్వారా వారికి తోడ్పడాలనీ, చిరకాలం వుండే విధంగా ప్రజారోగ్య కేంద్రానికి ఉదారంగా విరాళాలిస్తూ సహాయపడాలనీ శ్రీరాజాజీ తెలిపారు

### శ్రీ సంజీవరెడ్డిగారు

మద్రాసు, సెప్టెంబర్ 21—ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఢిల్లీనుంచి విమానంలో నేటి ఉదయం మద్రాసుకు తిరిగివచ్చారు.

## ఎస్టేట్ సుంకాల బిల్లులోని భాష

### "కాదంబరి"లోని సమాసాలవంటివట

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21—ప్రేస్పార్లమెంటులో నేడు ఎస్టేట్ సుంకాల బిల్లులోని భాషను బాణుని "కాదంబరి" లోని సమాసాలతో ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ పోల్చారు.

బిల్లులోని భాష అస్పష్టంగా క్లిష్టంగాను కలిగి వున్నదని కొంతమందిసభ్యులు చేసినవిమర్శకు జవాబిస్తూ, బాణుని కాదంబరిలోని ఒక్కొక్క సమాసం ఒక్కొక్క పేజీ ప్రమాణంలో వుంటుందని, అయినా, సమాస సూత్రాలు తెలిసిన వారికి దానిని అర్థం చేసుకోవడం అంత కష్టంకాదని, అయితే అదేవిధంగా ఈ బిల్లులోని భాషను కూడా అర్థంచేసుకోవచ్చునని తానునమ్ముతున్నానని శ్రీ దేశముఖ్ అన్నారు

"కాదంబరి అంతమధురంగా ఇదివుండదుకూడ" అని ఒక సభ్యుడు అన్నారు

మధురంగా వుండటం, వుండకపోవడం అనేది వ్యక్తుల మనస్తత్వాలను బట్టి వుంటుందని, లాయర్లకు ఈ బిల్లులోని భాష మధురాతి మధురంగా వుంటుంది శ్రీ దేశముఖ్ సమాధానం ఇచ్చారు.

## వివిధ రాష్ట్రాలలో బై-ఎలక్షన్ల ఫలితాలు

### కాంగ్రెసు అధికంగా ఓట్లను గడించిందని ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20—గత సాధారణ ఎన్నికలయిన పిమ్మట వివిధరాష్ట్రాలలో జరిగిన బై-ఎలక్షన్లలో కాంగ్రెసు నూటికి ఎక్కువ వంతుల ఓట్లను సంపాదించిందని అఖిలభారత కాంగ్రెసు కమిటీ ప్రకటించింది

నూటికి 78 వంతుల ఓట్లు అధికంగా కాంగ్రెసు గడించిందని కాంగ్రెసు కమిటీ సూచించింది. ఈ లెక్కలను కాంగ్రెసు కార్యవర్గం పరిశీలించింది.

ప్రతిపక్ష పార్టీలలో కమ్యూనిస్టులు మాత్రమే ఈ సారి ఓట్లను అధికంగా సంపాదించారు. సాధారణ ఎన్నికలలో వివిధ నియోజకవర్గాలలో నూటికి 74 వంతుల ఓట్లను వారు గడిస్తే తిరిగి బై-ఎలక్షన్‌లో నూటికి 13 2 వంతుల దాకా ఓట్లను గడించారు.

ప్రజా-సోషలిస్టులు సాధారణ ఎన్నికలలో నూటికి 17-7 వంతుల దాకా ఓట్లను సంపాదిస్తే, తిరిగి బై-ఎలక్షన్‌లో నూటికి 16-3 వంతుల ఓట్లను మాత్రమే గడించగల్గారు

మొత్తం వివిధ రాష్ట్రాలలో 114 బై-ఎలక్షన్లు జరిగితే, కాంగ్రెసు 102 ఎన్నికలలో పోటీచేసి 55 సీట్లను జయించింది.

ప్రజా-సోషలిస్టుపార్టీ మొత్తం 51 ఎలక్షన్లలో పోటీచేసి 25 స్థానాలను సంపాదించింది ఇతరులు పోటీచేసిన సీట్లను గురించి పార్టీలవారీగా లెక్కలు తీయలేదు. ఈ మొత్తం బై-ఎలక్షన్లు అన్నీ సాధారణ ఎన్నికల దగ్గర నుంచి 1953 సెప్టెంబరు 15 వ తేదీలోపుగా జరిగాయి.

ఈ బై-ఎలక్షన్లలో కాంగ్రెసుకు వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్య 11,73,067 దాకావుంది మొత్తం ఓటర్లలో నూటికి 45. 9 మంది దాకా కాంగ్రెసుకు ఓటు చేశారు.

ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలలో మొత్తం 13, 84, 899 ఓట్లదాకా సంపాదించాయి. అంటే మొత్తం ఓటర్లలో నూటికి 54 1 వంతుల దాకా ప్రతిపక్ష పార్టీలకు ఓటు చేశారు.

గత సాధారణ ఎన్నికలలో మొత్తం 12,65,494 ఓట్లను కాంగ్రెసు గడించింది నూటికి 38 1 వంతుల ఓట్లను కాంగ్రెసు గడించ గల్గింది. ప్రతిపక్ష పార్టీలు గత సాధారణ ఎన్నికలలో 20,54 827 ఓట్లను సంపాదించాయి. అంటే నూటికి 61 9 వంతుందాకా ప్రతిపక్ష పార్టీలకు ఓటు చేశారు.

(పి. టి. ఐ)

## ఆంధ్ర ప్రభుత్వ పబ్లిక్‌శాఖ డిప్యూటీ కార్యదర్శి

మద్రాసు, సెప్టెంబర్ 21—మద్రాసు హోంశాఖ తాత్కాలిక డిప్యూటీ కార్యదర్శి శ్రీ యస్ గోపాలకృష్ణనాయుడు సెప్టెంబర్ 17 వ తేదీనుంచి ఆంధ్ర ప్రభుత్వ పబ్లిక్ శాఖ డిప్యూటీ కార్యదర్శిగా పని చేస్తున్నారు.

అక్టోబరు 1 వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ప్రారంభోత్సవ సందర్భంలో జరిగే ప్రమాణ స్వీకరణ మొదలైన వివిధ లాంఛనాలను గురించి వివరాలను తయారు చేసే నిమిత్తం మద్రాసు సి. ఐ. డి ఎక్స్ బ్రాంచి సూపరింటెండెంట్ శ్రీ ఆర్ యం. మహేశన్‌గారిని స్పెషల్ డ్యూటీమీద నియమించారు.

కర్నూలు కలెక్టరుకు శ్రీ సి. రామమూర్తిగారు పర్సనల్ అసిస్టెంటుగా నియమించబడగా సెలవునందారం మిస్టర్ షేక్ ఇబ్రహీం పశ్చిమ గోదావరిజిల్లా సప్లయి ఆఫీసర్‌గా పనిచేస్తారు.

లేబర్ కమీషనర్ శ్రీ ని జి రెడ్డిగారి సెలవు సెప్టెంబరు 25 వ తేదీనుంచి మరొక 60 రోజుల దాకా పొడిగించబడింది

### కర్నూలు నవాబు వారసురాలికి ప్రధాని నెహ్రూ లేఖ

కర్నూలు, సెప్టెంబర్ 20—కర్నూలు నవాబు కుటుంబానికి చెందిన మిసెస్ తలా సుల్తాన్ వ్రాసిన లేఖకు ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ సమాధానమిస్తూ ఆంధ్రరాష్ట్రానికి ప్రారంభోత్సవం చేసే నిమిత్తం తాను కర్నూలుకు వచ్చినప్పుడు ఆంధ్రా గవర్నర్ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమంలో అవకాశం కల్పిస్తే ఆమెను దర్శనమివ్వగలనని తెలియజేశారు

ప్రధాని నెహ్రూ తన లేఖపై ఉర్దూలో సంతకం చేశారు.

## ఉద్యోగులకు స్థానిక సంస్థల ఆసుపత్రులలో ఉచిత చికిత్స

### ప్రభుత్వం ఉత్తరువు

ఏలూరు, సెప్టెంబర్ 18—

ప్రభుత్వ వైద్యశాలలలో నాన్ గెజెటెడ్ ఉద్యోగులకు, స్థానిక సంస్థల సిబ్బందికి ఉచిత వైద్య చికిత్సా సదుపాయాలు కల్పించబడుతున్నట్టుగానే స్థానిక సంస్థలు కూడా తమ తమ ఆర్థిక సోమతను బట్టి అట్టి సదుపాయాలను కల్పించవచ్చునని మద్రాసు ప్రభుత్వం ఉత్తరువు జారీచేసింది.

సదరు ప్రభుత్వ ఉత్తరువులో ఇలా తెలియజేయబడింది.

ప్రభుత్వానికి కొన్ని జిల్లా బోర్డుల వారు, మరికొంతమంది మద్రాసు నెల్లూరు డెయిల్ ఉద్యోగులు, స్థానిక సంస్థల అధీనంలో వున్న వైద్యశాలలలో చికిత్సపొందే నాన్-గెజెటెడ్ ఆఫీసర్లు, స్థానికసంస్థల వుద్యోగుల వైద్య చికిత్సకు ఖర్చులను స్టేటు ప్రభుత్వం భరించవలసిందిగా చేసుకొన్న విన్నపాలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించినదని. స్టేటు ప్రభుత్వం సదరు ఖర్చును భరించుటకు తగిన కారణం కనబడ్డందలేదు అది కేవలం స్థానిక సంస్థలకు చెందిన విషయం. స్థానిక సంస్థల క్షేమైతే తమతమ ఆర్థిక పరిస్థితులనుబట్టి తమ ఖర్చులతో తమ వైద్యశాలలలో నాన్ గెజెటెడ్ ఆఫీసర్లకు, తమ ఉద్యోగులకు ఉచిత వైద్య చికిత్సా సదుపాయాలు కల్పించవచ్చు"

## వరద ప్రాంతాలలో యన్. సి. సి. సేవ

### 375 మంది ఆంధ్ర విద్యార్థులతో శిబిరం ఏర్పాటు

మద్రాసు, సెప్టెంబరు 18—వరద బాధితుల సహాయార్థం నిన్న రాజమండ్రిలో వింగ్ కమాండరు శ్రీ పి. సత్యనారాయణగారు (సర్కిల్ కమాండర్) నేషనల్ కేడెట్‌కోర్ శిబిరం స్థాపించారు. ఆంధ్ర దేశంలోని వివిధ కళాశాలలకు, పాఠశాలలకు చెందిన 375 మంది విద్యార్థులు ఈ శిబిరంలో పని చేస్తున్నారు. మొత్తం మూడు వారాలపాటు ఈ శిబిరం నిర్వహించబడుతుంది.

కాడేరువద్ద గోదావరి నదికి పడిన గండిని పూడ్చడంలో వీరు పి. డబ్ల్యు. శాఖవారికి సహాయం చేస్తారు రాజమండ్రి పట్టణంలో వరదలో కూలిన శిథిలాలను ఎత్తి వేయడం, పారిశుద్ధ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం మున్నగు పనులు చేస్తారు.

### పెద్దపల్లి గుమాస్తాసంఘం కృషి

గోదావరి వరద బాధితుల సహాయార్థం పెద్దపల్లి (హైదరాబాదు) గుమాస్తా సంఘంవారు శ్రీ వేములు రమణయ్య, పి. వీరభద్రం, హరినారాయణ సింగు మున్నగువారితో ఒక కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ తరపున 50 మంది వాలంటీర్లు విధి వసూళ్ళకు సహాయపడుతున్నారు. శ్రీయుతులు యల్. రామారావు, డి. అంకయ్య, టి. హరి, ఎ. కేదారి మున్నగువారు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.

## యన్. సి. సి. లో బాలికా శాఖ

### విస్తృతపరచాలనే ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం పరిశీలిస్తున్నదట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20—నేషనల్ కేడెట్‌కోర్ బాలికా శాఖను విస్తృతపరచాలనే ప్రతిపాదన విషయం సాధ్యమైనంతవరకు నేషనల్ కేడెట్ కోర్ శిక్షణను ఎక్కువ కళాశాలలలో, పాఠశాలలలో ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన విషయం కూడా కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తున్నదని రక్షణశాఖ ఉపమంత్రి శ్రీ సతీశ్‌చంద్ర నేడిచ్చట వెల్లడించారు నేషనల్ కేడెట్‌కోర్ తరపున దేశంలో మొత్తం 75,000 మంది సైనిక శిక్షణ పొందుతున్నారనీ, ఇందులో ప్రస్తుతం 500 మంది బాలికలు మాత్రమే వున్నారనీ రక్షణశాఖ ఉపమంత్రి నేడిచ్చట యన్. సి. సి. ఢిల్లీ సర్కిల్ బాలికా శాఖవారి సభలో ప్రసంగిస్తూ తెలిపారు.

యన్. సి. సి. వారు దేశంలోని యువకులలో, యువతులలో కూడా సృజనాత్మకమైన, నిర్మాణాత్మకమైన దృష్టిని కల్గించాలనీ, వారిని దృఢకాయులుగా, స్వతంత్రులుగా చేయాలని ప్రధాని నెహ్రూ కోరుతున్నారనీ, చాలావరకు యీ ఆశయం నిర్వహిస్తున్నదని తన విశ్వాసమనీ శ్రీ సతీశ్‌చంద్ర అన్నారు.

## ద్రోణాచలంలోని ఇంపీరియల్ బ్యాంకిపై లూటీ ప్రయత్నం

కర్నూలు, సెప్టెంబర్ 18—ద్రోణాచలంలోని ఇంపీరియల్ బ్యాంకి కొల్లగొట్టడానికి కొందరు దొంగలు ప్రయత్నించినట్టు నమ్మకంగా తెలుస్తున్నది.

ఇనప్పెట్టె బద్దలుకొట్టడం వారికి సాధ్యం కాకపోయింది. అంతట వారు బ్యాంకి ఆవరణలో వుంటున్న గుమాస్తా షేక్ అబ్దుల్లా ఇంట్లో జొరబడి వంద రూపాయల విలువగల వెండిసామగ్రి ఎత్తుకుపోయినారు.

## విపణివీధి

### నవరను

మద్రాసు, సెప్టెంబర్ 21—

| అమ్మకం పన్ను | రు. | అ. | పై. |
|---|---|---|---|
| సవరంబిల్లరదర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 87 | 12 | 0 |
| మూసా బంగారం | 85 | 12 | 0 |
| వెండి కండరులాటు | 155 | 8 | 0 |
| వెండి తులం 1-4 | 1 | 9 | 6 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు 320-0-0

వేరుసెనగ నూనె ఐదాబాధరః—

3% ఎస్. ఎస్. ఎ. రెడీ 422-0-0

కొబ్బరినూనె కాండో (37½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 81-12-9 |
| ఆలోన్స్ బ్రేండ్ | 82-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-9 |

పంచదార (2 అండర్)

(ప్రీ మార్కెట్ ధరలు:—

ప్యారీస్, జావా, సామర్లకోట } 89-0-9

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 21—

| అమ్మకం పన్ను | రు. అ. పై. |
|---|---|
| పాట్లా బంగారం రెడీ .... | 87-2-0 |
| వెండి 100 తులం .... | 153-6-0 |
| నవరను .... | 57-12-0 |

1953 సెప్టెంబర్ 22, మంగళవారం

విజయనామ సంవత్సర భాద్రపద శుద్ధ చతుర్దశి

చతుర్దశి పా॥ 11-50 గంటలవరకు

శతభిష ఉ॥ 6-14 గంటలవరకు

పూర్వాభాద్ర తె॥ 4-40 గంటలవరకు

వర్జ్యం : రా॥ 12-13 నుంచి 1-43 గంటవరకు


డబ్బుతో కొనదగిన

**డక్ బాక్**

శ్రేష్ఠమైన వానకోట్లు

మేము తయారుచేసే ఇతరసామానులు:

వానకోట్లు, ఓవర్ షూస్, గం బూట్లు, ఆస్పత్రి షీటింగుల్లు, వేడినీళ్ళ సంచులు, మంచుగడ్డ సంచులు, గాలి తలగడలు, గాలి పరుపులు, గాలి చుట్టలు, నేల షీట్లు, టార్పాలిన్లు, ప్రయాణపు సామానులు వగైరా.

ధరలు విశేషంగా తగ్గింపబడినవి.

బెంగాల్ వాటర్‌ప్రూఫ్ వర్క్సు (1940) లిమిటెడ్

32, థియేటర్ రోడ్డు, కలకత్తా.

దక్షిణ ఇండియాకు, స్టేట్సుకు ప్రతినిధులు:

ఓరియంటల్ కమర్షియల్ కార్పొరేషన్, 44, బందరు వీధి, మద్రాసు.



బ్రైటెక్సు

దీపములు స్టౌవులు...

...ఇప్పుడు ప్రతియింటియందు సాధారణమగు వస్తువులు. వీటి గ్యారంటీ కాగితము మంచి నాణ్యమునకు హామీ.

డాజిల్ ప్రాడక్ట్సు లిమిటెడ్,



138 కానింగ్ స్ట్రీట్, కలకత్తా 1.

మద్రాసు ఏజంట్లు: కె. రాంసన్ అండ్ కంపెనీ. (1916), 226, పూనమల్లి హైరోడ్డు, మద్రాసు-3.

23-9-53


Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 224
4 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
23-9-1953

THE LARGEST CIRCULATED TELUGU DAILY

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800758


## మీనరాశిలో కొత్త నక్షత్రం

బ్రస్సెల్స్, సెప్టెంబరు 20—వియత్తలంలో ఒక కొత్తనక్షత్రం ఉనికి ఇక్కడి ఉకిల్ రాయల్ అబ్జర్వేటరీలో వైజ్ఞానికులు కనుగొన్నారు. ఇది మీనరాశిలో ఆరు కిలోమీటర్ల వ్యాసం కలిగి, మన భూమికి 5 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండవచ్చునని అంచనా వేయబడింది. ఈ నక్షత్ర గమనాన్ని పరిశీలించవలసిందిగా విదేశాలలోని ఖగోళ వేధశాలలన్నీ కోరబడ్డాయి.

# 'ఆంధ్రరాష్ట్రం సుస్థిరతకు, అభ్యుదయానికి పూనికతో కృషిచేద్దాం

## ఆంధ్రరాష్ట్ర ఆఫీసర్ల సభలో గవర్నరు త్రివేది ఉద్బోధ

### గోదావరి వరదపీడితులకు సహాయం తక్షణ కార్యక్రమం కాగలదని హెచ్చరిక

మద్రాసు, సెప్టెంబర్ 22— ఆంధ్రరాష్ట్ర గవర్నరుగా నియమితులైన శ్రీ చందూలాల్ త్రివేది ఆంధ్ర ప్రభుత్వం కార్యదర్శులు, వివిధ శాఖల అధికారుల సమావేశంలో ఉపన్యసిస్తూ, ఆంధ్రరాష్ట్రం సుస్థిరమై నానాటికి శక్తివంత మగురీతిగా అభివృద్ధి చెందడానికిగాను దాని ఉద్యోగులు ఉత్సాహంతోను, గౌరవతోను, పట్టుదలతోను కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మద్రాసు, మైసూరువంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ సంబంధాలను నెలకొల్పుకోవాలని నొక్కివక్కాణిస్తూ ఉద్యోగులకు రాజకీయనాయకులకు మధ్య సక్రమమైన సంబంధాలు నెలకొనాలని అభ్యర్థించారు.

చెన్నపురిలోనే ఇంకా వుండిపోగల ఆంధ్ర ప్రభుత్వం ఆఫీసులను గురించి ప్రస్తావిస్తూ సాధ్యమైనంత త్వరలోనే రెవెన్యూబోర్డును ఆంధ్రరాష్ట్రంలో అనువైన ప్రాంతానికి తరలించగలమనే వ్యక్తిగతాభిప్రాయాన్ని ప్రకటించారు. ఇతర ఆఫీసులను కూడా సాధ్యమైనంత త్వరగా ఆంధ్ర ప్రాంతానికి పోగల వన్నారు కూడా.

ఆంధ్ర ప్రభుత్వం చీఫ్‌కార్యదర్శి కాగల శ్రీ పుల్లారెడ్డిగారు, ఆంధ్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల ఆఫీసర్లు, అధికారులు హాజరైన ఈ సమావేశం మద్రాసు సెక్రటేరియట్‌లోని గవర్నరుగారి దర్బారు హాలులో జరిగింది. శ్రీ త్రివేది దాదాపు 45 నిమిషాలసేపు ఉపన్యసించారు.

శ్రీ త్రివేది తన తరఫున సంఘం తరఫున ఉద్యోగులందరికీ స్వాగతం చెప్పి, ఇది కేవలం ఇష్టాగోష్ఠి సమావేశం మాత్రమే. పని అనుభవం గలిగిన ఉద్యోగులుగా కొత్త రాష్ట్రంలో ఎవరి బాధ్యతలను వారు స్వీకరించవలసి వుంటుందని అంటూ ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంలో వెంటనే జరగవలసిన కృషిని గురించి వివరిస్తూ ఇలా అన్నారు:—

#### బాధ్యతల స్వీకరణ

"నూతన రాష్ట్ర ప్రభుత్వం కార్యదర్శులను వివిధశాఖల అధికారులను నియమించడం పూర్తి అయినది. ఒకటి రెండు చిన్న చిన్న శాఖలు మినహా వివిధ గ్రేడ్‌లలో సిబ్బంది కేటాయింపు కూడా పూర్తి అయినది ఈమిగిలిన భాగాన్నికూడా ఈ సాయంకాలంతో పూర్తి చేయగలమనుకుంటున్నాము. మీరంతా ఇప్పుడు మీకున్న బాధ్యతల నుంచి విముక్తులైనా రనుకుంటున్నాను: మద్రాసు రాష్ట్రంలో మీకు సంబంధించిన బాధ్యతలను నిర్వహించేవారినుంచి మీకు సంబంధించినవాటిని స్వీకరించడం అనేది మీ తొలి కర్తవ్యం కాగలదు. అంటే ఇంకా పరిష్కారంకాకుండావున్న సమస్యలు ఏమిటి, ప్రధానమైన వ్యవహారాలు ఏమిటి, అందులో అతి ముఖ్యమైనవి ఏవి అన్న విషయాలను మీరు ఇప్పటి నుంచి తెలుసుకోవాలి. ఈ పనిని మీరన్నుడే ప్రారంభించారనే భావిస్తున్నాను ఇంకా మీలో ఎవ్వరైనా ఆవిషయంలో పూనిక చూపకుండా వుంటే వెంటనే అందుకు శ్రద్ధ చూపుమని కోరుతున్నాను. వీటిని గురించి వివరాలు చెప్పడం చర్చించడానికి ఇది సమయంకాదు కాని ఒకటి రెండు విషయాలు నేను మీకు గుర్తుచేయదలచాను. ఆంధ్ర రాష్ట్రం [illegible]

ముందుగా ప్రధానమైనది గోదావరి వరద బాధితులకు సహాయం. దీనికి సంబంధించిన ఆఫీసరు ఎవ్వరుగా వున్నప్పటికీ, దీనిని గురించి వెంటనే పని ప్రారంభించి మద్రాసు ప్రభుత్వం ఏమి చేసిందీ తెలుసుకోవాలి, మద్రాసు ప్రభుత్వమే చాలవరకు కృషిచేసింది ఇంకా వెంటనే జరగవలసినవన్నీ చేశారు, అయినా ఇంకా చేయవలసిన ఏర్పాట్లు వుండవచ్చు. వాటిని కూడా పూర్తిచేయాలి.

"ఆ తరువాత కొనసాగించవలసిన ఇతర ప్రణాళికలనుగురించి శ్రద్ధతీసుకోవాలి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినంతవరకు ఈ ప్రణాళికలు ఎక్కడ ఏ దశలోవున్నదీ మీరు తెలుసుకోవాలి. వీటికి సంబంధించిన వ్యవహారాన్ని, ఇంకా మిగిలివున్న కొద్దిరోజులలోను మీరు ఎంత పూర్తిగా స్వాధీనం చేసుకొనగలిగితే మీరు అంతగా విషయాలను తెలుసుకున్నవారు కాగలరు. అది కొత్త ప్రభుత్వానికి ఎంతో సహాయం చేస్తుంది.

"వీటన్నింటితో పాటు ఆఫీసుల నిర్వహణ అనేది అందరికీ సంబంధించిన సమస్యగా వుంది. సిబ్బంది కేటాయింపు దాదాపు పూర్తి కావచ్చిందని ఇంతకుముందే చెప్పాను. కాని ఇంకా ఖాళీలు కొత్తవారిని చేర్చవలసిన అవసరాలు వున్నవి వీటని ప్రమోషనుల ద్వారాను కొత్తవారిని రిక్రూట్ చేయడం ద్వారాను భర్తీచేయవలసి వుంటుంది. సాధ్యమైతే ఇప్పటినుంచే ఆ పని జరగాలి. అది సాధ్యం కాగలదనే భావిస్తున్నాను.

#### ఇతర రాష్ట్రాలతో ఒడంబడికలు

"ఆ తరువాత ఆంధ్ర చట్టాన్నిగురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలని కోరుతున్నాను ఆ చట్టం ప్రకారమే కొత్తరాష్ట్రం ఏర్పడుతున్నది. ఆంధ్రరాష్ట్రంలో వ్యవహరించే వారంతా ఆ చట్టంలో ఏమి వున్నదో పూర్తిగా తెలుసుకొని వుండాలి, కేవలం ఎవరి శాఖకు సంబంధించిన విషయం వారికి మాత్రమే కాక మొత్తం చట్టంలోని విషయాలు యావత్తు అన్ని శాఖల వారికి తెలిసి వుండటం అవసరం

"ఆ చట్టాన్ని చూచినట్లయితే వివిధ రాష్ట్రాలతో ఆంధ్రరాష్ట్రం కొన్ని ఒడంబడికలు చేసుకొనవలసి వున్నదని మీరు గ్రహించగలరు, మద్రాసుతో కొన్ని, మైసూరుతో కొన్ని ఒడంబడికలు చేసుకొనవలసి వుంది కనీసం రెండు విషయాలలో 1954 జనవరి ఒకటవ తేదీలోగా ఒడంబడికలు జరగాలని ఆంధ్రరాష్ట్ర చట్టంలో వుంది, అని కూడా మద్రాసులోని విద్యాసంస్థలు, బళ్ళారిలోని జైళ్ళు వగైరాలకు సంబంధించి వున్నవి. ఆ తేదీకి ఒడంబడికలు సాధ్యం కానిపక్షంలో ఇండియా ప్రెసిడెంటు తుది ఉత్తరువులు జారీచేయగలరు.

"ఆ తరువాత ఆస్తి-అప్పుల పంపిణీ జరి

(మిగతా 2 వ పేజీలో)

## శ్రీ ప్రకాశంగారి నిర్ణయం

### ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామా చేయడం ఖాయమైనట్టేనట

మద్రాసు, సెప్టెంబర్ 22—ప్రస్తుతం నగరంలోవున్న ప్రజా-సోషలిస్టు పార్టీ శాసన సభ్యులు నేడు శ్రీ ప్రకాశంగారిని కలుసుకొని ఆంధ్రరాష్ట్రంలోను స్థిర మంత్రివర్గ నిర్మాణ సమస్యను గురించి చర్చించారు.

శ్రీ ప్రకాశంగారు ఢిల్లీలో జరిగిన చర్చలను, వాటి ఫలితాలను వీరు పరిశీలించినట్లు తెలుస్తున్నది.

ఢిల్లీలో వుండగా కాంగ్రెసు అధ్యక్షులు పండిట్ నెహ్రూగారితోను, ఇతర నాయకులతోను తాను జరిపిన చర్చలను వీరికి శ్రీ ప్రకాశంగారు వివరించారు.

ప్రస్తుతం రాజకీయ పరిస్థితి దృష్ట్యా ప్రజాస్వామిక పక్షాలన్నింటి సహకారంతో సుస్థిర ప్రభుత్వస్థాపనకు తాను తీసికొనవలసిన చర్యలను శ్రీ ప్రకాశంగారు సూచించారని ఆయనతో సంప్రతించినవారిలో ఒకరన్నారు.

ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామాచేసి ఆంధ్ర మంత్రివర్గానికి నాయకత్వం వహించడానికి సిద్ధంగా వుండడానికి ప్రకాశంగారు నిశ్చయించుకున్నట్టే కనపడుతున్నదని ప్రొద్దున జరిగిన చర్చలలో పాల్గొన్నవారిలో వేరొకరు అన్నారు.

ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి ప్రకాశంగారు ఏదు చర్య తీసికొన నున్నప్పటికీ "వారిలో" వారి పార్టీ సభ్యులందరూ పూర్తిగా సహకరించగలరని కూడా ఆయన అన్నాడు.

ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం ఢిల్లీలో చేసిన తీర్మానం శ్రీ ప్రకాశంగారికి అసంతృప్తి కలిగించిందని, ఆంధ్ర దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆ నిర్ణయం ఆంధ్రదేశానికి క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడుతున్నారని పార్టీ ప్రతినిధి ఒకరు అన్నారు.

మద్రాసులో సెప్టెంబరు 24 వ తేదీన జరుగనున్న ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గ సమావేశం జరిగితేగాని అంతిమ నిర్ణయం జరుగదు.

శ్రీ విశ్వనాథం గారిని పత్రికా విలేకరులు కలుసుకోగా ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గం ఏర్పడగలదన్న విషయంలో సందేహం లేదన్నారు

కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ నాయకుడు శ్రీ వై. ఆదినారాయణరెడ్డిగారు నేడు ప్రకాశం గారిని కలుసుకొని ఇటీవల తాము చేసిన తీర్మానం వివరించారు. అరగంటసేపు శ్రీ ఆదినారాయణరెడ్డిగారు చర్చలు జరిపారు.

పత్రికా విలేకరులు కలుసుకోగా ప్రకాశం గారి నాయకత్వాన ఆంధ్రలో ప్రజాస్వామిక మంత్రివర్గ నిర్మాణం తథ్యమన్నారు శ్రీ ప్రకాశం 26 వ తేదీన. శ్రీ విశ్వనాథంగారు 22 వ తేదీన కర్నూలు వెళ్ళగలరని తెలుస్తున్నది.

మాటల కంటే చేష్టలయందే యిష్టం. ఆంధ్రావనిలో కార్యాచరణ ధౌరేయులు ఎందరో ఉన్నారు. కాని, నానా నాయకత్వంవలన వారి సృజనాత్మకమైన కృషి రాణించకుండా ఉన్నది ఆంధ్రరాష్ట్రం అవతరించనున్న అమృత ఘడియలు సమీపిస్తున్నవి ఇప్పుడైనా ఆంధ్రాభ్యుదయానికి ఆంధ్రజాతి ప్రగతికి, ఆంధ్ర ప్రజలలో సుస్థిరమైన శాంతిసౌభద్రతలు నిలచిఉండడానికి నాయకులు ఐక్యత అలవర్చుకోవడం అవసరం ప్రతిఒక్క నాయకుడూ దేశాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకొని పని చేసిననాడే ఆంధ్రరాష్ట్రం అన్నిరాష్ట్రాలలో తలమానికంవలె నిలువగలదు" అంటూ ఢిల్లీ స్టేట్ ఆరోగ్య శాఖా డిప్యూటీ మంత్రి డాక్టర్ సుశీలానయ్యరు విజ్ఞానసమితి ఆధ్వర్యమున జరిగిన బహిరంగసభలో ఉపన్యసించారు.

ఈ సభకు శ్రీ రొక్కం లక్ష్మీనరసింహం (యం. యల్. ఎ) అధ్యక్షత వహించారు. విజ్ఞాన సమితి కార్యదర్శి శ్రీ జిల్లెడుమూడి కామేశ్వరరావుగారు వందన సమర్పణ చేశారు

నేటి రోజున డాక్టరు సుశీలా నయ్యర శ్రీకాకుళం గవర్నమెంటు ఆర్ట్స్ కాలేజీ విద్యార్థుల సమావేశంలో కూడా ఉపన్యసించారు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి దేవకీ దామోదరన్ అధ్యక్షత వహించారు.

తర్వాత ఆమె ఆదర్శగ్రామం శ్రీ కూర్మం, అరసవిల్లిని సందర్శించారు.

## మాజీ సంస్థాన అధిపతులకు నెహ్రూ లేఖ

### స్వంతఖర్చు మొత్తం స్వచ్ఛందంగా తగ్గించుకోమని

న్యూఢిల్లీ, సెప్టెంబరు 21—స్వంతఖర్చుల కింద పెద్ద పెద్ద మొత్తాలు తీసుకునే మాజీ సంస్థానాధీశులు, ఆ మొత్తాలను స్వచ్ఛందంగా తగ్గించుకోవడం అభిలషణీయమని ప్రధాని నెహ్రూ వారికి (సంస్థానాధీశులకు) లేఖవ్రాసి నట్లు అభిజ్ఞవర్గాలవారు సూచిస్తున్నారు. ఈ లేఖ రాజప్రముఖులకే కాక, పదిలక్షలరూపాయలకు, అంతకుపైగా స్వంత ఖర్చు తీసుకునే మాజీ సంస్థానాధీశులకుగూడా పంపబడిందట కాలానుగుణంగా మాజీ సంస్థానాధీశులలో మార్పు అవసరమని ఈ లేఖ నొక్కి చెబుతున్నప్పటికీ, ఇది సూచనప్రాయంగానే వుందట

సంస్థానాధీశులకు స్వంత ఖర్చు కింద ఇచ్చే మొత్తం అప్పటి సంస్థానాధీశులతో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని బట్టి, సంస్థానాధీశుల జీవిత కాలమంతా కొనసాగాలనే షరతు కలదు

రాజప్రముఖ్ గిరి రద్దు విషయంగూడా తర్వాత తర్వాత తిరిగి ఆలోచనకు వస్తుందని తెలుస్తున్నది ఈ లోగా ఈ ప్రతిపాదన పట్ల రాజప్రముఖుల అభిప్రాయాలు ఏవిధంగా వున్నవీ తెలుసుకొనడం జరుగుతుంది కాంగ్రెస్ అధిష్ఠానవర్గంలోకూడా దీనిపై చర్చలు జరుగుతుంది.

## "ప్రాంతంకంటె ప్రజలు ముఖ్యం"

### శ్రీ ప్రకాశం పంతులుగారికి శ్రీ అనంతశయనం విజ్ఞప్తి

బొంబాయి, సెప్టెంబరు 22—శ్రీ ప్రకాశం పంతులుగారు పార్టీ రాజకీయాలకు అతీతులై తనకు పార్టీకంటె ఆంధ్రదేశమే ముఖ్యమని రుజువు చేయాలని పార్లమెంటు డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్ నేడొక విజ్ఞప్తి ప్రకటన చేశారు.

గత రాత్రి ఇంటర్వ్యూలో శ్రీ అయ్యంగార్ మాట్లాడుతూ, ఆంధ్రలోని అన్ని రాజకీయ వర్గాలు శ్రీ ప్రకాశంగారిని నాయకుడుగా వుండమని కోరుతున్నవని కూడా చెప్పారు శ్రీ ప్రకాశం లేకుండా ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గం ఏర్పాటు కాగల ఆశలేదన్నారు. శ్రీ ప్రకాశంగారు ప్రజా నాయకుడుగా తనకున్న బాధ్యతలను విస్మరించరాదని, ప్రజా-సోషలిస్టు నాయకుల ఆదేశాలకంటె ప్రజల అభిమతమే తనకు ఎక్కువ ముఖ్యమని ధైర్యంతో శ్రీ ప్రకాశంగారు చెప్పాలని కూడా అన్నారు

## "ఆంధ్ర నాయకులలో ఐక్యత అవసరం"

[illegible] 19— "నేను [illegible] నాయుడు (హైదరాబాదు).

## స్టేట్సు కౌన్సిల్‌లో కొత్తపార్టీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21—స్టేట్సు కౌన్సిల్‌లో డాక్టర్ కాళిదాస్ నాగ్ (నామినేటెడ్ సభ్యుడు-బెంగాల్) నాయకత్వాన 19 మంది సభ్యులతో ఏర్పడిన డెమొక్రాటిక్ పార్టీలో చేరడానికిగాను కమ్యూనిస్టు గ్రూపులోని నలుగురు సభ్యులు ఆ గ్రూపు సభ్యత్వానికి రాజీనామా చేశారు వారిపేర్లు ఇవి:—

శ్రీ వి. కె. ధగే, శ్రీ మత్తయ్ మంజురన్, శ్రీ నరసింగరావ్ దేశముఖ్, శ్రీ ఆర్. రావ్ వీరు కమ్యూనిస్టులు కానప్పటికీ హైదరాబాద్, తిరువాన్కూర్‌లలో గత ఎన్నికలలో యునైటెడ్ ఫ్రంట్‌లతో చేతులు కలిపి కమ్యూనిస్టులతో కలిసి ఇంతవరకూ స్టేట్సు కౌన్సిల్‌లో వ్యవహరిస్తూ వస్తున్నారు

అప్పటివరకు కార్యక్రమంపై ప్రతి పక్షంలో సమైక్య సంఘటనను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిన ఈ పార్టీ స్టేట్సు కౌన్సిల్‌లో ప్రధాన ప్రతిపక్షం కాగలదు. దీని డిప్యూటీ నాయకుడు శ్రీ వి. కె. ధగే (హైదరాబాదు).

## ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

### సలహాసంఘంతో శ్రీ త్రివేది సంప్రతింపులు

మద్రాసు, సెప్టెంబర్ 21—ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవానికి చేయదగు ఏర్పాట్లను గురించి నేటి ఉదయం సెక్రటేరియెట్‌లో ఆంధ్ర గవర్నర్ కానున్న శ్రీ సి. యం. త్రివేది అనధికార సలహాసంఘంతోను, వివిధ జన సంఘం అధికారులతోను సంప్రతించారు.

ఆంధ్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ కానున్న శ్రీ ఒ. పుల్లారెడ్డిగారు నేటంతా చాలా ఎక్కువ పనిలో మునిగి వున్నారు. ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆయన పరిశీలించారు. మద్రాసు పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ మిస్టర్ దేవసహాయంతో నేటి అపరాహ్ణం శ్రీ పుల్లారెడ్డిగారు సంభాషించారు.

ఆంధ్రరాష్ట్రానికి కేటాయించబడిన ఉద్యోగులు మద్రాసు ప్రభుత్వం కొలువునుంచి నేడే విడుదల చేయబడ్డారు. అందుచేత సెక్రటేరియట్ శాఖలలో కొంత వెలితి కన్పిస్తున్నది ఆంధ్రరాష్ట్రానికి కేటాయించబడిన ఫర్నిచర్, టైప్‌రైటర్లు, రికార్డులు వగైరా సామానులు యింకా లారీలలో సాల్టుకొటారు స్టేషన్‌కు పంపించబడుతూనే వున్నాయి ఈ సామానులు అక్కడినుంచి స్పెషల్ రైలులో కర్నూలుకు తీసుకుపోతారు. ఈ పనికి స్పెషలాఫీసర్‌గా నియమింపబడ్డ రఘురామ్ రోజంతా పని చేస్తున్నారు.

నేడు సెక్రటేరియట్ ఆంధ్రరాష్ట్రానికి కేటాయింపబడిన ఉద్యోగులు పరిశిష్ట రాష్ట్రంలో మిగిలివుండే వుద్యోగులు పరస్పరం భ్రాతృభావాన్ని ప్రకటించుకుంటున్న దృశ్యాలతో కళకళలాడుతూ వుంది.

## ఆంధ్ర సెక్రటేరియట్

### ఈ నెల 27 వ తేదీనుంచి కర్నూలులో ప్రారంభం

మద్రాసు, సెప్టెంబర్ 12—ఈ నెల 26 వ తేదీతో మద్రాసులో ఆంధ్ర సెక్రటేరియట్ సెక్షన్ మూసివేస్తారు. 27 వ తేదీనుంచి మొత్తంఆంధ్ర సెక్రటేరియట్ కర్నూలునుంచి పనిచేస్తుంది

ప్రస్తుతానికి సెక్రటేరియట్, పోలీసు ఇన్స్‌పెక్టర్ - జనరల్ కార్యాలయం, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు కార్యాలయం మాత్రం కర్నూలుకు తరలించబడతాయి. మిగిలిన ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కొంతకాలం వరకు మద్రాసు నగరంలోనే వుంటాయి వాటికి అద్దెయిండ్లలో వసతి ఏర్పాటు చేయబడగలదని తెలుస్తున్నది.

నేటి సమావేశంలో ఆంధ్రరాష్ట్ర విద్యాశాఖ, విద్యుచ్ఛక్తి శాఖలకు అవసరమైన వుద్యోగుల కేటాయింపు పూర్తి చేయబడింది సమాచారశాఖ, తదితర శాఖల ఉద్యోగుల కేటాయింపు రేపటితో పూర్తిచేయడానికి ప్రయత్నిస్తామని శ్రీ ఒ. పుల్లారెడ్డిగారు తెలిపారు

రేపు ఉదయం 11 గంటలకు ఆంధ్ర ప్రభుత్వాధికారులతో శ్రీ త్రివేది సంభాషిస్తారు మధ్యాహ్నం తిరిగి అనధికార సలహాసంఘ సమావేశం జరుగుతుంది

ఇప్పటి కార్యక్రమంమేరకు ఈ నెల 26 వ తేదీన శ్రీ త్రివేది రైలులో కర్నూలుకు బయలుదేరి వెళతారు. శ్రీ ఒ. పుల్లారెడ్డిగారు కూడా అదే రోజు కారులో కర్నూలుకు బయలుదేరి వెళతారు.

అక్టోబరు 1 వ తేదీనాటికి ఆంధ్ర సెక్రటేరియట్‌లోని విద్యాశాఖను నెలకొల్పి అధికారులను కేటాయించి, ఆంధ్ర ప్రభుత్వం సిబ్బందితో ఉత్తరువులు జారీచేయడానికి ప్రత్యేకంగా కృషి జరుగుతున్నది.

## పర్డీ సత్యాగ్రహం

### సమస్యా పరిశీలనకు బొంబాయి ప్రభుత్వం వైముఖ్యం

బొంబాయి, సెప్టెంబర్ 21—సూరత్ జిల్లాలో ప్రజా-సోషలిస్టుపార్టీ సత్యాగ్రహాన్ని ప్రారంభించిన పర్డీ భూముల విషయమై ప్రభుత్వం తిరిగి, విచారించి, నిర్ణయాన్ని మార్చుకొనవలసిన ఆవశ్యకత మేమీ లేదని నేడిక్కడికి వచ్చిన బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ పత్రికా విలేకరులతో అన్నారు.

శ్రీ దేశాయ్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరై నేడే తిరిగి వచ్చారు విచారణ సంఘాన్ని నియమించాలని ఆచార్య భావే ఇచ్చిన సలహా గురించి ఏమి [illegible] సంఘాన్ని నియమించవలసిన అవసరం లేదనీ అంతమాత్రాన [illegible] కాలాలవుగా ఆ సమాధానం చెప్పారు.

## కేరళ మంత్రివర్గం

### అసెంబ్లీలో విశ్వాస తీర్మాన ప్రతిపాదన

తిరువేంద్రం, సెప్టెంబరు 22—తిరువాన్కూర్-కొచ్చిన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మిస్టర్ జాన్ నేటి మధ్యాహ్నం విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. హోం మంత్రి మిస్టర్ టి యం వర్గీస్ దీనిని బలపరచారు

దీనిపై రేపు చర్చ జరగగలదని స్పీకర్ నిర్ణయించి సభను వాయిదా వేశారు.

## శ్రీ కామరాజ నాడార్ తిరువేంద్రం పయనం

### తమిళ-కేరళ కాంగ్రెస్ విభేదాల పరిష్కారానికి

మద్రాసు, సెప్టెంబర్ 22—కేరళ యూనియన్‌లో ప్రజా ప్రభుత్వం విచ్ఛిత్తికే కారణంగా కేరళ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి, తిరువాన్కూర్ తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ నాడార్ నేడు వుదయం విమానంలో ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చారు వెంటనే తిరువేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

### కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నిర్ణయం

తిరువేంద్రం, సెప్టెంబర్ 21—కేరళ యూనియన్ కాంగ్రెస్ మంత్రివర్గంపట్ల ఆ సెంబ్లీలో విశ్వాసప్రకటన జరగాలని పార్టీ కార్యనిర్వాహకవర్గం చేసిన నిర్ణయాన్ని నేడు లెజిస్లేచర్ కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది;

"విశ్వాసప్రకటన తీర్మానం ఫలితం విషయమై మాకు సంపూర్ణంగా విశ్వాసంకలదు" అని కాంగ్రెస్ ప్రతినిధి 'ఆంధ్రప్రభ' విలేకరితో అన్నాడు.

### ఆంధ్ర చీఫ్‌ఇంజనీర్ శ్రీ వెంకటకృష్ణఅయ్యర్

మద్రాసు, సెప్టెంబర్ 21—ఆంధ్రరాష్ట్రం ఇరిగేషన్ చీఫ్‌ఇంజనీరు శ్రీ ఎల్. వెంకటకృష్ణఅయ్యర్ నేడు ఉదయం విశాఖపట్టణానికి బయలుదేరారు.

## యుద్ధ ప్రమాద నివారణ కృషికి అమెరికా సహాయం

### —ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర

"మరొక యుద్ధ ప్రమాదాన్ని నివారించడానికి సజావుగా కృషి చేస్తున్నవారితో చేతులు కలపడానికి స్వతంత్ర ప్రజలమైన మేము చేతులు కలపడానికి సిద్ధంగా వున్నాము" అని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేటి రాత్రి ఇక్కడ పేర్కొన్నారు.

అమెరికన్ ప్రభుత్వ విధానాన్ని వివరించే ముఖ్యప్రసంగం చేస్తూ ఆయన ఇంకా ఈ విధంగా అన్నారు:

"ప్రపంచాధిపత్యం కోసం ఎవరైనా తలపెట్టిన దురాక్రమణను నిరోధించడానికి మేము స్వయంగా కూడా కృషిచేస్తాము స్వాతంత్ర్య విరోధులు అనేక భయంకరమైన మారణాస్త్రాలను తయారుచేసుకొని వున్న సంగతి మాకు తెలుసు వారికి ఎటువంటి సమాధానం చెప్పాలో కూడా మాకు తెలుసు స్వాతంత్ర్య పరిరక్షణకు ఎంత త్యాగంచేసినా చాలదు."

## టెహరాన్‌లోని ట్యూడే పార్టీ ముద్రణాలయం

### అధికారుల స్వాధీనం

టెహరాన్, సెప్టెంబర్ 21—కమ్యూనిస్టు కొండజాతులవారికి పంచిపెట్టే నిమిత్తం ఒక మెమొరాండాన్ని అచ్చువేశారనే ఆరోపణపై కమ్యూనిస్టులకు ప్రాబల్యం కల ట్యూడేపార్టీ వారి ముద్రణాలయాన్ని పర్షియన్ ప్రభుత్వాధికారులు నేడు స్వాధీనం చేసుకొన్నారు,

తొమ్మిది సూత్రాలు కల ఈ మెమొరాండం డాక్టర్ ముసాదిక్‌ను విడుదల చెయ్యాలనే సూచించింది. జనరల్ జాహిదీ ప్రభుత్వం విధించిన కట్టుదిట్టాలను ధిక్కరించలేక కమ్యూనిస్టులు అనేక విధాల దుష్ప్రచారానికి పూనుకొన్నారని, ఈ మెమొరాండం కూడా ఆ ప్రచారపు ఎత్తే అని కొన్ని వర్గాలవారు అన్నారు.

జర్మనీలో యిదివరకు వర్తక రాయబారిగా వున్న మిస్టర్ అబ్దుల్లా ఎంటజాం జనరల్ జాహిదీ మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా నియమించబడ్డారు.

## ఖట్మండూలో ప్రదర్శన

### ప్రధాని కోయిరాలా పట్ల

ఖట్మండూ, సెప్టెంబర్ 21—[illegible] నిమిత్తం యూరోపుకు వెళ్లుతున్న నేపాల్ రాజు త్రిభువన్ నేడు విమానంలో కలకత్తాకు వెళ్ళగానే, కొందరు ప్రధాని శ్రీ మాతృకాప్రసాద కోయిరాలాకు ప్రతికూలంగా ప్రదర్శనలు జరిపారు.

అన్నిపక్షాల ప్రభుత్వం నెలకొల్పాలని ప్రదర్శకులు నినాదాలుచేశారు శ్రీ ఎం.పి. కోయిరాలా విదేశీ ఏజంటని కేకలు వేశారు.

నేపాల్ రాజుకు వీడ్కోలు [illegible] చేసిన గుంపులను వదరుతున్న పో[illegible] ఇటుక ముక్కలు విసిరిన ఇద్దరు ప్రజా సోషలిస్టు కార్యకర్తలను పోలీసులు అరెస్టు [illegible]

### శ్రీ కోయిరాలాకు 'నేపాల్‌తార' బిరుదు

నేపాల్ రాజు త్రిభువన్ నేడు మాతృకాప్రసాద కోయిరాలాకు "నేపాల్‌తార" (మొదటితరగతి) బిరుదాన్ని ఇచ్చారు. దేశంలో సామాన్య ప్రజలకిచ్చే అత్యుత్తమ గౌరవం ఇదే

### కలకత్తాకు త్రిభువన్ రాక

కలకత్తా, సెప్టెంబర్ 21—నేపాల్‌రాజు త్రిభువన్ నేడు ఖట్మండూనుంచి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చారు. ఆయన అక్టోబర్ 11 వ తేదీన గుండెజబ్బు చికిత్స నిమిత్తం యూరోప్ వెళ్తున్నారు.

## నిరుద్యోగసమస్య

### భోగట్టా సేకరణకు ఎ. ఐ. సి. సి. కృషి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21—పట్టణాలలోను, గ్రామాలలోను ప్రస్తుతంగల నిరుద్యోగులను గురించి వివరాలను సేకరించవలసిందిగా ఆయాప్రాంతాలలోని కాంగ్రెసు సంఘాలను ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ ఆదేశించింది.

కాంగ్రెసు కార్యదర్శి శ్రీ అగర్వాలా నేడొక సర్క్యులర్ పంపుతూ గ్రామీణ, కుటీర పరిశ్రమల సంగతి ప్రత్యేకంగా విచారణ జరిపి, ఆర్థిక మాంద్యం వాటికి ఎంత నష్టం చేకూర్చిందీ వివరించాలని, ఈ పరిశ్రమలలో వున్నవారికి అందరికి చేతినిండా పని కల్పించడానికి అనుసరించదగు కార్యక్రమాన్ని సూచించవలసిందని కూడా ఈ సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఈ విధంగా ఆల్ ఇండియా కాంగ్రెసు కమిటీ సేకరించగల సమాచారం ప్లానింగ్ కమిషన్ సేకరించిన సమాచారానికితోడుగా వుండగలదని. ఈ మొత్తం సమాచారంతో ఆల్‌ఇండియా కాంగ్రెసు కమిటీ తయారు చేయగల [illegible] శికలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలించగలవని తెలుస్తున్నది

## సరిహద్దు మాజీ మంత్రి

### దోషిగా విచారణ సంఘం తీర్పు

లాహోర్, సెప్టెంబర్ 21—సరిహద్దు రాష్ట్రం మాజీ మంత్రి ఖాన్ మహమ్మద్ అల్లాఉద్దీన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయబడింది. ఆయనపైగల ఆరోపణలు రుజువయినందున, అవినీతి మున్నగు నేరాలు ఆరోపించబడినందున, వీటిని విచారించిన స్పెషల్ ట్రిబ్యునల్ ఆతడు దోషిగా నిర్ధారించింది.

ఇటీవలనే ఖాన్ అల్లాఉద్దీన్ స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి పదవికి గవర్నర్ సలహాపై రాజీనామా చేశారు. [illegible] స్పెషల్ ట్రిబ్యునల్ నియమించబడ్డది విచారణ జరిపింది.

గత సెప్టెంబరు 7 వ తేదీ[illegible] వరకు ప్రభుత్వ పదవిని [illegible] రాదని కూడా ట్రిబ్యునల్ తీర్పు [illegible] న్నది.

## పాకిస్తాన్‌లో తిరిగి కాశ్మీర్ విమోచన నినాదాలు

లాహోర్, సెప్టెంబర్ 22—"ఆజాద్ కాశ్మీర్" ముస్లిం మహాసభ నాయకుడు, "ఆజాద్ కాశ్మీర్" ప్రభుత్వం మాజీ అధ్యక్షుడు సర్దార్ మహమ్మద్ ఇబ్రహీం ఇక్కడ శుక్రవారం రావల్పిండిలో "ఆజాద్ కాశ్మీర్" రాజకీయ కార్యకర్తల సమావేశంలో అధ్యక్షపదవినుంచి ప్రసంగిస్తూ, కాశ్మీర్ విమోచనోద్యమాన్ని పునరుజ్జీవితం చేయాలని హెచ్చరించాడు.

చౌధరీ ఘులాం అబ్బాస్‌కు ప్రతికూలంగా వున్న కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారట ఈ సమావేశంలో ప్రసంగించినవారిలో పెక్కుమంది కాశ్మీర్ విషయమై తను చేసిన వాగ్దానాలను ఇండియా పూరించుకోదనే సంశయం ప్రకటించారు. నూతనంగా నెలకొల్పబడిన కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్‌ను సమర్థించాలని కోరారు.

రాజ్యాంగ నిర్మాణ సభ నేడు సమావేశం కానున్నది. కాని, ఏ విషయం మొదట చర్చకు వస్తుందో మాత్రం కచ్చితంగా తెలీదు

పాకిస్తాన్ రాజ్యాంగ నిర్మాణ సభ సారథ్య సంఘం నిన్న సమావేశమై, నిరుడు ఖ్వాజా నజీముద్దీన్ అందజేసిన ప్రాథమిక సూత్రాల కమిటీ నివేదికను గురించి చర్చించాలనే తీర్మానాన్ని ప్రతిపాదించాలని ఆమోదించింది.

రాజ్యాంగ నిర్మాణ సభ సమావేశానికి ముందు అసెంబ్లీ ముస్లింలీగ్ పార్టీ ఉదయం 8-15 కు సమావేశమై రాజ్యాంగ సభలో ఏ తీర్మానాన్ని ప్రతిపాదించడానికి తన సభ్యులకు అనుమతి యివ్వాలో నిర్ణయిస్తుంది.

నజీముద్దీన్ కమిటీ నివేదికను పాకిస్తాన్ పంజాబ్ తీవ్రంగా ప్రతిఘటించింది ప్రాథమిక సూత్రాల సంఘం నివేదికలో ఉభయ పాకిస్తాన్‌లకు అసెంబ్లీలో సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని సూచించబడింది. దీనిని పాకిస్తాన్ పంజాబ్ ప్రతిఘటించింది.

## పాక్ పార్లమెంట్ ముస్లింలీగ్ పార్టీ

### నాయకుడుగా మహమ్మద్ ఆలీ ఎన్నిక

కరాచీ, సెప్టెంబర్ 21—పాకిస్తాన్ ప్రధాని మిస్టర్ మహమ్మద్ ఆలీ నేడు సాయంకాలం ఖ్వాజా నజీముద్దీన్ స్థానే పాక్ పార్లమెంట్ ముస్లింలీగ్ పార్టీ నాయకుడుగా ఎన్నుకోబడ్డారు

ఖ్వాజా నజీముద్దీన్ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

"నేను రాజకీయ జీవితంనుంచి విరమించాను. పార్లమెంటరీ రాజకీయాలలో నేను పాల్గొనను. కాని, పాకిస్తాన్ రాజ్యాంగ సభ, రాజ్యాంగాన్ని గురించి చర్చించే సందర్భంలో మాత్రం పాల్గొంటాను." అని ఆయన పత్రికా ప్రతినిధులతో అన్నాడు.

### పాకిస్తాన్ రాజ్యాంగ సభ సమావేశం

కరాచీ, సెప్టెంబర్ 22—పాకిస్తాన్

### మరొక 'డాన్' పత్రిక వార్త ఖండన

పాట్నా, సెప్టెంబర్ 21—పూర్ణియా జిల్లా ఫార్బెస్ గంజ్‌లో తీవ్రమైన మత కలహాలు చెలరేగాయని సెప్టెంబర్ 10 వ తేదీన కరాచీ దిన పత్రిక "డాన్" ప్రకటించిన వార్త పచ్చి అబద్ధమని బీహార్ ప్రభుత్వం నేడు తెలిపింది అలాటి దుర్ఘటన లేవీ జరుగలేదని ప్రభుత్వం వివరించింది.

మద్రాసు, సెప్టెంబర్ 22—ప్రజారోగ్య [illegible] సమావేశం శ్రీ పి. ముత్తయ్య చెట్టియార్ అధ్యక్షతను నిన్న సాయంత్రం జరిగింది [illegible] శ్రీ ఎ. యం. [illegible]


ఆంధ్ర కో-ఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ మార్టుగేజి బ్యాంకు లిమిటెడ్
లజ్, మైలాపూరు, మద్రాసు - 4.
ప్రెసిడెంటు: శ్రీ బి. వి. సుబ్బ[illegible], ఎం.ఎల్.సి.,
అనుమతి పొందిన మూలధనం [illegible]
చెల్లించిన మూలధనము రు. 10,81 [illegible]
రిజర్వులు [illegible]
ఆంధ్ర కో-ఆపరేటివ్ సెంట్రల్ ల్యాండ్ మార్టుగేజి బ్యాంకు [illegible] రిజిస్టరు కాబడి, ఆంధ్ర రాష్ట్రములోని వ్యవసాయదారులకు [illegible] వాయిదాలమీద అప్పులు యిచ్చుటకు అపెక్సు కో-ఆపరేటివ్ బ్యాంకు [illegible] —9—53 నుండి వ్యాపారము ప్రారంభించినదని తెలుపుటకు సంతోషించుచున్నాము.
[illegible] ఆంధ్ర వ్యవహారములకు స్పెషల్ ఆఫీసరుగానున్న శ్రీ [illegible] ఎం. త్రివేదిగారు [illegible]—9—1953 తేదీన బ్యాంకును ప్రారంభోత్సవము జరిపిరి.
మద్రాసు, [illegible]1953. ఎం. దత్తాత్రేయులు, సెక్రటరీ.

# ఉబ్బసం తెమడ

## మొదటిరోజే పలచబడును

మెండకో MENDACO వాడి చూడ కుండ, రొమ్ము పడిశము యొక్కగాని, ఉబ్బసం యొక్కగాని, దగ్గులు, తుమ్ములు, ఊపిరాడకపోవుట మున్నగునవి ఇంక ఒక్క వగలుగాని, రాత్రిగాని మీ నిద్రను చెరిపి మీ శక్తువను హరింపనీయవద్దు. ఈ గొప్ప ఔషధము బాగపడే సుండు కాదు. ... ఊపిరితిత్తులు ... ప్రవేశించి, ... ముక్కు సాళముల ను చేరును. మొదట ... మూడువిధాలుగా ప్రకృతికి తోడ్పడును. ఊపిరాడకుండ చేసే కఫమును పలచ పరచును. అందువల్ల బాగా ... నిద్రపట్టును దగ్గు, తుమ్ములు మొదలైనవాటిని తగ్గించును. వెంటనే ... మీ డబ్బు వాపసు ఇవ్వబడును. కెమిస్టునుండి మెండకో MENDACO నేడే తీసుకొనండి.


# దక్షిణ రైల్వే

## టీసు

లె కాంట్రాక్టర్లు.

అమ్మకం వ్యాపారం చేయు ... వారినుండి దిగువ రైల్వే స్టేషనులలో ... స్టాల్సు నిర్వహించుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

| గ్రూప్ 1 | గ్రూప్ 2 |
|---|---|
| కాకినాడ పోర్టు | 1. అనంతపూర్ |
| కాకినాడ టౌన్ | 2. చిత్తూరు |
| ...పేట | 3. కడప |
| 2. పాత గూడెం | 4. పాకాల |
| కంట్రాక్టర్ | 5. ధర్మవరము |
| బొమ్మూ | 6. హోస్పేట |

... జిటు చేశ్వరులోనైనా ప్రత్యేక స్టేషన్లకు మాత్రమో ... కాంట్రాక్టుకు దరఖాస్తులు అంగీకరింపబడవు. రెండు గ్రూపులలోను స్టేషన్ల వద్ద కంట్రాక్టులకు దరఖాస్తు చేయదలచిన వ్యక్తులు లేదా వరములు. ఒక్కొక్క గ్రూపుకు విడివిడిగా దరఖాస్తులు పంపవలెను.

3. సెలెక్టు చేసిన దరఖాస్తుదారు, సెలెక్టు చేసిన నోటీసు చేరిన 3 నెలలలోగా బుక్ స్టాల్సు తెరవవలెను.

4. దరఖాస్తులు నిర్ణీత ఫారముల దాఖలు పరెను. ఒక్కొక్క ఫారం ఖరీదు రు. 1/- (... మాత్రమే) వరదు సొమ్ము పెద్దకట్టలోని యీ రైల్వే ... అండ్ క్యాషియర్‌కు చెల్లించి దరఖాస్తులు పెట్టదలచినవారు ఫారం ఖరీదు క్రింద చెల్లించిన పే మాస్టర్ అండ్ క్యాషియర్ యిచ్చు అఫీషియల్ రశీదును దిగువ సంతకందారు ఆఫీసునుండి ... అగ్రిమెంటు షరతులు. నిబంధనలతో దరఖాస్తు ఫారముల పొంద వచ్చును. దరఖాస్తు ఫారము ఒకరిది మరి యొకరికి మార్చుకొన గూడదు. దాని ఖరీదు వాపసు చేయబడదు.

5. ధరావతు సొమ్ము క్రింద యీ రైల్వే వద్ద రు. 200/- లు డిపాజిటు చేసి, వరదు వగదు రశీదును దరఖాస్తుతో జతపరచి పంప వలెను. వరదు సొమ్ము నగదుగా గాని, మనీయార్డరు ద్వారాగాని యీ ఆఫీసు రిఫ రెన్సు తెలుపుతూ, మద్రాసు, సదరన్ రైల్వే పే మాస్టర్ అండ్ క్యాషియర్‌కు చెల్లించ వలెను. గెలుపొందని దరఖాస్తుదారులకు వరదు ధరావతు సొమ్ము వాపసు చేయబడును. గెలుపొందిన దరఖాస్తుదారు డిపాజిటు, అతను చెల్లింపవలసిన రైల్వే రెంటు క్రింద జమ కట్టు కొనబడును.

6. దరఖాస్తులు సీలువేసిన కవర్లలో చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, సదరన్ రైల్వే, మద్రాసు అడ్రెసుకు పంపవలెను. కెండరు మీద ఆ యా సందర్భమునుబట్టి, "బుక్ స్టాల్ కంట్రాక్టు, గ్రూప్ 1 లేదా గ్రూప్ 2" అని సూపర్ స్క్రైబ్ చేయ వలెను. ఒకే దరఖాస్తుదారు రెండు గ్రూపులకు దరఖాస్తు పెట్టునప్పుడు ఒక్కొక గ్రూపునకు విడివిడిగా కవరు ఉపయోగించవలెను.

7. దరఖాస్తులు తీసుకొనుటకు ఆఖరు తేదీ 31-10-53 మ॥ 12-0 గం. లు.

మద్రాసు, 19-9-53. } చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు

# పశ్చిమ గోదావరిలో ప్రజా సౌకర్యాలు

ఏలూరు, సెప్టెంబర్ 21—స్థానికంగా నగదు రూపంలో గాని, కాయకష్టం రూపంలో గాని సగం సొమ్ము విరాళంగా యిచ్చే షరతుపై పశ్చిమ గోదావరిజిల్లాలో రు 1,17,050 ల విలువగల స్కీములను అమలు జరపాలని నేడిక్కడ సమావేశమైనజిల్లా ప్లానింగ్‌బోర్డు ప్రభుత్వానికి సిఫార్సుచేసింది.

రు 19,850 ల ఖర్చుతో నర్సాపురం ఫైలర్ హైస్కూల్ లేబరేటరీహాలును అభివృద్ధిచేయడం ఈ ప్రణాళికల ఒకటి ఇంకా అత్తిలి హైస్కూల్ భవనాల అభివృద్ధి ఆరు పడకలుగల ప్రసూతివార్డు నిర్మాణం, యండగండి గ్రామంవద్దనుండి కాల్వపై 'ఫుట్ బ్రిడ్జి' నిర్మాణం ఈ స్కీములోవున్నాయి.

## చేనేత రక్షణ దినోత్సవం

ఏలూరు, సెప్టెంబరు 21—ఇచ్చటికి సమీపంలో గల గుండుగొలను గ్రామంలో నిన్న సాయంత్రం చేనేత రక్షణ దినోత్సవం సందర్భంలో సభ జరిగింది. చీరలు, దోవతుల నేత పూర్తిగా చేనేతకు కేటాయించాలనీ, నేత మిల్లులతోపాటు చౌక ధరలకు నూలు సప్లయి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు. ఈ నెలాఖరులోగా చేనేతపారి శ్రామికులను తీర్చని పక్షంలో ... మధ్యనుంచి సత్యాగ్రహం ప్రారంభించి పునరుద్ధరించారు.

ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు

1953 సెప్టెంబర్ 23, బుధవారం

# వైజ్ఞానిక యుగం

"మనం జీవిస్తున్నది వైజ్ఞానిక యుగం. వైజ్ఞానికంగా వృద్ధిగాంచని దేశం ప్రధాన విషయాలలో పరులపై ఆధారపడక తప్పదు. ఎంతవరకు పరావలంబనం తప్పదో ఆ మేరకు ఆ దేశ స్వాతంత్ర్యం వెలుస్తమే.

"ప్రపంచంలో నేడు అనేక దేశాలకు గల స్వాతంత్ర్యం నామమాత్రం. ఆధునిక వైజ్ఞానిక విషయాలలో అవి ఇతర దేశాలపై ఆధారపడడంచేత స్వతంత్రంగా చరించలేవు. అలాంటి స్థితిని మనం వాంఛించడం లేదు."

పిలానీలో ఎలెక్ట్రానిక్ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థకు ప్రారంభోత్సవం సల్పుతూ ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుడివిన పై వాక్యాలతో ఏకీభవించని వారుండరు.

గడచిన రెండు వందల సంవత్సరాలలో పాశ్చాత్యులు వైజ్ఞానిక విషయాలలో ఎంత అభివృద్ధిని పొందినారో, పరపాలనకు లోనైన భారతీయులు, ఇతర ప్రాగ్దేశవాసులు అంత వెనుకబడినారు.

భారత దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సిద్ధించినా ఆ స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకోడానికేమి, అట్టడుగున పడివున్న జీవిత ప్రమాణాన్ని హెచ్చించడానికేమి వైజ్ఞానికాభివృద్ధి అత్యవసరం.

యాటంబాంబు, హైడ్రోజన్ బాంబులవంటి ఘోర మారణాయుధాల నిర్మాణానికే విజ్ఞాన శాస్త్రం వినియోగం కానక్కర లేదు. నేడు నాగరక సుఖ జీవనానికి సాధనాలైన రైళ్లు, రేడియోలు, విమానాలు, విద్యుత్పరికరాలు, ఫ్యాక్టరీలు, ప్రాజెక్టులు సమస్తం విజ్ఞానశాస్త్రం ప్రసాదించిన వరాలే.

రమారమి రెండు శతాబ్దాలు పరాధీనతలో మునిగి వుండికూడా రే, రామన్, బోస్ మొదలైన విశ్వవిఖ్యాతిగల విజ్ఞాన వేత్తలను కాంచి వుండడం భారత జాతి సుకృతమే అనవచ్చు.

స్వతంత్ర భారతంలో ఇక మీదట పదుల కొలది, నూర్ల కొలది ప్రఫుల్ల చంద్ర రేలు, వెంకటరామన్‌లు, జగదీశ చంద్ర బోసులు సృష్టి కావాలి. అంతే కాదు, ఈ విజ్ఞానం సర్వవ్యాప్తమై దేశ సంపత్సమృద్ధికి, ప్రజల సుఖజీవనానికి సాయపడాలి.

పిలానీలో నెలకొల్పబడిన కేంద్ర ఎలెక్ట్రానిక్ పరిశోధనా సంస్థ దేశ రక్షణకు సంబంధించిన ఆయుధోత్పత్తికే గాక, ఆధునిక మానవావశ్యకతలకు సంబంధించిన అనేక ముఖ్య పరిశ్రమలకు ఉపకరించ గలదు.

భారత దేశంలో వివిధ రాష్ట్రాలలో అమూల్యమైన ఖనిజాలు అనేకం భూగర్భంలో దాగివున్నవి. వాటిని వెలికి తీసి, వాటిపై పరిశోధనలు సల్పి, దేశీయ పరిశ్రమాభివృద్ధికి వాటిని వినియోగించడానికి ఈ సంస్థవల్ల విశేష ప్రయోజనం సమకూరవచ్చు.

దేశోపకారకమైన ఇంతటి ప్రధాన సంస్థకు శ్రీ ఘనశ్యామ్ దాస్ బిర్లా 21 లక్షల మూలధనాన్ని, 50 వేల రూపాయల వార్షికాన్ని విరాళంగా ఇవ్వడం అభినందనీయం.

రాజకీయంగానే గాక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలలో కూడా భారత దేశానికి పరావలంబనం పూర్తిగా తొలగినప్పుడు గాని పండిట్ నెహ్రూ చెప్పినట్లు భారత స్వాతంత్ర్యం నూటికి నూరుపాళ్లు సార్థకం కాగలదు.

సర్వవిధాలా అందుకు పాటుపడడం దేశంలో ప్రతి వ్యక్తికీ విధాయకం.

# శ్రీ త్రివేది ఉపన్యాసం

(1 వ పేజీ తరువాయి)

...వలసివుంది కీవిలో చాలాభాగం టెక్నికల్ సంబంధమైన వ్యవహారంవుంది అలా టెక్నికల్ కాని విషయాలు ఒకటి రెండు వున్నవి. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. స్టోర్సు, ప్రింటింగ్ ప్రెస్ వగైరాల పంపిణీలు కూడా జరగాలి."

"ఇతర రాష్ట్రాల వారితో ఒడంబడికలు జరిపించేటప్పుడు ఆంధ్రరాష్ట్రం హక్కుల రక్షణకు మనం శ్రద్ధ చూపుతూ న్యాయంగా పంపిణీలు జరిగేటట్లు చూడుకోవాలి కూడా. చెన్నరాష్ట్రంతో సుహృద్భావ పూర్వకమైన సంబంధాలను కలిగివుండాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. అది మనకు చాలా సులభం కూడాను. నిన్న మొన్నటి వరకు మనమంతా ఒకే రాష్ట్రంలో వున్నాము కనుక నే ఇది చాలా సులభమని నేను చెప్పగలను. ఒకరి విషయాలు ఒకరికి పూర్తిగా తెలుసు పరస్పరం పరిచయం కూడా వుంది ఇలాంటి రెండు రాష్ట్రాల ప్రతినిధులు ఒకచోట సమావేశమైనపుడు, ముందుగా చిక్కులతో కూడి వున్నట్లుగా కనిపించేసమస్య ఒడంబడిక సాధ్యపడదేమో, అనిపించే సమస్య ఈ సమగ్రమైన చర్చలు జరిగిన తరువాత ఒడంబడికకు రావడం ఏమాత్రం కష్టంకాదు సుహృద్భావం అనేది ఇరుపక్షాలలోను వుంటుంది కనుక ఒడంబడిక జరగడానికి ఓర్పు అనేది అవసరంగా కావాలి వాదోపవాదాల వల్ల కాలం వృధా పోతున్నదని తలంచరాదు. ఒకప్పుడు దొంక తిరుగుడుదారే చివరకు దగ్గిరదారి కాగలదు. నా సలహా సంఘం కృషిలో కలిగిన అనుభవంతోనే ఈ విషయం చెబుతున్నాను. అనేక విషయాలలో నేను ఒడంబడికలు కుదిర్చే అవకాశాలు నాకు కలిగినవి వానిలో కూడా నా అనుభవం ఇదే అదే సంతృప్తికరమైన పద్ధతి కూడా.

"సమర్థమైన, పరిశుద్ధమైన, అత్యుదయవంతమైన, ప్రజల మొరలు వినేపరిపాలన నెలకొనడం అతిముఖ్యమని ఆయన నొక్కివక్కాణిస్తూ ఆయన ఇలాఅన్నారు:—

"ఇలాటిపరిపాలన వుండా లనేది ప్రత్యక్ష సత్యం కాని, ఇది అద్భుత సంఘటనల, గారడీల యుగంకాదు. ఏవో అద్భుతాలు జరగుతాయని కూడా నేను అనుకోను. నేను కోరిన పర్చిందినట్టి పరిపాలన నెలకొనాలని మీరు కోరితే—అలాటిది మనకు అవసరం గనుక మీ రంతా శ్రమపడి పని చేయాలి మనమంతా నూతన రాష్ట్రాన్ని ప్రారంభిస్తున్నాము. దానిలో ఎన్నో చిక్కులున్నాయి; ఎన్నో సమస్యలు పుట్టుకువస్తాయి. వాటిని పరిష్కరించడానికి మనం శ్రమపడి పని చేయడం, ఉత్సాహం, ధైర్యం, శక్తి యుక్తులు అవసరం. ఈ గుణాలు మీరు చూపగలిగితే మీరు తప్పకుండా చూప గలరని విశ్వసిస్తున్నాను- చీకటి తర్వాత వెలుగు లాగ మన లక్ష్యసిద్ధి తప్పదు.

"ఇంతకూ మన ఉద్దేశ మేలాటిది? ఆంధ్ర ప్రజల సుఖ సంతృప్తులే భారత దేశంలోని రాష్ట్రాలలో—నేను కేంద్ర ప్రభుత్వం సంగతి ప్రస్తావించడం లేదనుకోండి—పరిపాలనకు సంబంధించిన విషయాలు నూటికి 90 పాళ్లు. ప్రభుత్వ విధానాలకు సంబంధించినవి 10 పాళ్లు వుంటాయంటాను, కేంద్ర ప్రభుత్వం తీరువేరు. నేను పంజాబ్‌లో ఈ భావం ప్రకటించాను, నన్ను పలువురు విమర్శించారు కాని, నా అభిప్రాయం ఇంకా అదే. పరిపాలన జనులకు చాల సన్నిహితంగా వుంటుంది గనుక, మీరు దైనందిన పరిపాలనలో ప్రవర్తించే విధానాన్నిబట్టే జనం మిమ్మల్ని గురించి ఏవో నిర్ణయాలు చేసుకుంటారు. కాగా, ప్రధాన విధానాలను వదలి పెట్టకుండా—ఆ సంగతి తర్వాత వివరిస్తాను—రాష్ట్రంలో, ముఖ్యంగా నూతన రాష్ట్రంలో కార్యభారం నూటికి 90 పాళ్లు పరిపాలనకు సంబంధించి వుంటుందనే నే నంటాను. మీరు చాల అనుభవంగలవారు. ఆ ధోరణికి అలవడవలసి వుంది. ఆ ధోరణిని అనుసరించడం ప్రసంగాలతోను ప్రోత్సాహాలతోను గాదు. వ్యక్తిగతంగా పరవడిలో చూపాలి. మార్గాంతరంలేదు. ప్రతివారూ తాము చెప్పేదాన్ని చేతలలో పెట్టడానికి సిద్ధంగా వుండాలి.

"నేను పరిపాలన అన్నమాటకు ముందు ప్రయోగించిన వివిధ విశేషణాలను వివరించడం అవసరం లేదనుకుంటాను. పరిపాలన పరిశుద్ధంగా వుండాలన్నాను. పరిశుద్ధ మంటే, చిత్తశుద్ధితో, అవినీతి రహితంగాను వుండాలని నా అభిప్రాయం. సమర్థపరిపాలన అన్న దాని అంతర్యం, పరిపాలన అనవసరంగా మందకొడిగా సాగరాదని, త్వరితంగా, చురుకుగా జరగాలని నా అభిమతం. కాని, ఇంతమాత్రాన తొందర తొందరగా జరగాలనికాదు. తొందరకు, వేగానికి ఎంతో భేదంవుంది, మీరు వేగంగా పనిచేయాలి కాని, తొందరపాటు తగదు. తొందరపడిన కొద్దీగతి మందగిస్తుంది అన్నది సామెత, కాని, ఈ సామెత విలంబనను సమర్థించడంలో వాడడం తగదు. ఈ విలంబన "రెడ్ టేపిజం", ఇతర త్రా చూచాను. మద్రాసులో కూడా చూస్తున్నాను. మద్రాసు విషయంలో అపవాద సూత్ర మేమీ లేదు. అనూచానంగా వచ్చిన, రాంధనప్రాయమైన పద్ధతిని పాటించడం ఒక దశవరకు మంచిదే. అది మీ గులామగా వుండాలి గాని, యజమాని కాకూడదు. పరిపాలన సుస్థిర ప్రాతిపదికపై వుండాలి. దాని అభివృద్ధి చూపడం మీ పని. ఇలాటి అభివృద్ధే నిజానికి ప్రజల సంతృప్తికి కారణమౌతుంది మనకు అత్యవసరమ వృద్ధి... అవసరమే. కాని, దానికి కొంతకాలం పడుతుంది. ఇక ప్రజల మొరలు వినడానికి సంబంధించినంతవరకు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో వున్నామనడం ఎన్నటికీ విస్మరించరాదు.

మనం ప్రజల అవసరాలను, కష్టనిష్ఠురాలను ఎప్పుడూ ఆలకించి చేయగలిగింది, కాయగలిగిందల్లా చేయాలి. ప్రజల కోరికలు కొన్ని మీరు ఖాతరించలేరని నాకు తెలుసు. కాని, అంతమాత్రాన మీరు వారిమొరలు వినకూడదని కాదు. మనమంతా మనకు తగినరీతిని వారి కష్టనిష్ఠురాలు విని చేయదగినంది చేయవచ్చు.

"మనది నూతనరాష్ట్రం. ఎన్నోచిక్కులలో, అంతరాయాలలో, లోపాలలో మన రాష్ట్రం నెలకొంటున్నది. మనం కర్నూలుకు సెక్రటేరియట్‌ను, పోలీసుశాఖను, పి డబ్ల్యు డి అండ్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్, పబ్లిక్ వర్క్స్, బిల్డింగ్సు మున్నగు వాటిని శాఖను మాత్రమే తీసుకొని వెళ్లుతున్నాము తక్కిన కార్యాలయాలన్నీ కొంతకాలంపాటు చెన్నపురిలోనే వుంటాయి. వీటిని ఎక్కడ నెలకొల్పాలనే విషయాన్ని ఆలోచించవలసివుంది. వీటి పౌర్వాపర్యంకూడా మనం ఆలోచించలేదు. నేనిదంతా వ్యక్తిగతంగా చెబుతున్నానేగాని అధికారంతో కాదు. రెవిన్యూ బోర్డును సాధ్యమైనంత త్వరలో ఆంధ్ర ప్రాంతానికి తీసుకొని వెళ్లదలుస్తున్నాను. రెవిన్యూబోర్డు ప్రజలతో అతి సన్నిహితత్వం పొందుతుంది గనుక సాధ్యమైనంత త్వరలో దీన్ని ఆంధ్ర ప్రాంతంలోకి మార్చడం అవసరం. అది ఎక్కడికి మార్చేదీమాత్రం చెప్పలేను, కర్నూలు భవిష్యత్తుపై ఈ మార్పు ఆధారపడివుంది. కర్నూలు నిర్ణయాన్ని ఆంధ్ర శాసనసభ్యులు ఇష్టపడితే మార్చవచ్చునని పార్లమెంటు సమావేశాల వార్తలనుబట్టి, ప్రసంగాలనుబట్టి మీకు తెలిసేవుంటుంది. ఆంధ్రశాసనసభ్యులు దానిని మరల చర్చించే పక్షంలో విస్సందేహంగా చర్చించవచ్చు. కనుక తక్కిన ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాల మార్పిడి వారి నిర్ణయాన్నిబట్టి వుంటుంది, కాని, వ్యక్తిగతంగా నా అభిప్రాయమేమిటంటే, పరిస్థితి అనుకూలిస్తే సాధ్యమైనంత త్వరలో ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాలను ఆంధ్ర ప్రాంతానికి మార్చాలనేదే ప్రభుత్వ కార్యాలయాలు చెదరకుండా వుండడంవల్ల అన్నిటితోను సంబంధం కలిగి వుండడం సాధ్యంకాదు. వాటితో వ్యక్తిగతంగా సంబంధం వుండడం అవసరం. అన్ని కార్యాలయాలు చెన్నపురిలో వుండడంవల్ల వ్యక్తిగతంగా అధికారులతో సంబంధం లేకపోవడం వనడం నిజమే."

"ప్రభుత్వ విధానాలు శూన్యంనుంచి సృష్టించబడతాయని భావించడం పొరపాటు అనేక వాస్తవ విషయాలను గురించి ఆలోచించిన తరువాతనే ఇవి నిర్ణయమవుతూ ఉంటాయి. అనేక సందర్భాలలో పరస్పర విరుద్ధమైన అనేకాంశాలను గురించి జాగ్రత్తగా ఆలోచించి తగు నిర్ణయాలు చేయవలసి వుంటుంది.

"రాజకీయ నాయకుల మధ్య, ప్రభుత్వోద్యోగుల మధ్య సత్సంబంధాలు నెలకొనాలి మీలో చాలామందికి గ్రేట్ బ్రిటన్‌లో ఎట్టి సంబంధాలు కలవో తెలిసివుండవచ్చు. ఇది నిజంగా అపూర్వప్రాయమైంది. పరస్పర విశ్వాసం, గౌరవంపై ఇది ఆధారపడివుంది సివిల్ సర్వీసు ఉద్యోగులు నిర్భయంగా తమ సలహాలు చెబుతూ వుంటారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు నిశ్రమ నిర్ణయాలు చెయ్యడానికి వీలుగా వారు అనేక సంగతులు తెలియచేస్తారు. అయితే, ఈ సముచిత నిర్ణయం ఖ్యాతి అంతా పార్లమెంటులో మంత్రికే దక్కుతుంది ఎందుకంటే ఇందులో ఏదైనా పొరపాటుంటే ఆ నిందకు ఆ మంత్రే భరించవలసి వుంటుందికదా. నిజం చెప్పాలంటే ప్రభుత్వ విధానం సమష్టిగా నిర్ణయించబడుతుంది, అందుచేతనే మనం అన్ని విషయాలను ప్రభుత్వానికి విస్పష్టీకంగా తెలియపరచాలి. అనంతరం ప్రభుత్వం ఒక నిర్ణయం చేసిన తరువాత మనం దానిని శ్రద్ధగా, మనస్ఫూర్తిగా అమలు జరపాలి.

"ఏ ఒక్క శాఖ అయినా ప్రభుత్వానికి సలహా చెప్పడం సులభమే కాని వివిధ శాఖలతో సంప్రతించి సలహా చెప్పవలసి వస్తే అప్పుడు పని కొంచెం క్లిష్ట మవుతుంది. ఈ రోజులలో ఒక ప్రభుత్వ శాఖతో మరొక ప్రభుత్వ శాఖకు అతి సన్నిహిత సంబంధాలు కలవు. ఇలాటప్పుడు ఇందుకు సంబంధించినవా రందరితో పూర్తిగా సంప్రతింపులు జరిగేటట్లు చూడవలసిన బాధ్యత ఆ శాఖది, దాని కార్యదర్శిదీని. అయితే "ఓహో! ఇది ఇంకొక శాఖకు సంబంధించిన విషయమే" అని ఏ కార్యదర్శీ భావించరాదు. అక్కడే ఇతర శాఖలతో సహకారం ప్రారంభమవుతుంది. ఇండియాలో ఇప్పు డీవిధమైన సహకారం తక్కువగా వుంది. ఇందుకు కారణం ఈ సమస్యలు అతి క్లిష్టంగా ఉండడమే.

ఇందువల్ల బోలెడంత విలంబన జరుగవచ్చుననీ కూడా వారు అనుకోవచ్చు. ఇట్టి విలంబన తగ్గించడానికి ఇతర విధానాలు అనేకం ఉన్నాయి. స్వయంగా జరిపే సంప్రతింపులకు నేను విశేష ప్రాధాన్యం ఇస్తాను పరిపాలన సమర్థంగా సాగాలంటే అపశేమీ తెలియకుండా సాగదు. ఇట్టి సంప్రతింపులకు వెళ్ళేముందు ఎట్టి అభిప్రాయాలు లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలి. విషయం తెలిసిన వారితో చర్చవల్ల ఎప్పుడూ సత్ఫలితాలు కలుగుతాయి.

"ఆఫీసర్ల మధ్య పరస్పర సహకార భావం విశేషంగా ఉండాలి. మనందరి పని, లక్ష్యం ఒకటే. ప్రభుత్వ యంత్రంలో వివిధ శాఖలు పరస్పరానుబంధంతో కూడినవి. అందులో ఏ భాగం పని చేయక పోయినా యంత్రం చెడిపోతుంది. ఇంతకంటె మంచి ఉదాహరణ చెప్పాలంటే ప్రభుత్వాన్ని మానవ శరీరంతో పోల్చవచ్చు. శరీరంలో ఏ భాగం సరిగా లేకపోయినా పని జరగదు అలాగే ప్రభుత్వ యంత్రం కూడా. ఎవరో ఒకరు ఏదో ఒక విషయాన్ని గురించి నొక్కి వక్కాణించినా, లేదా ఒక దృక్పథాన్ని గురించి పట్టుబట్టినా మనం ఆపోహ పడకూడదు.

"ప్రభుత్వంలో ప్రభుత్వ శాఖల అధిపతులు, కార్యదర్శులకు మధ్య సన్నిహిత సత్సంబంధాలుండాలి. ఇతర రాష్ట్రాలలో అప్పుడప్పుడు ఇది అతిక్లిష్ట సమస్యగాపరిణమించింది. ఆయా శాఖాధిపతులు చేసిన సూచనలను ప్రోసీజరు వ్యవహారం ... సెక్రటేరియట్ విభాగంలో ఒకటి చేసుకునే అభిప్రాయం...

# నిజాం అసెంబ్లీలో ప్రతిపక్షం వాకౌట్

## మెదక్‌లో నిషేధాజ్ఞలపట్ల నిరసనగా

హైదరాబాద్, సెప్టెంబర్ 21—ఈ నెల 26 వ తేదీన మునిసిపల్ ఎన్నికలు జరుగనున్న మెదక్‌లో సభలు, ఊరేగింపులపై విధించబడిన నిషేధాన్ని గురించి చర్చించాలని నేడు హైదరాబాద్ అసెంబ్లీలో ప్రతిపాదించిన అడ్జర్నుమెంట్ తీర్మానాన్ని స్వీకరించడానికి శ్రీ కె. ఎస్. వైద్య తోసిపేసినందుకు నిరసనగా ప్రతిపక్ష సభ్యులు నలుగురు మినహాగా (ఒక స్వతంత్రుడు, ముగ్గురు నిమ్నజాతి సమాఖ్య సభ్యులు) అందరూ సభ నుండి నిష్క్రమించారు.

ఈ సందర్భంలో సభలపైన, ఊరేగింపులపైన నిషేధం విధించడం ఎన్నికలు స్వేచ్ఛగా జరక్క పోవడానికి కారణమే కాక, కాంగ్రెస్ పార్టీకి విజయం భద్రంగా చేకూర్చడానికి వేసిన ఎత్తని అడ్జర్నుమెంట్ తీర్మానంలో తెలుపబడింది.

ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రతిఘటిస్తూ, మెదక్‌లో నిషేధాజ్ఞలకుగల కారణం సాధ్యమైనంత త్వరలో—అనగా రేపే సభవారికి తెలియజేస్తానని అన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి చేసిన కుట్ర అనే ఆరోపణను ఆయన ఖండించారు నిషేధాజ్ఞలు అన్ని రాజకీయ పక్షాలకూ సమానంగా వర్తిస్తాయి గనుక ప్రతిపక్షం వారి ఆక్షేపణ తనకు అర్థం కావడం లేదన్నారు.

ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి. డి. దేశ్ పాండే ప్రసంగిస్తూ, ఎన్నికలకు ముందు సభలపైన ఊరేగింపులపైన నిషేధాజ్ఞలు విధించడం ప్రజాస్వామికంగా జరిగే ఎన్నికలను మొదలంట నరకడం వంటిదని, భారత దేశంలో మరెక్కడా ఇలాటి నిషేధాజ్ఞలు విధించబడలేదని, నిషేధాజ్ఞలను ఉపసంహరించుకొనడానికి ముఖ్యమంత్రి నిరాకరించారు. గనుక, తను తన పార్టీ వారు సభనుండి నిష్క్రమిస్తామని అన్నారు.

యునైటెడ్ పీపుల్సు పార్టీ నాయకుడు రాజారాంకూడా అలాటి ప్రకటనే చేసి నిష్క్రమించాడు.

## ప్రాజెక్టుల వ్యయం

హైదరాబాద్ ప్రభుత్వం సంస్థానంలో ఐదు మధ్యరకం ప్రాజెక్టులకోసం ఇంతవరకు 215 లక్షలు ఖర్చుపెట్టిందని తెలుస్తున్నది ఈ ప్రాజెక్టులను పూర్తిచేయడానికి మరి 85 లక్షల రూపాయలు తేవడం ప్రభుత్వానికొక సమస్యగా పరిణమించింది.

ఈ ప్రాజెక్టు లయిదు నాలుగు జిల్లాలలో వున్నవి. వీటికింద 42 వేల యకరాలభూమి సాగుకాగలదు.

## ఫర్మానా ఫోర్జరీ కేసు వాయిదా

నిజాంనవాబు ఫర్మానా ఫోర్జరీ కేసును హైదరాబాద్ సిటీ మేజిస్ట్రేటు శ్రీ హనుమంతరావు రత్నాకర్‌కర్ అక్టోబర్ 19వ తేదీకి వాయిదా వేశారు.

## వరంగల్ ట్రెజరీ డబ్బు అపహరణ

రెవిన్యూ శాఖామంత్రి శ్రీ కోడా వెంకటరంగారెడ్డిగారు నేడు అసెంబ్లీలో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, సంస్థానంలో రెవిన్యూ శాఖ 2,20,00,000 రూపాయలు, అబ్కారీ శాఖ 3,40,00,000 రూపాయలు బకాయి వసూలు చేయవలసివున్నదని తెలిపారు.

వరంగల్ ట్రెజరీ పేష్కార్ కొన్ని సంవత్సరాలుగా ట్రెజరీ డబ్బును అపహరిస్తున్నట్లు కలెక్టర్ నివేదికవల్ల తెలుస్తున్నదని, ఒక సంవత్సరం లెక్కలు తనిఖీచేయగా 75 వేల రూపాయలు దుర్వ్యయం చేసినట్లు తెలుస్తున్నదని, పేష్కార్ అరెస్టుచేయబడ్డాడని మంత్రి వ్రాతమూలకమైన సమాధానంలో తెలిపారు.

1952 జులై నుంచి ఇంతవరకు అబికోత్పత్తి నిమిత్తం 34,31,000 రూపాయలు ఖర్చుపెట్టామని ఆయన అన్నారు.

నేడు అసెంబ్లీలో హైదరాబాద్ నల్లమందు సవరణబిల్లు, సివిల్ ప్రొసీజర్‌కోడ్ రెండవ సవరణబిల్లు ఎక్కువ చర్చలు లేకనే ఆమోదించబడ్డాయి.

ఇండియా ప్రభుత్వం ఆహ్వానంపై ఇండియాలోని నౌకాస్థావరాలను దర్శించి వెళ్ళడానికి లార్డ్ అడ్మిరల్ సర్ రోడ్రిక్ నవంబరు 14 నుంచి 25 వరకు ఇండియాలో పర్యటన చేయనున్నాడు.

...భావించడంలేదు. వాటిని జాగ్రత్తగా పరిశీలించి సహాయకరమైన విధానాన్ని అవలంబించాలి. మద్రాసులో కూడా ఇతరరాష్ట్రాలలో కలవిధానమే అమలులో ఉందనుకుంటాను. అందే ఒక జూనియర్ గుమాస్తా ఆయా శాఖాధిపతుల సూచనలపై అభిప్రాయాలు వ్రాస్తాడు. అసలు ఈ పని రెండో చివర నుంచి ప్రారంభమైతే బాగా ఉంటుంది. అంతే ముందుగా సెక్రటరీయో, డిప్యూటీ సెక్రటరీయో దీనిని ముందుగా చూసి, ఒక ప్రత్యేకదృష్టితో వాటిని పరిశీలించమని కోరితే బాగా ఉంటుంది. ఇందువల్ల గుమాస్తా ఏదో వ్రాయడం, దాని సంతా కొట్టివేయడం. కాగితాలు దండగ ఆవడం ఇవంతా ఉండదు. ఈపని గుమాస్తా చేయలేడు. ఇక్కడ కూడా ప్రభుత్వ శాఖల అధినేతలు, సెక్రటరీలు పరస్పరం సంప్రతింపుకోవడం చాలామంచిది.

"ఇప్పుడు మనకొక పంచవర్ష ప్రణాళిక వుంది. కాని మద్రాసు రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఈ ప్రణాళిక వివరాలు ఏమిటో తెలియవు. ఆంధ్ర ప్రభుత్వం రాబోయే ప్రణాళిక పూర్తిగా చూడ లేదు. కాని ఒంపిణీ ప్రణాళికను సవరించబడిన దానిని కాని లేదా రెండు మూడు సంవత్సరాల ప్రణాళికను అమలుపరచవలసి వుంటుందని నా అభిప్రాయం.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 22—"ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,84,004-3-2 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

| | |
|---|---|
| నెల్లూరు స్టోన్‌హౌస్‌పేట వర్తకుల వసూళ్లు, మొదటి దఫా శ్రీ నాతా వెంకటశేషయ్య, నూతం గోపాలకృష్ణయ్యగార్ల ద్వారా | 888-0-0 |
| ఇందులో:—శ్రీ ఆయితా రామయ్యశెట్టి, అండ్ మురారిశెట్టి నరసింహులుశెట్టి 116-0-0, శ్రీ ఎన్. వెంకటరామశెట్టి అండ్ కో 116-0-0, శ్రీ తంకిపాటి నరసింహం సన్స్, అండ్ అయితా సుబ్బారాయుడు అండ్ కో 116-0-0, శ్రీ నూనె శేషాచలంశెట్టి అండ్ కో 116-0-0, శ్రీ గుణపాటి రాధాకృష్ణయ్యశెట్టి, అండ్ మునునూరి శ్రీరాములు శెట్టి 116-0-0, శ్రీ డి. సుబ్బయ్యశెట్టి 58-0-0, శ్రీ ఓలేటి శ్రీ రాములు సన్ అండ్ వెంకటాచలం 58-0-0, శ్రీ పెనల వెంకట సుబ్బయ్య అండ్ బ్రదర్స్ 58-0-0, శ్రీ దోర్నాదుల శేషయ్య అండ్ సన్స్ 58-0-0, శ్రీ పి. చిన శ్రీరాములుశెట్టి అండ్ సన్స్ 58-0-0, శ్రీ జి వెంకటసుబ్బయ్యశెట్టి, పెనుబోలు సుబ్బరామయ్య శెట్టి 58-0-0, శ్రీ నూతలపాటి గురవప్పశెట్టి, తల్లూరు వెంకటరామయ్య అండ్ కో 58-0-0 చేరి వున్నవి. | |
| స్టాన్లీ మెడికల్ కళాశాల విద్యార్థులు, మద్రాసు | 355-8-0 |
| మద్రాసు సెక్రటేరియట్ హోమ్ డిపార్టుమెంటు శ్రీ కె. రామమూర్తిగారి ద్వారా | 272-0-0 |
| శ్రీ కె. సుబ్బారావు, పర్మనెంట్ వేజెస్ సెక్షన్, శ్రీ ఎస్. శ్రీనివాసరావు టైమ్ కీపర్ పొంపేట వసూలు చేసిన విరాళాలు | 275-0-0 |
| ఇందులో:—పర్మనెంట్ స్టాఫ్ పొంపేట సెక్షన్ 250-0-0, ఓవర్ సీయర్ స్టాఫ్ తూర్పు రైల్వే బరంపురం 25-0-0 చేరివున్నవి. | |
| గూడూరు వుమన్స్ కాటేజ్ ఇండస్ట్రీస్ కోపరేటివ్ సొసైటి సిబ్బంది, నాటక ప్రదర్శనం ద్వారాను, ప్రేక్షకుల దగ్గర నుంచి వసూళ్లు | 254-11-3 |
| యంగ్ పీపుల్స్ సొసైటీ క్రిస్టియన్ ఎండెవర్, మదనపల్లె | 200-0-0 |
| సెయింట్ పీటర్స్ హైస్కూలు నెల్లూరు ఉపాధ్యాయులు, విద్యార్థులు | 150-0-0 |
| తాలూకా హైస్కూలు కమిటీ, తెనాలి | 116-0-0 |
| మద్రాసు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్, బెల్స్ రోడ్డు, మద్రాసు | 100-0-0 |
| కృష్ణాజిల్లా పెదమద్దాలి గ్రామస్థుల విరాళం | 101-0-0 |
| ఇందులో:—శ్రీ వలసాని యజ్ఞనారాయణ 10-0-0, శ్రీమతి ఈడుపుగంటి సత్యవతమ్మ 10-0-0, శ్రీ ఈడుపుగంటి రామకృష్ణయ్య 5-0-0, శ్రీ ఈడుపుగంటి లక్ష్మీనరసయ్య 5-0-0, శ్రీ ఈడుపుగంటి వెంకటసుబ్బారావు 5-0-0, శ్రీ ఈడుపుగంటి వెంకటరామయ్య 5-0-0, శ్రీ ఎలమంచిలి వెంకటాద్రి 5-0-0, శ్రీ ఎలమంచిలి వెంకటసుబ్బయ్య 5-0-0, శ్రీ కొల్లి సత్యనారాయణ 5-0-0, శ్రీ మిక్కిలినేని సత్యనారాయణ 5-0-0, శ్రీ మిక్కిలినేని ఆంజయ్య 5-0-0, చిల్లర వసూళ్లు 36-0-0 చేరివున్నవి. | |
| డి. టి. ఎస్. ఆఫీస్ సిబ్బంది గుంతకల్లు శ్రీ సాంబశివరావుగారి ద్వారా రెండవ దఫా | 120-0-0 |
| ఇందులో డి. టి. ఎస్. శ్రీ ఏ. వి. మూర్తి 10-0-0, టి. ఐ. ప్రావిన్స్ 5-0-0 చేరివున్నవి. | |
| తెనాలి నాయీ బ్రాహ్మణ సంఘం, నెలూర్లలో ఒకరోజు వసూళ్లు | 85-0-0 |
| గుంటూరు, అర్. అగ్రహారంలో హిందూ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీ బి. ఆంజనేయులు ద్వారా | 30-0-0 |
| ఇందులో విద్యార్థులు 14-9-0, ఉపాధ్యాయులు 15-7-0 చేరివున్నవి | |
| సేట్ జేఠమల్, ఓటమల్ అండ్ కో హోల్‌సేల్ మర్చెంట్స్ ఏలూరు | 25-0-0 |
| శ్రీ దాసరి వెంకయ్య, ఫుగాకు వర్తకులు, ఏలూరు | 10-0-0 |
| శ్రీ బొబ్బా యశోధర, 6 వ ఫారమ్ సెయింట్ థెరిసా గరల్స్ స్కూలు, ఏలూరు | 6-0-0 |
| డాక్టర్ జె. నాగేశ్వరరావు టి. నగర్ మద్రాసు | 20-0-0 |
| హయ్యర్ ఎలిమెంటరీ స్కూలు వెల్లటూరు | 20-0-0 |
| షెనాయ్‌నగర్, మద్రాసులో శ్రీ కె. ఎమ్. రావు ఎల్. ఎమ్. ఇ. గారి వసూళ్లు | 13-13-3 |
| డిప్యూటీ నాల్ కమీషనరు కార్యాలయం సిబ్బంది, వెస్ట్ పట్, మద్రాసు | 37-0-0 |
| కృష్ణా మెటల్ వర్క్సు విరాళం కాళహస్తి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ కార్యదర్శి ద్వారా చిల్లర వసూళ్లు చేరి | 10-0-0 |
| 14. సింగన్న నాయక్‌వీధి జి. టి. మద్రాసులో శ్రీ ఎస్. వి. కె. చంద్రశేఖరరావుగారి వసూళ్లు | 12-8-0 |
| అయిదు రూపాయలలోపు విరాళాలు | 2-0-0 |
| నిన్నటి మొత్తం | 2,80,788-10-8 |
| నేటి మొత్తం | 2,84,004-3-2 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## స్టాన్లీ మెడికల్ కాలేజీ విద్యార్థుల విరాళం

### గోదావరి వరద బాధితుల నిధికి

మద్రాసు, సెప్టెంబరు 22—స్టాన్లీ మెడికల్ కాలేజి విద్యార్థులు "ఆంధ్రప్రభ" గోదావరి వరదబాధితుల నిధికి గాను నిన్న రు 355-8-0 లు విరాళంగా సమర్పించారు.

ఈ సందర్భంలో నిన్న స్టాన్లీ మెడికల్ కాలేజిలో ఒక సభ ఏర్పాటు చేయబడింది ఆ సభలో కాలేజి, హాస్పిటల్ డీన్ మిస్టర్ కె యన్. పిషరోటీ రు 355-8-0 ల నిధిని వరద బాధితుల సహాయార్థం "ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు గారికి సమర్పించారు.

సభకు అధ్యక్షత వహించిన విద్యార్థి శ్రీ డి. మధుసూదనయాగంగారు ప్రసంగిస్తూ, పూర్వం రాయలసీమ క్షామ పీడితుల క్షేమానికి ఇప్పుడు గోదావరి వరద బాధితుల క్షేమానికి "ఆంధ్రప్రభ" చేసిన సేవా సహాయాలను ప్రశంసించారు.

కాలేజి డీన్ మిస్టర్ పిషరోటీ శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారికి స్వాగతం చెబుతూ, ఆపదలలో అందరు విభేదాలు విస్మరించి పరస్పరం సాయం చేసుకొనడం అవసరమన్నారు. కాలేజికి ప్రస్తుతం సెలవు దైవందున ఇంకా హెచ్చు మొత్తం సేకరించలేకపోయినందుకు విచారం ప్రకటించారు.

శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు ప్రసంగిస్తూ, వరద బాధితుల నిధికి విరాళాలను వసూలు చేయడంలో విద్యార్థుల అద్భుత కృషిని అభినందించారు. వరద బాధితులను విద్యార్థులు చాలా గొప్పగా ఆదుకున్నారనీ, అనేక మందివరద ప్రాంతాలకుస్వయంగావెళ్లి ప్రజలకు అనన్యమైన సహాయం చేశారనీ, ఇంకెందరో బాధితుల సహాయార్థం డబ్బు బట్టలు, వసూలు చేసి పంపారనీ అన్నారు ఇప్పుడు స్టాన్లీ మెడికల్ కాలేజీ విద్యార్థుల విరాళానికి ప్రత్యేక విశిష్టత కలదనీ, అందులో కొందరు ఆంధ్రేతర విద్యార్థులు కూడా దానికి సహాయం చేశారనీ అన్నారు.

తమ "మల్లేశ్వరి" ఫిలిం ప్రదర్శనకు యిచ్చి వరద బాధితుల నిధికి విరాళాలు సేకరించడానికి తోడ్పడిన వాహినీ స్టూడియోస్ వారికి విద్యార్థి సంఘం అసిస్టెంటు సెక్రటరీ కృతజ్ఞత తెలిపారు.

ఇకముందు కూడా విరాళాలు వసూలు చేసి త్వరలో, మరొక మొత్తం పంపగలమని శ్రీ వెంకటేశ్వరరావుగారికి ప్రెసిడెంటు వాగ్దానం చేశారు.

## పెరంబూరు ఆంధ్రుల విరాళం

పెరంబూరు బ్యారక్స్‌లో నివసించే ఆంధ్రులు మొన్న సభ జరిపి గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 257-7-3 ల నిధిని "ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారికి సమర్పించారు.

శ్రీ మంగా గోవిందరాజులుగారి ప్రార్థనానంతరం శ్రీబాలారాములుగారు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారికి స్వాగతమిస్తూ వరద బాధితులకు "ఆంధ్రప్రభ" చేస్తున్న సహాయాన్ని ప్రశంసించారు. సభకు అధ్యక్షత వహించిన శ్రీ రామకృష్ణరావుగారు శ్రీ వెంకటేశ్వరరావుగారికి నిధిని సమర్పించారు.

శ్రీ సి. నరసింహులుగారు మాట్లాడుతూ తామందరం పేదలమైనప్పటికీ వరద బాధితుల దారుణ కష్టాలు తమ హృదయాలను కలచివేసినందున శక్తికొలది విరాళాల సేకరణకు పూనుకున్నామని చెప్పారు.

విరాళాలలో ఎక్కువ భాగం ఒక రూపాయ లోపున యిచ్చిన వారే కలరనీ, తమ శక్తి కొలది అంతకంటె తక్కువగా యిచ్చిన వారు కూడా కొందరు కలరనీ తెలిపారు.

వరద బాధితుల సహాయార్థం దయతో విరాళాలు యిచ్చినవారి ఔదార్యాన్ని శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారు అభినందించారు, ఈ విధంగా అదునులో ఆదుకున్నందుకు దుఃఖపీడితులైన గోదావరి జిల్లా ప్రజలు దాతలకు కృతజ్ఞత తెలుపగల రన్నారు.

## అంగలూరు పంచాయితీ బోర్డు ఎన్నిక

గుడివాడ, సెప్టెంబర్ 15—ఇటీవల జరిగిన అంగలూరు పంచాయితీ బోర్డుకు అధ్యక్షులుగా శ్రీ దుగ్గిరాల వెంకట సుబ్బయ్యగారు, సభ్యులుగా శ్రీయుతులు దుగ్గిరాల ప్రకాశరరావు, దుగ్గిరాల శేషగిరిరావు, పొట్లూరి శేషగిరిరావు, తిపిరినేని రామచంద్రరావు, మేదుగుమాల వెంకటనరసయ్య, జి. ఉమామహేశ్వరరావు, త్రిపురనేని రాధాకృష్ణయ్యగార్లు ఎన్నుకోబడ్డారు.

# విశాఖపట్టణంలో ఆంధ్రా హైకోర్టు

## మద్రాసు గవర్నర్ సూచన

విశాఖపట్టణం, సెప్టెంబర్ 19—సహజ సంపద గల విశాఖపట్టణం ఆంధ్ర రాజధాని కాగలదని నాయకులందరు ఆశించారని, కనీసం హైకోర్టు, అయినా ఇక్కడ పెట్టవచ్చునని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నిన్న యిక్కడ న్యాయవాదులు సమర్పించిన సన్మానపత్రానికి సమాధానం చెబుతూ అన్నారు.

గవర్నర్ శ్రీప్రకాశ 18 వ తేదీ సాయంత్రం కలకత్తా మెయిలులో విశాఖపట్టణం వచ్చారు. విశాఖజిల్లా కలెక్టర్ శ్రీ ఎస్. వెంకటేశన్ స్టేషన్‌లో స్వాగత మిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు శ్రీ వి. యస్. కృష్ణ హిందూస్థాన్ నౌకా నిర్మాణ సంస్థ మేనేజర్, నేవల్ ఆఫీసర్ కెప్టెన్ వి ఎస్ నోమన్ జిల్లాజడ్జి శ్రీ వి టి. రాఘవాచార్యులు, డిప్యూటీ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఎ నారాయణరావు, శ్రీ టి. కృష్ణస్వామి, శ్రీ వాసుదేవ్, శ్రీ ఎ. వి భానోజీరావు, శ్రీ జి వి. అప్పారావు గార్లను కలెక్టర్ గవర్నరుకు పరిచయం చేశారు. తరువాత గవర్నర్ వి. యస్. ఆర్. రెస్టు హౌసుకు వెళ్ళగా ఆయనకు అక్కడ రిజర్వు పోలీసులు సైనిక వందనం చేశారు.

తరువాత గవర్నర్ పురమందిరంలో గిల్డర్ సత్కారసభకు వెళ్ళారు. గిల్డర్ సత్కారసంఘ కార్యదర్శిని కుమారి యమునేను సంపత్సరపు కార్యక్రమం నివేదిక చదివి వినిపించారు.

శ్రీ ప్రకాశ సమాధానంగా పేదల సేవకై చదువుకొన్నవారు, ధనవంతులు పూనుకొనడం ప్రశంసనీయ మన్నారు. అయితే, అనాథలకై ఖరీదైన భవనాలు కట్టించటం అనవసరమన్నారు. ఆయన పేదలకై కట్టే భవనానికి రు 250/-లు విరాళ మిచ్చారు. శ్రీమతి లక్ష్మీ శివరామన్ వందనాలతో సభ ముగిసింది.

తరువాత గవర్నర్ న్యాయవాది సంఘం వారు యిచ్చిన సన్మానపత్రం అందుకున్నారు. సంఘం తరఫున శ్రీ వి. వి. డి. ప్రసాదరావుగారు గవర్నరుకు స్వాగత మిచ్చారు.

జడ్జీలకు, న్యాయవాదులకు నక్శత్ర చాలా వుందని, అయితే ఆంధ్రరాష్ట్రానికి విశాఖపట్టణాన్ని ముఖ్య పట్టణంగా నిర్ణయించకపోవటం చాల విచార కలిగించిందని, అధమం హైకోర్టు ఆయినా విశాఖ పట్టణంలో స్థాపించి తమ కున్న వసతులను వినియోగించవలసిందని కోరారు.

ఇందుకు సమాధానంగా గవర్నర్ దేశంలోని నాయకులందరు ఆంధ్రదేశానికి సహజ సంపద గల విశాఖపట్టణం ముఖ్యపట్టణం అయితీరుతుందని ఆశించారని అయితే దానికి వ్యతిరేకంగా జరిగినదానికి చాలా విచారించారు. అందువల్ల హైకోర్టు విశాఖ పట్టణంలో తప్పక పెట్టవచ్చు నన్నారు. ఈ విషయంలో తా నేమీ చేయలేనని, అయితే విశాఖపట్టణం పౌరులు ఈ విషయమై గట్టి ప్రయత్నం చేయాలని చెప్పారు. లాయర్లు దేశానికి ఎంతో ఉపయోగకరమయినవారని అయితే వారు వారి ప్రతివాదులలో తగాదాలు పెంచరాదని, కొంత వయస్సు వచ్చిన తరువాత వారు రిటైరై ఆయా పీడితప్రజల సౌఖ్యంకోసం పాటుపడాలన్నారు.

శ్రీ తలా శ్రీరామమూర్తి (కార్యదర్శి) గారి వందనములతో సభ ముగిసింది.

తరువాత రోజు ఉదయం గవర్నర్ ఆరకు, మాచ్‌ఖండ్ హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు సందర్శించుటకై బయలుదేరి వెళ్లారు.

# దోపిడీల సందర్భంలో అరెస్టులు

## రాజోలు తాలూకాలో

మోరి, సెప్టెంబర్ 17—గుడిమెళ్ళంకలో కలగర లక్ష్మమ్మ యింట్లో దోపిడీ చేసిన వారిలో వున్న వాళ్ళని, రామేశ్వరం బత్తవర్దయ్యగారి యింటికి దోపిడీకై వెళ్ళిన బట్టలో వున్న వాళ్ళని చెప్పబడే నలుగురిని మల్కిపురం పోలీసు సబిన్‌స్పెక్టర్ శ్రీ సి. హెచ్. వీరాస్వామిగారు అరెస్టు చేశారు.

రెండు దోపిడీలకు ప్రధాన పాత్ర వహించి సబిన్‌స్పెక్టర్ వేషంతో పని చేయబడిన పెత్తనం చేశారంటున్న గుడిమూల కాపు రత్నుడు నల్లి కృపానందం అరెస్టు చేయబడిన వారిలో వున్నారు. అతనిని అనుసరించి దోపిడీలలో పాల్గొన్నారనే నేరంతోనే గంటా శ్రీరాములు, గాదీ నారాయణమూర్తి కాదీ వెంకటస్వామి, అను ముగ్గురూ కూడ నిర్బంధించబడ్డారు. ముగ్గురిదీ అంతర్వేదిపాలెం. (మ. వి.)

# ఆచార్య వినోబాపై దౌర్జన్యం

## గవర్నర్ పట్టాభి ఖండన

నాగపూర్, సెప్టెంబర్ 21—ఆచార్య వినోబా పరివారంపై దేవఘర్ మందిరం జరిపిన దౌర్జన్యాన్ని మధ్యప్రదేశ్ గవర్నరు డాక్టరు పట్టాభి సీతారామయ్యగారు ఖండించారు.

"ఈ సంఘటన గర్హించదగింది. ఇలాటింది జరుగనివ్వరాదు. మున్ముందు ఇలాటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.

అక్కరలోనున్న వారికి ఒక ప్రసాదము
మీ సంతకము ఆధారముగా తీసుకొని రు. 1,000/- వరకు అప్పులు ఇవ్వబడును.
వివరములకు నేడే వ్రాయుడు:
Asian Trading Corporation Behranji Mansion, 5th Floor, Sir Pherozeshah Mehta Road, P.O. Box No. 1759 Fort, BOMBAY-1

## సంగ్రహ ప్రకటనలు

### ఆర్థిక సమస్యలు

మీ ఆర్థిక సమస్యలు పరిష్కరించుకొండి. రు. 200/- ల వరకు ఋణము పొందండి. చందా రు. 10/- లు నేడే పంపి, చందాదార్లుగా చేరండి.

కృష్ణా చిట్ ఫండు, 208/209, మింటు వీధి, మద్రాసు-1.

### కావలెను

మా చిట్ ఫండులో సభ్యులను చేర్చుటకు సమర్థత, అనుభవము గల ప్రతినిధులు కావలెను.

కృష్ణా చిట్ ఫండు, 208/209, మింటు వీధి, మద్రాసు-1.

### ప్రకటన

జెడ్ బాలికోన్నత పాఠశాల, రాజమండ్రి

"ది 29-9-53 తేది మంగళవారము ఉదయం 9 గంటలనుండి తిరిగి ప్రారంభించబడును. మొదటి తరగతి నుండి 5 వ ఫారం వరకు నున్న బాలికలందరు తప్పక హాజరు కావలెను. హాస్టలు బాలికలు ది 28-9-53 తారీఖు సోమవారము సాయంకాలం 4 గంటల లోపున హాస్టలుకు చేరవలెను. ఆలస్యముగా వచ్చువారు ఆలస్యపు రుసుము చెల్లించవలెను. హాస్టలు బాలికలు చెల్లించవలసిన జీతము పూర్తిగా తీసుకొని రావలెను. వివరా లెంపబడును.

ప్రిన్సిపాల్.

### అమ్మకము

క్రాస్లీ హెచ్. హెచ్. 8 లైన్ కూర్ స్టార్టింగ్ ఆయిల్ ఇంజన్ 310 ఆర్ పి ఎం 31 బి హెచ్ పి-ఎక్విప్‌మెంట్లు, నీళ్ల టాంకు, ఆయిల్ టాంకు, అన్నిటితోను, బాగా పని చేయుచున్నది. అమ్మకమునకు సిద్ధంగా వున్నది. వివరములకు :– ప్రొప్రయిటరు, అశోకా రైస్ మిల్లు, హొసనగర్, షిమోగ (జిల్లా), మైసూరు స్టేటు.

### టెండరు నోటీసు

నర్సాపురం తాలూకా, దిగమర్రు గ్రామములో వేంచేసియున్న శ్రీ ఉమా సోమేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాలస్వామి వార్ల దేవస్థానముల తాలూకు యీ దిగువ పనులు చేయుటకు 30-9-53 తేది సాయంకాలము 3 గం. ల వరకు సీల్డు టెండర్లు అంగీకరించబడును. వివరములు దేవస్థానం ఆఫీసులో తెలుసుకొనవలెను.

1. రెండు ఆలయములకు ఎదురుగా ఉన్న పెంకుటింటికి మరమ్మతు.
2. వరద దేవాలయమునకు, తోటకు కాంపౌండు గోడను కట్టుట.
3. శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారి ఆలయమునకు మరమ్మతులు.

ఆర్. వి. రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, తిమ్మిడిపూడి రామకేశవరావు, మేనేజింగు ట్రస్టీ, దిగమర్రు, 14-9-53.

### బహిరంగ వేలం నోటీసు

మద్రాసు హైకోర్టు సి. ఎ. 201/51 అప్లికేషను నెం. 1011/53 పిలో, హైకోర్టువారి ఉత్తర్వుల ప్రకారం శ్రీ గోపాలకృష్ణ మోటారు ట్రాన్సుపోర్టు కంపెనీ లిమిటెడ్ వారికి యీ దిగువ సూచింపబడిన రూట్లలోని బస్సులు విజయవాడలోని 22/317 నుండి బుట్టాల, మీరాషాహ్ స్ట్రీట్ సందిలోని కంపెనీ ఆవరణలో 27-9-53 తేదీ ఉదయం 10-0 గం. ల నుండి వేలం వేయబడును. వేలం బస్సులకు యున్న అన్ని హక్కులు, హైరు పర్చేజర్ పార్టీల హక్కులకు నిమిత్తం లేకుండా వేలం జరుగును.

విజయవాడ-ఉయ్యూరు రూటు
MDK 1005, MDK 1049, MDK 1380

విజయవాడ-మాచవరం రూటు
MDK 1368

విజయవాడ సిటీ రూటు
MDK 920

జగ్గయ్యపేట-విజయవాడ రూటు
MDK 727

బందరు-గుడివాడ రూటు
MDK 921

వివరములు పైన తెలిపిన కంపెనీ ఆఫీసులో తెలుసుకొనవచ్చును.

విజయవాడ, 19-9-53 (సం.) కె వి నరసింహారావు, అడ్మినిస్ట్రేటరు.
శ్రీ గోపాలకృష్ణ మోటారు ట్రాన్సుపోర్టు కంపెనీ లిమిటెడ్.

చక్కరాత్రిలో మలబద్ధకాన్ని మాయంచేస్తుంది
బ్రూక్‌లాక్స్

### కాకినాడ గోనె సంచుల అమ్మకము

నల్లజర్ల పి. సి. సి. సొసైటీ లిమిటెడ్, చెరవన్నూర్.

## పరోక్

మా చేతవున్నారు గోడౌనులోను మారు 30,000 కాకీ గోనెలు అమ్మకమునకున్నవి. కావలసినవారు సీలువేసిన టెండర్లు పంపవచ్చును. డిపాజిట్ క్రింద రు 500/-లు చెల్లించి వరదు రశీదును జతపరిచి టెండర్లను అందు నిమిత్తమై సొసైటీ ఆఫీసులోవుంచిన ప్రత్యేక పెట్టెలో 3-10-53 తేదీ సా. 4 గం. లోగా వేయవలెను. 4-10-53 తేదీ జరుగు డైరెక్టర్ల బోర్డు మీటింగులో టెండర్లు పరిశీలింపబడి నిర్ణయింపబడును తరువాత 3 రోజులలో గెలుపొందిన టెండరుదారులకు తెలియజేయబడును. గోనె సంచులు ఏ. బి. సి. డి. తరగతులుగా విభజింపబడినవి. వాటిని ఆఫీసు వేళలలో తనిఖీ చూచుకోవచ్చును. విడివిడిగా మార్కు చేసిన లాట్లు మార్పులకు అనుమతింపబడదు టెండర్లు మొత్తం 4 లాట్లకుగాని, ఒక్కొక్కదానికి విడివిడిగాని తీసుకొనబడును. ఏ టెండరునైనను అంగీకరించుటకు, నిరాకరించుటకు డైరెక్టర్లకు హక్కు కలదు. మిగిలిన వివరములు ఆఫీసు నోటీసు బోర్డుమీద తెలుసుకొనవచ్చును.

హాజీ ఇంటిర్య అహ్మద్, ప్రెసిడెంటు
చెరవన్నూరు, 18-9-53.

## ట్యునిస్‌లో ప్రశాంతి

ట్యునిస్, సెప్టెంబరు 21 — కాప్ బాన్ మానార్ ప్రాంతంలో నేటి ఉదయానికి పూర్తిగా ప్రశాంతి నెలకొన్నది. నిన్నరాత్రి ఇక్కడ జరిగిన కల్లోలాలలో ఆరు వందలమంది ఆఫ్రికనులు గాయపడినారు. ఇళ్ళను తగులబెట్టి కోయకున్న సంగతి పాఠకులకు విదితమే.

నేను వీధులలో నిర్బంధం ఆజ్ఞాపత్రికలను ఏర్పాటుచేసి, ఒక్కొక్క దుకాణము తనిఖీకోసం సోదాచేయ్యడం ప్రారంభించారు.

అందులో దగ్గర మూటలు పట్టుకుపోతున్న ఆయుధాలను ఆఫ్రికనులను పోలీసులు తీసుకుపోయారు.

నేను కాప్ మానార్‌లోని ఆఫ్రికన్‌లలో అనేక సంఘాలు కల్లోలాల జోలికి పోకుండా విరామంగా ఉండిపోయారు. ఎలాగైనా పనివాళ్ళు సంపాదించుకోవడంకోసం వారు ఉంటారు ఎదురుచూస్తున్నారు.

నిన్న ఒక ఆఫ్రికన్ యువకుడు ఖాన్ అనే బస్సుక్రింద పడి మరణించడంతో ఈ కల్లోలాలు చెలరేగిన సంగతి పాఠకులకు విదితమే.

ఈ కల్లోల ప్రాంతానికి అదనపు పోలీసు బలాలు హుటాహుటిగా పంపబడ్డాయి.

నిప్పంటించబడిన ఒక దుకాణాన్ని ఆర్పివేయుచుండగా అగ్ని మాపకదళం పంపు చెడిపోయింది దానితో ఆ దుకాణం పూర్తిగా దగ్ధమైపోయింది. ఇళ్లు, దుకాణాలు దోచుకుంటున్న వారిని, తగులబెడుతున్నవారిని వెంటనే కాల్చి పారవేయడానికి 80 మంది పోలీసులు హుటాహుటిగా ఈ ప్రాంతాలకు పంపించబడ్డారు మరొక 80 మంది పరిసర ప్రాంతాలలో ఉన్న కొండగుట్టలను గాలించారు.

స్టెన్ తుపాకులు ధరించిన పోలీసులు కార్లలో ఏమిలస్సింటిలో గస్తీ తిరిగారు ఇళ్ళను దోచుకుంటున్న పదిమంది ఆఫ్రికనులను అరెస్టుచేశారు. 40 మందిని డిటెయిన్ చేశారు. అర్ధరాత్రి అయ్యేసరికి పూర్తి ప్రశాంతి నెలకొంది.

దోపిడీలు చేస్తున్న ఆఫ్రికనులు చిన్న చిన్న జట్లుగా వ్యవహరిస్తున్నారని, అక్కడొక దుకాణానికి, ఇక్కడొక దుకాణానికి నిప్పంటిస్తున్నారని పోలీసులకు సమాచారం చేరింది.

ఐస్టు కెర్మినస్‌లో, పెక్కుమందికి పోలీసులు ఆరుగురు దోపిడీదారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతట పోలీసులు తుపాకులు కాల్చగా వారు పారిపోయారు.

1949 లో జరిగిన కల్లోలాల తరువాత ఈ మధ్య ఎప్పుడూ ఇంత తీవ్రంగా కల్లోలాలు జరుగలేదని కర్నల్ ముల్లర్ అన్నారు.

భారతీయుల దుకాణాలకు నిప్పంటించబడినప్పుడల్లా హర్షధ్వానాలు చేసినప్పటికీ కాప్ మానార్ ప్రజలెవ్వరూ వీటిలో పాల్గొనలేదని ప్రకటించబడింది.

## ఆండోరా ప్రభుత్వంతో తెగతెంపులకు ఫ్రాన్సు నిర్ణయం

పారిస్, సెప్టెంబరు 20–క్రీస్తుకు వెనుక 780 వ సంవత్సరంలో స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన ఆండోరాన్, ఫ్రాన్సుల మధ్య వివాదాలు విషమ స్వరూపం పొందడంతో ఫ్రెంచి విదేశాంగ మంత్రివర్గ కార్యాలయం నిన్న ఒక ప్రకటన చేస్తూ ఆండోరాకు ప్రభుత్వమనేదే యిక లేదు అన్నది.

ఉభయ దేశాల మధ్య పెక్కు రోజులుగా ప్రబలిన యుద్ధం కొనసాగిన పిదప ఫ్రెంచి విదేశాంగ మంత్రివర్గం ఈ ప్రకటన చేస్తూ ఆండోరాన్ రిపబ్లిక్‌తో సంబంధాలను త్రెంచివేసుకొనడానికే ప్రెసిడెంట్ ఆరియోల్ నిర్ణయించుకొన్నారన్నది.

ఆండోరాలో ఫ్యూడల్‌యుగ విశేషం ఇంకా వున్నదనీ, ఇప్పుడు అక్కడ ప్రభుత్వం యేదీ లేనందున అధ్యక్షుడుగాని, ఉపాధ్యక్షుడుగాని లేరని కూడా ఈ ప్రకటన సూచిస్తున్నది

ఫ్రాన్సు సూచించిన ఒక ఒడంబడికపై చర్య తీసుకొనే నిమిత్తం పార్లమెంటును సమావేశపరచడానికి ఆండోరాన్ నాయకులు నిరాకరించడమే ఉభయ దేశాల మధ్య వివాదానికి కారణమని తెలుస్తున్నది. ఫ్రాన్సులోని ఆండోరాన్ పౌరుల కున్నట్టి హక్కులు ఆండోరాన్‌లోని ఫ్రెంచి పౌరుల కుండాలని ఈ ఒడంబడిక సూచిస్తుంది.'

ఆండోరాకు ఒక రేడియో కేంద్రం వుండగా మరొక రేడియో కేంద్రాన్ని స్థాపించడంకోసం ఫ్రాన్సు చేసిన యత్నాన్ని ఆండోరన్ ప్రభుత్వాధికారులు వ్యతిరేకించడంతో ఆండోరాన్ అక్రమ చర్యలకు ప్రతీకారం జరుపుతామని ఫ్రెంచి అధికారులు బెదిరించారు రెండుదేశాల మధ్య లేని ప్రయాణానుమతి పత్రాలను పునరుద్ధరించారు. దీనితో 1952 లో 2,00,000 వున్న యాత్రికుల సంఖ్య యీ సంవత్సరం 15,000 కు దిగిపోయింది

ప్రజా ప్రతినిధులతో ఏర్పడ్డ పార్లమెంటుతో పరిపాలన సాగిస్తున్నప్పటికీ ఫ్రాన్సు అధ్యక్షునికి, స్పెయిన్ మతాధికారికి కానుకలను చెల్లించడంలో 1278 వ సంవత్సరంనుంచీ కూడా ఒక్కసారి అయినా క్రమం తప్పలేదు.

## డాక్టర్ డి. వి. రామమూర్తి కెనడా పయనం

మద్రాస్, సెప్టెంబరు 21—మద్రాసు జనరల్ ఆస్పత్రిలోని బాక్టీరియాలజీ శాఖలో అసిస్టెంటు ప్రొఫెసర్ డాక్టరు డి. వి. రామమూర్తిగారు ఉన్నత విద్యాభ్యాసంకోసం ఢిల్లీ మీదుగా కెనడా వెళ్ళేనిమిత్తం సెప్టెంబరు 19 వ తేదీ రాత్రి మద్రాసునుంచి విమానంలో బయలుదేరి వెళ్ళారు. వీరు మద్రాస్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ డి. వెంకయ్యగారి కుమారుడు, గిండీలోని కింగ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ఆయన తండ్రి సహోపాధ్యాయులు, మిత్రబృందం మీనంబాకమ్ విమానాశ్రయంలో ఆయనకు వీడ్కోలిచ్చారు.

# హైడ్రోజన్, యాటం బాంబుల నిషేధం

## వేసరతుగా జరగాలని విషిన్‌స్కీ సూచన

### కొరియా సభపై చైనా వైఖరికి రష్యా సమర్థన

మిత్రరాజ్యసమితి కార్యాలయం, సెప్టెంబర్ 21 — హైడ్రోజన్ బాంబు, యాటంబాంబు మున్నగు సామూహిక మారణాయుధాలను మిత్రరాజ్యసమితి నిర్నిబంధంగా నిషేధించవలెనని సోవియట్ ప్రతినిధివర్గ నాయకుడు మిస్టర్ ఆంద్రే విషిన్‌స్కీ నేడు సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఉపన్యసిస్తూ స్పష్టం చేశాడు

కొరియా రాజకీయ సమావేశంలో ఏయే రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలనే విషయమై జనరల్ అసెంబ్లీ చేసిన సిఫారసులను చైనీస్ రిపబ్లిక్ ఆమోదించజాలదని ఆయన పునరుద్ఘాటించాడు కూడా.

గంట నిమిషాలసేపు ఉపన్యసించిన పిమ్మట మిస్టర్ విషిన్‌స్కీ ఈ క్రిందివిధంగా ప్రతిపాదించారు:

(1) హైడ్రోజన్ బాంబులు, యాటం బాంబులు మున్నగు సామూహిక మారణాయుధాలు నిర్నిబంధంగా నిషేధించబడినట్లు జనరల్ అసెంబ్లీ ప్రకటించాలి ఈ విషయమై అంతర్జాతీయ ఒడంబడిక నొకదానిని సాధించి ఈ ఆయుధాలపై అంతర్జాతీయంగా కంట్రోలును విధించడానికి ఇంక ఎటువంటి విలంబన జరగకుండా భద్రతాసంఘం వెంటనే తగు చర్యలను తీసుకోవాలి.

(2) అగ్రరాజ్యాలు అయిదూ తమ సాయుధ బలాలను మూడింట రెండువంతులకు తగ్గించుకోవాలి. ఏడాది లోపుగా ప్రపంచరాజ్యాలన్నీ తమ ఆయుధాలను తగ్గించుకొనేటట్లు చేయుటకు భద్రతా సంఘం సత్వరంగా ఒక అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని అసెంబ్లీ సిఫారసు చేయాలి

(3) విదేశాలలో సైనిక స్థావరాల నిర్మాణం మరొక మహాయుద్ధప్రమాదాన్ని ఇనుమడింపచేస్తున్నదనే విషయాన్ని జనరల్ అసెంబ్లీ గుర్తించి, విదేశాలలోని స్థావరాలను తీసివేయించడానికి వెంటనే తగు చర్యలను తీసుకోవలసిందిగా భద్రతాసంఘానికి సిఫారసు చేయాలి.

(4) వివిధ రాజ్యాల ప్రజలమధ్య శత్రుత్వాన్ని, విద్వేషాన్ని రగుల్కొల్పడానికి ఉద్దేశించబడిన ప్రచారాన్ని విసర్జించి, అట్టి విషప్రచారానికి స్వస్తి చెప్పవలసిందిగా జనరల్ అసెంబ్లీ కోరాలి.

ఈ నాలుగు అంశాల ప్రతిపాదనను చేసిన పిమ్మట మిస్టర్ విషిన్‌స్కీ ఇలా అన్నారు:

"ప్రస్తుతం ప్రపంచంలో నెలకొనివున్న ఉద్రిక్త పరిస్థితిని తొలగించడానికే కాకుండా ప్రపంచంలో శాంతిభద్రతలను సుస్థిరంగావించి ప్రజలు నిర్భీకంగా తమ జీవితాలను యథేచ్ఛగా గడుపగలిగేటట్లు చేయడానికి ఇది ఒక్కటే సరియైన మార్గమని సోవియట్ యూనియన్ గాఢంగా విశ్వసిస్తున్నది.

"అంతర్జాతీయ శాంతి భద్రతల రక్షణ దృష్ట్యా మేము చేస్తున్న ఈ ప్రతిపాదనలను బలపరచవలసిందిగా అసెంబ్లీలోని ప్రతినిధులందరకు విజ్ఞప్తిచేస్తున్నాను"

### కొరియా సభపై పెకింగ్ వైఖరి

కొరియా శాంతి సమావేశం రౌండ్ టేబుల్ సభగా కాక రెండు ప్రత్యర్థి పక్షాల మధ్య దేశాల కౌన్సిల్‌లో జరగాలని ఇటీవల జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయం కొరియా యుద్ధ విరమణ ఒడంబడికకు విరుద్ధంగా వున్నదని పేర్కొంటూ మిస్టర్ విషిన్‌స్కీ ఇలా అన్నారు:

"కొరియా సభ, అమెరికా, దానిని బలపరుస్తున్న రాజ్యాలు వాదిస్తున్నట్టు కేవలం రెండు పక్షాల మధ్య జరగాలని యుద్ధ విరమణ ఒడంబడికలో ఎక్కడా పేర్కొనబడలేదు.

"కాగా, కొరియా సమావేశంలో ఏయే రాజ్యాలకు సభ్యత్వం వుండాలనే విషయమై ఇటీవల జనరల్ అసెంబ్లీ చేసిన సిఫారసును చైనీస్ రిపబ్లిక్ ఆమోదించజాలదు.

"కొరియా యుద్ధంలో పాల్గొన్న రాజ్యాలకు, ప్రతిపక్షంవారు కోరితే రష్యాకు మాత్రమే కొరియా రాజకీయ సమావేశంలో ప్రాతినిధ్యం వుండాలని జనరల్ అసెంబ్లీ సిఫారసు చేసింది. కాగా, ఆ సమావేశంలో ఇండియా మున్నగు కొన్ని ఆసియన్ తటస్థ రాజ్యాలకుకూడా సభ్యత్వం వుండాలని చైనా సూచించింది.

"ఈ విషయంలో అసెంబ్లీ వైఖరి ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదు.

### మిత్రరాజ్యసమితి ప్రాముఖ్యం

"మిత్రరాజ్య సమితి కార్యకలాపాలకు, ప్రపంచ సమస్యల పరిష్కార కృషిలో అది నిర్వహిస్తున్న పాత్రకు రష్యా అమిత ప్రాముఖ్యమిస్తున్నది.

"సమితి ప్రస్తుతం ఒక విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అది దురాక్రమణోద్దేశపూరితమైన ఉత్తర అట్లాంటిక్ రాజ్యకూటం చేతులలో కీలుబొమ్మవలె వ్యవహరించే హీనస్థితికి దిగజారింది. కడచిన కొద్ది సంవత్సరాలుగా కొరియాలో అనవసరంగా రక్తం కలిగించుకొని, ఉత్తర కొరియన్‌లపై అక్రమంగా ప్రారంభించబడిన యుద్ధం న్యాయ సమ్మతమైనదని నిరూపించడానికి సమితి పేరు దుర్వినియోగపరచబడుతున్నది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అనేక విధములైన కుట్రలు పన్నబడుతున్నవి. అయితే, వీటిని రష్యా సమర్థంగా ప్రతిఘటించి తగిన పాఠం చెబుతూనే వున్నది.

"ఇంపీరియలిస్టు కలోనియల్ విధానాలకు స్వస్తి చెప్పేవరకు ప్రపంచంలో శాంతి భద్రతలు నెలకొనజాలవు"

కొరియా రాజకీయ సమావేశానికి సంబంధించి సమితి చేసిన సిఫారసులను చైనా, ఉత్తర కొరియాలు పంపిన సమాధానాలపై సెక్రటరీ-జనరల్ సమర్పించిన నివేదిక జనరల్ అసెంబ్లీ ఎజెండాలో చేర్చబడాలని రష్యా ప్రతిపాదించినట్లు మిస్టర్ విషిన్‌స్కీ వివరించారు కూడా.

అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ చేసిన ఉపన్యాసం ప్రసక్తి తెచ్చి, సమితి ప్రణాళికను నిర్వీర్యం చేయడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను బట్టి అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితిని తొలగించడం దాని అభిమతం కాదని స్పష్టమౌతున్నదనీ. మిత్రరాజ్య సమితిని శాంతి సాధనకు కాక తన దురాక్రమణోద్దేశాలను కార్యరూపం పొందించి శాంతికి ముప్పు తెచ్చిపెట్టడానికి ఒక ఉపకరణంగా అమెరికా వినియోగించుకొనదలచిందని మిస్టర్ విషిన్‌స్కీ విమర్శించారు

రష్యా ఆదినుంచి కూడా సుస్థిర శాంతి సాధనకు అనుగుణమైన విధానాలనే అనుసరిస్తున్నదనీ, ఉత్తర అట్లాంటిక్ సంధి రాజ్యాలు ఇందుకు పూర్తిగా భిన్నమైన విధానాలను అనుసరిస్తూ మరొక మహా యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నవని ఆయన ఆరోపించారు.

## సింహళ ప్రభుత్వంలో విషమస్థితి

### అధికారానికి తీవ్రమైన పోటీ

కొలంబో, సెప్టెంబర్ 21—ప్రధాని డడ్లీ సేనానాయకే త్వరలో రాజీనామా చేస్తాడని నెలరోజులుగా వ్యాపించి వున్న వదంతులను తుదముట్టించడానికి వెంటనే తగు చర్యను తీసుకోవలసినదని "టైమ్స్ ఆఫ్ సిలోన్" స్వతంత్ర పత్రిక నేడు వ్రాసింది.

"ఈ వదంతులు కేవలం పార్లమెంటరీ వర్గాలకు మాత్రమే పరిమితమై వుంటలేదు దేశం అంతట ఆదుర్దాగా చర్చించబడుతున్నాయి మంత్రివర్గంలో విషమస్థితి ఏర్పడ్డదనీ, దేశం ఎదుర్కొంటున్న విషమస్థితులను గడిచి గట్టెక్కడం, ప్రభుత్వాన్ని కూడగట్టుకొనడం తన శక్తికి అసంభవమైన చర్యగా మిస్టర్ సేనానాయకే భావించాడని అనుకొంటున్నారు ప్రధాని పదవికోసం మంత్రివర్గంలోని ఇద్దరు తీవ్రమైన పోటీ పడుతున్నారని, పార్లమెంటు సభ్యులలో తీవ్రప్రచారం కొనసాగుతున్నదనీ కూడా చెప్పుకొంటున్నారు" అని ఈ పత్రిక వ్రాసింది.

పార్లమెంటులో మెజారిటీ కల పార్టీ ప్రతినిధికే నూతన ప్రభుత్వ నిర్మాణాధికారాన్ని యివ్వాలనికూడా ఈ పత్రిక అన్నది.

గత 18 గంటలలోను గవర్నర్-జనరల్ లార్డ్ సోల్‌బరీని రెండుసార్లు కలుసుకొన్న మిస్టర్ డడ్లీ సేనానాయకే భావిని గురించి యిక్కడి రాజకీయవర్గాలవారు ఊహాగానం చేస్తున్నారు.

మిస్టర్ సేనానాయకే లార్డ్ సోల్బరీతో నిన్న రాత్రి మూడు గంటలసేపు. నేటి ఉదయం ఒక గంటసేపు సంభాషించారు అయితే, ప్రధానికి సన్నిహితులైన వర్గాలవారు మాత్రం "ఏమైనా జరగవచ్చు"నని మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారు.

### కొలంబో కొత్త మేయర్

వామపక్ష వర్గం అభ్యర్థి మిస్టర్ టి దురా నేడు కొలంబో మేయరుగా ఎన్నుకోబడ్డారు ఆయనకు 18 వోట్లు, ఆయన ప్రత్యర్థికి 14 వోట్లు వచ్చాయి ఆయేషా రావుఫ్ సతి తిరిగి డిప్యూటీ మేయరుగా ఎన్నుకోబడింది.

### లంకకు అక్రమవలస నిరోధం

మద్రాసు, సెప్టెంబర్ 21—నావలలోను, పడవలలోను లంకకు అక్రమంగా వలస వెళ్ళడాన్ని నిరోధించడానికి నియమించబడిన ప్రత్యేకోద్యోగి, పోలీసుల సహాయంతో తిరునల్వేలినుంచి ట్యుటికోరిన్ వరకు సెప్టెంబర్ 17 నుంచి 19 వ తేదీలోగా పెక్కు దాడులు జరిపి, రెండు జట్లులను జీప్, లారీ కార్లతో పట్టుకొన్నారు. వీరపాండియ పట్నం దగ్గర మరి 20 మందిజట్టును ట్యుటికోరిన్ దగ్గర 11 మంది అరెస్టుచేసి కేసులు పెట్టారు.

### భారతీయ కార్మికులపై పార్లమెంటు సభ్యుని విమర్శ

కొలంబో, సెప్టెంబర్ 20—సింహళ పార్లమెంటులోని కమ్యూనిస్టు సభ్యుడు పీటర్ క్యునిమన్ నేటి సాయంకాలం యిక్కడ ఒక సమావేశంలో ప్రసంగిస్తూ లంక కార్మికుల కాంగ్రెస్ (భారతీయ రబ్బరు తోట కార్మికుల ట్రేడ్ యూనియన్) ఆగస్టు 12 వ తేదీనాటి హర్తాళ్‌లో పాల్గొనక నిర్ణయించుకొన్నది. రద్దుపట్ల ఆక్షేపణ సమావేశాలు జరపడంతో మాత్రమే తన చర్యను పరిమితంచేసి లంక ప్రజలు, రాజకీయ కార్మికుల ప్రశంసను కోల్పోయిందని అన్నాడు.

నాయకులన్ని ఏకైక ఒక సుస్థిర కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలనికూడా ఆయన అన్నాడు

## క్రీడాలోకం

### మద్రాసు టెన్నిస్ ఆటగాండ్రు

#### ర్యాంకుల నిర్ణయం

మద్రాసు, సెప్టెంబర్ 21 — దక్షిణ భారత టెన్నిస్ సంఘ కార్యవర్గంవారు ఆటగాండ్రకు వారి వారి ప్రజ్ఞనుబట్టి క్రింది స్థానాలను నిర్ణయించారు.

(1) ఆర్. కృష్ణన్. (2) ఎస్ విశ్వనాథన్. (3) సి. ఎన్. శేషాద్రి (4) ఉదయకుమార్.

తగిన పోటీలు లేనందువల్ల స్త్రీలకు, జూనియర్ ఆటగాండ్రకు ర్యాంకులు నిర్ణయింపబడలేదు

### అఖిల భారత రగ్బీ పోటీలు

#### క్వార్టరు ఫైనలుకు మద్రాసు జట్టు రాక

కలకత్తా, సెప్టెంబర్ 21 — నిన్న ఇక్కడ కలకత్తా ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగిన అఖిల భారత రగ్బీ పోటీల మొదటి మ్యాచ్‌లో బెంగాల్ టైగర్స్, డోవర్స్ ఆర్. ఎఫ్. సి జట్టును 12-0 పాయింట్లతో ఓడించింది.

నేడు రెండవ మ్యాచ్‌లో మద్రాసు (జెమినీ) జట్టు కలకత్తా ఆర్మీవిజయులను 8-5 పాయింట్లతో ఓడించి క్వార్టరు ఫైనలులో లంక జట్టుతో పోటీచేసే అర్హత సంపాదించుకొన్నారు.

మద్రాసు-కలకత్తా జట్టుల పోటీ కలకత్తా రేస్ గ్రౌండ్‌లో జరిగింది. మద్రాసు జట్టులో క్రింది ఆటగాండ్రు కలరు:

డి. క్లైన్, ఎల్. ఆర్. కావెండర్, డి. టెనర్, ఆర్ రిల్, కన్నయరామ్, ఎమ్ హైన్స్, జె బాయిల్, పి. కెర్, డి. కెల్లీ, ఏ గ్రీన్‌షీల్డ్సు, ఐ. మర్ జెగ్రిన్, ఇ మెక్లీన్, ఇ. విల్స్ నిమన్స్, ఇ. కెయిలర్.

నేడు జరిగిన ఇంకొక పోటీలో 1949, 50, 51 సంవత్సరాలలో ఛాంపియన్‌షిప్ గెలుపుకొన్న లంకల రగ్బీ ఫుట్‌బాల్ యూనియన్ కలకత్తాజట్టు టిటర్స్‌ను 16-0 పాయింట్లతో ఓడించి క్వార్టరు ఫైనలుకు వచ్చింది

### ఎమ్. యు. సి. హాకీ పోటీలు

#### సెమీఫైనలుకు సిటీ పోలీసు రాక

మద్రాసు, సెప్టెంబర్ 22—లీగ్ ఛాంపియనులైన సిటీపోలీసు రిక్రియేషన్ క్లబ్బు మద్రాసు యునైటెడ్ క్లబ్బును 4-0 గోలులతో నేడు ఇక్కడ ఓడించింది.

ఎమ్. యు. సి. బంగారుకప్పు హాకీపోటీల క్వార్టరుఫైనల్‌లో ఆ రెండు జట్లు పోటీ చేసినవి.

1916 లో బ్రిటిషువారి దేశద్రోహిగా నిర్ణయించిన ఒకప్పటి బ్రిటిష్ కౌన్సిల్, ఐరిష్ జాతీయవాది అయిన సర్ రోజర్ కేస్‌మెంట్ శరీరావశేషాలను ఇంగ్లండువద్ద నుంచి అడిగి తీసికొనడానికి ఐరిష్ ప్రభుత్వం తిరిగి యత్నించగలదని డబ్లిన్ వార్త.

## విపణివీథి

### సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 22—

| అమ్మకం ఎన్ను | రు. | అ. | పై |
|---|---|---|---|
| సవరంచిల్లరధర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 87 | 12 | 0 |
| మూసా బంగారం | 85 | 12 | 0 |
| వెండి వందతులాలు | 155 | 8 | 0 |
| వెండి తులం 1-8 | 1 | 9 | 6 |

### వేరుసెనగ గింజలు

| | |
|---|---|
| (531 పౌనులు) మిషన్ వరకు | 200-0-0 |
| వేరుసెనగ నూనె జతాధర:— | |
| కోట్ల ఎన్.ఎస్.ఏ. రేటి | 415-0-0 |
| కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్) | |
| రాజా బ్రేండ్ | 81-12-9 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-9 |
| తముదం 500"తిరువత్తూరు" | 310-0-0 |
| సేలమ్ లోటస్, స్వాన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాలో సహా | 28-8-9 |
| పంచదార (2 అంతర్) | |
| (ఫ్రీ మార్కెట్ ధరలు:— | |
| ప్యాకీస్ జావా సామర్లకోట | 89-0-9 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 21—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.07 |
| నేటి క్లోజింగ్ | — | 33.06 |

1953 సెప్టెంబర్ 23, బుధవారం
విజయనామ సంవత్సర
భాద్రపద శుద్ధ పూర్ణిమ
పూర్ణిమ ఉ॥ 8-31 గంటలవరకు
ఉత్తరాభాద్ర రా॥ 2-57 గంటలవరకు
వర్జ్యం: పగ 1.35 మొదలు 3-4 గంటలవరకు

నేడుమీరు ప్రోటెక్స్ ఉపయోగించారా?

క్రొత్త ప్రోటెక్స్ ఆల్ పర్పస్ టాయిలెట్ పౌడర్ మేలైనకం పదార్థాలతో తయారు చేయబడింది. రోజంతా ఉత్సాహంగా, పరిశుభ్రంగా, తాజా పరిమళంతో, సువాసనలు వెదజల్లుతూ వుండడానికి మీకు తగినది–మేలైనది. మంచి సువాసన గల ప్రోటెక్స్ వేసంగిలో చల్లదనమిచ్చి, కుటుంబం మొత్తానికి హాయినిస్తుంది

స్నానమైన వెంటనే
తాజా పరిమళం - చెమటను హరించి, పరిశుభ్రంగా వుంచుతుంది.

చల్లదనం! ఉత్సాహం!
చెమటలు పోసే వేసంగిలో

మృదువుగా, హాయిగా
పిల్లలకు వుంటుంది

సాటిలేని, మేలి
ఫేస్ పౌడర్ - శరీరానికి వన్నె తేవడంలో

ప్రోటెక్స్ ఆల్ పర్పస్ టాయిలెట్ పౌడర్

★ ఆరోగ్యమైన భోజనము
★ రుచిరుచి కాఫీ ఫలహారములకు
శ్రీ అంబా భవన్
మైన్ బజారు కర్నూలు. ★
యమ్. పూర్ణాచార్య. ★

తప్పక వాడండి. హక్సులీస్ వింటోజెనో
హక్సు లీస్ వింటోజెనో కీళ్లవాతం, నడుంనొప్పి, తొంటినొప్పి, కాళ్లవాపు, నాడీ వ్యాధి, రొమ్ము పడిశం, మున్నగువాటికి అమోఘ ఔషధము




అందరి కెమిస్టుల వద్దను, స్టోర్సుల వద్దను దొరకును
మద్రాసు రాష్ట్రమునకు డిస్ట్రిబ్యూటర్లు:
బిడిల్ సాయర్ & కో (ఇండియా) లిమిటెడ్
13-బి, సెకండ్ లైన్ బీచి, మద్రాసు

1953-54 లో మీ అదృష్టం

మీ భవిష్యత్తులో ఏమి జరుగబోవుచున్నది, ఏ సరియైన చర్య గురించియైన్నీ మీరు తెలుసుకొన గోరినట్లయితే ఒక పోస్టుకార్డుపైనను నిర్భయముగ ఒక పుష్పము పేరున్నూ, మీరు వ్రాయు తేది, వేళ వివరములున్నూ, ఏ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసిపంపుము. జ్యోతిష శాస్త్రములోని రహస్య గణిత మూలమున మేము గుణించి, మీరు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలో మీయొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో మీకు జయము కలుగును. ఏ ఉద్యోగ విషయం మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయం, వరకేశగమనం, తీర్థయాత్రలు, వివాహము స్త్రీ సుఖము, సంతానము, విదివిశేషములు, లాటరీ ఆకస్మాద్ద్రవ్య లాభము మొదలగువానిని గురించి స్పష్టముగా మాసవారీగా వ్రాసి రు 1-4-0 లకు మాత్రము వి. పి గా పంపగలము. (వి.పి. ఛార్జీలు ప్రత్యేకం) దుష్టగ్రహము లేవైన వున్నయెడల శాంతిచేయు విధానంకూడా తెలుపుచూ, చేయవలసిన వివరములు మా వూపిపైన పంపబడును. మేము పంపిన లోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల పైకము వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించి చూడుడు.
SHREE SATYANARAIN JYOTISH ASHRAM, (A.P.M.) Hoshiarpur. (PB.)

క్రొత్తది!
చిన్న బిళ్లయే తెల్ల గుడ్డలను మరియు రంగు బట్టలను తెలుపుకన్న ఎక్కువ తెల్లగా.... ప్రకాశముకన్న ఎక్కువ ప్రకాశవంతంగా చేయును

గుడ్డలను యింతకు పూర్వముకన్న ఎక్కువ తెల్లగా, అధిక ప్రకాశవంతంగా చేసుకోండి. ఒక బొక్కెన నీళ్లలో సాండోవైట్ ఒక బిళ్లను కరిగించి ఉతికిన గుడ్డలను దానిలో జాడించుడు. మీ గుడ్డల తెలుపు, రంగులు, ఎంత ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటున్నవో మీకే ఆశ్చర్యం కలుగుతుంది.

సాండోవైట్ అనునది అద్భుతమగు ఒక నూతన అన్వేషణ. ఇది నిజంగా అదనపు ప్రకాశమును యిస్తుంది. యిది నీలిరంగు కాదు. తెలుపుచేయు పదార్థముకాదు. రంగులను యే మాత్రం వెలిసిపోనివ్వదు; సున్నిత మగు గుడ్డలకు ప్రత్యేకంగా సురక్షితమైనది. నేడే కొన్ని బిళ్లలను కొనండి. తృప్తికరమగు ఫలితములను మీయంతట మీరే గమనించగలరు. ప్రతి చోట అమ్మబడును.

ఆశ్చర్యకరమగు పొదుపు!
ఒక్కొక్క బిళ్ల రెండు కానులు కన్న తక్కువ: అది ఒక బొక్కెన నిండాగల గుడ్డలను అన్నిటిని ప్రకాశవంతంగా చేయగలదు. ఇంతేగాక గుడ్డలను ఉతికిన ప్రతిసారి సాండోవైట్‌ను వాడనవసరంలేదు... సాండోవైట్ కరిగిన నీళ్లలో గుడ్డలను ఒక్కసారి జాడించితే వాటి ప్రకాశము అనేక ఉతుకులవరకు ఉంటుంది.

సాండోవైట్
SANDOWHITE
50 బిళ్లల వెల రు. 1/8
వ్యాపార విచారణలకు:
సాండోజ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్
పో. బా. 1549, బొంబాయి 1



ఆరోగ్యమైన చర్మమునకు,
పడుచుదనపు ముఖ
వికాసమునకు

కాంతి
టాయిలెట్ సబ్బు

అది శ్రేష్ఠమైనది - అది స్వస్తిక్ ఆయిల్ మిల్సు సంస్థ
ఇండియన్ సోప్ అండ్ టాయిలెట్రీస్ మేకర్సు అసోసియేషను సభ్యులు.

## బహుమతి రు. 500
(గవర్నమెంటు రిజిస్టర్డు)

తెల్ల వెంట్రుకలను పోగొట్టును

రంగులను చూచి మోసపోవద్దు. అవి తాత్కాలికము. మా సువాసన గల "మన్ మోహిని హేర్ ఆయిల్" అనేక వనమూలికలతో అయుర్వేద పద్ధతిలో తయారై 60 సం॥ ల వయస్సువరకు వెంట్రుకలను నల్లగావుంచును ఇదిగాక మెదడుకు చలవ నిచ్చును. "ఉన్మాదము, తలనొప్పి" వగైరా జబ్బుల రానీయదు "జ్ఞాపకశక్తి"ని, కంటిచూపును వృద్ధిచేయును. …స్తిగా నెరసివుంటే ఒక సీసా రు 3-8-0 … సీసాలు రు. 9-0-0. సగము నెరసివుంటే … సీసా రు. 5-0-0. 3 సీసాలు రు. 12/- పూర్తిగ నెరసివుంటే ఒకసీసా రు. 7/- లు 3 సీసాలు రు. 18/- లు. ఇది పనిచేయదని నిరూపించిన రు. 500/-

INDRA LABORATORIES,
P. O. Katri, Sarai (Patna).


## సౌత్ బస్తర్ ఫారెస్టు డివిజన్

ప్రజలకు యిందుమూలమున తెలియ రచున దేమనగా, యీ డివిజన్ తాలూకు … వేలం అమ్మ… 1953 అక్టోబరు 28 నుండి 28 వరకు … మ. 12 గం॥ లకు ప్రారంభించి సౌత్ బస్తర్ డివిజన్, డివిజనల్ … జరుగును.

… చిన్నట్టియు పది … పూర్, కుటురేంజీల …ందు ఆకులు.

3 దంతెవాడ, గిదాం, సుక్మా, బీజాపూర్ రేంజీల పుల్ బహారి ఆకులు.

4. భోపాల్ పట్నం, బీజాపూర్, గొల్లపల్లి శ్రేల తెయిర్ మక్తా.

5. గొల్లపల్లి రేంజి వెదురు కంట్రాక్టు.

2. పాట పెట్టదలచినవారు, ఒక్కొక్క కంట్రాక్టుకు రు. 500/- లు దరావతు సొమ్ము డిపాజిటుచేయవలెను అట్లు డిపాజిటు చేయబడిన సొమ్ము గెలుపొందని పాటదారులకు వేలం ముగిసిన తరువాత వావసు చేయబడును.

3. పాటదారు తాను పాట పెట్టదలచిన మొత్తమువరకు. వేలంతేదీకి మూడు నెలలకు ముందుగా కాకుండా, ఫారెస్టు డిపార్టుమెంటు వారిచే నిర్ణితమైన ఫారములో తహశ్శీలుదారు చేతగాని రెవిన్యూ పెట్ డివిజనల్ ఆఫీసరుచేతగాని సంతకం చేయించిన సాల్వెన్సీ సర్టిఫికేటును పొందిన ఒక టూరిటీని వెంటబెట్టుకొ… రావలెను. లేనిచో నతడు పాట పెట్టుటకు అనుమతింప బడరు … డింపబడిన కంట్రాక్టర్లుగాని, ఫారెస్టు … చెల్లించవలసిన బకాయీలు ఉన్న వాళ్లుగాని పాట పెట్టుటకు వీలు …

…మురుగల నోటీసు. సామానుల జాబి… డివిజనల్ ఆఫీసునుండి వేలముజరుగు తేదీకి సుమారు ఒక నెలకు ముందే పొంద వచ్చును.

6. అమ్మకం యితర షరతులు వేలం వసు యములో తెలుప బడును. మిగతా వివరములకు పాట పెట్టదలచినవారు … వ్రాయవచ్చును.

కే. వై. రావు,
డివిజనల్ ఫారెస్టు ఆఫీసరు, సౌత్ బస్తర్ డివిజన్, పి. ఓ. జగదల్ పూర్, బస్తర్ డిస్ట్రిక్టు, ఎం. పి.




Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

# "నవభారత నిర్మాణానికి నిర్విరామమైన కృషి"
## —విద్యార్థులకు ప్రధాని నెహ్రూ ఉద్బోధ

పిలానీ, సెప్టెంబరు 21—నవభారత నిర్మాణంలో నూతన మహాప్రతిభలను చూపి దాల్చుకు సిద్ధపడవలసిందని ప్రధాని నెహ్రూ నేడు ఇక్కడి విద్యార్థులను ఉద్బోధించారు.

బిర్లా కళాశాలలో జరిగిన బ్రహ్మాండమైన విద్యార్థుల సభలో ప్రసంగిస్తూ, పాఠశాలలు, కళాశాలలకు వెళ్ళి చదువుకుంటున్న వారందరూ అట్టి అవకాశం లేనివారిపట్ల తమ బాధ్యతలు ఏమిటో గుర్తెరిగి వ్యవహరించాలని హితవు గరిపారు.

పండిట్ నెహ్రూ ఇంకా ఇలా అన్నారు: విద్యార్థులు తమ తమ రంగాలలో ఇతరులకు మార్గదర్శకులయ్యేటట్లు ప్రవర్తించాలి. నేటి విద్యార్థులలో ఎవరో ఒకరు భావి ప్రధాని, భావి రాష్ట్రపతి కాగలరు అందుచేత ఇప్పటినుంచే వారు దేశాన్ని ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలను పరిష్కరించే బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధం కావాలి. విద్యార్థులు కులం, మతం, రాష్ట్ర భేదాలను పాటించకుండా ఐకమత్యంతో కలిసి పని చేయడం ఎలాగో నేర్చుకోవాలి"

ముందుగా బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ చెయిర్మన్ శ్రీ జి. డి. బిర్లా ప్రధానికి స్వాగతమిస్తూ పండిట్ నెహ్రూ రాకవల్ల ఇలోపికి నిర్మాణాత్మక కృషిని సాగించడానికి క్రొత్త ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు.

ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీనారాయణ పిలానీ విద్యార్థుల తరపున ప్రధాని నిధికి 5,000 రూపాయలు బహూకరించారు.

పండిట్ నెహ్రూ ఇంకా ఇలా ప్రసంగించారు:

"దారిద్ర్యాన్ని నిర్మూలించి, ప్రజల జీవన ప్రమాణాన్ని పెంపొందించడం ఎలాగ అనేదే ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యంలా కేవలం చర్చలవల్ల ఈ సమస్య పరిష్కారంకాదు, అయితే. ఇలాగ ఒకటితో చర్చించడంవల్ల కూడా కొంతవరకు సత్ఫలితాలు కలుగవచ్చు. రిష్యా, చైనా, అమెరికా వంటి దేశాలనుంచి భారత దేశం బోలెడంత నేర్చుకోవలసివుంది

యావత్తు ఆసియా ఖండం ఇప్పుడు జాగృతమవుతున్నది

శతాబ్దాల తరబడి వెనుకబడిన ప్రాంతాలుగా ఉన్న ఆసియా దేశాలన్నీ ఇప్పుడు నూతన మహత్తరశక్తిగా ప్రభవిస్తున్నవి మూడు వందల సంవత్సరాలుగా ఆసియా దేశాలు వెనుకబడివున్నవి, ఇందుకు కారణం ఇతర దేశాలు—వాటిని సామ్రాజ్యవాద దేశాలనండి— ఇతర రంగాలలో విశేషమైన అభివృద్ధిని సాధించి ఆసియా, ఆఫ్రికా దేశాలను ఆక్రమించుకున్నాయి

అందుచేత ఇప్పుడు ఈ ఆసియా, ఆఫ్రికా దేశాలు అభివృద్ధిచెందవలసి వున్నది. ఇండియా, పాకిస్తాన్, బర్మా, చైనా దేశాలలో ఈ పునరుజ్జీవన, పునరుద్ధరణ కార్యక్రమాలు కొంతవరకు సాగుతున్నాయి అయితే ప్రతిదేశం తన పద్ధతుల ప్రకారం ఈ పురోభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది"

అనూరిన్ బెవాన్ సహచరుడు, వామపక్ష సభ్యుడు అయిన మిస్టర్ మైకేల్ ఫుట్ రీ పట్టణంలో జరిగిన సభలో ఆదివారంనాడు ఉపన్యసిస్తూ, కొరియాలో తిరిగి యుద్ధం ప్రజ్వరిల్లితే బ్రిటన్ అందులో పాల్గొనరాదని అన్నారు

## పాదాభి వందనం
### పండిట్ నెహ్రూ నిరసన

పిలానీ, సెప్టెంబర్ 21— తనపట్ల గౌరవ భావాన్ని ప్రదర్శించడంకోసం కొందరు తన పాదాలు స్పృశించడాన్ని ప్రధాని నెహ్రూ నేడు తీవ్రంగా నిరసించారు,

నేడు ఇక్కడి ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆయన ఇలా అన్నారు:

"ఇటువంటి పాదాలను పట్టుకొనే అలవాటు వల్ల ఆ పనిచేసేవారి గౌరవం ఎంతమాత్రం ఇనుమడించదు, ఇప్పుడు ఇండియా స్వతంత్రదేశం, ఇప్పుడు ఇలాంటి పనులు చేయవలసిన అవసరం ఏమీలేదు, ఇప్పు డెవ్వరూ ఇంకొకరి ఎదుట అవనత శిరస్కులై ఉండవలసిన అవసరం లేదు నిక్కినిటారుగా పెట్టి తలఎత్తుకుని నిర్భయంగా నిలబడండి"

## గృహ పరిశ్రమలపై పరిశోధన
### ఖాదీ, గృహ పరిశ్రమలబోర్డు ఒక పరిశోధన సంస్థను ప్రారంభిస్తుందట

మద్రాసు, సెప్టెంబర్ 21—అఖిలభారత ఖాదీ, గృహపరిశ్రమల బోర్డు బొంబాయికి సమీపంలో ఒక పరిశోధన సంస్థను ప్రారంభిస్తుందని తెలుస్తున్నది.

బోర్డు తయారుచేస్తున్న ప్రణాళిక ప్రకారం ఈ పరిశోధన సంస్థ ఖాదీ, గృహపరిశ్రమలకు సంబంధించిన అన్ని సమస్యల గురించి పరిశోధన జరుపుతుందట.

శ్రీ సతీష్ చంద్రదాస్ గుప్త ఈ పరిశోధన సంస్థను నిర్వహించగలరని తెలుస్తున్నది తోళ్ళ పరిశ్రమలో శిక్షణ, పరిశోధనకూడా జరిపే ఐదు కేంద్రాలను వివిధ ప్రాంతాలలో ప్రారంభించాలనికూడా బోర్డు ఆలోచిస్తున్నదట అయితే కనీసం ఒక కేంద్రమైనా దక్షిణ భారతదేశంలో స్థాపించబడగలదని తెలుస్తున్నది.

# ఎస్టేటు సుంకాలవల్ల సాలీనా 15 కోట్ల ఆదాయం
## —ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ అంచనా

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21—

ఇండియన్ యూనియన్ మొత్తంమీద ఎస్టేటు సుంకాలవల్ల సాలీనా 15 కోట్ల రూపాయలకు తగ్గకుండా అదనపు ఆదాయం రాగలదని ఆర్థిక మంత్రి శ్రీ సి. డి. దేశముఖ్ అంచనా వేస్తున్నారు.

స్టేట్స్ కౌన్సిల్‌లో ఎస్టేటు సుంకాల బిల్లుపై చర్చకు ఆయన సమాధానంచెబుతూ వ్యవసాయాదాయాన్ని గురించిన వివరాలు స్పష్టంగా తెలియనందున కచ్చితంగా ఇంత ఆదాయం రాగలదని చెప్పడం చాలాకష్టమని కూడా అన్నారు. శ్రీ దేశముఖ్ దాదాపు 90 నిముషాలసేపు మాట్లాడారు,

ఎస్టేటు సుంకాలవల్ల వచ్చే ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో సభ్యులు చేసిన సూచనలకు ఆర్థికమంత్రి సమాధానం చెబుతూ, రాజ్యాంగరీత్యా రాష్ట్రాలకు. కేంద్రానికు మధ్య కొన్నినిధులను మాత్రమే కేటాయించే అధికారం పార్లమెంటుకు కలదుకాని, ఫలానానిధిని ఫలానావిధంగా ఖర్చు చేయాలని ఆదేశించడానికి అవకాశం లేదన్నారు. రాష్ట్రాలకు రకరకాల అవసరాలు వుండగలవని, వారు ఏదో ఒక రకమైన ప్రణాళికలకు ఆ నిధులను ఉపయోగించుకొనగలరని అన్నారు ప్లానింగ్ కమిషన్‌వారు కూడా ఎస్టేటు సుంకాలవల్ల వచ్చే ఆదాయాన్ని ఫలానావిధంగా ఖర్చు చేయాలన్న సూచన చేయవచ్చుననికూడా చెప్పారు

ఎస్టేటు సుంకాలవల్ల వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలు తీసుకున్న అప్పులను తీర్చడానికి, నిర్బంధవిద్యాబోధనకు, సాంఘిక భీమా పథకానికి, అభివృద్ధి ప్రణాళికలకు ఖర్చు చేయాలని పలువురు సభ్యులు సూచించడం జరిగింది.

జనన మరణాల లెక్కలు నమోదు చేయడంలో ఇప్పు డున్న లోపాలనుబట్టి ఎవరు ఎప్పుడు మరణించారన్నది వెంటనే తెలియక పోవచ్చునని డాక్టర్ అంబేద్కర్ చేసినవిమర్శకు సమాధానం చెబుతూ ప్రతి ఆస్తిమీద ఎస్టేటు సుంకం అనేది "మొదటి చార్జీగా" వుండగలదు కనక ఎవరైనా ఒకరిఆస్తిని కొనదలచుకొన్నప్పుడు దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ సాఫీగా వున్నదీ లేనిదీ తెలుసుకొన్న తరువాతనే బేరం చేయగలరు కనక ప్రభుత్వం జోక్యం లేకుండా ఇది పరిష్కారం కాగలదన్నారు తమకు తెలిసిన వ్యక్తికి లక్షరూపాయలకు మించిన ఆస్తి వున్నదీ లేనిదీ ప్రతి ఒక్కరికీ తెలుసునని, హెచ్చుఆస్తి వున్నవారు ఎస్టేటు సుంకం కట్టినదీ లేనిదీ సులభంగా తెలుసుకొనగలరని, కనక ప్రజలు తమ విచక్షణను ఉపయోగించుకొని ఈ విషయాలను నిర్ణయించుకోగలరన్నారు. ఆదాయం పన్ను, ఆస్తులకు సంబంధించిన మునిసిపల్ రికార్డులు వగైరాలనుబట్టి కూడా తెలుసుకోన వచ్చు నన్నారు. "ఆస్తిపాస్తులు, మరణాలు అనేవి హత్యా నేరానికివలెనే ఎప్పుడో ఒకప్పుడు పైకి పొక్కక పోవు" అన్నారు. ఆదాయం పన్ను విధించడానికి, అమ్మకం పన్ను వసూలుకు ఎవరికి ఎంత ఆదాయం, అమ్మకం వున్నదీ తెలుసుకుంటున్నామో అదే విధంగా ఆస్తుల సమాచారాన్ని కూడా తెలుసుకొనగలమన్నారు. హెచ్చు చిక్కులు, కష్టనష్టాలు లేకుండా ఈ చట్టాన్ని అమలు జరిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కూడా.

మితాక్షర, దాయభాగ కుటుంబాలలో మినహాయింపు పరిమితుల విషయంలో వచ్చే చిక్కులను అనుభవం మీద తెలుసుకొని మితాక్షర కుటుంబాలకు కూడా మినహాయింపు పరిమితిని పెంచడానికి ప్రయత్నించగలమన్నారు. బహుమతుల మినహాయింపును గురించి భవిష్యత్తులో రాగల ఆర్థిక మంత్రులు ఆలోచించగల రన్నారు.

మినహాయింపు పరిమితిగా నిర్ణయించిన లక్ష రూపాయలలో భవనాలకిందను దాదాపు 25వేల రూపాయలు కూడా చేరివున్నదన్నారు. అదీ కాక లక్ష రూపాయలకు పైబడిన ఆస్తి కలవారిలో చిన్నవారు తక్కువ రేట్లలో సాలీనా వాయిదాలపై చెల్లించగలరు కనక పెద్ద కష్టం వుండదన్నారు.

### క్లాజువారీ చర్చ

ఆ తరువాత క్లాజువారీ చర్చ ప్రారంభమైనది మరణానికి పూర్వం నిర్ణీతమైన గడువులో ఇచ్చి పోయే బహూమతులకు సంబంధించిన 9 వ క్లాజుపై దాదాపు మూడు గంటలు చర్చ జరిగింది. ప్రజోపయోగకరమైన దాన ధర్మాలకు మినహాయించాలనిడాక్టర్ కుంజ్రూ ఒక సవరణ తెచ్చారు మరణానికి ఆరు నెలలు ముందుగా ఇచ్చే దాన ధర్మాలకు మాత్రమే మినహాయించాలని బిల్లు సూచిస్తున్నది ఈ గడువు పెట్టరాదని సభ్యులు వాదించారు ఆర్థికశాఖ డిప్యూటీ మంత్రి శ్రీ యం. సి. షా దీనిని నిరాకరించారు బ్రిటన్‌లో కూడా ఆరు నెలల గడువు వున్నదన్నారు.

వివాహాలకు యిచ్చే బహుమతులు వగైరాలలో మధ్యతరగతి కుటుంబాలకు యీ 5 000 మించి మినహాయించడానికి వీలు లేదన్నారు చివరకు సవరణ నిరాకరింపబడి క్లాజు యథాతథంగా ఆమోదింపబడిన దన్నారు 10 నుంచి 30 వరకు గల క్లాజులను చర్చలేకుండానే ఆమోదించారు.

ఒక వ్యక్తి మరణించిన తరువాత అయిదు సంవత్సరాలలోగా ఆ వ్యక్తి వారసులుకూడా మరణిస్తే సుంకం విధించరాదన్న 31 వ క్లాజుకు అప్పుడు అసలు సుంకం వసూలు చేయరాదని పండిట్ కుంజ్రూ తెచ్చిన సవరణను సభవారు నిరాకరించారు సభ నేటికి వాయిదా పడునప్పటికి మొత్తం 40 క్లాజులు ఆమోదింపబడినవి

## నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుని నిర్బంధం
### ఖట్మండూ లోయను దాటిపోరాదని వుత్తరువు

ఖట్మండూ, సెప్టెంబర్ 21—నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ బి. పి. కోయిరాలా ఖట్మండూ లోయ దాటి వెళ్ళరాదనీ, వారంలోగా సిటీమేజిస్ట్రేటు ఎదుట హాజరుకావాలనీ నేపాల్ ప్రభుత్వం నేడు వుత్తరువు చేసింది

సైక్లోస్టైలు సర్క్యులర్లు పంచిపెట్టి, ప్రభుత్వోద్యోగులలో అసంతృప్తి కలిగించినందుకు శ్రీ బి. పి. కోయిరాలా సంజాయిషీ చెప్పుకోవలసి వుంటుందని అధికార వర్గాలవారు భావిస్తున్నారు.

నేపాల్ కాంగ్రెస్, నేపాల్ నేషనల్ కాంగ్రెస్, నేపాల్ ప్రజాపరిషత్ - ఈ మూడు సంస్థలూ అందరికీ ఆమోదకరమైన కార్యక్రమం ప్రాతిపదికపై సమష్టిగా పనిచేయడానికి అంగీకరించినట్లు నేడు ప్రకటించాయి మూడు సంస్థల సమీకరణకు ఆలోచించిన కార్యక్రమాన్ని గురించి తుది నిర్ణయం చేయడానికి ఆరుగురు సభ్యులతో కార్యాచరణ సంఘం నెలకొల్పబడింది.

ఈ క్లిష్ట పరిస్థితిలో నేపాల్ రాజు చికిత్సకోసం విదేశాలకు వెళ్ళడాన్ని ఈ మూడు సంస్థల నాయకులు విమర్శించారు. శ్రీ మాతృకా ప్రసాద్ కోయిరాలా మంత్రివర్గం సమర్థమైంది కాని, ప్రజాదారం పొందింది కాని కాదని కూడా వా రన్నారు.

## బీహార్ భూదాన యజ్ఞం బిల్లు
### ఆచార్య భావే వాంఛప్రకారం సవరణ సంభవం

పాట్నా, సెప్టెంబరు 21—బీహార్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశంలో ప్రతిపాదించ దలచిన భూదాన యజ్ఞం బిల్లు అసెంబ్లీలో ప్రతిపాదించక ముందే ఆచార్య వినోబా భావే కోరిక ప్రకారం సవరణ చేయబడుతుందని అతి విశ్వసనీయంగా తెలుస్తున్నది

దానిని మార్చవలసిన అవసరాన్ని గురించి లోగడ భావే తెలుపడం పాఠకులకు విదితమే.

## ప్రకాశం పంతులుగారి నిర్ణయాలు
### ఆంధ్ర ప్రజా సోషలిస్టుపార్టీ బలపరుస్తుందని
### శ్రీ విశ్వనాథంగారి సూచన

మద్రాసు, సెప్టెంబర్ 21—శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రజా-సోషలిస్టుపార్టీ నుంచి వైదొలగగలరనే విషయమై తన కేమీ తెలియదని, ఈ విషయంలో ఏమి చేయాలని ప్రకాశంగారు నిశ్చయించుకున్నారో కూడా తాను చెప్పలేనని ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. గజపతి రాజుగారు నేడు పత్రికా విలేకరులకు చెప్పారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు ఢిల్లీనుంచి రాగానే శ్రీ పి. వి. గజపతిరాజు గారితో మాట్లాడారు. ఆ తరువాత శ్రీ విశ్వనాథం గారు కలుసుకున్నారు.

ఈ సమావేశానంతరం శ్రీ విశ్వనాథం గారిని పత్రికా విలేకరులు కలుసుకొనగా సెప్టెంబరు 25 వ తేదీన సమావేశమౌతున్న ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీసభ్యులు ఆంధ్రలో సుస్థిరప్రభుత్వ స్థాపనకు శ్రీ ప్రకాశంగారు తీసుకొనగల చర్యలను బలపరచగలరనే విశ్వాసాన్ని ప్రకటించారు.

"సెప్టెంబరు 24 వ తేదీన సమావేశం కానున్న ఆంధ్రప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం అఖిల భారత ప్రజా - సోషలిస్టు పార్టీ కార్యవర్గం చేసిన నిర్ణయాన్ని గౌరవిస్తుందా?" అని శ్రీ ప్రకాశం పంతులు గారిని పత్రికా విలేకరులు ప్రశ్నించగా. ప్రస్తుతానికి తానేమీ చెప్పనని సమాధానం చెప్పారు

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ చేసిన నిర్ణయాన్ని గురించి ప్రశ్నించగా, పత్రికలలో వచ్చిన విషయాలే తనకూ తెలుసునన్నారు "వర్కింగ్ కమిటీ నుంచి నాకేలాంటి వర్తమానంలేదు. కాంగ్రెసు వర్కింగ్ కమిటీతో నే నెలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలను జరపడం లేదు. అని కూడా ప్రకాశంగా రన్నారు.

శ్రీ రాజగోపాలాచారి గారు ప్రకటించిన అభిప్రాయాలను గురించి ప్రస్తావించగా శ్రీ రాజగోపాలాచారి గారి ఉపన్యాసాన్ని కూడా తాను చదివానన్నారు. "దానిపై వ్యాఖ్యానిస్తారా" అని ప్రశ్నించగా మూడు నాలుగు రోజులవరకు తానెలాంటి వ్యాఖ్యానాన్ని, ప్రకటనలను చేయలేనన్నారు.

ఆంధ్రలోని అన్ని ప్రజాస్వామ్య పక్షాలు కలిసి కొత్తగా నాయకుని ఎన్నుకొనవలసి వుంటుందా? అని ప్రశ్నించగా, ప్రజాస్వామ్య పక్షాలన్నీ కలిసి తీసుకొనగల చర్యలపై అది ఆధారపడి వుంటుందన్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారు సభా నాయకుడుగా వుండగలరని, ముఖ్యమంత్రిగా శ్రీ ప్రకాశంగారి పేరును ఆయన సూచించగలరని కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను ఉదాహరించగా శ్రీ ప్రకాశంగారు నవ్వుతూ, "ఇవన్నీ మీ నుంచి ఇప్పుడే తెలుసుకున్నాను" అని అన్నారు.

శ్రీ ప్రకాశంగారిని పార్టీ కార్యతలనుంచి విముక్తి చేయరాదనిఅఖిలభారత ప్రజా-సోషలిస్టు పార్టీవారు తీర్మానించడం ఆంధ్ర ముఖ్యమంత్రి కావాలంటే శ్రీ ప్రకాశంగారు కనీసం ఏ పార్టీకి చెందకుండా వుండాలని కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయించడంవల్ల ఆంధ్ర రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టు పార్టీ నుంచి వైదొలగడం మినహా రాజకీయంగా మరొక మార్గంలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నవి కూడా అత్యవసర సమయాలలో తమ ఆంధ్రకేసరి తమను విడిచిపెట్టరనే విశ్వాసాన్ని కూడా వీరు ప్రకటిస్తున్నారు.

### ఫార్వర్డ్‌బ్లాక్ కార్యదర్శి ప్రకటన

ఆంధ్రదేశంలో పర్యటన చేసిన తరువాత నే ఢిల్లీకి చేరిన అఖిలభారత ఫార్వర్డ్‌బ్లాక్ కార్యదర్శి శ్రీ శీలభద్రయాజీ నే ఢిల్లీలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ నూతన రాష్ట్రానికి శ్రీ ప్రకాశం ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రజానీకం కోరుతున్నదన్నారు అయితే, కాంగ్రెసుపార్టీని ఆంధ్ర ప్రజలు వోడించి వున్నందున కాంగ్రెసు మంత్రివర్గ నాయకత్వాన్ని శ్రీ ప్రకాశంగారు స్వీకరించరాదని, ఈ విషయంలో ప్రకాశంగారిని పార్టీ కార్యతల నుంచి విముక్తి చేయరాదని అఖిలభారతప్రజా సోషలిస్టు పార్టీ కార్యవర్గం తీర్మానించడం న్యాయమేనంటూ ప్రస్తుత పరిస్థితులలో శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టు పార్టీ నుంచి వైదొలగరాదని తాను కోరుతున్నా మన్నారు. ఆంధ్రలో అతివాదుల సమైక్యతకు ఫార్వర్డ్‌బ్లాక్ సహకరిస్తుందని కూడా ప్రకటించారు.

మంగళవారంనాడు ఒరిస్సా అసెంబ్లీకి సప్లిమెంటరీ డిమాండులను ప్రతిపాదించిన సందర్భంలో జారీచేయబడిన జమీందారీల రద్దు ఒడిని ఏర్పాటుచేయడానికి ప్రభుత్వం సంకల్పించినట్టు పేర్కొనబడింది.

## రేడియో
(సెప్టెంబర్ 21, గురువారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె వా); 7-10 మద్రాసు రిలే; 7-30 మద్రాసు రిలే; 8-0 (ఆం. వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 మద్రాసు రిలే, 1-30 మద్రాసు రిలే; 1-40 (హిం. తె వా); 2-0 మద్రాసు రిలే; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 5-30 కోకా సత్యవతి (గా); 5-50 కొమండూరి అనంతాచార్యులు (వీ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-ప్రకటనలు, ధరలు వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం-గీతావళి: వై. ఫణిభూషణాచారి; 7-30 (రి); 7-45 సాధకబాధకములు: నారసత్వపు సుంకములు-చర్చ: పి. ఎస్. టి. సాయి, పి. అప్పారావు; 8-0 ఆంధ్ర దేశ జానపదగేయాలు; 8-15 కోకా సత్యవతి(గా); 8-30 కొమండూరి అనంతాచార్యులు (వీ); 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: వై. ఫణిభూషణాచారి; 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వార్తాసమ్మేళనం; 7-30 ఎస్. కల్యాణరామన్ (గా); 8-0 (ఆం వా); మధ్యాహ్నం: 1-0 మహిళా మండలి కార్యక్రమం; 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 ఆర్. రాజగోపాలపిళ్లై (నా); 6-0 (ఆం వా)—స్థానిక ప్రకటనలు వాతావరణం, వాణిజ్యవార్తలు (ఆం); 6-15 ఎస్ రాజలక్ష్మి (గా); 7-0 నిలయ విద్వాంసులు (క్లా); 8-15 టి ఆర్. మహాలింగం (వే). టి బాలసుబ్బరాయిలు (వ), ఎస్. వి ఎస్. నారాయణన్ (మృ)-రాగం, తానం, పల్లవి; 9-0 (ఆం వా); 9-30 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె వా); 7-15 (రి); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 నిలయ విద్వాంసుడు (రి); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా). 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 విజయవాడ రిలే. 7-45 (రి); 8-0 ఆంధ్రదేశ జానపదగేయాలు; 9-30 బి రాజంఅయ్యర్ (గా); 10-0 (రి). 10-30 ప్రసార సమాప్తి

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె వా); 7-15 ఎమ్ సీతారామానుజాచారి; 7-45 (రి); 8-0 (ఆం హిం వా), 8-30 నిషర్ ఆలీ బృందం (కవాలీ); 8-45 ఎస్. బి. దేశ్‌పాండే (ఖయాల్, ఆసావేరి); 9-0 ఫైయాజ్ హుస్సేన్ (వా). సుభాన్‌ఖాన్ (తబ్లా); మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 శ్రీసంసార్; 1-45 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 5-30 బాలవినోదం—మీకు తెలుసునా: జలస్తంభాలు-ప్రసంగం, ఎమ్. సూర్యారావు—బృందగానం: ఎ కస్తూరి, జె సులోచన, ఎస్. భువనేశ్వరి; 6-0 సుభాన్ ఖాన్ (తబ్లా); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 ఎస్. బి. దేశ్‌పాండే: (ఖయాల్, పూరియాధనశ్రీ); 6-35 నిషర్ ఆలీ, బృందం (కవాలి); 6-45 గ్రామసీమ-మనచరిత్ర: ఝాన్సీరాణి సిపాయీల ముట్టడి-ప్రసంగం, ఎన్. కేశవస్వామి -యెంకిపాటలు: ఎన్. వెంకటనరసింహాచారి; 7-0 (తె. వా): 7-15 గ్రామసీమ-పల్లెపాటలు: ఎమ్. వెంకటనరసింహాచారి—విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం; వాతావరణం; 8-0 పుస్తకసమీక్ష—ఆధునిక హిందీ ప్రచురణల సమీక్ష: ఎమ్, డి. చతుర్వేది; 8-15 నిషర్ ఆలీ, బృందం (కవాలి); 8-25 ఎస్. బి. దేశ్‌పాండే (ఖయాల్, శ్యామ్ కల్యాణ్): 8-45 ఫైయాజ్‌హుస్సేన్ (సా), సుభాన్‌ఖాన్ (తబ్లా); 9-0 (ఆం. ఉ వా); 9-30 ఎమ్. సీతారామానుజాచారి; 10-15 ప్రసార సమాప్తి.

## అన్నపూర్ణ శిఖరం అధిరోహణ యత్నం

గోరఖ్‌పూర్, సెప్టెంబర్ 21—హిమాలయ పర్వతాలలో ఎత్తయిన శిఖరాలలో రెండవది అయిన అన్నపూర్ణను అధిష్ఠించడానికి నేపాళలోని పోఖారా వెళ్ళుతున్న జట్టు నేడు ఇక్కడికి వచ్చింది.


LUCAS
ల్యూకస్ ఎలక్ట్రికల్ ఇక్విప్‌మెంట్
C.A.V.
సి.ఎ.వి. ఫ్యూయల్ ఇన్‌జెక్షన్ అండ్ ఎలక్ట్రికల్ ఇక్విప్‌మెంట్
GIRLING
గెర్లింగ్ బ్రేక్సు అండ్ డాంపర్స్
అసలైన ల్యూకస్ సి.ఎ.వి. అండ్ గెర్లింగ్ స్పేర్ పార్ట్సులను ఉపయోగించండి.
ల్యూకస్ ఇండియన్ సర్వీస్ లిమిటెడ్!
బొంబాయి కలకత్తా మద్రాసు.


## ప్రకటన

మా సొసైటీ 14-9-53 నుండి పనిచేయుట ప్రారంభించింది. ఆఫీసు విజయవాడ, గాంధినగర్ నెం. 18/191 లో స్థాపింపబడినది. ఉత్తర ప్రత్యుత్తరము లన్నియు దిగువ తెలిపిన అడ్రెసుకు పంపగోరెదము.

బిజినెస్ మేనేజర్, ఆంధ్ర హాండ్‌లూం వీవర్సు కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 18/191 గాంధినగర్, విజయవాడ.

ఆర్. గజపతి,
బిజినెస్ మేనేజరు.


"హిస్ మాస్టర్స్ వాయిస్"
క్రొత్త రికార్డులు!

వి. నాగేశ్వరరావు
N 96030 { ఈ వసంత ఋతువులో (ఫిలిం ట్యూన్) / రావె యీలా (ఫిలిం ట్యూన్) }
వి. వి. రమణయ్య భాగవతార్ (సాయి బాబా భజన్)
N 96031 { సాయీ శిర్డీపురవాసి / ఇహపరదాయీ }
N 96024/5 — శ్రీ సాయి బాబా చరితము—4 భాగములు
వి. సత్యం
N 98025 { చిన్న చిన్న వీడుకట్టి / అదిగదిగో గగనసీమ }
మరియు
పరోపకారం - దేవదాసు
చండీరాణి - ఇన్‌స్పెక్టర్
టాకీ గీతములు విని ఆనందించండి
ది గ్రామోఫోన్ కంపెనీ లిమిటెడ్
కలకత్తా - బొంబాయి - ఢిల్లీ - మద్రాసు



24-9-53

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 225
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: గురువారం
24-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

8లం0759

## వేయేళ్లనాటి మరొక బౌద్ధ విహారం

కలకత్తా, సెప్టెంబర్ 22–నాగపట్టణం క్రీస్తు శకం, 8, 9 శతాబ్దాలలో గొప్ప బౌద్ధకేంద్రంగా వుండిందని, ఇండియా ప్రభుత్వం పురాతత్వశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ టి. ఎన్. రామచంద్రన్ నిన్న ఇక్కడ జరిగిన స్థానిక తమిళసంఘం సమావేశంలో అన్నారు.

నాగపట్టణానికి 'నికామ' అనేది పాతపేరని, మార్కోపోలో 13 వ శతాబ్దంలో అక్కడికివచ్చి, అది పెద్ద బౌద్ధధర్మకేంద్రమని వర్ణించాడని, అప్పటి చైనారాజు చైనా వ్యాపారస్థులకోసం అక్కడ ఒక విహారాన్ని కట్టినట్టు కూడా మార్కోపోలో తెలిపాడని శ్రీ రామచంద్రన్ అన్నారు.

# పార్టీనుంచి రాజీనామాకు శ్రీ ప్రకాశం పంతులుగారి సంసిద్ధత

## ఆయన చర్యను సమర్థిస్తూ ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ తీర్మానించగల సూచనలు

## సమితిలో పెకింగ్‌కు సభ్యత్వ సమస్య

### క్రెడెన్షియల్స్ కమిటీచే రష్యా ప్రతిపాదన త్రోసివేత

న్యూయార్క్, సెప్టెంబరు 22—మిత్రరాజ్య సమితిలో నేషనలిస్టు చైనా స్థానాన్ని చైనీస్ రిపబ్లిక్‌కు ప్రాతినిధ్య మివ్వబడాలనే తిరిగి సోవియెట్ రష్యాచేసిన ప్రతిపాదనను సమితి క్రెడెన్షియల్స్ కమిటీ నేడు త్రోసిపుచ్చింది.

నేడు క్రెడెన్షియల్స్ కమిటీ సమావేశం కాగానే సోవియెట్ ప్రతినిధి మిస్టర్ జెరూబిన్ నేషనలిస్టు చైనా ప్రతినిధుల నియామక పత్రాలు చెల్లవని సవాల్ చేశాడు.

అంతట, కమిటీ అధ్యక్షుడు మిస్టర్ లెస్లీ మన్రో (న్యూజిలెండ్) క్రిందటి మంగళవారంనాడు జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం దృష్ట్యా రష్యా అభ్యంతరం చెల్లబోదని రూలింగ్ ఇచ్చారు.

సమితిలో చైనా సభ్యత్వ సమస్యను వచ్చే సంవత్సరానికి వాయిదా వేయడానికి జనరల్ అసెంబ్లీ క్రిందటి మంగళవారంనాడు తీర్మానించిన సంగతి పాఠకులకు విదితమే.

పిమ్మట, అధ్యక్షుని రూలింగును సోవియెట్ ప్రతినిధి సవాల్ చేయగా అది వోటింగుకు పెట్టబడింది. రూలింగుకు అనుకూలంగా ఆరుడు వోట్లు, వ్యతిరేకంగా ఒక్క వోటు రావడంతో అది ధ్రువపరచబడింది. ఈ వోటింగులో ఒక రాజ్యం తాటస్థ్యం వహించింది.

## కీన్యా ఆఫ్రికనులకు మరణదండన

### కికుయూలపై దాడిజరిపిననేరానికి

నైరోబీ, సెప్టెంబర్ 22—గత సంవత్సరం మార్చి నెలలో 500 మంది ఆఫ్రికనులు లారీవర్త పెద్దపెట్టున ఒక కికుయూ గ్రామంపై దాడి జరిపి పెక్కుమందిని చిత్రవధచేసి కనిపించినవాన్ని అగ్నిదగ్ధం చేశారు. ఈ సందర్భంలో అయిగురు ఆఫ్రికనులకు విధించబడిన మరణదండనలను తూర్పు ఆఫ్రికా అప్పీల్ కోర్టు ధ్రువపరచింది.

మరి నలుగురికి అప్పీలు చేసుకొనే అనుమతి యివ్వబడింది. వాటిలో 120 మంది ఆఫ్రికనులు మరణించారని, 105 మంది కికుయూలకు శిక్ష విధించబడ్డదనీ తెలుస్తున్నది.

## పార్టీలోని సోషలిస్టువర్గం అందుకు వ్యతిరేకిస్తున్నదట

మద్రాసు, సెప్టెంబర్ 23—

శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రజా-సోషలిస్టుపార్టీకి రాజీనామా చేసి, ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గస్థాపనకు సంసిద్ధులు కావాలన్న నిర్ణయం దాదాపు జరిగినట్లేనని ఆయనకు అతిసన్నిహితమైన వర్గాల ద్వారా వచ్చిన తాజాసూచనలనుబట్టి తెలుస్తున్నది.

ఆంధ్రలోని పరిస్థితులదృష్ట్యా ఆయనకు ఇష్టంవచ్చిన చర్యలు తీసుకొనడానికి సంపూర్ణమైన అధికారాలు ఇచ్చే చిత్తు తీర్మానం తయారైనదని, దీనిపై సభ్యుల వ్యక్తిగతాభిప్రాయాలను తెలుసుకొంటున్నారని చెప్పబడుతున్నది.

నేపరతూ శ్రీ ప్రకాశం పంతులు గారిని బలపరచడానికి సంసిద్ధతను ప్రకటిస్తూ, దాదాపు 10 మంది ప్రజా-సోషలిస్టు శాసనసభ్యులు అందుకు సంబంధించిన చిత్తు తీర్మానంపై సంతకాలు చేసినారట కూడా.

### శుక్రవారంనాటికి ప్రకటన

శ్రీ ప్రకాశం పంతులుగారిని పత్రికా విలేకరులు నేడు కలుసుకొనగా, తా నిప్పుడేమీ చెప్పలేనని అంటూ ఇలా అన్నారు:—

"నా పార్టీ సభ్యులతో చర్చలు వరికానే సాగుతున్నవి. ఎల్లుండి నేనే ప్రకటన చేస్తాను."

ఆ ప్రకటన ఏమో తెలుసుకోవాలని ఆదుర్దా చెందుతున్న పత్రికా విలేకరులను వంటబోధిస్తూ "ఈ ప్రకటన ఆలస్యమైనందుకు విచారంగా వుంది. కాని ఇప్పుడే నేనేమీ చెప్పలేను" అనికూడా అన్నారు.

"ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనలో కమ్యూనిస్టులతో సహకరించగల అవకాశం వున్నదా" అని ఒకవిలేకరి ప్రశ్నించగా ఇలా అన్నారు:

"అసలు ఆ సమస్య ఇప్పుడు ఏర్పడదు. కమ్యూనిస్టులు చెప్పేది, ఇతరులు చెప్పేదానికి పూర్తి విరుద్ధంగా వుంది వారు సందేహంకలిగేవిధంగా ఏమీచెప్పరు. వారిపరిస్థితి ఏమో స్పష్టంచేశారు కనుక ఆ సమస్య ఇప్పుడు లేనేలేదు."

శ్రీ ప్రకాశంగారు ఆంధ్ర ప్రభుత్వానికి నాయకుడు కావాలని పార్లమెంటు డిప్యూటీ-స్పీకర్ శ్రీ అనంతశయనం అయ్యంగార్ చేసిన ప్రకటనను ఉదాహరించగా శ్రీ ప్రకాశంగారు తాను వారి ప్రకటనను చూడలేదని అన్నారు. దానిపై ఎలాంటి వ్యాఖ్యానం చేయనన్నారు.

నేటి ఉదయమే చెన్నపురికివచ్చిన ప్రజా-సోషలిస్టు సభ్యులు శ్రీ టి. రామకృష్ణారెడ్డి శ్రీ బొజ్జా అప్పలస్వామిగార్లు నేటి ఉదయం శ్రీ ప్రకాశంగారిని వారి బసలో కలుసుకున్నారు. వీరుకాక ఈకింది ప్రజా-సోషలిస్టు శాసన సభ్యులు కూడా చెన్నపురికి వచ్చి శ్రీ ప్రకాశంగారిని కలుసుకున్నారు.

శ్రీయుతులు తెన్నేటి విశ్వనాథం, ఎన్. వి. యల్. నరసింహారావు, కె సుబ్బరాజు, పసల సూర్యచంద్రరావు, ఎన్. రామచంద్రరాజు, వి. చిదానందం, కె శ్రీనివాసులు, యం. వి. సుబ్బారెడ్డిగార్లు

నేటి మధ్యాహ్నం కూడా వీరి చర్చలు కొనసాగాయట. రేపు ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం సమావేశమైన తరువాతగాని తుది ప్రకటన, తీర్మానం పూర్తి పాఠం పత్రికలకు విడుదల చేయరని తెలుస్తున్నది.

ప్రజా-సోషలిస్టుపార్టీలోని సోషలిస్టుసభ్యులు ఎవ్వరూ చిత్తు తీర్మానంపై సంతకాలు చేయలేదని, శ్రీ ప్రకాశంపంతులుగారు ప్రజా-సోషలిస్టుపార్టీనుంచి వైదొలగడాన్ని వారు క్షమించరని భావించబడుతున్నది.

శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి బయటికి వచ్చిన తరువాత కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యులు కాగల అవకాశాలు కూడా కలవని కొన్ని రాజకీయవర్గాలు అంటున్నవి.

శ్రీ ప్రకాశంగారు రాజీనామా చేసిన తరువాత కూడా ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ యథాతథంగా వుంటుందని, ఇతర ప్రజాస్వామ్యపక్షా లన్నింటితోనుచేరి శ్రీ ప్రకాశంగారు సుస్థిర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడంలో విశేషరతుగా బలపరచగలరని చెప్పబడుతున్నది కూడా.

ప్రజాపార్టీ సభ్యులు శ్రీ ప్రగడ కోటయ్య, శ్రీ కె రామయ్య చౌదరిగార్లు గత రాత్రి శ్రీ ప్రకాశం పంతులు గారిని వారి బసలో కలుసుకొని సమాలోచనలు జరిపారు. ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ స్థాపనకు శ్రీ ప్రకాశంగారు చేస్తున్న కృషిని తాము పూర్తిగా బలపరచగలమని వీరు చెప్పినట్టు తెలుస్తున్నది.



**కోడలు కొత్త కాపురం**

కొత్త రాష్ట్రపు కొత్త ప్రభుత్వం కాబట్టి ఆంధ్ర ప్రభుత్వోద్యోగుల బాధ్యతలు గురుతరమైనవని శ్రీ చందూలాల్ త్రివేదీ హెచ్చరించారు.

## ముసాదిక్‌కు మరణదండన

### పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూచన

టెహరాన్, సెప్టెంబర్ 23—మాజీ ప్రధాని ముసాదిక్‌కు ఉరి శిక్ష విధించవలసినదిగా పర్షియా ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరుతాడని ఒక అభిజ్ఞవర్గంవారు నేడుఇక్కడ పేర్కొన్నారు.

(4 వ కాలం తరువాయి)

ప్రపంచాన్ని బాధించే సమస్యలలో అతి ముఖ్యమైంది కొరియా సమస్య అని, అది న్యూయార్కులో తర్జనభర్జన పడుతున్నదని, ఇంతవరకు ఏ నిర్ణయమూ వెలువడలేదని చెపుతూ, ఇప్పుడు తాను ఎట్టి ప్రతిపాదనచేసినా దానివల్ల లాభం వుండబోదని నెహ్రూ అన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలు చెయ్యడంకంటె ఇట్టినే విమర్శించడం తేలికఅని, అవి తాను చెయ్యదలచ లేదని, అందువల్ల ఇప్పుడు ఈ సమస్యపై ఇంతకన్న ఎక్కువ చెప్పదలచలేదని అన్నారు.

అయితే, కొరియా రాజకీయ సమావేశంలో ఎవరుండాలనే సమస్యపై చాల దీర్ఘ చర్చ జరిగిందని, దాని నిర్మాణం చాల పరిమితం చెయ్యబడిందని ఆయన అన్నారు. ఎన్నో ప్రతిష్టంభనల తర్వాత సమితి యుద్ధ శాఖకు, ఉత్తర కొరియా, చైనా యుద్ధ శాఖకు మధ్య యుద్ధ విరమణ ఒడంబడిక జరిగిందని, అందులో ఒక నిబంధన కొరియా రాజకీయ సమావేశం ఏర్పాటు చేయడం అని ఆయన అన్నారు ఈ సమావేశం చెయ్యతలపెట్టిన పను

(మిగతా 2 వ పేజీలో)

## కొరియా సభ సమస్యపై తిరిగి చర్చకు జనరల్ అసెంబ్లీ నిరాకరణ

### —సోవియెట్ రష్యా ప్రతిపాదన త్రోసివేత

న్యూయార్క్, సెప్టెంబర్ 22—

కొరియా రాజకీయ సమావేశంలో ఏయే రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలనే విషయమై తిరిగి చర్చ జరపాలని సోవియెట్ రష్యా చేసిన ప్రతిపాదనను సమితి జనరల్ అసెంబ్లీ నేడు త్రోసిపుచ్చింది.

సోవియెట్ ప్రతిపాదనను అసెంబ్లీ ఎజెండాలో చేర్చడానికి నిరాకరిస్తూ ఇంతకుముందు సమితి సారథ్య సంఘం చేసిన సిఫారసును జనరల్ అసెంబ్లీ 32 వోట్ల మెజారిటీతో ఆమోదించింది.

జనరల్ అసెంబ్లీలో సారథ్యసంఘం సిఫారసుకు అనుకూలంగా 40 వోట్లు, వ్యతిరేకంగా 8 వోట్లు వచ్చాయి పది రాజ్యాలు తాటస్థ్యం వహించాయి.

సారథ్యసంఘంలో ఇంతకుముందు, తటస్థ రాజ్యాలు పాల్గొనాలా, కూడదా అనే విషయం స్వయంగా నిర్ణయించుకోడానికి కొరియా రాజకీయ సమావేశానికే విడిచిపెట్టబడాలని అమెరికా సూచించినమీదట సోవియెట్ ప్రతిపాదనపై వోటింగు తీసుకోబడింది.

సోవియెట్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 11 వోట్లు, అనుకూలంగా రెండు వోట్లువచ్చాయి. ఒక్కరాజ్యం (యూగోస్లావియా) తాటస్థ్యం వహించింది.

చైనీస్ రిపబ్లిక్, ఉత్తర కొరియా సంపగల ప్రతినిధిని శాన్‌ఫ్రాన్సిస్కోలోగాని, హానోలులూ గాని, జెనీవాలో గాని కలుసుకొని కొరియా సమావేశానికి సత్వరంగా ఏర్పాటులు చేయించే నిమిత్తం తీసుకోవలసిన చర్యలను గురించి చర్చించడానికి తక్షణం తన ప్రతినిధిని పంపడానికి తాము సంసిద్ధంగా వున్నట్టు అమెరికా ప్రతినిధి మిస్టర్ హెన్రీ కాబట్ లాడ్జి తెలియజేశాడు కూడా.

సోవియెట్ ప్రతినిధి మిస్టర్ ఆండ్రీ విషిన్‌స్కీ మొత్తంమీద ఈ రెండు సూచనలను కూడా హేతుయుక్తంగా లేవని త్రోసిపుచ్చాడు

బ్రిటిష్ స్టేట్ మంత్రి మిస్టర్ సెల్విన్ లాయిడ్ కూడా సోవియెట్ ప్రతిపాదనను ప్రతిఘటించాడు, అమెరికన్ సూచనలను మిస్టర్ విషిన్‌స్కీ ప్రతిఘటించడం మిక్కిలి శోచనీయమని పేర్కొన్నాడు.

సోవియెట్ ప్రతిపాదనను ఒక్క పోలెండ్ మాత్రమే బలపరిచింది

అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మీ పండిట్ వోటింగులో పాల్గొనలేదు

### కొరియాకు మరి కొందరు భారత ఉద్యోగుల పయనం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22—కొరియా యుద్ధఖైదీల మార్పిడి కమిషన్‌లో సభ్యత్వం గల మరి ఏడుగురు భారతీయోద్యోగులు నేడిక్కడనుంచి కలకత్తామీదుగా కొరియాకు బయలుదేరి వెళ్ళారు.

• •

కలకత్తా, సెప్టెంబర్ 21—యుద్ధఖైదీల శిబిరాల రక్షణకై కొరియాకు అదనంగా తరలించబడుతున్న భారత పేరాషూట్ దళాలకు నేడిక్కడ రాజ్ భవనంలో విందు చేయబడింది.

## చెన్నపురిలోని ఆంధ్ర ఆఫీసులు

### భవనాల కేటాయింపు రివెన్యూబోర్డు సభ్యులు చేస్తారట

మద్రాసు, సెప్టెంబర్ 23—అక్టోబర్ ఒకటవ తేదీ తరువాత చెన్నపురిలో వుండే ఆంధ్ర ప్రభుత్వం ఆఫీసులకు అవసరం కాగల భవనాలను ఆంధ్రా రివెన్యూ బోర్డు సభ్యులు ఇద్దరు కలిసి సమకూర్చవలసి వుంటుందని నిర్ణయం జరిగిందట అదేను తీసుకున్న ప్రయివేటు భవనాలలో ఈ ఆఫీసులను ఏర్పాటు చేస్తారట.

ఆంధ్ర రివెన్యూబోర్డు సభ్యుల పేర్లు ఇవి:—శ్రీ కె. యం. ఉన్నిత్తన్, శ్రీ యం. సి. పాయ్.

## శ్రీ త్రివేది సలహా సంఘం

### దాని కార్యక్రమం సమాప్తమైనందున రద్దు అయిపోయినట్టు ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 22—

ఆంధ్రా స్పెషల్ ఆఫీసర్ శ్రీ చందూలాల్ త్రివేదీకి సలహాలు చెప్పడానికి కాంగ్రెసు, ప్రజా-సోషలిస్టు, కృషీకార్ లోక్ పార్టీ, ఇద్దరు అధికార ప్రతినిధులతో నియమింపబడిన సలహా సంఘం కార్యక్రమం నేటితో సమాప్తమైనందున, ఇకనుంచి అది రద్దు అయినట్టుగా భావించడం జరుగుతుందట.

ఈ సలహా సంఘం తుదిసమావేశం నేటిరాత్రి అరున్నర గంటలకు సమాప్తమైన వెంటనే ఆంధ్ర గవర్నరుగా నియమితులైన శ్రీ చందూలాల్ త్రివేది ఈ సమాచారాన్ని పత్రికా విలేకరులకు తెలియజేశారు.

అయితే, ఈ కమిటీవారు తిరిగి కర్నూలులో సమావేశం కాగలరని, అయితే, ఆ సమావేశం మరొక ప్రతిపత్తితో జరుగుతుందని కూడా శ్రీ త్రివేదీ అన్నారు.

ఈ రోజు సమావేశంలో విద్యుచ్ఛక్తి రవాణా శాఖ, సమాచార శాఖ, మరి ఒకటి రెండు చిన్న శాఖలకు సిబ్బంది కేటాయింపు పూర్తి చేశామని కూడా శ్రీ త్రివేది తెలియజేశారు పోతే ఇంకా కొన్ని శాఖలలో వున్న ఖాళీలు వగైరాలను గురించి ఇంకా ఆలోచించవలసి వుంటుందన్నారు కూడా

పత్రికల వారు కమిటీ కార్యక్రమాలతో చక్కగా సహకరించారని, తనకు సంబంధించినవి, కమిటీ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలను సరైన పద్ధతిలో ప్రకటించారని అంటూ అందుకు పత్రికల వారికి అభినందనలు తెలియజేశారు

శ్రీ త్రివేది సలహా సంఘం ఆగస్టు 7 వ తేదీ నుంచి పని ప్రారంభించింది. అప్పటినుంచి దాదాపు అన్ని రోజులు సమావేశాలు జరుగుతూ వున్నవనే భావించవచ్చు ఈ కమిటీలో అధికార ప్రతినిధులుగా శ్రీ ఓ. పుల్లారెడ్డి (ఐ. సి. ఎస్.) శ్రీ బి. కె. రావు (ఐ. సి. ఎస్) గార్లు వున్నారు. కాంగ్రెసు తరపున శ్రీ సంజీవరెడ్డిగారు, ప్రజా-సోషలిస్టుపార్టీ తరపున శ్రీ విశ్వనాథంగారు, లోక్ పార్టీ తరపున శ్రీ లచ్చన్నగార్లు అనధికార ప్రతినిధులుగా వున్నారు.

### 26 వ తేదీన శ్రీ త్రివేది కర్నూలు ప్రయాణం

తాను 26 వ తేదీన బయలుదేరి కర్నూలు వెడుతున్నామని కూడా శ్రీ త్రివేది విలేకరులకు తెలియజేశారు.

## పశ్చిమ జర్మనీ ఆయుధ పునర్ధారణ

### బ్రిటిష్ మంత్రి సూచన

స్ట్రాస్‌బర్గ్, సెప్టెంబర్ 22—తూర్పు జర్మన్ పోలీసు బలానికి యిప్పుడు 800 టాంకులు, 90 రష్యన్ ఫైటర్ విమానాలు కలవని బ్రిటిష్ విదేశాంగశాఖ ఉపమంత్రి మిస్టర్ ఆంథోనీ నట్టింగ్ నేడు అన్నారు.

15 రాజ్యాల యూరోపియన్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తూ, 260 ఫిరంగులు, 150 సాయుధ కవచ శకటాలు కూడా తూర్పు జర్మన్ పోలీసు బలానికి కలవని ఆయన అన్నాడు

యూరోప్ రక్షణ సంస్థలో చేర్చుకొని పశ్చిమజర్మనీ ఆయుధ పునర్ధారణకు త్వరలో సన్నాహం చెయ్యాలని మిస్టర్ నట్టింగ్ సూచించాడు.

రష్యా విదేశాంగ విధానంలో విశేషమైన మార్పువచ్చినట్లు సూచన ఏదీ కానరావడం లేదని, యూరోపియన్ రాజ్యాల కౌన్సిల్ యూరోప్ సమైక్య సాధనకు ఇతోధికంగా కృషి చెయ్యాలనీ అన్నాడు

పశ్చిమయూరోప్ రక్షణలో జర్మనీని చేర్చుకొనడంవల్లనే యూరోప్ రక్షణకు తగిన హామీ చేకూర గలదని డచ్ సైనిక నిపుణుడు కర్నల్ జాన్ పెన్స్ అన్నారు.

## కేరళ మంత్రివర్గంపై విశ్వాస ప్రకటన తీర్మానం వోటమి

### —ఐదు వోట్లతో తీర్మానం త్రోసివేత

తిరువేంద్రం, సెప్టెంబర్ 23—

కేరళ యూనియన్ మంత్రివర్గంపట్ల విశ్వాసం ప్రకటిస్తూ ముఖ్య మంత్రి మిస్టర్ జాన్ నేడు అసెంబ్లీలో ప్రతిపాదించిన తీర్మానం ఐదువోట్ల తేడాతో వోడిపోయింది.

అసెంబ్లీలోని తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ సభ్యులు ప్రతిపక్షంతోకలిసి వోటుచేశారు.

తీర్మానానికి అనుకూలంగా 51 వోట్లు, ప్రతికూలంగా 56 వోట్లు వచ్చాయి. ఒకరు తటస్థులుగా వున్నారు మొత్తం వోట్లు 108

ప్రశ్నల సమయం తర్వాత ముఖ్యమంత్రి ప్రతిపాదించిన విశ్వాసప్రకటన తీర్మానంపై చర్చ ప్రారంభమైంది

ముఖ్యమంత్రి 35 నిముషాలపాటు ప్రసంగించారు. ఇటీవల కొన్నిరోజులక్రితమే తిరువాన్‌కూరు తమిళనాడు కాంగ్రెస్ కేరళ యూనియన్ కాంగ్రెస్‌తో విడిపోవడంవల్ల అసెంబ్లీలో కాంగ్రెస్‌బలం 47 కు దిగజారిన ఈ పరిస్థితిలో అసెంబ్లీ ప్రభుత్వ విధానాలను కార్యక్రమాన్ని సమర్థిస్తుందా, లేదా అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలని తను, తన ప్రభుత్వము ఆతురతతో వున్నదన్నాడు. ఇటీవల మునిసిపాలిటీల, పంచాయతీల ఎన్నికల ఫలితాలనుబట్టి ప్రభుత్వ ప్రజాశీకులకు ప్రజలలో అత్యధిక సంఖ్యాకుల బలం కలదని విశ్వసిస్తున్నానని ఆయన అన్నారు తిరిగి ఎన్నికలు జరగడం తన అభిమతం కాదని, కాని పరిస్థితి ఏర్పడితే ఎన్నికలకు తనపార్టీ సిద్ధంగా వున్నదని అనుమానంపున్న ప్రతిపక్షంవారు పోటీపడవచ్చునని ఆయన హెచ్చరించారు.

ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ థామస్ ముఖ్యమంత్రి ప్రతిపాదనను ప్రతిఘటించాడు

### నాడార్ చర్చల వైఫల్యం?

తిరువేంద్రం, సెప్టెంబర్ 23—కేరళ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి, తిరువాన్‌కూర్ తమిళనాడు కాంగ్రెస్ కమిటీకి ఏర్పడిన విభేదాలను తొలగించడానికి నియమించబడిన తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కామరాజ నాడార్ జరుపుతున్న చర్చలు ఇంతవరకు ఫలించలేదని తెలుస్తున్నది

ఉభయపక్షాలకూ సామరస్యం ఏర్పడడానికి తను తుది ప్రయత్నాలు జరుపుతున్నానని శ్రీ నాడార్ పత్రికా ప్రతినిధులతో అన్నారు. తిరువాన్‌కూరు తమిళనాడు

(మిగతా 4 వ పేజీలో)

## విదేశాలకు భారత సైన్యం

### శాంతి సాధనకోసం పంపబడడం చరిత్రలో ఇదే ప్రథమమని స్టేట్స్ కౌన్సిల్‌లో నెహ్రూ ప్రకటన

### ఆసియా ప్రమేయం లేకుండా ఆసియా సమస్యలను పరిష్కరించబూనడం ప్రమాదకరమని హెచ్చరిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23—

కొరియా రాజకీయ సమావేశంలో తటస్థరాజ్యాల ప్రతినిధులను కూడా చేర్చి, దానిని విస్తరింపజేయవలసిందిగా నేడు ప్రధాని నెహ్రూ మిత్రరాజ్యసమితిని కోరారు. పరస్పరం పోరాడుకొంటున్న దేశాలతో తటస్థ దేశాలుకూడా కలిసివుంటే శాంతిని నెలకొల్పడం సులభతరం అవుతుందన్నారు.

స్టేట్ కౌన్సిల్‌లో విదేశ వ్యవహారాలపై చర్చను ప్రారంభిస్తూ, ఆసియా ఇష్టాన్ని ఉపేక్షించవద్దని అమెరికా, ఐరోపా దేశాలను ప్రధాని నెహ్రూ హెచ్చరించారు

కొరియా రాజకీయ సమావేశం గురించి, అందులో పాల్గొనవలసిన సభ్యదేశాలను గురించి సమితి రాజకీయ సంఘంలో జరిగిన చర్చలను గురించి చెపుతూ: ఆసియాకు సంబంధించిన సమస్యలను ఆసియా ప్రమేయం లేకుండా పరిష్కరించ బూనడం అవివేకంగా తనకు కనిపిస్తున్నదని ప్రధాని నెహ్రూ అన్నారు

భద్రతా సంఘంలో కూడా ఆసియాకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వబడాలని ఆయన మిత్రరాజ్య సమితికి చెప్పారు భద్రతా సంఘం సభ్యత్వానికి ఇండియా ప్రయత్నించదని స్పష్టంచేస్తూ, ఆసియాను వెలిగా వుంచడం లేక దానిని తన రాజకీయపు ఎత్తులకు పోరాటాల రంగస్థలంగా ఉపయోగించుకోవడం ఇకముందు ఏదేశానికీ సాధ్యంకాదని ఆయన స్పష్టంచేశారు ఆవిధమైన విధానాన్ని ఆసియా గర్హిస్తుందన్నారు

(మిగతా 6వ కాలంలో)

## స్పెయిన్‌లో బెరియా?

మాడ్రిడ్, సెప్టెంబర్ 23—

ప్రధాని మాలెంకోవ్ చే బర్తరఫ్ చేయబడిన సోవియెట్ దేశీయ శాఖ మాజీమంత్రి లావ్రెంటీ బెరియా రష్యా నుంచి పారిపోయి వచ్చి ప్రస్తుతం స్పెయిన్‌లో అజ్ఞాతంగావుంటున్నట్టు నేడొక మాడ్రిడ్ పత్రిక ప్రకటించింది.

## ఉత్తర సుమత్రాలో కల్లోలం

### దుండగులపై చర్య తీసుకోవలసినదిగా సైన్యాలకు జకార్తా ప్రభుత్వం ఉత్తరువు

జకార్తా, సెప్టెంబరు 22—ఉత్తర సుమిత్రా లోని అచీన్ జిల్లాలో దుండగులు దాకులు, కత్తులు చేబూని పోలీసు ఠాణాలపై దాడి జరపడంతో ఇండొనీసియన్ ప్రభుత్వం సైన్యాలను వెంటనేవెళ్ళి చర్య తీసుకోవలసినదిగా ఉత్తరువు చేసింది.

జిల్లాలో కొన్నిచోట్ల పోలీసులపై దుండగులు దాడులు జరిపారని, ఇంతవరకు 60 మంది ఖైదీలుగా పట్టుకోబడ్డారనీ ఒక ప్రభుత్వ ప్రతినిధి అన్నాడు

అచీన్ ఇండొనీసియన్ ఇస్లామిక్ రాజ్యంలో భాగం అనే కరపత్రాలు సైనిక ప్రధాన కార్యాలయానికి దొరికినవట

మూడుచోట్ల రైలుమార్గం విచ్ఛిన్నం చెయ్యబడ్డదనీ, టెలిఫోన్ తీగలు కత్తిరించబడినవనీ తెలుస్తున్నది

ఈ తిరుగుబాటుకు మద్దతునిస్తున్నది పశ్చిమ జావాలోని ముసాలెవాదుల ఉద్యమనాయకుడు కార్టో సూర్యోరెనని పరిశీలకులు అన్నారు. ఈయన ఉద్యమమే పశ్చిమ జావాలో పెక్కు చోట్ల అశాంతికి కారణమట.






దక్షిణ రైల్వే

## స్టాండర్డు రౌండ్‌టూర్ టిక్కెట్లు ప్రవేశపెట్టబడుటు

నాలుగు వివిధ మార్గములుగా నిర్దిష్టమైన పర్యటనములకు 3 నెలలలో పర్యటనం పూర్తి చేయునట్లు, రెండవ ఇంటరు, మూడవ తరగతులకు 1-10-1953 లగాయతు స్టాండర్డు రౌండ్‌టూర్ టిక్కెట్లు మద్రాసు సెంట్రల్ నుండియు, పర్యటనములో నదరన్ రైల్వే శాఖాకు యితర స్టేషనుల నుండియు, ఉత్తర హిందూస్థానములో వివిధ స్టేషనులకు జారీ చేయబడును. ప్రయాణ మార్గముమీదనున్న దక్షిణ రైల్వే శాఖాకు ఏ స్టేషను నుండియైనను ప్రయాణం ప్రారంభించి, నాలుగు ప్రయాణములలో ఏ ప్రయాణమైనను ప్రయాణీకులు చేయవచ్చును. ఈ టిక్కెట్లకు కనీసము 10 రోజులకు ముందుగా ఆయా స్టేషన్ మాస్టర్లకు దరఖాస్తు చేయవలెను. మద్రాసు సెంట్రల్, బెజవాడ, గుంటకల్లు స్టేషనులలో మాత్రము యీ టిక్కెట్లు స్టాకులో నుంచబడి అడిగినప్పుడు జారీచేయబడును

2. పర్యటనము, చార్జీలు వగైరాల గురించి యితర వివరములు మీ సమీపమునగల స్టేషన్ మాస్టరునుండిగాని, చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, నదరన్ రైల్వే, మద్రాసు - 3 నుండిగాని పొందవచ్చును

చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.

## సంగ్రహ ప్రకటనలు

ప్రకటన

మీ ఆర్థిక అవసరముంటు, పెట్టుబడికి కృష్ణా చిట్ ఫండ్సు. 208 / 209, మింటు స్ట్రీట్, మద్రాసు-1 లో చేరండి మా సెప్టెంబరు చిట్ సీరీస్ రు. 5,000/-, 3,000/-, 2,000/-, 1,000/-, 500/-, 400/-, 300/-, 200/- నెలసరి చందాలు వరుసగా రు. 200/-, 150/-, 100/-, 50/-, 25/-, 20/-, 15/-, 10/- లు.

ఫిలిం డైరెక్షన్, స్క్రిప్ట్ రచన, వివిధ ఫోటోగ్రఫీ. స్టిల్ ఫొటోగ్రఫీ నేరుగాగాని, పోస్టల్ ద్వారాగాని ఉత్తమమైన ట్రెయినింగు యివ్వబడును. ప్రాస్పెక్టస్ 8 అణాలు.
మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్,
పాండీ బజార్, మద్రాసు - 17.

వేలం అమ్మకము

ప్రొజెక్టరు, ఆయిల్ యింజన్, డేరాలు వగైరాలతో కంప్లీటుగా వున్న "శ్రీ అశోక్ టాకీస్" అని పిలువబడు, ఒక టూరింగ్ సినిమా (వయా) పూనమల్లి, వెలపేడువద్ద 4-10-53 తేదీ ఉ॥ 11 గం. లకు మద్రాసు-2 గవర్నమెంటు వేలందారులైన గారీ అండ్ కంపెనీ వారిచే వేలం వేయబడును


## శ్రీ పుల్లారెడ్డిగారికి వీడ్కోలు విందు

మద్రాస్, సెప్టెంబరు 23—ఆంధ్రప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమితులు కాగల శ్రీ ఓ. పుల్లారెడ్డి ఐ. సి. యస్. గారి గౌరవార్థం మద్రాసు సెక్రటేరియట్ హోంశాఖ ఆఫీసర్లు సిబ్బంది నేడు విందుచేశారు. హోంశాఖ కార్యదర్శి శ్రీ టి. ఎన్. ఎస్. రాఘవన్ ఐ. సి. ఎస్. హాజరైనారు. హోంశాఖ ఉద్యోగులు దాదాపు 200 మందితోకలిసి ఫోటో తీయించారు.

హోంశాఖ అసిస్టెంటు కార్యదర్శి శ్రీ యం. బాబుసెట్టిగారు శ్రీ పుల్లారెడ్డిగారికి స్వాగతం చెప్పారు. 1947 నుంచి తాను హోంశాఖలో కార్యదర్శిగా వున్నందున అందరి ఉద్యోగులతోను తనకు పరిచయం కలదని అంటూ శ్రీ పుల్లారెడ్డిగారు అందరికీ అభివందనాలు చెప్పారు. సూపరింటెండెంట్ శ్రీ వి. వెంకటచలంగారి అభివందనాలతో సభ ముగిసింది.

## హైదరాబాదు నుంచి కర్నూలుకు స్పెషల్ రైలు వుండదట

సికిందరాబాదు, సెప్టెంబరు 22— మీటర్ గేజ్‌లో తగినన్ని కోచీలు లేనందున సికిందరాబాదునుంచి కర్నూలుకు అక్టోబరు ఒకటవ తేదీన స్పెషల్ రైలును నడపడం సాధ్యపడదని రైల్వే అధికారులు తమ అశక్తతను నేడు ప్రకటించారు. ఈ స్పెషల్ రైలును ఏర్పాటు చేస్తున్నామని విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి ఇదివరలో ప్రకటించివున్న సంగతి పాఠకులకు విదితమే.


ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వరరావు
1953 సెప్టెంబరు 24, గురువారం


## శ్రీ త్రివేది హితవు

ప్రస్తుత దేశ పరిస్థితులను బట్టి పరిపాలనా నిర్వహణను అభివృద్ధి పరచడానికి ప్రభుత్వ నిర్వాహకులలో ఎక్కువ నిజాయితీ, విశేష నైపుణ్యం, సమధిక ప్రజానురాగం అవసరమని పంచవర్ష ప్రణాళిక కర్తలు తమ నివేదికలో పేర్కొన్నారు.

దేశం మొత్తంమీద ఇప్పుడున్న పరిపాలనను చక్కబరచడానికే పై సూచనలు చేయబడినప్పుడు కొత్తగా ఒక రాష్ట్రాన్ని సృష్టించిన సందర్భంలో అట్టి సంస్కరణల అవసరం ఇంకెంత వుండగలదో ఊహించవచ్చు.

అందుచేతనే నూతన ఆంధ్ర రాష్ట్రానికి గవర్నరు కానున్న శ్రీ సి. యం. త్రివేది నిన్న ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వోద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ నవ్యాంధ్రరాష్ట్రం బహుముఖంగా వృద్ధి చెందడానికి ప్రభుత్వోద్యోగుల కర్తవ్యాన్ని వ్యక్త పరిచారు.

స్వాతంత్ర్య సంపాదనానంతరం ఇండియాలో తలయెత్తిన వివిధ సమస్యలతోపాటు స్వతంత్ర భారతంలో ఓంప్రథమంగా నెలకొల్పబడిన ఆంధ్రరాష్ట్రాన్ని మరికొన్ని నూతన సమస్యలు కూడా ఎదుర్కొనక తప్పదు.

ప్రత్యేకాంధ్రరాష్ట్రానికి సంబంధించిన ఆయ, వ్యయాలను సరిపెట్టడం విషయంలో నేమి, గోదావరి వరదలవల్ల ఆకస్మికంగా సంభవించిన ఆపదల నుంచి ప్రజలను కాపాడవలసిన సందర్భంలోనేమి, ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పరిష్కరించుకొనవలసిన అనేక సమస్యల కారణంగానేమి నవ్యాంధ్ర రాష్ట్ర నిర్వాహకులపై గల బాధ్యతలు గురుతరమైనవి.

వాటి నన్నిటిని సమర్థంగా నిర్వహించి, ప్రజానురాగాన్ని చూరగొనడానికి రాష్ట్ర పరిపాలన సౌష్ఠవంగా, నిర్దుష్టంగా, నిపుణవంతంగా కొనసాగడం అవసరం.

కేంద్ర ప్రభుత్వం మాట ఎలావున్నా, ప్రత్యేకించి రాష్ట్ర పరిపాలన విషయంలో ప్రభుత్వ విధానాలకంటె ప్రజలతో ఎక్కువ సంబంధంగల దైనందిన పరిపాలనా నిర్వహణమే ముఖ్యమని శ్రీ త్రివేదీ వెల్లడించిన అభిప్రాయం సత్యదూరం కాదు.

అధికారులు తాము పాలకులమని కాక, ప్రజా సేవకులమనే భావంతో వర్తించినప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికీ అవినాభావ సంబంధం కుదురుతుంది. నైపుణ్యంతోబాటు చిత్తశుద్ధినీ, ప్రేమానురాగాలను అధికారవర్గం అలవరచుకున్నప్పుడు అది సులభసాధ్యం.

ప్రభుత్వ విధానాలు ఎంత సద్భావంతో సంకల్పించబడినా ప్రత్యక్షంగా వాటిని అమలు జరపవలసినవారు, వాటి ప్రయోజనాలను ప్రజలకు అందజేయవలసినవారు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులే కాబట్టి, అధికారవర్గం ఆత్మలేని ఉక్కు చట్రంవలెగాక ప్రజా హితులవలె వ్యవహరించాలి.

మంత్రులుగాని, వారి అనుయాయులుగాని ఉద్యోగులపై రాజకీయ సంబంధమైన ఒత్తిడి కలిగించడం ఎంత అనుచితమో, పరుల ఆగ్రహానుగ్రహాలకు లోనుగాక ఉద్యోగులు తమ కర్తవ్యం నిర్వహించడం కూడా అంత అవసరం.

భాషా ప్రయుక్త సిద్ధాంతంపై ప్రప్రథమంగా ఏర్పడుతున్న ఆంధ్రరాష్ట్రం భవిష్యత్తుపై అన్యరాష్ట్రాలవారు ఎన్నో ఆశలు పెట్టుకొని వున్నారు. తక్కిన పరిస్థితులు ఏవి ఎలా వున్నా రాష్ట్ర పురోభివృద్ధి ముఖ్యంగా సుస్థిర, సక్రమ పరిపాలనపై ఆధారపడి వుండగలదు.

ప్రజా సేవను ఆదర్శంగా పెట్టుకున్న పక్షంలో అధికారులు శ్రీ త్రివేది సలహాలను అమలులో పెట్టడం కష్టంకాదు.

(1 వ పేజీ తరువాయి)

లలో యుద్ధఖైదీల సమస్యను పరిష్కరించడం ఒకటి. కొరియాలో విదేశ సైన్యాలంటి ఇతర సమస్యలను కూడా ఈ సమావేశమే పరిష్కరించవలసి వున్నది ఇవన్నీ దూరప్రాచ్యానికి సంబంధించిన ముఖ్య సమస్యలే, అయినా, కొరియాకు సంబంధించిన కొన్ని సమస్యలనే ప్రస్తుతం ఈ సమావేశం చర్చిస్తుంది. ఆ తర్వాత దూరప్రాచ్య సమస్యల పరిశీలనకు పూనుకోవచ్చు ఈ సమస్యలు పరిష్కరించబడకపోతే అసలు దూరప్రాచ్య సమస్యే పరిష్కారం కాదు

అటువంటి ముఖ్యమైన రాజకీయ సంఘ నిర్మాణం జరుగుతున్నప్పుడు, అది ఎంత కష్టమైన పని కాదని చాలమంది అనుకోవడం సహజం ఇటువంటి సమావేశాలలో వోటుద్వారా గాక, అందరి అంగీకారంద్వారానే నిర్ణయాలు జరుగుతాయి అటువంటి సమావేశాలలో ఎవరైనా ఒక అదనపు సభ్యుడు పాల్గొన్నా పర్వాలేదు

పైగా, ఈ విషయంలో వివాదం కలదు వానికి రెండు దృక్పథాలు కలవు అందువల్ల ఏ దృక్పథంతో ఈ సమస్యను పరిశీలించాలి అనేది ముఖ్యంకాని సమావేశంలో ఎవరు పాల్గొంటున్నా రనేది ముఖ్యంకాదు

ఈ సమావేశంలో పోరాడుకొంటున్న రాజ్యాలే ప్రాతినిధ్యం కలిగివుండాలని మిత్రరాజ్యసమితి తీర్మానించింది. ఉత్తర కొరియా చైనాదేశాలు కొన్ని తటస్థరాజ్యాలకు కూడా అందులో ప్రాతినిధ్యం వుండాలని కోరాయి

ఆసియాలోని అనేక దేశాలప్నేను సూచించాయి కూడా ఇప్పుడు ఈ సమావేశానికి మరికొన్ని దేశాల ప్రతినిధులను చేర్చడమా వద్దా అన్నది సమితి యెదుట వున్న ప్రశ్న ఈ విషయంలో ముందుకురావడం ఇండియా విధానంకాదని, అయినా ఇటువంటి ప్రధాన సమస్య విషయంలో కలుగజేసికోకుండా ఇండియా వూరుకోజాలదని నెహ్రూ అన్నారు

ఈ రాజకీయ సమావేశంలో తటస్థ రాజ్యాలు పాల్గొనడం అవసరం అన్నారు

ఖైదీల మార్పిడి నిర్వహణవంటి ప్రధాన విషయాలలో కొరియాలో ఇండియా స్వీకరించిన బాధ్యతలను గురించి చెపుతూ, శాంతి సాధనకోసం ఒక దేశం మరో దేశానికి సైన్యాల్ని పంపించిన సంఘటన ఇంతవరకు ప్రపంచ చరిత్రలో ఇదొక్కటేనని నెహ్రూ అన్నారు భారత పతాకక్రింద భారత సైన్యాలు శాంతి సాధనకోసం విదేశాలకు వెళ్ళాయని, ఇది ఇండియాకు గర్వకారణమని నెహ్రూ అన్నారు

కొరియాలో మనలను ఎదిరిస్తున్న క్లిష్ట పరిస్థితులనుగురించి చెపుతూ, అక్కడి మన సైన్యాధికారులు ఇంకా ఎక్కువ సైన్యం కోసం కోరారని, రెండుమూడు రోజులలో అదనపుదళాలను కొరియాకు పంపుతున్నామని నెహ్రూ వెల్లడించారు. అక్కడ మన సైన్యాలు ప్రశంసనీయమైన కృషిచేస్తున్నాయని, వారిని పార్లమెంటు అభినందించాలని అన్నారు.

మిత్రరాజ్యసమితి కృషినిగురించిచెపుతూ, ప్రస్తుత పరిస్థితులలో అది చేయగలిగినంతా చేస్తున్నదని దానిని విమర్శించి లాభంలేదని, పరిస్థితుల అభివృద్ధికి అంతా కృషి చేయాలని అన్నారు. తమ హక్కులను సడలించుకోడానికి ఇష్టపడని స్వతంత్ర రాజ్యాలతోను, మానవ నైజముతోను ప్రపంచం అతలాకుతలంఅవుతున్నద అన్నారు ఆసియా ఇష్టం లేకుండా ఆసియా సమస్యలను అమెరికాగాని, ఐరోపాగాని పరిష్కరించజాలవన్నారు

"భవిష్యత్తులో ఆసియాకు ఐరోపాకు, ఆసియాకు అమెరికాకు మధ్య వివాదాలు రావడం నాకు ఇష్టంలేదు. ఇతరులతో ఆసియా వివాదపడాలని నేను కోరడంలేదు. అంతర్జాతీయ రంగంలో ప్రస్తుతం వున్న కొన్ని విశేషాలను గురించి మాత్రమే నేను గుర్తుచేస్తున్నాను" అని అన్నారు. మిత్రరాజ్యసమితి ఏర్పడి 8 సంవత్సరాలయిందని, 5 పెద్ద రాజ్యాలకు భద్రతా సంఘంలో శాశ్వత స్థానం కల్పించబడిందని అంటూ, అందులో రెండే పెద్ద రాజ్యాలని ఒకటి అసలు "రాజ్యమే" (ఎవర్) కాదని ప్రస్తుతం భద్రతాసంఘ పరిస్థితిని చూస్తే, పరిస్థితులకుఅనుగుణంగా నియమితమొందడం లేనట్లు స్పష్టపడగలదని ఆయన అన్నారు భద్రతా సంఘంలో ఆసియాకు ప్రాతినిధ్యమే లేదని, పాకిస్తాన్ సభ్యత్వం ఆక్రమించబోతున్నదని అన్నారు. తర్వాత బహుశా లెబనాన్‌కు సభ్యత్వం లభించవచ్చునని ఇంత పెద్ద ఖండాన్ని అంత చిన్నదేశం భరించజాలదని అన్నారు. జాతీయ చైనా ఒక్క ఫార్మోజా దీవికే ప్రతినిధి అన్నారు

మన దేశంవిధానం "తటస్థం" కాదని, ఆ మాటను శాంతికాలంలో బలహీనంగా ఎందుకు ఉపయోగించాలో తనకు తెలియకుండా వున్నదని నెహ్రూ అన్నారు మన ఇష్టం వచ్చిన విధానం మనం అనుసరిస్తామన్నారు ప్రపంచంలో మనం నిర్వహిస్తున్న పాత్ర ప్రధానమైందా, కాదా అన్న జిజ్ఞాసే మనకక్కర లేదన్నారు ఏదో ఒకదేశం విధానంతో మన విధానాన్ని ముడిపెట్టుకోవాలని కొందరంటున్నారని, అది అనర్థమూ, అవివేకమూ నని శ్రీ నెహ్రూ వివరించారు మనది స్వతంత్ర దేశం అనుసరించదగు స్వతంత్ర విధానం అన్నారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబరు 23 "ఆంధ్రప్రభ, గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 2,95,289-6-5 అయింది.

నేడు విరాళాలిచ్చిన దాతల పేర్లు ఇవి:—

తుంగభద్ర ప్రాజెక్టు రిక్రియేషన్ క్లబ్-నాటక ప్రదర్శనసందర్భంగా వసూలు చేసి పంపిన విరాళం, తుంగభద్ర డామ్ 3,000-0-0

దీనిలో:— ఇండియన్ షుగర్స్ అండ్ రిఫైనరీస్, హోస్పేట 100/-, తారాపోరెవాలా కంపెనీ, ఇంజనీర్సు, హోస్పేట 100-0-0, శ్రీ ఎల్ ఎస్. గోవిందరామ్ కంట్రాక్టర్, హోస్పేట 250-0-0 శ్రీ డి వి. జీవరాజు అసిస్టెంట్ ఇంజనీరు 110-0-0, జనరల్ కన్‌స్ట్రక్షన్ అండ్ ట్రాన్స్‌పోర్టు సిండికేట్, మునీరాబాద్ 100-0-0 శ్రీ గోపాలకృష్ణ చెట్టి, కంట్రాక్టర్, హోస్పేట 75-0-0, శ్రీ శంకర్ సింగ్, బస్ ఓనర్, హోస్పేట 50-0-0, ట్రిప్లికేన్ లాడ్జి, టి బి డామ్ 50-0-0; ఇంకా శ్రీ జాంబన్న, వెదురు వర్తకులు, హోస్పేట, టి బి ప్రాజెక్టు రెస్టారెంట్, టి బి. డామ్, మెసర్స్ గోవింద బ్రదర్స్, జనరల్ మర్చంట్స్, హోస్పేట, శ్రీ చిన్న బసప్ప కొట్టంబారి— కాల్‌టెక్స్ ఏజెంటు హోస్పేట, శ్రీ కాళప్ప నాయర, టి బి. డామ్, శ్రీ కృష్ణాచార్, బస్ ఓనర్ హోస్పేట, శ్రీ జి రామిరెడ్డి, కంట్రాక్టర్ హోస్పేట, శ్రీ వాసుదేవన్ నాయర్, టి బి డామ్, మెసర్స్ సచ్చిదానంద టాకీస్, హోస్పేట, శ్రీ దొరైస్వామి, కంట్రాక్టర్, టి. బి. డామ్, శ్రీ కరుప్ప నాయకర్ కంట్రాక్టర్ టి బి డామ్ శ్రీ సన్యాసి, కంట్రాక్టర్, టి బి డామ్. శ్రీ కె. యస్. పి రత్నం చెట్టియార్, కంట్రాక్టర్ టి బి. డామ్ గార్లు ఒక్కొక్కరు 25-0-0 చొప్పున ఇచ్చిన మొత్తాలు, తుంగభద్ర ప్రాజెక్టు సిబ్బంది, కార్మికులు సహా వసూలు చేసిన 25-0-0 ల లోపు విరాళాల మొత్తం 940-0-0 చేరి వున్నవి

థియాసాఫికల్ సొసైటీ, అడయార్, మద్రాసు 500-0-0
రెడ్‌క్రాస్ సొసైటీ, పశ్చిమ గోదావరి జిల్లా శాఖ ఏలూరు 250-0-0
అనంతపురం ఇంజనీరింగ్ కాలేజి అధ్యాపకులు, విద్యార్థులు 250-8-0
ఈస్టరన్ రైల్వే ఇంజనీరింగ్ షాప్, పర్లాకిమిడి (శ్రీ బి వి రామయ్యగారిద్వారా) 225-12-0
బాపట్ల తాలూకా భావిపాలెం గ్రామస్థుల నుంచి వసూళ్లు (శ్రీ ఎం వెంకట సర్వయ్యగారిద్వారా) 198-0-0
మురమండ టి యస్ బి అండ్ బి కె ఆర్ బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు (తూర్పు గోదావరి) 150-0-0
శ్రీ బి వి యస్ నరసింహారావు రావినూతల వసూలు చేసి పంపినది 150-0-0

దీనిలో శ్రీయుతులు కొమ్మినేని బసవయ్య 10-0-0 గుడం నరసయ్య 10-0-0, గుడం అప్పయ్య. కొనిజేటి రామయ్య. బచ్చు లక్ష్మయ్య. వూటుకూరు రామారావు బోనేపల్లి వెంకటప్పు, చేబ్రోలు భద్రయ్య, చేబ్రోలు చినమల్లయ్య, చేబ్రోలు సీతయ్య, చేబ్రోలు పెదనారాయణ, హిందూరు వీరమ్మ, కొమ్మినేని వెంకటేశ్వర్లు, చేబ్రోలు జగన్నాధం, కొమ్మినేని శేషయ్య, పోలబ్బయ్య, పోశకల నర్సయ్య, వడ్డకుంట్ల ఏడుకొండలు, మైనేని నారాయణ, కొమ్మినేని కోటయ్య, చేబ్రోలు వెంకయ్య, చేబ్రోలు చినవారాయణ, తోటకూర కోటమ్మ, పర్సా పెదయ్య, కొమ్మినేని నారాయణ, కొమ్మినేని నర్సయ్య కొమ్మినేని పెదనర్సయ్య, వడ్డకుంట్ల రాము కోటయ్యగార్లు ఒక్కొక్కరు 5-0-0 చొప్పున యిచ్చిన మొత్తాలు చేరియున్నవి

అసిస్టెంటు గారిసన్ ఇంజనీర్ ఇ అండ్ యం నాప్ యం ఇ యస్ విశాఖపట్నం 181-3-3
సెంట్రల్ రైల్వే సిబ్బంది, సికింద్రాబాదు (శ్రీ యం రాఘవేంద్రరావుగారి ద్వారా) 134-12-0
శ్రీ టంగుటూరి లక్ష్మీనరసారెడ్డి, కుడితిపాలెం 116-0-0
గుడివాడ కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ 116-0-0
గోదావరి వరదబాధితుల సహాయ సంఘం, బళ్లారి 116-0-0
హిందూ కాలేజీ హైస్కూల్ ఫ్యాకల్టీ రిపబ్లిక్, గుంటూరు 116-0-0
కృష్ణాజిల్లా కలెక్టర్ ఆఫీసు లాస్టు (గ్రేడ్ సర్వెంట్స్) చిలకలపూడి 100-0-0
యస్ కె పి వి వి హిందూ హైస్కూలు ఉపాధ్యాయ సంఘం, విజయవాడ 100-0-0

శ్రీ [illegible] గుంటూరు 101-0-0
ఆరి హనుమంతప్ప అండ్ సన్సు [illegible] ఏజెంట్స్ దేవనగిరి కాటన్ మిల్ లిమిటెడ్ 101-0-0
శ్రీ యన్. యం. ఆర్. సుబ్బయ్య [illegible] తల్లాప్రగడ, [illegible] 100-0-0
డిఫెన్స్ సైన్స్ సొసైటీ, సికింద్రాబాదు 96-2-0

దీనిలో శ్రీ కె యల్ యన్ శాస్త్రి 8-8-0 డిఫెన్స్ సైన్సు సొసైటీ బొలారం బ్రాంచి 5-10-0, శ్రీయుతులు శేషసుబ్బారావు, సి. హెచ్. సత్యనారాయణమూర్తి, కె యుల్ నరసింహారావు అండ్ చలపతిరావు సి. బి. శ్రీనివాస్, ఎమున్‌లాల్ సి. మోడీ, యం. సీతారామయ్య గార్లు ఒక్కొక్కరు 5-0-0 లు చొప్పున యిచ్చిన మొత్తాలు చేరియున్నవి.

వి ఆర్ కాలేజి, బాపట్ల [illegible] 90-0-0
యుసి ఇ యుసి డి మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, ఏలూరు 50-0-0
ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజెంటు సిబ్బంది, ఏలూరు 70-0-0
4 వ నెంబరు సర్వేపార్టీ సిబ్బంది, విజయనగరం (శ్రీ సి హెచ్. సూర్యనారాయణ రాజు గారి ద్వారా) 70-1-0
మహిళా సంఘం, ద్రోణాచలం 80-0-0
గుంటూరు టుబాకో మార్కెట్ కమిటీ 65-0-0
శ్రీ మద్దూరి పెద్ద అంకయ్యగారి ఫరం, తెనాలి 62-8-0
శ్రీ యస్ పొన్నయ్య, కంచర్ల (తెనాలి) 62-8-0
శ్రీ కృష్ణా జనరల్ స్టోర్స్, తెనాలి 62-8-0
శ్రీ టి కుటుంబరావు అండ్ నారాయణమూర్తి, తెనాలి 62-8-0
కడప రైల్వే సెషన్ సిబ్బంది 51-1-0
శ్రీ డి యస్ రామచంద్రరావు, [illegible], మద్రాసు [illegible]
డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సిబ్బంది, విజయవాడ 8-0-0
శ్రీ యం. ఏ కృష్ణారావు, దొడ్డిపట్ల (పాలకొల్లు) 40-0-0
సెంట్రల్ ఎక్సైజ్ అసిస్టెంటు కలెక్టరు, ఆయన ఆఫీసు సిబ్బంది, గుంటూరు 46-0-0
బళ్లారి సెల్లింగ్ ఆఫీసు సిబ్బంది 40-0-0
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు సిబ్బంది విజయవాడ 26-0-0
శ్రీ టి ఆర్. కృష్ణమూర్తి చెట్టిసూరి, కయారి 45-0-0
ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్టల్ ఆఫ్ అకౌంట్ షాప్, విశాఖపట్నం 15-0-0
అసిస్టెంటు గారిసన్ ఇంజనీర్, బి అండ్ ఆర్ వార్డ్ ఆఫ్ షాప్ యం ఇ యస్. 32-0-0
నార్తరన్ రేంజ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు సిబ్బంది, కాకినాడ 38-0-0
శ్రీమతి యస్ ఆర్ రాజేశ్వరి, 6 వ వీధి, రబ్బండి గేట్, మద్రాసు-6 25-0-0
శ్రీ జె వీరన్న సెట్టి, రెడ్డి హాస్టల్ ఆదోని 18-0-0
రెవరెండ్ హెచ్. ఎ. లాఫితే. ‘నన ఏమ్’ నూనూరు 15-0-0
వాణి ట్యుటోరియల్ కాలేజి విద్యార్థులు, గుంటూరు 34-0-0
[illegible] ఇన్‌స్టిట్యూట్, విజయవాడ 15-0-0
శ్రీమతి అల్లూరి సీతారామమ్మ, విజయవాడ 10-0-0
శ్రీ అల్లూరి వీరరాఘవమ్మ, విజయవాడ 6-0-0
శ్రీ ఎస్ వెంకటరామయ్య
రెసిడెంటు ఇంజనీరు పిడుగురాళ్ళ 20-0-0
శ్రీ కె ఎస్ విజయరాఘవన్, ఏజెంటు, ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాపట్ల 20-0-0
శ్రీ వి. కనకయ్యగుప్త అండ్ సర్వోత్తమగుప్త, నర్సారావుపేట 20-0-0
శ్రీ కె నరసింహా షెనాయ్ అండ్ బ్రదర్స్, [illegible] 20-0-0
శ్రీ వి. వెంకప్ప అండ్ కో. [illegible] 25-0-0
శ్రీమతి సి యస్ నాగరాజమ్మ, నెల్లూరు 20-0-0
నారాయణదాస్ బ్రదర్స్ [illegible] అండ్ కో. ఆదోని 11-0-0
శ్రీ ఎ యం ఎస్ శాంతి, బళ్లారి 10-0-0
[illegible] కోఆపరేటివ్ సొసైటీ, [illegible] 5-0-0
మద్రాసు అకౌంటెంట్ జనరల్ ఆఫీసు సిబ్బంది, యస్. [illegible] శ్రీ ఎ బాలకృష్ణన్. శ్రీ ఎ యం సక్సేనా, మద్రాసు 566-10-0
గరికిపాడు పంచాయితీబోర్డు (ప్రెసిడెంటు ద్వారా) 116-0-0
డిఫెన్స్ [illegible] సొసైటీ, [illegible] పేట 101-0-0
వెన్నెల [illegible] యువజన సంఘం, మద్రాసు 50-0-0
శ్రీమతి బి. విజయలక్ష్మి, [illegible] కొవ్వూరు 50-0-0
[illegible] వి. వి. ఎల్. అసిస్టెంటు [illegible] 33-7-0
శ్రీమతి పుష్పాల గోవిందమ్మ, కేరాఫ్ రమణ బ్రదర్స్, రాజమండ్రి 30-0-0
శ్రీ [illegible] అండ్ కంపెనీ, వర్లీ, బొంబాయి 31-0-0

రావిపూడి పంచాయితీ బోర్డు (గొంగళమూడి పోస్టు) 21-0-0
శిల్పాక్ పంపింగ్ స్టేషన్ సిబ్బంది, కార్మికులు, మద్రాసు 20-2-0
వార్డర్ ఆర్. నరసింహారావు, ఆస్పత్రి హాస్పిటల్, బోడూరు పోస్టు 20-0-0
శ్రీ ఎ బాలకృష్ణారావు, రైల్వే పి డబ్ల్యు ఇన్‌స్పెక్టరు గద్వాల 10-0-0
కుమారి యన్ విజయ. కేరాఫ్ శ్రీమతి యన్ లక్ష్మీదేవి, బళ్లారి 5-10-0
శ్రీ పాలమెట్ల సత్యనారాయణ అండ్ రామచంద్ర సాహు, పాలకొండ 5-0-0
శ్రీ విగుడుపాటి సుబ్బయ్య, కొత్తపేట గుంటూరు 50-0-0
సెయింట్ జోసెఫ్స్ గర్ల్స్ హైస్కూలు బాలికలనుంచి రెవరెండ్ మదర్ ఎడ్విగా వసూళ్లు, గుంటూరు 137-0-0
శ్రీ డి. యం ఆదిశేషయ్య, ఏసూరు 10-0-0
జనాబ్ యస్ కె మస్తాన్ షరీఫ్ సాహెబ్, సింగరాయకొండ 140-0-0
కందుకూరు యల్ యస్ జి సెసరీ యూనిట్ వసూళ్లు (శ్రీ పి యస్ ప్రకాశరావుగారి ద్వారా), రెండిపదిపా 42-4-0
సూళ్ళూరుపేట గోదావరి వరద బాధితుల సహాయ సంఘం కార్యదర్శి టి యస్. గణపతిగారి ద్వారా 116-0-0

దీనిలో— సూళ్లూరుపేట పంచాయతీ బోర్డు ప్రెసిడెంటు శ్రీ కొంగిరాజ గోపాలశెట్టిగారు 58-0-0 సూళ్లూరుపేట వాస్తవ్యులు శ్రీయుతులు కటకం కోటయ్యశెట్టి అండ్ బ్రదర్స్ (జవుళీ వ్యాపారం). ఎ జి రామరత్నం, అవల వెంకట సుబ్బయ్య (కంపౌండర్). పోకల వెంకట రంగం శెట్టిగార్లు ఒక్కొక్కరు 5-0-0 దేవాలయాలు. శ్రీయుతులు జె. సుందర్రాజు (డిప్యూటీ తాసిల్దార్). యస్ మురుగేశన్ (కాఫీ హోటల్), తిరుపతి రామయ్య (వ్యాపారం)గారు ఐదేసి రూపాయలు యిచ్చారు

పాపూరుపేట వైశ్య సంఘం, వేటపాలెం 6-3
ఉప్పుగుండూరు హైస్కూలులో చదువుతున్న పెదగంజాం విద్యార్థులు (శ్రీ కె రామచంద్రారెడ్డిగారిద్వారా) 20-0-0
శ్రీ ఎ. వెంకటేశ్వర్లు. సర్వాయపాలెం 25-0-0
దీనిలో: శ్రీ కామేపల్లి వెల్లి శేషయ్యగారి 5-0-0 చేరియున్నది
టీచర్సు అసోసియేషన్ సెంటర్, కామాయపాలెం (కార్యదర్శి ద్వారా) 10-0-0
శ్రీ సింది చంద్రశేఖరం, పతేఖాన్‌పేట, నెల్లూరు 5-0-0
విజయవాడ సౌత్ రేంజి ఎలిమెంటరీ స్కూల్ టీచర్సు (కౌజరర్ శ్రీ యం. సుబ్బయ్యగారిద్వారా) విజయవాడ 30-0-0
బ్రహ్మనాయుడు బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు (హెడ్‌మాస్టరు ద్వారా) మాచర్ల 55-0-0
శ్రీ కరణం పకీరయ్య (సెక్రటరీ, గుంటూరు తాలూకా కాంగ్రెసు కమిటీ)గారి వసూళ్ళు, పెదవడ్లపూడి 125-0-0

దీనిలో శ్రీయుతులు కరణం పకీరయ్య, జాగర్లమూడి వెంకటరామయ్య. తుమ్మల గోపాలరావు. అన్నె కోటయ్య. నాగళ్ళ వెంకటరామయ్య, సూదునగుంట సుబ్బారావు, కోళ్ళ వెంకటేశ్వర అన్నె సూర్యనారాయణ. సూదునగుంట వీరయ్య. అన్నె రామశేషయ్య. అన్నె వెంకటసుబ్బయ్య శ్రీమతి యేళ్ల వెంకటకృష్ణమ్మగార్లు ఒక్కొక్కరు 5-0-0 చొప్పున యిచ్చిన మొత్తాలు చేరివున్నవి

అమృతలూరు హిందూ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు (శ్రీ ఎ వి యర్ ఎనిని హోరావుగారి ద్వారా) 13-0-0
శ్రీ పరా సుబ్బారావు, జమ్ములపాలెం 25-0-0
పెదవడ్లపూడి బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు హెడ్ మాస్టరు అసిస్టెంటు టీచర్లు, విద్యార్థులు 17-13-0
శ్రీ తాపూరి బాలాజీసింగ్, వినుకొండ 5-0-0
శ్రీ టి వెంకట నారాయణ ప్రత్తిపాడు, గుంటూరు జిల్లా 10-0-0
కొలగానివారిపాలెం హిందూ హైయర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు ధూళిపూడిపోస్టు 10-0-0
పాలవాడు హిందూ హైయర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు (వయా. శేవూరు) 10-0-0
చెంచరాయ సమితీ హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు. ఈపూరు 20-0-0
రూపూరు టీచర్సు అసోసియేషన్ (సెక్రటరీ శ్రీ డి ఆదినారాయణగారి ద్వారా) 25-0-0

మానికొండ వాలంటరీ రక్షకుల సంఘం (శ్రీ వి. అడివి శంకరరావుగారి ద్వారా) 52-2-0
‘ఏ’ బీడీ కార్మిక సంఘం. పుత్తూరు, చిత్తూరుజిల్లా 15-3-0
యడమద్దిరిబోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల వసూళ్లు (స్కూల్ ఫ్యాసిలిటీ లీడర్ ద్వారా) 6-10-0
శ్రీ జె కె శంకరం, చిత్తూరు 5-0-0
నెం 675 వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ అండ్ సేల్ సొసైటీ లిమిటెడ్ (మేనేజరుద్వారా) బలవరం 10-0-0
బోర్డు మిడిల్ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు వేటపాలెం 21-6-0
శ్రీ కె వెంకటేశ్వర్లు అండ్ వి వెంకట్రాది. సి కోదూరు (వయా తెనాలి) 6-0-0
యం హెచ్ స్కూల్ విద్యార్థులు, కన్నూరు (హెడ్ మాస్టరు ద్వారా) 10-0-0
అడివరం పంచాయతీ (ప్రెసిడెంటు శ్రీ డి యస్ రాజుగారిద్వారా) 30-0-0
సెక్రటరీ, రామనారాయణక్లబ్బు, తంబళ్ళపల్లి ద్వారా 20-0-0
దీనిలో తంబళ్లపల్లి బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు 10-0-0, రామనారాయణ క్లబ్బు 5-0-0 శ్రీ వరదం చెంగల్రాయ 5-0-0 చేరియున్నవి.
ఆర్య వైశ్య సంఘం, కుసలకోట (ప్రెసిడెంటుద్వారా) 5-0-0
రేణిగుంట ఆర్. యం. యస్. మూడవ తరగతి సిబ్బంది. (యు. పి. టి. యల్లు ఆర్. యం. యస్. బ్రాంచి సెక్రటరీ ద్వారా) రేణిగుంట 19-10-0
వజ్రకరూరు గోదావరి వరద బాధితుల సహాయ కమిటీ (శ్రీ కె యల్ రెడ్డిగారిద్వారా) 59-1-0
సింగారెడ్డిపల్లి యువజన సంఘం (శ్రీ యస్. వెంకటయ్యగారి ద్వారా) 15-0-0
పెద్ద పసుపుల పంచాయతీ బోర్డు (ప్రెసిడెంటు ద్వారా) 25-0-0
నాసిక్ లిబరరీ అసోసియేషన్, జి హెచ్ స్కూల్, అర్బాటు కుప్పం. (హెడ్ మాస్టర్ ద్వారా) 50-0-0
యుదినరెడ్డిపాలెం బోర్డు బేసిక్ స్కూల్ విద్యార్థుల వసూళ్ళు, నెల్లూరు జిల్లా 5-11-0
శ్రీ సన్నపురెడ్డి గోపాలకృష్ణారెడ్డి, వావిరెడ్డిపాలెం పంచాయతీబోర్డు (ప్రెసిడెంటు, నెల్లూరుజిల్లా) 116-0-0
శ్రీ మారుతి సినిమా వసూళ్ళు (ప్రేక్షకులనుంచి) విజయవాడ 80-1-0
ఫారెస్ట్ రేంజి ఆఫీసర్ సిబ్బంది మాచర్ల (రేంజి ఆఫీసర్ ద్వారా) 72-0-0
ఈడుపుగల్లు విద్యార్థులు, యువకులు కలిసి వసూలు చేసి పంపినది (శ్రీ సుంకర సత్యనారాయణగారిద్వారా) 24-12-0
భట్ల పెనుమర్రు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు: ఉపాధ్యాయులు, ఇంట్రోసులు, గ్రామస్తులు ఇచ్చిన విరాళాలు (హెడ్ మాస్టర్ ద్వారా) 122-11-0
యువజన సేవాసమాజం కొండిపాటూరు (వయా బాపట్ల) 15-0-0
మండలమూరి పంచాయితీబోర్డు (ప్రెసిడెంటు శ్రీ పోతూరి ముత్తయ్యగారిద్వారా) 116-0-0
వరిగెపాలెం [illegible] బందరు 5-0-0
మోటూరు [illegible] యూనియన్, అమరావతి (ప్రెసిడెంటుద్వారా) 10-0-0
పెదపాలెం బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు (హెడ్మాస్టర్ శ్రీ ఇ. గుప్త వెంకటప్పయ్యగారి ద్వారా) 18-8-0
కోమల విలాస్ కాఫీ హోటల్, ఏలూరు 25-0-0
శ్రీ అడుసుమిల్లి సుబ్బారాయుడు శెట్టి. రైల్వే కోడూరు కడప జిల్లా 5-0-0
శ్రీ ఎనిరెడ్డి నారాయణగారి వసూళ్లు లావనూరు 20-0-0
కారేటినగరం బోర్డు ఎలిమెంటరీ స్కూలు, చిత్తూరు జిల్లా 6-0-0
సంతపల్లి బోర్డు ఎలిమెంటరీ స్కూలు, కనపాకం పోస్టు (హెడ్ మాస్టరు ద్వారా) 40-0-0
గాంధి మెమోరియల్ బోర్డు హైస్కూల్ విద్యార్థుల ఉపాధ్యాయుల [illegible] 90-0-0
దీనిలో విద్యార్థులు పంపినది 80-0-0, ఉపాధ్యాయులు పంపినది 10-0-0 చేరివున్నవి
శ్రీ యస్ గురుమూర్తిగారు వసూలు చేసి పంపినది. కోస్తూరు (సిద్ధవట తాలూకా) 25-0-0
దీనిలో శ్రీ యస్ గురుమూర్తి (బి. కె. యం)గారి 5-0-0 చేరివున్నది
ఆర్టిషియల్ సిల్కు పరిశ్రమ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. కడప 21-0-0
5-0-0 ల లోపు మొత్తాలు 33-0-0

నిన్నటి మొత్తం 2,84,604-3-2
నేటి మొత్తం 2,95,289-6-5

నేడు రూ 40,000/- వేల రూపాయల మొత్తానికి రామకృష్ణ మిషన్ డిమాండ్ డ్రాఫ్టు శ్రీ రామకృష్ణ మఠాధిపతులైన శ్రీ నిత్యబోధానందస్వామి పేర రాజమండ్రికి పంపబడినది. దీనితో ఈ నిధినుంచి శ్రీ రామకృష్ణ మిషన్‌కు యిప్పటికి పంపిన మొత్తం 2,30,000లు

(నేడు ప్రకటించిన విరాళాల జాబితాలో జిల్లాలలో బ్యాంకులనుంచి చేరిన కొన్ని పద్దులకు దాతల పేర్ల వివరాలు ప్రకటించబడి వుండక పోవచ్చు ప్రకటించవలసిన వివరాలు మాకు యింకా చేరకపోవడమే అందుకు కారణం. చేరిన వెంటనే ప్రకటిస్తాము.)

[నిధికి విరాళాలు పంపగోరే వారు "ఆంధ్రప్రభ" గోదావరి వరద [illegible] ఎక్స్‌ప్రెస్ ఎస్టేట్స్, మద్రాసు—2 చిరునామాకు పంపవ ప్రార్థన.]

### సవరణలు

ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తున్నప్పటికీ దాతల పేర్లలో, విరాళాల మొత్తాలలో అక్కడక్కడ పొరపాట్లు అనివార్యంగా దొర్లుతున్నవి ఇందుకు క్షమించవలసిందని దాతలకు మనవి — ఎడిటర్

7 వ తేదీ జాబితాలో పి విశ్వనాథశర్మ, పెదవడ్లమాను 60/- అని ప్రచురించిన పద్దును ఉపాధ్యాయులు విద్యార్థులు పంపించిన విరాళం, బోర్డు హైస్కూలు, పెదవడ్లమాను 60/. శ్రీ పి. విశ్వనాథశర్మగారి ద్వారా అని చదువుకోవలెను.

16 వ తేదీ జాబితాలో మెసర్సు ఎమాల్గమేటెడ్ కెమికల్సు అండ్ డ్రైస్టఫ్స్ రాజమండ్రి 51/-రూపాయలు అన్న పద్దును మెసర్సు ఎమాల్గమేటెడ్ కెమికల్స్ అండ్ డ్రైస్టఫ్స్ బొంబాయివారు మెసర్సు పాండురంగా కలర్ కంపెనీ రాజమండ్రి ద్వారా పంపిన మొత్తం 51 రూపాయలుగా చదువుకోవలెను.

15 వ తేదీ జాబితాలో కొత్తగూడెం దేవస్థానం తరఫున 101/- రూ. అన్న పద్దును, కొత్తగూడెం వాస్తవ్యులనుండి కొత్తగూడెం దేవస్థానపు ధర్మకర్త శ్రీ [illegible] 101 రూ కొత్తగూడెం సింగరేణి కాలరీస్ కో లిమిటెడ్ కొత్తగూడెం అని చదువుకోవలెను

8 వ తేదీ జాబితాలో శ్రీ యం. సత్యనారాయణశాస్త్రి "ఆంధ్రపత్రిక" విలేకరి ద్వారా 18-8-0 అన్న పద్దులో, ఈ విరాళం ఇచ్చినవారి పేర్లు [illegible] చిరంజీవి [illegible] (7 సం) చిరంజీవి [illegible] (5 సం.) అని గ్రహించగోరెద

18 వ తేదీ జాబితాలో ఎ వెంకటరెడ్డి, గ్రామ మునసబు [illegible] అన్న పద్దును, [illegible] వెంకటరెడ్డి, గ్రామ మునసబు [illegible] 5-0-0 అని చదువుకోవలెను.

9 వ తేదీ జాబితాలో శ్రీ కర్రి సత్తిరెడ్డి, ఇర్లపాడు 153-1-0 అన్న పద్దును, ఇర్లపాడు గ్రామంలో శ్రీ [illegible] విశ్వనాథశర్మ, [illegible] సత్తిరెడ్డి, [illegible] మల్లిరెడ్డి వెంకటరెడ్డి, [illegible] వసూలు చేసిన 153-1-0 లు

శ్రీ [illegible] 12-0-0, శ్రీ కర్రి సత్తిరెడ్డి (ప్రెసిడెంటు) 12-0-0, శ్రీ సత్తి వెంకటరెడ్డి, 12-0-0, శ్రీ కర్రి చిన్న మునిరెడ్డి 12-0-0, శ్రీ కర్రి సత్తిరెడ్డి 6-0-0, శ్రీ దానిరెడ్డి పుల్లయ్య 6-0-0, శ్రీ సత్తి వెంకటరెడ్డి (పేరాన్యాయు) 6-0-0 శ్రీ సత్తి అచ్చిరెడ్డి 6-0-0, చిల్లర వసూళ్లు 33-1-0 గా చదువుకోవలెను

20 వ తేదీ జాబితాలో కుమారి పాటిబండ్ల వరలక్ష్మి, చేబ్రోలు 50-3-0 అన్న పద్దును కుమారి పాటిబండ్ల వరలక్ష్మి వసూలు చేసిన విరాళాలుగా గ్రహించవలెను

1 వ తేదీ జాబితాలో శ్రీ కె రామమూర్తి, [illegible] అన్న పద్దును శ్రీ కె రామమూర్తి రిటైర్డ్ ఇన్‌స్పెక్టరు, లాయరుపేట, ఒంగోలు [illegible] అని చదువుకో వలెను

8 వ తేదీ జాబితాలో పోలవరపు [illegible] 10/ అన్న పద్దును చిరంజీవి పోలవరపు [illegible] (వయస్సు 10 సంవత్సరాలు) [illegible] మచిలీపట్నం 10/ రూపాయలుగా చదువుకో వలెను

9 వ తేదీ జాబితాలో ప్రజాసేవా సంఘం గుంటూరు వారి 116 లు అన్న పద్దును ప్రజాసేవా సంఘం [illegible] వేటపాలెం, తాలూకా అని చదువుకోవలెను.

## స్టేట్సు కౌన్సిల్ సమావేశాలు

### నేటి నిర్ణయం లేకుండా వాయిదా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23-స్టేట్సు కౌన్సిల్ సమావేశాలు నేటినుంచి తేదీ నిర్ణయం లేకుండా వాయిదా పడినవి సమావేశం వాయిదా పడటానికి ముందు 1953-54 సప్లిమెంటరీ డిమాండుల క్రింద 10.35 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సంబంధించిన బిల్లును సభవారు ఆమోదించినారు.

## ఆంధ్ర ముఖ్యమంత్రికి రాజాజీ వీడ్కోలు విందు

మద్రాసు, సెప్టెంబరు 23 ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశంగారి గౌరవార్థం మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారు నేడు వీడ్కోలు విందు నిచ్చారు [illegible] ప్రముఖులు [illegible] శ్రీ [illegible] శ్రీ కె [illegible] ప్రభృతులు విందులో పాల్గొన్నారు ముఖ్యమంత్రి [illegible] వీడ్కోలు [illegible] రాత్రి 11 గంటలకు [illegible]

## తిరుపతి కాంగ్రెసు సంఘం

తిరుపతి, సెప్టెంబరు 20— తిరుపతి పట్టణ కాంగ్రెసు కమిటీకి శ్రీ యం వెంకటకృష్ణమ నాయుడుగారు అధ్యక్షులుగా, శ్రీ [illegible] ఉపాధ్యక్షులుగా, శ్రీయుతులు వి రఘునాథరెడ్డి, యస్ రామాచారి గార్లు కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డారు.

ఇక పరోక్షపు పన్నులు తగ్గించి ప్రత్యక్షపు పన్నులను పెంచడానికి ఇండియా ప్రభుత్వం కృషి చేయాలని జవాన్ అర్జీ [illegible] వాదించినారు అన్నారు.

# పర్ష్యన్ మంత్రివర్గానికి ఇద్దరు కొత్త మంత్రులు

## బ్రిటన్‌కు అనుకూలురైనవారి నియామకం

(డేవిడ్ వాకర్) టెహరాన్, సెప్టెంబర్ 22—

పర్ష్యా షాకు, ప్రధాని జనరల్ జాహిదీకి మధ్య నేడు మూడు గంటల సేపు సంభాషణలకు పిమ్మట పర్ష్యన్ ప్రభుత్వంలో బ్రిటన్‌పట్ల అభిమానం గల యిద్దరు ప్రముఖులు మంత్రులుగా నియమించబడ్డారు.

ఉభయుల మధ్యజరిగిన ఈ విందు సమావేశం ఫలితంగా భక్తియారీ తెగ నాయకుడు బ్రిటన్ పక్షపాతి అమీర్ హుస్సేన్‌ఖాన్ భక్తియారీ పోర్ట్‌ఫోలియోలేని మంత్రిగాను, అబ్దుల్లా ఎంటిజామ్ విదేశాంగమంత్రిగాను నియమించబడ్డారు.

మిస్టర్ అబ్దుల్లా ఎంటిజాం యిదివరకు పశ్చిమ జర్మనీలో పర్ష్యన్ రాయబారిగా వున్నారు. ముసాదిక్ ప్రభుత్వంలో ప్రధాన పదవిని దేనినీ యింతకుముందు నిర్వహించి వుండలేదు. దేశీయ వ్యవహారశాఖకు కొత్త మంత్రిగా నియమించబడినది రాజీ సౌరి యొకు మేనమామ. ఉభయమంత్రులు షాను దర్శించారు. (లండన్ న్యూస్ క్రానికల్ పత్రికతో ప్రత్యేక ఏర్పాటుద్వారా)

రాయిటర్ విలేకరి ఇలా వ్రాస్తున్నారు: ముసాదిక్‌పట్ల అభిమానంగల ఘాస్ ఘెయ్ తెగవారు యిప్పటికీ ఆయన విడుదల కోసం ఆందోళన చేస్తున్నారని పర్ష్యన్ ప్రభుత్వ సైనిక ప్రధాన కార్యాలయం తెలుపుతున్నది. అయితే దీనికోసం వారు పెద్ద ఆందోళనను చెయ్యలేదట.

### అబడాన్ కర్మాగారాల పునఃప్రారంభం

అబడాన్ పెట్రోల్ కర్మాగారాలను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభింపదలచుకొన్నదని ప్రధాని జనరల్ జాహిదీ నేడు అన్నారు. పర్ష్యన్ పెట్రోల్‌ను ప్రపంచంలోని అన్ని దేశాలకు అమ్మకం కాగల విధానాలను ప్రభుత్వం పరిశీలించగలదని, డాక్టర్ ముసాదిక్ సాయుధ విప్లవాన్ని నడిపిన నేరానికి విచారణ చెయ్యబడగలడనికూడా జనరల్ జాహిదీ అన్నారు.

# కొరియా యుద్ధంలో రష్యన్ వైమానికులు పాల్గొన్నారట

## ఉత్తరాది వైమానికుని ప్రకటన

సోల్, సెప్టెంబర్ 22— నిన్న రష్యన్ మిగ్ ఫైటర్ విమానంలో వచ్చి ఇప్పటి సమితి స్థావరంలో దిగిన ఉత్తర కొరియన్ వైమానికుడు కొరియా యుద్ధంలో సోవియట్ వైమానికులు పాల్గొన్నట్లు విశదం చేశాడు.

పత్రికా విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, యుద్ధంలో మిగ్ జెట్ ఫైటర్ విమానాలను రష్యన్, చైనీస్ వైమానికులు నడిపేవారని అతడు తెలియజేశాడు.

కమ్యూనిస్టులు ఇప్పటికీ మిగ్‌ఫైటర్లను బాంబర్ విమానాలను ఉత్తర కొరియాకు తీసుకువస్తూనే వున్నారని కూడా అతడు పేర్కొన్నాడు.

# సమితి స్థావరంలో కమ్యూనిస్టు విమానం

## బహుమతిని ఆశించిన ఉత్తరాది వైమానికుని చర్య

సోల్, సెప్టెంబర్ 22—ఒక ఉత్తర కొరియన్ వైమానికుడు రష్యాలో నిర్మించబడిన ఒక మిగ్ ఫైటర్ విమానంలో వచ్చి నిన్న ఇక్కడకు సమీపంలో వున్న మిత్రరాజ్యసమితి వైమానిక స్థావరంలో దిగాడు

ఇట్టి కమ్యూనిస్టు విమానాన్ని చెక్కు చెదరకుండా మిత్ర రాజ్యాల సేనలకు తెచ్చి అప్పగించగల మొదటి వైమానికునకు ఒక లక్ష డాలర్లను బహుమతిగా యివ్వగలనని వాగ్దానంచేస్తూ, అయిదునెలల క్రిందట జనరల్ మార్క్ క్లార్క్ చేసిన ప్రకటనను పురస్కరించుకొని ఈ ఉత్తర కొరియన్ వైమానికుడు నిన్న ఈ విమానాన్ని ఇక్కడ దింపాడు.

మిత్రరాజ్యసమితి సర్వసేనాని జనరల్ క్లార్క్ తన ప్రకటనలో విధించిన షరతులన్నింటినీ ఈ ఉత్తరాది వైమానికుడు పాటించినట్లు సమితి వైమానికదళానికి చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నాడు.

ఈ విమానం దిగినచోటికి అన్యులెవరూ రావడానికి వీలులేకుండా గట్టి రక్షణ బందోబస్తు చేయబడింది. ఈ ఉత్తరాది వైమానికుని పేరు, హోదా తెలియకుండా రహస్యంగా వుంచబడుతున్నవి.

అమెరికన్ రహస్య పోలీసు శాఖోద్యోగులు అతనిని ప్రశ్నలు అడిగి సమాచారం తెలుసుకుంటున్నట్లు అభిజ్ఞవర్గాలవారు తెలియజేశారు. సాంకేతిక శాస్త్ర నిపుణులు ఈ రష్యన్ విమానాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నారు

ఈ లోగా, ఈ వైమానికుని ప్రశ్నలు వేస్తున్న చోటికి, యుద్ధ విరమణ పర్యవేక్షణ సంఘానికి చెందిన నలుగురు సభ్యులు జీప్ కారులలో పంపబడ్డారు. వీరిలో ఒక పోలిష్ వనిత కూడా వున్నది.

### మార్పిడి కమిషన్ సభ్యుల రాక

సోల్, సెప్టెంబర్ 20—కొరియా యుద్ధ విరమణ పర్యవేక్షణ సంఘానికి, యుద్ధ ఖైదీల మార్పిడి కమిషన్‌కు చెందిన స్వీడిష్, స్విస్, భారతీయ సభ్యులు మొత్తం 81 మంది టోకియోనుంచి ఇక్కడకు వచ్చారు.

# పెట్రోల్ కంపెనీకి 2,000 ఎకరాలు

## మంజూరు చెయ్యడానికి కీన్యా ప్రభుత్వం యోచన

నైరోబీ, సెప్టెంబర్ 22—18,20,00,000 డాలర్ల ఖర్చుపై ఒక పెట్రోల్ పరిశుద్ధి కర్మాగారాన్ని నిర్మించడానికి యోచిస్తున్న ఆంగ్లో-కాల్టెక్స్ పెట్రోలియం కంపెనీకి మొంబాసా ప్రాంతంలో 2,000 యకరాలభూమి మంజూరు చెయ్యడానికి వీలుగా కీన్యా ప్రభుత్వం ఒక బిల్లును ప్రకటించింది. ఈ శాసనం వల్ల ఇక వచ్చే పది సంవత్సరాలలోను అవసరమైతే మరికొంత భూమిని మంజూరుచేసే అధికారం కీన్యా గవర్నర్‌కు వుంటుంది

# లంకప్రధాని రాజీనామా

## రేపు శుక్రవారంలోగా జరగవచ్చునట

కొలంబో, సెప్టెంబర్ 22—చివరి నిమిషంలో రాజకీయమైన తీవ్ర పరిణామం ఏమైనా కలిగితేతప్ప, రేపు శుక్రవారంనాటికి లంక ప్రధాని శ్రీ డడ్లే సేనానాయకే తన ప్రధాని పదవికి రాజీనామాచెయ్యడం తథ్యమని అభిజ్ఞవర్గాలవారు అంటున్నారు.

ప్రస్తుతం వున్న, రవాణాశాఖల మంత్రిగా వున్న సర్ జాన్ కొటెలవాలా బహుశా ప్రధానమంత్రి కావచ్చునట.

శ్రీ సేనానాయకే రాజీనామా చేస్తారన్న వార్త వ్యాపించిన తర్వాత ఆ పదవికి ఇద్దరు బలమైన పోటీదారులపేర్లు వినబడుతున్నాయి. అవి ఒకటి: సర్ జాన్ కొటెలవాలా. రెండోది: ఆర్థికమంత్రి శ్రీ జె ఆర్. జయవర్ధనే. ఈలోగా శ్రీ సేనానాయకే ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడంలేదు. నిన్న గవర్నర్-జనరల్ లార్డ్ సోల్‌బరీతో స్వల్పకాలం ఆయన సంప్రదించారు.

ఈ సంప్రదింపులను గురించి లంక సమసమాజ్‌పార్టీ పత్రిక ఒక వార్త ప్రకటిస్తూ, ప్రధాని రాజీనామా చేస్తానని నొక్కిచెప్పడమే గాక, పార్లమెంటును రద్దు చెయ్యవలసిందిగా గవర్నర్-జనరల్‌ను కోరాడని వ్రాసింది లంకలో ఈ సమసమాజమే రెండవ పెద్ద పార్టీ.

పార్లమెంటును రద్దు చెయ్యవలసిందిగా సేనానాయకే కోరినట్టు ప్రకటింపబడ్డ వార్త మాత్రం అబద్ధమని అధికారవర్గాలవారు చెపుతున్నారు.

అయినా ఇంతవరకు వ్యాపించిన పుకారులు మాత్రం అధికారరీత్యా ఖండించబడలేదు.

# బెరియా స్వరాష్ట్రంలో 'ప్రభుత్వ ద్రోహుల' ఏరివేత

## —జార్జియా ప్రధానమంత్రి బర్తరఫ్

లండన్, సెప్టెంబర్ 22—

మార్షల్ స్టాలిన్, లోగడ బర్తరఫ్ చేయబడిన సోవియట్ దేశీయ శాఖామంత్రి లావ్రెంటి బెరియాలు జన్మించిన జార్జియా రాష్ట్రంలో ఉన్నత పదవులను నిర్వహిస్తున్న "దేశద్రోహులు" బర్తరఫ్ చేయబడినట్టు నేడు టిఫ్లిస్ (జార్జియా) రేడియో ప్రకటించింది.

"దేశద్రోహుల" ఏరివేత సందర్భంగా జార్జియా ప్రధానమంత్రి మిస్టర్ వి. ఎమ్ బక్రాడ్జే పదవినుంచి తొలగించబడి, ఆయన స్థానే మిస్టర్ గలాటిష్వీలీ నియమించబడినట్టు ఈ రేడియో ప్రకటించింది.

ఇలాగే, జార్జియా కమ్యూనిస్టుపార్టీ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి పదవినుంచి మిస్టర్ కెచ్చులావా తొలగించబడి, ఆయన స్థానే మిస్టర్ జవలాత్ నియమించబడ్డాడనీ, స్థానిక కమ్యూనిస్టుపార్టీ కేంద్ర సంఘ కార్యవర్గం కృషి మంత్రివర్గం కృషి మిక్కిలి అసంతృప్తికరంగావున్నట్టు కేంద్ర సంఘ సర్వసభ్య సమావేశం ప్రకటించిందనీ, కేంద్ర సంఘానికి కొత్త కార్యవర్గం నియమించబడిందనీ కూడా ఈ రేడియో పేర్కొన్నది.

క్రిందటి జూలైలో, బెరియాకు నమ్మినబంటుగా పనిచేస్తున్నాడనే కారణంతో జార్జియన్ దేశీయ వ్యవహారాల శాఖామంత్రి మిస్టర్ డెకనోజోవ్ బర్తరఫ్ చేయబడ్డాడు. ఆ సమయంలో ఇప్పుడు బర్తరఫ్ చేయబడిన ప్రధానమంత్రి బక్రాడ్జే జార్జియా రిపబ్లిక్‌లో ఉన్నత స్థానాలకు బెరియా తన మిత్రులను నియమించాడని ఆరోపించాడు.

మార్షల్ స్టాలిన్ మరణానంతరం జార్జియా రాష్ట్రంలో జరిగిన "ప్రభుత్వ విద్రోహుల" ఏరి వేతలలో ఇప్పుడు జరిగినది మూడవది

స్వతంత్ర రాజ్యంగా వుంటూవచ్చిన జార్జియా 1921 లో సోవియట్ రష్యాలో విలీనం చేయబడింది. ఇది సోవియట్ యూనియన్‌లోని పెద్ద రిపబ్లిక్‌లలో అయిదవది దీని జన సంఖ్య 35,42 000.

# సమితి సమావేశాల నిర్వహణ

## విజయలక్ష్మి దక్షతకు అమెరికా వైస్-ప్రెసిడెంట్ జోహార్లు

న్యూయార్క్, సెప్టెంబర్ 22—జనరల్ అసెంబ్లీ సమావేశాలను కడు దక్షతతో నిర్వహిస్తున్నందుకు అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్‌కు అమెరికా వైస్-ప్రెసిడెంట్ మిస్టర్ రిచర్డ్ నిక్సన్ నేడు జోహారు లర్పించారు.

మిస్టర్ నిక్సన్ నేడు మిత్రరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో, శ్రీమతి విజయలక్ష్మి అధ్యక్షతక్రింద జరుగుతున్న సమితి సార్వత్రిక సంఘసమావేశంలో కొంచెం సేపు కూర్చుని చర్చలను శ్రద్ధగా విన్నారు.

పిమ్మట ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నారు:

"శ్రీమతి విజయలక్ష్మి పండిట్ నేడు అధ్యక్షురాలుగా సార్వత్రిక సంఘ సమావేశాన్ని నడిపించిన పద్ధతిని చూసి నేను నిజంగా ముగ్ధుడ నయాను. ఆమె సమావేశాన్ని మిక్కిలి హుందాగా నిర్వహించింది."

# బెరియా పలాయన వార్తలు

## అమెరికా దర్యాప్తు చేయిస్తున్నదట

వాషింగ్టన్, సెప్టెంబర్ 22— సోవియట్ దేశీయశాఖ మాజీమంత్రి లావ్రెంటి బెరియా రష్యానుంచి తప్పించుకొని పారిపోయినట్టు బయలుదేరుతున్న వార్తల నిజానిజాలను తెలుసుకోడానికి అమెరికన్ ఏజెంటులు దర్యాప్తు చేస్తున్నారని అమెరికా వైస్-ప్రెసిడెంట్ నిక్సన్, మరియిద్దరు సెనేటర్‌లు నేడు ధ్రువపరిచారు.

అయితే, ఈ వార్తలు ఇంతవరకు ధ్రువపడలేదని వీరు విశదంచేశారు కూడా.

యూరప్‌లో ఈ "శరణార్థిని" కలుసుకొని మాట్లాడి వచ్చినట్టు చెబుతున్నవారు, అతడు రష్యన్ అనీ, ముమ్మూర్తులా బెరియావలె వున్నాడనీ, అతడు తానే బెరియానని చెప్పుకుంటూ రష్యానుంచి తన పలాయనం వివరాలను తెల్పుతున్నాడనీ తనతో చెప్పినట్టు సెనేటర్ మెకార్తీ నేడు పత్రికా విలేకరులకు విశదం చేశాడు.

ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి అమెరికా విదేశాంగ కార్యాలయం ఇప్పటికి నిరాకరిస్తున్నది.

బెరియా రష్యానుంచి తప్పించుకొని పారిపోయినట్టు తెలుస్తున్నదనే వార్తను ఓంప్రథమంగా ప్రకటించిన "శాండియాగో యూనియన్", రష్యా పరిమాణుశక్తి పరిశోధన శాఖకు చెందిన సీనియర్ ఉద్యోగి అని చెప్పబడుతున్న ఒక వ్యక్తి ప్రస్తుతం బెరియాతో కలిసి అజ్ఞాతవాసంలో వున్న ముగ్గురు అసిస్టెంటులలోను ఒకడని విశ్వసించబడుతున్నట్టు నేడు పేర్కొన్నది.

### బెరియా మెక్సికోలో లేడట

మెక్సికో సిటీ, సెప్టెంబర్ 22—లావ్రెంటి బెరియా మెక్సికోలో లేడని మెక్సికన్ ఫెడరల్ పోలీసుశాఖవారు నేడు తెలియజేశారు.

బెరియా ప్రస్తుతం మెక్సికోలో వున్నట్టు అమెరికాలో వదంతులు వ్యాపించి వున్నవి.

మెక్సికోలోని రేవు పట్టణాలలోను, సరిహద్దు పట్టణాలలోను పోలీసులు జాగ్రత్తగా కనిపెట్టి చూస్తున్నారనీ, బెరియావంటి ప్రముఖ వ్యక్తి దేశంలోకి వస్తే అధికారులకు తెలియకుండా వుండడానికి వీలులేదనీ, అయినా దర్యాప్తు జరుగుతున్నదనీ పోలీసు ఉద్యోగులు తెల్పుతున్నారు.

బెరియా పలాయనోదంతం తమకేమీ తెలియదనీ, ఒకవేళ మెక్సికోలో ప్రవేశించడానికి అతనికి అనుమతిఇవ్వబడితే, ట్రాట్‌స్కీవలెనే అతడు కూడా ప్రజోద్యమానికి శత్రువు గనక తాము ప్రభుత్వానికి తీవ్రంగా ఆక్షేపణ తెల్పగలమనీ మెక్సికన్ కమ్యూనిస్టుపార్టీ నాయకులు స్పష్టం చేశారు. (యు. పి. ఐ)

### న్యూయార్క్ పత్రికల వ్యాఖ్య

న్యూయార్క్, సెప్టెంబర్ 21—రష్యన్ దేశీయశాఖ, రహస్య పోలీసు శాఖల మాజీ మంత్రి లావ్రెంటి బెరియా సోవియట్ రాజ్య కూటాన్ని దాటి పారిపోయి వచ్చినట్టు వెలువడిన వార్తను తాము ఇప్పటికీ విశ్వసించలేకుండా వున్నామని అమెరికన్ విదేశాంగ కార్యాలయానికి చెందిన ఉద్యోగులు నేడు విశదం చేశారు.

తన అధ్యక్షత క్రింద పనిచేస్తున్న సెనేట్ దర్యాప్తుల సంఘానికి చెందిన ఒక సభ్యుడు నెలరోజుల క్రిందట యూరప్‌లో బెరియాను కలుసుకున్నట్టు వెలువడిన వార్తపై వ్యాఖ్యానించడానికి సెనేటర్ మెకార్తీ నిరాకరించాడు.

అయితే, కొన్ని అమెరికన్ పత్రికలు బెరియా పలాయనం వార్తలకు నేడు అమిత ప్రాముఖ్యమిచ్చి పెద్దపెద్ద శీర్షికలతో ప్రచురించాయి.

బెరియా పలాయనంతో ప్రధాని మాలెంకోవ్ ప్రభుత్వానికి వ్యతిరేకులైన కమ్యూనిస్టు నాయకులను పాశ్చాత్య రాజ్యాలకు రహస్యంగాచేర్చి వారివద్ద నుంచి క్రెమ్లిన్ రహస్యాలను తెలుసుకోడానికి కొందరుప్రయివేటు అమెరికన్ పౌరులు పన్నిన అపూర్వమైన పన్నాగం బయటపడిందని "న్యూయార్క్ డెయిలీ న్యూస్" పత్రిక నేడు వ్రాసింది.

బెరియాను, ఆయన ముగ్గురు సీనియర్ అసిస్టెంటులను రష్యా నుంచి తప్పించి పాశ్చాత్య దేశాలకు తీసుకురావడానికి ఒక ప్రముఖ అమెరికన్ రాజకీయవేత్త విరాళంగా యిచ్చిన 5,000 డాలర్లను అమెరికన్ వైమానిక శాఖ మాజీ ఉద్యోగి కర్నల్ ఎమాన్ ఇందు నిమిత్తం వినియోగించినట్టు ఈ పత్రిక వివరించింది కూడా.

ఇటీవల యూరప్‌లో తాను వివిధ వ్యక్తులను కలుసుకొని జరిపిన సంభాషణల దృష్ట్యా బెరియా రష్యా నుంచి పారిపోయి వచ్చాడని చెప్పడానికి నూటికి 50పాళ్లు అవకాశంవున్నట్టు తాను భావిస్తున్నానని కర్నల్ ఎమాన్ నిన్న బాల్టిమోర్‌లో పేర్కొన్నాడు. ఈయన ఇప్పుడు అంతర్జాతీయ సమాచార సేకరణ సంఘానికి అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు

మొన్న వేసవిలో మ్యూనిక్‌లో తనకొక వ్యక్తి కొత్తగా పరిచయం చేయబడ్డాడనీ, అతడు బెరియా రష్యా నుంచి పారిపోయివచ్చి కాకేసస్ పర్వత ప్రాంతంలో వున్నాడని తనతో చెప్పాడనీ కర్నల్ ఎమాన్ విశదం చేశాడు సోవియట్ రక్షణ పోలీసు శాఖలో తాను ఒక మేజర్‌గా పనిచేస్తున్నట్టు చెప్పుకొన్న ఆ వ్యక్తి బెరియాకు అమెరికా రాజకీయ ఆశ్రయమీయగలదా? అని అడిగాడట కూడా.

అయితే, కర్నల్ ఎమాన్ తాను ప్రయివేటు పౌరుడననీ, అందుచేత తన ప్రభుత్వం తరపున మాట్లాడజాలననీ, బెరియా క్రెమ్లిన్ సమాచారాలను తెల్పగల పక్షంలో అతనికి అమెరికా ఆశ్రయమీయ వచ్చుననీ ఆ మేజర్‌కు తెలియజేశాడట.

ఈ ఇంటర్వ్యూ బెరియా పదభ్రష్టుడైన కొన్ని వారాలకు పిమ్మట జరిగినదట.

బెరియా పలాయనం ఏర్పాటుల సంగతి బహుశా ప్రధాని మాలెంకోవ్‌కు ముందుగానే తెలిసి వుండవచ్చుననీ, బెరియాకు రష్యన్ ప్రభుత్వ యంత్రాంగంలోనే రహస్యంగా కొందరు స్నేహితులు వుండివుండ వచ్చుననీ, కారణాంతరాలచే మిస్టర్ మాలెంకోవ్ బెరియా దేశం నుంచి పారిపోవడానికి చేసిన ప్రయత్నాలను నిరోధించకుండా చూసి చూడనట్టు వూరుకొని వుండవచ్చుననీ "న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్" పత్రిక వ్యాఖ్యానించింది

ప్రస్తుతం బెరియా దాగివున్నచోట రక్షణకు కట్టుదిట్టమైన బందోబస్తు చేయబడిందనీ, ఒకవేళ బెరియా అమెరికాకు రావడానికి అనుమతించబడగల పక్షంలో అతడు సెనేటర్ మెకార్తీతోగాని, వైస్-ప్రెసిడెంట్ నిక్సన్‌తోగాని మాత్రమే మాట్లాడగలడనీ ఒక సెనేటర్ నేడు విశదం చేశాడు.

బెరియా కమ్యూనిజంను విడిచిపెట్టలేదుగాని రష్యాలోని తన శత్రువులపై ప్రతీకారం తీసుకోడానికి అతడు క్రెమ్లిన్ రహస్యాలను బయట పెట్టడానికి అంగీకరిస్తున్నాడనీ, మెక్సికోలో బెరియాకు నమ్మిన బంటువంటి కమ్యూనిస్టు లున్నారనీ. వారు అతనికి అమెరికాలో ఆశ్రయమిప్పించగలమనివాగ్దానం చేశారనీ. అది సాధ్యపడనినాడు బెరియా దక్షిణ అమెరికాలో ఏదో ఒక దేశానికి వెళ్ళవచ్చుననీ ఈ సెనేటర్ వివరించారు కూడా.

### లండన్‌కు తెలియదట

సోవియట్ దేశీయ శాఖ మాజీ మంత్రి బెరియా రష్యానుంచి పారిపోయినట్టు తమ కెట్టి సమాచారం చేరలేదని బ్రిటిష్ విదేశాంగ కార్యాలయానికి చెందిన ఒక ప్రతినిధి నేడిక్కడ విశదం చేశాడు.

# కొలంబో ప్రణాళిక సమావేశం

## ఇండియా ప్రతినిధివర్గానికి శ్రీ దేశ్‌ముఖ్ నాయకత్వం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22— కొలంబో ప్రణాళిక సలహాసంఘం వచ్చే సమావేశంలో పాల్గొనగల ఇండియా ప్రతినిధివర్గానికి ఆర్థికమంత్రి శ్రీ సి. డి దేశ్‌ముఖ్ నాయకత్వం వహించగలరు. ఈ ప్రతినిధి వర్గంలో ప్లానింగ్ కమిషన్ సభ్యులు, విదేశాంగశాఖ కార్యదర్శి శ్రీ ఎన్. ఆర్. పిళ్లై, లంకలో మన హైకమిషనర్ శ్రీ సి. సి. దేశాయ్, బ్రాడ్‌కాస్టింగ్ శాఖకు చెందిన శ్రీ సి. సి. చౌదరి మున్నగువారు సభ్యులు.

కాక్స్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ నైతిక పునరుజ్జీవన సంస్థ సమావేశానికి హాజరవుతున్న ఆసియా దేశాల ప్రతినిధులకు ఇండియా వాణిజ్య శాఖామంత్రి శ్రీ కర్మార్కర్ జెనీవాలోని మిత్రరాజ్యసమితి కార్యాలయంలో సోమవారంనాడు విందు చేశారు.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20—కొరియా యుద్ధఖైదీల మార్పిడి కమిషన్ ఇంతవరకు తొమ్మిదిసార్లు సమావేశమైనట్టు నేడిక్కడకు చేరిన సమాచారం తెల్పుతున్నది.

# పాక్ రాజ్యాంగ పరిషత్తు

## తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌ల వివాదం నేటితో పరాకాష్ఠకు చేరిన వైనం

కరాచీ, సెప్టెంబర్ 22—

పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగ ప్రతిపాదనను త్రోసివేసిన తర్వాత ప్రాథమిక సూత్రాల కమిటీ నివేదికను అంగీకరించడం వైపే పాక్ రాజ్యాంగ పరిషత్తు సభ్యులు మొగ్గుచున్నట్టు కనిపిస్తున్నది. ఈ నివేదిక ఇస్లామిక్ రాజ్యాంగాన్ని ప్రతిపాదిస్తున్నట్టిది.

ఈ విధంగా జరిగితే మాత్రం ఇది మహమ్మదాలీ ప్రభుత్వానికి ఓటమిగా పరిగణించబడగలదు.

మిస్టర్ మహమ్మదాలీ పార్టీలో అధికారం రోగల ముఠాకు చెందివున్నా, వ్యక్తిగతంగా ఆయన ఏపార్టీకి చెందినవాడుకాదు, రాజ్యాంగంపై గల ఈ వివాదలో ఆయన పరిస్థితి రోజురోజు స్పష్టమవుతూ నేవుంది.

భాషా వివాదం విషయంలో-పాకిస్తాన్‌కు ఉర్దూ, బెంగాలీలు రెండూ అధికార భాషలుగావుండదగునని ప్రధానిపదవిని స్వీకరించగానే మిస్టర్ మహమ్మదాలీ స్పష్టపరిచివున్నారు.

రాత్రి చాలప్రొద్దుపోయినతర్వాత ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ ఏ. ఎమ్ మాలిక్ ఇంటిదగ్గర బెంగాలీ సభ్యులంతా చేరి చర్చలు జరిపారు. పార్లమెంటు ఉభయ సభలలోను బెంగాల్ ప్రాతినిధ్యంగురించి ఒక నిర్ణయానికి వచ్చారు. డాక్టర్ మాలిక్ మహమ్మదాలీకి మిత్రుడు.

తాత్కాలిక రాజ్యాంగంతో మహమ్మదాలీకి సంబంధం లేదని, దాని ఆమోదం గురించి ఆయన పట్టుపట్టవలసిన అవసరం లేదనీ ఆయన సన్నిహితవర్గాలవారంటున్నారు.

రాజ్యాంగ నిర్మాణం విషయంలో ఇప్పుడు కూడ పాక్ రాజ్యాంగ పరిషత్తు ఒక నిర్ణయానికి రాలేకపోయింది. నేటి సమావేశం అంతా 20 నిమిషాలలో ముగిసింది. అక్టోబర్ 7 వ తేదీ వరకు వాయిదా వెయ్యబడింది.

ఈ పరిషత్తు సభ్యులుగా వుండి, ప్రస్తుతం కార్యాంతరం మీద విదేశాలలో వున్నవారు త్వరగా కరాచీకి రప్పించబడుతున్నారు.

ఇక్కడ ప్రజలు ఈ రాజ్యాంగ నిర్మాణ వివాదను బెంగాల్—పంజాబ్ వివాదంగా వర్ణిస్తున్నారు. బి. పి. సి. (బేసిక్ ప్రిన్సిపిల్సు కమిటీ) నివేదికను బెంగాల్—పంజాబ్ కాంట్రొవర్సీ (వివాద) నివేదికగా పెద్దలు తీయడం వాడుక అయింది.

1950 లో బేసిక్ ప్రిన్సిపిల్స్ కమిటీ తాత్కాలిక నివేదికను రాజ్యాంగ పరిషత్తుకు స్వర్గీయ లియాకత్ అలీఖాన్ నివేదించినప్పుడు మొట్టమొదటగా ఈ వివాదం ప్రారంభమయింది.

పాకిస్తాన్ జనాభాలో నూటికి 56 వంతులు తూర్పుబెంగాల్ జనాభాకలదు. అయితే, ఆర్థిక బిల్లులు కేంద్ర ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఆమోదించబడాలని ఆనివేదిక చెపుతున్నది అలా అయితే తూర్పుపాకిస్తాన్ మైనారిటీ అవుతుంది అలావల్ల కాదని తూర్పు బెంగాల్ అభ్యంతర పెట్టింది.

లియాకత్ తర్వాత బెంగాల్ సభ్యుడు నజీముద్దీన్ ప్రధాని అయి 1952 లో బేసిక్ ప్రిన్సిపల్స్ కమిటీనివేదికను ప్రతిపాదించాడు దానికి వ్యతిరేకంగా పంజాబ్ సభ్యులు ఆందోళన లేవదీశారు. నజీముద్దీన్ బర్తరఫ్ తర్వాత ఈ తాత్కాలిక రాజ్యాంగాన్ని ప్రధాని ప్రతిపాదించాడు. దీనిని తూర్పు పాకిస్తాన్ ప్రతిఘటించడానికి తీర్మానించింది.

మొత్తంమీద దీనంతటిని బట్టి చూడగా వాస్తవ రాజ్యాంగం చూపుమేర దూరంలో ఎక్కడాలేదు.

### పాక్ ప్రభుత్వ చిహ్నం

పాక్ అంతరంగిక శాఖామంత్రి మిస్టర్ గుర్మనీ నేడు పాక్ ప్రభుత్వ చిహ్నాన్ని రాజ్యాంగ సభలో ప్రతిపాదించాడు. దీనిపై చర్చ తర్వాత జరుగుతుంది. దీనిలో జనపనార, ప్రత్తి, గోధుమలకు చిహ్నంగా నెలవంక, నక్షత్రం అనుసంధించబడి వుంటాయి "మనకు అల్లా చాలు. అతడే ఉత్తమోత్తముడు" అన్న అరబ్బీ ధర్మసూత్రానికి కూడా ఈ చిహ్నం అనుగుణంగా వుంటుంది

# యాటంబాంబుల నిషేధం

## ఎజెండాలో రష్యా సూచన చేర్చుకు జనరల్ అసెంబ్లీ ఆమోదం

న్యూయార్క్, సెప్టెంబర్ 22—ఆయుధ విసర్జనకు, బేషరతుగా హైడ్రోజన్, యాటం బాంబుల నిషేధానికి సంబంధించి సోవియట్ రష్యా చేసిన ప్రతిపాదనను తన ఎజెండాలో చేర్చుకొనడానికి నేడు సమితి జనరల్ అసెంబ్లీ సమ్మతించింది.

ఇంతకుముందు రష్యా సూచనను ఎజెండాలో చేర్చుకొనవలసిందిగా సార్వత్రిక సంఘం సిఫారసు చేసింది.

ఈ సిఫారసు ఆమోదానికి అనుగుణంగా జనరల్ అసెంబ్లీలో 56 వోట్లు వచ్చాయి వ్యతిరేకంగా ఎవరూ వోటు చేయలేదు. ఒక్క రాజ్యం మాత్రం తాటస్థ్యం వహించింది

రష్యా ప్రతిపాదనపై సార్వత్రికసభలో జరిగిన వోటింగులో నేషనలిస్టు చైనా తాటస్థ్యం వహించింది.

సోవియట్ ప్రతిపాదనలో ఈ క్రింది నాలుగు అంశాలు కలవు:

(1) హైడ్రోజన్ బాంబుతోసహా యాటం ఆయుధాలన్నీ నిర్నిబంధంగా నిషేధించబడి, వాటి ఉత్పత్తిపై అంతర్జాతీయంగా కంట్రోల్ విధించబడాలి.

(2) అగ్రరాజ్యాలు తమ సాయుధ బలాలను మూడింట రెండువంతులకు తగ్గించుకోవాలి; ఆయుధ విసర్జన సాధనకు అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేయబడాలి.

(3) వివిధ రాజ్యాలకు విదేశాలలో గల సైనిక స్థావరాలు ఎత్తివేయబడాలి.

(4) సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం నిరసించబడాలి.

సోమవారంనాడు జనరల్ అసెంబ్లీలో ఉపన్యసిస్తూ సోవియట్ ప్రతినిధి మిస్టర్ విషిన్‌స్కీ పై ప్రతిపాదనను చేశాడు.

నేడు సార్వత్రిక సంఘంలో ఈ ప్రతిపాదనపై జరిగిన చర్చ సందర్భంలో మిస్టర్ విషిన్‌స్కీ, అమెరికా ప్రతినిధి మిస్టర్ కాబట్ లాడ్జి మాత్రమే ఉపన్యసించారు.

మిస్టర్ కాబట్ లాడ్జి మాట్లాడుతూ, సోవియట్ ప్రతిపాదన ఎజెండాలో చేర్చబడడానికి తనకెట్టి అభ్యంతరంలేదనీ, అయితే సోవియట్ తీర్మానంలో పేర్కొనబడిన ఆయుధ విసర్జన సూచనలు ఇంతకుముందు జనరల్ అసెంబ్లీచే అనేకసార్లు చర్చించబడి త్రోసిపుచ్చబడ్డాయనీ, ఇప్పుడు అవి ఆయుధవిసర్జన సాధక సంఘానికి అప్పగించబడివున్నవనీ పేర్కొన్నాడు.

అంతట, రష్యా ప్రతినిధి మిస్టర్ విషిన్‌స్కీ సమాధానం చెబుతూ, క్రిందటి సంవత్సరంలో తమ ప్రతిపాదనపై ఎట్టి చర్యను తీసుకొనలేదని ఆయుధ విసర్జన సాధకసంఘం తన నివేదికలో పేర్కొన్నదనీ, ఇప్పుడు తాను లోగడ తమ ప్రభుత్వం చేస్తూవచ్చిన సూచనలవంటి వాటినే చేస్తున్నప్పటికీ, వాటిపై ఎట్టిచర్య తీసుకోబడలేదుగనక తిరిగి అసెంబ్లీ ఎజెండాకు ప్రతిపాదిస్తున్నానని తెలియజేశాడు.

# నిరుద్యోగసమస్య పరిష్కారం

## సుందరయ్యగారి తీర్మానంపై స్టేట్స్‌కౌన్సిల్‌లో చర్చ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22—దేశంలో నిరుద్యోగ పరిస్థితినిగురించి చర్చించడం కోసం కమ్యూనిస్టు నాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు ప్రతిపాదించిన అనధికార తీర్మానంపై నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో చర్చ జరిగింది.

శ్రీ సుందరయ్యగారు చర్చకు జవాబు చెప్పనప్పటికి ఈ తీర్మానంపై చర్చకు కేటాయించిన రెండు గంటల వ్యవధి ముగిసిపోయినందున, ఈ తీర్మానాన్ని కాని, దానిపై సవరణలను కాని వోటింగుకు పెట్టడానికి వీలులేకపోయింది.

ఆర్థికమంత్రి శ్రీ చింతామణి దేశ్‌ముఖ్ చర్చలో జోక్యం కలిగించుకుంటూ, దేశంలో నిరుద్యోగ సమస్య నివారణకు ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించాలన్న ప్రతిపక్షం సూచనను తిరస్కరించారు.

ఇందువల్ల ముమ్ముందు దేశానికి చాలా అనర్థం కలుగవచ్చునని అన్నారు,

నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చర్చల అనంతరం ప్లానింగ్ కమిటీ పంచవర్ష ప్రణాళికను ఒక నెల రోజులలోగా సవరించగలదని అన్నారు.

పంచవర్ష ప్రణాళిక ఇప్పుడిప్పుడే తీవ్రంగా అమలు జరుగుతున్నదని, హెచ్చు మందికి పనులు చూపించే విషయమై దీని ప్రభావం త్వరలోనే కానరాగలదని అన్నారు.

ప్రభుత్వం తన పెట్టుబడులను కొంత తగ్గించుకొని, వ్యక్తుల పెట్టుబడులకు అవకాశం కల్పించాలని డాక్టర్ మత్తయ్ చేసిన సూచనను గురించి ప్రస్తావించి, ఇందువల్ల నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కారం కాగలదో తనకు తెలియడం లేదని ఆయన అన్నారు.

చర్చకు శ్రీ సుందరయ్యగారు జవాబు చెబుతూ, ఆర్థికమంత్రి ప్రసంగంవల్ల దేశంలో కోట్లకొలది నిరుద్యోగులకు ఆశాభంగం కలుగుతుందన్నారు. ఈ సమస్యా పరిష్కారానికి ప్రభుత్వానికి ఎన్నో దశాబ్దులు పట్టుతుందని వ్యాఖ్యానించారు.

దీనికి "పది" అని శ్రీ దేశ్‌ముఖ్ జవాబు చెప్పగా, సుందరయ్యగారు ఇలా అన్నారు. "ఇప్పటికే ఈ ప్రభుత్వం ఆరేళ్ల అధికారంలో వుంది. ఇంక ఒక్క క్షణమైనా అధికారంలో వుండడానికి తగదు"

దీనిపై జరిగిన చర్చలో, శ్రీ సి. జి. కె రెడ్డి, డాక్టర్ రాధాకుమార్ ముఖర్జీ, శ్రీ దేవకీనందన్ నారాయణ్. శ్రీ కిషన్‌చంద్, శ్రీ బ్రిజబహాసీ శర్మ, శ్రీ ఎస్. ఎన్. ముజుందర్ పాల్గొన్నారు.

# "నున్‌కున్"శిఖర ఆరోహణం విరమణ

బొంబాయి, సెప్టెంబర్ 22—"నున్‌కున్" హిమగిరి శిఖరాన్ని అధిరోహించడానికి ప్రయత్నించి విఫలులై, తిరుగుముఖంపట్టిన ఫ్రెంచిజట్టుకు చెందిన ఏడుగురు పారిస్‌కు వెళ్ళుతూ ఢిల్లీనుంచి ఇక్కడికి వచ్చారు.

శాంతాక్రుజ్ విమానాశ్రయంలో జట్టు నాయకుడు మిస్టర్ బి. పీర్ పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, తుది జట్టువారిలో ఏడుగురు నున్‌కున్ శిఖరంమీది చెడ్డవాతావరణానికి, మంచుబండల పాతానికి గండంతప్పి బయటపడ్డారనీ శిఖరాగ్రంపై తుదిదాడి జరుపడానికి కొన్ని రోజులకుముందు తనకు కూడ పెద్దగాయాలు తగిలాయని, తమ 111-నంబరు శిబిరం తమ తుదిదాడికి వెనుకటి రోజున- అగస్టు 28 వ తేదీన పూర్తిగా కొట్టుకొని పోయిందని అన్నారు.

# వివిధరాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశం

## వ్యవసాయ సమస్యలను పరిశీలించే నిమిత్తం ఢిల్లీలో

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22— పంటల ఉత్పత్తిని అధికం చేసేనిమిత్తం, వ్యవసాయ విధానంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టే నిమిత్తం తీసికొనదగు కొన్ని ముఖ్యచర్యల గురించి ఇచ్చట సెప్టెంబరు 24 వ తేదీ నుంచి సమావేశమయ్యే వివిధరాష్ట్రాల వ్యవసాయ, సహకార శాఖల మంత్రులు చర్చిస్తారు. యూనియన్ వ్యవసాయ మంత్రి డాక్టర్ పంజాబ్ రావు దేశ్‌ముఖ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పంచవర్ష ప్రణాళికలో పేర్కొనబడిన సూచనల దృష్ట్యా వ్యవసాయానికి సంబంధించిన ప్రతి అంశంపై గల సమస్యలు చర్చించబడుతాయి. ప్రస్తుతం సూచించబడిన సమావేశపు ఎజెండాను మార్చకూడదనే భావం లేదని డాక్టర్ దేశ్‌ముఖ్ తెలిపారు.

ఈ క్రింది ముఖ్య సమస్యలు చర్చించబడుతాయి: సహకారరంగంలో వివిధ కార్యకలాపాలను సమన్వయంచేసి తీవ్రంగా కృషి సాగించడం; సహకార సిద్ధాంత ప్రాతిపదికపై జరిగే వ్యవసాయ విధానాన్ని ప్రోద్బలం చేయడం; జాతీయ విస్తృత ప్రణాళికలో వ్యవసాయశాఖ పాత్రను నిర్ణయించడం; ప్రభుత్వ శాఖలలోని కీలకస్థానాలలో నియమించే నిమిత్తం ఉద్యోగులకు శిక్షణ గరపడం; వ్యవసాయ శాస్త్రంలో లెక్కలుతీసే విధానాన్ని అభివృద్ధి పరచడం; భూసంస్కరణ విధానాలు వ్యవసాయ కూలీల పునరుద్ధరణ; మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ ట్రాక్టర్ నిర్మాణసంస్థల నిర్వహణ; మంచి విత్తనాలు, ఎరువులను సరఫరా చేయడం; అధికాహారోత్పత్తికృషిని పరిశీలించడం; భూసార పరిరక్షణ; పశుసంపదను, మత్స్య పరిశ్రమాభివృద్ధి చేయడం, గ్రామ ప్రణాళికలను ఆచరించడం; అనవసర పశుజాతినిర్మూలించడం.

బర్మాలోని నగరాలలోను, పల్లెలలోను ప్రయివేటు వ్యక్తుల ఆస్తులను వశపరుచుకోడానికి ప్రభుత్వానికి అధికారమిస్తున్న బిల్లును బర్మా పార్లమెంటు మంగళవారంనాడు ఆమోదించింది.

AGENTS WANTED
TO SECURE ORDERS FOR OUR NOVELTY CALENDARS
OVER 300 DESIGNS
LARGE VARIETIES
LATEST WORK IN LIGHT SHADES AND DEEP TONES.
Apply for agency to:—
ORIENTAL CALENDAR MFG. CO.
P.B. 11212 CALCUTTA 14.

కిర్లోస్కర్ గానుగలు

షారత్, కరామత్ మరియు వాటి స్పేరు పార్టులు, యాన్మారు 6, 10 హెచ్. పి. యింజనుల స్పేరు సామానులు మా వద్ద రెడీగా దొరుకును.
ఆర్. అమ్మిరాజు అండ్ బ్రదర్సు, నిడదవోలు పి. ఓ. (ప॥ గో॥ జిల్లా)

వాయిదాల మీద గడియారం
వి. పి. పి. మీద సగం ఖరీదు
మిగతాది 60 రోజుల్లో.
N. 35/2

వాటర్‌ప్రూఫ్ — షాక్ ప్రూఫ్
స్టెయిన్‌లెస్ స్టీల్ కేసు - రేడియం, సెంటర్ సెకండ్, స్విస్ తయారు 3 సం. ల గ్యారంటీ
10½ సైజు 15 జూయల్సు రు. 68/-
8¾ సైజు 15 జూయల్సు రు. 80/-
10½ సైజు 17 జూయల్సు రు. 85/-
షరా:- ఆర్డరుతోపాటు ఇద్దరు ఖరానా మనుష్యుల వద్దనుండి గ్యారంటర్ల సెక్యూరిటీ తీసికొని పంపవలెను.
Young India Watch Co.
Post Box 6744, Calcutta-7



శాంగ్రిలా ఫుడ్ ప్రాడక్ట్స్ లిమిటెడ్.
గ్రేట్ సోషల్ బిల్డింగు, సర్ ఫి. మె. రోడ్డు, బొంబాయి, 1.



మీరు కొనటానికి సంతసించే కలం. యిదిగో, మృదువుగాను, త్వరగాను వ్రాసేందుకు ఒక ప్లాటో వాక్యుమటిక్ కొనండి. సిరా ధారాళంగా పారును. ఈ కలం వాడితే, వ్రాత హాయిగా వుంటుందని మీరు తెలుసుకుంటారు.
* గోల్డు ప్లేటెడ్ క్లిప్, బ్యాండు కలిగిన కాప్
* ప్లాటో ఇరిడియం మొన పాళీ.
* వాక్యుం ఫిల్లింగు ఏర్పాటు
* సిరా కారని గ్యారంటీ జాయింట్లు.
వ్యాపార భోగట్టాలకు:
బెస్టు ఫౌంటెన్ పెన్ డిపో, ఆనంద భవన్, ప్రిన్సెస్ వీధి, బొంబాయి-2.
మహాత్రే పెన్ అండ్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బొంబాయి-4
స్టాకిస్టులు:
ప్లాటో స్టేటర్సు, 97, నారాయణ్ మొదలి లేన్, మద్రాసు-1

# క్రీడాలోకం

## ఆంధ్రరాష్ట్రానికి ఫుట్‌బాల్ సంఘం

### రాజమండ్రిలో శ్రీ పంకజ్‌గుప్తాచే ప్రారంభోత్సవం

రాజమండ్రి, సెప్టెంబర్ 23—ఆంధ్రా స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు యిక్కడ గత సోమవారంనాడు అఖిల భారత ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ పంకజ్ గుప్తా ప్రారంభోత్సవం జరిపారు.

ఆ సందర్భంలో శ్రీ గుప్తా ఉపన్యసిస్తూ, ఫుట్‌బాల్ సామాన్యునికి అందుబాటులోవున్న ఆటఅని, ప్రజలు ఈ సంఘం అభివృద్ధికి పాటుపడాలని కోరారు.

ఈ సంఘం జయప్రదంగా పనిచేయాలని ఆశిస్తూ, ఆంధ్రరాష్ట్రం గవర్నర్‌గా నియమించబడిన శ్రీ చందూలాల్ ఎమ్. త్రివేది, మద్రాసు విద్యాశాఖామంత్రి డాక్టర్ ఎమ్. వి కృష్ణారావు, మైసూర్ ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి సందేశాలు పంపించారు.

శ్రీ త్రివేదిని సంఘప్రధాన పోషకులుగా వుండవలసిందని కోరడానికి సంఘంవారు తీర్మానించారు.

ప్రారంభోత్సవం యిక్కడి విక్టోరియా హాలులో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ దేవత రామమోహన్‌రావుగారు సభాధ్యక్షత వహించారు.

విశాఖపట్నం, కాకినాడ, గూడూరు, గుడివాడ, బందరు, విజయవాడ కర్నూలు, ఏలూరు, భీమవరంలలోని ఫుట్‌బాల్ క్లబ్బుల ప్రతినిధులు ఈ చరిత్రాత్మక సభకు హాజరైనారు.

శ్రీ గుప్తా తమ ఉపన్యాసంలో ఆంధ్ర ఫుట్‌బాల్ అగ్ర ఆటగాండ్రైన అత్తిలి, అప్పారావు, రహీమ్, రాములు, బుచ్చిగారలకు జోహారు అర్పించారు బుజ్జితో ఫుట్‌బాల్ ఆడవలసిన అగత్యాన్నికూడా ఆయన నొక్కివక్కాణించారు.

ఆంధ్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ విజయవంతంగా పనిచేయడానికి సమష్టి కృషిచేయవలసిందని ఆంధ్రదేశంలోని అన్నిఫుట్‌బాల్ క్లబ్బులకు విజ్ఞప్తిచేశారు. పిమ్మట ఆంధ్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ అవతరణకు కారకులైన శ్రీయుతులు దేవత రామమోహనరావు, ఎమ్, వెంకటకృష్ణ, ఎమ్. వి. రామకృష్ణారావుగారలను అభినందించారు.

ఈ సభకు హాజరైన ప్రముఖులలో శ్రీ ఎస్. ఏ నాయుడు (మద్రాసు ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు), శ్రీ పి. యన్. రామచంద్రన్, డాక్టర్ ఎస్. రామచంద్రరావు (గూడూరు), శ్రీ యస్. హనుమంతరావు (గూడూరు), శ్రీ వి. సత్యనారాయణ (విశాఖపట్నం) గార్లు కలరు.

ఆంధ్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎమ్. వి. రామకృష్ణగారు సంఘనివేదికను చదివారు.

### "ఆంధ్రా ఫుట్‌బాల్ బూ"

కడువరి ఆంధ్ర ఫుట్‌బాల్ క్లబ్బుల తరఫున శ్రీ ఎస్. హనుమంతరావుగారికి "ఆంధ్ర ఫుట్‌బాల్ బ్లూ" బిరుదు శ్రీ గుప్తాగారి వరంగా సమర్పించబడింది. శ్రీ హనుమంతరావుగారు భారత ఫుట్‌బాల్ జట్టు సభ్యునిగా రెండుసార్లు విదేశాలు సందర్శించారు. శ్రీ రావుగారికి బ్లూ రిబ్బన్ మెడల్‌కూడా బహూకరించబడింది

### కార్యవర్గ సభ్యులు

శ్రీ ఎస్. ఏ. నాయుడు, శ్రీ పి. యన్. రామచంద్రన్, కెప్టెన్ ఎస్. రామచంద్రరావు ("గంగూలీ") శ్రీయుతులు డి. వెంకటరావు (ఎమ్. ఎల్. సి), బి. శివరామకవి, డి. గోపాలరావు, ఆచారి (రాజమండ్రి), వి. ఎమ్. సత్యనారాయణ (విశాఖ), గోపాలకృష్ణమూర్తి (గుంటూరు) గారలు ప్రసంగించినపిమ్మట వివిధ ఫుట్‌బాల్ క్లబ్బుల ప్రతినిధుల సమావేశం విడిగా జరిగి ఆంధ్ర ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు క్రింది కార్యకర్తలను ఏకగ్రీవంగాఎన్నుకొనడం జరిగింది:

శ్రీదేవత రామమోహనరావు- అధ్యక్షుడు

(రాజమండ్రి), శ్రీ పి. నారాయణరావు (విశాఖపట్నం), డాక్టర్ ఎస్ రామచంద్రరావు (గూడూరు)-ఉపాధ్యక్షులు, శ్రీ ఎమ్. వెంకటకృష్ణ (రాజమండ్రి) కార్యదర్శి, శ్రీ ఎమ్ వి రామకృష్ణ (రాజమండ్రి)—సంయుక్త కార్యదర్శి, శ్రీ ఎస్. భాస్కరరావు (రాజమండ్రి)-కోశాధికారి; సభ్యులు—శ్రీయుతులు వి. సత్యనారాయణరావు (విశాఖపట్నం), డి. అప్పారావు (కాకినాడ), సి. హెచ్. కుమారస్వామి (కాకినాడ), కె. వి. శర్మ (గుడివాడ), వై. అబ్బయ్య (గుంటూరు), వై బాలకృష్ణమూర్తి (గుంటూరు), పి. వీరరాఘవులు నాయుడు (గూడూరు), కె. ఏ. వి. ప్రసాది (ఏలూరు), ఎన్. శేషగిరిరావు (రాజమండ్రి).

ఆంధ్ర స్టేట్ ఫుట్‌బాల్ అసోసియేషన్ చిహ్నం ఆమోదించబడిన పిమ్మట శ్రీ ఎమ్. వి. రామకృష్ణారావుగారి వందన సమర్పణతో సభ సమాప్తమైనది.

### ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టోర్నమెంట్

చీరాల, సెప్టెంబర్ 21—ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆంధ్రరాష్ట్రమంతటికీ ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లులో నిన్న గుంటూరులో చీరాల ఇండ్ లీఫ్ క్రికెట్ క్లబ్బు (చీరాల), గుంటూరు రిక్రియేషన్ క్లబ్బును (గుంటూరు) 28 పరుగుల తేడాతో ఓడించి గుంటూరు జిల్లా ఫైనలు గెలుచుకున్నది.

అంతకుముందు జరిగిన ఒకపోటీలో ఇండ్ లీఫ్ క్రికెట్ క్లబ్బు, గుంటూరు స్పూర్క్ క్లబ్బును ఆరు వికెట్లతో ఓడించింది.

### ఇతర వార్తలు

రష్యానుంచి ఒక ఫుట్‌బాల్ జట్టు త్వరలో ఇండియా రావచ్చునని ఇటీవల తూర్పు బెంగాల్ ఫుట్‌బాల్ జట్టు మానేజర్‌గా రష్యా వెళ్ళివచ్చిన శ్రీ జె సి గుహ ప్రకటించినట్లు కలకత్తా వార్త.

కలకత్తాలో జరుగుతున్న ఆలిండియా రగ్బీ పోటీల క్వార్టరు ఫైనలులో మంగళవారం నాడు కలకత్తా ఫుట్‌బాల్ క్లబ్బు కరాచీ రగ్బీ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను 14-3పాయింట్లతో ఓడించింది.




# వరద బాధితులైన విద్యార్థులకు సహాయం - శ్రీ రామకృష్ణ మిషన్ కృషి

రాజమండ్రి, సెప్టెంబరు 19—

రాజమండ్రి పట్టణంలోను, గ్రామాలలోను ఇటీవలి వరదలలో పుస్తకాలు వగైరా కోల్పోయిన విద్యార్థులకు ప్రత్యేకంగా శ్రీ రామకృష్ణ మిషన్‌వారు ఇప్పుడు సహాయం చేస్తున్నారు.

నూగూరు తాలూకాలో వరద బాధితులకు వుచితంగా గుడ్డలు పంచే నిమిత్తం నిన్ననే స్వామీనిత్యబోధానంద చర్లగ్రామం వెళ్ళారు. అచ్చట శ్రీ డి. రామకృష్ణారావుగారి ఆధ్వర్యాన బాధితులకు వస్త్రాలు పంచిన పిమ్మట నూగూరు తాలూకా కేంద్రమైన వెంకటాపురంలో కూడా వస్త్రాలు పంచే నిమిత్తం శ్రీ నిత్యబోధానందస్వామి వెళ్ళారు.

దేవీపట్నం ప్రాంతంలో పంచే నిమిత్తం 25 బస్తాల బియ్యం, 400 చీరెలు, 400 ధోవతులు మిషన్‌వారు పంపారు. ఈ సరుకులు అగ్రహారం గ్రామంలో 14 కుటుంబాలకు, గంగులు గండిలో 14 కుటుంబాలకు, మూలపాడులో 15, లింగవరంలో 15, ఏనుగుల గూడెంలో 42, పెంకిలపాడులో 83, మిడిపల్లిలో 30, మంటూరులో 65, పీరారం లంకలో 40, పోడిపల్లిలో 63. దేవీపట్నంలో 187. తొయ్యేరులో 151. మొత్తం 719 కుటుంబాలకు పంచబడతాయి

సెంటర్ డెల్టాలోని సహాయ కేంద్రాలను పర్యవేక్షించి స్వామీ నిత్యబోధానంద మొన్ననే రాజమండ్రికి తిరిగి వచ్చారు. అమలాపురం, కొత్తపేట, రాజోలు తాలూకాలలో, ముఖ్యంగా లంక గ్రామాలలో మిషన్ సహాయ కార్యక్రమాల పట్ల స్వామీజీ సంతృప్తి ప్రకటించారు.

డెల్టా ప్రాంతంలో లంకగ్రామాలు విశేషంగా దెబ్బతిని చాలా రోజులవరకు బయటి గ్రామాలతో సంబంధం లేకుండా వుండిపోయినవి ఈ గ్రామాలకు బియ్యం, బట్టల రూపంలో సహాయం అందజేయడానికి మిషన్ ప్రత్యేకంగా శ్రద్ధతీసుకున్నది.

తమ సమక్షంలో సలాదివారిపాలెంలో 5,000 మంది లంకగ్రామాల ప్రజలకు అన్న సంతర్పణ జరిగిందని స్వామి తెలిపారు. పలనతిప్ప, శేరిలంక గ్రామాలకు కూడా ఈ కేంద్రంనుంచి సహాయం లభించింది ఇచ్చట వెయ్యిమందికి పైగా బాధితులకు వస్త్రదానం కూడా జరుగుతుంది.

రాజోలు తాలూకాలో లంక గన్నవరం, పెదపట్నం లంక, అప్పనపల్లి, దొడ్డవరం కేంద్రాలలో 2,500 కొత్త బట్టలు పంచబడినవి. మొత్తం శ్రీ రామకృష్ణమిషన్ సహాయ కేంద్రాలున్న ప్రాంతాలలో నూటికి 75 మంది బాధితులకు మిషన్ సహాయం అందినది మొత్తం డెల్టా ప్రాంతంలో 10,000 వస్త్రాలు పంచబడినవి.

కొత్తపేట తాలూకాలో ఎక్కువగా దెబ్బతిన్న ఏనుగులమహల్, మండపల్లి వగైరా ప్రాంతాలలోను, లంకగ్రామాలలోను స్వామీ సర్వగతానందతో కలిసి స్వామీ నిత్యబోధానంద పర్యటించారు.

## పేద విద్యార్థులకు పుస్తకాలు

### శ్రీ రామకృష్ణ మిషన్‌వారి కృషి

మోరి, సెప్టెంబర్ 17— కొమరగిరిపట్నం బోర్డు హైస్కూలులో వున్న 16 మంది వుపాధ్యాయులకు వరదసహాయ సందర్భంలో రెండునెలల జీతాన్ని అడ్వాన్సుగా ప్రభుత్వం అందజేసింది క్రమక్రమంగా ఈ జీతాల మొత్తాన్ని వాయిదాలలో నెలసరి జీతాలలో మినహాయిస్తారట.

ఈ స్కూలులో చదువుకొంటున్న విద్యార్థులలో సగభాగం మంది యిండ్లలో వరద ప్రవేశించినకారణంగా పుస్తకాలు, కలాలు, యితర పరికరాలు కొట్టుకు పోయినవట. ఆ విద్యార్థులు పేదలు కావడంవల్ల వారికి పుస్తకాలు వగైరాలు కొని యిచ్చేందుకు శ్రీరామకృష్ణమిషన్ వారు వాగ్దానం చేశారు. ఇక్కడ రామకృష్ణ మిషన్‌వారు ఒక సహాయ కేంద్రమును తెరిచివున్నారు.

### వస్తురూపం ద్వారా సహాయం

శ్రీయుతులు కె. తిరుపెళ్ళ, (ప్రొద్దుటూరు) సి. హెచ్. జగన్నాథం (తిరువూరు). కె. జి. వెంకటాచలపతి (బైరెడ్డిపల్లి), కె. ని. బెంజమిన్ (శ్రీకాకుళం గవర్నమెంటు గరల్స్ హైస్కూలు హెడ్ మాస్టరు). వి శేషాద్రిశర్మ బి. యస్. సి. యం. ఎ. యస్. (బళ్ళారి మార్కెట్ కమిటీ సెక్రటరీ), కర్నూలు ఉస్మానియా కాలేజీ ప్రిన్సిపాలు, కె. వెంకటరావు. బి. ఎ. యల్. టి. (ఇందుకూరుపేట యం. కె. ఆర్. హైస్కూలు హెడ్‌మాస్టరు), విశ్వోదయ సేవాసమితి (కావలి). వీరందరు వరద బాధితుల సహాయార్థం శ్రీ రామకృష్ణమిషన్ వారికి ఒక్కొక్కమూట పాతగుడ్డలు పంపించారు.

శ్రీ డి. సత్యనారాయణ (తెనాలి యిత్తడి వర్తకుల సంఘం)గారు 85 పాత్రలు. 7½ గ్లాసులు విరాళంగా పంపించారు.

పెదపాలెం విద్యార్థులు విరాళమిచ్చిన రెండు బస్తాల బియ్యం విజయవాడ చెయిర్మన్ డాక్టర్ టి వి. యన్. చలపతిరావుగారు శ్రీరామకృష్ణ మిషన్‌కు పంపించారు.

విజయనగరం గోదావరి వరద బాధితులకు సహాయ కమిటీవారు కొత్తవి, పాతవి కలిపి రెండు మూటల గుడ్డలు పంపారు.

### తాపేశ్వరం బిడ్డల విరాళం

తాపేశ్వరం గ్రామంనుంచి చిరంజీవులు బోడా వెంకటరాజు. సత్యవతి, చిదంబరం అనే బిడ్డలు ముగ్గురు తమకు వినాయకచవితి పండుగనాడు తాతగారిచ్చిన రు 15 లు బహుమతిని వరదబాధితుల సహాయార్థం విరాళంగా పంపించారు.

### రాజమండ్రి నటకుల ఔదార్యం

రాజమండ్రి, సెప్టెంబర్ 17—రాజమండ్రి ప్రభాకర్ థియేటర్స్ మేనేజరు అద్దూరి పురుషోత్తమరావుగారు ఇలా తెలియజేస్తున్నారు:

"ఆకస్మికంగా సంభవించిన గోదావరి వరదలవల్ల అనేకవేల కుటుంబాలు నిరాశ్రయులవడం, వారికి ఆంధ్రపత్రిక చేస్తున్న అమూల్య సేవ మా హృదయాన్ని కదలించినవి. మేము వృత్తినటులమైనప్పటికీ మా తోచినసహాయం ఉడుతాభక్తితో చేయాలని నిశ్చయించాము. ప్రదర్శించిన చోటల్లా వేలాది రూపాయలు సంపాదిస్తున్న "శ్రీకృష్ణ జాంబవంతయుద్ధం" అను నాటకాన్ని షణ్ముఖి ఆంజనేయరాజు, అద్దూరి పురుషోత్తమరావు, యం.జి. ఆచారి, వడ్డి సుబ్బారావు, కైలాశ్, సి. హెచ్. సూర్యప్రకాశరావు, కృష్ణవేణి, రేకు అనసూయ, రత్నకుమారి వగైరాలతో ఉచితంగా ప్రదర్శిస్తామని, ఆ వచ్చిన నిధిని "ఆంధ్రప్రభ"వరదనిధికి జమకడతామనీ, పై ప్రోగ్రాం కావలసినవారు రాజమండ్రి ప్రభాకర్ థియేటర్సు వ్రాయమని కోరుతున్నాం".

### విద్యార్థులకు సహాయం

రాజమండ్రి, సెప్టెంబరు 18—వరదలవల్ల నష్టపోయినసహాయాన్ని ఆకాంక్షించే విద్యార్థులకు సహాయము చేయు నిమిత్తం రాజమండ్రి విద్యార్థి రిలీఫ్ సెంటర్ వాలంటీర్లు ఆంధ్రదేశ మంతటా నిధిని వసూలు చేస్తున్నారు. గుంటూరు ఐక్య విద్యార్థి రిలీఫ్ కమిటీ వారి నుండి తమకు ఏడు వందల బట్టలు, విద్యార్థులకు పనికివచ్చు చొక్కాలు, లాగులు, చేరినవని, శ్రీ దేవులపల్లి రామానుజ రావుగారి యాజమాన్యాన హైదరాబాదులో వసూలు చేసిన నిధిలో నుండి వెయ్యి రూపాయలు తమ సెంటరుకు పంపుచున్నట్లు వార్త వచ్చిందని రాజమండ్రి విద్యార్థి రిలీఫ్ కమిటీ కన్వీనర్ పాపోలు అరవాలరావుగారు తెలియజేస్తున్నారు. చాలామంది బుక్ పబ్లిషర్సు విద్యార్థులకు పనికి వచ్చు పుస్తకములను ఈ రిలీఫ్ సెంటరుకు పంపించుచున్నారని వారికి ధన్యవాదా లర్పించుచున్నారు.

వరద పీడిత ప్రాంతాలలో వరదవల్ల నష్టపోయి సహాయాన్ని కోరే విద్యార్థుల జాబితాలను ఆయా హైస్కూళ్ళు, కాలేజీల విద్యార్థి నాయకులు తయారుచేసి ప్రధాన అధికారి సంతకము చేయించి "టి. పి. అంజనాదేవి, విద్యార్థి రిలీఫ్ సెంటరు, కేరాఫ్ భారత మోటారు వర్క్సు, రామాటాకీసు వద్ద, రాజమండ్రి" చిరునామాకు పంపించవలసిందని కూడా ఆయన తెలియజేస్తున్నారు.



ఇటీవల నాటక ప్రదర్శనలద్వారా రు 3,000 లు సేకరించి "ఆంధ్రప్రభ" గోదావరి వరద బాధితుల సహాయనిధికి విరాళంగా యిచ్చిన తుంగభద్ర ప్రాజెక్టు రిక్రియేషన్ క్లబ్బు నాటక బృందం

## గోదావరి జిల్లాలలో వరదబాధితులకు తక్షణ సహాయం

### అప్పులు, తక్కువధరలకు విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తరువు

ఏలూరు, సెప్టెంబర్ 21— తూర్పు, పశ్చిమగోదావరిజిల్లాలలో ఇటీవల వరదలవల్ల విశేషంగా నష్టపడ్డ రైతులకు వెంటనే దిగువ పేర్కొన్న సహాయ చర్యలను తీసుకొనవలసిందిగా ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది.

1. మెట్టవరిపంట, జొన్నపంట వరద పాలైనచోట్ల విత్తనాలచల్లడానికి జొన్న తక్కువధరకు-అనగా కొన్నఖరీదుకు-నూటికి 25 వంతులు తగ్గించి అమ్మాలి.

2. కొంత నష్టపడ్డ విలువ పరిపంటలు బాగా ఎదిగిరావడానికి వ్యవసాయ శాఖనుంచి నేరుగా అమ్మోనియా సల్ఫేటు కొన్నఖరీదుకు నూటికి 25 వంతులు తగ్గించి విక్రయించాలి.

3. హెచ్చుగా ఎరువునువేసే ప్రణాళికకింద అమ్మోనియా సల్ఫేటు కొనడానికి వడ్డీలేకుండా అప్పులు మంజూరుచెయ్యాలి. మొదటిదఫా ఎకరానికి 35 రూపాయలు చొప్పున, రెండవదఫా ఎకరానికి 10 రూపాయలు చొప్పున యివ్వాలి.

మూడవ అంశం విషయంలో యిదివరకిచ్చిన అప్పుల్తోసహా మొత్తం ఒక్కొక్కరికి 600 రూపాయలు మించరాదు ఈ సౌకర్యాలు 1953 అక్టోబర్ 31 వ తేదీ వరకు అమలులో వుంటవి.

### మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ కృషి ప్రశంస

రాజమండ్రి, సెప్టెంబర్ 19—వరదల సమయంలోను, ఆ తర్వాతను రాజమండ్రి పట్టణంలో ప్రజల ఆరోగ్యరక్షణకు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కెప్టెన్ జి. సి. సుదర్శనం నాయుడుగారు చేసిన కృషిని, కష్ట సమయంలో ధర్మ నిర్వహణ పట్ల ఆయన చూపిన శ్రద్ధను ప్రశంసిస్తూ ఆయనకు తమ కృతజ్ఞతను తెలియజేస్తూ రాజమండ్రి కలపవర్తకుల సంఘంవారు నేడొక తీర్మానం చేశారు.

### పేదవాని త్యాగశీలం

మోరి, సెప్టెంబర్ 18—మామిడి కుదురు నివాసి శ్రీ కట్టా వెంకటరెడ్డిగారు తన యింటి మరమ్మతుకోసం ప్రభుత్వమిచ్చిన రు 30 లకు పదిరూపాయలు కష్టార్జితం చేర్చి, ఆ సొమ్ముతో బియ్యం కొని బాధితులకు పంచిపెట్టారు.

తనకంటె మిక్కుటంగా నష్టపడినవారు ఆకలితో అనేకమంది అలమటిస్తుంటే, యింటిసౌఖ్యం ముఖ్యంగా యెంచుకొనడం మంచిదికాదని ఆయన అన్నారట. (మ. వి.)

### జెంషెడ్‌పూర్‌లో కమిటీ

జెమ్‌షెడ్పూరులో సెప్టెంబర్ 4 వ తేదీన గోదావరి ప్రళయగ్రస్తుల సహాయార్థం ఆంధ్రనాటక సాహిత్య సంఘపు హాలులో స్థానిక ఆంధ్రావని తరఫున జరిగిన అత్యవసర సమావేశంలో జెమ్‌షెడ్పురాంధ్ర గోదావరి వరద సహాయ సంఘ మొకటి ఏర్పాటైనది దీనికి అధ్యక్షులు శ్రీ చింతలపాటి జె. జె ఆర్. రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీ బందాన నారాయణరావుగార్లు.

### అమలాపురం తాలూకా సహాయ కమిటీ ఏర్పాటు

ఈ నెల 16 వ తేదీ అమలాపురం తాలూకాలో వరదదెబ్బ తిన్న గ్రామాలవారు సమావేశమై తాలూకా వరద బాధితుల సహాయ కమిటీని ఎన్నుకున్నారు. శ్రీ వాద్రేవు జగ్గరాజుగారు ఈ కమిటీకి కార్యదర్శిగాను, శ్రీ యన్. రామభద్రరాజు(యం. యల్. ఎ.) గారు కోశాధికారిగాను ఎన్నుకోబడినారు.

శ్రీయుతులు కళా వెంకట రావు, టి. జ్ఞా అప్పలస్వామి (యం. యల్. ఎ.) కె. సూర్యనారాయణ (యం. యల్. సి.) ప్రభృతులు సభ్యులుగా ఎన్నుకోబడినారు.

వ్యవసాయదారులకు ఋణాలు విరివిగా యివ్వాలనీ, చేనేతవారి మగ్గాలు, మత్స్య పారిశ్రామికుల వలలకు నూలు నష్టపడ్డ చేయాలనీ, విద్యార్థులకు రెండుమాసాల పాటు జీతాలు పూర్తిగారద్దుచేయాలనీ, నవంబరుఆఖరువరకు చౌక డిపోలు నడపాలనీ సభలో కోరారు.

# కొరియాలోవలె యుద్ధం సాగిస్తూనే రాయబారాలు

## సూయజ్ సమస్యపై చర్చల సరళిని వివరిస్తూ మేజర్ సాలా సలీం ప్రకటన

కెయిరో, సెప్టెంబర్ 23—

కొరియాలో యుద్ధం జరుగుతూవుండగానే శాంతి రాయబారాలు కొనసాగినవిధంగా సూయజ్ సమస్యపై సంఘర్షణకు సిద్ధపడుతూనే ఈజిప్టు బ్రిటన్‌తో రాయబారాలకు సంకల్పించుకొన్నదని ఈజిప్షియన్ మంత్రి మేజర్ సాలా సలీం నేడు అన్నాడు.

సూయజ్ ఖావిపై బ్రిటిష్, ఈజిప్షియన్ ప్రతినిధులు రేపు మరొక ఇష్టాగోష్టి సమావేశం జరపగలరనికూడా మేజర్ సాలా సలీం నేటి రాత్రి అన్నాడు.

అనధికారపూర్వకంగా ఉభయ ప్రతినిధివర్గాల మధ్య సమాలోచనలు జరుగుతూనే వున్నవనీ, అయితే, ఈజిప్టు కోరికలను మన్నించి స్వాతంత్ర్యమీయడానికి బ్రిటన్ సిద్ధంగా వున్నట్లు రుజువయ్యేవరకు యీ సంభాషణలు అధికారపూర్వకం కాబోవనీ ఆయన అన్నాడు.

తన విమోచనాన్ని సాధించుకొనడానికై ఈజిప్టు దీర్ఘ సమరానికి సన్నద్ధమౌతున్నదని, కొరియాలో ఒకవంక యుద్ధం జరుగుతూ వుండగానే యుద్ధంచేస్తున్న దేశాలు రాయబారాలు సాగించినట్లు ఈజిప్టు కూడా ఒక వంక బ్రిటిష్‌వారితో రాయబారాలు జరుపుతూనే సమరానికి ఆయత్తమౌతున్నదని ఈ సన్నాహాల మధ్య కాలంలోనే ఒడంబడిక కుదిరితే అది మేలేకాగలదని మేజర్ సలీం అన్నాడు.

"సంభాషణలు విఫలమైతే, సంపూర్ణ విమోచనానికే దేశం కృషి చెయ్యగలదని ఆయన అన్నాడు.

బ్రిటిష్ రాయబారి కార్యాలయోద్యోగులు "మరొక సమావేశం జరగగలద"ని మాత్రమే వ్యాఖ్యానించారు.

సంభాషణల విషయంలో 'శుభ' వార్త రావడం సంభవమని ఒక ఈజిప్షియన్ ప్రతినిధి అన్నాడు.

సూయజ్ సమస్యా పరిష్కారానికి బ్రిటన్ సూచించిన కొత్త ప్రణాళిక ఈజిప్టుకు అసంతృప్తికరంగా వున్నప్పటికీ యిష్టాగోష్ఠి చర్చలు కొనసాగుతవని ఈ పత్ర కొన్ని బ్రిటిష్ ప్రతినిధివర్గ నాయకుడు జనరల్ సర్ బ్రియాన్ రాబర్ట్‌సన్ నిన్న రాత్రి సమావేశంలో వివరించాడని తెలుస్తున్నది.

ఈజిప్టు విప్లవ సంఘం ఈ పథకాన్ని నిన్న రాత్రి మూడు గంటల సేపు జరిగిన సమావేశంలో ఈజిప్టు విదేశాంగ మంత్రి మహమ్మద్ ఫాజీ కూడా పాల్గొన్నాడు.

### విప్లవ సంఘ న్యాయస్థానంలో హాదీ

ఈజిప్టు ప్రభుత్వంచే రద్దు చెయ్యబడిన సాదిస్టు పార్టీ నాయకుడు మిస్టర్ అబ్దుల్ హాదీ దేశద్రోహిగా ఈజిప్షియన్ విప్లవ సంఘ న్యాయస్థానంలో విచారణ చెయ్యబడగలడని, ఈ న్యాయస్థానంలో విచారణ చెయ్యబడే మొదటి రాజకీయ నాయకుడు ఈయనే అనీ తెలుస్తున్నది.

ఈయనపై చెయ్యబడిన నేరారోపణ అధికారపూర్వకంగా ప్రకటించబడనప్పటికీ ముస్లిం సోదర సంఘం స్థాపకుడు షేక్ ఎల్ బన్నా హత్యతో సంబంధం కలదన్న ఆరోపణే కారణమై వుండవచ్చునని కొంటున్నారు ఈ హత్య జరిగిన సమయంలో మిస్టర్ హాదీ ప్రధానిగా వుండేవాడు, దేశీయ శాఖ మంత్రివర్గానికి చెందిన కొందరు ఉద్యోగులు కూడా ఈ హత్యలో సంబంధం కలదని కొన్నారు. ఈజిప్షియన్ విప్లవ సంఘంచే నిన్న అరెస్టు చెయ్యబడిన 11 మందిలోను మిస్టర్ హాదీ ఒకడు

### పరిష్కారావకాశాలు హెచ్చినట్లు జఫ్రుల్లాఖాన్ ప్రకటన

కరాచీ, సెప్టెంబర్ 22—సూయజ్ మండలం భవితవ్య సమస్యపై బ్రిటన్, ఈజిప్టుల మధ్య ఒక సమాధానం కుదిరే అవకాశాలు నేడు ఇనుమడించాయనీ,కొద్దిపాటి అభిప్రాయ భేదాలేవైనా ఇంకా వుంటే, అవి సులువుగా, సత్వరంగా పరిష్కారమైపోగలవనీ పాకిస్తాన్ విదేశాంగమంత్రి మిస్టర్ జఫ్రుల్లాఖాన్ నిన్న రాత్రి ఇక్కడ పేర్కొన్నారు.

మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో పాల్గొని నిన్నరాత్రి న్యూయార్కు నుంచి ఇక్కడకు తిరిగి రావడంతోనే ఆయన పై విధంగా తెలియజేశారు.

ఇటీవల సమితి సమావేశాలకై న్యూయార్కుకు బయలుదేరి వెడుతూ, తాను ఈజిప్టులో ఆగినప్పుడు ఈ సంగతి గ్రహించానని ఆయన అన్నారు.

### ఆంగ్లో-ఈజిప్షియన్ చర్చలు

కెయిరో, సెప్టెంబర్ 22—సూయజ్ వివాద పరిష్కారానికై నిన్న ఇక్కడ బ్రిటన్, ఈజిప్టుల ప్రతినిధుల మధ్య తిరిగి సంప్రతింపులు ప్రారంభమైనాయి.

ఈ చర్చలలో బ్రిటన్ తరఫున జనరల్ సర్ బ్రియాన్ రాబర్ట్‌సన్ పాల్గొన్నాడు. ఈయన క్రిందటి శనివారంనాడు బ్రిటన్ నుంచి ఇక్కడకు వచ్చాడు.

నిన్నటి సమావేశానికి కెయిరోలోని బ్రిటిష్ చార్జి డి ఎఫైయిర్స్ హాంకికూడా హాజరైనాడు.

ఈజిప్షియన్ ప్రతినిధులతో తాను జరిపిన సంప్రతింపులను గురించి తన ప్రభుత్వానికి నివేదించడానికి జనరల్ రాబర్ట్‌సన్ ఈమాసారంభంలో లండన్‌కు వెళ్ళిన సంగతి పాఠకులకు విదితమే.

## నాటక ప్రదర్శనల ద్వారా రు 3,000 ల విరాళం

### తుంగభద్ర రిక్రియేషన్ క్లబ్బువారి సహాయం

హొస్పేట, సెప్టెంబర్ 12—గోదావరి వరద బాధితుల సహాయార్థమై తుంగభద్ర ప్రాజెక్టు రిక్రియేషన్ క్లబ్బువారు గుంతకల్లు రైల్వే ఇన్‌స్టిట్యూట్ సహాయంతో చీఫ్ ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణయ్యార్‌గారి అధ్యక్షతన "దారిని పోయేదానయ్య", "బాలిక" అనే నాటకాలు ప్రదర్శించి రు3,000 లు సేకరించి "ఆంధ్రప్రభ" నిధికి పంపించారు.

అధ్యక్షత వహించిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు శ్రీ యల్. వెంకటకృష్ణయ్యార్ గారు ప్రసంగిస్తూ, గోదావరి మహోధృతి గట్లుపొంగి విముసానికి 120 కోట్ల గ్యాలన్ల పైగా జలప్రవాహంతో మూడు దినాలు ఎడతెగకుండా ప్రవహించి అనేక గ్రామాలను తుడిచిపెట్టి లక్షలాది ప్రజలను నిరాశ్రయులను ఏవిధంగా చేసిందీ వర్ణించి ఈ వరద బాధితుల సహాయార్థం ప్రతిఒక్కరు శక్తికొలది విరాళాలు యిచ్చి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

నాటక ప్రదర్శనల ద్వారా లభించిన సొమ్ము రు 3,000 మొత్తం "ఆంధ్రప్రభ" నిధికి పంపబడగలదని క్లబ్బు ప్రెసిడెంటు అయిన సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ కె. వి. ఏకాంబరంగారు ప్రకటించారు.

### అక్టోబరు 1 వ తేదీన హైకోర్టుకు సెలవు

మద్రాసు, సెప్టెంబరు 22—ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవం సందర్భంలో అక్టోబరు ఒకటవతేదీ మద్రాసుహైకోర్టుకు సెలవు వుంటుందని నేడు హైకోర్టు రిజిస్ట్రారు అధికార ప్రకటనచేశారు.

## వ్యవసాయ విస్తరణ ప్రణాళిక

### ఆంధ్రరాష్ట్రంలో అక్టోబరు 2 వ తేదీన ప్రారంభం

మద్రాసు, సెప్టెంబరు 23 — వ్యవసాయ విస్తరణ ప్రణాళికకు అక్టోబరు 2 వ తేదీన అటు ఆంధ్రరాష్ట్రంలోను, ఇటు శేషించిన మద్రాసు రాష్ట్రంలోను ప్రారంభోత్సవం జరుగుతుంది. రెండు రాష్ట్రాలలోని గ్రామోద్ధరణశాఖ సిబ్బందితో వీటిని నిర్వహించగలరని. తర్ఫీదు పొందిన ఉద్యోగులను ఈశాఖకు చేరుస్తూ వుంటారని తెలుస్తున్నది.

ఈ ప్రణాళికలకు ఎంత మంది సిబ్బంది కావలసినది అప్పుడే తెలియదట. గ్రామోద్ధరణ ప్రణాళిక అమలు జరుగుతున్న ప్రాంతాలలోనే అక్కడ లభ్యమగు సిబ్బందితోను, ఇంతవరకు గ్రామోద్ధరణ కేంద్రాలలో తర్ఫీదు పొందినవారితోను అక్టోబరు 2 వ తేదీన వ్యవసాయ విస్తరణ ప్రణాళికను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు పంపించారట.

వ్యవసాయ విస్తరణ ప్రణాళిక ఆంధ్రదేశంలోని 22 బ్లాకులలో, (ఒక్కొక్క బ్లాకులో 100 గ్రామాలు) అమలు జరుగుతుంది శేషించిన మద్రాసు రాష్ట్రంలో 28 బ్లాకులలో అమలు జరుగుతుంది మొత్తం ఈ 50 బ్లాక్ లలోను 5,000 గ్రామాలు, 108 ఫిర్కాలు వున్నవి.

మద్రాసు ప్రభుత్వం గ్రామోద్ధరణ శాఖలో 450 మంది గ్రామ సేవకులకు తర్ఫీదు ఇచ్చారు వీరిని అక్టోబరు 2 వ తేదీనుంచి వ్యవసాయ విస్తరణ ప్రణాళిక నిర్వహణకు వెంటనే తీసుకుంటారు రెండవ సంవత్సరంలో మరి 500 మంది అవసరం కాగలరని, అందులో 200 మంది ఆంధ్రరాష్ట్రానికి అవసరమని తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రంలో ఈ ప్రణాళిక ప్రారంభమైన వెంటనే గ్రామసేవకుల తర్ఫీదుకు తగినఏర్పాట్లు జరగగలవట. కమ్యూనిటీ ప్రాజెక్టుల ప్రణాళికకింద తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో ఒక గ్రామ సేవకుల తర్ఫీదు కేంద్రం వుంది. దీనికితోడు పశ్చిమ గోదావరిజిల్లా గోపన్నపాలెంలో మరొక కేంద్రం ప్రారంభిస్తారట కూడా.

## కర్నూలులో 4 దుక్కుల వర్షం

మద్రాసు, సెప్టెంబర్ 22—కోస్తా ఆంధ్రదేశం, రాయలసీమలలో వర్షాలు కురిసినవని, నేటి ఉదయం ఎనిమిదన్నరకు తెలిసిన రికార్డునుబట్టి కర్నూలులో 4 దుక్కులు, కడపలో మూడు దుక్కులు, విశాఖపట్నం, కాకినాడలలో రెండు దుక్కుల చొప్పున వర్షం కురిసినట్టు వాతావరణ శాస్త్రజ్ఞుల కార్యాలయంవారు ప్రకటించారు.

## మరి ముగ్గురు పండాల అరెస్టు

### ఆచార్య భావేపై దౌర్జన్యం చేసిన దుండగులు

దుమ్కా, సెప్టెంబర్ 22— ఆచార్య వినోబాపై దౌర్జన్యం జరిగిన సందర్భంలో మరి ముగ్గురు పండాలు నేడు అరెస్టు చేయబడ్డారు. దీనితో ఇంతవరకు అరెస్టు చేయబడిన పండాల సంఖ్య తొమ్మిది.

వీరందరిపైన కేసులు పెట్టబడ్డాయి.

### ప్రెసిడెంట్ ప్రసాద్ సానుభూతి

పాట్నా. సెప్టెంబరు 22—ఆచార్యభావేపై పండాలు జరిపిన దౌర్జన్యానికి సానుభూతి తెలుపుతూ, ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పంపిన తంతి, ఆచార్య భావే కార్యదర్శి శ్రీ దామోదరదాస్ ముందాకు చేరింది.

"ఆచార్యాజీ పైన, ఆయన అనుయాయులపైన జరిగిన దౌర్జన్యాన్ని విని చాలా బాధపడ్డాను. ఇది దుర్భర చర్యణమైన సంఘటన, నాగరికతకు సవాలు వంటిది. త్వరలో స్వస్థత చేకూరగలదని ఆశిస్తున్నాను." అని డాక్టర్ ప్రసాద్ ఆ తంతిలో తెలిపారు.

### ప్రధాని నెహ్రూ ఖండన

ఆచార్య వినోబాపై దేవఘర్ పండాలు జరిపిన అత్యాచారాన్ని ఖండిస్తూ ప్రధాని నెహ్రూ కటోరియాలో మకాం చేసిన ఆయనకు (ఆచార్య భావేకు) నేడు కిందివిధంగా సందేశం పంపాడు:

"మీ పైన, మీ అనుయాయులపైన పండాలు జరిపిన అత్యాచారానికి చాలా బాధపడ్డాను. మీకు గాయాలు తగులలేదని, శిథగాత్రులైన మీ అనుయాయులు కోలుకొంటున్నారని ఆశిస్తున్నాను.

"అవివేకమైన పాశవికమైన ఈ దాడి మత సేవను స్వీయ ప్రయోజనాలకోసం దుర్వినియోగం చేసే మత సేవకం మనుష్యులకు తప్పనిసరిగా అపకీర్తి కలిగిస్తుంది. ఇలాటిది జరగడం సిగ్గుచేటు"

(1 వ పేజీ తరువాయి)

కాంగ్రెస్‌వారు మాత్రం చర్చల ఫలితంపట్ల ఆశాభావం ప్రకటించడంలేదు.

అసెంబ్లీలో ప్రతిపాదించబడిన విశ్వాస ప్రకటన తీర్మానంపై నేటి చర్చల తర్వాత ఓటింగు జరుగుతుంది. అంతలోగా ఉభయ పక్షాలకూ సమాధానం కుదరకపోతే అసెంబ్లీలోని తమిళ పక్షం ప్రభుత్వానికి ప్రతికూలంగా వోటు చేస్తుంది

### నిన్నటి చర్చలు

తిరువేంద్రం, సెప్టెంబరు 22—తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెసుకు కేరళ యూనియన్ కాంగ్రెస్‌కు ఏర్పడిన విభేదాలను తొలగించడానికి ఇక్కడికి వచ్చిన తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ కె. కామరాజ నాడార్ ఇరుపక్షాల నాయకులతోను చర్చలు జరిపారు. చర్చలు రాత్రి చాలా ప్రొద్దుపోయే వరకు సాగాయి.

శ్రీ నాడార్, శ్రీ నేశమణి (ఎం. పి.) మున్నగు తిరువాన్కూరు తమిళ కాంగ్రెస్ నాయకులతోను, కేరళ యూనియన్ మంత్రివర్గంతోను ప్రముఖ కాంగ్రెస్ వాదులతోను వేర్వేరుగా చర్చలు జరిపారు. రేపు కేరళ యూనియన్ అసెంబ్లీలో చర్చకు రాగల విశ్వాసప్రకటన తీర్మానంపట్ల తొమ్మిది మంది తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెస్ సభ్యులు ఏవైఖరిని అనుసరించేది శ్రీ నాడార్ చర్చల ఫలితంపై ఆధారపడి వుంటుంది. శ్రీ నాడార్ రెండు మూడు రోజులు ఇక్కడవుంటారు.

రేపు ఉదయానికి ఏదైనా కచ్చితంగా చెప్పగలనని శ్రీ నాడార్ రాత్రి చర్చల తర్వాత అన్నారు. చర్చలు అసమగ్రంగా జరిగాయని, ఇక జరగవచ్చు లేక జరగకపోవచ్చునని ఆయన అన్నారు. నేటి చర్చల వివరాలను ఆయన కాంగ్రెస్ హైకమాండుకు తెలుపగలరని తెలుస్తున్నది.

రాత్రి 10 గంటల వరకు ఎలాటి సంతృప్తికరమైనఫలితమూ కలుగలేదని తెలుస్తున్నది.

శ్రీ నాడార్ ఇక్కడికి వచ్చిన యూనియన్ మంత్రి శ్రీ కె. వి. రెడ్డితో సంప్రదించారు.



## కుష్ఠురోగ ఔషధ పరిశోధనాలయం ప్రారంభోత్సవం

చిలకలపల్లిలో

చిలకలపల్లి (శ్రీకాకుళం), సెప్టెంబరు 21.— గాంధీ స్మారకనిధి ఆధ్వర్యాన నడుపబడుతున్న చిలకలపల్లి కుష్ఠురోగ నివారణ ఆసుపత్రిలో ఔషధపరిశోధనాలయాన్ని 21 వ తేదీని ప్రారంభోత్సవం చెయ్యడానికి మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ, ఢిల్లీ సేట్ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టరు సుశీలా నయ్యర్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో వారికి జిల్లా హిందీ కుష్ఠ నివారణసంఘం తరఫున జిల్లా హిందీ కుష్ఠనివారణ సంఘ కార్యదర్శి శ్రీ వి. రామనారాయణగారు ఒక నివేదిక సమర్పించారు.

నివేదికలో ఇలా తెలియజేశారు:

"శ్రీకాకుళంజిల్లా అవతరించిన కొత్తి నెలకే జిల్లా కుష్ఠనివారణ సంఘం ఏర్పడింది. అప్పటినుంచి కుష్ఠురోగ నివారణకు అనేక విధాల కృషిజరుగుతూనే వున్నది. ఈసంఘం ముఖ్యాంశాలివి: ఉపయుక్తమైన చికిత్సా కేంద్రములు స్థాపనచెయ్యడం, ప్రత్యేకమైన శిబిరాలనడపడం, కుష్ఠురోగ నివారణను గురించి విరివిగా ప్రచారం సాగించడం, విద్యావంతులలో విజ్ఞానం కలిగించడం.

"ఈ ఆశయాలతో చిలకలపల్లి గ్రామంలో అశేషజనం మధ్య అన్నిజాతుల ప్రాతినిధ్యంతో గాంధీస్మారక కుష్ఠ నివారణ ఆసుపత్రి 1951వ సంవత్సరం గాంధిజయంతి నాడే ప్రారంభింపబడినది. జిల్లా కలెక్టరు శ్రీ భగవాన్‌దాసు అధ్యక్షత వహించారు. శ్రీమతి ప్రమీలా భగవాన్‌దాసు ప్రారంభోత్సవం చేశారు.

"మూడు ఒకనెలవరకు జిల్లాబోర్డు గ్రామీణ ఆసుపత్రులలోనే ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుతుంటిమి ఇంతలో మండా, దేవులపల్లి కుటుంబాలలో వున్న ధనవంతులు ఉదారులైన వెలమవారు కుష్ఠురోగనివారణకు ఒక స్థలం. అంతేకాక ఆశ్రమము ఉండాలని తలచి మామిడితోటతో సహా ప్రస్తుతం వున్న ఈ సువిశాలస్థలం విరాళంగా యిచ్చారు. ఈ సంఘానికి డాక్టరు శ్రీ డి. వి. అప్పయ్యగారి తల్లి శ్రీమతి జగ్గయమ్మగారు మందుల నిమిత్తం సూర్యాశ్రమం కట్టించి ఇహూకరించారు. తర్వాత దాతల సహాయంతో మరి రెండు శాలలుగూడా నిర్మించగలిగాము జిల్లా బోర్డు అధ్యక్షుల కృషిఫలితంగా మైక్రాస్కోప్ తదితర పనిముట్లకు జిల్లాబోర్డునుండి రు. 1500 లు విరాళముగ యివ్వబడినది.

"ఈ సందర్భంలోనే రాష్ట్రసంక్షేమ సంఘ అధ్యక్షులు స్వర్గీయ కురుపాం రాజాగారు కుష్ఠ నివారణకు చేసిన దోహదం కొనియాడతగినది. ఈ సంఘం మెడికల్ ఆఫీసరు శ్రీ డి. వి. అప్పయ్యగారు కేవలం వైద్యరీత్యా ముఖ్యమైన సేవేగాకుండా ఆర్థికంగా కూడా సేవచేయడం ప్రశంసాపాత్రమైనది.

గత ఫిబ్రవరి 1 వ తేదీనుంచి గాంధీ స్మారక నిధి ఆధ్వర్యాన ఈ ఆశ్రమం నడుపబడుతున్నది. నిపుణులగు వైద్యులుగూడా నియమింపబడ్డారు.

1953 అక్టోబరు 2 వ తేదీకి మరిరెండు ఆసుపత్రులు యింకొక రెవిన్యూ డివిజన్‌లో ప్రారంభించాలని సంకల్పించితిమి రూరల్ వెల్ఫేర్‌లో మున్నగార ఫిర్కాను ఈ సంఘం పరిశోధించి కుష్ఠురోగం వ్యాప్తమైన కొర్ని గ్రామంలో ఒక ఆసుపత్రి నెలకొల్పడం ఆవశ్యకమని ప్రభుత్వానికి తెలియపరచినది 1952 డిశెంబరు నెలనుండి అచ్చట ఆసుపత్రి పనులలోనికి వచ్చినది."

కుష్ఠురోగ నివారణకు, చికిత్సకు చేసిన కృషిని వివరంగా తెలియజేశారు.

100 మంది రోగులకు సరిపడే ఒక ఆరోగ్య ఆశ్రమము ప్రభుత్వం వెంటనే నెలకొల్పాలని కోరారు. కుష్ఠు జాడ్యం [illegible] నిర్మూలించడానికి నిపుణులను ప్రత్యేకంగా తయారు చెయ్యడానికి విశాఖపట్టణం కింగ్‌జార్జి ఆసుపత్రిలో ప్రత్యేకమైన శిక్షణ శిబిరం ఏర్పాటు చెయ్యాలని, యింత లాఖకింగ్ జార్జి ఆసుపత్రిలోకూడా యిది కుష్ఠురోగం అని పరిశీలించి సర్టిఫికేట్ యిచ్చే నిపుణుడగు లెప్రాలిజిస్టు లేడని, కాబట్టి యిటువంటి వాటికి ప్రభుత్వం కొంత తోడ్పడితేనే మా కార్యక్రమం జేగియనూనంగా నిర్వర్తించగలమని అన్నారు.

చిలకలపల్లి తత్పరిసర గ్రామ ప్రజల తరఫున రోగుల తరఫున గవర్నరు శ్రీప్రకాశ్‌కు డాక్టరు సుశీలా నయ్యర్‌కు కృతజ్ఞత తెలియజేశారు.

## మద్రాసు పరిశ్రమల సంఘం వార్షిక సమావేశం

మద్రాసు, సెప్టెంబరు 21.— మద్రాసు పరిశ్రమల సంఘం సాంవత్సరిక సర్వసభ్య సమావేశం శ్రీ సి. పెరుమాళ్‌స్వామి రెడ్డియార్ అధ్యక్షతను నేటి సాయంత్రం గవర్నమెంటు ప్రెస్ బిల్డింగ్సులో జరిగింది.

ఈ సమావేశంలో ఆమోదించబడిన 1952-53 సాంవత్సరిక నివేదికలో కేంద్ర పారిశ్రామిక వస్తు ప్రదర్శనశాలను ముఖ్యంగా తంజావూరు లోహపు [illegible] తీసుకొనిరాబడ్డాయని పేర్కొనబడింది. ఈ శాఖలో 70,159 రూపాయల విలువగల వస్తువులు అమ్ముడుపోయాయనీ, క్రిందటి సంవత్సరం 4,462 రూపాయల విలువగల వస్తువులు మాత్రమే అమ్ముడుపోయాయని తెలుపబడింది.

1952-53 సంవత్సరం ఆదాయ, వ్యయములను ఆమోదించిన పిమ్మట [illegible] రాష్ట్రకి మేనేజిమెంటు కౌన్సిల్ [illegible] శ్రీ యన్ వేణుగోపాల నాయుడు, శ్రీ [illegible] గార్లను, శ్రీ [illegible] గారిని ఉపాధ్యక్షులుగా, శ్రీ వేణుగోపాల నాయుడుగారిని [illegible] ఎన్నుకొన్నారు.

కార్యదర్శిగా ఎన్నుకొనబడిన [illegible] తన [illegible] ఉపన్యాసంలో [illegible] ప్రస్తుత పరిస్థితి [illegible] తమ కౌన్సిలు [illegible] నిర్ణయించినట్లు [illegible] చెప్పారు.

## 'నిర్మాణ కార్యక్రమమే రాజకీయాలకు బాట కావాలి'

కుష్ఠురోగనివారణ కేంద్రం ప్రారంభోత్సవ సందర్భంలో

డాక్టరు సుశీలానయ్యర్ ప్రసంగం

శ్రీకాకుళం, సెప్టెంబరు 22 — బొబ్బిలి సమీపంలోగల చిలకలపల్లివద్ద గాంధీ మెమోరియల్ కుష్ఠురోగనివారణ కేంద్రానికి ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి డాక్టరు సుశీలా నయ్యర్ ప్రారంభోత్సవం జరిపింది. కుష్ఠురోగ నివారణ కేంద్రానికి మద్రాసు గవర్నరు శ్రీ శ్రీప్రకాశ ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంలో జరిగిన సభకు 5,000 మందికి పైగా ప్రజలు హాజరై జోరున వర్షం కురుస్తున్నప్పటికీ కదలకుండా గొడుగులు తెరచి డాక్టరు నయ్యర్, గవర్నరు శ్రీప్రకాశ గార్ల ఉపన్యాసాలు విన్నారు.

ఇదివరకు సేవాగ్రామంలో ఒకటి పర్లాకిమిడిలో ఒకటి ఇలాంటి కేంద్రాలు పనిచేస్తున్నవి ఇది మూడవది హింది కుష్ఠురోగ నివారణ సంఘం శ్రీకాకుళంజిల్లా శాఖ కార్యదర్శి శ్రీ వి. రామనారాయణగారు సభలో నివేదికను చదివారు. జిల్లాబోర్డు ప్రెసిడెంటు శ్రీ రొక్కం లక్ష్మీనరసింహంగారు స్థానిక కమిటీ తరఫున గవర్నరుకు స్వాగతపత్రం సమర్పించారు.

డాక్టరు సుశీలానయ్యర్ ప్రసంగిస్తూ, రాజకీయాలకు బదులుగా నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన ఆగత్యాన్ని నొక్కిచెబుతూ ఈ ఉత్సవం తనకు చాలా ఆనందం కలిగించిందన్నారు. అసలు నిర్మాణ కార్యక్రమంద్వారానే రాజకీయాలు రూపొందడం అవసరమనీ, అప్పుడే అవి సక్రమపద్ధతిని నడవగలవనీ అన్నారు.

మహాత్ముని నిర్మాణ కార్యక్రమంలో కుష్ఠురోగ నివారణ కృషికి ప్రముఖ స్థానం యివ్వబడిందనీ, ఒక ప్రాంతం పిమ్మట మరొక ప్రాంతంలో కుష్ఠు రోగాన్ని అదుపులోకి తేవడానికి ఇప్పటి కార్యక్రమం ఉద్దేశించబడిందనీ ఆమె వివరించింది.

కుష్ఠురోగ చికిత్సా పరిశోధనా భవనానికి ప్రారంభోత్సవం జరిపిన పిమ్మట గవర్నరు శ్రీ శ్రీప్రకాశ ఉపన్యసిస్తూ, ఆంధ్ర కుష్ఠురోగ నివారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కార్యకర్తలను అభినందించారు. తమ కిచ్చిన ఘన స్వాగతానికి కృతజ్ఞత తెలుపుతూ, గవర్నరుగా కాక, కాంగ్రెసు సేవకునిగానే తమకీ గౌరవం ఇవ్వబడినట్లు భావిస్తున్నా మన్నారు.

ఇంతకు పూర్వం గవర్నరు, ఆయన బృందం విశాఖజిల్లాలో పర్యటన ముగించుకుని త్రైవార్ మీదుగా సాలూరుకు వచ్చారు. ఆచ్చటజిల్లా కలెక్టరు మిస్టర్ జె. పి. యల్. గ్విన్, డి. యస్. పి. శ్రీ యన్. రామచంద్రరావుగార్లు గవర్నరుకు స్వాగతమిచ్చారు. తర్వాత గవర్నర్ ఆనంద సేవాసంఘాన్ని సందర్శించగా సంఘం ప్రెసిడెంటు శ్రీ సి. రామస్వామిగారు స్వాగతమిచ్చారు. సంఘం అనాధ బాలురకు అన్నవస్త్రాలు యిచ్చి విద్యగరపడానికి కృషి చేస్తున్నదనీ, డబ్బు చాలక హెచ్చు కృషి జరగడం లేదనీ శ్రీ రామస్వామిగారు తెలిపారు.

గవర్నరు సమాజానికి రు. 250 లు విరాళ మిస్తూ, ప్రజలు కూడా పరోపకార బుద్ధితో ఇటి సంస్థలకు హెచ్చు విరాళాలు యిచ్చి ధనలోపం లేకుండా చూడాలని ఉద్బోధించారు.

శ్రీకాకుళం మున్సిపల్ చెయిర్మన్, కమిషనర్, జిల్లాబోర్డు ప్రెసిడెంటు శ్రీ ఆర్. యల్. లక్ష్మీనరసింహం (యం. యల్. ఏ) డివిజనల్ ఇంజనీరు శ్రీ యన్. శేషగిరి రావుగార్లు గవర్నరుకు పరిచయం చేయబడినారు. తర్వాత గవర్నరు బొబ్బిలివెళ్ళి అచ్చట మహారాజాగారు అతిథిగా వున్నారు. బొబ్బిలిలో శ్రీ రొక్కం లక్ష్మీనరసింహం (యం. యల్. ఏ) గారికి గవర్నరు దర్శన మిచ్చి మాట్లాడారు.

## పాలకొల్లులో చోరీలు

పురప్రముఖులకు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విజ్ఞాపన

పాలకొల్లు, సెప్టెంబరు 21 — ఇటీవల పాలకొల్లులో చోరీ కేసులు ఎక్కువైపోయినందున ప్రజలు చాలా ఆందోళన పడుతున్నారు. ఈ సందర్భంలో నర్సాపురం సర్కిల్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మిస్టర్ యస్. మహమ్మద్ నిన్న యిచ్చట వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లను, పురప్రముఖులను సమావేశపరచి, కేసులు ఆచోకీ తీయడంలోను, నేరాలను నిరోధించడంలోను పోలీసులకు తోడ్పడాలని కోరారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది తక్కువగా వుండనీ, పాలకొల్లులో మరొక పోలీసు స్టేషన్ పెట్టవలసిన అవసరం కూడా కలదనీ అన్నారు.

తర్వాత సభలోనివారు కొన్ని సూచనలు చేశారు. పట్టణంలో దొంగసారాయి విపరీతంగా తయారుచేయబడుతున్నదనీ. పాత నేరస్తులను, జేబుదొంగలను పట్టివేయడంలో పోలీసులు ప్రమత్తంగా వ్యవహరిస్తున్నారనీ, పాలకొల్లు పోలీసులలో కొంత నైతిక పరివర్తనం అవసరమనీ సూచించారు.

స్వల్ప నేరాలను కూడా రిపోర్టు చెయ్యాలనీ, ఆకాశరామన్న ఉత్తరాలను కూడా తాము పరిశీలించగలమనీ సర్కిల్ ఇన్‌స్పెక్టరు తెలిపారు.

పాలకొల్లు వాణిజ్యమండలివారు నిన్న సమావేశమై చోరీలు ఎక్కువవుతున్నందుకు ఆందోళన వెలిబుచ్చి, అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ తీర్మానించారు.

హిమాలయ పర్వత శిఖరం నన్-కున్ అధిరోహించడానికి ఇటీవల [illegible] [illegible] పేరి ముగ్గురు [illegible] నిన్న ఢిల్లీ వచ్చారు.

## తెలుగునాడు

**రాజంపేట**: రాజంపేట కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకి భూమితనఖా బ్యాంకి ఫుస్కోగు లందరు బ్యాంకి భవనములో సమావేశమై రాజంపేట తాలూకా కో-ఆపరేటివ్ సెంట్రల్ కోఆపరేటివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ బి. రామయ్యగారిని కడపకు మార్చిన సందర్భంలో 15 వ తేదీన అల్పాహారవిందుచేసి సన్మానించారు అనంతరం శ్రీ కె. నర్సారెడ్డి (టౌన్ బ్యాంకి ప్రెసిడెంటు) గారు రామయ్యగారి గుణగణాలను గురించి ప్రశంసించారు.

**నెల్లూరు**: గత కొన్ని నెలలుగా జరిగిన ప్రజాందోళన ఫలితంగా దర్గా మిట్టలోని క్రైం బ్రాంచి పోలీసు స్టేషన్ తిరిగి టవున్‌లోకి మార్చబడినది. ప్రస్తుతానికి ఇది సంతపేటలో పాత బస్సుస్టాండుకు ఎదురుగా ఉన్న భవనంలో నెలకొల్పబడింది. మూలపేటలోని లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ను కూడా ట్రంక్ రోడ్డుకు మార్చుటకు పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

• • •

శ్రీజనాభ్యుదయశాఖ, నెల్లూరు బ్రాంచి వార్షికోత్సవం ఈ నెల 12 వ తేదీన పురమందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ హెచ్. సాంబమూర్తిగారి అధ్యక్షతన జరుపబడినది అసిస్టెంట్ విమెన్స్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి పట్టమ్మాళ్‌గారు సాంవత్సరిక నివేదిక చదివారు. శ్రీమతి సత్యభామగారు స్త్రీ జనాభ్యుదయశాఖను నెలకొల్పుటవల్ల మహిళలకు జరుగుచున్న సహాయము, వారు పొందుచున్న లాభములను గూర్చి చెప్పారు. తర్వాత శాఖ ఆదర్శములను గూర్చి ప్రబోధించే నాటకం ప్రదర్శింపబడింది. సభాధ్యక్షులు శ్రీ సాంబమూర్తిగారు నాటకంలో పాల్గొన్న వారికి బహుమతులు పంచిపెట్టారు. హిందీ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులయిన వారికి సర్టిఫికెట్లు యివ్వబడినవి. పేదలకు వంద రూపాయల విలువగల వస్త్రములు పంచిపెట్టారు.

**తెనాలి**: తెనాలి కన్యకాపరమేశ్వరీ ఆలయంలో శ్రీ చిర్రావూరి పద్మనాభశాస్త్రిగారు వారంరోజులు భగవద్గీతోపన్యాసాలు చేశారు. వారికి శ్రీ మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి గారు భక్తబృందం తరఫున రు. 116-లు, నూతన వస్త్రాలు బహూకరించారు. శ్రీ పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు వందన సమర్పణ చేశారు. శ్రీ పద్మనాభశాస్త్రిగారి అసమాన పాండిత్యం, పౌరాణిక విజ్ఞానమును గూర్చి వుగ్గడించిరి.

**గుంటూరు**: గుంటూరు పట్టణ పంచాయితీ కోర్టు ఎన్నికలలో శ్రీ నోడి శెట్టి బాలకోటయ్య గారు అధ్యక్షులుగాను, శ్రీ కె. సూర్యనారాయణ గారు ఉపాధ్యక్షులుగాను ఎన్నుకోబడ్డారు. వీరి ఎన్నిక సందర్భంలో అల్పాహారవిందు పురమందిరంలో జరిగింది. అనంతరం జరిగిన సభకు శ్రీ దేబోయి హనుమయ్యగారు అధ్యక్షత వహించారు. శ్రీయుతులు జి. వి. పున్నయ్యశాస్త్రి, పట్టణ కాంగ్రెసు కార్యదర్శి చింతాలు, కోటేశ్వరరావు, ఎలకలూరి నారాయణగార్లు మాట్లాడారు.

• • •

జమియత్ ఉలేమా, పట్టణ కాంగ్రెసు సంఘం, హరిజన సేవకసంఘం ఆధ్వర్యాన ఫ్రెంచి ప్రభుత్వం ట్యునీసియా పట్ల అనుసరిస్తున్న నిరంకుశ విధానాన్ని నిరసించుటకు గాను 15 వ తేదీని సాయంత్రం గాంధి పార్కులో బహిరంగ సభ జరిగింది ఆంధ్ర మహాసభప్రధానకార్యదర్శి శ్రీ జి. వి. పున్నయ్యశాస్త్రిగారు సభకు అధ్యక్షత వహించారు. డాక్టరు మహమ్మద్ ఇబ్రహీం, మున్షీ మహమ్మద్ మస్తాన్‌గార్లు ఫ్రెంచి ప్రభుత్వం అవలంబించుచున్న విధానాన్ని విమర్శిస్తూ మాట్లాడారు. తర్వాత ట్యునీసియా, మొరాకో ప్రజలకు స్వాతంత్ర్యంపొందటంజన్మహక్కని, ఫ్రెంచి ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలని తీర్మానించారు.

**గుడివాడ**: గుడివాడ పట్టణ కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ మూడెడ్ల రామారావు గారు గుడివాడ పట్టణ కాంగ్రెసుకు క్రింది కార్యవర్గాన్ని నియమించారు. శ్రీ బోయిన ఆయప్పగారు ఉపాధ్యక్షులు, శ్రీ సూరపనేని శేషగిరి రావుగారు కార్యదర్శి, శ్రీ నిభాను పూడి రామచంద్ర రావుగారు సహాయ కార్యదర్శి, శ్రీయుతులు గౌరిపర్తి బసవశాస్త్రి, ప్రతివాది భయంకరం రంగాచార్యులు, పేండ్రపు సర్వేశ్వర రావు, మొవ్వల అప్పలస్వామి, యేసుపోగు దేవదానంగార్లు సభ్యులు.

**ఎండగండి**: భీమవరం తాలూకా ఎండగండి విశ్వకర్మ సంఘం వారు శ్రీ పారాది రామమూర్తిగారి అధ్యక్షతను సమావేశమై, మైసూరు వాస్తవ్యులు, విశ్వకర్మ వంశజులు, విశ్వకర్మ పత్రికా సంపాదకులు శ్రీ యం. గంగాధరమూర్తిగారి మరణానికి సంతాపం తీర్మానం చేశారు. సభకు గొల్లలకోడేరు, గరగపర్రు, జల్లి కాకినాడ, భీమవరం, పునుద్రు, మైస, కొండేపాడు మొదలగు గ్రామాలనుంచి 250 మంది హాజరైనారు. ఒకదినము దుకాణములు మూసివేయుటకు తీర్మానించబడినది వారి కుటుంబమునకు సానుభూతి తెలుపబడినది.

## హిందీ తెనుగు గ్రంథాల అనువాదం

హైదరాబాద్‌లో ఒకసంస్థను నెలకొల్పడానికి యోచన

విజయవాడ, సెప్టెంబరు 21 — అతి ముఖ్యమైన పాఠ్యాంధ్రగ్రంథాలనుహిందీలోకి, హిందీ పుస్తకాలను తెలుగులోకి అనువదించడానికి హైదరాబాద్ హిందీప్రచార సభవారు అక్టోబర్ నెల ప్రారంభంలో ఒక అనువాదశాఖను నెలకొల్పడానికి ఆలోచిస్తున్నారు.

ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చిన సభ కార్యదర్శి, ప్రెజిడెంట్ శ్రీయుతులు ఎం. సీతయ్యగుప్త, రామశర్మగార్లు పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, ఈ విషయంలో చర్య తీసుకోవడానికి శ్రీ కాశేశ్వరరావుగారు అధ్యక్షులుగా ప్రముఖులతో ఒక సంఘం నెలకొల్పబడుతుందని అన్నారు.

అనువాదంకోసం ఉత్తమ ఆంధ్ర హిందీ పుస్తకాలు వివిధ భాషల పత్రికలు గల గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయబడుతుంది.

హైదరాబాద్ సంస్థానంలో ప్రధాన కేంద్రాలలో గ్రంథాలయాలు నెలకొల్పడానికి హిందీ ప్రచారసభ నిర్ణయించింది.

ఇంతవరకు ఆరు గ్రంథాలయాలు నెలకొల్పబడ్డాయి హిందీ ప్రచారసభ ప్రతి గ్రంథాలయానికి ఏడువందల రూపాయల విలువగల పుస్తకాలిస్తుంది. స్థానికులు ఆయా ప్రాంతీయభాషల పుస్తకాలు సేకరిస్తారు.

## రాష్ట్రాడు రెడ్డిపై దౌర్జన్యం

దొంగసారా కేసులో సాక్ష్యం చెప్పినందుకు

అనంతపురం, సెప్టెంబరు 19 — ఇచ్చటికి నాలుగు మైళ్ళ దూరంలోగల రాష్ట్రాడు గ్రామ మునసబు శ్రీ కృష్ణారెడ్డిగారిని తీవ్రగాయాలతో ఇచ్చట హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో చేర్చారు.

సబ్-మేజిస్ట్రేటు శ్రీ రామశాస్త్రిగారు శ్రీ కృష్ణారెడ్డిగారినుంచి మరణ వాఙ్మూలం కూడా రికార్డు చేశారు పోలీసులు కేసు రిజిస్టరుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సందర్భంలో తాలూకా పోలీసు సబ్-ఇన్‌స్పెక్టరు శ్రీ ఎ. చలపతిగారు ఎం. హొన్నూరప్ప అనే వానిని అరెస్టు చేశారు.

మద్యనిషేధ చట్టానికి సంబంధించిన ఒక కేసులో సాక్ష్యం చెప్పినందుకుగాను మొన్నటి రోజున రాష్ట్రాడు గ్రామంలో శ్రీ కృష్ణారెడ్డిగారిని కొందరు వ్యక్తులు దారికాచి కొట్టినట్లు తెలుస్తున్నది ఆయన పరిస్థితి ఆందోళనకరంగా వున్నది.

## సవరణ

20-9-53వ తేదీగల "ఆంధ్రపత్రిక"లో విడుదలైన ఓటు దొప్పలపూడి పంచాయితీబోర్డు అధ్యక్షులు, సభ్యుల గౌరవార్థం జమురాంతస్థువాను విందు చేసినట్లు ప్రకటింపబడింది. దీనిలోని "విడుదల" అనే మాటకు బదులుగా పాఠకులు [illegible] అధ్యక్షులు [illegible] [illegible] ప్రార్థన.

—ఎడిటర్.

## విజయవాడ పట్టణ పారిశుధ్యం

అక్టోబరు 1 నుంచి రెండు వారాలపాటు ఉద్యమం సాగించడానికి నిర్ణయం

విజయవాడ, సెప్టెంబరు 20 — తమ యిప్పటివున్న ప్రదేశాన్ని నిరంతరం పరిశుభ్రంగా వుంచుకొనవలసిన అవసరాన్ని గురించి పౌరులకు నచ్చచెప్పడం కోసం అక్టోబరు 1 వ తేదీనుంచి రెండు వారాలపాటు విజయవాడలో ఒక ఉద్యమం సాగించబడగలదని నేడిచ్చట మద్రాసు రాష్ట్రీయ రక్షణ సేవాసంఘం యాజమాన్యాన ఏర్పాటు చేయబడిన సభలో సంఘం గౌరవ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీ ఎం. డి. భాస్కర్ ప్రకటించారు.

25 మంది సేవకులు పట్టణమంతటా తిరిగి రోడ్లు ఊడ్చుతారని, మురికి ప్రదేశాలను శుభ్రపరుస్తారని ఆయన తెలియజేశారు.

విజయవాడలో తిరుగాడుతున్న దిక్కులేని బిచ్చగాండ్రను సంస్కరించడానికి, వారికి సాంఘిక సేవలో పనికల్పించడానికి, తమ పౌరులు మోసుకోగల సాధనాలుగా తయారు చేసి పంపి వెయ్యడానికి అనుసరించదగు మార్గాలను గురించి సమావేశంలో చర్చించారు.

సమావేశానికి విజయవాడ చెయిర్మన్ డాక్టర్ టి. వి. యస్. చలపతిరావుగారు అధ్యక్షత వహించారు.

శ్రీ భాస్కర్ మద్రాసు రాష్ట్రీయ రక్షణ సేవా సంఘం చేస్తున్న కృషిని వివరంగా తెలియజేసి ధనికులు ధనసహాయం చెయ్యవలసిందనీ, ఇతర విధాల కూడా సంఘం కృషికి తోడ్పడవలసిందనీ విజ్ఞప్తి చేశారు.

సంఘం కార్యక్రమంలో పాల్గొనదలచిన యువతీయువకులను సంఘంలో సభ్యులనుగా చేర్చుకొనడానికి తీర్మానం చేశారు.

సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకొనడానికి, భవిష్యత్కార్యక్రమాన్ని నిర్ణయించడానికి అక్టోబర్ 20 వ తేదీని సమావేశం జరపడానికి నిర్ణయించారు.

పాకీ పనివారి మాంద్యం వల్ల పట్టణాన్ని శుభ్రంగా వుంచడంలో మునిసిపల్ అధికారులు పడుతున్న చిక్కులను చెయిర్మన్ శ్రీ చలపతిరావుగారు తెలియజేసి, ఈ విషయంలో సేవా సంఘం కృషి చెయ్యదగునని సూచించారు.

## 1954 మార్చి ఎస్. యస్. యల్. సి. పరీక్షలు

మద్రాసు, సెప్టెంబర్ 22 — 1954 సంవత్సరపు మార్చినెలలో జరిగే ఎస్. యస్. యల్. సి. పరీక్షలు మార్చి 25 వ తేదీ ప్రారంభం అయి తమవాతి [illegible] రోజులు జరుగుతాయి.

అక్టోబరు 15 వ తేదీలోగా [illegible] ఇన్‌స్పెక్టింగ్ ఆఫీసర్లు [illegible] ట్రైనింగ్ స్కూళ్లు అధికార్లు [illegible] పంపించవలెను [illegible] అక్టోబరు 31 వ తేదీ దాకా సంపించవచ్చు. ఆ గడువు తరువాత ఎంపే అప్లికేషన్లు చెల్లవు.

## స్త్రీల సేవింగ్స్ ఉద్యమం

నెల్లూరు మహిళలకు శ్రీమతి భారతీ రంగా ఉద్బోధ

నెల్లూరు, సెప్టెంబరు 19 — స్త్రీల సేవింగ్స్ సలహా సంఘ ఆంధ్రశాఖ అధ్యక్షురాలు శ్రీమతి భారతీదేవి రంగాగారు గత బుధవారంనాడు స్థానిక సుదర్శనమ్మ మహిళాసభ కార్యాలయం అపరణంలో జరిగిన సభలో ఉపన్యసిస్తూ, స్త్రీలు కేవలం తమ హక్కుల కొరకు పాటుబడే మాత్రమే కాదని, దేశాభ్యుదయకరమైన ప్రణాళికలపట్ల తమ బాధ్యతలను కూడా నిర్వర్తించగలరని నిరూపించుటకు స్త్రీలు సేవింగ్సు ద్వారా అంచనా వేయబడ్డ 8 కోట్ల రూపాయలకుగాను ఆంధ్రశాఖవంతు అయిన 40 లక్షలు రూపాయలు పోగుచేయుటలో తోడ్పడవలెనని ఉద్బోధించారు.

డాక్టర్ మాత్యూస్ సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ లక్ష్మి శ్రీమతి భారతీదేవిగారిని సభికులకు పరిచయం చేశారు.

శ్రీమతి భారతీదేవిగారు తమ ఉపన్యాసంలో పంచవర్ష ప్రణాళిక ప్రాముఖ్యతను గురించిచెప్పారు దానిఅముట్టుకై అవసరమైన పెట్టుబడి సేకరణలో అందరితోపాటు స్త్రీలు కూడాతోడ్పడవలెనన్నారు నెలకు 3½ అణాలు చొప్పున ప్రతి పౌరుడూ ద్రవ్యముదాచి, సేవింగ్సుస్కీము క్రింద ప్రభుత్వమునకు పెట్టుబడిగా యిచ్చిన యెడల సంవత్సరమునకు 90 కోట్లు రూపాయల సొమ్ము లభించగలదని చెప్పారు.

ద్రవ్యమును పొదుపుగా వాడడంలో పురుషులకన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశములు కలవనీ కాబట్టే ఆలిండియా విమెన్స్ కమిటీ వారు తమవంతు 8 కోట్ల డబ్బు సకాలంలో వసూలుచేయగల మను దృఢ నమ్మకంతో వున్నారని వెల్లడించారు.

స్త్రీలు తాము దాచుకొన్న డబ్బును యితరులకు అప్పిచ్చుటకన్నా సేవింగ్సు స్కీము క్రింద జమకట్టుట వల్ల ఆ ద్రవ్యమునకు భద్రత, దేశానికి లాభము సమకూరగలవని చెప్పారు.

ఆంధ్రదేశానికి సంబంధించి నంతవరకు ఈ స్కీమును జయప్రదము చేయుటకుగాను, ఆంధ్రప్రాంతము ఐదు మండలాలుగా విభజించబడగలదనీ, ఒక్కొక్క మండలమునకు ఇద్దరు ఏజంట్లు, ఒక సలహా సంఘము నియమింపబడ గలవని చెప్పారు.

సభాంతమున కుమారి లక్ష్మీ రెడ్డిగారిని నెల్లూరు-గుంటూరు మండలమునకు ఏజంటుగా నియమించుట జరిగింది. సలహాసంఘ సభ్యులుగా డాక్టర్ యస్ లక్ష్మి, డాక్టర్ మాత్యూస్, శ్రీమతి శంకర్, కుమారీ మేరీ నాయుడుగారలు నియమింపబడ్డారు.

డాక్టర్ లక్ష్మి గారి వందన సమర్పణతో సభ ముగిసింది.

**అనంతపురంలో మహోద్యమం**

అనంతపురం, సెప్టెంబర్ 19 — మహిళా సేవింగ్సు ఉద్యమానికి సంబంధించిన ప్రచారానికి కేంద్ర సలహాసంఘసభ్యురాలు శ్రీమతి భారతి రంగాగారు నిన్నరాత్రి కడపనుండి ఇక్కడికి వచ్చినారు వారి రాక సందర్భమున శ్రీ రంగనాథరావు (డిస్ట్రిక్టుఆర్గనైజరు) గారిచే స్థానిక గరల్స్ హైస్కూలులో విందు సాయంత్రం ఏర్పాటు చేసిన మహిళాసభకు పట్టణంలోని మహిళా కార్యకర్తలు, విద్యార్థినులు అనేకమంది హాజరైనారు. కాని వాగులు అటంకములవలన శ్రీమతి భారతి రంగాగారు సమావేశానికి రాలేక పోయినారు.

నేటి ఉదయం శ్రీమతి రంగాగారు స్థానిక సేవాసంఘం ఉపాధ్యక్షులు శ్రీ డి. ఆర్. వెంకటేశ అయ్యర్ (జిల్లా జడ్జి) కార్యదర్శి శ్రీమతి సావిత్రమ్మగార్లను సభ్యులను స్థానిక ప్రముఖులను కలుసుకొని మహిళా సేవింగ్సు ఉద్యమ ప్రాముఖ్యతను గురించి, సహకరించవలసిన ఆవశ్యకతను గురించి సమాలోచనలు జరిపినారు.

ఏజెంట్ల నియామకాన్ని గురించి స్థానిక ఉద్యోగులతో సంప్రతించిన పిమ్మట ఈ ఉద్యమాన్ని జయప్రదం చేయుటకు అనుసరించవలసిన విధానాన్ని గురించి తగు సలహాలిచ్చి శ్రీమతి రంగాగారు గూడూరుకు తిరిగి వెళ్ళినారు. నేషనల్ సేవింగ్సు జిల్లా ఆర్గనైజర్ శ్రీ రంగనాధరావు ఏజెంటు ఎ. దేవ్, జిల్లా నేషనల్ సేవింగ్సు కమిటీ తరఫున శ్రీ యన్. ఆదినారాయణరావు ప్రభృతులు శ్రీమతి రంగాగారికి స్వాగతం చెప్పినారు.

## రేడియో

(సెప్టెంబర్ 25, శుక్రవారం)

**విజయవాడ 357.1 మీటర్లలో** ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె వా); 7-15 మద్రాసు రిలే; 7-30 మద్రాసు రిలే; 8-0 (అం వా): మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 మద్రాసు రిలే; 1-30 మద్రాసు రిలే; 1-40 (హిం తె వా); 2-0 మద్రాసు రిలే; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 5-30 వాగంటి పాలెం జి రాజరత్నం (నా); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీతశిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం-ప్రకటనలు, ధరలు వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 బొబ్బా రెడ్డి: నాటిక—రచన: విజమూరి శివరామరావు; 7-45 సంస్కృతసాహిత్యరథికులు: క్షేమేంద్రుడు—ప్రసంగం, ఇ వి వి రాఘవాచార్య; 8-0 అవుడూనకీర్తనలు: విలయపద్యాంసుడు; 8-15 మంగళంపల్లి బాలమురళీకృష్ణ (వ). దండమూడి రామమోహనరావు (మృ)—రాగం, తానం, పల్లవి; 9-0 (అం వా); 9-15 వాద్యబృందం; 9-30 ప్రసార సమాప్తి.

**మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో** ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 రాజలక్ష్మి నారాయణ్ (గా); 8-0 (అం వా); మధ్యాహ్నం: 1-30 (రి); 1-40 (హిం. వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 రాజలక్ష్మి సేతురామన్ (గా); 6-0 (అం వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-15 మధుర ఆర్. మీనాక్షిసుందరం జి. ఎన్. బాలసుబ్రహ్మణ్యంకృతులు; 7-0 (స్థా. రి); 7-30 (రి); 7-45 ఎమ్. ఎల్. వసంతకుమారి (గా). ఆర్. ఎస్. గోపాలకృష్ణన్ (వ), తంజావూర్ ఎస్. కృష్ణమూర్తిరావు (మృ), తిరుపత్తూరు మలై ఎస్. విల్వాద్రి అయ్యర్ (ఘ); 9-0 (అం వా); 10-30 ప్రసార సమాప్తి.

**మద్రాసు (బి) 270.3 మీటర్లలో** ఉదయం: 7-0 (తె వా); 7-15 (రి); మధ్యాహ్నం: 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (రి); 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 విలయ విద్యాంసుడు (పే); 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 9-30 కె మల్లి ఖార్జునరావు—ఐ ఆర్ వాద్యగోష్ఠి సహా; 9-50 (రి); 10-30 ప్రసార సమాప్తి.

**హైదరాబాద్ 411.0 మీటర్లలో** ఉదయం: 6-55 (రి); 7-0 (తె వా); 7-15 (శా సం); 7-45 కుమారీపీస్సే (ఖయాలీ, విభాస్); 8-0 (అం హిం వా); 8-30 ఎస్ బి రత్న (భ); 8-45 కుమారీపీస్సే (ఖయాలీ దేశి); 9-05 భజలే; మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 6-0 (ఘ); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 కుమారీపీస్సే (ఖయాల్, పూరియా); 6-35 ఎస్ బి రత్న (భ); 6-45 గ్రామసీమ గీతా పారాయణం: గుణత్రయ విభాగయోగము—ఎస్. సుబ్బారావు, 7-0 (తె వా); 7-15 గ్రామసీమ-గీతావళి: దేవులపల్లి కృష్ణశాస్త్రి—రచన: గంధం నరసయ్య — విశేషాలు, ధరలు రేపటి కార్యక్రమం; వాతావరణం; 8-15 కుమారీపీస్సే (ఖయాలీ పూనా); 9-0 (అం ఉ వా); 9-30 గిరీశం పునస్సమనం: నాటికారచన: గోపరాజుల వెంకటసుబ్బారావు; 10-0 (రి); 10-15 ప్రసార సమాప్తి.

## హోసూరు పంచాయతీ బోర్డు వైస్-చెయిర్మన్ నిరశనదీక్ష

హోసూరు, సెప్టెంబరు 21— దేవహర్ లోని వైద్యశాఖ దేవాలయానికి చెందిన పండాలు కొందరు ఆచార్య వినోబా భావే పైన ఆయన పరివారంపైన దౌర్జన్యం చేసినట్లు పత్రికలవల్ల తెలుసుకొని హోసూరు పంచాయతీ బోర్డు వైస్-ప్రెసిడెంటు శ్రీ వి. యన్. సుబ్బరామయ్య శెట్టిగారు పండాల చర్యకు నిరసనగా నేడు నిరాహారదీక్ష వహించారు.

శ్రీ సుబ్బరామయ్య శెట్టిగారు సత్తుకులు పూర్వ చరిత గలవారు.




నవ వికసిత పుష్పంవలె
తాజాగా, మనోహరంగా ఉండండి...
హమాం క్రొత్తసువాసన కలది...మరియు ఎక్కువ కాలం మన్నునుకూడా!
హమాం
టాయిలెట్ సబ్బును వాడుడు
ది టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ, లిమిటెడ్
A TATA PRODUCT
టాటా తయారు

## పరిగణ ఫలితాంశములు

సం॥ 1951 డిసంబరు 31వ తేదీనాటికి

హోల్ లైఫ్ పోలసీలు: 1000 రూ. భీమా చేయువారికి రూ. 9/-లు

ఎండవ్‌మెంట్ పోలసీలు: 1000 రూ. భీమా చేయువారికి రూ. 7/-లు

ది న్యూ ఏషియాటిక్ ఇన్సురెన్సు కం. లిమిటెడ్

హెడ్ ఆఫీసు న్యూఢిల్లీ　చైర్మాన్ ఎల్. ఎన్. బిర్లా

బ్రాంచీలు, ఏజన్సీలు: భారత దేశమంతట

శిరోజ మెరయు అందము శిరోజముల కోమలత్వ యు తీరములకు సరదా. ఎందువల్ల ననగా, వారి సౌందర్యము కొప్పులలో నుండునని వారికి తెలియును. కేశవృద్ధికి "కాస్టారోల్" అనేక సంవత్సరాలనుండి పేరుపొందినది. అది వెంట్రుకలను దిటముగా పెంచుటయే కాక, వాటిని మనోహరముగా గొనర్చును.

CASTOROL

A Sweetly Perfumed Castor Oil

CALCUTTA CHEMICAL

Madras office: 5/149, Broadway, Madras



'DETTOL'

ఆధునిక క్రిమిసంహారిణి

అట్లాన్టిస్ (ఈస్ట్) లిమిటెడ్, పి. బా. బాక్స్ 664, కలకత్తా—1

# చెన్నపురి

మద్రాసు, సెప్టెంబరు 23—ఆంధ్రరాష్ట్ర వ్యవహారాల స్పెషల్ ఆఫీసర్ శ్రీ సి యం త్రివేదిగారు ఆయన సతీమణితో సహా నిన్న మధ్యాహ్నం క్రోంపేటలోని మద్రాసు సాంకేతిక విద్యాసంస్థను సందర్శించారు ప్రిన్సిపాల్ శ్రీ యం కె.రంగనాథన్‌గారు వారికి స్వాగత మిచ్చారు క్రమ శిక్షణతో మెలగి కడు జాగ్రత్తగా కృషిచెయ్యాలని విద్యార్థులకు శ్రీ త్రివేదిగారు ప్రబోధం చేశారు. తరువాత శ్రీ త్రివేది దంపతు లిద్దరు విద్యాసంస్థ సంస్థాపకులు శ్రీ సి రాజమ్‌గారిని కలుసుకొన్నారు.

•

కెనడానుంచి 8,775 టన్నులగోధుమతో "యస్. యస్ మేరియా" అనే నౌక సెప్టెంబరు 20 వ తేదీన మద్రాసు రేవుకు చేరింది. ఇందులో 4,000 టన్నుల గోధుమ మద్రాసు ప్రభుత్వానికి. ఆవడిలోని సెంట్రల్ సోరేజి డిపోకు కేటాయించబడింది. మిగతా భాగం కలకత్తాకు తీసుకుపోబడుతుంది.

•

ఆంధ్రప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శిగా నియమించబడిన శ్రీ యం. ఏ. వెంకటరమణనాయుడుగారి స్థానంలో చీఫ్‌ప్రెసిడెన్సీ మేజిస్ట్రేట్‌గా మదురై జిల్లా అండ్ సెషను జడ్జి శ్రీ పి. రామకృష్ణఅయ్యర్ (ఐ. సి యస్.) నియమించబడ్డారు.

•

దాకలిపేటలోని గవర్నమెంటు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వర్క్‌షాపులో ఒకబాయిలర్‌ను ఎత్తుతుండగా దానికి తగిలించి వున్న విద్యుచ్ఛక్తి తీగవచ్చి తగలడంతో మురుగేశన్ (22) అనే కార్మికుడొకడు మరణించాడు. మరిద్దరికి తీవ్రమైన గాయాలు తగిలాయి మురుగేశన్ స్టాన్లీ ఆస్పత్రిలో చనిపోయాడు.

• • •

బీహార్‌లో ప్రముఖ హిందీ రచయిత శ్రీ రామకృష్ణ వేన్పూరి హిందీ ప్రచార సభను సందర్శించారు. శ్రీ యం. సత్యనారాయణగారు స్వాగత మిచ్చారు. రాజాజీ హాస్టల్‌లో జరిగిన మహిళా హిందీ ప్రచారక విద్యాలయ విద్యార్థినుల సభలో శ్రీ వేన్పూరి ప్రసంగించారు. అతిథికి శ్రీ యస్. ఆర్. శాస్త్రిగారు స్వాగత మొసంగారు. కుమారి కె. పాఛూ వందన సమర్పణతో సభ ముగిసింది.

• • •

గత వారంలో మద్రాసు విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయ శాస్త్ర విద్యార్థుల సంఘం వార్షికోత్సవం జరిగింది శ్రీ యస్. యస్. చారి, శ్రీ ఏ. జోసఫ్, కుమారి ఏ. మత్తాయిగార్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకొనబడ్డారు

•

అడయార్, గాంధీనగర్, క్రిసెంటు సెకండు రోడ్డు 24-ఏలో "రమణ" కార్యాలయంలో సెప్టెంబరు 24 వ తేదీ సాయంత్రం 6 గంటలకు రమణ పూజ జరుగుతుంది.

## రైల్వే డీసెల్‌కారు కింద పడి వ్యక్తి మృతి

సికింద్రాబాద్, సెప్టెంబరు 21—బీదర్ నుంచి వస్తున్న డీసెల్‌కారు కింద పడి పట్టాలపై వున్న ఒక వ్యక్తి పడి నిన్న మరణించాడు.

కింగ్స్‌వే రైల్వేబ్రిడ్జివి అతడు దాటుతూ వుండగా డీసెల్‌కారు వచ్చి అతనిని కొట్టివేసింది.

## ఔరంగాబాద్ ఎ. ఐ. ఆర్. స్టేషన్

### మూసివేయనున్నందుకు పి. ఎస్. పి. ఆందోళన జరుపగలదట

ఔరంగాబాద్, సెప్టెంబర్ 22 — ఔరంగాబాదులో వున్న ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని మూసివేయకూడదని ప్రభుత్వాన్ని నచ్చచెప్పడానికి సభలు, సమావేశాలు పూరేగింపులు, ప్రదర్శనాలు జరపాలని జిల్లా ప్రజాసోషలిస్టుపార్టీ కార్యవర్గం తన కింది సంఘాలకు ఆదేశమిచ్చింది

ఔరంగాబాద్ రేడియో కేంద్రాన్ని అక్టోబర్ 1వ తేదీనుంచి ఇండియా ప్రభుత్వం మూసివేయదలచడం "ఆంధ్రపత్రిక" పాఠకులకు విదితమే.

## మద్రాసు వైద్య కళాశాలలో ప్రదర్శనం

### బహు వికాసవంతమైనదిగా వున్నదని రాజాజీ వ్యాఖ్యానం

మద్రాసు, సెప్టెంబర్ 21—మద్రాసు వైద్యకళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న వైద్యప్రదర్శనానికి మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారు నేటి సాయంత్రం వెళ్ళి ప్రదర్శనంలో ఏర్పాటుచేయబడిన కొన్ని భాగాలను రెండుగంటలపాటు చూశారు.

అన్ని భాగాలను చూడటానికి కావలసినంత వ్యవధి లేకపోయినదని ముఖ్యమంత్రి విచారం వెలిబుచ్చారు. ప్రదర్శనంపై వ్యాఖ్యానిస్తూ ముఖ్యమంత్రి ఇలా అన్నారు:

"బహు వికాసవంతమైన ప్రదర్శనం నిర్వహణ కర్తలకు నా అభినందనలు."

మద్రాసు వైద్య కళాశాల వద్దకు ముఖ్యమంత్రి రాగానే డాక్టర్ సి. కె ప్రసాదరావు (డీన్)గారు ఆయనకు స్వాగతమిచ్చి, ప్రదర్శనాన్ని నిర్వహిస్తున్న కమిటీ అధ్యక్షుడు డాక్టరు డి. వి సుబ్బారెడ్డి మెడికల్ రిలీఫ్ వింగ్ అధ్యక్షుడు డాక్టరు కె. యస్. సంజీవి, ఎగ్జిబిషన్ కమిటీ కార్యదర్శి డాక్టర్ యం. యస్. గురుస్వామి, యం. యం. సి అసోసియేషన్ ప్రెసిడెంటు శ్రీ సి. బి. మోహన్ దాస్, వలంటీర్ కెప్టెన్ డాక్టరు జనార్దనన్ గార్లకు పరిచయం చేశారు.

ముఖ్యమంత్రి శ్రద్ధతో చూచి ప్రశ్నలడిగి కూడా విషయాలను తెలుసుకొన్నారు. ప్రదర్శనం ప్రజాదరణ పొందినదనీ, ఇప్పటికి 20,000 మంది ప్రేక్షకులు ప్రదర్శనాన్ని చూచారనీ ప్రదర్శన నిర్వహణ కర్తలు తెలిపారు. ప్రజల కోరికపై సెప్టెంబరు 27వ తేదీ దాకా ప్రదర్శనాన్ని నిర్వహించాలని కమిటీ నిశ్చయించింది.

## అఖిలభారత చర్మకార కాంగ్రెస్

మద్రాసు, సెప్టెంబరు 22—అఖిలభారత చర్మకార కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం 1-10-1953 వ తేదీ గురువారం సాయంత్రం 3 గంటలకు కర్నూలులో లెదరువర్కర్ల సహకారసంఘ కార్యాలయంలో జరుగును. కాన, చర్మకార సోదరులందరు తప్పక దయచేయాలని ప్రధాన కార్యదర్శి మంగళగిరి వరవస్తు దాసుగారు తెలియజేయుచున్నారు.


మీరు విధిగా చూడాలి

1. దేశీయ నాయకులు:—మనకోసం, మన దేశంకోసం సర్వం త్యాగం చేసిన మహాపురుషుల ఫొటోల పుస్తకం. మీలో ఏమాత్రం దేశాభిమానం వున్నా దీన్ని విధిగా చూడాలి. 2. సినిమా తారలు:—సినిమాలలో పేరుపొందిన ఆడవారి ఫొటోల పుస్తకం. ఇందులో రూపవతులైన ఎందరో సినిమా తారలను చూడవచ్చు. 3. అందమైన అమ్మాయిలు:—తెల్లదేశాలలో వుండే చక్కని యువతుల ఫొటోల పుస్తకము. మనస్సుకు హాయి నిచ్చే రకరకాల అందాల భంగిమలను యిందులో చూడవచ్చు. జన్మలో చూచితీరవలసిన పుస్తకము. ఈ పై 3 పుస్తకాలు పోస్టు ఖర్చులతో సహా రూ. 2-6-0 మాత్రమే. ప్రజాస్థాన్ బుక్ డిపో, మైలాపూరు, మద్రాసుకు వ్రాస్తే అవి మీకువూర వి. పి. పోస్టుద్వారా పంపబడును. త్వరపడుడు.



The crest that symbolizes dignified Air Travel

INDIAN AIRLINES CORPORATION

SERVES

India and neighbouring Countries




ఆంధ్రా సెక్రటేరియెట్ ఉద్యోగులకు సలహా లిస్తూ మంగళవారం సాయంత్రం శ్రీ చందూలాల్ త్రివేదీ ప్రసంగించినప్పటి చిత్రం

# ఎస్టేటు సుంకాల బిల్లుకు స్టేట్స్ కౌన్సిల్ ఆమోదం

## చట్టం అమలులో సాధకబాధకాలుగమనించి, మార్పులు చేస్తామని ఆర్థిక మంత్రి వాగ్దానం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22—

ప్రజా ప్రతినిధుల సభ అమోదం పొందిన ఎస్టేట్ సుంకాల బిల్లును ఎలాంటి మార్పులు చేయకుండా స్టేట్స్ కౌన్సిల్ నేడు ఆమోదించింది. ఈ బిల్లు శాసనమై అమలులోనికి రావడానికి దీనిపై ఇండియా ప్రెసిడెంట్ ఆమోదముద్ర వేయడమే ఇక తరువాయి.

ఈ బిల్లుకు స్టేట్స్ కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించిన అనేక సవరణలను నిరాకరించడం కాని, చివరకు ఉపసంహరించుకొనడం కాని, వోటింగ్‌కు పెట్టవలసిన అవసరం లేక పోవడం కాని జరిగింది.

బిల్లుపై తుది చర్చకు ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రి శ్రీ యం. సి. షా సమాధానం చెబుతూ, బిల్లులోని లోటు పాట్లన్నింటిని దృష్టిలో వుంచుకొనడం జరుగుతుందని అంటూ, సభ్యుల సవరణలలో ఏ ఒక్కటీ ఆమోదించక పోవడానికి కారణం వాటిలో కొత్త విషయం ఏదీ లేకపోవడమేనన్నారు. సంస్థానాధిపతులు తమ జీవిత కాలంలో తమ ఇష్టం వచ్చినట్లు చేసుకొనే ఆస్తిపాస్తులపై సుంకం విధించబడుతుందని, ఈ విషయంలో వారికి, సామాన్య పౌరులకు మధ్య ఎలాంటి తేడా వుండదని కూడా చెప్పారు.

మరణించిన వ్యక్తి ఎస్టేటు విలువను నిర్ణయించడంలో అప్పులు వగైరాల మినహాయింపులకు సంబంధించిన 44 వ క్లాజుపై కొంతసేపు చర్చజరిగింది చనిపోయిన వ్యక్తి కోసం, స్వప్రయోజనంకోసం చేసిన అప్పుల అన్న భాగాన్ని క్లాజునుంచి మినహాయించాలని శ్రీ జస్పత్‌రాయ్ కపూర్ ఒకసవరణతెచ్చారు మహ్మదీ షరాకీ కన్యాశుల్కంకోసం చేసే అప్పునిమిత్తం 5,000 రూ నుంచి 25,000రూ వరకు పెంచాలని, ముస్లింలలో కన్యాశుల్కాన్ని భార్య స్వంత ఆస్తిగా పరిగణిస్తారని అన్నారు. మిస్టర్ మజహర్ ఇమాం, గుల్షేర్ అహ్మద్ దీనిని బలపరచారు,

శ్రీ కృష్ణకాంత్, డాక్టరు సీతాపరమానంద్ ఈ సవరణను వ్యతిరేకించారు. దీని ద్వారా ఎస్టేటు సుంకాన్ని తప్పించుకొనడం చాలా సులభం కాగలదన్నారు,

ఆర్థిక శాఖ డిప్యూటీ మంత్రి దీనికి సమాధానం చెబుతూ, ఈ సవరణ ఆమోదిస్తే, అప్పులు మినహా ఆస్తులేమీ మిగలవన్నారు. కట్నాలకింద 5,000 రూ లకు మించి అప్పు చేయరాదన్నది న్యాయమే నన్నారు. చివరకు సవరణలు ఉపసంహరింపబడి క్లాజులు యథాతథంగా ఆమోదింపబడినవి.

మరణించిన వ్యక్తి ఆస్తిపాస్తులను పొందగల వారందరిలో ఏ ఒక్కరినుంచి అయినా ఆ వ్యక్తికి సంబంధించిన ఎస్టేటు సుంకాన్ని వసూలు చేయాలనివున్న 53 వ క్లాజుకు శ్రీ జస్పత్‌రాయ్‌కపూర్ మరొక సవరణ తెచ్చారు. ఈక్లాజు చాలాఅన్యాయమని ఈఎవరికి ఎంత ఆస్తి దక్కితే ఆమేరకు మాత్రమే సుంకాన్ని వసూలు చేయాలని వాదించారు.

దీనికి ఆర్థికశాఖ డిప్యూటీ మంత్రి సమాధానం చెబుతూ, ఇది ఎస్టేటు సుంకమే కాని, వారసులకు చెందే వాటాలపై విధించే వారసత్వపు సుంకం మాత్రం కాదని సభవారు గుర్తుంచుకోవాలన్నారు అదీకాక తనకు చెందని ఆస్తికి సుంకం చెల్లించినవారు, ఆ ఆస్తి ఎవరికి చెందగలదో వారినుంచి తగిన వాటాను రాబట్టడానికి 76 ఏ క్లాజు అధికారాన్ని కలిగిస్తున్నదన్నారు. చివరకు సవరణ ఉపసంహరించుకొనబడి క్లాజు యథాతథంగా ఆమోదించబడింది

ఆ తరువాత మిగిలిన క్లాజులను కూడా కొంతసేపు చర్చజరిపిన తరువాత సభవారు ఆమోదించారు.

### తుది చర్చ వివరాలు

ఆ వెంటనే బిల్లుపై తుది చర్చను బీహారు కాంగ్రెస్ సభ్యుడు శ్రీ పి.సి మిత్రా ప్రారంభించారు బతికున్నంతవరకు పన్నుల భారాన్ని మోసినా, చివరకు చనిపోయిన తరువాతకూడా పన్నుల భారం వుండేటట్లు ఈ బిల్లు చేస్తున్న దన్నారు, శ్రీ బి. పి. అగర్వాలా సభ్యుల సవరణలను నిరాకరించినప్పటికీ చట్టం అమలులోవచ్చే కష్టనష్టాలను సాధ్యమైనంతవరకు తగ్గించాలని కోరారు శ్రీ కృష్ణకాంత్ ఎస్టేటు సుంకాలవల్ల వచ్చే ఆదాయాన్ని జనాభా ప్రాతిపదికపై రాష్ట్రాలమధ్య పంచిపెట్టాలన్నారు. శ్రీ ఐ జి మిశ్రా సభ్యుల సూచనల దృష్ట్యా సాధ్యమైనంత త్వరలో చట్టం సవరణకు ప్రభుత్వం పూనుకొనాలన్నారు. శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు ఆర్థికమంత్రి ఆశలలో కొన్ని అడియాసలుకావడం తప్పదని అంటూ, అనేకమంది ధనికులనుంది ప్రభుత్వం కొంత సొమ్మును రాబడుతుంది కనక బిల్లును సమర్థిస్తున్నామన్నారు. లార్డ్ లిన్‌లిత్‌గో 500 పౌనులు మాత్రమే మిగిల్చి పోయాడని అంటూ ఇండియాలోని లిన్‌లిత్‌గోలు, సంస్థానాధిపతులు కేవలం 500 మాత్రమే మిగిల్చి పోయే స్థితి రాకుండా చూచుకోవాలన్నారు.

పండిత్ సీతాచరణ్ దూబే, శ్రీ ఓంకారనాథ్‌లు ఎస్టేటుసుంకాల నిధులను సక్రమంగా వినియోగించా లన్నారు.

ఆర్థికశాఖ డిప్యూటీ- మంత్రి శ్రీ యం, సి. షా చర్చకు సమాధానం చెబుతూ అనుభవంమీద కాని బిల్లులోని లోపాలు తెలియవన్నారు సభ్యుల సూచన లన్నింటిని ప్రభుత్వం మనస్సులో వుంచుకొంటుందన్నారు రివెన్యూలో నష్టం రాకుండా ఈ చట్టం ప్రజాదరణ పొందేటట్లు చూడగలమని వాగ్దానం చేశారు.

అంతట హర్షధ్వానాలతో ఎస్టేటుసుంకాల బిల్లును సభవారు ఆమోదించారు.

# నిజాం ఎం. ఎల్. ఏ. ల ఫిర్యాదు: పండిట్ నెహ్రూ పరిశీలిస్తున్నారట

సికిందరాబాద్, సెప్టెంబర్ 22—20 మంది హైదరాబాదు కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ. లు ప్రస్తుత మంత్రివర్గంపై చేసిన ఫిర్యాదులను కాంగ్రెస్ పార్లమెంటరీబోర్డు అధ్యక్షుడు పండిట్ నెహ్రూ పరిశీలిస్తున్నారని, తుది నిర్ణయానికి ముందు ఆయన ఇతరులతో కూడా సంప్రదింపవచ్చునని నేడు పుదయం ఢిల్లీ నుంచి ఇక్కడికి తిరిగివచ్చిన హైదరాబాద్ హోం శాఖామంత్రి శ్రీ దిగంబరరావ్ బిందూ పత్రికా ప్రతినిధులతో అన్నారు.

శ్రీ బిందూ ఐదురోజులపాటు భారత రాజధానిలోవున్నారు తను ఇండియా హోం శాఖామంత్రి డాక్టర్ కట్జూను, ప్రధాని పండిట్ నెహ్రూను కలుసుకుని, హైదరాబాద్ రాజకీయ, పరిపాలనా రంగాల పరిణామాలను గురించి వివరించానని అన్నారు. శ్రీ బిందూ ఇంకా ఇలా వివరించారు:—

"పార్లమెంటరీబోర్డు అధ్యక్షుడు పండిట్ నెహ్రూ ఈ 20 మంది ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు వీటిపై తుదినిర్ణయానికి ముందు ఇతరులతో కూడా ఆయన చర్చలు జరుపవచ్చు ఇది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి, సెంట్రల్ కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డుకు సంబంధించిన విషయం. ఏనిర్ణయమైన జరిగితే అది కాంగ్రెస్ సంస్థను సమైక్యంచేసి కాంగ్రెస్ మంత్రి వర్గాన్ని సుస్థిరం చేస్తుంది కొత్త పరిస్థితి ఏర్పడిందనుకోడం పొరపాటు కాంగ్రెస్ సంస్థకు, పరిపాలకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి మేము కాంగ్రెస్‌వారం గనుక పండిట్ నెహ్రూ సలహా అడగడం మామూలే "

### మెదక్‌లో నిషేధాజ్ఞల రద్దు

మెదక్‌లో సభలు, సమావేశాలు, ఊరేగింపులు మున్నగువానిపై విధించబడిన నిషేధాజ్ఞలను ఉపసంహరించవలసిందిగా పోలీసు సూపరింటెండెంటుకు వుత్తరువు చేశానని ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణారావుగారు నేడు మధ్యాహ్నం ప్రకటించారు.

మెదక్‌లో మునిసిపల్ ఎన్నికల సందర్భంలో విశేషాజ్ఞలు విధించడం వుచితంకాదని నిన్న అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు శ్రీ దేశ్‌పాండే అడ్జెర్నమెంట్ తీర్మానం ప్రతిపాదించడం, అది తోసివేయబడగా ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేయడం పాఠకులకు విదితమే

### రజాకార్ల కేంద్రం

లోగడ రజాకార్ కేంద్రంగా వున్న "దారుస్ సలాం"భవనం ప్రస్తుత హైదరాబాద్ ప్రభుత్వం అధీనంలో వుందని ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణ రావుగారు నేడు అసెంబ్లీ ప్రశ్న సమయంలో సమాధానం చెప్పారు. ఈ భవనాన్ని ప్రజాహిత సంస్థల వుపయోగానికి కేటాయించాలనే ప్రతిపాదనపై ఆలోచన జరిగిందని. కాని, ఆ భవనం ఎవరిదన్న సంగతి ఇంకా తేలలేదు గనుక కేటాయింపు మానుకోబడిందని ఆయన అన్నాడు.

బీబీ నగర్ దోపిడీ కేసుసందర్భంగా, ప్రస్తుతం ఏడు సంవత్సరాల శిక్ష అనుభవిస్తున్న సైయద్ కాశిం రజ్వీ ఈ దారుస్సలాం తన స్వంత భవనమని ప్రభుత్వానికి తెలిపాడని ముఖ్యమంత్రి అన్నారు.

### కొత్తగూడెం పికెటింగులో 50 మంది అరెస్టు

కొత్తగూడెం, సెప్టెంబర్ 22—ఇక్కడ కొందరు బొగ్గుగనుల కార్మికులను పనినుంచి తొలగించినందుకు నిరసనగా నేడు కార్యాలయంముందు పికెటింగ్ జరిపిన కార్మికులలో 50 మంది నేడు అరెస్టు చేయబడ్డారు

కొందరు కార్మికులు వారి సెలవుకు మించి గైరు హాజరుకావడంవల్ల తొలగించబడినారని కాలరీస్ జనరల్ మేనేజర్ మిస్టర్ వ్రీర్ పత్రికా ప్రతినిధులతో అన్నాడు.

## చేనేత పరిశ్రమకు నిజాంలో సహాయం

### అసెంబ్లీలో ప్రభుత్వ కార్యక్రమం వివరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 22—చేనేత పరిశ్రమకు తోడ్పడడానికి హైదరాబాద్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గురించి వాణిజ్యశాఖామంత్రి శ్రీ వినాయకరావు విద్యాలంకార్ నేడు అసెంబ్లీప్రశ్న సమయంలో వివరించారు

"హైదరాబాద్ చేనేత కార్మికుల కేంద్ర సహకార సంఘానికి ప్రభుత్వం 13½ లక్షల రూపాయల అప్పు ఇచ్చింది దీనికితోడు మూడులక్షల మేరకు ఈ సహకారసంఘానికి అప్పివ్వడానికి ఒక బ్యాంకుకు హామీ యివ్వబడింది ఈ సహకారసంఘం తన విలువలను తనఖా పెట్టి మూడు లక్షల రూపాయల అప్పు తీసుకొనడానికి అనుమతియివ్వబడింది చేనేత సలహా బోర్డు నెలకొల్పబడింది చేనేతగుడ్డ, బట్టలు అమ్మకం పన్నునుంచి మినహాయించబడ్డాయి నూలుకు సంబంధించి ఇంతవరకు అమ్మకంపన్ను నూటికి ఎనిమిదణాలకు తగ్గించబడింది"అని మంత్రి తెలిపారు.

### బట్టల మిల్లు మూసివేతపట్ల నిరసన

ఇక్కడి బట్టల మిల్లు అక్టోబర్ 8 వ తేదీ నుంచి మూసివేయబడనున్నందుకు నిరసనగా అసెంబ్లీకి పూరేగింపుగా వచ్చిన 200 మంది కార్మికులను పోలీసులు సెక్రటేరియట్‌వద్ద ఆపారు. సిటీ మేజిస్ట్రేటు అసెంబ్లీ భవనానికి 500 గజాలమేర పూరేగింపులు, సభలు, సమావేశాలపై నిషేధాజ్ఞలు విధించారు.

అసెంబ్లీ ప్రతిపక్షనాయకుడు శ్రీ వి. డి దేశ్‌పాండే, శ్రీ హనుమంతరావు, (పి. డి ఎఫ్. కార్యదర్శి), యునైటెడ్ పీపుల్సుపార్టీ ఉపనాయకుడు శ్రీ ఉద్ధవరావు సెక్రటేరియట్ వద్ద ఈ కార్మికులను కలుసుకుని, వారి కష్టనిష్ఠురాలను అసెంబ్లీకి తెలుపుతామని హామీ యిచ్చారు.

## ఇండియా, జపాన్ దేశాలు

### ఆసియా సౌభాగ్యానికి మూల స్తంభాలని జపాన్ ప్రముఖుని ప్రకటన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22—"ఇండియా జపాన్ దేశాలు రెండూ ఆసియా శాంతిసౌభాగ్య సౌధానికి రెండు మూల స్తంభాలు" అని నేడు హోటల్ ఇంపీరియల్‌లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ఆగ్నేయాసియాకు జపాన్ ఆర్థిక సర్వేమిషన్ నాయకుడు మిస్టర్ టి కోగనే పేర్కొన్నాడు

ఇండియా, జపాన్ దేశాల రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను సమన్వయం చెయ్యాలని, దానివల్ల ఈ రెండు దేశాలకేగాక మొత్తం ఆసియా ఖండానికే శ్రేయస్సు కలుగుతుందని ఆయన అన్నాడు. ఆగ్నేయాసియా దేశాలతో ఆర్థికంగా సన్నిహిత సంబంధం కలిగించుకోవడానికి తగు అవకాశాలను వెదకడమే తమ మిషన్ వుద్దేశమన్నాడు

ఇండియాలోను, జపాన్‌లోను వున్న పరిశ్రమలే ఆసియాలో ఎక్కువగా అభివృద్ధిలో గలవని. అవి ఒకదాని కొకటి సహకారులేగాని పోటీకాదని ఆయన ప్రకటించాడు. ముఖ్యంగా వ్యవసాయం, కుటీర పరిశ్రమల విషయంలో ఉభయ దేశాలు అన్యోన్యం సహకరించుకోడానికి ఎంతో అవకాశం కలదన్నాడు.

చైనాతో వ్యాపారం అనేక నిర్బంధాలకు లోనై వున్నదని మిషన్ సభ్యు డొకాయన అన్నాడు.

## నిజాంలో గోదావరి వరదబాధితులు

### సహాయానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం

హైదరాబాద్, సెప్టెంబరు 22—హైదరాబాద్ సంస్థానంలో గోదావరి వరదలవల్ల నష్టపడిన వారి సహాయం నిమిత్తం సంస్థాన ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తాన్ని తను చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని అతి విశ్వసనీయంగా తెలుస్తున్నది.

### అక్టోబర్ 1 వ తేదీన సెలవు కావాలని అభ్యర్థన

ఆంధ్రరాష్ట్ర అవతరణ జరుగనున్న అక్టోబరు 1 వ తేదీన హైదరాబాద్ ప్రభుత్వం సెలవు ప్రకటించాలని నేడు ప్రతిపక్ష నాయకుడు శ్రీ వి. డి. దేశ్‌పాండే అభ్యర్థన చేశారు. అది ప్రజలు సంతోషంతో పుత్సవాలు చేసుకోవలసిన శుభసమయమని ఆయన అన్నాడు.

శ్రీ దేశ్‌పాండే నేడు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారిని కలుసుకుని, అక్టోబర్ 1 వ తేదీన సెలవు ప్రకటించవలసిందిగా నూతనపార్టీ వాంఛిస్తున్నదని తెలిపారు.

### డాక్టర్ కట్జూ

ఇండియా హోంశాఖామంత్రి డాక్టర్ కైలాస్‌నాథ్ కట్జూ అక్టోబర్ 2 వ తేదీన కర్నూలునుంచి ఇక్కడికి వస్తారని తెలుస్తున్నది

### మైనర్ ప్రాజెక్టులకు మూడు కోట మంజూరు

హైదరాబాద్ సంస్థానంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు ప్లానింగ్ కమిషన్ మూడుకోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలుస్తున్నది.

ఈ ప్రాజెక్టులలో ఎక్కువభాగం మారాఠ్వాడాలో నిర్మించబడుతాయి.

## ఆంధ్ర నాటక కళా పరిషత్సమావేశం

### తేదీ మార్పు

మద్రాసు, సెప్టెంబర్ 23— శ్రీ వనం సూర్యచంద్రరావుగారు (కార్యదర్శి, ఆంధ్ర నాటక కళా పరిషత్తు) క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"ఆంధ్ర నాటక కళా పరిషత్తు కర్నూలులో అక్టోబర్ మొదటి వారంలో జరిపెదమని ఇదివరలో ప్రకటించి వున్నాము తరువాత అచ్చట ఆహ్వాన సంఘం ఏర్పాటు చెయ్యబడింది. ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవాలలో పరిషత్తు జరపడం కష్టమని ఆహ్వాన సంఘం అభిప్రాయపడింది. అక్టోబర్ నెలాఖరుకు జరుపుట ఉచితమని భావించింది. అందువలన పరిషత్తు అక్టోబర్ నెలాఖరుకు వాయిదా వేయబడింది

"కొత్త నాటకాలు కూడా అక్టోబర్ 10 వ తేదీ వరకు తీసుకోబడుతవి. నాటకాలు దిగువ చిరునామాకు పంపవచ్చు."

"ప్రధాన కార్యదర్శి, వనం సూర్యచంద్రరావు. కాదేపల్లి గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా."

# విపణివీధి

## సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 23—

| అమ్మకం ధర్లు | రు. | అ. | పై. |
|---|---|---|---|
| నవరంబిళ్లదర | 58 | 8 | 0 |
| పాఠ్యా బంగారం | 87 | 10 | 0 |
| మూసా బంగారం | 85 | 8 | 0 |
| వెండి వందతులాలు | 155 | 0 | 0 |
| వెండి తులం 1-8 | 1 | 9 | 6 |

## వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు
185-0-0 190-0-0

వేరుసెనగ నూనె బజారుధరలు:—

| | |
|---|---|
| 8% ఎఫ్.ఎ.ఎ. రెడీ | 390-0-0 |
| కొబ్బరినూనె కాండీ (87½ పౌండ్లు) | |
| రాకా బ్రాండ్ | 81-12-0 |
| ఆరోన్స్ బ్రాండ్ | 82-0-0 |
| ఎవరెస్టు బ్రాండ్ | 82-0-0 |
| ఆముదం 500"తిరుపత్తూరు" | 810-0-0 |
| సేలమ్ లోటస్, స్వాన్ బ్రాండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా | స్టాక్ లేదు |

పంచదార (2 అండర్)

ఫ్రీ మార్కెట్ ధరలు:—

ప్యారీస్, జావా, సామర్లకోట } 90-0-0

1953 సెప్టెంబర్ 24, గురువారం
విజయనామ సంవత్సర
భాద్రపద బహుళ పాడ్యమి
పాడ్యమి ఉ॥ 7-8 గంటలవరకు
విదియ తె॥ 4-31 గంటలవరకు
రేవతి రా॥ 1-16 గంటలవరకు
వర్జ్యం : ప॥ 2-7 నుంచి 3-36 గం॥వరకు

## ముగ్గురు బాలబాలికల దుర్మరణం

ఖమ్మంమెట్టు, సెప్టెంబరు 22—ఇక్కడి చెరువులో ఈతకు వెళ్ళిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు మునిగిపోయి దుర్మరణం చెందారు. వీరి వయస్సు 10, 12, 13, సంవత్సరాలు.

హైదరాబాద్ పోలీసు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శ్రీ ఎ. బి. ధోరట్ [illegible] నిమిత్తం ఇక్కడికి వచ్చారు.

మహోజ్జ్వల విశ్రాంతి నిలయం

కాశ్మీర్

ప్రకృతి వలపువన్నెల సంపదలతో శోభిల్లుతున్న హిమాలయాల నడిగడ్డలో సెలవురోజులు గడుపుట మైమరపించే అద్భుతానుభవం. రమ్యమైన సరస్సులు, చుట్టూ మహోన్నతమైన మంచుకొండలు గల కాశ్మీర్, విశ్రాంతి విషయంలో మీ చిరకాలాభీప్సితాన్ని నెరవేర్చుతుంది. అక్కడి నౌకాగృహాలలో మీరు సుఖంగా విశ్రమించి, విహరించదలచినా, ఉత్తేజకర శీతలపవనాన్ని అనుభవింపదలచినా, శైల పదసంచారం, నౌకావిహారం, ఈత, పచ్చికబయళ్లు, అరణ్యాల చరిత్రప్రసిద్ధమైన పలుదేశాల పరిశీలన మొదలైన ఎట్టి కార్యక్రమాలు తలపెట్టినా, లేక మాటలతో వర్ణింపనలవి కాని రమ్యప్రకృతి శోభాదర్శనానందంలో విలీనం కాదలచినా కాశ్మీర్ మీకు అత్యంతానందప్రదమైనది.

ప్రయాణానికి తగ్గింపు చార్జీ సౌకర్యాలు 31, అక్టోబర్ వరకు.
నౌకాగృహ వసతికి సరసమైన చార్జీలు

పూర్తి వివరాలకై క్రింది కార్యాలయాలతో సంప్రదించండి: బొంబాయి, కలకత్తా, న్యూఢిల్లీ, మద్రాసులలోని ఇండియా ప్రభుత్వం, రీజినల్ టూరిస్టు ఆఫీసులు; ఆగ్రా, బనారస్, శ్రీనగర్‌లలోని టూరిస్ట్ ఇన్‌ఫర్మేషన్ ఆఫీసులు; లేక, న్యూఢిల్లీ, బొంబాయి, కలకత్తా, పఠాన్‌కోట్‌లలోని కాశ్మీర్ ప్రభుత్వ టూరిస్ట్ ఆఫీసులు; శ్రీనగర్‌లోని విజిటర్స్ బ్యూరో; లేక ట్రావెల్ ఏజెంటుతో సమాలోచించండి.

మనోజ్ఞం
విశ్రాంతికరం
ఉత్సాహకరం
పచ్చని అడవులు
గుల్‌మార్గ్‌లో గాల్ఫ్



చేపలు పట్టుటకొరకై దివ్యస్థలాలు


కాశ్మీర్‌లో సెలవులు గడుపుటకు ఇప్పుడే బుక్ చేసుకోండి

కాశ్మీర్


Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 226
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శుక్రవారం
25-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

### ప్రత్యేకపు పోస్టల్ ముద్ర
#### —ఆంధ్ర రాష్ట్రావతరణ సందర్భంలో

నూ ఢిల్లీ, సెప్టెంబర్ 24 - అక్టోబర్ ఒకటవతేదీన ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవం జరుగుతున్నందున ఆరోజున ఆంధ్ర తాత్కాలిక రాజధాని కర్నూలులో బట్వాడా చేసే ఉత్తరాలపై వేసే ముద్రలకు ప్రత్యేక రకమైన సీలు వాడాలని పోస్టు-టెలిగ్రాఫ్ శాఖ నిర్ణయించింది. ఆ ముద్రపై "ఆంధ్రరాష్ట్రావతరణోత్సవం, కర్నూలు, అక్టోబర్ 1, 1953" అని వుండగలదు.

# ఆంధ్రప్రభ గోదావరి నిధికి మూడవ లక్ష

## పన్నెండు రోజులలో మూడవ మజిలీ దాటి ముందడుగు

### నాల్గవ లక్షను ఇంతకంటె త్వరగా పూర్తి చేయవలసిందిగా దాతలకు విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబర్ 24—

గోదావరి వరద బాధితుల సహాయార్థం గడచిన ఆగస్టు 19 వ తేదీన "ఆంధ్రప్రభ" ప్రారంభించిన సహాయనిధికి సెప్టెంబర్ 5 వ తేదీకి చిన్న పెద్ద విరాళాల రూపంగా లక్ష రూపాయలు వచ్చి చేరినవి. మరొక వారం రోజులకే రెండవ లక్ష, నేటితో మూడవ లక్ష భర్తీ అయింది.

నిధి ప్రారంభమైన 35 రోజులలో మూడు లక్షల రూపాయలను సమకూర్చిన దాతలందరకు చేమోడ్చి శత సహస్ర వందనాలు సమర్పిస్తున్నాము.

నిధిని ప్రారంభించడానికి మేము నిమిత్తమాత్రుల మైనామేగాని ఇంతవరకు దీనిని ఇంత జయప్రదంగా నిర్వహించిన బాధ్యతను అఖిలాంధ్ర లోకం వహించింది

తెనుగువాని దయగల గుండె పరుల కష్టాల కది కరిగి నీరౌతుంది తెనుగు చేతికి ఎముక లేదు. ఇచ్చినకొద్దీ యివ్వ బుద్ధి కలవాడు తెనుగు దాత అవిరళంగా నిధికి తోడ్పడ్డం ద్వారా పైమాటలు అతిశయోక్తులు కావని ఆంధ్రజాతి నిరూపించుకొన్నది

తెనుగుదేశం నాలుగు చెరగుల నుంచి దయాంతరంగులైన ఆంధ్రమహాజను లంపిన విరాళాలు దమ్మిడీలతోసహా సేవాపరతంత్రులైన శ్రీ రామకృష్ణ మిషన్‌వారి అమోఘ కృషివల్ల సార్థకంగా వినియోగించబడుతున్నవి

అయినా, గోదావరీతల్లి కోపానలానికి గురి అయి సమస్తం కోల్పోయి పిడికెడు మెతుకుల కోసం, మూరెడు గుడ్డకోసం, జానెడు కొంపకోసం గోడు గోడున అల్లాడుతూ మీ సహాయాన్ని అర్థిస్తున్న అన్నార్తులు ఇంకెందరో వున్నారు.

"ఆంధ్రప్రభ" వరదబాధితుల నిధికి ఎంత ఎక్కువగా విరాళాలు అంపితే అంత అధికంగా బాధితులకు సహాయం అమరగలదని వరదపీడిత ప్రాంతాలలో స్వయంగా పర్యటించి వచ్చిన మద్రాసు రెవిన్యూబోర్డు సభ్యులు శ్రీ సత్యనాథన్ ప్రకటిస్తున్నారు

బాధితులకు పాత్ర సామగ్రి, గృహనిర్మాణ పరికరాలకు తోడు వస్త్రదానానికి, విద్యార్థుల పాఠ్యపుస్తకాలకూ విశేషంగా ధనం కావలసి వున్నదని శ్రీ రామకృష్ణమిషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ స్వామి నిత్యబోధానంద నేడొక ప్రకటనలో విజ్ఞప్తి చేస్తున్నారు.

తరుణం మించకుండా తమ ధర్మం నిర్వర్తించడానికి ఆంధ్రదేశంలోని ఆబాలగోపాలం అహమహమికతో ముందుకు రావాలి.

### భాషతెలియనిఘోష

కలకత్తా, సెప్టెంబర్ 23—

ఒకరిభాష ఒకరికి అర్థంకాని చిక్కు ఎన్ని అపార్థాలకు, అనర్థాలకు దారితీయగలదో నిన్న జరిగిన ఒక చిన్న సంఘటనవల్ల తెలియగలదు

సిక్కిం మహారాజ కుమారి, ఆమె భర్త మిస్టర్ యాప్షీసే (టిబెట్ దేశీయుడు) కలిసి కాలింపాంగ్ నుంచి రైల్లోవచ్చి సీల్దా స్టేషన్‌లో దిగారు. వారిదగ్గర చాలాడబ్బువుంది మిస్టర్ సే భాష అర్థంకాని పోలీసుజవాను అయనను పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లాడు. మహారాజకుమారి పరాసరి రాజభవన్‌కు వెళ్ళింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే స్టేషన్‌కు వెళ్ళి మిస్టర్ సేను విడిపించి తీసుకువచ్చారు. అంతవరకూ సే ఎవరో మాత్రం పోలీసు అధికారులకు తెలియలేదు.



మిత్రరాజ్యసమితి అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి పండిట్ సమితి కార్యదర్శితో ముచ్చటిస్తున్నప్పటి ఫొటో

## కర్నూలు పట్టణానికి ప్రత్యేకంగా కలెక్టర్

### ఆంధ్ర రాష్ట్రావతరణ మహోత్సవంలో పాల్గొనడానికి సెప్టెంబర్ 30 వ తేదీ సెలవు

#### చుట్టుపట్ల గ్రామాలలో కలరావ్యాప్తి నిరోధానికి చర్యలు

కర్నూలు, సెప్టెంబర్ 24—ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యడానికి వీలుగా కర్నూలులో ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 30 వ తేదీ సెలవు దినంగా కలెక్టర్ శ్రీ పి. వి. మాధవ రావుగారు ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రారంభోత్సవం జరుగనున్న అక్టోబర్ 1 వ తేదీ ఆంధ్రరాష్ట్రమంతటా మాత్రమేగాక, శేషించిన చెన్నరాష్ట్రమంతటా కూడా సెలవు దినంగా అధికారరీత్యా యిదివరకే ప్రకటించబడింది.

కర్నూలులోని విద్యా సంస్థలకు ఈ నెల 27 వ తేదీ నుంచి 30 వ తేదీవరకు సెలవు ప్రకటించబడింది రాష్ట్రావతరణోత్సవంలో పాల్గొనడానికి ఈ పట్టణానికి వచ్చే అతిథులకు ప్రేక్షకులకు వసతిసౌకర్యాలు కల్పించే నిమిత్తం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవు ప్రకటించబడింది.

ఉత్సవాలకు అనేకవేల మంది ఇతర ప్రాంతాలనుంచి వస్తారని భావిస్తున్నారు అందుచేత ఆరోగ్యసమస్య అత్యంతప్రధానం వహిస్తున్నది ఇందుకు అవసరమైన చర్యలు తీసుకొనవలసిందిగా ఆరోగ్య శాఖోద్యోగులకు కలెక్టర్ ఉత్తరువు చేశారు.

ఇక్కడి సమీప గ్రామాలలో విషూచి ప్రారంభమై వ్యాపిస్తున్నదని తెలుస్తున్నది 11 మంది కలరా రోగులు కర్నూలు హెడ్ క్వార్టర్సు ఆసుపత్రిలో చేర్చబడ్డారు. హంద్రీ నదీ జలం కలుషితమైనట్టు, అదే ఈ వ్యాధికి కారణమైనట్టు అనుమానించబడుతున్నది అవసరమైన అన్ని రక్షణ చర్యలను తీసుకొనడానికిగాను స్పెషల్ ఆరోగ్య రక్షణ దళం నియమింపబడింది కొన్ని ప్రాంతాలు కలరా వ్యాధి వ్యాపించిన ప్రదేశాలుగా ప్రకటించడం కూడా జరిగింది. ప్రభుత్వ శిబిరాలలో ప్రత్యేక ఆరోగ్య రక్షణ చర్యలు తీసుకొనబడుతున్నవి ప్రభుత్వోద్యోగులకే కాక మూడు వేలమంది పనివారికి ఇనాక్యులేషన్ చేశారు

కర్నూలు పట్టణ ప్రాధాన్యం హెచ్చుతున్నందున కర్నూలు పట్టణానికి ప్రత్యేకంగా ఒక కలెక్టర్‌ను నియమించడం అవసరమని ప్రతిపాదించబడింది. కర్నూలు పట్టణం ప్రత్యేక అవసరాలను, సమస్యలను పరిష్కరించడం నిమిత్తం కలెక్టర్ నియామకం అవసరమని ప్రతిపాదించబడింది అదే విధంగా కర్నూలు జిల్లాలో పట్టణ ప్రాంతాలకు ఒక జిల్లా పోలీసు సూపరింటెండెంటు, పల్లె ప్రాంతాలకు మరొక జిల్లాపోలీసు సూపరింటెండెంటు నియమించడం అవసరమనికూడా ఒక ప్రతిపాదన చెయ్యబడింది.

కర్నూలు పట్టణంలో విషూచిలేదు కాని, ముందు జాగ్రత్తకు అవసరమైన రక్షణ చర్యలు తీసుకోబడుతున్నవి.

ఆంధ్ర ప్రభుత్వం సెక్రెటేరియెట్‌లో పని చెయ్యడానికి నిన్న వందమంది ప్రభుత్వోద్యోగులు ఇక్కడికి వచ్చారు వీరిలో సూపరింటెండెంట్లు వున్నారు. అప్పర్ డివిజన్ గుమాస్తాలు వున్నారు.

స్పెషల్ కలెక్టర్ శ్రీ సి నరసింహంగారు సిబ్బందికి గుడారాల కేటాయింపు పని పూర్తి అయిందని తెలియజేశారు ఇక్కడికి వస్తున్న ఉద్యోగులు వారికి నిర్ణయింపబడిన చోట్ల దిగుతున్నారు

కర్నూలు కలెక్టర్ ఆఫీసు నంద్యాలకు మార్చబడింది కనుక ఆ సున సౌకర్యార్థం అక్కడి కలెక్టర్ ఆఫీసులో పోస్టు, టెలిగ్రాఫ్ ఆఫీసు ఏర్పాటు చెయ్యవలసిందని ఆయన పోస్టల్ అధికారులను కోరారు

## చెన్నపురిలో ఆంధ్ర ప్రభుత్వం ఆఫీసులు

### ఒకే భవనంలో ఏర్పాటుకు యోచన

మద్రాసు, సెప్టెంబరు 24—చెన్నపురిలో వుండగల ఆంధ్ర ప్రభుత్వం ఆఫీసు లన్నింటిని సాధ్యమైతే ఒకే భవనంలో వుంచేటందుకు ఆలోచన జరిగింది. అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఒకేచోట పని చేసేటట్టు చూడడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నవి కూడా.

## ఆంధ్ర మంత్రివర్గం

### మంత్రుల పేర్లపై కొన్ని ఊహలు

మద్రాసు, సెప్టెంబర్ 24—శ్రీ ప్రకాశం పంతులుగారు, ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కాగలరు కనక ఆయన మంత్రివర్గంలో సభ్యులు ఎవ్వరనే విషయమై రాజకీయ వర్గాలలో రకరకాల ఊహాగానాలు జరుగుతున్నవి. అతి విశ్వసనీయ వర్గాలనుంచి తెలిసిన దానినిబట్టి కిందివారితో ఆంధ్ర మంత్రివర్గం ఏర్పడగలదని తెలుస్తున్నది

శ్రీ టి ప్రకాశంపంతులుగారు (పోర్టుఫోలియో లేకుండా ముఖ్య మంత్రి) శ్రీ టి విశ్వనాథం. శ్రీ ఎన్. సంజీవరెడ్డి, శ్రీ తిమ్మారెడ్డి, శ్రీ ఆర్ ఎల్ నరసింహం లేదా శ్రీ వై ఆదినారాయణరెడ్డి శ్రీ డి సంజీవయ్య, శ్రీ ఎస్ బి పి పట్టాభిరామారావు ఆర్థిక శాఖను శ్రీ విశ్వనాథంగారు హోంశాఖ వంటివాటిని శ్రీ సంజీవరెడ్డిగారు స్వీకరించవచ్చునని కూడా సూచన జరుగుతున్నది.

ఆంధ్ర అసెంబ్లీ స్పీకర్‌గా శ్రీ కడపకోటి రెడ్డిగారి పేరును సూచిస్తున్నారు కూడా."

## గోధుమ అమ్మకంపై నిర్బంధాల సడలింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24—ప్రజలకు, వర్తకులకు తమ యిష్టం వచ్చినంత గోధుమను ఎట్టి నిర్బంధం లేకుండా యథేచ్ఛగా విక్రయించుకొనవచ్చునని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆహార వ్యవసాయ శాఖా కార్యాలయం తెలియపరచినట్లు నేడిక్కడ ప్రకటించబడింది.

అయితే, ఈ ఉత్తరువు పెప్సూ, పంజాబ్ రాష్ట్రాలకు మాత్రం వర్తించబోదు

ఒక రాష్ట్ర ప్రభుత్వం మరొక రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించిన సందర్భంలో తప్ప ఒక రాష్ట్రమునుంచి మరొక రాష్ట్రానికి గోధుమ రవాణాపై లోగడ విధించబడిన నిర్బంధాలు మాత్రం యథాతథంగా కొనసాగగలవని ఈ ప్రకటనలో పేర్కొనబడింది కూడా.

[illegible] ప్రభుత్వ [illegible] ఇటీవల ఆయిదు మాసాలు [illegible] చేసిన [illegible] యర్లో ప్రారంభించబడినవి

## సామాన్య ప్రజలపట్ల ప్రభుత్వోద్యోగుల వైఖరి

### పూర్తిగా మారాలని రాష్ట్ర వ్యవసాయమంత్రుల సమావేశంలో ప్రధాని నెహ్రూ ఉద్బోధ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24—

"కోటు, టై, కాలర్" మన తత్వం, విదేశీ పద్ధతి వేషభాషలు ఇండియాకు సరిపడవని, వాటితో మంత్రులు, ఉద్యోగులు భారత కార్మిక, కర్షక ప్రజా బాహుళ్య విశ్వాసాన్ని చూరగొనజాలరని నేడు రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని నెహ్రూ హెచ్చరించారు.

విదేశాలలో శిక్షణపొందిన ఉద్యోగులు భారతీయ ప్రజల మనస్తత్వాలను, ఆచార సంప్రదాయాలను గమనించక అమెరికా పద్ధతులు, ఇతర దేశాల ఆచారాలు అనుకరిస్తున్నారని. అటువంటి ఉద్యోగులు ఈ దేశంలో ప్రజలతో అన్యోన్యత సంపాదించుకోలేరని, వారు ఒక ప్రత్యేక కులంగా మారిపోయే ప్రమాదం కలదని ప్రధాని నెహ్రూ అన్నారు.

ఇక మన ప్రజలలో అభివృద్ధి నిరోధకంగా తయారైన కొన్ని భావాలను గురించి చెపుతూ, ఆయన గోపూజను ఉదహరించారు గోవును పూజించాలని చెప్పేవాళ్ళు దానిని ఎందుకు పోషించరో అర్థంకావడం లేదని అంటూ, గోవధను నిషేధించాలని ఈ మధ్య కొందరు ఆందోళన లేవనెత్తారని, గోవును పోషించి, పశుసంపదను అభివృద్ధి చేయడానికి అటివాళ్లు ఎట్టి చర్య తీసుకోవడం లేదని, మన ప్రజల ఈ వైఖరి మన పశుసంపదను నాశనం చేసేదిగా వున్నదని శ్రీ నెహ్రూ అన్నారు.

"ఇతర దేశాలలో ప్రజలు గోవును పూజించరు కాని పశువుల్ని పోషించి అభివృద్ధిచేస్తారు ఇటువంటి సమస్యలను మనం శాస్త్రీయ దృక్పథంతో పరిష్కరించుకోవాలి" అని ఆయన అన్నారు

ఇండియాకు వ్యవసాయం జీవగర్ర దాని అభివృద్ధి ప్రధానం, పరిశ్రమల అభివృద్ధి కూడ వ్యవసాయాభివృద్ధి మీదనే ఆధారపడి వుంది అని శ్రీ నెహ్రూ అన్నారు

రైతుకు తిండి, బట్ట, కొంప కలిగించడం ముఖ్యమని, తక్కిన సమస్యలన్నీ ఆ తరువాతివేనని ఆయన అన్నారు.

కేవలం సమావేశాలవల్ల లాభం లేదని వాటివల్ల రైతులోకానికి ఏమీ ఉపయోగం లేదని ప్రధాని అన్నారు మనం చెయ్యవలసింది [illegible] వారికి ఎట్టి శిక్షణ ఇవ్వవలసివున్నదీ విషయాలనుగురించి సమగ్రంగా తెలుసుకొని, తదనుగుణంగా నిర్మాణ కార్యక్రమాన్ని అమలు జరపాలని ఆయన వక్కాణించారు. అంతే గాని, మంత్రులు, ఉద్యోగులు ప్రకటనలు చెయ్యడం ద్వారా దేశ పురోభివృద్ధి జరగదన్నారు

చాల వ్యవసాయ పరిశోధన సంస్థలలోను, అటవీ పరిశోధన శాలలలోను ఎంతో మంచి పని జరుగుతున్నదని, కాని అది ప్రజలకు అందడం లేదని ఆయన అన్నారు. దానికి ఉద్యోగుల వైఖరే కారణమన్నారు. లోగడ జరిగిన రాష్ట్ర సమాచార మంత్రుల సమావేశం గురించి చెపుతూ, మీరు ఏ వ్యక్తికోసం ఈ కృషి అంతా చేస్తున్నారో ఆ మానవుడికి మీ కృషి ఫలితాన్ని అందజేయగలుగుతున్నారో అతడెవరో మీరు గుర్తించారా అని శ్రీ నెహ్రూ ప్రశ్నించారు అతడే సామాన్య భారతీయుడు. అతణ్ణి దృష్టిలో పెట్టుకోకుండా జరిగే ప్రచారం, సమావేశాలు, చర్చలు అన్నీ వ్యర్థం అని ఆయన ఉద్ఘాటించారు.

## వరద బాధితులకు అమెరికా సహాయం

వాషింగ్టన్, సెప్టెంబర్ 24—గోదావరి వరద బాధితుల ఉపయోగార్థం అమెరికా రెడ్ క్రాస్ సంస్థవారు ఆరోమైసిన్ 40 బుడ్లు టెర్రామైసిన్ 400 బుడ్లు విమానంలో న్యూఢిల్లీకి పంపించారు ఇంకా చాలా ఔషధాలు ఈ నెలాఖరులోగా పంపబడుతున్నాయి వీటిని ఇండియా రెడ్‌క్రాస్ సంస్థ స్థానికంగా ఉపయోగిస్తుంది

12,00,000 పౌనుల పాలపొడి కూడా వరద బాధిత ప్రాంతాలకు ఓడలో పంపబడుతున్నది.

పాన్‌మున్‌జాన్, సెప్టెంబరు 24—మాతృదేశానికి తిరిగి వెళ్ళ నిరాకరిస్తున్నట్టు చెప్పబడుతున్న 335 మంది దక్షిణ కొరియన్ యుద్ధఖైదీలను, 23 మంది అమెరికన్ ఖైదీలను ఒక బ్రిటిష్ ఖైదీని ఉత్తరాదివారు నేడు భారతీయ రక్షణ సేనల అధ్యక్షానికి అప్పగించారు.

## శ్రీ ప్రకాశంగారి కార్యక్రమం

### ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గంలో చర్చలు

మద్రాసు, సెప్టెంబరు 24—శ్రీ ప్రకాశం పంతులుగారు ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికిగాను ప్రజాసోషలిస్టు పార్టీ నుంచి రాజీనామా చేసే సమస్యపై చర్చకు ఆంధ్రప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నేటి మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీ ప్రకాశంగారి బసలో సమావేశమైనది. అసెంబ్లీలోని ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులతోసహా కార్యవర్గం సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరైనారు ఈ సమావేశానంతరం కాని శ్రీ ప్రకాశంగారి నిర్ణయాన్ని గురించిన తుదినిర్ణయం జరగదట

నేటి ఉదయం బొంబాయినుంచి ఇక్కడికి వచ్చిన అఖిలభారత ప్రజా సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ ఎన్ జి గోరే కూడా ఈ సమావేశానికి హాజరై అఖిల భారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం అభిప్రాయాలను సభ్యులకు వివరించినట్టు తెలుస్తున్నది

సాయంకాలం నాలుగున్నరవరకు కార్యవర్గంలో చర్చలు సాగుతూనే వున్నవి.

## బళ్లారి సమస్యపై హైకోర్టులో 'రిట్'

మద్రాసు, సెప్టెంబరు 25. బళ్లారి మునిసిపాలిటీ చెయిర్మన్ శ్రీయుత ముల్లంగి దొడ్డి బసప్పగారు, బళ్లారి ఆంధ్ర సమితి అధ్యక్షులు బళ్లారిని మైసూరులో చేర్చడం ఇండియా రాజ్యాంగానికి విరుద్ధమని ఈ రోజున మద్రాసు హైకోర్టులో 'రిట్ పిటిషన్' దాఖలు చేశారు రేపు హైకోర్టులో ఇది విచారణకు వస్తున్నది. శ్రీ మునికన్నయ్యగారు, శ్రీ సి కొండయ్యగారు, శ్రీ కె వెంకటరామయ్యగారు శ్రీ డి యింద్రసేన, శ్రీమతి కె అమరేశ్వరిగారలు వాదితరఫున వాదిస్తున్నారు.

## ప్రేయసీ, ప్రియుల ఆత్మహత్య

మద్రాసు, సెప్టెంబర్ 24—ఆత్మహత్య చేసుకొనాలని నిశ్చయించుకొన్న ఇద్దరు ప్రేయసీ ప్రియులు నేటి ఉదయం చెట్‌పట్ స్టేషన్‌లో ఎలక్ట్రిక్ ట్రెయిన్ బయలుదేరబోయే సమయంలో ఆఖరి కారేజి చక్రం క్రిందపడి చనిపోయారు. యువతి వయస్సు 17 సంవత్సరాలు యువకుని వయస్సు 19 సంవత్సరాలు ఇద్దరూ ఐదవ ఫారం చదువుతూ వుండేవారు కొంతకాలం నుంచి ఆ యువకుడు యువతికి ట్యూషన్ చెపుతూ వుండేవాడు [illegible] గల బాధను సహించలేక మరణమే మేలని నిశ్చయించుకొన్నామని తమిళంలో ఒక లేఖ వ్రాసింది.

## కేరళ అసెంబ్లీ రద్దు

### మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మాన ఫలితం

తిరిగి ఎన్నికలు జరిగేవరకు ఇప్పటి మంత్రులే ఆపద్ధర్మం హోదాతో అధికారంలో వుండగలరట

తిరువేంద్రం, సెప్టెంబర్ 24—

కేరళ అసెంబ్లీని రద్దుచేస్తూ రాజప్రముఖ్ ఒక ఉత్తర్వును జారీ చేశాడు. ఈ ఉత్తర్వు గత రాత్రి చేయబడింది; నేటినుంచి అమలులోకి వస్తుంది

కేరళ యూనియన్‌లో తిరిగి ఎన్నికలు జరిగేవరకు ఇప్పటి మంత్రివర్గమే ఆపద్ధర్మపు హోదాతో అధికారంలో వుండి పరిపాలనా వ్యవహారాలను నిర్వహించగలదట.

నిన్న ముఖ్యమంత్రి శ్రీ ఏ. జె జాన్ ప్రతిపాదించిన విశ్వాస ప్రకటన తీర్మానాన్ని 5 వోట్లతో ఓడించిన దానికి ప్రతిఫలంగా అసెంబ్లీ రద్దు చేయబడింది

ముఖ్యమంత్రి తీర్మానానికి అనుకూలంగా 47 మంది కాంగ్రెసువారు, 4 మంది స్వతంత్రులు వోటు చేశారు. వ్యతిరేకంగా 32 మంది వామపక్షాల యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు 9 మంది తిరువాన్కూర్ తమిళనాడు కాంగ్రెస్ సభ్యులు, 10 మంది సోషలిస్టులు, 5 మంది స్వతంత్రులు వోటుచేశారు. ఒక స్వతంత్రుడు తటస్థంగా వున్నాడు.

వోటింగు ఫలితం ప్రకటించి స్పీకర్ అసెంబ్లీని కాలపరిమితి లేకుండా వాయిదా వేశాడు.

ఆ తరువాత అసెంబ్లీని రద్దుచేస్తూ రాజప్రముఖ్ ఉత్తర్వు చేశాడు ఈ ఉత్తర్వులో 1953 సెప్టెంబరు 23 వ తేదీని మంత్రివర్గంపై విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీ ఓడించింది గనుకను, మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనే మంత్రివర్గం కోసం కొత్త ఎన్నికలు జరపవలసిన పరిస్థితి రాష్ట్రంలో వున్నది కనుకను రాజ్యాంగంలోని 174 (2) (బి), 238 ఆర్టికిల్సు ప్రకారం తనకు లభించిన అధికారంతో 1953 సెప్టెంబరు 24 వ తేదీ నుంచి కేరళ అసెంబ్లీని తాను రద్దు చేస్తున్నానని రాజప్రముఖ్ పేర్కొన్నాడు.

#### "దురదృష్టకర నిర్ణయం"

అసెంబ్లీని రద్దుచేస్తూ జరిగిన నిర్ణయం దురదృష్టకరమైనట్టిదని, పరిపాలనా బాధ్యత వహించడానికి ప్రతిపక్షానికి ఒక అవకాశం కల్పించి వుండవలసిందని ప్రముఖ కాంగ్రెసు నాయకుడు, మాజీ కేరళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన శ్రీ సి కేశవన్ అన్నాడు

ప్రతిపక్షం కోరుతున్న ప్రెసిడెంటు పాలన విపత్కర పరిస్థితులలోనే తప్ప సాధారణ పరిస్థితులలో ఏర్పడదని ఆర్థిక మంత్రి శ్రీ పి గోవింద మీనన్ అన్నాడు

#### "ప్రజాస్వామిక విరుద్ధం"

ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుచెయ్యడం ప్రజాస్వామిక విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్ష నాయకుడు శ్రీ టి వి. థామస్ అన్నాడు

మంత్రివర్గ నిర్మాణానికి తనకు అవకాశం ఇవ్వవలసిందిగా ఆయన రాజప్రముఖ్‌కు వ్రాసి వున్నాడు కూడా.

ఏ పార్టీకి మంత్రివర్గాన్ని ఏర్పరిచే బలం లేదు, కాబట్టి అసెంబ్లీని రద్దుచేసి తిరిగి ఎన్నికలు జరపడమే మంచిదని ప్రజా-సోషలిస్టు నాయకుడు శ్రీ కె బాలకృష్ణ మీనన్ అన్నాడు. అయితే, ఓడిపోయిన మంత్రివర్గమే అధికారంలో వుండడం తమ ఆత్మగౌరవానికి సవాలువంటి దన్నాడు.

#### మంత్రివర్గ చరిత్ర

1952 మార్చి 12 వ తేదీని శ్రీ ఏ జె జాన్ మంత్రివర్గం అధికారాన్ని స్వీకరించింది. 109 మంది బలం గల అసెంబ్లీలో కాంగ్రెసు బలం 46 మంది పూర్తి మెజారిటీ లేకపోయినా. అసెంబ్లీలో కాంగ్రెసే పెద్ద పార్టీ గత బడ్జెట్‌ను స్వతంత్రుల బలంతో అది గెలిపించుకొన్నది

1952 మేలో కేరళలోని తమిళులకు చెందిన తిరువాన్కూర్ తమిళనాడు కాంగ్రెస్ సభ్యులతో ఒడంబడిక కుదుర్చుకొనింది ఒకటి టి ఎన్, సి సభ్యుడు మంత్రివర్గంలో చేరాడు

అయితే కేరళలో మునిసిపల్, పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు తమిళ తాలూకాలలో తన పార్టీ సభ్యుల్ని నిలబెట్టి కాంగ్రెస్‌తో టి. టి. ఎన్. సి. పోటీ చేయించింది. దానితో తమిళ కాంగ్రెస్ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్‌తో లీనం కావడమో, పూర్తిగా విడిపోవడమో జరగాలన్న వాదం పుట్టింది కేవలం భాషా భేదంపై ఆధారపడ్డ తమిళ కాంగ్రెస్ పూర్తిగా విడిపోవడం, నిన్నటి తీర్మానానికి వ్యతిరేకంగా వోటు చెయ్యడం జరిగింది. శ్రీ కామరాజ నాడార్ తుది క్షణంలో చేసిన సమాధాన ప్రయత్నాలు నెరవేరలేదు.

## డర్బన్ భారతీయుల యిబ్బందులు

### మేయర్ సలహా

కేప్‌టౌన్, సెప్టెంబరు 23—గత వారాంతాన డర్బన్‌లో అల్లరులకు కేంద్రమైన కాటోమేనర్‌లోని భారతీయ దుకాణాల యజమానులు తమ ఆస్తులను డర్బన్ సిటీ కౌన్సిలుకు విక్రయించివేయడం క్షేమకరం కాగలదని నిన్న సూచించాడు దీనివల్ల కాటో మానర్ పేట పూర్తిగా ఆఫ్రికన్ నివాస ప్రాంతమే కాగలదని, భారతీయులు నడుపుతున్న బస్ సర్వీస్ ఆఫ్రికనులకు వదిలివేయడంవల్ల పరిస్థితి చక్కపడగలదనే తాను విశ్వసిస్తున్నాననీ కూడా మేయర్ మిస్టర్ పీటర్ ఆన్స్వారన్ అన్నాడు కాటోమానర్‌లో అక్రమంగా నివసిస్తున్న శ్వేతేతర జాతులవారిని పంపివేయడమే దీనికి తగిన చర్య అని కూడా ఆయన అన్నాడు.

### కొరవడుతున్న కోటీశ్వరులు

కేప్‌టౌన్, సెప్టెంబర్ 22—పాతిక 30,000 పౌనులు, అంతకుమించిన రాబడి కలిగి సూపర్‌టాక్సు చెల్లిస్తున్న దక్షిణాఫ్రికా కోటీశ్వరుల సంఖ్య తగ్గిపోతున్నది

దేశంలో ఇటువంటి ధనికులు 68 మంది మాత్రమే వున్నారనీ, రెండేళ్ళ క్రితం 111 మంది వుండేవారనీ ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన తెలుపుతున్నది

## 'జాతివిచక్షణా విధానం విఫలం కాకతీరదు'

### రాజా మహారాజ్‌సింగ్ ప్రకటన

బొంబాయి, సెప్టెంబర్ 24—బొంబాయి మాజీ గవర్నర్ రాజా మహారాజసింగ్ నేడు యిక్కడ విదేశ విద్యార్థుల సంఘ సమావేశములో ప్రసంగిస్తూ, దక్షిణాఫ్రికా ప్రధాని డాక్టర్ మలాన్ అవలంబిస్తున్న జాతి విచక్షణ విధానం చివరకు విఫలం కాక తీరదని. దీనివల్ల అనేక అనర్థాలు కలగగలవని అన్నారు.

ఈ విధానాన్ని నిరోధించడానికి నిర్ణయించబడిన చర్యలను మిత్రరాజ్యసమితిగాని, ఇండియాగాని అమలు జరపగల మార్గాలు లేకపోవడం విచారకరమని కూడా ఆయన అన్నారు.

ఇటలీలో 40 లక్షల మంది కార్మికులు బుధవారంనాడు సమ్మె ప్రారంభించారు.



వ్యవసాయకు, లైటుకు
ఓనాన్
(అమెరికన్)
ఎలక్ట్రిక్ జనరేటింగ్ సెట్లు
400, 750 1,000, 1,500 వాట్లు
230 వోల్టులు
రెడీ స్టాకు వున్నది
ది ఇండస్ట్రియల్ సోర్సు కంపెనీ.
2. ఎర్రబాలుచెట్టి వీధి, మద్రాసు-1.
Phone: 55598, Grams: ONAN

మేలు రకములగు ఫౌంటెన్ కలములకు
ఐరిస్ ఇంక్స్
రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్
మద్రాసు-4 ॥ బెంగుళూరు-3

## ఈస్టరన్ రైల్వే

టెండర్లు

ఆహార వస్తువులు ఎక్కించుటకు, దించుటకు, మోసికొని పోవుటకు, తూకం వేయుటకు, పేర్చుటకు మోతీబాగ్, రాయ్‌పూరు (గ్రెయిన్సు డిపోలలోను, యింకను మోతీబాగ్, నైన్‌పూర్, డోన్‌గర్గా, బిలాస్‌పూరి వార్డేరులలోని గ్రెయిన్ షాపులకు కూలీలను వర్షయి చేయుటకు సీలువేసిన టెండర్లు కోరబడుచున్నవి. పూర్తి వివరములతో టెండరు ఫారములు నాగపూర్‌లోని డిస్ట్రిక్టు కమర్షియల్ సూపరింటెండెంటు ఆఫీసునుండి, వార్డేరు గ్రెయిను షాపుకు వార్డేరులోని జూనియర్ (గ్రెయిన్సు) ఇన్‌స్పెక్టరునుండి పొందవచ్చును. ఫారములు 9—10—53 లోగా ఏ స్టేషనైనను ఒక్కొక్క స్టేషనుకు ఫారములు పెట్టు 1 రు 2/-లు వంతున చెల్లించి (వాపసు చేయబడదు)పొందవచ్చును. టెండర్లు 10—10—53 ఉ 10-30 లకు నాగపూరులోని డిస్ట్రిక్టు కమర్షియల్ సూపరింటెండెంటు ఆఫీసులో తెరవబడును.

గెలుపొందిన టెండరుదారు 1-11-53 నుండిగాని అతనికి ప్రత్యేకంగా నోటీసు ద్వారా తెలియచేయబడు యితర తేదీనుండిగాని పని ప్రారంభించవలెను.

సూపరింటెండెంటు కొటరింగ్ (గ్రెయిన్సు)
గార్డెన్ రీచ్, కలకత్తా.

## సంగ్రహ ప్రకటనలు

### ప్రకటన

మద్రాసులోని ప్రీమియర్ లైఫ్ అండ్ జనరల్ ఇన్సూరెన్సు కంపెనీ లిమిటెడ్‌కు గరిష్టమైన కమీషను మీద ఇన్సూరెన్సు ఏజంట్లు, స్పెషల్ ఏజంట్లు, మంచి రెమ్యూనరేషన్ మీద ఇన్‌స్పెక్టర్లు కావలెను. వివరములకు: శ్రీ ఆర్. రంగారావు, బ్రాంచి మేనేజరు, మాన్స్‌ఫైల్డ్, మెయిన్ రోడ్డు, కాకినాడ.

### అమ్మకము

క్రాస్లీ హెచ్. హెచ్. 8 సైడ్ షాఫ్ట్ స్టార్టింగ్ ఆయిల్ ఇంజను 340 ఆర్ పి ఎం 31 బి హెచ్ పి—ఎక్విప్‌మెంట్లు, నీళ్ల టాంకు, ఆయిల్ టాంకు, అన్నిటితోను, బాగా పని చేయుచున్నది. అమ్మకమునకు సిద్ధంగా వున్నది. వివరములకు :- ప్రొప్రయిటరు, అశోకా రైస్ మిల్లు, హొసనగర్, షిమోగ (జిల్లా). మైసూరు స్టేటు.

బి & సి మిల్లు గుడ్డలతో తయారుచేసిన రెడీమేడ్ దుస్తులు వ్యాపారస్థులకు పరసమైన ధరల కియ్యబడును
జ్యోతి టైలరింగ్ హౌస్, రెడిమేడ్ స్టోర్, గూడ్స్‌షెడ్ వీధి, మధుర.

### టెండరు

దిగువ పనులకు సీలువేసిన టెండర్లు 19—10—53 సా. 5 గం. వరకు తిరుపతి మునిసిపాలిటీ కమీషనరుగారిచే తీసుకొనబడును.

1. బుండ్ల కాలనీకి ప్రీ కోటెడ్ చిప్పుతో సర్ఫేస్ డ్రెస్సింగ్
   ఎస్టిమేటు మొత్తం రు 8 100/-
   డిపాజిటు మొత్తం రు 405/-
2. సరోజినీదేవి రోడ్డుకు ప్రీ కోటెడ్ చిప్పుతో సర్ఫేస్ డ్రెస్సింగ్
   ఎస్టిమేటు మొత్తం రు 7,600/-
   డిపాజిటు మొత్తం రు 380/-

టెండరు ఫారములు, యితర డాక్యుమెంట్లు మునిసిపల్ ట్రెజరీలో రు 5/-లు చెల్లించి పొందవచ్చును వివరములు ఆఫీసు వేళలలో మునిసిపల్ ఆఫీసునుండి తెలిసికొనవచ్చును.

(సం) టి. ఏ. గురుమూర్తి. కమీషనరు.

## పర్చూరు పంచాయతీ విరాళం

గుంటూరు జిల్లాలోని పర్చూరు పంచాయతీ బోర్డువారు గత శుక్రవారం ప్రెసిడెంటు శ్రీ పమిడిగంటం శ్రీరాములు పంతులుగారి అధ్యక్షతను సమావేశమై గోదావరి వరదబాధితుల నిధికి రు 116 లు విరాళంగా యివ్వడానికి తీర్మానించారు. శ్రీ పమిడిగంటం శ్రీరాములు పంతులుగారు స్వయంగాకూడా గవర్నరు నిధికి నూరు రూపాయలు విరాళంయిచ్చారు.

ఆగ్రా సమీపంలోని ఇద్గా రైల్వే స్టేషను వద్ద ఆకలిబాధ కోర్వలేక ఒక కార్మికుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబర్ 25, శుక్రవారం

## మూడవ లక్ష

"ఆంధ్రప్రభ" పక్షాన "గోదావరి వరద బాధితుల నిధి"ని ప్రారంభించి ఆరు వారాలైనా పూర్తి కాలేదు. ఈరోజునే మూడు లక్షలను పూర్తిచేసిన దాతలందరికి మా ముక్కోటి నమస్కారాలు.

రెండవ లక్ష నిండినట్టు మేము ప్రకటించింది ఈ నెల 12 వ తేదీని. తర్వాత ఈ మూడవ మజిలీని చేరడానికి పన్నెండు రోజులు పట్టింది. రెండవ లక్షను పటిన కాలంకంటె —ఏడు రోజులకంటె — ఇది అయిదు రోజులు హెచ్చు. అయితే, మొదటిదానికి పట్టిన వ్యవధి కంటె—అదిపది హేను రోజులు—అయిదు రోజులు తక్కువ. మొత్తంమీద ప్రతి వారానికి ఒక లక్ష చొప్పున నిధికి విరాళాలు చేరుతున్నాయని చెప్పవచ్చు. ఈ సగటు వ్యవధిలో నాల్గవ లక్షను పూర్తిచేయవలసిందిగా దాతలందరినీ మేము కేల్మోడ్చి అర్థిస్తున్నాము.

వివిధ సంస్థలద్వారా విరాళాల సేకరణ జరుగుతున్నదని మాకు తెలుసు; వివిధ రూపాలలో సహాయం జరుగుతున్నదని కూడా మాకు తెలుసు. ఎవరి ద్వారా, ఏ రూపంలో ఈ కృషి జరిగినా, ఇది హర్షించదగిందే; అభినందించదగిందే: కాని, ఇప్పటికీ జరగవలసిన సహాయం మరెంతో కలదనడం మాత్రం నిర్వివాదం.

మాసం రోజులపాటు తమ ద్వారా జరిగిన సహాయ కార్యక్రమాన్ని సమీక్ష చేస్తూ, శ్రీ రామకృష్ణ మిషన్‌కు చెందిన స్వామీజీ— నిత్యబోధానందజీ— నేటి "ఆంధ్రప్రభ"కు పంపిన నివేదికను చూస్తే, జరిగిన సహాయంకంటె జరగవలసిందే అధికమని స్పష్టపడుతుంది. పడుకోడానికి చాప మొదలు, మానవతులు కట్టుకోడానికి చీర వరకు, గంజి కాచుకోడానికి పాత్ర మొదలు, పిల్లలకు బడి పుస్తకాల వరకు—ఎన్నెన్నో రూపాలలో తక్షణ సహాయం అవసరం. ఔను మరి! గోదావరి కల్పించినట్టిది మహా జలప్రళయమయ్యె! ప్రాణాలను దక్కించుకుని, దాని నుంచి బయటపడ్డమే బ్రహ్మ ప్రళయమైపోయెనయ్యె! తమ సర్వస్వాన్నీ కోల్పోయి, కేవలం కట్టు గుడ్డలతో నిలిచినవారికి ఎన్ని రూపాలలో సహాయం అవసరం కాదు?

చిన్న శాపే ఒకరికి పెట్టగల స్థితిలో వుండి, నేడు పూర్తి నిస్సహాయ స్థితిలో పడిపోయిన లక్షలాది ఆర్తజనుల పక్షాన మేము చేస్తున్న విజ్ఞాపనలను పాటించి మీరు పంపిస్తున్న సహాయం ఏ విధంగా సద్వినియోగమౌతున్నదో — మేము చెప్పడం దేనికి? — గోదావరి వరద ప్రాంతాలకు సహాయం అందజేయడానికి నియోగించబడిన రెవిన్యూ బోర్డు సభ్యులైన శ్రీ సత్యనాథన్‌గారే చెబుతున్నారు—వినండి :

"గోదావరి వరద బాధితులకు శ్రీ రామకృష్ణ మిషన్, 'ఆంధ్రప్రభ' చేస్తున్న సేవ చాలా గొప్పది. ఇతరు లందరికంటె వీరి సహాయ కార్యక్రమాలు గొప్పగా వున్నవి. శ్రీ రామకృష్ణ మిషన్‌వారి సహాయ కార్యక్రమాలు నన్ను ఆనందాశ్చర్యాలతో ముంచి వేశాయి. 'ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి'కి ప్రజలు ఎంత ఎక్కువగా విరాళాలిస్తే, బాధితులకు అంత ఎక్కువ సహాయం అందుతుంది."

అటుగానీ—ఇటుగానీ సహాయం అందించడానికి మార్గమేదో శ్రీ సత్యనాథన్‌గారు నిస్సంకోచంగానే సూచించారు కాబట్టి, దాతలకు మేము ప్రత్యేకంగా సూచించవలసింది ఏమీ లేదు. [illegible] నాల్గవ లక్షను మూడోదానికంటె త్వరలోనే పూర్తిచేసి, పుణ్యం కట్టుకోవలసిందిగా తిరిగి అర్థిస్తున్నాము.

గోదావరి వరద బాధితులకు సహాయమే ఆంధ్ర ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం కావాలని మనకు తెలుసు. గవర్నర్ శ్రీ చందూలాల్ త్రివేదీ మొన్న హెచ్చరించి వున్నారు. ఇదే తన ప్రథమ కర్తవ్యంగా ఆంధ్ర జాతి ఈ ముహూర్తం సంఘటించిన మరు క్షణంనుండీ స్వీకరించింది. అందువల్లనే "ఆంధ్రప్రభ" ప్రారంభించిన నిధి ఇంత త్వరలో మూడు లక్షల మేరను దాటింది. నాల్గవ లక్ష కూడా త్వరలోనే పూర్తి కాగలదని మేము ఎంతో ఆశిస్తున్నాము: పూర్తి కావాలని మనసారా కోరుతున్నాము

## ప్రకాశంగారిని తిరగదీ ముడానికి కాంగ్రెసు ప్రయత్నాలు

రాజకీయ మోసం కాగలదని శ్రీ గోరే విమర్శ

బొంబాయి సెప్టెంబరు 23 — శ్రీ ప్రకాశం పంతులుగారు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికిగాను ప్రజా-సోషలిస్టుపార్టీని విడిచిపెట్టాలని ఆయనపై ఒత్తిడి తీసుకొని రావడానికి కాంగ్రెసువారు పూనికతో చేస్తున్న ప్రయత్నాలు "అత్యంతర హీనమైన రాజకీయ మోసం" కాగలదని, ఆంధ్రదేశం పట్ల శ్రీ ప్రకాశంగారికిగల అభిమానాన్ని వారి త్యాగాన్ని అవకాశంగా తీసుకొని "దొడ్డితోవను కాంగ్రెస్ పరిపాలన తెచ్చి పెట్టడానికి" కాంగ్రెసువారు చూస్తున్నారని అఖిలభారత ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ ఎన్ జి గోరే నేడొక ప్రకటన చేశారు.

శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టు సభ్యుడుగా వున్నంతవరకు కాంగ్రెసువారికి "రాజకీయ అస్పృశ్యుడు"గావున్నారని, తన "రాజకీయ విశ్వాసాన్ని" వదలుతున్న వెంటనే ఆయనకు తమ నాయకుడుగా "పట్టం కట్టాలని కోడికూసెడమేకాక" అందుకు ఎంతో తహతహలాడి పోతున్నారని కూడా అంటూ శ్రీ గోరే తన ప్రకటనలో ఇలా అన్నాడు: —

"పండిట్ నెహ్రూ శ్రీ రాజగోపాలాచారి గారివంటి ప్రముఖ కాంగ్రెసు నాయకులు కూడా వారితో చేరి శ్రీ ప్రకాశంగారు ప్రజా-సోషలిస్టుపార్టీని విడిచిపెట్టాలన్న ఒత్తిడి తీసుకురావడం చాలా విచారాన్ని కలిగిస్తున్నది శ్రీ ప్రకాశంగారికి ప్రజా-సోషలిస్టుపార్టీకే ముఖ్యం కంటె ఆంధ్ర ప్రజాక్షేమమే తనకెక్కువ ముఖ్యమని ఆయన చెప్పేటట్టు చేయడం కుదు నేర్పుతో ఎన్నియుక్తి కాలేదు. ఒక వ్యక్తి ప్రజా-సోషలిస్టుపార్టీలో సభ్యుడుగా వుంటూనే ఆంధ్ర ప్రజలకు నిజమైన సేవకుడు కాలేడా? ప్రజా-సోషలిస్టుపార్టీలో వుంటే ఎలాంటి అభ్యంతరం చెప్పారో కాంగ్రెసులో మాత్రం ఆ అభ్యంతరం వుండదా? కాంగ్రెసు వాదులు నిజాయితీపరులైతే శ్రీ సంజీవ రెడ్డిగారిని కాని, శ్రీ శంకరరెడ్డిగారిని కాని కాంగ్రెసునుంచి "ఓముక్తు"లు కావాలని కోరవలసిన అవసరంలేదా?"

కాంగ్రెసుపార్టీ హృదయపూర్వకంగా మిత్రమనుంతివర్గాన్ని కోరడంలేదని "ముఖ్యమంత్రిగా శ్రీ ప్రకాశం ప్రజా-సోషలిస్టుపార్టీకి దూరమైనప్పుడు "కాంగ్రెసు హైకమాండు చేతుల్లో" "పావవానికి పనికొచ్చే కాగలదని" అది తలపోస్తున్నదని అంటూ శ్రీ గోరే ఇంకా ఇలా అన్నారు:—

"కాంగ్రెసుపార్టీ చిత్తశుద్ధితో ఆంధ్రరాష్ట్ర క్షేమాన్ని కోరుతున్నట్లయితే, పరిష్కారమార్గాన్ని చూపుతూ ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం చేసిన తీర్మానాన్ని అది తప్పకుండా ఆహ్వానించివుండవలసింది కాని, కాంగ్రెసు కోరుతున్నది "గౌరవనీయమైన సహకారం" కాక "దొడ్డితోవను తన పరిపాలన నెలకొనాలని" కాంక్షిస్తున్నది"

## సూయజ్ సమస్యపై సంభాషణలు

కెయిరో, సెప్టెంబర్ 23 — సూయజ్ కాలువపై బ్రిటిష్ ఈజిప్షియన్ ప్రతినిధులు నేడు కెయిరోలో చేసుకొని గెజీరా దీవిలోని జనరల్ సర్ బ్రియన్ రాబర్ట్‌సన్ బసలో రెండు గంటలసేపు చర్చ జరిపారు.

సూయజ్ కాలువ ప్రాంతంలోని 80,000 మంది బ్రిటిష్ సైనికులు తమ దేశం వదలి వెళ్ళిపోవాలని ఈజిప్టు వాదం.

## కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం

రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశంలో వ్యవసాయ మంత్రి ఉద్బోధన

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24 — పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయాభివృద్ధి చేయాలని అంశానికి ఉన్నత స్థానం ఇవ్వబడిందని. వ్యవసాయ రంగంలో కలిగే ఫలితాలను బట్టే పంచవర్ష ప్రణాళిక జయాపజయాలు ఆధారపడి వున్నాయని. ప్లానింగ్ కమిషన్ సూచించిన ప్రణాళికను సాధ్యమైనంతవరకు అమలుజరిపే సమిష్టిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నిహిత సహకారం ఆవశ్యకమే గాకుండా అనివార్యమనీ యూనియన్ వ్యవసాయ మంత్రి డాక్టర్ పంజాబ్‌రావు దేశముఖ్ నేడిక్కడ వివిధ రాష్ట్రాల వ్యవసాయ, సహకారశాఖ మంత్రుల సమావేశంలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రకటించారు

ప్రధాని నెహ్రూ వ్యవసాయమంత్రుల సమావేశాన్ని ప్రారంభించారు

ఈ వ్యవసాయ మంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలలో ఒకటి ఒక రాష్ట్రంనుంచి మరొక రాష్ట్రానికి ప్లానింగ్ ప్రణాళికలగురించిన సమాచారం, అభివృద్ధి వివరాలు ఏ మాత్రమూ అందటంలేదని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడం ఒక కారణమనీ, ఒకరినుంచి ఒకరు తెలుసుకోవలసిన విషయాలు చాలా వున్నట్లు తాను భావించానని సమావేశాన్ని ఏర్పాటు చేయటానికి గల ప్రాముఖ్యతను గురించి డాక్టర్ దేశముఖ్ తెలిపారు

ప్లానింగ్ కమీషన్‌చే భూమి సంస్కరణ విధానం రూపొందించబడిందని. గరిష్ఠ పరిమితిలో రైత్వారీ విధానాన్ని కొన్ని రాష్ట్రాలు పెంపొందిస్తున్నాయనీ ఇందువల్ల వ్యవసాయ విధానంలో అభివృద్ధి, ఉత్పత్తిలో పెరుగుదల కలుగగలవనడంలో సందేహం లేదని, వ్యవసాయోత్పత్తి హెచ్చించవలసిన ప్రస్తుత అనివార్య పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయోత్పత్తిని అధికంచేసే నిమిత్తం రైత్వారీ గరిష్ఠ పరిమితి విధానాన్ని పెంచి చెద్దలను ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించాలనీ ఉత్పత్తిలో తగ్గుదలకు ముఖ్యకారణం చిన్న చిన్న ముక్కలుగా విభజించబడి వుండటమేననీ, ఈ ప్రమాదం ఇంకా ఉధృతం కాకుండా చూసేనిమిత్తం ప్రతి జాగ్రత్త వహించాలనీ, ఈ అరిష్టాన్ని తొలగించడం మన బాధ్యతయనీ డాక్టర్ దేశముఖ్ వ్యవసాయోత్పత్తి అధికం చేయవలసిన అగత్యాన్ని గురించి నొక్కి వక్కాణించారు

వ్యవసాయ అవసరాలను దేశమంతటా పంచటానికి, వ్యవసాయ పరిశ్రమాభివృద్ధి కోసం ప్రభుత్వం చేయదగు వివిధ రకాల సహాయాన్ని అందచేసే నిమిత్తం పరపతి సంఘాలను, విక్రయ సంఘాలను, ఏర్పాటు చేయడం ద్వారా కొనుగోలుదార్లకు సహాయం చేసేనిమిత్తం సహకార సంఘాలు ముఖ్యపాత్ర వహించగలవనీ ఇందుకోసం వివిధ రాష్ట్రాలలో సహకారోద్యమాలకు గల అవరోధాలను గురించి పరిశీలించి వాటిని నిర్మూలించే నిమిత్తం తీసుకోవలసిన అత్యవసర చర్యలను గురించి ఆలోచించాలనీ, వ్యవసాయ పునర్నిర్మాణంకోసం గ్రామ ప్రాంతాలలో స్మాల్ సేవింగ్స్ ఉద్యమాన్ని పెంపొందించవలసిన అగత్యం గురించి పరిశీలించాలనీ డాక్టర్ దేశముఖ్ సహకారోద్యమావశ్యకత గురించి ఉద్బోధించారు.

## కొరియాపై సమితి అసెంబ్లీ చర్చ

సోవియట్ బర్మాల సుముఖత్వం

న్యూయార్కు, సెప్టెంబర్ 23 — కొరియా రాజకీయసభపై మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో చర్చను పునః ప్రారంభించడానికి స్వీడన్, బర్మా, ఇండోనీసియాలు సోవియట్ కూటమి రాజ్యాలతో కలిసి వోటు చేసినవని నేడు తెలియవచ్చింది.

రాజకీయ సభలో పాల్గొనే రాజ్యాలవిషయం పునఃపరిశీలించాలన్న రష్యా ప్రతిపాదనను త్రోసివేయాలని అసెంబ్లీ సారథ్య సంఘం సూచించింది. ఈ సూచనకు అనుకూలంగా 40 రాజ్యాలు; వ్యతిరేకంగా ఎనిమిది రాజ్యాలు వోటు చేశాయి. పది రాజ్యాలు తటస్థంగా వుండిపోయాయి

[illegible] చర్చను అసెంబ్లీ వాయిదా వేసింది.

## ఇండియానుంచి పిల్ముల దిగుమతి

పాకిస్తాన్ నిర్ణయం

కిరాచి, సెప్టెంబర్ 23 — ఇండియానుంచి పిల్ముల దిగుమతి విషయంలో గల పరిస్థితిని వివరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం నేడు ఒక ప్రకటన చేసింది.

ఇండియానుంచి పిల్ములను తెప్పించదలచినవారు అదే పద్ధతిలో వాటిని థియేటర్లలో విడుదల చెయ్యడానికి సమ్మతించకపోతే ఇండియాకు వాటిని తిరిగి పంపివేయడానికి అనుమతించబడగలదని పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది.

## గవర్నర్ కుమారునికి దెబ్బ

మద్రాసు, సెప్టెంబర్ 24 — మద్రాసు గవర్నర్ కుమారుడు శ్రీ ప్రకాశన్ (28) ఎడమచేయి విరుగగా నేటి ఉదయం జనరల్ ఆసుపత్రిలో చికిత్స చేయబడింది [illegible] ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబరు 24 — "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 3,00,716-1-5 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి :—

డాక్టర్ యస్. వెంకటేశ్వర్లుగారి అధ్యక్షతన ఏర్పడిన మార్కాపురం గోదావరి వరద బాధితుల సంఘం సేకరించినవిరాళాలు 1 277-13

ఇందులో: శ్రీయుతులు బంది రామిరెడ్డి 100-0-0, వి యస్ సిపాని 51-0-0, ఇ. తోమిషన్ స్లేట్ వర్క్సు 51-0-0, డాక్టరు యస్. వెంకటేశ్వర్లు 25-0-0, పాటూరి చిన వెంకటసుబ్బయ్య 25-0-0, [illegible] 15-0-0

పది రూపాయలు ఇచ్చినవారు:- శ్రీయుతులు కె రామిరెడ్డి కొండిశెట్టి వెంకటరత్నం కుందిగిరి పాపిరెడ్డి, ముగ్గిపుశెట్టి, ఆర్ బాలరత్నం, వెన్నా కోటయ్య. పి వెంకట సుబ్బయ్య టి రామయ్య ఇ చిన్న వెంకట సుబ్బయ్య. జి వెంకట రంగయ్య. పి చిన్నకోటయ్య, వకీలు ఎల్లశర్మ సుబ్బరామయ్య, కేలుఇ సరశి రెడ్డి. బి కృష్ణ సింగ్. పి సుబ్రహ్మణ్య శాస్త్రి (శాంతు) పి శేషయ్య. సి. నాగిరెడ్డి. టి వెంకటరాములు. జి వి. రమణ. సత్యనారాయణ ట్రాన్స్‌పోర్ట్. పి. సుబ్బారెడ్డి. గాంధీ స్లేట్ ఫ్యాక్టరీ. వకీలు వి. రామచంద్రారెడ్డి. పి నాంబారావు. టి తిరివాలశెట్టి, కే ఏ దీనిసాని. కె టి. రామస్వామి. గౌండ్లా వెంకయ్య. శ్రీమతి మందిరం వెంకమ్మ. న్యూ స్టార్ మిషన్ స్లేట్ ఫ్యాక్టరీ. వంకదారి సుబ్బారావుగార్లు

అయిదేసి రూపాయలిచ్చినవారు:- శ్రీయుతులు సుం సుబ్బారావుశెట్టి, సామలపేమ స్లేట్ వర్క్సు, ం. సుబ్బయ్య. టి సుబ్బయ్య. ఎస్. ఎం లాలాసాహెబ్. ఎస్ సుబ్బ రంగయ్య. షేక్ సుల్తాన్ సాహెబ్. ముప్పలపల్లి సుబ్బరాయుడు అండ్ కో. చీమకుర్తి సుబ్బయ్య. వి. వెంకటరత్నం. పి వెంకట సుబ్బయ్య. రామదుగు రామయ్య అండ్ కో. ఎ. చిన ఐసయ్య. వై. చినవా లంకయ్య. డి సత్యనారాయణ. టి యమ్ సుందరం. మస్ కోదండరామయ్య. యస్. లక్ష్మయ్య. యస్. కనకయ్య. వకీలు ఎ సోమసుందరం, టి. రామయ్య. కె నరసింహులు. ఎ. రామిరెడ్డి. మస్ రామయ్య. డి. వి. రామయ్య. యమ్ కె బట్. పి పుల్లయ్య. బి. గురివయ్య అండ్ కో. ఎ చెంచు సుబ్బయ్య. మస్ కృష్ణయ్య. జి శరభయ్య. పి జానకిరామయ్య. పి. మల్లయ్య అండ్ కో. వై. వెంకటప్పరెడ్డి. టి సుబ్బరత్నం. టి చెంచు సుబ్బయ్య. వకీలు వై లక్ష్మయ్య. పి నారాయణ. శ్రీమతిని లక్ష్మమ్మ. వై. కృష్ణయ్య, టి వెంకట సుబ్బయ్య, జి కేశవులుశెట్టి, అండ్‌కో. డి. బాలగురవయ్య, బి. చెన్నారెడ్డి. యస్ చిన్నకనకయ్య పి. వెంకటసుబ్బయ్య, టి సత్యనారాయణ, సి గురవయ్య. మస్. వెంకటరెడ్డి. యమ్. వెంకటరెడ్డి. కె. టి నరసింహాచార్లు. యమ్ సత్యనారాయణ, డి సుబ్బరామయ్య. పి వెంకటేశ్వర్లు. యసి రామకోటయ్య. పి. వి. చెన్నకేశవులు. కె లక్ష్మీ నరసయ్య, వి వెంకటేశ్వర్లు. ఎ సీతారామయ్య. అనుల గురవయ్య, టి. వెంకటేశ్వర్లు. టి. లక్ష్మయ్య యస్. మహబూబ్ సాహెబ్. యమ్. సత్యనారాయణ. ఎస్ లక్ష్మయ్య. యసి కాశింసాహెబ్. అంకాల దయన్న. వి పిచ్చయ్య. పి. యజ్ఞనారాయణ. సి. వెంకటసుబ్బయ్య. ఇనపకోళ్ళ అచ్చయ్య యసి. రంగసుబ్బారెడ్డి. ఆకుల నరసింహులు. యసి. దస్తగిరి సాహెబ్. వి వెంకటకృష్ణయ్య, వి. వెంకటశేషయ్య. వకీలు ఎమ్. సుబ్రహ్మణ్యశాస్త్రి, వెనా సత్యనారాయణ అండ్‌కో. నారాయణం వెంకటసుబ్బయ్య. ఓ వి. రమణయ్య. డి సుబ్బరాయుడు. పి. వి చిన్నయ్య. ఎస్ వేణుగోపాల రెడ్డి. పాతంశెట్టి పెద్దచిన్నయ్య. ఎస్ మూసామియ్య. జి చిన్నరంగయ్య. అర్జునవన్ హోటల్ 6-0-0. అయిదు రూపాయలలోపు విరాళాలు 264-4-0.

పెనుగొండ ఎర్రకుల సంఘం అధ్యక్షులు శ్రీ యార్లి వెంకట సుబ్రహ్మణ్యంగారి ద్వారా 1,011-0-0

ఇందులో:— శ్రీ [illegible] 116-0-0, [illegible] సన్స్ 116-0-0, బొడ్డు ఎల్లయ్య సన్స్ 101-0-0. రామోజు దంతయ్య 58-0-0. సూరి నరసింహమూర్తి 58-0-0. గ్రంధి వెంకట రమణయ్య అండ్ కో 58-0-0. సూరి కనకయ్యగారి కుమారుడు వీరన్న 58-0-0. కొల్లేపర లక్ష్మీ నారాయణ అండ్ పప్పొప్పుల రామన్న 58-0-0. అత్యం వీర్రాజు అండ్ సూరి సత్యం 58-0-0, కట్టా వెంకటరత్నం 55-0-0 (2 ధాన్యంబస్తాల అమ్మకం) సూరి నరసయ్య సన్స్ 51-0-0. పెంజర్ల సీతారామారావు 51-0-0, కూనపరెడ్డి కోటయ్య 25-0-0, వేంద్ర వెంకన్న 25-0-0. పిల్లి నరసన్న 26-0-0. సూరి బులి వీరన్న అండు కామరాజు 25-0-0. సూరి వీరన్న అండు వీర్రాజు 21-0-0, సూరి శంభయ్య 21-0-0. యెలుగల ముత్యం 21-0-0. కంభాల శ్రీరాములు 20-0-0. కంకిపాటి జనార్దనం 20-0-0. సూరి కృష్ణమూర్తి అండు వీరభద్రరావు 20-0-0. నల్లిమిల్లి సత్యనారాయణరెడ్డి అండు గ్రంధి చిన్నయ్య 20-0-0. సూరి ధర్మయ్యగారి కు॥ వీరన్న 20-0-0 తుమ్మలపల్లి శ్రీరాములు అండు కొల్లా విశ్వనాథం 15-0-0. సన్నిధి సూర్యనారాయణమూర్తి 11-0-0

పది రూపాయలు ఇచ్చినవారు శ్రీయుతులు బొడ్డు వెంకటరామారావు. కొవ్వూరి వెంకటరామారావు. చిక్కాల అచ్చయ్య వక్కా పుల్లయ్య. సత్తి సూరారెడ్డి అండు యం కె. హాస్పేన్. కూనల పానకాలురావు. సిరిశెట్టి పెదమురళయ్య అండు (బ్రదర్స్). చేవూరి కోటయ్య. చేవూరి కోటయ్యగారి ద్వారా. చీకెర్ల మహాలక్ష్మమ్మ. యలమర్తి మాణిక్యాలరావు. పగళ్ళపాటి ఎంగారయ్య. పగళ్ళపాటి వెంకటరత్నం సన్స్. అత్యం నీలాచలం. సూరి శ్రీరామమూర్తి. అడేపల్లి మాధ్వరాజు తన్నా సూర్యనారాయణమూర్తి కె అర్. మస్. నాథస్‌గార్లు. చింతలపూడి [illegible] రామారావు 8-0-0. అప్పన వెంకటకృష్ణయ్య 8-0-0.

అయిదేసి రూపాయలు ఇచ్చినవారు:— శ్రీయుతులు సత్తిరాజు సూర్యప్రకాశరావు. తుమ్మలపల్లి సత్యనారాయణ. యలమర్తి సత్యనారాయణ, కొలుసురి చెంచయ్య. వెలిచేటి సత్యనారాయణ. వెలిచేటి కాశిరాజు. నేషనల్ మెడికల్ స్టోర్సు చింతలపూడి సూర్యనారాయణ, కోడూరి కనకరాజు, కనుమూరి వెంకటనరసయ్య. చింతక్రింద మహంకాళి, తన్నా నారాయణమూర్తి, గుత్తికొండ వెంకన్న, చేవూరి కోటయ్యగారి ద్వారా ఒక భక్తుడు చేరి వున్నవి.

అనాథ సేవాసంఘం, సాలూరు 567-0-0

ఇందులో:—సాలూరు మోటారులారీ (ట్రాన్స్‌పోర్టు) యూనియన్ 116-0-0. శ్రీ తిరుమలరెడ్డి తిరుపతిగారు (చైర్మన్ సాలూరు మునిసిపాలిటీ) 101-0-0, [illegible] మోటారులారీ యూనియన్ 100-0-0. శ్రీ తోట తవిటయ్య 25-0-0. మారుతీ మోటార్ బస్సు సర్వీస్ 20-0-0. చందక రామస్వామి (ప్రెసిడెంటు, అనాథసేవా సంఘం) 20-0-0. వానపల్లి స్వాములు (కార్యదర్శి, అనాథ సేవాసంఘం) 20-0-0. డెక్కత అప్పారావు 20-0-0. దాసరి ఆదినారాయణ 16-0-0.

ఇందులో పదేసి రూపాయలు ఇచ్చినవారు:- శ్రీయుతులు పాలపాటి సత్యనారాయణరాజు ముదునూరు లక్ష్మీనరసింహరాజు. కొత్తా వెంకటరమణయ్య. జోగుపల్లి జగన్నాథం. కోలగొట్ల గోపాలరావు. శతపతి సూర్యారావుగార్లు.

ఇందులో అయిదేసి రూపాయలు ఇచ్చినవారు:—కోలా సన్యాసిరావు. కోట అప్పలరాజు. పనుమర్తి సాంబమూర్తి. ముద్దెప్పు అప్పారావు. పిల్లా వెంకటరావు. కొండపల్లి లక్ష్మణస్వామి. మీసాల అప్పలనర్సయ్య. దమ్మా జోగారావుగార్లు

రాజాం పంచాయతీబోర్డువారు అధ్యక్షులు శ్రీ పై. వి. నరసింహమూర్తిగారి ద్వారా 355 8-0

ఇందులో:— శ్రీయుతులు శ్రీ యడపల్లి వెంకటనరసింహమూర్తి (పంచాయతీబోర్డు ప్రెసిడెంటు) 25-0-0. గ్రంధి చినసన్యాసిరాజు 30-0-0. గ్రంధి చిననారాయణమూర్తి 25-0-0. కొల్లా జగ్గారావు 26-8-0. చెలికాని వెంకయ్య 25-0-0. [illegible] రామకృష్ణారావు 25-0-0. [illegible] 20-0-0. నారాయణ నాయరు 20-0-0. దాసరి సూరి లింగం 10-0-0. [illegible] జగన్నాథం 15-0-0. [illegible] 15-0-0. [illegible] నారాయణ 10-0-0. [illegible] 10-0-0

అయిదేసి రూపాయలు ఇచ్చినవారు:— శ్రీయుతులు [illegible] రావు, ఎ. ఎస్. సుందరరామయ్య, చెలికాని శ్రీరంగనాయకులు. కె. గుప్తనాథ్. ఎన్ సీతారామస్వామి. పెనుమత్స క్రిష్ణంరాజు. కడియం బుచ్చమ్మ, కడియం సూర్యనారాయణ. గ్రంధి పెదసన్యాసిరాజు. బొంతంశెట్టి పాపారావు. అల్లాడ గంగయ్య, గ్రంధి రంగస్వామి, సరిది గురయ్య. ఎల్-రిజిస్ట్రార్ ఆఫీసు అయిదు రూపాయలలోపు వసూళ్ళ మొత్తం 39-0-0 చేరి వున్నవి

ఆర్ యస్ ఆర్. మునిసిపల్ హైస్కూలు (స్టోన్ హౌస్ పేట), నెల్లూరు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సేకరించిన విరాళాలు 350-0-0

శ్రీ కతారి సూర్యనారాయణరాజా. వేగేశ్న రాజగోపాలరాజుగార్ల ద్వారా వసూలు 250-0-0

ఇందులో కతారి సూర్యనారాయణరాజు (త సోమరాజు) 30-0-0 వేగేశ్న రాజగోపాలరాజు 25-0-0 కతారి జోగిరాజు (త నారాయణ రాజు). 25-0-0 కతారి సూర్యనారాయణరాజు (త రామచంద్ర రాజు) 20-0-0 కతారి వెంకట్రామరాజు 16-0-0

పదేసి రూపాయలు ఇచ్చినవారు: శ్రీయుతులు కతారి రమణయ్యగారు. వేగేశన వెంకట్రాజు గాదిరాజు రామకృష్ణరాజు. గాదిరాజు వేణుగోపాలరాజు. కతారి అచ్యుత రామరాజు కతారి జోగిరాజు (తండ్రి బంగార్రాజు)

అయిదేసి రూపాయలు ఇచ్చినవారు —శ్రీయుతులు కతారి పద్మనాభరాజు. వేగేశన వెంకట్రాజు [illegible] తాడిమేటి హనుమంతరావు. పెన్మెత్స వెంకట్రాజు. దూపూరి [illegible] నరసింహమూర్తి. కతారి కొండ్రాజు. వేములమంద సోమయమ్మ. దండు సోమరాజు. పెద్దూరి వెంకటేశ్వర్లు. [illegible] సూర్యనారాయణ. జంపన అచ్చియమ్మ. పెన్మెత్స సుబ్బయమ్మ పెన్మెత్స వీరవెంకటసుబ్బరాజుగార్లు చేరివున్నవి.

మద్రాసులోని అమెరికా సమాచారశాఖ కార్యాలయం ఉద్యోగుల విరాళాలు 231-0-0

బెజవాడ, గోదావరి వరద బాధితుల సంఘం వసూళ్లు 220-0-0

సుద్దపల్లి శ్రీ సీతారామ గ్రంథాలయ నాట్య సమితి నాటక ప్రదర్శనం ద్వారా వసూలు చేసినది 140-0-0

సి వి రెడ్డి [illegible] పేట మునిసిపల్ హైస్కూలు, విజయవాడ విద్యార్థులు, ఉపాధ్యాయులు 124-0-0

శ్రీ టి తిమ్మప్ప, [illegible] బళ్లారి 116-0-0

సంతలమంట గ్రామ పంచాయతీ బోర్డు అధ్యక్షుడు, తదితరులు కలిసి గ్రామంలో చేసిన వసూళ్లు 100-0-0

శ్రీ వి యతి నారాయణ (సంబల్‌పూర్, ఒరిస్సా) వసూలు చేసిన విరాళాలు 951-0-0

ఇందులో :—డాక్టర్ మహాపాత్ర 5-1-0 యస్ పి మిశ్ర 10-0-0. వి యస్ శర్మ 10-0-0. జి. యస్ మెహతా 5-0-0 పి. సి. రావు 5-0-0. టి యస్ సత్యనారాయణన్ 10-0-0. ఏక్జాసంగ్ 10-0-0. బన్ సీథర్ ఛారిటీస్ ట్రస్ట్ 2-0-0 చేరివున్నవి

గొల్లప్రోలు ఉపాధ్యాయులు. విద్యార్థులు సేకరించిన విరాళాలు 78-0-0

బొబ్బిలిఫ్యాక్టరీకార్మికయూనియన్ సభ్యులు 73-0-0

బ్రిటిష్ ఇండియన్ టొబాకో కార్పొరేషన్ యజమానులు, ఉద్యోగులు. గుంటూరు 66-0-0

ముద్దివారిడిపో కార్మికులు. గుంటూరు 35-0-0

శ్రీ సి వి అవధాని. రాజమండ్రి 20-0-0

విశాఖపట్నం ఇంపీరియల్ బ్యాంకి ఉద్యోగులు 30-8-0

విశాఖపట్నం [illegible] హైస్కూలు [illegible] విద్యార్థులు 39-8-0

పెదలింగాల విద్యార్థిసంఘం. కేరాఫ్ బొడ్డు హైస్కూలు అయినోలు 33-4-0

బందరు రాబర్ట్‌సన్ పేట పోలీసు స్టేషన్ ఉద్యోగులు 37-0-0

తిరుపతి ఇత్తడి, బొమ్మల వర్తకుల సంఘం 50-0-0

పెనుగొండ షావుకారు గుమాస్తాల సంఘం 47-2-9

గురుపూరు ఉపాధ్యాయ సంఘం 25-11-0

అన్నుదేశ్వర యక్షగాన సేవా సంఘం, వాముంజూర్, గుంటూరు 25-0-0

ఎ ఎమ్ [illegible] ఉపాధ్యాయులవద్ద, [illegible] తరగతి విద్యార్థి, మద్రాసు కాలేజి విద్యార్థులు సేకరించినది రెండవ దఫా 11-8-0

శ్రీ జంగుపల్లి నాగయ్యరాజు, చెన్నపురి ఆంధ్ర ముదిరాజు సంఘం అధ్యక్షులు 10-0-0

శ్రీ టి కనకరాజు బి ఇ. అసిస్టెంట్ ఎలెక్ట్రికల్ ఇంజనీరు, చేపాక్, మద్రాసు 10-0-0

(మిగతా 4 వ పేజీలో)

## వస్త్రరూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్న వారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేయవలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడ నుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇటి దాతలందరికి మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామి నిత్యబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

## లేఖలు

### ఒంగోలునుంచి కర్నూలుకు తారురోడ్డు

ఆంధ్ర రాజధాని అయిన కర్నూలు ఒంగోలునుండి 174 మైళ్ళ దూరంలో గలదు. ఈ రోడ్డు ప్రయాణానికి వీలుగా లేదు. చాలాచోట్ల రోడ్డు చెడిపోయింది ఈ రోడ్డు రాకపోకలు ఎక్కువగా కలవు. నెల్లూరు గుంటూరు ప్రయాణీకులు కర్నూలుకు ఈ మార్గాన వెళ్ళవలసినదే. రైళ్ళవసతులు తృప్తికరంగా లేవు అందువల్ల బస్సులలోను, కార్లలోను వెళ్ళవలసినదే. ఇంత ముఖ్యమైన ఈ రోడ్డును తారురోడ్డుగా మార్చి ప్రయాణీకులకు, మోటర్లకు వసతి చేయవలసిందని ప్రభుత్వంవారిని కోరుతున్నాను

—శ్రీ మరా పున్నయ్య (అధ్యక్షుడు, ఒంగోలు పత్రికా విలేకరుల సంఘం)

### కోట గ్రామంలో పశువైద్యశాల

గూడూరు తాలూకాలో ఏడు సంవత్సరాల నుంచి సరైన పంటలు లేనందున ప్రజలు నానా బాధలు పడుతూ సంవత్సరమొక యుగముగా గడుపుచున్నారు తూపిలి చెరువు క్రిందగల 18 గ్రామాల ప్రజలు పస్తులతో రోజులు వెళ్ళబుచ్చుతున్నారు. ఇట్టి దీనావస్థలో వున్న ప్రజలకు గోరుచుట్టుపై రోకటిపోటు అన్నట్లు పశువులు వ్యాధులవల్ల చచ్చిపోతున్నవి. ప్రతి సంవత్సరం వేలకువేలు చచ్చిపోతున్నవి పశుసంపదపై ఆధారపడిన రైతాంగము నిరాశతో కృంగి కృశించిపోతున్నారు పశువైద్యశాలలు వృద్ధిచేసి తగు చర్య తీసుకొన్నచో పశువులలో వ్యాపించే వ్యాధులను అరికట్టవచ్చు

ప్రపంచములో గల పశువులలో మూడవ వంతు మన భారతదేశములో వుండియు ఏమి ఫలితం పొందకున్నవి మన దేశములోని పశువులు పుష్టిగా లేక, సదా వ్యాధిపీడితములై వుండటమే అందుకు కారణం. ఉత్తమ పశు సంతతి విషయమై శ్రద్ధ వహించుట ఎక్కువ అవసరం. కోట గ్రామంలో పశువైద్యశాల నెలకొల్పినచో [illegible] కోట. తిప్పావరం, [illegible] ప్రజలకు సరిదు పశువైద్యశాల సహాయకారి అగును. కావున ప్రభుత్వం కోట గ్రామములో పశువైద్యశాలను నిర్మించి దీనస్థితిలో వున్న ప్రజలను ఆదుకొనవలసిందిగా కోరుచున్నాను

—వల్లూరు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి.

## ట్రాంవే సర్వీసు నిలుపుదల

ప్రభుత్వానికి ట్రాంవేకంపెనీనుంచి సెప్టెంబరు 25 వ తేదీన సమాధానం వస్తుందట

మద్రాసు సెప్టెంబరు 24 — మద్రాసులో ట్రాంవే సర్వీస్‌ను తిరిగి నడిపే విషయమై తన నిర్ణయాన్ని ప్రభుత్వానికి తెలియ చేయటానికి ట్రాంవే కంపెనీకు యిచ్చిన గడువును మద్రాసు ప్రభుత్వం సెప్టెంబరు 25 వ తేదీ వాకా పొడిగించిందని ముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారి నేడు పత్రికా విలేకరులకు తెలియచేశారు

లోగడ మద్రాసు ప్రభుత్వం ట్రాంవే కంపెనీ సెప్టెంబరు 23 వ తేదీలోగా సమాధానం యివ్వాలని నిర్ణయించింది. ట్రాంవే సర్వీసును నడపడంకోసం కంపెనీ కిచ్చిన లైసెన్సును రద్దుచేయటం. రద్దుచేయక పోవడం కంపెనీ యిచ్చే సమాధానంపై ఆధారపడి వుందని ముఖ్యమంత్రి వివరించారు.

## శ్రీ శుక్లా మంత్రివర్గంపై అవిశ్వాస తీర్మానం

నాగపూర్, సెప్టెంబర్ 24 — మధ్యప్రదేశ్‌లో పండిట్ రవిశంకర్ శుక్లా మంత్రివర్గంపై పీపుల్సు పార్టీ సభ్యుడు శ్రీ వి వై. తమస్కర్ ప్రతిపాదించిన విశ్వాస రాహిత్య తీర్మానంపై నేడు అసెంబ్లీలో చర్చ ప్రారంభమైనది. [illegible]

[illegible] "గోవింద వినోదం" [illegible] రెవిన్యూమంత్రి [illegible] ఒక ప్రకటన చేశారు.

# విదేశ వ్యవహారాలలో ఇండియా "మధ్యమ మార్గం"

## పండిట్ నెహ్రూ విధానాలకు బెవాన్ జోహార్లు

లండన్, సెప్టెంబర్ 23—

మధ్యమమార్గాన్ని అనుసరించడం ఎంతగా ఉపకరించగలదో ఇండియా నిరూపించగలదని బ్రిటిష్ వామపక్ష కార్మిక నాయకుడు మిస్టర్ అనూరిన్ బెవాన్ నేడు పేర్కొన్నాడు.

కామన్వెల్త్ పత్రికా విలేకరుల సంఘం చేసిన విందు సమావేశాన ప్రసంగిస్తూ ఇండియాకు, ప్రధాని పండిట్ నెహ్రూకు మిస్టర్ బెవాన్ జోహారు లర్పించాడు.

ప్రపంచ వ్యవహారాలపట్ల అత్యంతమైన సహన, విజ్ఞత ప్రదర్శిస్తున్నందుకే పండిట్ నెహ్రూను యిక్కడ అనేకులు గౌరవిస్తున్నారు.

ప్రాక్పశ్చిమ ప్రపంచాల మధ్య ఏర్పడివున్న ఉద్రిక్త స్థితిని తొలగించడానికి పాశ్చాత్య రాజ్యాలు విజ్ఞతాపూర్వకమైన ప్రతిపాదనలు చెయ్యడం అవసరమనే తాను భావిస్తున్నానని ఆయన ప్రకటించాడు. బ్రిటన్‌లో తిరిగి లేబర్‌పార్టీ ప్రభుత్వం ఏర్పడితేనే మరొక ప్రపంచ సమర ప్రమాదం తొలగగలదన్నాడు తాను పార్టీ అభిమానంతో మాట్లాడుతున్నాననే ఇతరులు అనవచ్చు కాని మధ్యమ మార్గాన్ని అవలంబించడం వల్లనే శాంతి స్థాపనకు పదిమంది అభిప్రాయాన్ని కూడగట్టుకొనడం సంభవం కాగలదనీ, ఈ మార్గంలోని మహత్తర ప్రయోజనాన్ని ఇండియా నిరూపించిందనీ ఆయన అన్నాడు.

### రష్యాలో మార్పులు

మిస్టర్ బెవాన్ ఇంకా యిలా అన్నాడు: "సోవియెట్ యూనియన్‌లో ముఖ్యమైన మార్పులు జరుగుతున్నట్లు యిటీవలి సంఘటనలు ప్రదర్శించినవి. రష్యాలో వున్న ప్రభుత్వాన్ని కూలద్రోసే ప్రయత్నాలేవీ లేవు. సోవియెట్ విధానంలో కొన్ని మార్పులు మాత్రమే జరుగుతున్నాయి. రష్యా ఏ దేశం పైన ముట్టడులకు దిగకుండా నిరోధిస్తున్నవి కూడా ఈ మార్పులే.

"సోవియెట్ యూనియన్‌లో పరిస్థితి విషమంగా వున్నది. రైతులకు అనేక ముఖ్యమైన సౌకర్యాలు సమకూర్చబడ్డాయి. పరిశ్రమలు అతి త్వరితగతిని అభివృద్ధి చెయ్యబడ్డాయి. దీనితో పారిశ్రామిక, వ్యావసాయికం ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయం కుదర్చవలసిన అవసరం ఏర్పడ్డది.

"ఇటీవలం నేను యూగోస్లావియాకు వెళ్ళినపుడు ప్రెసిడెంట్ టిటోను కలుసుకొన్నాను రష్యాలో జరుగుతున్న మార్పులు అతి ముఖ్యమైనవని ఆయన కూడా ఒప్పుకున్నారు. అవి ఎత్తుగడ అని అనుకోవడం పొరపాటు ఈ మార్పులు ఇంకా చాలాకాలంకొనసాగుతాయి సోవియెట్ నాయకులు ఏ దండయాత్రలకు సన్నాహాలు చెయ్యడానికి వీలు లేకుండా ఈ మార్పులపైనే వారు తమ దృష్టిని కేంద్రీకరించవలసివుంటుంది. కమ్యూనిస్టు చైనా కూడా తన యంత్రావసరాలకు రష్యాపైనే ఆధారపడుతున్నది.

"మిత్రరాజ్య సమితిలో సోవియెట్ ప్రతినిధి మిస్టర్ ఆండ్రీ విషిన్‌స్కీ ధోరణి యింకా తీవ్రంగానే కనిపిస్తున్నప్పటికీ ప్రాక్పశ్చిమ ప్రపంచాల మధ్య ఏర్పడివున్న ఉద్రిక్తత తొలగడానికై పాశ్చాత్య రాజ్యాలు విజ్ఞతాపూర్వకమైన ప్రతిపాదనలు చెయ్యడానికి యిదే తగిన తరుణమని భావిస్తాను.

"ఈ ఏడాది అవరలకు గాక అవకాశాలకే తగినది. ఈ అవకాశాన్ని జారవిడిచే రాజకీయ వేత్తలు క్షంతవ్యులు కారు.

"ఇటీవలం మిస్టర్ అట్లీ కటువుగా మాట్లాడుతున్నాడు. తన విధానాలను మార్చుకోని పక్షంలో అమెరికా రష్యాలమధ్య సంఘర్షణ తప్పదనడానికి యిది తార్కాణం విదేశ వ్యవహారాలపట్ల బ్రిటన్‌లో యిదివరకెన్నడు లేనంత శ్రద్ధాసక్తులు వ్యాపించినవి.

"బ్రిటన్‌లో అమెరికాపట్ల వ్యతిరేకాభిప్రాయం ఏమీలేదు. సామాన్య బ్రిటిష్ ప్రజానీకంలో రష్యాపట్లకూడా వ్యతిరేకాభిప్రాయం లేదు.

"జర్మనీ పరిస్థితి ప్రమాదగర్భితమైనది పశ్చిమ జర్మనీని ఆయుధ పునర్ధారణ చేసినదే తడవుగా యుద్ధం సంభవించవచ్చు. పశ్చిమ జర్మనీ ఆయుధ పునర్ధారణ జరిగే పక్షంలో జర్మనీ సమైక్యానికి రష్యా అంగీకరించదు. దేశ సమైక్య సాధనకు జర్మనులు ఆందోళన చెయ్యక మానరు. చివరకు యుద్ధంద్వారా అయినా దీనిని సాధించ గోరుతారు.

"యూరప్ రక్షణ సంస్థకోసం యత్నించినంతకాలం జర్మనీ ఏకం కాక యుద్ధ సన్నాహాలు చేస్తూనే వుంటుంది."

## టిబెట్‌లో ఇండియా ప్రయోజనాలు

### స్టేట్ కౌన్సిల్‌లో ప్రధాని నెహ్రూ వివరణ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23—భారత ప్రధాని నెహ్రూ నేడు స్టేట్స్ కౌన్సిల్‌లో విదేశ వ్యవహారాలపై చర్చను ప్రారంభిస్తూ టిబెట్‌లో భారతదేశం ప్రయోజనాలకు సంబంధించిన చర్చలను ఇండియాలోను, పెకింగ్‌లోను జరపాలని తాను చైనా ప్రభుత్వాన్ని ఆహ్వానించానని తెలిపారు. టిబెట్‌లో భారతదేశానికి వాణిజ్యం, యాత్ర, తంతితపాలాఏర్పాట్లు మున్నగు విషయాలతో సంబంధం కలదని ఆయన వివరించారు.

పెడదారి తొక్కిన భారతీయులు కొందరు ఇటీవల భారతదేశంలో "టిబెట్ దినం" జరపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇలా జరపడం కేవలం కుర్రతనమని, చైనాతో భారత ప్రభుత్వం సంబంధబాంధవ్యాలు ఎంతో మైత్రితో వున్నవని అన్నారు. అంతమాత్రాన మనం చేసేదంతా చైనా ప్రభుత్వం సహిస్తుందనిగాని, అది చేసేదానికంతా మనం ఇష్టపడుతామని కాని కాదని ఆయన అన్నారు మనం అవసరమైతే చైనా, రష్యా, అమెరికాలనుంచి నేర్చుకొనడానికి ప్రయత్నిస్తామని, మనం మన స్వతంత్రాధికారాన్ని కోల్పోక ప్రతిదేశంతోను మైత్రితో వ్యవహరిస్తామని అన్నారు.

## ఉత్తర రొడీషియా ప్రభుత్వం

### లండన్ చర్చల వైఫల్యం

లండన్, సెప్టెంబర్ 23—ఉత్తర రొడీషియాలో ఏర్పాటు కాగల ప్రభుత్వంలో ఆఫ్రికన్, యూరోపియన్ నాయకులు నిర్వహించదగు బాధ్యతను గురించి యిక్కడ 12 రోజులుగా సాగిన సంభాషణలు విఫలమైపోయినవని బ్రిటిష్ కలోనియల్ కార్యాలయం నేటి రాత్రి ప్రకటించింది.

కలోనియల్ మంత్రి మిస్టర్ ఆలివర్ లిటిల్టన్ నేడు ఒక ప్రకటనచేస్తూ, ఉత్తర రొడీషియన్ శాసన సభలోని యూరోపియన్ సభ్యుల సంఖ్య 12కు, ఆఫ్రికన్ సభ్యుల సంఖ్య నాలుగుకు హెచ్చించబడగలదన్నారు.

ఈ సౌకర్యం తమకు సమ్మతంకాదని ఉభయవర్గాల ప్రతినిధులు అన్నారు. 40,000 మంది యూరోపియనుల ప్రాతినిధ్యానికి శాన్ని యింకా హెచ్చించడానికి, 20,00,000 మంది ఆఫ్రికనులకు ఇద్దరు ప్రతినిధులకే అవకాశమిస్తూ, అందులో యిద్దరిని గవర్నర్ నామినేట్ చేసేపద్ధతిని తాము ఎంతమాత్రం హర్షించలేమని ఆఫ్రికన్ ప్రతినిధులు మిస్టర్ పి. సోకొటా, మిస్టర్ డి. ఎల్. యాంబా పత్రికా ప్రతినిధులతో అన్నారు. సంభాషణలు ఫలించకపోయినా మధ్య ఆఫ్రికా ఫెడరల్ ప్రభుత్వ నిర్మాణానికి ఏ అభ్యంతరం వుండబోదట.

## బీగంపేట విమానాశ్రయంలో రెండు విమానాలు దెబ్బతిన్న వైనం

హైదరాబాద్, సెప్టెంబర్ 24—బీగంపేట విమానాశ్రయంలో ఎయిర్ ఫోర్సు అకాడమీ వారి రెండు టైగర్‌మత్ విమానాలు కూలిపోయాయి.

ఒకటి నిన్న సాయంత్రం క్రిందికి దిగుతుండగా పడిపోయింది రెండవది నెమ్మదిగా నడుస్తుండే సమయంలో కూలింది. రెండిటిలోని వైమానికులు సురక్షితంగా తప్పించుకున్నారు విమానాలు మాత్రం దెబ్బతిన్నాయి.

# పెట్రోల్ సమస్యపై అక్టోబర్ నెలాఖరులోనే రాయబారాలు

## —టెహరాన్ పత్రిక కీహాన్ సూచన

టెహరాన్, సెప్టెంబర్ 23—

తైల పెట్రోల్ సమస్యల పరిష్కారంపై అక్టోబర్ మాసాంతంలోనే పర్షియా సంభాషణల ప్రారంభానికి సిద్ధపడగలదని స్వతంత్ర పత్రిక "కీ హాన్" నిన్న ప్రకటించింది.

బ్రిటన్‌కుగాని, అమెరికాకుగాని పర్షియా యింతవరకు ఎట్టి ప్రతిపాదన చెయ్యలేదని, దేశంలో సంస్కరణలను పూర్తిచేసి ఆర్థిక చిక్కులను తొలగించుకున్నపిదపనే పెట్రోల్ సమస్యపై రాయబారాలు ప్రారంభించాలన్న వైఖరినే పర్షియన్ ప్రభుత్వం వహిస్తున్నదని కీహాన్ అన్నది.

సంభాషణలకు క్రొత్త ప్రాతిపదికను నిర్ణయించే వుద్దేశంతో ప్రత్యేకంగా నియమించబడిన ఒక కమిటీ ముసాదిక్ ప్రభుత్వం త్రోసివేసిన ప్రతిపాదనలను పునఃపరిశీలిస్తున్నదని అధికారవర్గాలవారు అన్నారు.

అక్టోబర్ మాసాంతంలోపుగా నిరుద్యోగ సమస్యను తీర్చి, దేశంలో భద్రతకు తగిన బందోబస్తు చెయ్యడమే ప్రధాని జాహిదీ సమస్యలని ప్రభుత్వ వర్గాలవారు అన్నారు దేశీయశాంతి భద్రతలు నెలకొల్పడం విషయంలో జనరల్ జాహిదీ కొంతవరకు విజయం సాధించాడు. నాయకులుసహా 3,000 మంది కమ్యూనిస్టులు అరెస్టు చెయ్యబడ్డారు, గత శుక్రవారంనాడు కమ్యూనిస్టు ముద్రణాలయంకూడా మూసివేయబడింది.

రెండవ సమస్యను పరిష్కరించడంలో జనరల్ జాహిదీకి అమెరికాతోడ్పడుతున్నది

### 189 మంది ట్యూడేపార్టీ సభ్యుల అరెస్టు

ఆగస్టు 19 వ తేదీని డాక్టర్ ముసాదిక్ పదవ్యుతికి పిమ్మట ట్యూడే (కమ్యూనిస్టు) పార్టీ సభ్యులు 181 మంది అరెస్టు చెయ్యబడ్డారని ఒక పర్షియన్ ప్రభుత్వ ప్రతినిధి అన్నాడు

డాక్టర్ ముసాదిక్ పుస్తకాలు టెహరాన్ విశ్వవిద్యాలయాని కిచ్చివేయబడినవనికూడా ఈ ప్రతినిధి అన్నాడు.

### ముసాదిక్ విచారణకు షా ఉత్తరువు

మాజీ ప్రధాని డాక్టర్ ముసాదిక్‌ను సైనిక న్యాయస్థానంలో విచారణ చెయ్యవలసినదిగా పర్షియా షా సెప్టెంబర్ 13 వ తేదీని ఉత్తరువు చేశాడు. ముసాదిక్‌పై ఆరోపించబడిన నేరాలు మూడు లేక నాలుగు రోజులలో ప్రకటించబడగలవట.

పార్లమెంటును అక్రమంగా రద్దుచేశాడని, ప్రధాని పదవిని బర్తరఫ్‌చేసే షా ఉత్తరువును అందజేసిన వార్తాహరుని అరెస్టు చేశాడని, షా అంగరక్షకులపై కాల్పులకు ఉత్తరువు చేశాడని, ఆగస్టు తిరుగుబాటు సందర్భంగా తన అంగరక్షకులచే కాల్పులు జరిపించాడని ప్రధాని ముసాదిక్‌పై ఆరోపించబడవచ్చునని అభిజ్ఞవర్గాలవారు అన్నారు.

డాక్టర్ ముసాదిక్ ఆగస్టు 17 వ తేదీని పార్లమెంటును రద్దుచేశాడు. పార్లమెంటును రద్దుచేసే అధికారం తనకేకలదని షా వాదించాడు. టెహరాన్‌కు నాలుగుమైళ్ళ దూరంలోని సుల్తాన్ అబాద్ ఆయుధ కర్మాగారంలో నిర్బంధించబడివున్న డాక్టర్ ముసాదిక్‌కు కావలా ఏర్పాటు చెయ్యబడ్డది.

టెహరాన్‌లోని సిరియా రాయబారి డాక్టర్ షకీబ్‌జబేరీ ఒక ప్రకటనచేస్తూ, డాక్టర్ ముసాదిక్ నేమీచెయ్యబోమని పర్షియా షా, ప్రధాని జాహిదీలు అరబ్ రాజ్యాలకు హామీ ఇచ్చారన్నారు.

### సైనిక శాసనం పొడిగింపు

టెహరాన్, సెప్టెంబర్ 22—దక్షిణ పర్షియా పట్టణం ఇస్పహాన్‌లో సైనిక శాసనం కాలపరిమితి పొడిగించబడినట్లు నేటి రాత్రి ప్రకటించబడింది. కర్ఫ్యూకూడా విధించబడింది

## నైరోబీ మసీదులో చౌర్యం

### ముగ్గురు కికుయూల చర్య

నైరోబీ, సెప్టెంబర్ 23—ముగ్గురు కికుయూలు నేడు ఆగాఖాన్ మసీదు కార్యదర్శిని బెదరించి, ఇనుపపెట్టె పగలగొట్టి ఒక రివాల్వర్‌ను, 250 పౌనుల నోట్లను, 250 పౌనుల విలువగల బంగారు నగలను అపహరించి పారిపోయారని తెలుస్తున్నది.

ఒక ఆఫ్రికన్ ఇంటిలో చొరబడి చంపుతామని బెదరించి నలుగురు పెద్ద మొత్తాన్ని అపహరించారట. మరొకచోట నలుగురు ఒక బస్ కండక్టర్‌ను బెదరించి అతనివద్ద వున్న డబ్బునంతా లాక్కున్నారట.

### రోబ్సన్‌కు బహుమతి

న్యూయార్క్, సెప్టెంబర్ 24—స్టాలిన్ శాంతి బహుమానాన్ని పొందిన నీగ్రోనాయకుడు పాల్ రోబ్సన్ మాస్కో వెళ్ళలేకపోయినందున గత రాత్రి ఇక్కడ జరిగిన విందులో ఆయనకు ఆ బహుమతి ప్రదానం చేయబడింది.

అజామ్‌ఘర్ జిల్లాలో జరిగిన కిసాన్ సత్యాగ్రహోద్యమంలో అరెస్టు గావించబడిన సోషలిస్టునాయకులను విడుదలచేసే విషయం ఇంకా ఆలోచనలో గలదని యు పి హోం శాఖా మంత్రి ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు.

# కొరియా సభపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగింపుకు అమెరికా కొత్త సూచన

(కాస్లీ బర్ప్) న్యూయార్క్, సెప్టెంబర్ 23—

కొరియా శాంతి సమావేశం ఏర్పాటుకు సంబంధించి కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించే ఉద్దేశంతో అమెరికా నిన్న రాత్రి తలవని తలంపుగా ఒక ప్రతిపాదన చేసింది. నిన్న అమెరికన్ ప్రతినిధి కాబట్ లాడ్జి జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, కొరియా శాంతి సమావేశానికి ఏర్పాటులు సత్వరంగా పూర్తిచేయడంలో తోడ్పడవలసిందిగా నిజ్ఞప్తి చేసిన సందర్భంలో ఆ సమావేశం ప్రారంభమైన తరవాత దానిలో ఇండియా పాల్గొనడానికి అమెరికా సమ్మతించవచ్చునని సూచించాడు.

కొరియా సమావేశానికి ఇండియా మున్నగు కొన్ని తటస్థ దేశాలు కూడా ఆహ్వానించబడాలని కమ్యూనిస్టులు పట్టువడుతున్నారు.

చైనీస్ రిపబ్లిక్, ఉత్తర కొరియాలు పంపగల ప్రతినిధిని శాన్‌ఫ్రాన్సిస్కోలోగాని, హోనొలులూలోగాని, జెనీవాలోగాని కలుసుకొని ఈ సభకు తగిన ఏర్పాటులను గురించి చర్చించే నిమిత్తం తన ప్రతినిధిని తక్షణం పంపించడానికి అమెరికా సంసిద్ధంగా వున్నదని అమెరికన్ ప్రతినిధి మిస్టర్ కాబట్ లాడ్జి నిన్న సాధర్వ సభలో తెలియజేశాడు. ఈ ప్రతిపాదనను బ్రిటన్, ఫ్రాన్సు మున్నగు కొరియాలో సేనలు గల రాజ్యాలు బలపరిచాయి కూడా.

అయితే, సోవియెట్ ప్రతినిధి మిస్టర్ విషిన్‌స్కీ దీనిని తీవ్రంగా విమర్శించాడు కొరియా సభకు సంబంధించి జనరల్ అసెంబ్లీ చేసిన నిర్ణయాలపట్ల ఉత్తరాదివారు తెల్పిన అభ్యంతరాలపై కూలంకషంగా చర్చ జరగాలని ఆయన పట్టుపటాడు కొరియా శాంతి సమావేశం తప్పక జరగాలని మాస్కో హృదయ పూర్వకంగా కోరుతున్నదనే నమ్మకంతోనే తాము ఈ ప్రయత్నాలను చేస్తున్నామని పాశ్చాత్య వర్గంవారు నిన్న రాత్రి పేర్కొన్నారు. ఈ రాజ్యాల తరపున అమెరికా మిస్టర్ విషిన్‌స్కీ వేస్తున్న అడ్డు పుల్లలను ఖాతరు చేయకుండా తన కొత్త సూచనను స్టాక్‌హోం ద్వారా పెకింగ్‌కు, ఉత్తర కొరియాకు పంపించింది.

ఉత్తరాదివారు అంగీకరిస్తే, వారి ప్రతినిధితో కొరియాసభ ఏర్పాటులను గురించి చర్చించే నిమిత్తం శాన్‌ఫ్రాన్సిస్కో, హోనొలులూ, జెనీవాలలో వారు కోరినచోటికి వెళ్ళడానికి ఒక ప్రతినిధిని ఆయత్తి పరచి అమెరికా సిద్ధంగా వుంచింది, ఈ ప్రతినిధి న్యూయార్క్ న్యాయశాస్త్ర ప్రవీణుడు మిస్టర్ ఆర్థర్‌డీన్ అని తెలుస్తున్నది ఈయన విదేశాంగ మంత్రి మిస్టర్ డల్లెస్ దక్షిణ కొరియాకు వెళ్ళి ప్రెసిడెంట్ సింగ్మన్‌రీతో సంప్రతింపులు జరిపినపుడు ఆయన వెంట సలహాదారుగా వెళ్ళివచ్చారు. మిస్టర్ విషిన్‌స్కీ అమెరికా సూచనలను ఇప్పుడు మిత్రరాజ్య సమితిలో తీవ్రంగా ప్రతిఘటిస్తున్నప్పటికీ, మాస్కో నాయకులకు అది సరాసరి పంపబడితే వారు దానిని గురించి పునరాలోచించి ఒక సమాధానానికి రావచ్చునని పాశ్చాత్యరాజ్యాలు విశ్వసిస్తున్నవి. బ్రిటిష్ స్టేట్ మంత్రికూడా ఈ అభిప్రాయాన్నే వెలిబుచ్చాడు.

మిస్టర్ లాడ్జి నిన్నరాత్రి ఆకస్మికంగా పైవిధంగా సూచనచేయడంతో పరిస్థితి కొంచెం అయోమయంగా తయారైనందున, తన అభిప్రాయాలను విశదీకరించడానికి పత్రికా విలేకరుల గోష్ఠిని జరపవలసిందిగా ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగులు ఆయనను కోరారు ప్రతిపక్షంవారితో సరాసరి సంప్రతింపులు జరపాలని మనం కోరుతున్నట్లు ఆకస్మికంగా సూచించడమే తన వుద్దేశమని ఆయన విలేకరుల గోష్ఠిలో తెలియజేశాడు.

అంటే అమెరికా వైఖరిలో మార్పు వచ్చిందో, లేదో స్పష్టంగా ప్రకటించవలసిందిగా ఒక అరడజనుమంది అమెరికన్ విలేకరులు ఆయనపై ప్రశ్నలవర్షం కురిపించారు అంతట, మిస్టర్ కాబట్‌లాడ్జి తాను ప్రతిపాదన చేయడంలో వింత ఏమీలేదనీ. దానికి బ్రిటన్, ఫ్రాన్సు మున్నగుదేశాలు యిస్తున్నంతటి ప్రాముఖ్యం లేదనిచెప్పి, అసెంబ్లీ భవనంలోనికి వెళ్ళిపోయాడు. దీనితో అయోమయ పరిస్థితి మరింత ఘనీభవించింది.

అప్పుడు ఒక అమెరికన్ ప్రతినిధి తిరిగి పత్రికావిలేకరులను పిలిపించి, మిస్టర్ లాడ్జి చేసిన సూచన నిజంగా అత్యంతముఖ్యమైనదిగా పరిగణించబడుతున్నదని విశదం చేయవలసివచ్చింది.

("లండన్ న్యూస్ క్రానికిల్" పత్రికతో ప్రత్యేకపు ఏర్పాటు ద్వారా)

### అమెరికా నిర్ణయానికి మిత్రరాజ్యాల సమర్థన

తటస్థ రాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలా, కూడదా అనే విషయాన్ని కొరియా రాజకీయ సమావేశమే నిర్ణయించాలని నిన్న అమెరికా ప్రతినిధి మిస్టర్ లాడ్జి సాధారణసభసమావేశంలో చేసిన అతి ముఖ్యమైన సూచన. సమితి తరఫున కొరియాకు సేనలను పంపిన మిత్రరాజ్యాలతో అమెరికా సంప్రతించిన మీదట చేయబడినదేనని తెలుస్తున్నది.

ఈ సూచనను, కొరియా సమావేశం ఏర్పాటులు సత్వరంగా చేయుంచేనిమిత్తం ఉత్తరాది ప్రతినిధితో చర్చించడానికి అమెరికన్ ప్రతినిధిని జెనీవావంటిచోటికి పంపాలనే సూచనను చేయవలసిందిగా అమెరికాను క్రిందటి వారాంతంలో బ్రిటన్, ఫ్రాన్సులు గట్టిగా ప్రోత్సహించినవట.

### అమెరికా సూచనలు పెకింగ్‌కు అందజేయబడినవట

న్యూయార్క్, సెప్టెంబర్ 23—కొరియా రాజకీయ సమావేశానికి ఏర్పాటులను గురించి చర్చించే నిమిత్తం చైనీస్ రిపబ్లిక్, ఉత్తర కొరియా కలిసి పంపగల ప్రతినిధి శాన్‌ఫ్రాన్సిస్కో, హోనొలులూ, జెనీవాలలో అవి కోరిన చోట కలుసుకోడానికి తన ప్రతినిధిని పంపగలనని అమెరికా నేడు స్వీడన్ ప్రభుత్వం ద్వారా పెకింగ్‌కు తెలియపరచింది

తటస్థరాజ్యాలకు ప్రాతినిధ్యం వుండాలా, తగదా అనే విషయం స్వయంగా నిర్ణయించుకోడానికి కొరియా రాజకీయ సమావేశానికే విడిచి పెట్టబడాలనే అమెరికన్ సూచనకూడా ఉత్తరాదివారికి అందజేయబడుతున్నట్టు తెలుస్తున్నది.

### మిస్టర్ పియర్సన్ విజ్ఞప్తి

కొరియా శాంతి సమావేశానికి ఉత్తరాదినారు సత్వరంగా తమ ప్రతినిధులను పేర్కొని, ఆ సమావేశం జరగవలసిన తేదీకి, స్థలానికి సంబంధించి తమ అభిప్రాయాలను వెంటనే వ్యక్తంచేయాలని కెనేడియన్ విదేశాంగ మంత్రి, జనరల్ అసెంబ్లీ మాజీ అధ్యక్షుడు అయిన మిస్టర్ లెస్టర్ పియర్సన్ నేడు జనరల్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ విజ్ఞప్తి చేశాడు.

ఈ కొరియా సమావేశం ప్రారంభమైతే, తక్కిన అభిప్రాయభేదాలను తొలగించుకోడానికి కావలసినన్ని అవకాశాలు లభించగలవనీ, ఈ అభిప్రాయభేదాలు కారణంగా అసలు కొరియా సభ జరగకుండానే ఉత్తరాదివారు దానిని బహిష్కరించబూనడం పాడిగాదనీ ఆయన పేర్కొన్నారు కూడా.

## యుద్ధఖైదీలమార్పిడి

### స్వదేశాలకు పోనొల్లనివారికి హితబోధల విషయమై సమితి అధికారుల సిఫారసులు

పాన్‌మున్‌జాన్, సెప్టెంబర్ 21—మార్పిడిని నిరాకరించే యుద్ధఖైదీలకు స్వదేశాలకు రావలసిందిగా నచ్చచెప్పడానికి వారి వారి దేశాల ప్రతినిధులు అనుసరించవలసిన విధానాన్ని గురించి తమ సేనాని బ్రిగేడియర్—జనరల్ హాంస్లెన్ కొన్ని సిఫారసులు చేసినట్టు సమితి మార్పిడివర్గానికి చెందిన ఉద్యోగులు నేడు ప్రకటించారు.

జనరల్ హాంస్లెన్ ఈ సందర్భంలో యుద్ధఖైదీల మార్పిడి కమిషన్ అధ్యక్షుడు జనరల్ తిమ్మయ్యకు ఈ క్రింది సిఫారసులు చేసినట్టు ఈ ప్రకటనలో వివరించబడింది:

ఖైదీలకు ఈ నచ్చచెప్పడం ప్రతిపక్షం వారి ప్రతినిధుల సమక్షంలో జరగాలి. ఒకే ఖైదీల మార్పిడి కమిషన్ జట్టు సమక్షంలో ఏకకాలమందే వివిధ ఖైదీల జట్టులకు ఇట్టి ఉపన్యాసాలు యివ్వబడరాదు, ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి, మిన్నకుండడానికి కూడా ఖైదీలకుగల హక్కు గౌరవించబడాలి. ఖైదీలను పట్టుకొన్నవారికి, ఆ ఖైదీలను ప్రతిపక్ష ప్రతినిధులు భయపెట్టి ఒత్తిడి చేయకుండా జోక్యం కలిగించుకోడానికి హక్కువుండాలి. ఖైదీలకు హితబోధ భారతీయ శిబిరంలో అందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడే ప్రాంతంలో జరగాలి; హితబోధను వినడానికి నిరాకరించే ఖైదీలపై ప్రతీకార చర్యలు తీసుకొనబడరాదు.

### మార్పిడిని నిరాకరించే చైనీస్ ఖైదీల అప్పగింత సమాప్తి

మార్పిడిని నిరాకరించే దృఢగాత్రులైన చైనీస్ యుద్ధఖైదీల నందరిను సమితి అధికారులు భారతీయ సైనికదళాలకు అప్పగింత పెట్టడం నేడు పూర్తి చేశారు.

ఇంకా సమితి అధీనంలో వున్న అస్వస్థులు, శీతగాత్రులు అయిన ఖైదీలు 23 వ తేదీని అప్పగించబడతారు.

ప్రస్తుతం భారతీయ దళాల అధీనంలో మార్పిడిని నిరాకరించే ఉత్తర కొరియన్ యుద్ధఖైదీలు మొత్తం 5,486 మంది వున్నారు

## కొరియాపై నెహ్రూ ఉపన్యాసం

### రష్యన్ పత్రికలలో ప్రకటన

లండన్, సెప్టెంబర్ 23—నేడు ఇండియా స్టేట్స్ కౌన్సిల్‌లో ప్రధాని నెహ్రూ కొరియా సమస్యపై చేసిన ప్రకటనకు సోవియెట్ వార్తాసంస్థ "టాస్" విశేష ప్రాముఖ్యమిచ్చి దాని పూర్తి పాఠాన్ని ప్రకటించింది.

ప్రధాని ప్రకటనను రష్యన్ పత్రికలన్నీ కూడా ప్రచురించాయి.

### చెన్నపురికి ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి రాక

మద్రాసు, సెప్టెంబర్ 14—అఖిల భారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి శ్రీ ఎన్. జి. గోరే విమానంమీద నేటు బొంబాయినుంచి ఇక్కడికి వచ్చారు.

## విశ్వవిద్యాలయాలకు స్వాతంత్ర్యం

### ప్రభుత్వం కలిగించాలని డాక్టర్ సి. పి. రామస్వామి అయ్యర్ ఉద్బోధ

పూనా, సెప్టెంబరు 25—ప్రస్తుతం దేశంలో ఇంగ్లీషు భాషాభ్యాసానికి వ్యతిరేకమైన వాతావరణం ఏర్పడివున్నదని, ఇది విద్యారంగంలో అంత శుభప్రదమైన సూచన కాదని నేడు పూనా యూనివర్శిటీ స్నాతకోత్సవ సందర్భంలో ప్రసంగిస్తూ, అన్నామలై యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ సి. పి. రామస్వామి అయ్యర్ ఉద్బోధించారు.

ఈ సమస్యపై దేశంలో విపరీతంగా జరుగుతున్న వాదోపవాదాల ఫలితంగా, ఇంగ్లీషు తమపై విదేశీయులచే బలవంతంగా రుద్దబడిందని, దీనిని తాము లక్ష్యం చెయ్యనక్కరలేదని విద్యార్థులు భావిస్తున్నారు. దీనివల్ల ఇంగ్లీషు భాషాజ్ఞానం మాసిపోతున్నదని డాక్టర్ అయ్యర్ అన్నారు.

యూనివర్శిటీలలో విద్యాప్రమాణం అభివృద్ధి పొందడానికి ఆయన 5 సూచనలను చేశారు.

(1) ప్రతి యూనివర్శిటీ ఒక విద్యాకార్యక్రమాన్ని రూపొందించుకొని, స్థానిక, సాంస్కృతిక అవకాశాల దృష్ట్యా కొన్ని ప్రత్యేకవిషయాలలో ప్రత్యేక బోధనా పద్ధతిని అమలు జరుపుకోవాలి.

(2) వివిధ విశ్వవిద్యాలయాల మధ్య సహకార, సమైక్యాలు వుండాలి, పోటీవుండకూడదు.

(3) వివిధ యూనివర్శిటీల మధ్య విద్యార్థుల మార్పిడికి అవకాశాలు వుండాలి,

(4) యూనివర్శిటీ గ్రాంట్సు కమిటీవంటి పద్ధతిని అమలుజరిపి ఆర్థిక సహాయాన్ని త్వరితం చెయ్యాలి.

(5) భావ, చర్చా స్వాతంత్ర్యాన్ని యూనివర్శిటీలకు ప్రభుత్వం కలిగించాలి.

## సంయుక్త కర్నాటక రాష్ట్ర నిర్మాణం

### శ్రీ నిజలింగప్ప ఆశాభావ ప్రకటన

పూనా, సెప్టెంబర్ 23—మైసూరుపట్నం రాజధానిగా సంయుక్త కర్నాటకరాష్ట్రం త్వరలోనే ఏర్పడగలదన్న ఆశాభావాన్ని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు శ్రీ ఎస్. నిజలింగప్ప నేడిచ్చట ప్రకటించారు.

ఈ సందర్భంలోనే ప్రధాని నెహ్రూను ఈమధ్యనే కలుసుకొనివచ్చిన శ్రీ నిజలింగప్ప నేడిచ్చట పత్రికా విలేకరులతో మాట్లాడుతూ భాషా రాష్ట్రాల కమిషన్ నియామకం జరగాలన్న నిర్ణయం జరిగినందున కర్నాటక రాష్ట్ర నిర్మాణం ఆలస్యం కావాలని తాను కోరడం లేదని ప్రధాని తనకు వాగ్దానం చేశారని, అయితే సుహృద్భావ పూర్వకమైన వాతావరణం కావాలని మాత్రమే ఆయన కోరుతున్నారన్నారు. ఇతర భాషా రాష్ట్రాలకంటె కర్నాటకరాష్ట్ర నిర్మాణం సులభమని కూడా ప్రధాని నెహ్రూ భావిస్తున్నారని, అయితే దానిని ప్రత్యేకంగా విడదీసి కాక దేశం మొత్తంమీద పరిస్థితుల దృష్టిలో వుంచుకొని వ్యవహరించవలసి వుంటుందని అన్నారు.

కర్నాటక ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అక్టోబరు 15 వ తేదీన హుబ్లీలో సమావేశం కాగలదని, శ్రీ నిజలింగప్ప అప్పుడు మరికొన్ని వివరాలను ప్రకటించగలరని తలంచబడుతున్నది ఢిల్లీనుంచి నేడిచ్చటికి వచ్చిన శ్రీ నిజలింగప్ప బొంబాయి అసెంబ్లీలోని కన్నడ సభ్యులను కలుసుకున్నారు.

ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని బారియా, గాజియాపూర్, ఫైజాబాద్ జిల్లాలలో వరదలవల్ల, తుపానువల్ల నష్టపడిన వారికి సహాయం చేయడానికి 1,20,000రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

# బెరియా స్పెయిన్‌లో పేరాషూట్‌లో దిగాడట

## —నికరాగ్వా కోటీశ్వరుని కథనం

పారిస్, సెప్టెంబర్ 23—దక్షిణ స్పెయిన్‌లోని మలాగా సమీపంలో తాను సోవియెట్ దేశీయశాఖ మాజీ మంత్రి మిస్టర్ లావెంట్రీ బెరియాను ఒక కారులో వుండగా కలుసుకొన్నాననీ, ఆ కారు జిబ్రాల్టర్‌లో రిజిస్టర్ చేయబడిందనీ నికరాగ్వాకు చెందిన పల్లా అనే ఒక శ్రీమంతుడు చెప్పినట్టు పారిస్ పత్రిక "లీ మాండీ" విలేకరి మాడ్రిడ్‌నుంచి వ్రాశాడు

మిస్టర్ బెరియా స్పెయిన్‌లో పేరాషూట్‌లో దిగినట్టు నిన్న మాడ్రిడ్ పత్రిక ప్రకటించడానికి సీనార్ పల్లా వర్ణించి చెప్పిన ఉదంతమే ఆధారమని ఈ విలేకరి విశదం చేశాడు.

స్పెయిన్‌లో సంగతి సమాచారాలు చక్కగా తెలిసిన వాడని ప్రతీతివున్న ఈ విలేకరి మిస్టర్ జీన్ క్రీచ్ సీనార్ పల్లా కోటీశ్వరుడని స్పెయిన్‌లో ముఖ్యంగా మలాగాలో అందరకు తెలుసునని పేర్కొంటూ ఇంకా క్రింది విధంగా వివరించారు:

కడచిన రెండు సంవత్సరాలుగా తనను అమెరికా వైస్-ప్రెసిడెంట్ మిస్టర్ రిచర్డ్ నిక్సన్‌తోను, సెనేటర్ మెకార్తితోను గాఢమైత్రి కొనసాగుతున్నదనీ, కాలిఫోర్నియా పత్రిక "శాండియాగో యూనియన్" మేనేజర్‌ను తాను బాగా ఎరుగుదుననీ సీనార్ పల్లా తెల్పుతున్నాడు.

ఈ పత్రికే మిస్టర్ బెరియా రష్యా నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన వార్తను ఓం ప్రథమంగా ప్రకటించింది.

బెరియా పలాయనవార్త క్రిందటి సోమవారంనాడు తొలిసారిగా ప్రకటించబడింది.

ఆదివారంనాడు సాయంకాలం మలాగా బ్యాంకి ఎదుట జిబ్రాల్టర్ నెంబర్ ప్లేటు గల ఒక ఆకుపచ్చని కారులో తాను మిస్టర్ బెరియాను కలుసుకున్నాననీ, ఆ కారులో ఇద్దరు స్పానిష్ పౌరులు కూడా వున్నారనీ సీనార్ పల్లా విశదం చేశాడు.

తాను సెప్టెంబర్ పదవతేదీని స్పెయిన్‌లో దిగాననీ, వివిధ పాశ్చాత్యరాజ్యాల ప్రభుత్వ యంత్రాంగాలలో ఉద్యోగులుగా పనిచేస్తున్న కమ్యూనిస్టులందరిపేర్లు తనకు తెలుసుననీ మిస్టర్ బెరియా తెలియజేశాడట.

మిస్టర్ బెరియా ప్రస్తుతం మలాగాకు సమీపంలోవున్న రేవుపట్టణం టోరనో మోలినాస్‌లో దాగివున్నట్టు సీనార్ పల్లా విశదంచేశాడు.

మిస్టర్ బెరియా మధ్య స్పెయిన్‌లోని లామాంచా ప్రాంతంలో పేరాషూట్‌లో దింపబడ్డాడనీ, ఆ సమయానికి అక్కడ సిద్ధంగా వుంచబడిన ఒక మోటారుకారులో అతడు ఒక అజ్ఞాత స్థలానికి తీసుకొనిపోబడ్డాడనీ నిన్న ఒక స్పానిష్ పత్రిక ప్రకటించింది.

మిస్టర్ బెరియా ప్రయాణంచేసి వచ్చినది రేడియో తరంగచోదితమైన విమానమనీ, అది జాడతెలియకుండా తిన్నగా అట్లాంటిక్ మహాసముద్రంలో వెళ్ళి పడిపోయేలాగ దాని యంత్రాలను త్రిప్పినమీదట అతడు, రష్యన్ వైమానికులు పేరాచూట్‌లలో పైన పేర్కొన బడిన ప్రాంతంలో దిగారనీ కూడా వివరించబడింది.

## మద్రాసు మంత్రివర్గం

### మిగిలిన మంత్రుల శాఖలలో మార్పులు

మద్రాసు, సెప్టెంబర్ 24—ఆంధ్రరాష్ట్రం అవతరణ తరువాత శేషించిన మద్రాసు రాష్ట్రం మంత్రుల పోర్టుఫోలియోలలో మార్పులు రాగలవని తెలుస్తున్నది. ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారు ఈ విషయాన్ని గురించి సెప్టెంబర్ 29 వ తేదీననాని, లేదా ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవాలలో పాల్గొనడానికి కర్నూలు వెళ్ళినప్పుడు గాని అధికార ప్రకటన చేయగలరని భావించబడుతున్నది కూడా. ఇప్పటి సూచనల ప్రకారం శేషించిన రాష్ట్ర మంత్రుల సంఖ్య పెరగదట కూడా.

భానుమతి, ఎన్. టి. రామారావు,
ఎస్. వి. రంగారావు, రేలంగి పాల్గొన్న
భరణీ వారి
చండీరాణి
విశాలాంధ్రలో
5 వ వారం
నిర్మాత: రామకృష్ణ స్టూడియో: భరణి డైరెక్షన్: భానుమతి
నవయుగ రిలీజు








ఫలవంతపు వ్యవసాయమునకు
అగ్రికోపై ఆధారపడండి



పశ్చిమ భారత పార: అద్భుతమైన దృఢత్వముతో వుపయోగించుటకు వీలుగా బలమైనభుజములు కలిగి దీర్ఘకాలము మన్నును.



మైసూరు మమ్మూటి: పదునైన అంచులు గలిగి, చక్కగా పని చేయును. సరితూగునిర్మాణ కారణముగా పట్టుకొనుటకు అతిసులభము.



రేకు మమ్మూటి: లోతుగా త్రవ్వుటకు అనుకూలముగానుండ ఎక్కువ కాలము మన్నును.

ప్రస్తుతము భారతదేశపు వేలాది పొలములలో అగ్రికో పనిముట్లు అద్భుతముగా పనిచేయుచున్నవి. హై కార్బన్ ఉక్కుతో తయారు కాబడి దృఢత్వము సూచించు ఎన్నో పరీక్షలకు నిలబడుటచేత ఈ అగ్రికోపనిముట్లను ప్రతిచోట వ్యవసాయదారులు ఎన్నుకొనుచున్నారు!

టాటా అగ్రికో పనిముట్లు

ది టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిట్.

హెడ్ సేల్సు ఆఫీసు:
23-B, నేతాజీ సుభాస్ రోడ్డు, కలకత్తా-1
బ్రాంచీలు: బొంబాయి, మదరాసు, నాగపూర్, అహమదాబాద్, సికిందరాబాద్, విజయనగరము కంటోన్మెంట్, జలంధర్ కంటోన్మెంట్ అండ్ కాన్పూర్

AG 3867

# వరద బాధితులకు ఇతోధిక సహాయం

## ముఖ్యంగా వస్త్రాల అవసరం హెచ్చుగా కలదని స్వామి నిత్యబోధానందజీ ప్రకటన

విద్యార్థులకు సహాయంకోసం రు 25,000 లు కావాలని అంచనా

రాజమండ్రి, సెప్టెంబర్ 22—"గోదావరి వరద దెబ్బతిన్న అన్ని ప్రాంతాలలోను ప్రజలకు ఇతోధికంగా వస్త్రదానం చేయవలసిన అవసరం రోజు రోజుకు హెచ్చుతున్నది. ఈ సందర్భంలో ఇంతవరకు జరిగిన సహాయం చాలదు. ఇంతే కాకుండా వరదలో తమ పాఠ్య పుస్తకాలు వగైరా కోల్పోయిన విద్యార్థులకు యింతవరకు ఎట్టి సహాయం జరగ లేదు. వీరి సహాయానికి సుమారు రు 25,000 లు కావలసివుంటుందని అంచనా వేయబడింది" అని శ్రీ రామకృష్ణ మిషన్ సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వామి నిత్యబోధానందజీ నేడొక ప్రకటనలో పేర్కొన్నారు.

స్వామిజీ యింకా యిలా తెలిపారు:

"వరద దెబ్బతిన్న రాజమండ్రి పట్టణంలోను, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని గ్రామాలలోను రామకృష్ణమిషన్ తన సహాయ కార్యక్రమాలను ప్రారంభించి ఇప్పటికి నెలరోజులైనది. మొదట 15 రోజుల వరకు మిషన్ కార్యకర్తలు వరద బాధితులకు బియ్యం, వండిన అన్నం యితర ఆహార పదార్థాలు పంచారు. తర్వాత వస్త్రాలు గృహనిర్మాణ పరికరాలు, పాత్ర సామగ్రి పంచడం ప్రారంభించారు. డెల్టా ప్రాంతాలకు, భద్రాచలంవంటి చోట్లకు వార్తా రవాణా సౌకర్యాలు సరిగా లేని కారణంగా తక్షణమే సహాయం అందిజేయడం సాధ్యం కాలేదు ఇందువల్ల మొదట కొంత విలంబం జరిగినా అదనంగా కార్యకర్తలను పురికించి మిషన్‌వారు రెండవ పక్షంలోనే రాజమండ్రి పట్టణంలోను డెల్టా గ్రామాలలోను కూడా చాలా సహాయం అంద జేశారు.

"మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో విశేషంగా దెబ్బతిన్న రాజమండ్రి పట్టణంలో సహాయ కార్యక్రమాలపట్ల మిషన్ ప్రత్యేకంగా శ్రద్ధతీసుకుని ఇప్పటికి 4 200 చీరెలు, 4,000 ధోవతులు, 15,000 పేల వెడుప్ల, 300 సెట్ల పాత్రసామగ్రి బాధితులకు ఉచితంగా పంచింది.

"రాజమండ్రి తాలూకా గ్రామాలలో 2,178 చీరెలు, 1,778 ధోవతులు మిషన్‌ద్వారా పంచబడినాయి పట్టణంలో చేయవలసిన సహాయం యింకా చాలావుంది మధ్యతరగతి ప్రజలకు సహాయం అవసరం ఆ పక్షాన వారి అవసరాలను తీర్చడానికి మిషన్ కృషి చేస్తున్నది

"డెల్టా ప్రాంతంలోని కొత్తపేట తాలూకాలో విశేషంగా దెబ్బతిన్న ఏనుగులమహల్, నార్కిడిమిల్లి ప్రాంతాలకు సహాయం అందిజేయడంలో మిషన్ ప్రత్యేకంగా శ్రద్ధవహించి కృషిచేసింది

"నదీగర్భంలోవున్న గుత్తెనదీవి, కామినిలంక, సలాదివారిపాలెం, పలనతిప్ప వగైరా లంక గ్రామాలకు సహాయం అందిజేసే విషయమైకూడా ప్రత్యేక శ్రద్ధవహించబడింది.

"మొత్తంమీద డెల్టా ప్రాంతంలో చీరెలు ధోవతులుసహా మొత్తం 10,500 నూతన వస్త్రాలు, 15,000 వెడుప్ల 200 సెట్ల పాత్ర సామగ్రి బాధితులకు మిషన్ ద్వారా పంచబడినవి.

"భద్రాచలం ప్రాంతంలో ముఖ్యంగి పోలివాక, గొల్లగూడెం, కొల్లుగూడెం, సీతంపేట కేంద్రాల ద్వారా చుట్టు 50 మైళ్ల దూరంలోగల గ్రామాలకు మిషన్ సహాయం అందజేస్తున్నది ఈ ప్రాంతంలో యిప్పటికి 715 చీరెలు, 600 ధోవతులు, 100 బస్తాల బియ్యం, 150 సెట్ల పాత్రసామగ్రి బాధితులకు పంచబడినవి ఈ ప్రాంతంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వామీజీ నూగూరు ప్రాంతంవరకు కార్యక్రమాలను విస్తరింపజేశారు.

"గడచిన మూడు దినాలనుంచి పోడవరం తాలూకా దేవీపట్నం చుట్టుపట్లగల ప్రాంతాలకు మిషన్ కార్యకర్తలు తమ సహాయ కార్యక్రమాలను విస్తరింపజేశారు. ఈ ప్రాంతంలో 14 గ్రామాల ప్రజలకు 787 చీరెలు 757 ధోవతులు, 71 సెట్ల పాత్రసామగ్రి పంచారు. ఇప్పుడు భద్రాచలంకు దిగువను 20 మైళ్ళ దూరంలోవున్న కూనవరం గ్రామానికి సప్లయిలు పంపబడుతున్నాయి. ఈ ప్రాంతంలోని కోయజాతిప్రజలు. వారిబిడ్డలకు ప్రత్యేక శ్రద్ధవహించి సహాయం అందజేయడానికి కృషి జరుగుతుంది."

### వస్తురూపంలో సహాయం

శ్రీ రామకృష్ణమిషన్‌వారికి క్రింద పేర్కొన్న విధంగా వస్తురూపంలో విరాళాలు అందినవి: నెల్లూరు ఆర్. యస్. ఆర్. మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు-ఒక మూట పాతబట్టలు, విజయవాడ విజయ ట్యుటోరియల్ కాలేజి విద్యార్థులు-ఒకమూట పాతబట్టలు, శ్రీ టి డి నరేంద్రరెడ్డి (బళ్లారి) ఒక మూట పాతబట్టలు, పెదకురపాడు వరద బాధితుల సహాయసంఘం-రెండు మూటల పాతబట్టలు, విజయనగరం గవర్నమెంటు గరల్స్ హైస్కూలు-ఒక మూట పాతబట్టలు, నెల్లూరు మునిసిపల్ హైస్కూలు-ఒక మూట పాతబట్టలు, రు 160 ల రొక్కము.

### కృష్ణాజిల్లాలో నిధి వసూళ్ళు

బందరు, సెప్టెంబరు 22—కృష్ణా జిల్లా కలెక్టరు, జిల్లా సేవా సమితి అధ్యక్షులు, జిల్లా బోర్డు స్పెషల్ ఆఫీసరు అయిన శ్రీ జి. రామిరెడ్డిగారి సూచన మేరకు గోదావరి వరద బాధితుల సహాయానికి వివిధ జిల్లా బోర్డు హైస్కూళ్ళనుంచి, పరిసర గ్రామాల నుంచి వసూలుచేసి పంపిన 62 పాత వస్త్రాలు, 128 క్రొత్త బట్టలు, రు 529-8-0 రొక్కం, 7 బస్తాల బియ్యం కృష్ణాజిల్లా సేవా సమితి స్వీకరించి వాని నన్నిటినీ రాజమండ్రి సేవా సమితికి అందజేసింది.

స్థానిక బ్రహ్మపురం కో-ఆపరేటివు స్టోర్సు యిచ్చిన రు 116/లు. వివిధ బియ్యపు మరల నుండి వసూలు చేసిన 78 బస్తాల బియ్యము కూడా రాజమండ్రి గిడ్డంకు పంపారు. అచ్చట గిడ్డి అధ్యక్షులైన జిల్లా జడ్జిగారు రామకృష్ణమిషన్ మున్నగు ప్రజా సంస్థల ద్వారా ఈ విరాళాల సక్రమ వినియోగమునకు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవిగాక స్థానిక గిల్డు వైస్ ప్రెసిడెంటు మిసెస్ ఏ. సవదర్, శ్రీమతి సత్యవతీ చలపతిరావు; మున్సిపల్ కౌన్సిలరు చిన్నకోట రామలింగంగార్ల ద్వారాను, స్థానిక మహిళా సంఘం ద్వారాను అందిన 1000 శాల్తీల పాత వస్త్రాలనుకూడ రాజమండ్రి గిడ్డంకు పంపారు

కృష్ణా జిల్లా వరదబాధితుల సహాయ సంఘంవారు యింతవరకూ రొక్కరూపముగా రు37,000/-వసూలు చేశారు. కుమారి శ్యామా కౌండిన్య మున్నగువారి భరతనాట్యము, శ్రీ జి ఎస్. రెడ్డిపార్టీ నృత్యనాటికా ప్రదర్శనములు, బందరు, బెజవాడ, గుడివాడలలో జరుపుట మూలంగా పై మొత్తంలో రు 26,000/- సమకూరినవి.

సెప్టెంబరు 7 న గవర్నరు శ్రీప్రకాశ ఈ పూరు వచ్చినప్పుడు వారికి రు 12,500/- నిధి సమర్పించబడినది వరదప్రాంతాలలో సహాయ కార్యక్రమమునకు పూనిన రామకృష్ణ మిషనుకు రు 5,000/- మొదటి వాయిదాగా పంపారు.

స్థానిక మహిళా సేవా మండలివారు సేవా సమితికి అందజేసిన పాతవస్త్రాలుగాక జిల్లా సంఘమునకు రు 150 రొక్కంకూడా అందజేశారు

## దక్షిణ రైల్వే నోటీసు

### బుక్ స్టాల్ కాంట్రాక్టర్లు.

పుస్తకములు అమ్ము వ్యాపారం చేయుచున్న వారినుండి దిగువ రైల్వే స్టేషనులలో బుక్ స్టాల్సు నిర్వహించుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

| గ్రూప్ 1 | గ్రూప్ 2 |
|---|---|
| 1. కాకినాడ పోర్టు | 1. అనంతపూర్ |
| 2 కాకినాడ టౌన్ | 2. చిత్తూరు |
| 3 నరసరావుపేట | 3. కడప |
| 4. తాడేపల్లిగూడెం | 4. పాకాల |
| | 5. ధర్మవరము |
| | 6. హోస్పేట |

2. ఏ గ్రూపులోనైనా ప్రత్యేక స్టేషన్లకు మాత్రం కంట్రాక్టులకు దరఖాస్తులు అంగీకరింపబడవు, రెండు గ్రూపులలోను స్టేషన్ల వద్ద కంట్రాక్టులకు దరఖాస్తు చేయదలచిన వ్యక్తులు లేదా పరములు. ఒక్కొక్క గ్రూపుకు విడివిడిగా దరఖాస్తులు పంపవలెను.

3. సెలెక్టు చేసిన దరఖాస్తుదారు, సెలెక్టు చేసిన నోటీసు చేరిన 3 నెలలలోగా బుక్ స్టాల్సు తెరవవలెను.

4. దరఖాస్తులు నిర్ణీత ఫారములో దాఖలు చేయవలెను. ఒక్కొక్క ఫారం ఖరీదు రు. 1/- (ఒక రూపాయ మాత్రమే) సదరు సొమ్ము మద్రాసు, పార్కుటౌన్‌లోని యీ రైల్వే పే మాస్టర్ అండ్ క్యాషియర్‌కు చెల్లించవలెను. దరఖాస్తులు పెట్టదలచినవారు కెందరు ఫారం ఖరీదు క్రింద చెల్లించిన సొమ్ముకు పే మాస్టర్ అండ్ క్యాషియర్ వల్ల జారీ చేయబడు ఆఫీషియల్ రశీదును చూపించి, దిగువ సంతకందారు ఆఫీసునుండి వ్రాసియివ్వవలసిన అగ్రిమెంటు. షరతులు, నిబంధనలతో దరఖాస్తు ఫారములు పొంద వచ్చును. దరఖాస్తు ఫారము ఒకరిది మరి యొకరికి మార్చుకొన గూడదు. దాని ఖరీదు వాపసు చేయబడదు.

5. ధరావతు సొమ్ము క్రింద యీ రైల్వే వద్ద రు 200/- లు డిపాజిటు చేసి, సదరు నగదు రశీదును దరఖాస్తుతో జతపరిచి పంపవలెను. సదరు సొమ్ము నగదుగా గాని, మణియార్డరు ద్వారాగాని యీ ఆఫీసు రిఫరెన్సు తెలుపుతూ, మద్రాసు, సదరన్ రైల్వే పే మాస్టర్ అండ్ క్యాషియర్‌కు చెల్లించవలెను. గెలుపొందని దరఖాస్తుదారులకు సదరు ధరావతు సొమ్ము వాపసు చేయబడును. గెలుపొందిన దరఖాస్తుదారు డిపాజిటు, అతను చెల్లింపవలసిన రైవెన్యు క్రింద జమ కట్టుకొనబడును.

6. దరఖాస్తులు సీలువేసిన కవర్లలో చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, సదరన్ రైల్వే, మద్రాసు అడ్రెసుకు పంపవలెను కెందరు మీద ఆ యా సందర్భమునుబట్టి, "బుక్ స్టాల్ కంట్రాక్టు, గ్రూప్ 1 లేదా గ్రూప్ 2" అని సూపర్‌స్క్రైబ్ చేయవలెను. ఒకే దరఖాస్తుదారు రెండు గ్రూపులకు దరఖాస్తు పెట్టినప్పుడు ఒక్కొక్క గ్రూపునకు విడివిడిగా కవరు ఉపయోగించవలెను.

7. దరఖాస్తులు తీసుకొనుటకు ఆఖరు తేది 31-10-53 మ॥ 12-0 గం. లు.

మద్రాసు, 19-9-53 } చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.

# రాజోలు తాలూకాలో రు 5,00,000 ల పంపకం

## వరదలో నష్టమైన యిండ్లకు ప్రభుత్వ సహాయం

రాజోలు, సెప్టెంబర్ 22—రాజోలు తాలూకా మొత్తంమీద పూరిళ్ళ పునర్నిర్మాణాలకై రమారమి 5,00,000 రూపాయలు ఒక్కొక్క యింటికి రు 30 ల వంతున పుచితంగా ప్రభుత్వం ముట్టచెప్పినట్టు రాజోలు తాసిల్దారు శ్రీ సి. అశ్వత్థ నారాయణగారు తెలియజేశారు.

కొత్తపేట సబ్ తాలూకాలో దాదాపు మూడున్నర లక్షల రూపాయిలు యీ విధంగా ముట్ట చెప్పబడిందని, పోతే రాజోలు తాలూకా నగరం ఖండంలో యిప్పటికి ఒకలక్ష ముప్పై యేడువేల తొమ్మిదివందల రూపాయిలు, 26 పూళ్ళలో పంచబడినట్టు కూడా శ్రీ అశ్వత్థ నారాయణగారు అన్నారు

రామకృష్ణ మిషన్‌వారు ప్రభుత్వ పర్యవేక్షణ క్రింద యిప్పటికి రు 8,000/-ల విలువ చేసే వస్త్రాలు పంచిపెట్టినారనికూడ తాసిల్దారుగారు చెప్పారు. 442 బస్తాల బియ్యం వరదబాధితులకు పంచిపెట్టబడినట్లు, 12 పడవల గడ్డి యితర ప్రాంతాలనుండి దిగుమతి చేయబడి వరద తాకిడితో బక్కచిక్కిన పశువులకు గ్రాసంగా అందిజేయబడిందని కూడ శ్రీ అశ్వత్థ నారాయణగారు తెలిపారు.

ఇండ్ల మరమ్మతులకు రు 30/-ల వంతున యివ్వవలసినది యింకనూ కొన్ని గ్రామాలలో రెండవ జాబితాకు చెందివున్నదనీ, వాటికి కూడా త్వరలోనే డబ్బు ప్రభుత్వం యివ్వగలదనీ తెలుస్తున్నది.



రాజోలు తాలూకా నార్కిడిమల్లి గ్రామంలోని నిర్వాసులకు రామకృష్ణ మిషన్‌వారు వస్త్రదానం చేస్తారని వెల్లడించగా వస్త్రాలను స్వీకరించడానికి వచ్చినవారిని ఫొటోలో చూడవచ్చు

### కవిటంప్రజల విరాళం

కవిటం గ్రామంలో పదిమంది ప్రముఖులు కమిటీగా ఏర్పడి వరదబాధితుల సహాయార్థం 64 ధాన్యంబస్తాలు, 250 గడ్డిమోపులు వసూలు చేసినారు. గడ్డి రెండు పడవలు నర్సాపురం సబ్ కలెక్టర్ ఆదేశంప్రకారం రాజమండ్రి పంపించినారు. ధాన్యంబియ్యంగామార్చి శ్రీ రామకృష్ణ మిషన్‌ద్వారా పంచి పెట్టుటకు నిర్ణయించినారు.

### బరంపురం కళాకారుల కృషి

బరంపురం ఎమెచూర్ ఆర్టిస్టు సంఘంవారు గోదావరి వరద బాధితుల సహాయార్థమై ఈ నెల 4 వ తేదీన వెరైటీ ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో సంగీత కచ్చేరీ, "పరీక్ష" అనే ఏకాంక నాటిక, భరత నాట్యం వగైరా ప్రదర్శించబడినవి ఇందు నటించిన వారెవ్వరూ, ఆర్కెస్ట్రాతో సహా ఒక్క దమ్మిడీ కూడా తీసుకోకుండా తమ ఔదార్యం వెల్లడించారు సుమారు రు 700/- వసూలు అయినది.

### పెదముత్తేవిలో వసూళ్ళు

కృష్ణాజిల్లా పెదముత్తేవి గ్రామంలో గోదావరి వరద బాధితుల సహాయం కొరకు శ్రీ ముత్తేవి శ్రీరంగాచార్యులుగారు గ్రామంలోని వివిధపార్టీ నాయకులను, వదాన్యులను విడివిడిగా కలుసుకొని నిధి వసూళ్లకొరకు కృషి చేస్తున్నారు. గత 6 వ తేదీనాటికి 30 బస్తాల ధాన్యం వాగ్దానం చేయబడినది. రొక్కం రు 23-8-0 వసూలు అయినది. కనీసం 40 బస్తాల ధాన్యం సేకరించి పంపుటకు కృషి జరుగుతున్నది. బందరు ఆర్. డి. ఓ. జిల్లాకలెక్టరుగారిచే స్థాపించబడిన అధికార కమిటీకి గ్రామస్థులు రు 500 లు విరాళమిచ్చారు.

### రావినూతల గ్రామస్థుల సాయం

గోదావరి వరద బాధితుల సహాయార్థం వరంగల్ జిల్లా రావినూతల గ్రామస్థులు రు 150 లు వసూలు చేసి "ఆంధ్రప్రభ" నిధికి పంపారు. ఇది కాక అయిదు బస్తాలజొన్నలు, 95 శాల్తీల పాత గుడ్డలు కూడా వసూలు చేసి భద్రాచలం ప్రాంత వరద బాధితులకు అందజేశారు.

### నగరిలో వసూళ్ళు

నగరి, సెప్టెంబర్ 19—గోదావరి వరదబాధితుల సహాయంకోసం నగరి గోదావరి వరద బాధితుల సంఘంవారు ఈ నెల 13 వ తేదీన లలిత కళాసమితి (తిరుపతి) వారు ఒక నాటకం ప్రదర్శించి రు. 515-12-6 లు సేకరించారు. హుండీల మూలకంగా సేకరించిన రు. 60-14-3 లతో కలిపి రు. 576-10-9 ఆంధ్ర వ్యవహారాల ప్రత్యేకాధికారి శ్రీ త్రివేదిగారికి పంపించారు.

### గుడ్లవల్లేరు గ్రామాభివృద్ధిసంఘం విరాళం

"ఈనెల 8 వ తేదీన నెప్రా పతువుసంత అండ్, గ్రామాభివృద్ధి సంఘం (గుడ్లవల్లేరు) వారి కార్యవర్గము, సంఘాధ్యక్షులైన శ్రీ వల్లభనేని రంగయ్యగారి అధ్యక్షతను సమావేశమై, గోదావరి వరద బాధితులపట్ల సానుభూతి తెలియపరుస్తూ గవర్నరు నిధికి గోదావరి వరద బాధితుల సహాయార్థం రు. 116/-లు విరాళం ఇవ్వడానికి తీర్మానించారు.

### జీవకారుణ్యసంఘం సేవ

గోదావరి వరద బాధితుల సహాయార్థం శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంవారికి ఈ నెల 17 వ తేదీనాటికి రు 3,490 లు నగదుగా విరాళాలు లభించాయని సంఘ కార్యదర్శి శ్రీ కె. అప్పలస్వామిగారు ప్రకటించారు.

### పేదూరు పంచాయతీ విరాళం

పేదూరు గ్రామపంచాయతీ శ్రీ నాగారెడ్డి శేషురెడ్డిగారి అధ్యక్షతను సమావేశమై "గోదావరి వరద బాధితుల నిధి"కి నూరు రూపాయలు విరాళం యివ్వడానికి తీర్మానించినారు.

### బుర్రకథ దళం సహాయం

అనకాపల్లితాలూకా పూడిమడక బోసు దళంవారు విశాఖపట్నంలో అయిదు రోజులు బుర్రకథలు చెప్పి, గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 78 లు విరాళాలు సేకరించి "ఆంధ్రప్రభ" నిధికి పంపారు.

### 1,202 గజాల గుడ్డ విరాళం

గుంటూరుజిల్లా హోల్‌సేల్ కో-ఆపరేటివ్ స్టోర్సువారు తమ సాముదాయక నిధినుంచి మంజూరు చేసిన రు 1,011 ల విరాళంతో 1,202 గజాల నీలం రంగు డ్రిల్లుగుడ్డను కొని వరద బాధితులకు పంచే నిమిత్తం శ్రీ రామకృష్ణ మిషన్‌కు పంపించారు.

### పొగాకు ఉత్పత్తిదార్ల సహకారసంఘం విరాళం

గుంటూరుజిల్లా టుబాకో గ్రోయర్స్ అండ్ క్యూరర్సు సహకారసంఘం డైరెక్టర్లు ఈనెల 4 వ తేదీన గుంటూరు బ్రాంచి ఆఫీసులో సమావేశమై గోదావరి వరదబాధితులకు ఈ సంఘ నిధులనుండి రు. 1,116/-లు విరాళమిచ్చుటకు తీర్మానించారు.

### గుడివాడ యన్. జి. ఓ.ల సహాయం

ఇటీవలి గోదావరి వరద బాధితులైన నాన్‌గెజెటెడ్ ఆఫీసర్ల సహాయార్థం గుడివాడ తాలూకా, నాన్‌గెజెటెడ్ ఆఫీసర్ల సంఘంవారు సంఘ సభ్యులనుంచి వసూలుచేసిన రు 68-8-0 లున్ను, తూర్పుగోదావరి జిల్లా నాన్‌గెజెటెడ్ ఆఫీసర్ల సంఘ కార్యదర్శిగారికి పంపారు.

### రాజమండ్రిలో వస్త్రదానం

రాజమండ్రి నూనెవర్తకులు శ్రీ మైలవరపు కోటయ్యగారు ఈనెల 5 వ తేదీన స్వగృహంలో రు 500 ల విలువగల చీరెలు, ధోవతులను వరద బాధితులకు పుచితంగా పంచియిచ్చారు

## వరద బాధితుల నిధి సహాయార్థం నృత్య ప్రదర్శనాలు

### గుడివాడలో రు. 4,000 లు పైగా వసూలు

గుడివాడ, సెప్టెంబర్ 22—గోదావరి వరద బాధితుల సహాయార్థం నిన్న రాత్రి గౌరీశంకర టాకీసులో కృష్ణాజిల్లా కలెక్టర్ శ్రీ జి. రామిరెడ్డిగారి అధ్యక్షతను కృష్ణాజిల్లా గోదావరి వరదబాధితుల సంఘంవారి ఆధ్వర్యాన నృత్య ప్రదర్శనములు జరుపబడినవి.

కృష్ణాజిల్లా వెల్‌ఫేర్ ఆఫీసరు శ్రీ యు వెంకటేశ్వర్లుగారి కుమార్తె కుమారి శ్యామా కౌండిన్య, జిల్లా కలెక్టరు శ్రీ జి రామిరెడ్డిగారి 8 ఏళ్ళ కుమార్తె కుమారి సాయిలీలా భరతనాట్యమందలి వివిధ భంగిమలను చక్కగా ప్రదర్శించారు, శ్రీ రామిరెడ్డిగారి కుమారుడు శ్రీ జి. యస్. రెడ్డిగారి బృందము "ప్రకృతి పురుషుడు" అనునృత్య నాటికను చక్కగా ప్రదర్శించారు, గుడివాడ డివిజన్‌లో యీ ప్రదర్శనమునకు రు 4,000 లకుపైగా వసూలైనది.

జిల్లా కలెక్టర్ శ్రీ రామిరెడ్డిగారు గోదావరి వరదలవల్ల వచ్చిన నష్టాన్ని వివరించి ప్రతి ఒక్కరూ వరదబాధితులకు తమ శక్తికొలది తోడ్పడవలసినదిగా విజ్ఞప్తి చేశారు.

ప్రదర్శనలో పాల్గొన్నవారికి శ్రీమతి లక్ష్మీమాల కొండయ్యగారు బహుమతులను పంచిపెట్టారు. శ్రీమతి లక్ష్మీమాల కొండయ్యగారు కుమారి శ్యామా కౌండిన్యకు, రిలీఫ్ కమిటీవారు కుమారి సాయిలీలకు, శ్రీ వెంకటేశ్వర మోటారు సర్వీసు ప్రొప్రయిటర్ శ్రీ కఠారి సత్యనారాయణరావుగారు ఆర్కెస్ట్రా స్టాఫ్‌కు ప్రత్యేకంగా వెండికప్పులను బహూకరించారు. కుమారి సాయిలీలకు యిచ్చిన వెండికప్పును తిరిగి వరదబాధితులకు ఇవ్వవలసినదని రిలీఫ్ కమిటీవారికి ఇవ్వగా దానిని వేలము వేశారు. రూ 30/-లు వచ్చినది.

డిప్యూటీ కలెక్టరు శ్రీ యల్. మాలకొండయ్యగారి కృతజ్ఞతాభివందనములతో కార్యక్రమం ముగిసింది.

### గుడివాడ మునిసిపల్ హైస్కూలు సహాయం

గుడివాడ, సెప్టెంబరు 22—గోదావరి వరద బాధితుల సహాయార్థం గుడివాడ మునిసిపల్ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు యిప్పటివరకు 10½ బస్తాల బియ్యం రు. 350ల డబ్బు దాదాపు వెయ్యిపాత,క్రొత్త బట్టలు సేకరించారు. హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ జి. వి. రాఘవులుగారి అధ్వర్యాన ఉపాధ్యాయులు శ్రీ యస్. మాధవరావు, శ్రీ డి. యస్. ప్రకాశరావు, శ్రీ కె. యల్. కాంతారావు, యస్. మదీన్‌గార్లు తదితర ఉపాధ్యాయులు విద్యార్థులు, పట్టణంలోను పరిసర గ్రామాలలో తిరిగి వసూలు చేశారు, ఇందులో 7½ బస్తాల బియ్యం, రూ 100/-లు, బట్టలు రామకృష్ణా మిషన్, రాజమండ్రివారికిన్ని; 3 బస్తాల బియ్యం, రూ 150/-లు, నరసాపురం కాలేజి వారికిన్ని; సహాయ కార్యక్రమాలు నిర్వహించుటకై స్వయంగా అందచేశారు. "ఆంధ్రప్రభ" నిధికి రూ 100/-లు "గుడివాడ" గోదావరి వరదబాధితుల సహాయసంఘం ద్వారా పంపారు.

### గుడివాడ కాలేజి వసూళ్ళు

గుడివాడ కాలేజి ఉపాధ్యాయులు తమ జీతములలో నూటికి ఐదువంతుల చొప్పున వరద బాధితుల నిధికి పంపారు విద్యార్థుల వద్ద. ఉపాధ్యాయులవద్ద వసూలైన దాదాపు రూ. 700-లు నరసాపురం కాలేజివారికి సహాయ కార్యక్రమ నిర్వహణకై పంపినట్లు తెలియుచున్నది.

### సంగీత సభవారి కృషి

గోదావరి వరద బాధితుల సహాయార్థం రాజమండ్రి మెహబూబి మ్యూజికల్ క్లబ్‌వారు ఉత్సాహంతో నిధిని సేకరిస్తున్నారు యిప్పటివరకు పల్లెగ్రామాలలో పర్యటించి సేకరించిన 116/-రూపాయలు, బియ్యం 50 కుంచములు, 200 పై చిలుకుబట్టలు సెంట్రల్ గోదావరి ఫ్లడ్ రిలీఫ్ కమిటీకి అందజేశారు.

### రైస్‌మిల్లు విరాళం

కవుతరం లాకుపల్లిగల శ్రీ విజయలక్ష్మీ రైస్‌మిల్లువారు రామకృష్ణమిషన్‌వారికి రాజమండ్రికి రెండు బస్తాల బియ్యం పంపినట్లు, రైస్‌మిల్ కంట్రాక్టరు కంపెనీ మానేజరు కానూరి వెంకటేశ్వరరావుగారు తెలియజేస్తున్నారు

### క్యాజిల్‌రాక రైల్వే కార్మికుల సహాయం

క్యాజిల్‌రాక్, సెప్టెంబర్ 19—బొంబాయి రాష్ట్రంలోని క్యాజిల్‌రాక్ ఆంధ్ర రైల్వే కార్మికులు యింటింట బిక్షమడిగి రు 50 లు వసూలుచేసి గోదావరి వరద బాధితుల సహాయార్థం శ్రీ చందూలాల్ త్రివేదిగారిపేర మద్రాసుకు పంపారు.

గోదావరి వరద బాధితుల సహాయానికై యిచ్చట ఏర్పాటు చేయబడిన సంఘానికి శ్రీ జ్యోతిరాంగారిని అధ్యక్షులుగాను, శ్రీ బి అల్లప్పగారిని కార్యదర్శిగాను ఎన్నుకొన్నారు ఈ సంఘం తరఫున సెప్టెంబరు 29 వ తేదీన "శ్రీ భక్త రామదాస్" అనే నాటకం ప్రదర్శించి, వసూలైన మొత్తాన్ని "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధికి" పంపుటకు కమిటీ నిర్ణయించినదని కార్యదర్శి తెలియజేస్తున్నారు.

## ఏజెన్సీలో వరద బాధితులకుసహాయం

### శ్రీ కారుణ్యానందస్వామి ప్రకటన

రాజమండ్రి, సెప్టెంబర్ 18—శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘస్థాపకులు శ్రీ కారుణ్యానంద స్వాములవారు గోదావరి. శబరి వరదల్లో మునిగిపోయిన భద్రాచలం డివిజన్‌లోగల 54 ఏజెన్సీగ్రామాల్లో సంచారంచేశారు, ఈ గ్రామాల్లో వరదప్రమాదంవల్ల 4,178 పూరి యిండ్లు, 57 పెంకుటిండ్లు పూర్తిగా నాశనమయిపోయినవనీ, 20 వేల మంది ప్రజలు నిలువనీడలేక ఆకలిమంటలతో అల్లాడుతున్నారనీ, 24 గురు మనుష్యులు, 200 పశువులు, వరదల్లో చిక్కుకొని మరణించినట్లు శ్రీ స్వాములవారు తెలుపుచున్నారు.

ఈ గ్రామాలలో ప్రభుత్వంవారు యింటికి రు 30 లు చొప్పున సహాయం చేశారు. తాత్కాలికంగా బియ్యం పుచితంగా సప్లయ చేశారు. చౌక బియ్యం డిపోలు తెరిపించి కొన్ని చోట్ల అంబలి కేంద్రాలు కూడా నెలకొల్పారు. కాని సర్వస్వం గోల్పోయిన కొండ జాతి ప్రజలకు యీ సహాయం చాలదనీ, యీ ప్రాంతములలో నెలల తరబడి అంబలి కేంద్రాలు నిర్వహింపజేసి వారి ఆకలి మంటలను చల్లార్చాలనీ శ్రీ స్వాములవారు తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంలో శ్రీ స్వాములవారు భద్రాచలం డిప్యూటీ కలెక్టర్ శ్రీ మండపాక.తహసిల్‌దార్ శ్రీ పద్మనాభరావు, జిల్లా కాంగ్రెసు సభ్యులు శ్రీ డి. వెంకటకృష్ణయ్య మొదలగు వారలను కలుసుకొని వరద బాధితులగు ఏజెన్సీ ప్రజలకు చేయవలసిన సేవను గురించి. సహాయమును గురించి వివరించారు. యీ ప్రాంతాల్లో శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘం ద్వారా సహాయ కేంద్రాలను నెలకొల్పి సేవచేయడానికి శ్రీ స్వాములవారు యేర్పాట్లు చేస్తున్నారు.

## వరదసమయంలో పంచాయతీ బోర్డులు చేసిన సహాయం

### ప్రభుత్వం గుర్తించాలని అభ్యర్థన

మద్రాసు, సెప్టెంబర్ 22—మద్రాసు స్థానిక సంస్థలమంత్రి శ్రీ నాయకంటి శంకర రెడ్డిగారికి తూర్పుగోదావరి జిల్లా, పంచాయతీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులైన శ్రీ మెర్ల కొండలరావు, శ్రీ వర్తి ముత్యాలరావుగారలు నేడు ఒక మెమోరాండం సమర్పించారు.

"ఆగస్టు 15, 16 తేదీలలో గోదావరి వరదల బీభత్సానికి, తూర్పుగోదావరి జిల్లాలోని సుమారు 150 పంచాయతీ బోర్డులు ఆయా గ్రామములకు ప్రమాదము లేకుండా చేయు నిమిత్తం ఆనగా, గోదావరి గట్లు, కాల్వగట్లు గండ్లుపడకుండా కావలా కాయునిమిత్తమూ, ప్రజలను. మెరకప్రాంతాలకు పడవలలో చేరవేసే నిమిత్తమూ పంచాయతీలు వందలకొద్దీ రూపాయలు ఖర్చుచేసియున్నవి. ఆ ఖర్చులు. ఆడిట్ అభ్యంతరములు లేకుండా ప్రభుత్వంవారు పూర్తిగా అంగీకరిస్తూ, గౌరవముగా ఎన్నికైన పంచాయతీ అధ్యక్షుల ప్రజాశ్రేయస్సు దృష్ట్యా తీసుకొన్న అత్యవసర చర్యను అభినందించి వారియందు విశ్వాసము ప్రకటించాలి.

"వరద నష్టములకు గురియైన పంచాయతీలలో పన్నులు వసూలు లేకుండా 53-54 సంవత్సరమునకు రెమిషన్ ఇప్పించాలి.

"వరదబాధితుల సహాయార్థం రాష్ట్రంలోని ప్రతి పంచాయతీబోర్డు వాటియొక్క ఆర్థిక స్తోమతను బట్టి, విరాళము లొసంగుటకు అనువుగా, ఇప్పుడున్న ఆటంకాలన్నీ తొలగించాలి.

"ఆంధ్ర రాష్ట్రావతరణ మహోత్సవాల్లో, ప్రతిమేజరు పంచాయతీ యాభై రూపాయలు, మైనరు పంచాయతీ ఇరువదియైదు రూపాయలవరకు ఖర్చు చేసికొనుటకు అధికారమివ్వాలి,

"14-6-53 తేదీని కాకినాడలో ఏర్పాటు కాబడిన తూర్పు గోదావరిజిల్లా పంచాయతీ అధ్యక్షుల అసోసియేషన్‌ను గుర్తించవలసిందిగా జిల్లాపంచాయతీ ఆఫీసరు, రీజనల్ ఇన్‌స్పెక్టర్‌వారు చేసిన సిఫార్సును పురస్కరించుకొని. అసోసియేషన్‌ను ప్రభుత్వం వెంటనే గుర్తించాలి" అని మెమోరాండంలో కోరారు.

ఈ కోర్కెలను తప్పక మన్నింతుమని శ్రీమంత్రి వాగ్దానం చేశారు.

# ఆంధ్ర మహిళాసభ పారిశ్రామిక సంస్థ

## నూతన భవనంలో కార్యక్రమానికి శ్రీ త్రివేదీచే ప్రారంభోత్సవం

మద్రాసు, సెప్టెంబర్ 24—ఆంధ్ర గవర్నరుగా నియమింపబడ్డ శ్రీ త్రివేదీ గత సాయంత్రం మైలాపూరులో ఆంధ్ర మహిళా సభ నూతన భవనాలలో పారిశ్రామిక సంస్థ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంలో మాట్లాడుతూ ఆంధ్ర మహిళలకు ఆంధ్ర మహిళా సభ చేస్తున్న సేవను ఆయన ప్రశంసించారు. ఈ సంస్థకు శ్రీమతి దుర్గాబాయిదేశముఖ్ తల్లీ. తండ్రీ కూడానని అంటూ. ఈ మహిళాసభ వ్యవస్థాపకురాలుగా ఆమె చేసిన సేవ అపారమని ఆయన అన్నారు.

తమ తమ తీరిక సమయాలలో సాంఘిక సేవ చెయ్యడానికి పూనుకోవలసిందిగా మహిళలను ఆయన ఉద్బోధించారు.

ఉత్సవ ప్రదేశానికి రాగానే శ్రీ త్రివేదికి ఆంధ్ర మహిళా సభ కార్యదర్శినులు శ్రీమతి ఏ. సి కృష్ణారావు, కుమారి ఆర్. కమలాబాయి గారలు స్వాగతం ఇచ్చారు.

కుమారి కె వి రమణమ్మ. మంగళం గార్ల ప్రార్థన తర్వాత శ్రీమతి కృష్ణారావు నివేదికను ప్రకటిస్తూ, ఆంధ్ర మహిళాసభ ఉద్దేశాలను, ఈ పారిశ్రామిక సంస్థ ఆదర్శాలను గురించి వివరించారు.

ఆంధ్ర మహిళాసభ కార్యక్రమాలు. కృషి తనకు చాల ఆమోదం కలిగించాయని శ్రీ త్రివేదీ అన్నారు, ఈ సభకు విశేషంగా ధన. వస్తురూపాలలో విరాళాలు నిరంతరం వస్తూ వుండాలని ఆశిస్తున్నానన్నారు. తాము ఒక భాగంగా వున్న సంఘానికి ప్రతివారూ ఏదో రూపంలో సేవ చేయాలన్నారు.

సాంఘిక సేవ అవసరం లోగడ స్త్రీలచేత. పురుషులచేత బాగా గుర్తించబడిందని చెపుతూ. స్త్రీలు ఎక్కువగా ముందుకు రాలేకపోతున్నారంటే అందుకు కారణం పురుషులేనని శ్రీ త్రివేదీ అన్నారు ఈ నిందను పురుషులు తొలగించుకోవాలన్నారు

డాక్టర్ పట్టాభి సీతారామయ్య. శ్రీ సి రాజగోపాలాచారి మున్నగువారి సందేశాలు సభలో చదువబడ్డాయి.

పరీక్షలలో ఉత్తీర్ణులైనవారికి శ్రీ మతి త్రివేదీ డిప్లొమాలను, సర్టిఫికెట్లను ఇచ్చింది

శ్రీమతి కృష్ణారావు వందన సమర్పణ చేసింది. ఆంధ్ర మహిళా సభ బాలికలచే సంగీత, వినోద ప్రదర్శనాలు జరుపబడ్డాయి

# రాష్ట్రంలో కలరా

## ఆరోగ్యశాఖ డైరెక్టర్ ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 22—సెప్టెంబరు 5 వ తేదీతో అంతమయ్యేవారంలో రాష్ట్రం మొత్తంమీద 3,382 మందికి కలరా తగిలిందనీ, 1,671 మంది కలరావల్ల మరణించారనీ, 48 మందికి మశూచికం సోకగా 12 మంది చనిపోయారనీ మద్రాసు ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కలరా జోరు తగ్గిందనీ, దక్షిణ ఆర్కాట్, అనంతపూర్ జిల్లాలలో కలరా హెచ్చుగా వుందనీ, మద్రాసు నగరంలో 79 మందికి కలరా రాగా 8 మంది చనిపోయారనీ అదే వారంలో రాష్ట్ర ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తూ ఆరోగ్యశాఖ డైరెక్టర్ తమ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చెంగల్పట్టు, దక్షిణ ఆర్కాట్, తంజావూరు, తిరునల్వేలి, కడప, చిత్తూరు, సేలం, నీలగిరి, దక్షిణ కెనరా, మలబార్ జిల్లాలలో మశూచికం హెచ్చుగా వుందనీ, మద్రాస్ నగరంలో 5 గురికి మశూచికం సోకితే మరణాలు మాత్రం లేవనీ ప్రభుత్వ ప్రకటనలో ప్రకటించబడింది.

# ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

| | |
|---|---|
| శ్రీమతి చెక్కా లక్ష్మీ ఈశ్వరమ్మ. కంఠం | 7-7-0 |
| గురజాల గ్రామస్థులు సేకరించి రెండవ దఫా పంపిన విరాళాలు | 7-0-0 |
| ఇందులో: శ్రీ పాలా వైదయ్య 5-0-0 చేరివున్నవి. | |
| అయిదు రూపాయల లోపు విరాళాల మొత్తం | 3-4-3 |
| నిన్నటి మొత్తం | 2,95,289-6-5 |
| నేటి మొత్తం | 3,00,736-1-5 |

నిధినుంచి 20,000 రూపాయలకు నేడు పరవ డ్రాఫ్ట్ స్వామి నిత్యబోధానంద, రామకృష్ణ మఠం, రాజమండ్రికి పంపించబడింది ఇందుతో బాధితుల సహాయార్థమై మొత్తం 2,50,000 రూపాయలు ఇప్పటికి రామకృష్ణ మఠంవారికి అందజేయబడినవి.

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంపప్రార్థన.]

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడంవల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయకపోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.]

ఖట్మండూ, సెప్టెంబర్ 22—నేపాల్ కాంగ్రెస్, నేపాల్ నేషనల్‌కాంగ్రెస్, నేపాల్ ప్రజా పరిషత్ ఈ మూడు సంస్థలు కలిసి కార్యక్రమంపై సమైక్యతతో వ్యవహరించడానికి చేసుకున్న నిర్ణయం వీటి ఐకమత్యం స్థిరంగా వుండే పక్షంలో ప్రధాని మాతృకా ప్రసాద్ కోయిరాలాకు ఆయన నేషనల్ డెమొక్రాటిక్ పార్టీకి విపరీతంగా పరిణమించవచ్చునని ఇక్కడి రాజకీయ వర్గాలవారు భావిస్తున్నారు.

మిస్టర్ కరంజియాపై ప్రభుత్వం పెట్టిన కేసుకై మొత్తం రు 27,223-1-0 వ్యయపరచబడినట్టు ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయ్ మంగళవారంనాడు బొంబాయి అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వివరం చేశారు.


## ప్రకటన

మా సొసైటీ 14-9-53 నుండి పనిచేయుట ప్రారంభించి, ఆఫీసు విజయవాడ, గాంధీనగర్ నెం. 18/191 లో స్థాపింపబడినది. ఉత్తర ప్రత్యుత్తరము లన్నియు దిగువ తెలిపిన అడ్రెసుకు పంపగోరెదము.

బిజినెస్ మేనేజర్, ఆంధ్ర హాండ్‌లూం వీవర్సు కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్, 18/191 గాంధీనగర్, విజయవాడ.

ఆర్. గజపతి,
బిజినెస్ మేనేజరు.



## ఇండియన్ కాఫీ బోర్డు

స్థానిక కాఫీ వేలములు - అక్టోబరు 1953

స్థానిక కాఫీ వేలములు దిగువ తేదీలలో ఆయాచోట్ల జరుగును.

| | |
|---|---|
| 1. మెంగుళూరు<br>2. కోయంబత్తూరు<br>3. కోజికోడ్<br>4. మైసూరు<br>5. చిక్ మగలూరు | 5-10-53 సోమవారం |
| 6. తిరువనావల్లి<br>7. బెంగుళూరు | 12-10-53 సోమవారం |
| 8. బళ్ళారి<br>9. మద్రాసు<br>10. తంజావూరు<br>11. కొట్టాయం | 14-10-53 బుధవారం |
| 12. మదురై | 20-10-53 మంగళవారం |
| 13. పాలంకోట | 22-10-53 గురువారం |

వేలముల ఫలితములు సాధ్యమైనచో అదే రోజుగాని, మరునాడుగాని వేలం సెంటరువద్ద ప్రకటింపబడును.

గుంటూరులో స్థానిక వేలములు జరుగువరకు, గుంటూరు, కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి, గంజాం, విశాఖపట్టణం జిల్లాలు హైదరాబాద్ స్టేట్‌లోని డీలర్లు యిదివరకువలెనే మద్రాసువద్ద స్థానిక వేలములలో పాల్గొనవచ్చును.

బెంగుళూరు. 21-9-53. } ఎం. ఏ. శ్రీనివాస లింగం పిళ్ళె, చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసరు.




## పశ్చిమగోదావరి జిల్లా ప్లానింగ్ బోర్డు

కొన్ని స్కీములను అమలుపరచడానికి సిఫారసు

ఏలూరు, సెప్టెంబర్ 21 — పశ్చిమ గోదావరి జిల్లా ప్లానింగ్ బోర్డు నేటి మధ్యాహ్నం సమావేశమై ప్రభుత్వానికి అనేక స్కీములను సిఫారసు చేసింది. ఈ స్కీములను అమలుపరచడానికి కావలసిన ఖర్చులో సగం స్థానిక విరాళాలవల్ల భరించవచ్చునని ఒక పరిశీలన సూచించింది. ఈ విరాళాలు ధనరూపంలోగాని, శ్రమరూపంలోగాని వుండవచ్చునని సూచింపబడింది.

9,975 రూపాయలతో నర్సాపురంలోని టైలర్ హైస్కూలు భవనాల అభివృద్ధి చెయ్యడం, ... రూపాయలతో అత్తిలి బోర్డు హైస్కూలు భవనాలను అభివృద్ధిచెయ్యడం, ... ప్రసూతి కేంద్రాన్ని నిర్మించడం, ... గ్రామంలో ... ఫుట్ బ్రిడ్జి నిర్మించడం ప్లానింగ్ బోర్డు చేసిన సిఫారసులలో ముఖ్యమైనవి.

ఈ సమావేశానికి కలెక్టర్ శ్రీ జి. వెంకటస్వామి నాయుడుగారు అధ్యక్షత వహించారు.

పశువైద్యానికి, పశుపోషణకు దెందులూరు ఫిర్కా నాగులకేపుని పాడులో ఒక కేంద్రాన్ని స్థాపించ చెయ్యడానికి నిర్ణయించబడింది.

## జమీందారీల రద్దు

నష్టపరిహారంకింద బనూరా

మద్రాసు, సెప్టెంబరు 23 — జమీందారీల రద్దు చట్టంప్రకారం 1951 ఏప్రిల్‌లో ప్రభుత్వంచే స్వాధీనం చేసుకొనబడిన కొన్ని ఎస్టేట్లకు నష్టపరిహారం చెల్లించే ... మద్రాసు ... మద్రాసు ప్రభుత్వం తరఫున విజయనగరం, మధురై జమీందారీల రద్దు ట్రిబ్యూనల్ చెయిర్మనుకు పంపించారు. ... స్వాధీనంచేసుకొన్న ఎస్టేట్లను గురించి, నష్టపరిహారంకింద ఇయ్యవలసిన మొత్తాలను గురించి, చెల్లించవలసిన తేదీ వివరాలు ఆగస్టు 5, 12 తేదీలలో ప్రచురించబడిన గెజెట్లో ప్రకటించబడ్డాయి.

సెప్టెంబర్ 22 వ తేదీ ఉదయం సమావేశమైన పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు ఏ కార్యక్రమం నిర్వహించకుండానే అక్టోబర్ [illegible] తేదీకి సమావేశాన్ని వాయిదా వేసింది.


మీరు పగలంతా ప్రతిరోజు వాడే కలము

నెం. 1 రు. 2/15
పిల్లకు రు. 2/15
నెం. 2. రు. 2/5
పెన్సిల్ రు. 10
వివిధ రంగులలో
ఎప్పుడు రేనాల్డ్ కలము
సిరా కే ఫిల్
సిద్ధంగా
దొరుకును.

డాట్ పెన్సు లిమిటెడ్,
సేల్సు అండ్ సర్వీస్ డిపో,
46, చిత్తరంజన్ అవెన్యూ,
కలకత్తా-12



## అతిమూత్ర వ్యాధి వారం రోజులలో నెమ్మదించును

మూత్రంలో అధికంగా చక్కెర పోవటం అతిమూత్రవ్యాధి (DIABETES) అంటారు. ఇది యెంత ఉపద్రవకరమైన వ్యాధి అంటే, దీని పాలబడినవారు ఆరోజో రేపో మృత్యువుకు ఆసన్నమవుతుంటారు. దీనికి డాక్టర్లు ఇన్సులిన్ ఇంజక్షన్ మాత్రమే తగిలిస్తారు. కాబట్టి వ్యాధి పూర్తిగా నయం కానేకాదు. ఇన్జెక్షన్ల గుణము వున్నంతకాలం మూత్రంలో చక్కెర తాత్కాలికంగా నిలిచిపోతుంది. ఈ జబ్బు లక్షణాలలో ముఖ్యమైనవి దాహం, ఆకలి, తరచుగా చక్కెరతో మూత్రం బయలు వెడలటము, దురద మొదలైనవి. ఈ వ్యాధి ముదిరితే రాచపుండు, కురుపులు, కంటిపొర ఇతర చిన్నజబ్బులు సంభవించును. ... చికిత్స దీన్ని వాడినందువల్ల వేలకు వేలమంది మృత్యుముఖము నుండి రక్షింపబడ్డారు. దీన్ని వాడితే రెండవ లేక మూడవ రోజునుండే మూత్రంలో చక్కెర తగ్గించి, అత్యధిక మూత్రం కూడా నివారిస్తుంది. మూడురోజుల తరువాత మీరు బాగా తేలిక ... దీనికి పథ్యంలేదు. ఇన్జక్షన్లు అవసరం లేదు. ఇంగ్లీషులో వివరములు ... 50 బిళ్లలు ... రు. 6-12-0 ...

దీనబంధు కెమికల్ లేబరేటరీ, ...
పోస్టుబాక్సు నెం. 587, కలకత్తా.


## కుటీర పరిశ్రమల అభివృద్ధికి కృషి

గాంధీ సౌభాగ్య ఆశ్రమవాసులకు డాక్టర్ సుశీలనయ్యర్ ప్రబోధం

విజయనగరం, సెప్టెంబర్ 18 — గాంధీజీ ప్రియశిష్యురాలు ఢిల్లీస్టేట్ ఆరోగ్యశాఖ డిప్యూటీ మంత్రి డాక్టర్ సుశీలనయ్యర్, శ్రీ ప్రభాకర్ జీ, శ్రీమతి కమల, శ్రీ యస్. వి. మూర్తిగార్లతో కలిసి 18వ తేదీ ఉదయం రాయఘూర్ రైలులో విజయనగరం వచ్చారు.

రైల్వేస్టేషన్‌వద్ద శ్రీ గాంధీ గ్రామ సౌభాగ్య ఆశ్రమస్థాపకులు శ్రీ పసుమర్తి వీరభద్రస్వామిగారు, శ్రీ పసుమర్తి సుబ్బారావు, వెంకటసుబ్బారావుగార్లు తదితర వర్కర్లు వారికి స్వాగతమిచ్చారు. పిమ్మట వంటితాడిలో శ్రీ పసుమర్తి వీరభద్రస్వామిగారు నిర్మించిన శ్రీ గాంధి గ్రామ సౌభాగ్య ఆశ్రమానికి 8-30 గంటలకు వచ్చారు. ఆశ్రమమంతా చూచి చాల సంతోషించారు. పరిశ్రమల శాఖను ప్రారంభోత్సవం చేశారు. అచ్చట జరుగుతున్న కమ్మరం, వడ్రంగి, ... బట్టనేయడం, మగన్‌వాడి పొయ్యిలు, సబ్బులు, చేతి కాగితం తయారుచెయ్యడం, తిరగల్లపై ధాన్యం విసరడం మొదలగు పరిశ్రమలను చూచారు. నూనెగానుగ కూడా చూచారు. పిమ్మట సభాస్థలికి రాగా నేతాజీ బాలభట సంఘ సభ్యులు వందనంచేశారు. నేతాజీ చిత్రపటాన్ని శ్రీమతి సుశీలనయ్యర్‌గారికి బహూకరించారు. ఆశ్రమవిద్యార్థులు వందన సమర్పణ చేశారు.

ఆశ్రమ స్థాపకులైన శ్రీ పసుమర్తి వీరభద్రస్వామిగారు సభికులకు డాక్టర్ శ్రీమతి సుశీల నయ్యర్‌ను పరిచయంచేశారు. పిమ్మట ప్రభాకర్ జీ తెలుగులో మాట్లాడుతూ, శ్రీమతి సుశీలనయ్యర్ మంత్రిగా యిచ్చటకు రాలేదని, కాంగ్రెసు కార్యకర్తగా వచ్చినదని, కార్యకర్తలపై దేశపురోగమనం ఆధారపడినదని, గాంధీజీ లేరనే నిరాశతో ప్రజలు వుండరాదని తెలిపారు.

పిమ్మట శ్రీ పసుమర్తి వీరభద్రస్వామిగారు ఆశ్రమంలో జరుగుచున్న కార్యక్రమం, పనులు, వర్కర్ల పనిపాట్లు తెలియజేశారు. శ్రీమతి సుశీల నయ్యర్ మాట్లాడుతూ, తనకు తెలుగు తెలియకపోవడం శోచనీయమని, తెలుగులో మాట్లాడిన విషయము తెలియకపోయినా వాతావరణం ప్రభావం తనపై వున్నదని, తెలుగుదేశంతో పరిచయం లేకపోయినా అనేకమంది కార్యకర్తలు, దేశసేవకులు వున్నారని తెలుసునని చెప్పారు. గాంధీజీ చూపిన బాటను నడిచి నిరాశ్రయతను పోగొట్టవలసిందని, చేతిపనులను ప్రోత్సహించవలసిందని ప్రబోధించారు.

ఇటువంటి ఆశ్రమాలలో పరిసరప్రాంతాల ప్రజలకు కావలసిన వస్తువులు తయారుచెయ్యతగునన్నారు. శాస్త్రీయ పద్ధతులలో తయారు చేస్తుండాలని సలహాయిచ్చారు.

తరువాత సుశీలనయ్యర్, ప్రభాకర్ జీ విజయనగరం ప్రేమసమాజం చూచారు. అచ్చట శ్రీ వీరభద్ర స్వామిగారు, కార్యదర్శి ఎ. గోపాలం, ఉపాధ్యక్షులు శ్రీ నారాయణ పట్నాయకం, విశాఖ జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ పసుమర్తి వెంకటసుబ్బారావుగార్లు, తదితర వర్కర్లు స్వాగత మిచ్చారు. ప్రేమసమాజంలోవున్న అనాధ బాలురను చూచిన పిమ్మట రోగులను చూచి సమాజం చేస్తున్న పనులను ప్రశంసించారు.

వారు మధ్యాహ్నం శ్రీ పసుమర్తి వీరభద్రస్వామిగారి ఇంట భోజనంచేశారు. తరువాత స్థానిక న్యాయవాదులసంఘం ఆహ్వానంపై సంఘ భవనానికి వచ్చారు. అచ్చట శ్రీమతి నయ్యర్ గాంధీ సిద్ధాంతంపైనుపన్యాసమిచ్చారు. పిమ్మట అల్పాహార విందు జరిగింది. సంఘ కార్యదర్శి శ్రీ అద్దుర్తి సూర్యనారాయణమూర్తిగారు సంఘంతరపున ధన్యవాదాలర్పించారు. తరువాత మునిసిపల్ రహదారి బంగళాలో కాంగ్రెసు కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెసు కార్యకర్తలు చేయవలసినపనులు చెప్పుతూ, సర్వోదయ సమాజసభ్యులు ముఖ్యంగా ఆరోగ్యాన్ని గురించి, వయోజనవిద్యను గురించి విశేష శ్రద్ధ వహించాలన్నారు. పిమ్మట వారు శ్రీకాకుళంకు మెయిలులో వెళ్ళారు.

## పొన్నూరు క్లబ్‌పై పోలీసు దాడి

జూదమాడిన నేరంపై 17 మంది అరెస్టు

పొన్నూరు, సెప్టెంబరు 21 — అసిస్టెంటు పోలీసు సూపరింటెండెంటు మిస్టర్ విక్టర్ గత రాత్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీమంతుడు, సబ్-ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరావుగార్లతో, రిజర్వుదళంతో జయరాం క్లబ్ మీద దాడి చేసి క్లబ్ కార్యదర్శి శ్రీ తలశిల వీరయ్య చౌదరితో సహా 17 మందిని అరెస్టుచేసి, 5 చీట్ల పేకలు, రు 500 ల మొత్తం, క్లబ్ మినిట్స్ పుస్తకం, రికార్డులు, క్లబ్ తాలూకు ఫర్నిచర్ వగైరా సామానులు స్వాధీనపరచుకొన్నారు.

కొంతకాలంనుండి క్లబ్బులో జూదం ఆడుతున్నారనీ, అరెస్టు కాబడిన వారిలో కొందరు లోగడ పేకాటలలో శిక్షలు పడిన వారు కూడా వున్నారనీ తెలుస్తున్నది.

అరెస్టు కాబడినవారందరిమీద మద్రాసు గేమింగ్ ... సెక్షన్ల క్రింద పొన్నూరు పోలీసువారు కేసును రిజిస్టరు చేశారు. అనంతరం వారు జామీనుమీద విడుదల చేయబడినారు.

## ప్రజా-సోషలిస్టు పార్టీ నుంచి శ్రీ ... గారి రాజీనామా

[illegible] ... రావుగారు తాను ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నేడు ప్రకటించారు.

# ఇరిగేషన్ ఉద్యోగుల జీతాల స్కేల్స్ మార్పు

## ప్రభుత్వం యోచిస్తున్నదని శ్రీకాకుళం సభకు ప్రారంభోత్సవం చేస్తూ గవర్నర్ అభిభాషణ

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23 — ఇరిగేషన్ సబార్డినేట్ ఉద్యోగుల జీతాల స్కేళ్ళను మార్పుచేసే విషయమై మద్రాసు మంత్రివర్గం శ్రద్ధగా ఆలోచిస్తున్నదని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ ఇక్కడ రాష్ట్రీ మైనర్ ఇరిగేషన్ సబార్డినేట్ ఉద్యోగుల మహాసభకు ప్రారంభోత్సవం చేస్తూ చెప్పారు.

సబార్డినేట్ ఉద్యోగుల పట్ల తనకు సంపూర్ణమైన సానుభూతి కలదని, వారి కోర్కెలు పరిశీలింపతగ్గవే నని గవర్నర్ అన్నారు. అనుభవం కలిగిన సూపర్‌వైజర్లను పబ్లిక్ వర్క్సు శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్లుగా నియమించవలసిందన్న కోర్కెను గురించి ఆయా శాఖల అధికారులతో సంప్రతించడం జరుగుతున్నదని గవర్నర్ తెలియజేశారు.

జాతికి అభ్యుదయదాయకమైన ప్రణాళికలను అమలు పరచడంలో మైనర్ ఇరిగేషన్ శాఖోద్యోగులు విశేష బాధ్యత వహించవలసి వున్నదని ఆయన హెచ్చరించారు.

రాష్ట్రీ మైనర్ ఇరిగేషన్ సబార్డినేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శ్రీ కె. సాంబమూర్తి అయ్యర్ వందనసమర్పణ చేశారు.

ఇంతకుముందు గవర్నర్ శ్రీయుతులు ఇప్పిలి లక్ష్మీనారాయణ (మునిసిపల్ చెయిర్మన్), జి. వెంకటరావు (మాజీ-చెయిర్మన్), బి. వి. రమణయ్యచెట్టి (మరొక మాజీ చెయిర్మన్), చళ్ళా నరసింహం (మునిసిపల్ కాంగ్రెస్ నాయకులు), మరువాడ వెంకట కృష్ణయ్య (ముఖలింగం మునసబు)గార్లకు ఇంటర్వ్యూ యిచ్చారు. కళింగరాజుల కాలంలో ప్రాధాన్యం వహించిన ముఖలింగ చిత్రాలను శ్రీ వెంకట కృష్ణయ్యగారు గవర్నర్‌కు బహూకరించారు.

ఇక్కడనుంచి గవర్నర్ వెళ్ళిపోతున్నప్పుడు స్టేషన్‌వరకు శ్రీయుతులు యస్. రామచంద్రరావు (జిల్లా పోలీసు సూపరింటెండెంటు), డబ్ల్యు. నరసింహరాజా (రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్), ఇప్పిలి లక్ష్మీనారాయణ (మునిసిపల్ చెయిర్మన్), యం. ఏ. రాహూఫ్ (మునిసిపల్ కౌన్సిలర్) గార్లు వెళ్లారు.

ఆముదాల వలసలో పంచాయితీ బోర్డు ప్రెసిడెంటు శ్రీ బి. నారాయణమూర్తిగారు వంశధార రిజర్వాయర్ స్కీముకు సంబంధించిన ఫోటోలను గవర్నర్ శ్రీ శ్రీప్రకాశకు బహూకరించారు.

### శ్రీ వెంకట కృష్ణయ్యర్ హెచ్చరిక

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22 — మైనర్ ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను పబ్లిక్ వర్క్సు శాఖలోకి, పబ్లిక్ వర్క్సు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను మైనర్ ఇరిగేషన్ శాఖలోకి అప్పటి అవసరాలను బట్టి మార్చడానికి వీలు కలుగచెయ్యటం అవసరమని, ఈ సౌకర్యంవల్ల యోగ్యత గలవారిని అసిస్టెంటు ఇంజనీర్లుగా నియమించవచ్చునని నేడిక్కడ జరిగిన మద్రాసు ఇరిగేషన్ సబార్డినేటు ఉద్యోగుల మహాసభలో సభకు అధ్యక్షత వహించిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ యల్. వెంకటకృష్ణయ్యర్ సూచించారు.

మైనర్ ఇరిగేషన్ శాఖకు చెందిన ఓవర్‌సీర్లు పబ్లిక్ వర్క్సు శాఖలో ఓవర్‌సీర్లుగా ఆశాఖ కఠినశిక్షణకు లోబడి పనిచెయ్యవలసి వుంటుందన్నారు. ఓవర్‌సీర్లను పబ్లిక్ వర్క్సు శాఖ సూపర్‌వైజర్లుగా తీసుకొనడానికి ఖాళీలు పరిమితంగా వుంటాయని, ఏడాదికి ఒకటి, రెండు మించి వుండవని, ఆశాఖలలో ఆయా సర్కిల్స్ సూపరింటెండింగ్ ఇంజనీర్ల సిఫారసులను బట్టి ప్రమోషన్ యివ్వబడుతుంటుందని ఆ చీఫ్ ఇంజనీర్ అన్నారు.

ఆయన యింకా ఇలా చెప్పారు:

"పబ్లిక్ వర్క్సు శాఖ ఇంజనీర్లు తమ సాంకేతిక విజ్ఞానాన్ని, శక్తి సామర్థ్యాలను రాజకీయ విషయాలతో కలుషితం చెయ్యరాదని హెచ్చరిస్తున్నాను. పబ్లిక్ వర్క్సు ఇంజనీర్ల ప్రతిపాదనలను కలెక్టర్లు త్రోసిపేసిన సందర్భాలు వున్నవి. విచారించదగ్గ ఇంజనీర్లు తమ నివేదికలను సాంకేతిక దృష్టితో కాక ఇతర ప్రయోజనాలతో చేసినట్లు తేలింది. ఇంజనీర్లు ప్రజాధనానికి ధర్మకర్తలన్న సంగతి మరచిపోరాదు. వారు తమ అధికారాన్ని సద్వినియోగం చెయ్యకపోతే నేరంచేసినట్లే. గ్రామాలను అభివృద్ధిచెయ్యడానికి అనువైనస్కీములను తయారుచేసి పంపండి."

ఆహ్వాన సంఘం అధ్యక్షులు శ్రీ యం. శ్రీరామమూర్తిగారు స్వాగతంచెబుతూ మైనర్ ఇరిగేషన్ సూపర్‌వైజర్ల జీతాలకు, అసిస్టెంటు ఇంజనీర్లజీతాలకు చాలా తేడా వున్నదని, అనేకసందర్భాలలో ఉభయులు చేసే పని మాత్రం దాదాపు ఒక్కటేనని అన్నారు. ఈ రోజులలో ప్రయాణాలకు ఖర్చు హెచ్చు అవుతున్నందున ట్రావెలింగ్ అలవెన్సు ఎక్కువ చెయ్యవలసినదిగా కోరారు. లోయర్ సబార్డినేట్ మైనర్ ఇరిగేషన్ సూపర్‌వైజర్లలో అర్హులైనవారిని అసిస్టెంటు ఇంజనీర్లుగా ప్రమోషనివ్వవలసినదిగా కోరారు. స్వాగత పత్రంలో జిల్లా కలెక్టర్ మిస్టర్ జె. సి. యల్. గ్రీన్ చేస్తున్నకృషికి అభినందన తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన చీఫ్ ఇంజనీర్ వందనాలు తెలిపారు.

యుకిహాలో సారానంగా "ఆంధ్ర ... సంఘ"కు ప్రారంభోత్సవము "నేషనల్ స్కౌట్" ... శ్రీ కొల్లి రంగదాసు చౌదరిగారు 13 వ తేదీ సాయంకాలం చేశారు. ఈ సందర్భంలో జరిగిన సభకు ... కలెక్టర్ శ్రీ యస్. నూర్ కొండ ... అధ్యక్షత వహించారు. [illegible] ... హర్షధ్వానాల అభినందనలతో సభ ముగిసింది.

## వెల్కూరు గ్రామస్థుని హత్య

ఒకని అరెస్టు

చిత్తూరు, సెప్టెంబర్ 23 — ఇక్కడికి ఆయిదు మైళ్ళ దూరాన వున్న వేల్కూరు గ్రామంలో కుప్పిరెడ్డి (వయస్సు 30 సంవత్సరాలు) అనే అతనిని నిన్నపుదయం ఎవరో తుపాకి పేల్చి చంపినట్లు ఆరోపించబడుతున్నది.

ఈ సందర్భంలో చిత్తూరు పోలీసులు నారాయణరెడ్డి అనే అతనిని కస్టడీలోకి తీసుకున్నారు.

నారాయణరెడ్డి కుమారుడు మునిరత్నం రెడ్డి, కన్నిరెడ్డి అనే మరొకరు పరారైనట్లు, వారికోసం పోలీసులు వెదకుతున్నట్లు చెప్పబడుతున్నది.

నిన్న సాయంత్రం పోలీసులు పంచనామా జరిపించారు. తుపాకి కాల్పులవల్ల మరణం సంభవించినట్లు పంచనామాలో తీర్పు చెప్పబడింది. శవం హెడ్‌క్వార్టర్సు ఆసుపత్రికి తీసుకురాబడింది. దర్యాప్తు జరుగుతున్నది.

## ట్రాంవే పనివారి దుస్థితి

కార్మిక మంత్రి వద్దకు రాయబారం

మద్రాసు, సెప్టెంబర్ 23 — ట్రాంవే సర్వీసును నిలిపివేయడంవల్ల నిరుద్యోగులైన 1,650 మంది ట్రాంవే పనివారికి సహాయం చేసే నిమిత్తం సత్వరచర్యలు గైకొనాలని కోరుతూ మద్రాసు ట్రాంవే పనివారలసంఘం అధ్యక్షుడు శ్రీ జమరాత్ నేడు మద్రాసు కార్మిక మంత్రి డాక్టర్ యు. కృష్ణారావుగారిని కలుసుకొని ఒక మెమొరాండం సమర్పించారు.

ట్రాంవే సర్వీసును తిరిగినడపడం సాధ్యపడనిచో ట్రాంవే పనివారికి మరొక విధంగా ఉద్యోగం కల్పించే విధానం ప్రభుత్వం చూడాలనీ, ట్రాంవే సర్వీసును తిరిగి నడపడంకోసం పనివారు ... మెంటుకు అంగీకరించాలని మెమొరాండంలో పేర్కొన్నారు.

మెమొరాండంలో పేర్కొనబడిన అంశాలను గురించి ప్రభుత్వం పరిశీలించగలదని మంత్రి సమాధాన మిచ్చారు.

## మానుకోట శ్రీ కృష్ణాంధ్ర గ్రంథాలయ ఎనిమిదవ వార్షికోత్సవం

మానుకోటలో 20 వ తేదీ ఆదివారం రోజున శ్రీ కృష్ణాంధ్ర గ్రంథాలయ ఎనిమిదవ వార్షికోత్సవం అతివైభవంగా జరుపబడింది. ఉదయం 8-0 గంటలకు గ్రంథాలయాధ్యక్షులు శ్రీ యన్. వెంకటనరసింహారావుగారిచే పతాకోత్సవం జరుపబడింది. తరువాత బండిపై గ్రంథములు, సరస్వతి పటం పెట్టి ఊరేగించబడ్డాయి. గ్రంథాలయ వార్షికోత్సవములలో, సాహిత్య సమావేశములలో ఇట్టి ఊరేగింపు జరగడం ఇదే ప్రథమం. మధ్యాహ్నం 3-0 గంటలకు సర్వసభ్య సమావేశం జరుపబడింది. నూతన నియమావళి అంగీకరించబడింది. నూతన కార్యవర్గం రాబోవు మూడు సంవత్సరముల వరకు కొద్ది మార్పులతోపాటు పాత కార్యవర్గమే ఎన్నుకోబడింది.

అధ్యక్షులు: శ్రీ యన్. వెంకటనరసింహారావుగారు. ఉపాధ్యక్షులు: శ్రీ టి. సూర్యనారాయణ. కార్యదర్శి: శ్రీ జి. వీరేంద్రబాబు. ఉపకార్యదర్శి: శ్రీ టి. రాంరావుగారు (విద్యార్థి). కోశాధికారి: శ్రీ కొమరగిరి వెంకటేశ్వరరావుగారు. పుస్తకాధికారి: శ్రీ యమ్. సత్యనారాయణగారు. సభ్యులు: శ్రీ శ్రీయుతులు అప్పె వెంకటరాజయ్యగారు, డాక్టర్ గోపాలరావుగారు, ఆర్. యసి. మూర్తిగారు, సత్యమూర్తిగారు, చౌదవరపు పురుషోత్తముగారు, చిదిరాల శంకరలింగంగారు, దేశపాండే గోవింద పక్కిలుగారు, యన్. కృష్ణారెడ్డిగారు, కె. లక్ష్మణ్‌రావుగారు. సాయంకాలం గ్రంథాలయ ఆవరణలో గడియారం రామకృష్ణశాస్త్రిగారి అధ్యక్షతన బహిరంగ సమావేశం జరిగింది.

## కర్నూలులో సంస్కృతి సభలు

శ్రీ డి. వి. సుబ్బాశాస్త్రిగారి ప్రకటన

కర్నూలు, సెప్టెంబర్ 23 — కర్నూలు రాజధాని ఏర్పాట్ల కమిటీ కార్యదర్శి శ్రీ డి. వి. సుబ్బాశాస్త్రిగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

"కర్నూలులో ఆంధ్ర రాజధాని ఏర్పాట్ల కమిటీ తరఫున అక్టోబరు 1 వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి కోల్స్ మెమోరియల్ హైస్కూలు ఆవరణలో సంస్కృతి [illegible]

(మిగతా 7 వ కాలంలో)

## 'స్వాతంత్ర్యానికి సార్థక్యం గ్రామాలు బాగుపడితేనే'

రామకృష్ణాపురంలో గవర్నర్ శ్రీప్రకాశ హెచ్చరిక

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23 — "భారతదేశానికి గ్రామజీవనమే వెన్నెముక. అందుచేత గ్రామాలు సర్వతోముఖంగా అభివృద్ధి పొందితేనేగాని మనం అంతగా కష్టించి సాధించిన రాజకీయ స్వాతంత్ర్యం సార్థకం, సమగ్రం కాజాలదు" అని మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నిన్న ఇక్కడికి ఆరుమైళ్ళదూరంలో వున్న రామకృష్ణాపురం అనే ఆదర్శగ్రామంలో జరిగిన పెద్ద సభలో ప్రబోధించారు. సభకు కలెక్టర్ మిస్టర్ జె. సి. యల్. గ్రీన్ అధ్యక్షత వహించారు.

గవర్నర్ గ్రామంలోకి ప్రవేశించగానే ఆయనకు ఒక వృద్ధుడు శ్రీ గొండు వెంకయ్యగారు స్వాగతమిచ్చి పూలమాల వేశారు. గ్రామ ప్రముఖులు శ్రీ వి. యస్. శాస్త్రిగారు గవర్నర్‌కు గ్రామమంతా చూపారు. ఈ గ్రామం ఆదర్శగ్రామంగా చెయ్యడానికి ప్రధాన కారకులు శ్రీ శాస్త్రిగారే. తరువాత గవర్నర్ పిల్ల చేపలను చెరువులోకి వదిలారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో శ్రీ శాస్త్రిగారు ఇటీవల గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాన్ని తెలియజేస్తూ నివేదిక చదివారు. గ్రామ సౌభాగ్యానికి విశేషంగా పనిచేసిన బలిజపల్లి కుటుంబాన్ని గవర్నర్ ఘనంగా అభినందించారు. తానెన్నో ఆదర్శ గ్రామాలను భారతదేశంలో చూచానని, కాని, ఈ గ్రామం విశిష్టత మరి దేనికీ లేదని, ఇతర గ్రామాలవారు దీనిని చూచి ఈ విధంగా తమ గ్రామాలను అభివృద్ధి చేసుకొనడం ఉత్తమమని గవర్నర్ చెప్పారు.

కలెక్టర్ వందన సమర్పణ చేశారు.

అప్పటినుంచి గవర్నర్ సపరివారంగా అర్సవిల్లి గ్రామానికి వెళ్ళారు. అక్కడ సూర్యనారాయణస్వామి దర్శనం చేసుకున్నారు. గవర్నర్‌కు దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీ సి. వి. యల్. ప్రసాదరావుగారు, శ్రీ ఇప్పిలి వెంకటరామయ్యగారు స్వాగతమిచ్చారు.

శ్రీకాకుళంలో గవర్నర్ హరిజనహాస్టల్, గవర్నమెంటుఆసుపత్రి, మునిసిపల్ హైస్కూల్, గవర్నమెంటు ఆర్ట్సు కాలేజీ సందర్శించారు. మునిసిపల్ హైస్కూలువద్ద గవర్నర్‌కు వైస్ చెయిర్మన్ శ్రీ గుండి సిమన్నగారు స్వాగతమిచ్చారు. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ డి. దామోదరన్ గవర్నర్‌కు స్వాగతమిచ్చి కాలేజీని చూపారు. కాలేజీ సోషల్ సర్వీస్ లీగ్ నడుపుతున్న వయోజన విద్యాకేంద్రాన్ని చూశారు.

గవర్నర్ అప్పటినుంచి కలెక్టర్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ రెడ్‌క్రాస్ సంఘాలు, గిల్డ్ ఆఫ్ సర్వీసు, టి. బి. సంఘాలు, లలితకళా సమితి, ఎథ్లెటిక్, క్రికెట్ అసోసియేషన్ల సమావేశాలలో గవర్నర్ ప్రసంగించారు. వివిధ సేవాసంఘాలు చేసే కృషిని సమన్వయం చెయ్యడం చాలా అవసరమని గవర్నర్ చెప్పారు. గవర్నర్ లలితకళా సమితికి, టి. బి. అసోసియేషన్‌కు, ఎథ్లెటిక్, క్రికెట్ అసోసియేషన్లకు ఒక్కొక్కదానికి వంద రూపాయల చొప్పున విరాళ మిచ్చారు.

## తిరుపతిలో బ్రహ్మోత్సవాలు

తిరుపతి, సెప్టెంబర్ 20 — గత ... వారంనాడు యిచ్చట ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు సక్రమంగా సమాప్తమైనవి. ఈ ఏడు వచ్చిన యాత్రికుల సంఖ్య ముమ్మరంగా లేదు. వచ్చిన వారికి ఏర్పాట్లు ... జరిగినవి. తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ సి. అన్నారావుగారు ఉత్సవ కార్యక్రమ నిర్వహణను స్వయంగా ... దేవస్థానం ... శ్రీ వి. యస్. త్యాగరాజ మొదలియార్ ... కొండ పైనే వున్నారు.

మత, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలను గురించి ఉపన్యాసాలు ఇవ్వబడినవి. హరికథా కాలక్షేపాలు జరిగినవి.

కొండ పైన, కొండకింద ఆరోగ్య, పారిశుద్ధ్యాలకు సంబంధించిన ఏర్పాట్లు చక్కగా చెయ్యబడినవి. శ్రీమతి సి. సరస్వతీబాయిగారు ఈ యేడుకూడా హరికథ చెప్పారు.

ఊరేగింపు వైభవోపేతంగా జరిగినది. విద్వాన్ ... నాదస్వరం మిక్కిలిగా ప్రశంసింపబడింది.

ఉత్సవం జరిగిన అన్నిరోజులలో పోలీసులు, స్కౌట్లు గొప్ప సేవ చేశారు.

గరుడోత్సవంరోజున మంత్రి శ్రీ కె. వెంకటస్వామి నాయుడుగారు కూడా వచ్చారు. రథోత్సవంనాడు ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీ కె. రాజారాం నాయుడుగార్లు కూడా వచ్చారు.

## వరంగల్ జిల్లా హిందీ కార్యకర్తల సమ్మేళనం

మానుకోట, సెప్టెంబర్ 21 — వరంగల్ జిల్లా హిందీ కార్యకర్తల సమ్మేళనం ఈనెల 20 వ తేదీన శ్రీ అప్పె వెంకటరాజయ్యగారి అధ్యక్షతన జరిగింది. శ్రీ గోపాలరావు అప్పంగీకరుగారు హైదరాబాదునుండి వచ్చారు. శ్రీ టి. సూర్యనారాయణగారు కార్యకర్తలను సభ్యులకు పరిచయంచేసి ప్రచారసభద్వారా కార్యకర్తల వాంఛితాలను వివరించారు. వివిధ కేంద్రవ్యవస్థాపకులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. శ్రీ అప్పంగీకరుగారు సంభాషిస్తూ హిందీ ప్రచార సభ ... నిర్ణయిస్తున్నదని ... ప్రచార సభ ముందున్న ... ప్రచార సభ ... 40 వేల ... వ్యయం చేస్తున్నదని తెల్పారు. శ్రీ టి. సూర్యనారాయణగారి కృతజ్ఞతా వందనాలతో సమావేశం ముగిసింది.

# మూడు బళ్లారి తాలూకాలు

## అనంతపురం, కర్నూలు జిల్లాలలో కలిపివేస్తూ మద్రాసు ప్రభుత్వం ప్రకటన

మద్రాసు, సెప్టెంబరు 23 — బళ్లారి జిల్లాలోని ఆదోని, ఆలూరు తాలూకాలను కర్నూలు జిల్లాలో కలిపివేయడంవల్ల, రాయదుర్గ తాలూకాను అనంతపురం జిల్లాలో చేర్చడంవల్ల చేయబడిన రివెన్యూ డివిజన్ మార్పులను గురించి మద్రాస్ ప్రభుత్వం నేడు ప్రకటించింది.

అనంతపురం జిల్లాలో ఒక కొత్త రివెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబడింది. ఈ రివెన్యూ డివిజన్‌కు ధర్మవరం కేంద్ర కార్యాలయంగా బళ్ళారి జిల్లానుంచి ఆంధ్రకు వచ్చిన రాయదుర్గ తాలూకా, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గ, ధర్మవరం తాలూకాలు చేరివుంటాయి.

కర్నూలు జిల్లాలో కూడా ఒక కొత్త రివెన్యూ డివిజన్ ఏర్పాటు చేయబడింది. ఈ రివెన్యూ డివిజన్‌లో ఆదోని కేంద్ర కార్యాలయంగా ఆదోని, ఆలూరు, పత్తికొండ తాలూకాలు చేరివుంటాయి. ఈ మార్పులు సెప్టెంబరు 30 వ తేదీనుంచి అమలులోకి వస్తాయి.

## "పేద పడుచు" నాటక ప్రదర్శనం

గోదావరి వరదబాధితుల సహాయార్థం సౌందర్యమహల్‌లో

మద్రాసు, సెప్టెంబర్ 24 — గోదావరి వరదబాధితుల సహాయార్థం బాపూజీ హరిజన సేవాసంఘ యాజమాన్యమున సెప్టెంబర్ 27 వ తేదీ సాయంత్రం 6 గంటలకు మద్రాసు గోవిందప్పనాయకన్ వీధిలో వున్న "సౌందర్యమహల్"లో సినీ జూనియర్ నటీనటులచే మంత్రి గౌ॥ శ్రీ రామనాథ్ రాజా గారి అధ్యక్షతను "పేద పడుచు" అను మహోజ్వల సాంఘిక నాటకం ప్రదర్శించబడును. ప్రముఖసినిమా నటులు శ్రీ యన్. టి. రామారావు, సంఘాధ్యక్షులు శ్రీ బొప్పన హనుమంతరావు, శ్రీ వి. యస్. రెడ్డి, శ్రీ యార్లగడ్డ వెంకన్న చౌదరిగార్లు యింకా తదితర ప్రముఖులు పాల్గొనెదరు. ఈ నాటక ప్రదర్శనాన్ని జయప్రదము చేయవలసినదిగా ఆంధ్రప్రజానీకాన్ని కోరుతున్నాము. ప్రవేశ రుసుము రు 3, రు 2, రు 1. దాతలకు ప్రత్యేకము టిక్కెట్లు ఆదివారము ఉదయంనుండి హాల్‌వద్ద అమ్మబడును.

## భారత్ సేవక సమాజ్

ఖమ్మంశాఖ స్థాపనకు కృషి

ఖమ్మంమెట్టు, సెప్టెంబర్ 21 — భారత్ సేవక సమాజ్ హైదరాబాద్ శాఖ కన్వీనర్ శ్రీ ముండుముల నరసింగరావుగారు నిన్న ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఇక్కడ సేవక్ సమాజ్‌శాఖను నెలకొల్పడం గురించి చర్చించడానికి వివిధ పార్టీల, వివిధ రంగాల ప్రతినిధుల సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీ జి. వి. భట్, తదితర ఉద్యోగులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

శ్రీ నరసింగరావుగారు తమ ప్రసంగంలో భారత్ సేవక్ సమాజ్ లక్ష్యాలను వివరించారు. అన్నిపార్టీలు, అన్ని మత రాజకీయాలకతీతంగా పనిచేసి గ్రామీణుల క్షేమాన్ని కాపాడటం దీని లక్ష్యమన్నారు. ఆయన తన ప్రసంగంలో జాతీయ జీవిత విధానానికి సంబంధించిన వివిధ విషయాలను తెలిపి శ్రోతలను తన్మయులను చేశారు.

వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మకంటి సత్యనారాయణరావుగారు ... శ్రీ ముండుముల నరసింగరావుగారిని ప్రశంసించారు. గోదావరి వరదబాధితుల కష్టనష్టాలను తొలగించడానికి పూనుకోవాలని, అత్యవసరమైన ఈ పరిస్థితిలో సహాయముచేయడానికి ... అని ఆయన అన్నారు.

పోలీసు చర్యతర్వాత, ఖమ్మం, వరంగల్ జిల్లాలనుంచి వేరైపోయిన [illegible] ... ఖమ్మం జిల్లాలో ... వలసిందిగా ప్లానింగ్ కమిషన్‌ను కోరాలని కొందరు శ్రీ నరసింగరావుగారిని కోరారు.

శ్రీ బొమ్మకంటి సత్యనారాయణరావుగారి కృతజ్ఞతతో సమావేశం సమాప్తమైంది.

## గవర్నరుకు మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకార్మికుల మెమొరాండం

మాచ్‌ఖండ్, సెప్టెంబరు 24 — మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ మాచ్‌ఖండ్ ప్రాజెక్టు చూడటకు వచ్చినప్పుడు, మాచ్‌ఖండ్ వర్కర్సు యూనియన్ తరఫున, యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ డి. రాములుగారు, కార్యదర్శి శ్రీ యం. సత్యనారాయణగారు గవర్నరును కలుసుకొని దిగువపేర్కొనబడిన కోర్కెలను తెలియజేస్తూ ఒక మెమొరాండం సమర్పించారు:

"జనవరి 26, రిపబ్లిక్ దినోత్సవానికి, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవానికి సెలవు మంజూరు చేయ్యాలి."

"అనవసరంగా కార్మికులను బర్తరఫ్ చేయడం మానాలి. బర్తరఫ్ అయిన కార్మికులను తిరిగి పనిలో ప్రవేశపెట్టాలి."

"శాశ్వతంగా పనిచేస్తున్న కార్మికులకు పూర్తి సమయంలో రెండు నెలలు సెలవు మంజూరు చేయాలి."

"కార్మికులు పనిచేస్తున్న [illegible] ... చేయాలి."

"కార్మికులు పనిచేసే [illegible] ..."

"[illegible]. మరియు [illegible]

## మిల్లు బట్టలను బహిష్కరించాలి

ప్రజానీకానికి చేనేత పనివారి విజ్ఞప్తి

తాడిపత్రి, సెప్టెంబర్ 24 — చీటికిమాటికి ప్రభుత్వంమీద ఆధారపడ్డంకంటే సంఘీభవించి ప్రజలే కృషిచేసి తమకు కావలసిన సౌకర్యాలు కల్పించుకొనాలని, చేనేతవారి దైన్యాన్ని బాపడానికి రాష్ట్రప్రభుత్వానికి అధికారంలేదని, కేంద్రప్రభుత్వానికే చేనేతవారి సమస్యలను పరిష్కరించే అధికారం కలదని ఈనెల 21 వ తేదీన యోగానంద పాఠశాల ఆవరణలో చేనేత కాంగ్రెసు యాజమాన్యాన జరిగిన సభలో, సభకు అధ్యక్షతవహించిన శ్రీ చల్లా సుబ్బరాయుడు (యం. యల్. ఏ)గారు చెప్పారు.

గత వారంరోజులనుంచి యాడికి చేనేత కాంగ్రెస్‌వారు, తాడిపత్రి చేనేత కాంగ్రెసువారు గ్రామంలో చేనేతరక్షణ వారోత్సవం జరుపుతున్నారు. వారు తాలూకా తహసీల్‌దారుకు మెమొరాండంలు సమర్పించారు. బహిరంగ సభలో శ్రీ పులిపాటి సుబ్బరామయ్యగారు, శ్రీ శీలా మునయ్యగారు చేనేత పారిశ్రామికుల కడగండ్లను గురించి ఉపన్యసించారు. తరువాత క్రింది తీర్మానాలు ఆమోదించబడినవి.

చేనేత కార్మికులు, ప్రజలు మిల్లులలో తయారైన బట్టను బహిష్కరించ వలసిందిగాను, చేనేతబట్టనే విధిగా ఉపయోగించ వలెనని ప్రచారం చెయ్యాలి.

ప్రకృత కష్టపరిస్థితులను గమనించి పురపాలక సంఘంవారు, చేనేతకార్మికుల ఇండ్లపన్నును వసూలుచెయ్యకుండా నిలుపుదల చెయ్యాలి.

రాష్ట్రీ చేనేతసంఘం అధ్యక్షసభలో తీసికొనబోవు చర్యలకు ముందు సత్యాగ్రహం చెయ్యడానికి నిర్ణయించేపక్షంలో దాని సమయు జరుపుటకు, అందుకనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ఒక కమిటీ నియమించారు.

బెర్లిన్‌లో ప్రభుత్వంపై తిరుగుబాటుదారులు ఉద్యమం ప్రారంభించవచ్చునన్న అభిప్రాయంతో జిల్లాపోలీసుసంస్థ తగు బందోబస్తు చర్యలు గైకొంటున్నదని బెర్లిన్ ...

# రేడియో

(సెప్టెంబర్ 26, శనివారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు నివలె; 8-0 (అం. వా); మధ్యాహ్నం: 1-0 మద్రాసు నివలె; 1-30 మద్రాసు నివలె; 1-40 (హిం. తె. వా); 4-0 వనితావాణి (వయొలిన్‌వాద్యం)—సింహావలోకనం: గౌరవమర్యాదలు—ప్రసంగం, దుక్క వెంకట రమణమ్మ; సాయంత్రం: 5-30 నూకల సత్యనారాయణ (గా); 5-50 అల్లు సత్యవతి (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 శ్రోతల ఉత్తరాలకి జవాబులు; 6-30 గ్రామస్థుల కార్యక్రమం- ఆంధ్రప్రశస్తి: (రాయప్రోలు సుబ్బారావు) కావ్యగానం—విశేషాలేమిటి: జలవిజ్ఞానం: సముద్ర సంపద—ప్రసంగం, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం—ప్రకటనలు, దరలు, వాతావరణం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—చపుడంటే తపుడు: రూపకం; 7-30 (రి); 8-0 నూకల సత్యనారాయణ (గా); 8-30 అల్లు సత్యవతి (వ); 9-0 (అం వా); 9-15 వాద్యబృందం; 9-30 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుంచి రిలే) — (కా. నం). పన్నాలాల్ ఘోష్ (వే); 11-0 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 కాంచీపురం వి. వి. కట్టప్ప (గా); 8-0 (అం వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి కార్యక్రమం; 1-30 (రి); 1-40 (హిం వా); 1-50 (రి); 2-15 టి. వి. గోపాలకృష్ణన్ (గా); 2-45 (రి); సాయంత్రం: 5-30 టి టి వసంత (గా); 6-0 (అం వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, వాణిజ్యవార్తలు (అం); 6-15 సుందరి తంపి; 7-0 (స్థా. రి); 7-45 జంత్ర సమ్మేళనం; 8-0 (రి); 8-15 రామ్నాడ్ వి. కృష్ణన్; 9-0 (అం వా); 9-30 భావగీతాలు; 10-0 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా); 7-15 (రి); 7-30 బాలానందం—నిర్వహణ: న్యాపతి కామేశ్వరి; మధ్యాహ్నం: 1-0 (స్థా రి); 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విద్యాంసుడు (వీ); 4-30 (రి); సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 రాష్ట్రోదయం: ఆంధ్రైక్యం—ప్రసంగం, టంగుటూరి ప్రకాశం; 9-50 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుండి రిలే); 11-0 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 టి. వి. విశ్వనాదన్ (గా); 7-45 (రి); 8-0 (అం. హిం వా); 8-30 మహమూద్ బేగ్ (తు ఫు); 8-45 ఆర్ జి హోసవార్ (ది); 9-0 అమా

# క్రీడాలోకం

## బ్రహ్మానందం టేబిల్ టెన్నిస్ పోటీలు

### చెన్నపురి ఆంధ్రమహాసభలో ప్రారంభం

మద్రాసు, సెప్టెంబర్ 24 — ఇక్కడి చెన్నపురి ఆంధ్ర మహాసభ భవనంలో నిన్న సాయంకాలం బ్రహ్మానందం మెమోరియల్ టేబిల్ టెన్నిస్ పోటీలు ప్రారంభమైనవి.

సీనియర్ సింగిల్స్ పోటీలో 36 మంది, నాన్-మెడలిస్ట్ సింగిల్స్ పోటీలో 56 మంది పాల్గొంటున్నారు.

రాష్ట్రంలోని అగ్రఆటగాండ్రందరూ పోటీ చేస్తున్నారు.

## అణ్ణామలై నగర్ లో ఉస్మానియా ఓటమి

అణ్ణామలై నగర్, సెప్టెంబర్ 23 — అంతర్ విశ్వవిద్యాలయ ఫుట్ బాల్ టూర్నమెంటులో ఏకీభ మండలం పోటీలు యిక్కడ జరుగుతున్నవి. నేడు మొదటి ఘట్టంలో మద్రాసు, తిరువాన్కూర్ జట్లు పోటీ చేయగా మద్రాసు 2-0 గోలులతో విజయం సంపాదించింది. తర్వాత పోటీ మద్రాసు నాగపూర్ లకు జరుగుతుంది.

ఇంకొక పోటీలో మైసూరు ఉస్మానియాను 3-1 గోలులతో ఓడించింది.

మొట్ట మొదటి గోలు ఉస్మానియాకు షా మహమ్మద్ ఖాన్ సాధించారు. మొదటి భాగమంతా ఉస్మానియాజట్టుదే చేయిగావుంది కాని రెండవ భాగంలో మైసూరు దీటుతో ఆడి వెంటవెంటనే మూడు గోలులు చేసి విజయం సాధించింది.

ఉత్తర మండలం పోటీలు అలహాబాదులో జరుగుతున్నవి.

## బంగారుకప్పు హాకీ పోటీలు

మద్రాసు, సెప్టెంబర్ 24 — ఎమ్. యు.సి. బంగారుకప్పు హాకీ పోటీల సెమిఫైనలులో నేడు సదరన్ రైల్వే, సిటీపోలీసు క్రికియేషన్ క్లబ్బులఆట డ్రా అయినవి. రెండు జట్లు చెరి రెండు గోలులు చేసినవి.

## ఐ. ఎఫ్ ఏ పోటీలు

కలకత్తా, సెప్టెంబర్ 23 — నేడిక్కడ ఐ. ఎఫ్ ఏ షీల్డు ఫుట్ బాల్ టూర్నమెంటు క్వార్టరు ఫైనలులో రెండు పటిష్టమైన జట్లు రాజాస్, ఈస్టు బెంగాల్ పోటీచేసి సమ ఉజ్జీలయినవి. ఆట కాలంపొడిగించినా ఎటూ [illegible]

## హైద్రాబాద్ మంత్రుల ఫుట్ బాల్ పోటీ

### వరద బాధితుల సహాయార్థం అక్టోబర్ 3 న

హైదరాబాద్, సెప్టెంబర్ 22 — గోదావరి వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ లో అక్టోబర్ మూడవ తేదీన హైదరాబాదు ముఖ్యమంత్రి జట్టుకూ హైదరాబాద్ అసెంబ్లీ స్పీకర్ జట్టుకూ ఎగ్జిబిషన్ ఫుట్ బాల్ పోటీ జరుగుతుంది.

ఇండియా హోంశాఖామంత్రి డాక్టర్ కె యన్. కట్జూ ప్రారంభోత్సవం జరుపుతారు బహుమతులుకూడా పంచిపెట్టుతారు.

హైదరాబాద్ పోలీసుఇన్ స్పెక్టర్-జనరల్ శ్రీ శివకుమారలాల్ అంపైర్ గా వ్యవహరిస్తారు.

## రగ్బీ పోటీలో మద్రాసు ఓటమి

కలకత్తా, సెప్టెంబర్ 23 — అఖిల భారత రగ్బీ టూర్నమెంట్స్ సెమి ఫైనలులో సిలన్ రగ్బీ ఫుట్ బాల్ యూనియన్ మద్రాసు (పెనిటెన్సీ జట్టును 10-0 పాయింట్లతో ఓడించింది.

ఆలిండియా రగ్బీ టూర్నమెంటులో సి. హాళం జట్టు ఫైనలుకు రావడం యిది నాల్గవసారి.

## లండన్ భారత స్త్రీల హాకీ జట్టు

### ఇండియా హైకమిషనర్ సన్మానం

లండన్, సెప్టెంబర్ 23 — సెప్టెంబర్ 30 వ తేదీనుంచి 'ఫోక్ స్టోన్'లో ప్రారంభం కానున్న ప్రపంచ స్త్రీల హాకీ పోటీలలో పాల్గొనడం నిమిత్తం వచ్చిన భారతీయ స్త్రీల హాకీ జట్టు గౌరవార్థంనేడుయిక్కడ లండన్ లోని ఇండియా హైకమిషనర్ శ్రీ బి జి ఖేర్ సభ జరిపారు. ఆస్ట్రేలియా హైకమిషనర్, ఇండొనీసియా, బర్మాల రాయబారులు, న్యూజీలాండ్, ఆస్ట్రేలియన్ జట్టుల ఆటకత్తెలు సభకు హాజరైనారు.

శ్రీ బి జి ఖేర్ భారతీయ జట్టుకు స్వాగతం ఇస్తూ భారత మహిళల హాకీ జట్టు విదేశాలలో పోటీ చేయడం యిదే మొదటిసారి అన్నారు. ముమ్ముందు ప్రపంచ ఒలింపిక్ క్రీడోత్సవంలో స్త్రీల హాకీ పోటీలు చేర్చగలరనే ఆశా భావం ప్రకటించారు కూడా.

ఒరిస్సా అసెంబ్లీ సెప్టెంబర్ 22 వ తేదీన హిందూ దేవాదాయ ధర్మాదాయ (సవరణ)

# కర్నూలులో రాష్ట్రావతరణ మహోత్సవ సన్నాహాలు

## — త్వరితంగా పనులు ముగించడానికి రాత్రింబగళ్లు కృషి

('ఆంధ్రపత్రిక' ప్రత్యేక ప్రతినిధి)

కర్నూలు, సెప్టెంబర్ 23 — నూతన ఆంధ్రరాజధాని అయిన కర్నూలు పట్టణంలో అక్టోబరు 1 వ తేదీన రాష్ట్రావతరణ మహోత్సవానికి త్వరితగతిని సన్నాహాలు పూర్తిచేయబడుతున్నవి. కర్నూలును రాజధానిగా ఎంచుకొనినతరువాత పూర్తిగా సన్నద్ధపరచడానికిగాను పట్టణ స్వరూపాన్నే పూర్తిగా మార్చివేయడానికి కృషి జరుగుతున్నట్లు ఎవరైనా నాలుగువైపుల తిరిగి చూచిన ప్రతివారికి బోధపడుతుంది. కాని, ఇంత స్వల్పకాలంలో ఈ కార్యాన్ని సాధించడం అధికారులకు అలవికానిదిగా వున్నట్లు కన్పడుతున్నది.

ఎక్కడ చూచినా అతిత్వరితంగా పనులు సాగింపబడుతున్నాయి. అధికారులు, కార్మికులుకూడా కష్టపడి పనిచేస్తున్నారు. దూరప్రాంతాలనుంచి, దగ్గర ప్రాంతాలనుంచి లారీలలో సామగ్రి వచ్చిపడుతున్నది. కాని రెండు రోజులనుంచి అకాలవర్షాలు పెద్ద వర్షాలు పడుతున్నవి.

"ఏర్పాట్లన్నీ బహు సొగసుగా వుండాలని మేము ఎంతకృషిచేసినా ఈవానలు వచ్చి పనులన్నీ చెడగొడుతున్నాయి" అని ఒక ముఖ్యాధికారి పేర్కొన్నారు.

ముఖ్యంగా పట్టణంలోగల ప్రధానమైన రోడ్ల అభివృద్ధికి జరిగేపనులకు ఈవానలు పెద్ద ప్రతిబంధకంగా వున్నాయి. ఈ వానలవల్ల రోడ్లపనులు విడిచిపోయి యిప్పుడు చేయవలసిన దేమీ వుండకపోవచ్చుననికూడా అధికారులు భయపడుతున్నారు. సెప్టెంబరు 26 వ తేదీ నాటికి ఈ పనులన్నీ విడిచివేసి, ఆ రోజునుంచి పట్టణాన్ని పరిశుభ్రంచేయడం మొదలుపెట్టాలని స్పెషల్ కలెక్టర్ శ్రీ సి నరసింహం ఆదేశించారు. రోడ్లప్రక్కగల అభ్యంతరాలన్నింటిని తొలగించి, రెండువైపుల స్థలం పరిశుభ్రంగా వుంచాలని సూచింపబడింది.

ప్రధానమైన రోడ్ల పరిస్థితి యిలావుండగా, పట్టణంలోని యితరరోడ్లు అన్నీ మురికినీటితోను, రొచ్చు, బురదతోను నిండి చాలా శోచనీయమైన పరిస్థితిలో వున్నాయి. గవర్నమెంటు ప్రెస్ కోసం నిర్దేశించబడిన స్థలంతో సహా అనేకచోట్లు నీటితో నిండివున్నాయి. మామూలుగా యిక్కడ యింత పెద్దవర్షాలు పడేవికావని అ టున్నారు.

## అధికారులకు వసతి

రాజభవనం (పూర్వం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నివాసం) మరమ్మతులు, రెండు ప్రభుత్వ ... నిర్మాణం, సెక్రటేరియట్ ఏర్పాట్లకు సంబంధించినంతవరకు పనులన్నీ దాదాపు పూర్తిఅయినట్టేనని చెబుతున్నారు. 216మంది అధికారులకు — వారిలో 80 మంది గెజిటెడ్ ఉద్యోగులు — 'ఏ' శిబిరంలోను, మరో 420 మంది యితర ఉద్యోగులకు 'బి' శిబిరంలోను ఏర్పాటు చేయడానికి నిర్ణయించబడినది.

... వాగెన్లనిండుగా ప్రభుత్వ రికార్డులు, ... పర్, కొందరు ఉద్యోగుల సామానులు ... రెండవ రైలుబండి ఇప్పటికి 40 ... మార్గంలోవున్న గుత్తికి నేటి ఉదయం ... ఈ సామానులు కర్నూలు చేర్చే ... స్పెషల్ కలెక్టర్ అనంతపురం, ... జిల్లాకలెక్టర్లు, పోలీసు సూపరింటెం... సాయంతో 80 లారీలను నేటి ఉదయం ... వ్యాగెన్ లనుంచి దిగుమతి చేసిన ... సామానుల కాపలాకుగాను అనంతపురం ... ఒక రిజర్వు పోలీసు ఎటాలంకూడా ... పడింది. ఈ సామానులలో అధికభాగం ... కార్యాలయానికి కర్నూల్ కు చేరగలదని ... పబడుతున్నది. లోగడ చేరిన ఫర్నిచర్ ... బర్ 27 వ తేదీ నుంచి సెక్రటేరియట్ ... కార్యాలయాలు పనిచేసే భవనాలకు ఇప్పుడే ... పడింది.

... ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి దూరప్రాంతాలనుంచి గాని, దగ్గర ప్రాంతాలనుంచి గాని మొత్తం ఒకలక్ష మంది ... రగలరని భావింపబడుతున్నది. పరిస్థితులను ... గుణంగా ఆరోగ్యశాఖవారు ప్రత్యేక ... లు తీసుకోడానికి నిర్ణయించారు. ... మునిసిపాలిటీ రెండవ గ్రేడుకు ... దైనప్పటికీ ఆరోగ్యశాఖ గ్రేడ్ ... పెంచి కర్నూలులోను పరిసర ... తాలలోను పనిచేయడానికి 8 మంది ... ఇన్ స్పెక్టర్లను నియమించారు. ప్రభుత్వ ... లలో పని చేయడానికి స్పెషల్ హెల్త్ ... డును నియమించారు.

రాష్ట్రావతరణ మహోత్సవం చూడవచ్చే ... జనులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు ... డం చాలా గడ్డుసమస్య కాగలదని ... పడుతున్నది. దొరికినంతవరకు అన్ని ... ప్రభుత్వసంస్థల క్రిందనేమి, ప్రజా ... క్రిందనేమి, ప్రైవేటు సంస్థం క్రింద ... యిదివరకే ఆక్రమించబడ్డాయి. ఇండ్ల ... సరుకుల ధరలు పెరిగిపోయినవి ... కుల వసతి నిమిత్తం పట్టణంలోని వివిధ ... లలో 15 చోట్ల పందిళ్లు వేస్తున్నారు.

## విద్యుచ్ఛక్తి సప్లయి

24 కిలోవాట్ల శక్తిగల రెండవ విద్యుద్యంత్రం గవర్నమెంటు పవర్ స్టేషను ... రేపటినుంచి పనిచేస్తుంది. ఈ రెండు యంత్రాలతోను పవర్ స్టేషన్ శక్తి ... కిలోవాట్లనుంచి యిప్పుడు 1,000 కిలో... పెరుగుతుంది. పవర్ స్టేషన్ ఉత్పత్తి పరిమితి యిప్పుడు రోజుకు 500 కిలో... వుంది. పూర్వం 360 కిలోవాట్లు వుండేది. ... హెచ్చు విద్యుచ్ఛక్తి అవసరమైతే ... [illegible]

## కర్నూలులో ఆంధ్ర వాణిజ్య మండలి శాఖ

కర్నూలు, సెప్టెంబర్ 23 — ఆంధ్ర రాజధానియగు కర్నూలులో ఆంధ్రవాణిజ్యమండలి (మద్రాసు) శాఖ అక్టోబర్ 2 వ తేదీని ఏర్పాటు చెయ్యబడనున్నది. మండలి కోశాధికారి శ్రీ యస్. వెంకటరంగంగారు మేనేజర్ శ్రీ కె పి రామమూర్తిగారు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

మండలిలో 700 మంది సభ్యులు వున్నారని, వారిలో సగంమంది మద్రాసులో వున్నారని, మిగిలినవారు ఆంధ్ర జిల్లాలలో వున్నారని శ్రీ వెంకట రంగంగారు అన్నారు.

## కర్నూలులో సిటీ బస్సు సర్వీసుకు ప్రారంభోత్సవం

కర్నూలు, సెప్టెంబర్ 20 — కర్నూలు స్పెషల్ కలెక్టర్ శ్రీ సి నరసింహంగారు కర్నూలులోని సిటీ బస్సు సర్వీసుకు ప్రారంభోత్సవంచేస్తూ, బస్సులు శుభ్రంగా, ఇంపుగా వుంచడానికి బస్సు యజమానులతో సహకరించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనేకమంది బస్సు సర్వీసును వినియోగించుకుంటూ యజమానులకు ఈ సర్వీసు లాభదాయకంగా వుండేటట్లు సహాయపడవలసిందిగా కూడా కోరారు.

తరువాత బస్సుల యజమానులు శ్రీ సి పి రామస్వామిగారు, మెసర్స్ వీరాస్వామి అండ్ సన్స్ వారు అతిథులకు విందు చేశారు. శ్రీ సి పి. రామస్వామిగారి వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.

## ఆంధ్రా అసెంబ్లీ సెక్రటేరియట్

### కార్యదర్శిగా శ్రీ జి. వి. చౌదరిగారి నియామకం

మద్రాసు, సెప్టెంబరు 23 — ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ సెప్టెంబరు 28 వ తేదీనుంచి కర్నూలులో పని ప్రారంభిస్తుంది.

ఆంధ్ర అసెంబ్లీ సెక్రటేరియట్ కు ఒక కార్యదర్శి, ఒక డిప్యూటీ కార్యదర్శి, సూపరింటెండెంటులు 3, అప్పర్ డివిజన్ గుమాస్తాలు, లోవర్ డివిజన్ గుమాస్తాలు 10, స్టెనో గ్రాఫర్లు 3, రిపోర్టర్లు 10, (తెలుగు 5, ఇంగ్లీషు 5) మొత్తం 32 మంది వుంటారు.

కార్యదర్శిగా శ్రీ జి వి చౌదరిగారు, డిప్యూటీ కార్యదర్శిగా శ్రీ యం సూర్యారావుగారు నియమింపబడినారు. వీరు రేపే కర్నూలుకు బయలుదేరి వెడుతున్నారు.

సూపరింటెండెంటులుగా శ్రీ టి ఎ గణేశఅయ్యర్, శ్రీ సి పద్మనాభన్ (ఆంధ్రేతరులు)గార్లు డిప్యూటేషన్ పద్ధతిని నియమింపబడినారు. రిటైర్ అయిన సూపరింటెండెంటు శ్రీ రామశంకరశర్మ ఒక సంవత్సరం కంట్రాక్టుపై తిరిగి నియమింపబడినారు. గుమస్తాలలో కొన్ని ఖాళీలువున్నవి. వాటిని ఇతర శాఖలలోని వారిద్వారా కాని, కొత్తగా చేర్చుకొనేవారి ద్వారాకాని భర్తీచేస్తారని తెలుస్తున్నది.

మద్రాసు లెజిస్లేచర్ గ్రంథాలయంనుంచి ఆంధ్ర అసెంబ్లీకి కేటాయింపబడిన 2 500 గ్రంథాలను ఇతర ఫైల్సు రికార్డులతోపాటు ఇదివరకే కర్నూలుకు పంపించినారు.

## కర్నూలుకు కట్జూ, రాధాకృష్ణన్ల ప్రయాణం

### 30 వ తేదిన చేరగలరట

హైదరాబాదు, సెప్టెంబరు 23 — ఇప్పటి కార్యక్రమం ప్రకారం ఇండియన్ యూనియన్ వైస్ ప్రెసిడెంటు డాక్టర్ రాధాకృష్ణన్ హోం మంత్రి డాక్టర్ కట్జూ కూడా ప్రధాని నెహ్రూతో కలిసి కర్నూలుకు బయలుదేరి 30 వ తేదీకి హైదరాబాదు చేరగలరని తెలుస్తున్నది.

మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారుకూడా 30 వ తేదీకి మద్రాసునుంచి విమానంపై హైదరాబాదుచేరి ప్రధాని నెహ్రూతో కలిసి కర్నూలువెళ్ళి, తిరిగి అక్టోబరు రెండవతేదీకి ఆయనతోకలిసి మద్రాసుకు రాగలరట.

హైదరాబాదు ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారు, తదితర మంత్రులుకూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ మహోత్సవాలలో పాల్గొనడానికి కర్నూలు వెళ్ళగలరని తెలుస్తున్నది.

# ఆంధ్రరాష్ట్రం పోలీసు శాఖ

## ఒక ఇన్ స్పెక్టర్-జనరల్ తో, ముగ్గురు డి.ఐ.జి.లతో ఏర్పాటు

మద్రాసు, సెప్టెంబర్ 24 — ఒక ఇన్ స్పెక్టర్ జనరల్, ముగ్గురు డిప్యూటీ ఇన్ స్పెక్టర్-జనరల్స్ తో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖకు ఏర్పాట్లు పూర్తి అయినవి. వీటికి సంబంధించిన అధికారప్రకటన కూడా నేడు జరిగింది.

ఇదివరలో ప్రకటించిన విధంగానే శ్రీ పి. కె. మోనప్పగారు ఆంధ్రపోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ గా వుంటారు. వారి కార్యాలయం తాత్కాలిక రాజధాని కర్నూలులో వుంటుంది.

ముగ్గురు డిప్యూటీ ఇన్ స్పెక్టర్-జనరల్స్ లోను ఒకరు రైల్వేలు, సి. ఐ డి. శాఖను నిర్వహిస్తారు. వీరి కార్యాలయం కూడా కర్నూలులోనే వుంటుంది. ఈ పదవికి నియమింపబడినవారి పేరు శ్రీ ఎ. కె. కుప్పీరామన్ నంబియార్. ఆయన ప్రస్తుతం మద్రాసులో రైల్వే, సి ఐ డి. శాఖ డి ఐ జీగా వున్నారు.

మిగిలిన ఇద్దరు డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్స్ రెండు రేంజీలకు బాధ్యులుగా వుంటారు. ఆంధ్రరాష్ట్రాన్ని పోలీసు వ్యవహారాలకు రెండు రేంజీలుగా చేశారు. వాటికి ఇప్పుడున్న పేర్లు నార్తరన్ రేంజీ, సెంట్రల్ రేంజీ.

నార్తరన్ రేంజీ కేంద్ర కార్యాలయం వాల్తేరులో వుంది. అక్కడ శ్రీ ఎల్ ఎ నారాయణరాయ్ డి. ఐ. జి. గా వున్నారు. వారిస్థానే ఆంధ్రా నార్తరన్ రేంజీ డి. ఐ. జి గా మిస్టర్ జె యల్ రోన్ సన్స్ గారిని (ప్రస్తుతం డి ఎస్. పి) నియమించారు.

సెంట్రల్ రేంజి కార్యాలయం ఇంతవరకు బళ్లారిలోవుండేది. ఇప్పుడు దానిని అనంతపురానికి మార్చి ఆంధ్రా సెంట్రల్ రేంజి డి. ఐ జి గా మిస్టర్ యం. సిరాజుద్దీన్ను నియమించారు.

పోతే ఆంధ్రకు మరి రెండు రైల్వే పోలీసు సబ్-డివిజనులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఒకదానికి విజయవాడ, రెండవదానికి గుంతకల్లు కేంద్రంగా వుంటవి కూడా.

## ఆంధ్రకు రైల్వే పోలీసు కార్యాలయం

### విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు

మద్రాసు, సెప్టెంబర్ 23 — ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేకంగా రైల్వే పోలీసు కార్యాలయం ... ఉద్యోగి నియామకం జరుగుతున్నది. అక్టోబరు ఒకటవ తేదీనుంచి విజయవాడ కార్యాలయంగా ఈ యన పని చేస్తారు.

## చెరకు ధర కనిష్ఠ పరిమితి

### మణుగుకు 2 అణాలు హెచ్చింపు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23 — 1953-54, 1954-55 సంవత్సరాలలో చెరకు ధరను మణుగుకు మిల్లు దగ్గర 1-7-0 చొప్పున, రైల్వేస్టేషనుల దగ్గర 1-5-0 చొప్పున నిర్ణయిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. 1952-53 లో ఈ ధరలు 1-5-0, 1-3-0 గా వుండేవి.

చెరకుధరలో ఈ హెచ్చింపువల్ల చక్కెర ధర హెచ్చదని ప్రభుత్వం స్పష్టపరిచింది. అందుకు కారణం గతసంవత్సరం చక్కెరపై విధించబడ్డ అదనపు పన్ను (మణుగుకు రూపాయి)ను ప్రభుత్వం ఉపసంహరించుకోవడమే.

## వయోజన విద్యా మహాసభ వాయిదా

తిరుపతి, సెప్టెంబర్ 20 — ఇక్కడ ఈ నెల 26, 27 తేదీలలో జరపడానికి లోగడ నిర్ణయించబడ్డ దక్షిణభారత వయోజన విద్యా మహాసభ వస్తుతానికి వాయిదా వెయ్యబడింది. వయోజన విద్యతో సంబంధం గల అనేక మంది ఆఫీసర్లు ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు వ్యవహారాలలో ... వుండడమే సభ వాయిదా పడ్డానికి కారణం. సభ వచ్చే నెలలో జరగగలదని ఆహ్వాన సంఘ కార్యదర్శి శ్రీ వి యస్. వెంకట నారాయణగారు వ్రాస్తున్నారు.

## విపణివీధి

### సవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 24 —

| అమ్మకం పన్ను | రు. | అ | పై |
|---|---|---|---|
| సవరంచిల్లరధర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 87 | 2 | 0 |
| మూసా బంగారం | 85 | 2 | 0 |
| వెండి వందతులాలు | 155 | 0 | 0 |
| వెండి తులం 1-8 | 1 | 9 | 6 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు 177-0-0 180-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

| | |
|---|---|
| 8% ఎన్ ఎన్ ఎ. రెడీ | 390-0-0 |
| కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్ | |
| రాజా బ్రేండ్ | 81-12-9 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-0-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-0-9 |
| ఆముదం 500"తిరువత్తూరు" | 310-0-0 |
| సేలమ్ లోటస్, స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా | 28-0-9 |
| పంచదార (2 అందర్) | |
| (ఫ్రీ మార్కెట్ ధరలు:— | |
| ప్యారీస్, జావా, సామర్లకోట | 90-0-9 |

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 24 —

| అమ్మకం పన్ను | రు అ పై |
|---|---|
| పాట్లా బంగారం రెడీ | 86-5- |
| వెండి 100 తులం | 153 11-0 |
| సవరను | 57-12-0 |

### న్యూయార్క్ — ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 28 —

| | |
|---|---|
| నేటి ఓపెనింగ్ | 33.12 |
| నేటి క్లోజింగ్ | 33 12 |

1953 సెప్టెంబర్ 25, శుక్రవారం

విజయనామ సంవత్సర

భాద్రపద బహుళ తదియ

తదియ రా॥ 2-25 గంటలవరకు

అశ్విని రా॥ 11-43 గంటలవరకు

వర్జ్యం: ప॥ 7-58 నుంచి 9-28 గం॥వరకు


ఆబాల గోపాలమును ఆనందింపచేయు గొప్ప హాస్యరస చిత్రం!

చార్ చాంద్

హిందీ

"శ్యామ — సురేష్ — కక్కూ — భగవాన్"

ఈ దిగువ కేంద్రములలో

25-9-53 నుండి న్యూ టాకీస్ — నెల్లూరు

25-9-53 నుండి సరస్వతీ టాకీస్ — గుంటూరు

1-10-53 నుండి

సినిమా మెజస్టిక్ .... కాకినాడ; స్టార్ సినిమా .... బళ్ళారి; గోకుల్ టాకీస్ .... తెనాలి; విజయా టాకీస్ .... హాస్ పేట; రోనక్ టాకీస్ .... కడప

ఆంధ్రా, సీడెడ్: భారత్ పిక్చర్స్, విజయవాడ-2, గుంతకల్.

పాత రైట్సు: బి. శేషగిరి రావు అండ్ బ్రదర్స్ విజయవాడ-1.

గొప్ప చారిత్రాత్మక చిత్రం ఉషాకిరన్

"నిమ్మి, గీతాబలి, మహజర్ ఖాన్"

25-9-53 నుండి కృష్ణా రాజమండ్రి; 25-9-53 నుండి గోకుల్ తెనాలి; 25-9-53 నుండి విజయ - హాస్పేట

జీవామృతం



నరములకు బలమిచ్చి, శరీరముకు పుష్టిని కలుగచేసి, మేధావంతుని జేయును.

ఆయుర్వేదాశ్రమం లిమిటెడ్, మదరాసు 17.

సూపర్ సర్వీస్ అందజేయుటకు

ఇండియా టైర్ అండ్ రబ్బర్ కం. (ఇండియా) లిమిటెడ్

వారు తమ

విజయవాడ

డిపో

దుండూరి వెంకటరెడ్డి భవనం

స్టేషన్ రోడ్

విజయవాడ 1 లో

తెరచినట్లు ప్రకటింప సంతోషిస్తున్నారు.

మోటర్లు, టైర్లు వ్యాపారంలో అన్ని శ్రేణీలలోనూ గల మిత్రులకు, ఖాతాదార్లకు మా సేవాభినందనములు అర్పిస్తున్నాము.

సూపర్ ఇండియా టైర్స్

సర్వప్రశస్తమైనవి

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 227
4 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: శనివారం
26-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

800762

## దేవఘర్ దేవాలయంలో తొలిసారిగా హరిజన ప్రవేశం

దేవఘర్, సెప్టెంబర్ 25-ఇక్కడి వైద్యనాథ దేవాలయంలో తొలిసారిగా నేడు ఉదయం హరిజన ప్రవేశం జరిగింది 50 మంది హరిజనులు ఉదయం 9-0 గంటలకు పండిట్ రామరాజ్య జ్వారీ (ఎం. పి) నాయకత్వాన నిన్న జరిగిన స్థానిక పండా సభ నిర్ణయానికి అనుగుణంగా నేడు దేవాలయంలో ప్రవేశించారు వైద్యనాథలింగం భారత దేశంలోని ద్వాదశ మహాలింగాలలో ఒకటి పండా సభ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా సమర్థిస్తూ నిన్న సాయంకాలం పండాలు, హరిజనులు నగరవీధులలో ఊరేగింపు జరిపారు.

# ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి శ్రీ ప్రకాశంగారి రాజీనామా

## టెలిగ్రామ్ద్వారా ఢిల్లీకి పంతులుగారు పంపించారట

### అక్టోబర్ ఒకటవ తేదీన కాంగ్రెసులో అసోసియేట్ సభ్యుడుగా చేరగలరట

### లెజిస్లేచర్‌పార్టీలో 12 మంది సభ్యులచే ఢిల్లీ నిర్ణయం నిరసన

మద్రాసు, సెప్టెంబరు 25—

శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రజా-సోషలిస్టు పార్టీకి తన రాజీనామాను నేడు తంతిద్వారా అందజేసినట్టు అధికారరీత్యా తెలియవచ్చింది.

ఈ రాజీనామాతో, ఆంధ్రరాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణం విషయంలో శ్రీ ప్రకాశంగారు అనువాతి చర్య తీసుకోడానికి గల ఆటంకం తొలగిపోయినట్టు భావించబడుతున్నది.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వానికి, రాష్ట్రీయకార్యవర్గ సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు ఢిల్లీలోని ప్రజా-సోషలిస్టుపార్టీ కేంద్రకార్యాలయానికి శ్రీ ప్రకాశంగారు తెలియజేశారు.

శ్రీ ప్రకాశంగారు ప్రస్తుతానికి అక్టోబరు 1 వ తేదీ నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యుడుగా చేరగలరని, సభ్యత్వ పత్రం ఆ రోజున కర్నూలులో కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నెహ్రూకు అందజేయబడగలదని తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రంలో మంత్రివర్గ నిర్మాణం సందర్భంలో ఆంధ్ర పి. ఎస్. పి కార్యవర్గం చేసిన తీర్మానంపై నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైఖరి రేపుఉదయం లోపలనే ప్రకాశంగారికి తెలియజేయబడవచ్చునట.

ఆంధ్రరాష్ట్రంలో ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పడకుండా నివారించడానికి, ప్రభుత్వం సుస్థిరంగా వుండడానికి అవసరమైనపద్ధతిలో 1953 అక్టోబరు 1 వ తేదీనుంచి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యవలసిందిగా శ్రీ ప్రకాశంగారిని కోరుతూ, ప్రజా-సోషలిస్టు పార్టీలోని 12 మంది సభ్యులు, ఆంధ్ర కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీలోని ఇద్దరు సభ్యులు కలిసి ఒక తీర్మానం చేశారు.

మొన్న ఇక్కడ జరిగిన పై సభ్యుల సమావేశంలో ఈ తీర్మానం చెయ్యబడింది. నిన్న పత్రికా ప్రకటనకోసం విడుదల చెయ్యబడింది

"ఏ కారణంచేతనైనా ఈ బాధ్యతనుంచి తప్పుకోవడం జరిగితే, అది దేశానికి చాల అరిష్టదాయకం కాగలదు" అని ఆ తీర్మానం పేర్కొన్నది. ప్రకాశంగారి నాయకత్వంక్రింద ఏర్పడే మంత్రివర్గాన్ని తాము సంపూర్ణంగా బలపరచ గలమని దానిలో ఆ 14 మంది సభ్యులు స్పష్టపరిచారు.

ఈ తీర్మానంక్రింద సంతకాలు చేసిన సభ్యులు వీరు: శ్రీయుతులు ఎన్. వి. యల్ నరసింహారావు (గుంటూరు), భూపతిరాజు సుబ్బ రాజు (భీమవరం), ఎన్. రామభద్రరాజు (అమలాపురం) కె. శ్రీనివాసులు (ధర్మవరం), ఎమ్. వెంకటసుబ్బా రెడ్డి (కోయిలకుంట్ల), బి. రామకృష్ణా రెడ్డి (ఆలూరు), వి. చిదానందం (బద్వేల్), తెన్నేటి విశ్వనాథం (విశాఖపట్నం), బొజ్జా అప్పలస్వామి (అమలాపురం రిజర్వుడు), పసల సూర్యచంద్రరావు (తాడేపల్లిగూడెం), వై. వి కృష్ణారావు (భద్రాచలం), కె. రామయ్యచౌదరి (ఉదయగిరి), ఎన్. వెంకట రామయ్య (నరసరావుపేట), డి బసివిరెడ్డి (పెనుగొండ)గార్లు ఇందులో శ్రీ కె రామయ్య చౌదరి, ఎన్. వెంకటరామయ్యగార్లు తప్ప తక్కినవారంతా పి ఎస్. పి. లెజిస్లేచర్ పార్టీ సభ్యులు.

### కార్యవర్గ సమావేశం

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నిన్న ఇక్కడ శ్రీ ప్రకాశంగారి లోగిట సమావేశమై, 5½ గంటలపాటు చర్చలు జరిపిన తర్వాత ఒక తీర్మానానికి వచ్చింది ఆంధ్రలో ప్రజాస్వామిక పార్టీ లన్నిటితోను మిశ్రమ మంత్రివర్గం ఏర్పడాలని, దానికి నాయకత్వం వహించేటందుకు శ్రీ ప్రకాశంగారిని తమపార్టీ కట్టుబాట్లనుంచి విముక్తి చెయ్యాలని మెజారిటీచే ఆమోదించబడ్డ ఆ తీర్మానంలో పునరుద్ఘాటించబడింది. ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విముక్తి చెయ్యడం విషయంలో తన నిర్ణయాన్ని పునర్విచారించవలసిందిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ను ఆ తీర్మానం కోరింది.

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు కార్యవర్గం 17 మందిలోను 16 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ ఎన్. జి. గోరే కూడ ఈ సమావేశానికి హాజరైనారు.

ఆంధ్ర పి. ఎస్. పి. కార్యవర్గం విన్నటి సమావేశంలో ఆమోదించిన తీర్మానం ఇది:

"ఆంధ్ర లెజిస్లేచర్‌లో పార్టీల పరిస్థితిని బట్టి చూడగా మిశ్రమ మంత్రివర్గ స్థాపన ఒక్కటే సాధ్యంగా మాకు కనిపిస్తున్నది. ఆంధ్రదేశ శ్రేయస్సుదృష్ట్యా, మన పార్టీ శ్రేయస్సుదృష్ట్యా అటువంటి మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటుచెయ్యడమే అత్యవసరమని మేము భావిస్తున్నాం. ఈ మిశ్రమ ప్రభుత్వానికి ప్రకాశంగారు నాయకత్వం వహించడానికి ప్రజలు, ఇతర పార్టీల అభిప్రాయం అనుకూలంగా వుంది. మిశ్రమ మంత్రివర్గానికి అనుకూలంగా వుండడంవల్ల, ఈ కార్యవర్గం సహజంగా ప్రకాశంగారు ఏర్పరిచే మిశ్రమ మంత్రివర్గాన్ని బలపరుస్తుంది ఈ పార్టీ కాంగ్రెసు పార్టీల మధ్య ఇదివరకే అంగీకరించబడ్డ కనీస కార్యక్రమాన్ని సదరు మిశ్రమ మంత్రివర్గం అమలు జరుపుతుంది. ప్రకాశంగారిని పార్టీనుంచి విడుదల చేసే విషయంలో తమ నిర్ణయాన్ని తిరిగి పరిశీ

(మిగతా 2 వ పేజీలో)

## పరిశిష్ట మద్రాసులో ఉద్యోగుల తగ్గింపు

### ఉద్యోగులలో తీవ్ర ఆందోళన

మద్రాసు, సెప్టెంబరు 25— ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో శేషించిన మద్రాసు రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల పరిస్థితులలో ఏర్పడిన మార్పులను గురించి పరిశీలించే నిమిత్తం మద్రాసు నాన్-గెజెటెడ్ ఉద్యోగుల సంఘ సభ్యులు నిన్న ఇచ్చట సమావేశమయ్యారు

ఆంధ్ర, పరిశిష్ట మద్రాసు రాష్ట్రాల మధ్య జరిగిన ఉద్యోగుల కేటాయింపువల్ల శేషించిన మద్రాసు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పడగల రిట్రెంచ్‌మెంట్లు, రిట్రెంచిమెంటుల గురించి ఉపన్యాసకులు తీవ్ర ఆందోళనను వ్యక్త పరిచారు.

తమ ముందున్న ఈ ప్రమాదాన్ని తొలగించడం కోసం శేషించిన మద్రాసు ప్రభుత్వోద్యోగులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రధాని నెహ్రూ మద్రాసుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ద్వారా కలుసుకొని మెమొరాండం సమర్పించాలని తీర్మానించారు.

## కర్నూలులో ఆంధ్రరాష్ట్ర అవతరణ కార్యక్రమం

మద్రాసు, సెప్టెంబర్ 25—అక్టోబర్ మొదటి తేదీని ఆంధ్రరాష్ట్రావతరణోత్సవం సందర్భంగా కర్నూలులో జరిగే కార్యక్రమాన్ని వివరిస్తూ మద్రాసు ప్రభుత్వం నేడు ఈ విధంగా ఒక ప్రకటన చేసింది:

### గవర్నర్ పదవీ స్వీకరణ

ఆంధ్రరాష్ట్రం గవర్నర్ శ్రీ చందూలాల్ త్రివేది శ్రీమతి కుసుమ్ త్రివేదితో రాజభవన్ నుంచి ఉదయం 6-51 గంటలకు ఒక ఓపెన్ కారులో మోటార్ సైకిళ్ళపై కొందరు వెంటరాగా అసెంబ్లీ హాలుకు బయలుదేరి, సాయుధ పోలీసులు బారులు తీరివున్న మార్గం మీదుగా 6-58 గంటలకు అసెంబ్లీ హాలు (జిల్లాకోర్టు భవనం) చేరుకొంటారు.

ఉదయం ఏడు గంటలకు గవర్నర్ తన స్థానంలో ఆసీనుడు కాగానే ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌గా శ్రీ సి. ఎం. త్రివేదీని నియమిస్తూ చెయ్యబడిన ఉత్తర్వును చదువుతారు. ప్రధాన న్యాయమూర్తి ఆయనచే ప్రమాణం చేయిస్తారు ప్రమాణ స్వీకృతికి పిదప గవర్నర్ తిరిగి తనస్థానంలో కూర్చొనగానే బ్యాండు జాతీయగీతాన్ని వాయిస్తుంది అసెంబ్లీహాలుపై యూనియన్ పతాకం ఎగురవేయ బడుతుంది.

దీనికి పిమ్మట ప్రధానకార్యదర్శి ప్రభుత్వ కార్యదర్శులను, ముఖ్యోద్యోగులను, ప్రముఖులను గవర్నర్‌కు పరిచయం చేస్తారు ఆపైన గవర్నర్ అసెంబ్లీ హాలు యెదుట సైనికవందనం స్వీకరించి శ్రీమతి కుసుమ్ త్రివేదితో రాజ్‌భవన్‌కు వెళ్ళిపోతారు.

### మంత్రులచే ప్రమాణ స్వీకృతి

రాజ్‌భవన్‌లో ఉదయం ఎనిమిది గంటలకు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, గవర్నర్ సమక్షంలో ప్రమాణం స్వీకరిస్తారు.

### ప్రధాని నెహ్రూచే ప్రారంభోత్సవం

కోల్స్ మెమోరియల్ హైస్కూల్ ఆవరణంలో ఉదయం సుమారు 8-40 గంటలకు ఒక బహిరంగసమావేశంలో ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవం జరుగుతుంది.

మోటార్ సైకిళ్ళతో కొందరు వెంటరాగా గవర్నర్ శ్రీ చందులాల్ త్రివేది, శ్రీమతి కుసుమ్ త్రివేదీలతో ప్రధాని పండిట్ నెహ్రూ ఓపెన్‌కారులో రాజ్‌భవన్‌నుంచి బయలుదేరి సాయుధ పోలీసులు బారులు తీరివున్న మార్గం మీదుగా హైస్కూల్ ఆవరణానికి వస్తారు రాగానే ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి స్వాగతమిస్తారు. ప్రధాని పండిట్ నెహ్రూ సాయుధపోలీసుల సైనికవందనాన్ని స్వీకరించగానే తన సహచరులను, ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి పరిచయం చేసి ఆయనను ఉపన్యాస వేదిక కడకు తీసుకు వెడతారు. ఇండియా ప్రెసిడెంట్ పంపిన సందేశం చదువగానే ముఖ్యమంత్రి నూతనరాష్ట్రం ప్రారంభోత్సవం చెయ్యవలసినదిగా పండిట్ నెహ్రూనుకోరుతారు ఆయన రాష్ట్ర ప్రారంభోత్సవం చేసి, ఉపన్యసిస్తారు.

ఇది పూర్తికాగానే గవర్నర్ దంపతులు వెంటరాగా రాజ్‌భవన్‌కు వెళ్ళిపోతారు.

ఉదయం 11-30, 12-30 గంటలకు మధ్య ప్రధాని పండిట్ నెహ్రూ ఇంటర్వ్యూ లిస్తారు మధ్యాహ్నం మూడు గంటలకు అసెంబ్లీహాలులో లెజిస్లేచర్ సభ్యుల సమావేశంలో ప్రసంగిస్తారు సాయంకాలం ఐదు గంటలకు గవర్నర్, శ్రీమతి కుసుమ్ త్రివేది రాజ్‌భవన్ తోటలో చేసే విందులో పాల్గొంటారు రాత్రి ఏడు గంటలకు ఆంధ్ర రాజధాని సంఘంవారు ఏర్పాటుచేసిన సంస్కృతి ప్రదర్శనను చూస్తారు.

ఆంధ్రరాష్ట్రంలోని ప్రతీజిల్లా ముఖ్య పట్టణంలోను అక్టోబర్ మొదటి తేదీ ఉదయం 8-45 గంటలకు జిల్లాకలెక్టరుల ఆధ్వర్యంలో పతాక ప్రతిష్ఠాపనోత్సవం, పెరేడ్‌లు జరుగుతాయి.

ప్రజలందరూ యీ శుభ సంతోష సమయంలో జరిగేఉత్సవాలలో పాల్గొనడమే గాక తమ గృహాలను, పరిసరాలను అక్టోబర్ మొదటితేదీ ఉదయం, సాయంకాలం అలంకరించుకొంటారని ప్రభుత్వం ఆశిస్తున్నది.

ఇండియన్ యూనియన్ పతాకాన్ని ఆ రోజున ప్రజలు ఎగురవేయడానికి ఎట్టి నిర్బంధాలు వుండవు.

---

అంబాలా, సెప్టెంబర్ 23—భూదాన యజ్ఞాన్ని పంజాబ్‌లో ప్రచారం చెయ్యడానికి గాను సర్వసేవా సంఘ కార్యదర్శి శ్రీ శంకరరావుదేవ్ అక్టోబరులో 9 రోజులపాటు కాలినడకన పర్యటనకు బైలుదేరుతున్నారు. అక్టోబరు 2 వ తేదీని టాక్సీలో బైలుదేరి 11 వ తేదీని హిస్సార్‌లో పర్యటన ముగిస్తారు. హిస్సార్‌జిల్లా 2,000 ఎకరాలకు పైగా ఈ యజ్ఞానికి ఇచ్చింది.

---

(8 వ కాలం తరువాయి)

పార్కులో శ్రీ పొట్టి శ్రీరాములుగారి జ్ఞాపకార్థం స్తూపంకూడా నిర్మించబడుతుందని తెలుస్తున్నది.

ఆంధ్రరాష్ట్రం ప్రభుత్వం నిర్వహించేకోసం ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సభ వారు ఉచితంగా ఏర్పాటుచేసే హిందీతరగతులను అక్టోబర్ 1 వ తేదీన శ్రీ అనంతశయనం అయ్యంగార్ ప్రారంభోత్సవం జరుపుతారు

### ప్రధాని నెహ్రూకు పౌరసన్మానం

ఆంధ్రరాష్ట్రావతరణోత్సవ సందర్భంలో ప్రధాని నెహ్రూకు పౌర సన్మానం జరపాలని ఆలోచనలు జరుగుతున్నాయి.

## నగరంగా రూపొందుతున్న కర్నూలు

### రు. 30 ల అద్దె రు. 300 లకు పెరిగిన వైనం

కర్నూలు, సెప్టెంబరు 24—నేడు కర్నూలు పట్నం ఒక నగరంగా మారుతున్న దృశ్యాలు అన్ని వీధులందు కనుపిస్తున్నవి. అపుడే బయటపూళ్ళవారు చాలమంది వచ్చి కర్నూలులో వివిధ వ్యాపారాలు పెట్టి అభివృద్ధి చేసుకొనే ప్రయత్నాలలో వున్నారు. ఇదివరకు మదరాసు వీధులలో ఫౌంటెను పెన్నులు, పాతపుస్తకాలు అమ్ముతుండేవారు కూడా ఆ వ్యాపారం యికముందు కర్నూలులో సాగించడానికై వచ్చివున్నారు ఎక్కడచూచినా ఇండ్లకు వెతుకుతున్నవారే అగుపడుతున్నారు. వెనుక ముప్పయి రూపాయల అద్దెకు దొరికేయిండ్లు యిప్పుడు మూడు వందల పలుకుతున్నది. ఉన్నయిండ్లు పెంచడానికి గాని, క్రొత్తవి కట్టడానికి గాని, రాజధాని నిర్ణయం మూడు నెలల క్రిందటే జరిగినా, స్థానిక పెద్దలు ఇంతవరకు ఎట్టి కృషి చేసినట్లు అగుపడదు. అందువల్లే యీ యిండ్ల గిరాకి యింతగా హెచ్చింది.

కర్నూలు ఇండ్లు రాతిగోడలు, సున్నంపూత, మట్టిమిద్దెలతో పైతల వలె వుంటాయి. పెంకుటి కప్పులుగాని, ఇటుక,సిమెంటుగోడలు గాని కర్నూలులో కనపడవు. ఇటువంటి యిండ్లనయినా యీపాటికి కొన్ని యెక్కువ చేయడం జరుగలేదు.

ప్రతిరోజూ రాత్రులు తప్పకుండా వాన కొంచెగ పడుతున్నందున, రోడ్ల మరమ్మత్తు పని పూర్తిగ నిలిచిపోయింది. అయినా, ఎలాగయినా పైపూత పూయించి 27వ తేదీ సరికల్లా వాటినిసిద్ధం చేయడానికి స్పెషల్ కలెక్టరు శ్రీ సి. నరసింహంగారు బ్రహ్మాండమైన కృషి చేస్తున్నారు. గుడారాల నివాసాల వద్దకూడా లారీలు కదలడానికి వాన బురదవల్ల ఆటంకం కలిగి పని ఆలస్యమగుచున్నది.

విన్నటికే సుమారు నూరుమంది సెక్రటేరియట్ ఉద్యోగులు యీ వూరు చేరారు నిన్న వచ్చిన స్పెషల్ రైలులోని బల్లలు, కుర్చీలు, రికార్డులు, గుమాస్తాల సామానులు అన్నీ 150 లారీలలో గుత్తి నుండి కర్నూలు రాత్రిసరికి చేరినవి, నేడు కొన్ని రానున్నవి.

అవన్నీ వేరువేరుగా ఏ ఏ శాఖ కార్యాలయానికి చేరాలో ప్రత్యేకమైన లేబిల్సు అంటించనందున, అన్నిటినీ ఒకచోట చేర్చి మరల వాటిని వేరువేరు చోట్లకు చేర్చడం జరుగుచున్నది. కాని క్రొత్తగ వచ్చిన ఉద్యోగులు, వారికి తోడ్పడుతున్న స్థానిక కలెక్టరు ఆఫీసు ఉద్యోగులు సామానులు సర్దడంలో చాలా ఉత్సాహంగా పని చేస్తున్నారు.

రాష్ట్రావతరణ సుముహూర్తం దగ్గర పడుతున్నకొలది రోజు రోజుకు కర్నూలుకు బయట జనం రాక ఎక్కువగుచున్నది. హోటల్సులో బసలు దొరకడం కష్టంగా వుంది. ఆంధ్ర రాజధాని సన్మాన సంఘం వారు ముఖ్యమైన రోడ్లలో తోరణాలు కట్టే యేర్పాట్లు చేస్తున్నారు. రోడ్ల కిరువైపుల వెదురుపాతడం జరిగింది స్వదేశీ ప్రదర్శనం జరపడానికి, కొండారెడ్డి బురుజు చేరువగా నొక మైదానంలో తడికలషెడ్లు నిర్మించారు. కాని, యిప్పటి కింకా ఒక స్టాలుకి కూడ వ్యాపారస్తులెవ్వరు రాలేదు. బురుజు ప్రక్కనే గాంధి స్మారక విగ్రహం ఉన్నచోట శ్రీ పొట్టి శ్రీరాములుగారి విగ్రహ ప్రతిష్ఠకు యేర్పాటులు జరుగుచున్నవి.

మొత్తం పైని ఊరంతా పనివారితోను, తడికలు కట్టడం, ఎలెక్ట్రిక్ స్తంభాలు పాతడంతోను, లారీలరవాణాతోను హడావుడిగావుంది.

ప్రధాని నెహ్రూగారి ఊరేగింపు ఉత్సవాన్ని నగరంలో ముఖ్యమైన వీధులగుండా త్రిప్పాలని కర్నూలు వర్తక సంఘం తరపున నెహ్రూ గారికి, శ్రీ త్రివేదిగారికి విన్నపం పంపబడింది. కాని, అధికారులు అందుకు అంగీకరించలేదు.

## కర్నూలుకు మంత్రి రంగారెడ్డి రాక

### రాజధాని ఏర్పాట్ల తనిఖీ

కర్నూలు, సెప్టెంబర్ 24—ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవానికి జరిగిన ఏర్పాట్లను తనిఖీ చేసేనిమిత్తం మద్రాసు ప్రభుత్వ పబ్లిక్ వర్క్సు శాఖామంత్రి శ్రీ ఎన్. రంగారెడ్డిగారు నేడిక్కడికి వచ్చారు. మధ్యాహ్నం ఆయన పట్టణమంతటా తిరిగి చూచారు.

కర్నూలు కలెక్టర్ శ్రీ పి. వి. మాధవరావు, స్పెషల్ కలెక్టర్ శ్రీ సి. నరసింహం, ఆంధ్ర ప్రభుత్వ హైవేస్ ఛీఫ్ ఇంజనీర్ కానున్న మిస్టర్ జె. యం. ప్రెడరిక్‌గార్లతో కలిసి మంత్రి రంగారెడ్డిగారు రాజభవన్, గవర్నమెంటు పవర్ హౌస్, సెక్రటేరియట్, ప్రభుత్వ శిబిరాలను చూచారు.

ఇక్కడ జరుగుతున్న ఏర్పాటును స్వయంగా చూడదలచి వచ్చానని మంత్రి పత్రికా ప్రతినిధులతో చెప్పారు.

ఇక్కడ జోరున వానలు కురుస్తున్నందున ప్రభుత్వ శిబిరాలవద్ద రోడ్ల నిర్మాణం, పట్టణంలో ఇతరరోడ్ల జరుగుతున్న పనులు నిలిచిపోయినవి. బురద, రొచ్చు హెచ్చుగా వున్న శిబిరాలలోని గుడారాలు చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తున్నవి.

వర్షాలు తెరపిలేకుండా కురుస్తున్నవి. మరికొన్నాళ్లు కురిసినమాత్రం చలిబాధ హెచ్చుగా వుండగలదు. వాటిలో ప్రవేశించడానికి వచ్చేవారు బెదరిపోయినా ఆశ్చర్యం లేదు.

ప్రభుత్వోద్యోగులు చేస్తున్నకృషికి మంత్రి సంతృప్తి ప్రకటించారు. తనిఖీ పని పూర్తి అయినపిమ్మట మంత్రి గుత్తిమీదుగా మద్రాస్ వెళ్లారు.

## భూదానయజ్ఞ నాటకం

జబల్‌పూర్, సెప్టెంబర్ 24— భూదానయజ్ఞం ఇతివృత్తంగా స్వీకరించి పార్లమెంటు సభ్యుడు సేఠ్ గోవిందదాస్ ఒక మూడంకాల నాటకం వ్రాశారు

ఈ నాటకంలో పాత్రలు ప్రధాని నెహ్రూ, ప్రెసిడెంట్ ప్రసాద్, శ్రీ జయప్రకాశ్ నారాయణ్, ఆచార్య వినోబా భావేగార్లు. ప్రధాని, ప్రెసిడెంట్ కూడ నాటకం ప్రతిని పరిశీలించారు. ఇది ఆచార్యభావే ఆమోదార్థం ఆయనకు పంపబడింది.

## సింహళ ప్రధాని రాజీనామా యివ్వడట

### పార్టీ నాయకుల విజ్ఞాపన ఫలితం

కొలంబో, సెప్టెంబర్ 24—తాను రాజీనామా చెయ్యబోవడం లేదని సింహళ ప్రధాని మిస్టర్ డడ్లీ సేనానాయకే నేడు అన్నారు.

పురాతన బౌద్ధస్తూప పునరుద్ధరణకు మహియాంగానాకు వెళ్ళి, తిరిగి వచ్చిన వెంటనే మిస్టర్ సేనానాయకే ఈ ప్రకటన చేశారు మంత్రులు, ప్రభుత్వ పార్లమెంటరీ పార్టీ సభ్యులు రాజీనామా యివ్వవలదని కోరడమే దీనికి కారణమని ప్రధానికి సన్నిహితులైన వర్గాలవారు అన్నారు.

మహియాంగానాకు మిస్టర్ సేనానాయకే వెళ్ళినప్పుడు సెనేట్ అధ్యక్షుడు సర్ నికోలస్ అతియగాలే, సెనేటర్ డబ్ల్యు. ఏ. బి. సోయిసాలు రాజీనామా యివ్వవలదని ప్రధానికి విజ్ఞాపనచేస్తూ దుఃఖోద్వేగం ఆపుకోలేకపోయారట.

తుదిక్షణంలో ఏదైన జరగకపోతే తక్కవారంనాడు సేనానాయకే రాజీనామా ఇవ్వవని, ట్రాన్స్‌పోర్ట్, వర్క్సుశాఖా మంత్రి సర్ జాన్ కొటలవాలా ప్రధాని ఇవ్వనని ఉన్నత ప్రభుత్వోద్యోగులు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విలేకరితో అన్నారు.

ప్రధాని సేనానాయకే ప్రకటన దేశంలో వ్యాపించిన ఉద్రిక్త పరిస్థితిని తొలగించి వేసినది.

### శ్రీ సంజీవ రెడ్డిగారు

మద్రాసు, సెప్టెంబర్ 25—ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ సంజీవ రెడ్డిగారు నేటి ఉదయం కర్నూలుకు బైలుదేరి వెళ్లారు

ఇండియా కార్మికశాఖా మంత్రి శ్రీ గిరిగారు ఢిల్లీనుంచి విమానంలో నేడు మద్రాసుకు వచ్చారు. ఆయన శ్రీ ప్రకాశంగారిని కలుసుకొని సంభాషించ గలరని తెలుస్తున్నది కర్నూలులో అక్టోబరు 1 వ తేదీని రాష్ట్రావతరణోత్సవానికి ఆయన వీలైతే హాజరు కాగలరట.

### డాక్టర్ కట్జూ హైదరాబాద్ రాక

సికిందరాబాద్, సెప్టెంబరు 24—అక్టోబర్ 2 వ తేదీన ఇక్కడికి రానున్న యూనియన్ హోం శాఖా మంత్రి డాక్టర్ కట్జూ మూడు రోజులపాటు ఇక్కడ వుంటాడని, హైదరాబాద్ ప్రభుత్వంపై 20 మంది కాంగ్రెస్‌వారు చేసిన ఫిర్యాదును పరిశీలిస్తారని తెలుస్తున్నది.

డాక్టర్ కట్జూ హోంశాఖా మంత్రి ఆయిన తర్వాత హైదరాబాదుకు రావడం ఇదే తొలిసారి.

## కృషికార్ లోక్‌పార్టీ వైఖరి నిర్ణయం నేడే

### కాంగ్రెసు అసోసియేట్ సభ్యత్వం ఉపసంహరణ లేఖలు

### 12 మంది ఆచార్య రంగాగారికి కిచ్చారట

మద్రాసు, సెప్టెంబర్ 25—ఆంధ్ర కృషికార్ లోక్‌పార్టీ కార్యవర్గం, లెజిస్లేచర్ పార్టీల సంయుక్త సమావేశంపార్టీ నాయకుడు ఆచార్య రంగాగారి అధ్యక్షతన నేడు నుంగంబాకం హైరోడ్డులోని 28 వ నెంబరు గృహంలో జరిగింది

ప్రస్తుత పరిస్థితులలో రాజకీయ రంగంలో కృషికార్ లోక్‌పార్టీ అవలంబించవలసిన వైఖరిని నిర్ణయించడానికి, తాజా పరిణామాల దృష్ట్యా ఇతరత్రా తేల్చుకొనవలసిన చర్యలను గురించి నిర్ణయానికి రావడానికి ఈ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలో ఆచార్య రంగాగారు పరిస్థితులను వివరించారని తెలుస్తున్నది.

కాంగ్రెసు పార్టీలో కృషికార్ లోక్‌పార్టీ అసోసియేట్ సభ్యత్వం సంగతికూడా ఆయన ప్రస్తావించి సభ్యు లందరినీ విడివిడిగా తమ అభిప్రాయాలను వివరించవలసిందిగా కోరినారట.

నేటి సాయంత్రం కూడా ఈ సమావేశం జరుగుతుంది. సాయంత్రం పార్టీ అవలంబించవలసిన వైఖరిని గురించి తుది నిర్ణయం తేల్చుకొనగలదని భావించబడుతున్నది.

ఉదయం సమావేశంలో శ్రీ గౌతు లచ్చన్న, కె వెంకటనారాయణగారు మాత్రం తమ అభిప్రాయాలను వివరించినట్టు తెలుస్తున్నది.

సెప్టెంబరు 5 వ తేదీనాటి పార్టీ తీర్మానానికి బదులుగా 14 వ తేదీన శ్రీ నీలం సంజీవరెడ్డిగారు తనకు వ్రాసిన లేఖను సమావేశంలో శ్రీ గౌతు లచ్చన్నగారు చదివినట్టు తెలుస్తున్నది.

5 వ తేదీనాటి పార్టీ తీర్మానం ప్రకారం, పార్టీ సభ్యులు 14 మందికిగాను 12 మంది కాంగ్రెసులో అసోసియేట్ సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటూ వ్రాసియిచ్చిన లేఖలు ఆచార్య రంగాగారికి అందజేయబడినవని, ఆయన ఇష్టం వచ్చినప్పుడు వాటి నుపయోగించుకొనే అధికారం కూడా ఆయన కివ్వబడిందని శ్రీ లచ్చన్నగారు పేర్కొన్నట్టు తెలుస్తున్నది.

శ్రీ పి తిమ్మారెడ్డిగారుమాత్రం ఆ తీర్మానంపై తమ అభిప్రాయాన్ని తెలుపలేదట శ్రీ పుండరీకాక్షుడుగారు గ్రామాలలో పర్యటిస్తున్నామని ఒకటి రెండు వారాలలోనే తమ రాజీనామా లేఖనుకూడా పంపగలమని పార్టీకి తెలియజేశారట.

శ్రీ లచ్చన్నగారి వివరణ పూర్తి అయిన తర్వాత రాత్రి 9 గంటలకు సమావేశం వాయిదా వేయబడింది.

ప్రత్యేకాహ్వానంపై శ్రీ ఆర్. ఎ. సుబ్బారావు, యస్. తిమ్మారెడ్డి, యల్. కే కుటుంబరావు, బి అప్పలస్వామిగార్లు సభలో పాల్గొన్నారు.

ఈసభకు రాజాలకపోయిన పార్టీశాసనసభ్యులు శ్రీ ఎ. నీలాద్రిరావురెడ్డి, కె అప్పలనాయుడు, కె. నారాయణ, పి. పుండరీకాక్షచారి, యం. వెంకన్ననాయుడు, జి రాజునాయుడు, డి. గంగయ్యనాయుడు మున్నగువారు పార్టీ చేయగల నిర్ణయాలకు కట్టుబడి వుండగలమని లేఖలు వ్రాసినారట.

### సంయుక్త మహారాష్ట్రం నిర్మాణంపై చర్చ

నాగపూర్, సెప్టెంబర్ 25—సంయుక్త మహారాష్ట్ర నిర్మాణం విషయమై బొంబాయిలో ఈనెల 27, 28 తేదీలలో మహారాష్ట్ర ప్రాంతనాయకుల చర్చలు జరుగనున్నాయి.

ఈ చర్చలలో యూనియన్ వ్యవసాయశాఖా మంత్రి డాక్టర్ పంజాబ్‌రావ్ దేశ్‌ముఖ్, డాక్టర్ జి వి. ఖేడేకర్, డాక్టర్ రామారావ్ దేశ్‌ముఖ్ (ఎం. పి లు), శ్రీయుతులు బి. ఎస్. హీరే, వై. బి చవాన్, శంకర్‌రావ్ దేవ్, స్వామి రామానందతీర్థ, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ దేవకీ నందన నారాయణ్ మున్నగు ప్రముఖులు పాల్గొంటారు.

---

మద్రాసు, సెప్టెంబరు 25—ధవళేశ్వరం సర్కిల్ స్పెషల్‌గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగావుంటున్న శ్రీ వి. వి. ఎస్. నరసింహారావు తుంగభద్ర హైలెవెల్ కెనాల్ ప్రాజెక్టుకు శ్రీ వి. ఎమ్. వెంగప్పనాయుడు స్థానే తాత్కాలికంగా సూపరింటెండింగ్ ఇంజనీరుగా నియమించబడ్డారు.

## ఆంధ్రరాష్ట్రానికి త్వరలోనే స్వయంపోషక స్థితి

### పన్నులను సవరించుకుంటే తథ్యమని అధికారవర్గాల ఆశాభావం

### రాజాజీవద్ద శ్రీ త్రివేదీ వీడ్కోలు

మద్రాసు, సెప్టెంబర్ 25—

ఇప్పటి పన్నుల విధానాన్ని స్వల్పంగా సవరించుకొని, కొద్దిగా కొత్త ఆదాయాలను కూడా సమకూర్చుకుంటే ఆంధ్రరాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధం కాగలదని అధికార వర్గాలలో విశ్వసించబడుతున్నది.

ఆంధ్రరాష్ట్రానికి గవర్నర్ కానున్న శ్రీచందూలాల్ త్రివేదీ ఇప్పటి కార్యకలాపాలను ముగించుకుని రేపే కర్నూలుకు బయలుదేరి వెళుతున్నందున నేడు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారిని కలుసుకుని అరగంటసేపు సంభాషించారు.

నేడు శ్రీ త్రివేదీ శ్రీ రాజగోపాలాచారిగారిని కలుసుకోవడం వీడ్కోలు సందర్భం వంటిది మాత్రమేననీ, కాని ప్రసంగవశాత్తు వారిరువురు ఆంధ్రరాష్ట్ర అవతరణను గురించి, అందుకు సంబంధించిన పరిపాలనా విషయాలను గురించి సంభాషించి వుండవచ్చునని భావించబడుతున్నది.

ఆంధ్రరాష్ట్ర అవతరణకు, ముఖ్యంగా కర్నూలులో ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయ స్థాపనకు సంబంధించిన పని అంతా యింతకుముందే ముగిసినదనీ, తాను రేపే బయలుదేరి కర్నూలుకు వెళ్ళిపోతున్నాననీ ముఖ్యమంత్రిని కలుసుకుని బయటకు వచ్చినపిమ్మట శ్రీ త్రివేదీ విలేకరులకు తెలిపారు. పరిశిష్ట మద్రాసుకు, ఆంధ్రరాష్ట్రానికి చెందిన సముచితమైన అధికారుల సహాయంతో స్వల్ప కాలంలో తాము కార్యాలను ముగించగలిగామన్నారు.

ముఖ్యమంత్రి గదినుండి బయటకు రాగానే విలేకరులు శ్రీ త్రివేది గారిని కలుసుకొనగా, మద్రాసు విలేకరులు చాలా సమర్థులనీ, బహుశా ఇండియా మొత్తంలో వారికి సరి వచ్చేవారెవరూ వుండరని ప్రశంసించారు. నగరంలో తమ కార్యకలాపాలను చక్కగా ప్రకటించినందుకు వందనాలు తెలిపారు ఇప్పటు తమ పని ముగించుకొని రేపే కర్నూలుకు వెళుతున్నామనీ, తమతో పాటు ఇప్పటివారందరి శుభాకాంక్షలను కూడా కొనిపోతున్నామని శ్రీ త్రివేది పేర్కొన్నారు.

నూతన రాష్ట్రావతరణానికి యిక ఆరు రోజులు గడువు మాత్రమే వున్నందున దాని ఆర్థిక స్తోమతుకు సంబంధించిన సమస్యలపై అప్పుడే దృష్టి సారించబడుతున్నది ఇప్పటి పన్నుల విధానాన్ని స్వల్పంగా సవరించుకుని, కొద్దిగా కొత్త ఆదాయ మార్గాలను కూడా సమకూర్చుకుంటే ఆంధ్రరాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధం కాగలదని అధికార వర్గాలలో విశ్వసించబడుతున్నది.

అన్నిటికంటె ముందు ఆంధ్రరాష్ట్రానికి పరిశిష్ట మద్రాసు రాష్ట్రానికి వలె ఆహారం కొరత సమస్య అంటూ వుండదు. పైగా ఆంధ్రరాష్ట్రంలో భూమి పన్ను ప్రస్తుతం యితర ప్రాంతాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా వున్నదనీ, తంజావూరు ప్రాంతంలో ఎకరాకు రు 6-4-0 ల నుంచి పదిహేనురూపాయల వరకును, తిరునల్వేలి ప్రాంతంలో ఎకరాకు 20 రూపాయలవరకు కూడా పన్ను చెల్లింపబడుతుండగా ఆంధ్ర దేశంలోపరిపంటకు ప్రసిద్ధిచెందిన ప్రాంతాలలో చెల్లించే పన్ను ఎకరాకు ఆయిదురూపాయలు మాత్రమే వున్నదనీ, అనేక కారణాల మూలంగా గతంలో ఈ పన్ను హెచ్చించడం జరగలేదనీ, ఇప్పుడు స్వల్పంగా హెచ్చించుకుంటే తగినంత పెద్ద మొత్తమే లభించగలదనీ భావించబడుతున్నది.

కర్నూలు త్వరలోనే అందమైన చిన్న నగరంగా అభివృద్ధిచెందగలదని ఆశింపబడుతున్నది అప్పటి తాత్కాలికరాజధాని ఏర్పాటుకోసం ఇండియా ప్రభుత్వం 40 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ఈ మొత్తం ప్రస్తుతం కర్నూలులో వెచ్చింపబడుతున్నది యిటుపట్టిమాత్రే అక్టోబరు 1 వ తేదీకి ముందే మొత్తం 40 లక్షలు పూర్తిగా ఖర్చు అయిపోతుంది.

గోదావరి వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు అక్టోబరు 1 వ తేదీవరకు అయ్యే ఖర్చు అంతా సమిష్టి రాష్ట్రం నిధులనుండే వెచ్చింపబడుతుంది ఈ కార్యక్రమాలన్నీ ఇంతకుముందు ముగింపు దశకు వచ్చినందున ఇందుకోసం అక్టోబరు 1 వ తేదీ పిమ్మట కొత్తరాష్ట్రం భరించవలసివచ్చే ఖర్చు పెద్ద హెచ్చుగా వుండదనీ, ఇటువంటి మరమ్మతులను బలిష్ఠం చేయడానికి కొన్ని శాశ్వత ప్రణాళికలకు మాత్రం ఆంధ్ర ప్రభుత్వం ఖర్చు పెట్టవలసి వస్తుందని భావించబడుతున్నది.

గోదావరి వరద బాధితుల సహాయం కోసం ఇంతవరకును ప్రభుత్వం మొత్తం అనుకొన్న యోజనల ఖర్చుతో కార్యక్రమాలను తయారుచేసింది దానిలో వరదలవల్ల నష్టమైన యిండ్లకు యింటికి రు 30 ల చొప్పున ఉచితంగా యిచ్చే మొత్తమే రు 9 లక్షలు వుంది.

## పొట్టి శ్రీరాములుగారి విగ్రహ స్థాపన

### ఆంధ్రా సెక్రటేరియట్ భవనం ఆవరణలో

కర్నూలు, సెప్టెంబర్ 25—ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవ సందర్భంగా ఈ నెల 30 వ తేదీన స్థానిక మునిసిపల్ హైస్కూలు ఆవరణలో జరిగే సమావేశానికి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ శ్రీ ఎం అనంతశయనం అయ్యంగార్ ప్రారంభోత్సవం జరుపుతారు. శ్రీ పైడి లక్ష్మయ్యగారు అధ్యక్షత జరుపుతారు. శ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి పతాకోత్సవం జరుపుతారు.

అసెంబ్లీ భవనం ఆవరణలోనో, సెక్రటేరియట్ భవనం ఆవరణలోనో శ్రీ పొట్టి శ్రీరాములుగారి విగ్రహం ప్రతిష్ఠించడానికి నిర్ణయించబడింది పోలీసు ఇన్‌స్పెక్టర్-జనరల్ ఆఫీసుకు ఎదురుగా వున్న గాంధీ

(మిగతా 2 వ కాలంలో)

## యూరోపియన్ బస్సుల బహిష్కృతి

### కెన్యా ఆఫ్రికనుల చర్య

నైరోబి, సెప్టెంబర్ 24—కెన్యాలోని కౌర హోమా, కలాంబ, పుమ్వాని అనే మూడు ఆఫ్రికన్ ప్రాంతాలలోని ఆఫ్రికనులు కొన్ని వేలమంది యూరోపియన్‌ల యాజమాన్యంలోని కెన్యా బస్సు కంపెనీ బస్సులలో నైరోబీకి ప్రయాణంచెయ్యరాదని నిర్ణయించుకొని, వాటిని బహిష్కరించారు.

ఈ బహిష్కృతి నిన్న సాయంకాలం ప్రారంభమై నేటికి పూర్తి ఆయినది. ఎంబూ, మెరు తెగలకు చెందిన కికుయూలు ఒక్కరైనా ఎక్కువగా టాక్సీలలో నైరోబీకి ప్రయాణం చెయ్యరాదని ప్రభుత్వం ఉత్తర్వు వల్ల అక్షేపణాలేని ఆఫ్రికనులు ఈ బహిష్కృతిని ప్రారంభించారు. పోలీసులు బహిష్కృతి కారణాలను పరిశీలిస్తున్నారు.

### వకాంబా నాయకునిపై హత్యా ప్రయత్నం

వకాంబా నాయకుడు కానిస్ సూమాపై ఒక కొల్లువాడి హత్యాప్రయత్నం జరిపి అతని చేతులు, మెడ, తలవు కోసివేశాడని, ఒకోత్యం కలిగించుకోకుండా యీ విధానాన్ని చూస్తున్న 40 మంది ఆఫ్రికనులు అరెస్టు చెయ్యబడ్డారని తెలుస్తున్నది.

ఇ. యస్. మత్తయి, ఎం. ఏ. రత్నము మార్గదర్శి ఏజెన్సీనుంచి తెగత్రెంపులు సదరు మత్తయి, రత్నము అను యీ వ్యక్తులు "మార్గదర్శి" యను మాస పత్రికనుగాని, పూనాలో నున్న ఓరియంటల్ వాచ్‌మేన్ పబ్లిషింగ్ హౌస్‌నుండి వెలువడు తదితర ప్రచురణలుగాని అమ్మ నిషేధింపబడ్డారు. ఈ ప్రచురణలకు డబ్బు యిచ్చినచో దానికి మీరే బాధ్యులు.
Oriental Watchman Publishing House
South India Branch Bangalore

DISPEL HEAT with HINDUSTAN FAN
తయారు చేసినది
ఆక్మీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్
అంటోప్ హిల్, వడాల, బొంబాయి-19.
టెలిఫోన్ నెం. 62717/18
వాల్‌చంద్ గ్రూప్ పరిశ్రమ
మద్రాసులో అధికారము పొందిన ఏజంట్లు:
(1) పటేల్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్, రతన్‌బజారు.
(2) ఫోమ్రా బ్రదర్స్, ఫోమ్రా హౌస్, మింట్ రోడ్డు
(3) కుమార్ బ్రదర్స్, 61 ఎన్. యస్. సి. బోస్ రోడ్డు.
(4) జై గోపాల్ అండ్ కంపెనీ, 199, మౌంట్ రోడ్డు.
(5) ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (కోయంబత్తూరు) లిమిటెడ్, ప్రభీర్ స్క్వేర్.

ఆంధ్రప్రభ
ప్రకటన
కర్నూలుజిల్లా బేతంచర్లలో శ్రీ డబ్ల్యు. బి. సి. రామరాజుగారికి బదులు 25-9-53 నుండి తన బాధ్యతమీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ", "ఆంధ్రప్రభ వారపత్రిక" లను అమ్ముటకు బేతంచర్లలోని మర్చంటు గుమాస్తా, శ్రీ వి ఆవిమిరెడ్డిగారు ఏజంటుగా నియమింపబడెను.
మేనేజరు,
"ఆంధ్రప్రభ", మద్రాసు.

## సంగ్రహ ప్రకటనలు

అమ్మకము

బి & సి మిల్లు గుడ్డలతో తయారుచేసిన రెడీమేడ్ దుస్తులు వ్యాపారస్థులకు సరసమైన ధరల కియ్యబడును.
జ్యోతి టైలరింగ్ హౌస్, రెడిమేడ్ స్టోర్, గూడ్స్‌షెడ్ వీధి, మధుర.

పెట్రోమాక్సు ఒరిజనల్ జర్మన్ లాంతర్లు మావద్ద దొరకును. జి. కరీంభాయ్ అండ్ బ్రదర్సు, మద్రాసు-3.

కాకినాడ మునిసిపాలిటి

వాటర్ వర్క్సు 2 వ గ్రేడు ఎలెక్ట్రీషియన్ ఉద్యోగమునకు నిర్ణీత ఫారములో 12-10-53 వరకు దరఖాస్తులు కోరబడుచున్నవి. (జీతం స్కేలు రు 40 - 2 - 60 - 1 - 65 మరియు మామూలు అలవెన్సులు) కాకినాడ, మునిసిపల్ ట్రెజరీలో రు 3/-లు చెల్లించి, మునిసిపల్ యింజనీరునుండి దరఖాస్తు ఫారము పొందవచ్చును. ఉద్యోగము ఖాయమైనది కరిమిలా సవరింపబడిన 26-7-53 తేది ఎల్. ఏ డి 2235 జి. ఓ లో విధించిన అర్హతలను కలిగియున్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు పెట్టవలెను.
(సం) ఆర్. లక్ష్మీపతి,
కమీషనరు 3-9-53

### ఆదర్శమహిళా హిందీ విద్యాలయం

రాజమండ్రి, సెప్టెంబర్ 2?— రాజమండ్రిలో వీరభద్రపురంలో వి ఆదర్శ మహిళా హిందీ విద్యాలయం 1953 ఆగస్టు పరీక్షల అనంతరం అక్టోబరు 29 వ తేదీన తెరువబడునని, యిందు దక్షిణభారత హిందీ ప్రచారసభకు సంబంధించిన, ప్రాథమిక మధ్యమ, రాష్ట్రభాష, ప్రవేశ, విశారద, ప్రవీణ పరీక్షలకు శిక్షణ యివ్వబడునని, పొరుగూరి విద్యార్థినులకు వుచిత బస యొసగబడునని, సంగీతశిక్ష (లోయర్, హయ్యర్ పరీక్షలు) రాట్నపరిశ్రమలు గలవని సి. వెంకట రమణమ్మగారు వీరభద్ర పురం నుండి తెలుపుతున్నారు.

"కవి కోకిల" శ్రీ దువ్వూరి రామిరెడ్డి గారి వర్ధంతి ఈ నెల 28 వ తేదీ సాయంత్రం 5-30 గంటలకు నెల్లూరు వర్ధమాన సమాజం యాజమాన్యాన జరుగుతుంది సభకు శ్రీ బెజవాడ గోపాలరెడ్డిగారు అధ్యక్షత వహిస్తారు. శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఉపన్యసిస్తారు. ఈ సందర్భంలో శ్రీ వసంత రావు వెంకటరావు (యం. యస్. సి.) గారికి సన్మానం చెయ్యబడుతుంది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబర్ 26, శనివారం

## సంకుచిత దృష్టి

యుద్ధఖైదీలకు సంబంధించిన ఒక్క స్వల్ప సమస్యపై కొరియా యుద్ధ విరమణ సంప్రదింపులు ఎడతెగక నెలల పర్యంతం కొనసాగినవి.

ఎట్టకేలకు ఏదో ఒక విధంగా పరిష్కారం సాధ్యమైంది. యుద్ధ ఖైదీల రక్షణ భారాన్ని ఇండియా వహిస్తున్నది. ఇరు పక్షాలవారూ చేరి రాజకీయ సమావేశం ద్వారా కొరియా సమస్యను, దానికి సంబంధించిన తదితర సమస్యలను ఇక పరిష్కరించవలసి వున్నారు.

కాని, పై సమావేశంలో పాల్గొనదగిన రాజ్యాలను గురించి తిరిగి పేచీ వచ్చింది. యుద్ధ విరమణ సంప్రదింపుల సాఫల్యానికి విశేషంగా సాయపడిన ఇండియా ఆ సమావేశంలో పాల్గొనడానికి అమెరికా ఇష్టపడక పోవడంగానీ, బ్రిటన్ వగైరా దేశాలు దానికి పక్కా తాళం వెయ్యడంగానీ ఆశ్చర్యకరం.

ఎలాగైనా పై సమావేశంలో పాల్గొనడానికి ఇండియా తహతహ లాడుతున్నదని కాదు. అందువల్ల ప్రత్యేకించి ఇండియాకు కలగగల మహా ప్రయోజనం కూడా ఏమీ లేదు.

కాని, ఇరు కక్షలకు చెందక ఇండియా తటస్థ రాజ్యంగా వుండడం చేత నేమి, కొరియా వ్యవహారాల పరిష్కారంలో ఇప్పటి వరకు ఇండియా సల్పిన అనల్పమైన కృషివల్ల నేమి శాంతిసాధనకు ఇండియా సహాయం ఇకముందు కూడా అనివార్యం కాకతప్పదు.

అంతేకాదు. కొరియా యుద్ధం కేవలం కొరియన్ ప్రజలకు మాత్రమే పరిమితం కాక, ఇరుగు పొరుగు దేశాలను, ప్రాక్పశ్చిమ ఖండాలలోని అనేక రాజ్యాలను ఏ విధంగా ముగ్గులోకి లాగిందో అదే విధంగా కొరియా సంధి సమస్య కూడా ఒక్క కొరియా దేశానికి మాత్రమే సంబంధించి వుండబోదు.

కొరియా సమస్య సక్రమ పరిష్కారంపైనే ప్రపంచ వ్యవహారాల విషయంలో చైనా మొదలైన ఆసియా ఖండ దేశాల వైఖరి ఆధారపడి వుంటుంది. చైనా, సోవియెట్ రష్యాలు అవలంబించగల విధానాలను బట్టి ప్రపంచ భవిష్యత్తు నిర్ధారణ కాబడుతుంది.

అందుచేత కొరియా సమస్యను సంకుచిత దృష్టితో పరికింపక, మొన్నటి దినం స్టేట్స్ కౌన్సిల్‌లో ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ వక్కాణించినట్టు కనీసం యావదాసియా ఖండానికి సంబంధించిన విషయంగానైనా అమెరికా గుర్తించాలి.

ఆసియా ఖండ రాజ్యాలపట్ల అమెరికా వగైరా పాశ్చాత్య దేశాలకు గల ఈ సంకుచిత దృక్పథం కొరియా రాజకీయ సమావేశ సందర్భంలోనే గాక మిత్రరాజ్యసమితి, భద్రతా సంఘాల సభ్యత్వంలో సయితం వ్యక్తమౌతున్నది.

ఏ కారణం చేతనైతేనేమి మిత్రరాజ్యసమితి సాధారణ సభ్యత్వానికి వెలికాబడిన దేశాలు ప్రపంచం మొత్తంమీద పదిహేనింటికి పైగా వున్నవి.

ఇక భద్రతా సంఘంలో ఇండియా వంటి దేశానికి తావు లేకపోగా, లెబనాన్, ఫార్మోజాలకు స్థానం కల్పింపడంకంటె అవివేకం ఏముంటుంది?

భారత ప్రధాని సుడివినట్టు లెబనాన్ దేశాన్ని గురించి పంకపెట్టవలసిం దేమీ లేకపోవచ్చు. కాని ఆసియా ఖండ రాజ్యాలన్నిటికీ ప్రాతినిధ్యం వహింపగల తాహతు అరబ్బీతి ప్రమాణం కూడా లేని లెబనాన్ దేశానికి కలదా?

లెబనాన్‌కు తోడు మొత్తం ఆసియా ఖండంలోకల్లా భద్రతా సంఘ సభ్యత్వానికి అమెరికాకు కనిపించిన రెండవ రాజ్యం ఫార్మోజాలో తల దాచుకుంటున్న అజ్ఞాతమైన ఛాంగ్-కై-షేక్ ప్రభుత్వమా?

ఇండియా, చైనాలను వెనుకకు నెట్టి లెబనాన్, ఫార్మోజాలను తోలుబొమ్మలవలె తెరపై కెక్కించడం వల్ల మిత్రరాజ్య సమితి సంస్థలను అపహాస్యం పాలు చేస్తున్నామని అమెరికా, బ్రిటన్ వగైరా రాజ్యాలు ఆమాత్రం గ్రహింపలేవా?

ప్రపంచ శాంతి విషయమై పాశ్చాత్య రాజ్యాలు ఏ మాత్రం చిత్తశుద్ధి కలిగివున్నా అప్రశస్తమైన పై విధానాలను విడనాడి ఆసియా ఖండ దేశాలకు సముచిత స్థానం కల్పించాలి.

కొరియా పరిష్కారానికిగాని, సుస్థిర ప్రపంచశాంతికేగాని ఇంతకంటె వేరుమార్గం లేదు.

## పి. యస్. పి. పార్టీ సభ

(1 వ పేజీ తరువాయి)

లించవలసిందిగా నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ను ఈ కార్యవర్గం కోరుతున్నది"

### శాసనసభ్యుల తీర్మానం

పి. ఎస్. పి కి చెందిన శాసనసభ్యులు మొన్న సమావేశమై ఆమోదించిన తీర్మానం ఇది.

"ఆంధ్రరాష్ట్రం అసెంబ్లీలోని ప్రజా-సోషలిస్టు పార్టీకి, ఇతర ప్రజాస్వామిక పార్టీలకు చెందిన మేము నేడు ఇక్కడ సమావేశమై, ఈ నెల 10-14 తేదీలమధ్య మేము జరిపిన సమావేశంలో సూచింపబడ్డ పద్ధతులపై ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విడుదలచెయ్యడానికి పి. ఎస్ పి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిరాకరించడం వల్ల ఏర్పడ్డ పరిస్థితి గురించి చర్చించాము. ప్రకాశం గార్ని విడుదల చెయ్యడానికి నిరాకరిస్తూ నిర్ణయం చెయ్యడం పొరపాటని, తమ నిర్ణయాన్ని పునఃపరిశీలన చెయ్యాలని మాలో కొందరం న్యూఢిల్లీలోని పి. ఎస్. పి. నేషనల్ ఎగ్జిక్యూటివ్ కార్యాలయానికి తంతులిచ్చాం. ఆంధ్రదేశంలో ప్రస్తుతం వున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యాను, ఆంధ్ర రాష్ట్రంలో జాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పవలసిన అవసరం దృష్ట్యాను, ఇంతవరకు ఢిల్లీలోని పి. ఎస్. పి. కేంద్ర కార్యాలయం నుంచి జవాబేమీ రాకపోవడం దృష్ట్యాను పరిస్థితిని వెంటనే పరిశీలించి ఒక నిర్ణయానికి రావలసిన బాధ్యత మాపై పడింది.

"ఆంధ్రలో ప్రెసిడెంట్ పరిపాలన రాకుండా అపుచేసి, సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే విషయమై ప్రకాశంగారికి సలహా ఇవ్వవలసిన బాధ్యత మాపై పడింది ఈ బాధ్యత నుంచి తప్పుకోవడం చాల ప్రమాదకరం కాగా, 1953 అక్టోబరు 1 వ తేదీని ఆంధ్రలో ప్రెసిడెంటు పరిపాలన రాకుండా వుండేటందుకు, ప్రభుత్వం స్థిరంగా వుండేటందుకు అవసరమైన పద్ధతిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యవలసిందిగా ప్రకాశంగార్ని కోరడం మా ధర్మంగా భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం అసెంబ్లీలోని ప్రజాస్వామిక పార్టీలన్నిటికీ ప్రకాశం గారు నాయకత్వం వహించాలని ఏకగ్రీవంగా కోరబడింది. ప్రకాశం గారి నాయకత్వం క్రింద ఏర్పడే ప్రభుత్వాన్ని మేము సంపూర్ణంగా బలపరచగలం."

### వ్యతిరేకపక్షంవారి అభిప్రాయం

శ్రీ పి వి జి రాజు నాయకత్వం క్రింద గల ఒక వర్గంవారు హాజరుకాని మొన్నటి పి ఎస్. పి. శాసనసభ్యుల సమావేశం ఒడుదుడుకులు లేకుండానే జరిగినట్టు కనిపించింది కాని, పిన్నటి పి ఎస్. పి కార్యవర్గ సమావేశం మాత్రం కొంత ఇబ్బందికరంగానే జరిగింది.

ప్రజా-సోషలిస్టు కార్యదర్శి శ్రీ గోరే మద్రాసు రావడం, ఆంధ్ర పి. ఎస్. పి. కార్యవర్గ మధ్యాహ్న సమావేశానికి హాజరు కావడం అనుకోని రీతిగా జరిగాయి. ఈ హఠాత్ సంఘటన కొంతమంది సభ్యులకు ఆశ్చర్యం కలిగించింది శ్రీ గోరే రాక సోషలిస్టు వర్గం వారికి ప్రోత్సాహకరమయింది శ్రీ గజపతి రాజు నాయకత్వం క్రింద సోషలిస్టు వర్గం వారు కార్యవర్గ తీర్మానాన్ని ఎదిరిస్తూ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాన్ని మార్చుకోమని కోరడం మంచిదికాదని వాదించినట్టు తెలుస్తున్నది ఆంధ్ర అసెంబ్లీలోని ప్రజాస్వామిక పక్షాలకు నాయకత్వం వహించే నిమిత్తం కావలిస్తే ప్రకాశంగారు రాజీనామా చేయవచ్చునని, అంతేగాని "పార్టీ బాధ్యతలనుంచి ఆయనను విడుదల చేయడం" అనేదిపార్టీ భవిష్యత్తుకు నష్టదాయకమని వారు వాదించినట్టు తెలుస్తున్నది. పార్టీ విధేయత ప్రాతిపదికగా వారు చేసిన వాదం శ్రీ గోరేకు నచ్చినట్టు కనిపించింది

అయితే, కార్యవర్గంలోని మెజారిటీ సభ్యులు మరోవిధమైన దృక్పథాన్ని ప్రదర్శించారు. ఆంధ్రలో ప్రెసిడెంట్ పరిపాలన ఏర్పడడం, లేక మైనారిటీలో వున్న కాంగ్రెస్ ఒక్కటే పరిపాలనా బాధ్యతను స్వీకరించడం దేశానికి చాల నష్టదాయకమని వారు వాదించారు మిశ్రమ మంత్రివర్గానికి నాయకత్వం వహించే నిమిత్తం పార్టీ బాధ్యతల నుంచి ప్రకాశం గార్ని విడుదల చెయ్యడం, పార్టీ క్రమశిక్షణ దృష్ట్యా కొంత క్రమవిరుద్ధంగా కనిపించినా, దీర్ఘశ్రేయస్సు దృష్ట్యా అంతకన్న గత్యంతరం లేదని వారు వాదించారు ఇది అసాధారణ పరిస్థితి అనీ, దానికి పరిష్కారం కూడా అసాధారణ స్వభావంలోనే వుండవలసి వుంటుందని ఉద్ఘాటించారు

చివరకు మెజారిటీ వోటుతో తీర్మానం ఆమోదింపబడింది. తీర్మానానికి వ్యతిరేకంగా వోటుచేసినవా రెవరో తెలియదుకాని, శ్రీ గజపతిరాజు నాయకత్వంక్రింద గల సోషలిస్టు వర్గమే వ్యతిరేకించి వుండవచ్చునని భావించబడుతున్నది.

నేడు విడుదల చేయబడ్డ ఈ తీర్మానాల అంతర్యం ఏమిటో విశదపరచవలసిందిగా కోరగా, తీర్మానాలలో వున్న దానికి మించి ఏమీ చెప్పడానికి శ్రీ ప్రకాశంగారు నిరాకరించారు.

ఈ విషయంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ నుంచి జవాబు వచ్చే వరకు ఆగుతారా, లేక ఈ లోగానే పి. ఎస్. పి. నుంచి రాజీనామా చేసి ఆంధ్ర ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి సిద్ధపడతారా అన్న ప్రశ్నలకు శ్రీ ప్రకాశంగారు జవాబివ్వలేదు. అటువంటి ప్రశ్నలు వేయవద్దని ఆయన పత్రికావిలేకరులకు చెప్పారు.

ఈ విషయంలో శ్రీ గోరే మాట్లాడుతూ, ప్రకాశం గార్నిపార్టీ బాధ్యతలనుంచి విముదల చేసే విషయంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాన్ని తిరిగి పరిశీలించడానికి వీలుగా దానిని త్వరలో సమావేశపరచడానికి ప్రయత్నిస్తానని అన్నారు అలా వీలుకాకపోతే, ముఖ్యుల అభిప్రాయాలనైనా సేకరించడానికి యత్నించగలనన్నారు. ఏది ఏమైనా అక్టోబరు 1 వ తేదీలోగా ఒక నిర్ణయం జరిగే చర్యలు గైకొనగలనన్నారు

అక్టోబరు 1 వ తేదీలోగా ఎట్టి నిర్ణయం రాకపోతే, ఆంధ్రరాష్ట్రం ప్రారంభంలోనే సుస్థిర ప్రభుత్వం ఏర్పడక పోవడానికి నేషనల్ ఎగ్జిక్యూటివే కారణమనే నింద రాదా అని ప్రశ్నించగా, అలా జరగదని, ఆంధ్రలో మిశ్రమ మంత్రివర్గ నిర్మాణానికి అసాధ్యమైన నిబంధనను పెట్టిన కాంగ్రెస్‌పైనే అటి నింద పడగలదని, ఈ పరిస్థితిని తాము ప్రజలకు నచ్చజెప్పగలమని శ్రీ గోరే అన్నారు.

### విశ్వనాథంగారి వైఖరి

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం శాసనసభ్యులు చేసిన తీర్మానాలు స్పష్టంగానే వున్నాయని పి. ఎస్. పి కార్యవర్గం చైర్మన్ శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు అన్నారు ప్రకాశంగార్ని విడుదల చేయవలసిందిగా లోగడను తన నిర్ణయాన్ని పునర్విచారించ వలసిందిగా ఇప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ను ఆంధ్ర పి ఎస్. పి. కార్యవర్గం కోరుతూ చేసిన తీర్మానాలకు తగిన కారణాలు ఇవ్వబడ్డాయని ఆయన అన్నారు. పరిస్థితులను గుర్తించి వ్యవహరించవలసిన బాధ్యత ఇప్పుడు నేషనల్ ఎగ్జిక్యూటివ్‌మీద కలదన్నారు

ఇంతలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ నుంచి ఏదో నిర్ణయం వచ్చే సూచన లేమీ లేకపోతే ఒకటి రెండు రోజులలో పి ఎస్. పి. సభ్యత్వానికి ప్రకాశంగారు రాజీనామా ఇవ్వవచ్చునని ప్రకాశంగారి సన్నిహితవర్గాల ద్వారా తెలుస్తున్నది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌లో పూర్తి సభ్యుడుగా చేరతారో, అసోసియేట్ సభ్యుడుగా చేరతారో నిర్ణయించుకోవలసింది ప్రకాశంగారే. ప్రకాశంగారు ఏ పార్టీకి చెందకుండా స్వతంత్రుడుగా వున్నప్పటికీ ముఖ్యమంత్రి కావడానికి తమ అభ్యంతరం లేదని కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

పి. ఎస్. పి నుంచి ప్రకాశంగారు రాజీనామా చేస్తే, పి. ఎస్. పి. లోని ప్రకాశంగారి అనుచరులు కూడా రాజీనామా చెయ్యనక్కరలేదని, కాని ప్రకాశంగారి మంత్రివర్గాన్ని వారు బలపరచి తీరాలని, లేకపోతే వారు ప్రజలలో తలెత్తుకోలేరని ఒక ప్రముఖ పి. ఎస్. పి శాసన సభ్యుడు అన్నాడు.

నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిర్ణయం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వున్నా, పరిస్థితులకు అనుగుణంగా లేదని ఆయన అన్నారు ప్రకాశం మంత్రివర్గానికి శాసన సభలోను, ప్రజలలోను కూడా మంచి బలం వుండగలదన్నారు

ముందో, వెనకో పార్టీకి అతీతుడుగా ప్రకాశం మిశ్రమ మంత్రివర్గాన్ని నడపవచ్చునని కాంగ్రెస్ అన్నది. దానిని అంగీకరించడానికి అభ్యంతరం ఏమిటి? అని ఆయన అడిగారు. పార్టీ శిక్షణ, సిద్ధాంతాలే పనర్ని పరిపాలించేటట్టయితే మేము 14 మంది మాత్రమే కాబట్టి, ప్రెసిడెంటో, మైనారిటీ కాంగ్రెస్ పార్టీయో రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే చూస్తూ ఇంటిదగ్గర కూర్చోవడం కంటె తమకు గత్యంతరం లేదని ఆయన అన్నాడు.

తన అనుచరుల సుద్దతను వీలైనంత పొందడమే ప్రకాశంగారి వుద్దేశమని, లేకపోతే తమ కోరికను నేషనల్ ఎగ్జిక్యూటివ్ నిరాకరించినవాడే పార్టీనుంచి ప్రకాశంగారు వెళ్ళిపోయి వుండేవారని ఆయన అన్నాడు కాంగ్రెస్‌లో వుండగా ఎందరినో ధిక్కరించిన ప్రకాశంగారు ఇప్పుడు అలా చెయ్యకపోవడానికి కారణం తనతో వీలైనంత మందిని తీసుకువెళ్ళడానికి ఆయన వుద్దేశించడమేనని ఆయన పేర్కొన్నారు.

తాము పార్టీనుంచి వెళ్ళిపోవలసిన క్లిష్ట పరిస్థితిని కలిగించే నిర్ణయమేదీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ తొందరపడి చెయ్యదనే తాను, ఇతర పి ఎస్ పి సభ్యులు ఆశిస్తున్నామని ఆయన అన్నాడు.

### సంజీవ రెడ్డిగారి వ్యాఖ్య

ఆంధ్ర లెజిస్లేచర్ కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారు ఈ విషయంలో తాను చెప్పగలిగిందేమీ లేదన్నారు. పి ఎస్. పి. నాయకులద్వారా అధికారికంగా ఈ నిర్ణయాల గురించి ఏమీ తెలియలేదని ఆయన అన్నారు

ప్రకాశంగారు చేసిన నిర్ణయాలలో ఆలస్యం జరిగే పక్షంలో, అక్టోబరు 1 వ తేదీన ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణం జరగకుండా పోతుండా అని ప్రశ్నించగా, అక్టోబర్ 1 వ తేదీని ఆంధ్రరాష్ట్రంలో ఆంధ్ర కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ సభ్యుని నాయకత్వాన సుస్థిరమంత్రివర్గం ఏర్పడి తీరుతుందని తాను హామీ ఇస్తున్నాననీ సంజీవరెడ్డిగా రన్నారు

ఇంతకన్న అధికంగా శ్రీ సంజీవరెడ్డిగారు చెప్పకపోయినా, ఆయన ఇచ్చిన హామీలో ప్రకాశంగారు పి ఎస్. పి నుంచి తప్పుకోవడం కాంగ్రెస్‌లో పూర్తిగానో, అసోసియేట్‌గానో చేరడం తథ్యంగా ధ్వనిస్తున్నాయని రాజకీయపరిశీలకులు అంటున్నారు. ఏవిధంగా నైనా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీకి ఆయన బాధ్యుడు కావలసి వుంటుందంటున్నారు.

రేపు శ్రీ సంజీవరెడ్డిగారు కర్నూలుకు వెళ్ళడంతో ఆంధ్రరాష్ట్ర విభజన నాటకంలో చివరరంగం ప్రారంభ మగుతుంది. ప్రకాశంగారు 26 న, విశ్వనాథంగారు 27 న కర్నూలుకు వెళుతున్నారు అక్కడ వారిని సంజీవరెడ్డిగారు కలుసుకోగలరు శ్రీ త్రివేదీ 27 వ తేదీని కర్నూలుకు వెళుతున్నారు 28 వ తేదీని అధికారులంతా కలుసుకోవడంతో, అక్కడ తాత్కాలిక రాజధానిలో ఆంధ్ర నెత్రపేరియడ్ పని ప్రారంభం కాగలదు

ఆ విధంగా వచ్చే నాలుగురోజులలోను ప్రకాశంగారి భావిచర్య, ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణం మొదలైన ముఖ్య విషయాలలో నిర్ణయాలు జరుగగలవు

మద్రాసు గవర్నరు ఈ, రాజాజీ, ఇతర మిత్రులను శ్రీ సంజీవరెడ్డిగారు కలుసుకొన్నారు. రేపు ఆయన [illegible] బెజవాడకు [illegible] తున్నారు. త్రోవలో తన పార్టీ సభ్యుల్ని ఆయన కలుసుకోగలరని. 27 వ తేదీకి కర్నూలు చేరగలరని తెలుస్తున్నది.

## రాజధాని, హైకోర్టుల పంపకం

### ప్రకాశం, విశ్వనాథంగార్ల పై ఖరిపట్ల వున్నవవారి విమర్శ

గుంటూరు, సెప్టెంబర్ 24—శ్రీ వున్నవ లక్ష్మీనారాయణగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"విశాఖపట్టణం న్యాయవాదు లిచ్చిన వినతి పత్రానికి సమాధానంగా మద్రాసు గవర్నర్ ఆంధ్ర రాజధాని సహజసంపదగల విశాఖపట్టణంలో వుండదగునని నాయకులు ఆశించారని, కనీసం హైకోర్టయినా ఉంచడం సమంజసమని. విశాఖపట్టణవాసులు అందు నిమిత్తమై ప్రయత్నించవలసినదని సలహా నిచ్చారు.

"పరిస్థితులు ఏతో ప్రజాలున పడిపోతున్న వో ఆంధ్రులు గమనింతురుగాక. ఈ ఉపన్యాసం మీద ఆంధ్ర నాయకులుగాని, పత్రికలుగాని తమ అభిప్రాయములు తెలుపక మూకీభావం వహించుట శోచనీయం. విశాఖనాయకులును, కొందరు రాయలసీమ నాయకులును జటుగట్టి రాజధానిని, హైకోర్టును వంచుకొన జూచుచున్నారని కొందరు పడిన అనుమానం స్పష్టమవుతున్నది.

"నాయకులు రాజధానిని విశాఖపట్టణములో నుండ గోరారని అందుకు వ్యతిరేకంగా జరిగినదని గవర్నర్ విచారించారు ఏ నాయకులు రాజధానిని విశాఖపట్టణంలో పెట్టవలసిందని కోరారో ఎవ్వరూ ఎరుగరు. అట్టి నాయకుల పేర్లను వెల్లడింతురుగాక. గవర్నర్ ఉపన్యాసమునుబట్టి రాజధాని విషయంలోను, హైకోర్టు విషయంలోను జరుగు ఏర్పాటు తాత్కాలికములని లోకమును భ్రమపెట్టారు ఇవి శాశ్వత ఏర్పాట్లే నని బయటపడుతున్నది. శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు ఈ నడుమ ఇచ్చిన రెండు ఉపన్యాసాలలో చెప్పిన సంగతులనుబట్టి కర్నూలులో రాజధాని ఏర్పాట్లు శాశ్వతమైనవేనని స్పష్టమగుచున్నవి. శ్రీ ప్రకాశం పంతులు గారి ఉపన్యాసముగూడ ఆ ధోరణిలోనే వున్నది ఈ ఏర్పాటే సత్యమయ్యేయెడల తెలంగాణమునకు రానసె యెంచవచ్చు

"ఇప్పుడు ఆంధ్ర మంత్రిపదవులు ఏ మూతా చేతులలో పడినను విశాలాంధ్ర ఆదర్శానికి తూటుపెట్టినట్లె భావించుకొనవచ్చును ఇట్టి ప్రాదేశిక అభిమానములచేతనే విశ్వవిద్యాలయం కాననికంతనబడి పోతున్నది. అందుకే విచారించుచున్నాము ఇప్పుడు రాజధాని, హైకోర్టుకును ఆ స్థితికే వచ్చుచున్నవి ఆంధ్ర జాతి యథార్థ పరిస్థితులు గుర్తించి తగు చర్యలు తీసుకొన్నచో స్వార్థపరులు విశాలాంధ్రోద్యమము వ్యర్థమైనట్లే భావించవచ్చును ఇంతకంటె మదరాసు రాజధానిలోమదరాసు పట్టణములో నుంటుటయే ఉత్తమం."

## బోగలకట్ట గ్రామస్థుల భూదానం

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 20—చిన్న జమ్ములమడుగు తాలూకాలోని 'బోగలకట్ట గ్రామంలో స్థానిక గ్రామాభ్యుదయ శాఖాధికారి శ్రీ ఆర్. జి నారాయణరాజుగారి అధ్యక్షాన "భూదానయజ్ఞం" జరిగింది.

ఈ సందర్భంలో శ్రీ ఏ రామిరెడ్డిగారు (12 యకరాల 94 సెంట్లు), శ్రీఏ చిన్న మద్దులేటిరెడ్డిగారు (7 యకరాల - 35 సెంట్లు) శ్రీ కె జ్ఞానప్రకాశంగారు (6 యకరాలు), శ్రీ డి చిన్నవెంకటరెడ్డిగారు (3 యకరాలు), శ్రీ డి చిన్నమునెయ్యగారు (1 యకరం-25 సెంట్లు), శ్రీ డి. గురివిరెడ్డిగారు (1 యకరం-24 సెంట్లు), మొత్తం 31 యకరాల 78 సెంట్లను గ్రామాభ్యుదయ శాఖవారికి యిచ్చివేస్తూ, బీదల వుపయోగార్థం పంచిపెట్టమని సూచించారు.

ఈ వుద్యమమునకు 6 యకరములను దాన మిచ్చివేసిన శ్రీ కె జ్ఞానప్రకాశం (హరిజనుడు) త్యాగము ముఖ్యముగ గమనించదగినది

సంఘమునందు సమానత్వమును సాధించుటకును, లేదా "రామరాజ్యము"ను స్థాపించుటకు భూదానం పునాదివంటిదని, ఈ విషయములో భూస్వాములు కొంత త్యాగమును ప్రదర్శింపవలెనని, త్యాగజీవితమే హిందూధర్మశాస్త్రం సారాంశమని శ్రీ నారాయణరాజు గారు వుద్బోధించారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 25— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 3,00,736-1-5 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

రాయవరం బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నాటక ప్రదర్శనం ద్వారా వసూలు చేసిన విరాళాలు 842-0-0

గుడివాడ తాలూకా కురుమద్దాలి గ్రామ రైతులవద్ద వసూలు చేయబడిన విరాళాలు 550-0-0

ఇందులో:—శ్రీ యుతులు పిన్నమనేని మాధవరావు 30-0-0, కొడాలి మల్లికార్జునరావు 30-0-0, గుళ్ళపల్లి కుటుంబరావు 30-0-0, కొసరాజు తెలగయ్య 30-0-0, కొసరాజు శ్రీరంగనాయకులు 29-0-0, పిన్నమనేని రామబ్రహ్మం 20-0-0, కొసరాజు నాగయ్య 21-12-0, కొసరాజు వెంకట్రామయ్య 15-0-0, కొడాలి వెంకటకృష్ణయ్య 14-8-0, యార్లగడ్డ రామనాథం 14-8-0, ముత్తవి కేశవాచార్యులు 14-8-0, వేములపల్లి సూరయ్య 15-0-0, పుట్టగుంట వెంకటసుబ్బయ్య 15-0-0, కొడాలి లక్ష్మయ్య 10-0-0, పిన్నమనేని వీరయ్య 10-0-0, కొడాలి పట్టాభిరామయ్య 10-0-0, గుళ్ళపల్లి చినబావయ్య 7-4-0, కొసరాజు వీరభద్రయ్య 7-4-0, పోలవరపు శ్రీహరిరావు 5-0-0, కామినేని వెంకటరత్నం 7-8-0, చలసాని సూర్మయ్య 7-8-0, గుళ్ళపల్లి బావయ్య 7-8-0, చలసాని జగన్నాథం 7-4-0, పిన్నమనేని సుబ్బయ్య 7-8-0, గుళ్ళపల్లి వెంకటరత్నం 7-8-0, పిన్నమనేని నాగయ్య 7-4-0, గుళ్ళపల్లి ఆంజనేయులు 10-0-0, కొసరాజు వెంకటసుబ్బయ్య 7-4-0, కంచర్ల వెంకట్రామయ్య 5-0-0, గుళ్ళపల్లి నరసింహారావు 9-0-0, పిన్నమనేనిలక్ష్మీనారాయణ 5-0-0, పుట్టగుంట సుదర్శరామయ్య 5-0-0, కురుమద్దాలి చలపతిరావు 6-0-0, పిన్నమనేని వెంకటప్పయ్య 5-0-0, గుళ్ళపల్లి వెంకటసుబ్బారావు 5-0-0, గుళ్ళపల్లి వీరయ్య 5-0-0, కోనేరు లక్ష్మయ్య 5-0-0, గుళ్ళపల్లివెంకట కృష్ణయ్య 5-0-0, పుట్టగుంట వెంకటసుబ్బారావు 5-0-0, పుట్టగుంట చిత్తరంజనదాసు 5-0-0, గుళ్ళపల్లి రాముడాసు అనే రామబ్రహ్మం 5-0-0, గుళ్ళపల్లినాగయ్య 5-0-0, పుట్టగుంట సుందరరామయ్య (తండ్రి వెంకటరత్నం) 5-0-0 కోనేరు శ్రీరాములు 5-0-0 గుళ్ళపల్లి చినరామయ్య 5-0-0 యలమంచిలి వెంకట్రామయ్య 5-0-0. చేరి వున్నవి.

పొందూరు కల్చరల్ లీగ్ వారు నాటకప్రదర్శనం ద్వారా చేసిన వసూళ్లు

ఇందులో పొందూరు వాసులు: జూటీల్ మిల్స్ 101-0-0, శ్రీ పోలిశెట్టి సూర్యం 58-0-0, శ్రీ పమ్మిన సూర్యం 15-0-0, డాక్టర్ కృష్ణారావు 5-0-0, డాక్టర్ జోగులురాజు 5-0-0, ఆచంట సాంబశివరావు 5-0-0, రేపాక వెంకట సూర్యనారాయణ 5-0-0, హెల్త్ స్టాఫ్ 5-0-0, మురపాక వాసులు: శ్రీ జక్లేపల్లి నారాయణ 25-0-0, శ్రీ పాలిశెట్టి విశ్వనాథం 20-0-0, శ్రీ రాజాపంతుల సుబ్బారావు 5-0-0, కేశవరాయుని పాలెం వాసులు: శ్రీ గుంటుకు అప్పల నర్సయ్య 45-0-0, గుంటుకు బుచ్చిలింగం 20-0-0, రాజా పంతుల వెంకటేశ్వర్లు 15-0-0, శ్రీ పాలిశెట్టి సింహాద్రప్పుడు (తామూక) 15-0-0, శ్రీ పుల్లెల సీతారామయ్య యం. యల్. సి. (శ్రీకాకుళం) 10-0-0, శ్రీ దుంప జగన్నాధరావు (ధర్మవరం) 10-0-0, శ్రీ కెంగువ లక్ష్మణ (మరుపాం) 18-0-0, పొందూరు కల్చరల్ లీగ్ స్వంత వసూళ్లు 17-8-3, హోటలో కృష్ణపాత్రతోనే శ్రీ వడగా వెంకట్రావు చేసిన వసూలు 20-7-9, శ్రీ గుంటుకు స్వామినాయుడు 5-0-0, పొందూరు సెంట్రల్ ఎక్సైజు ఇన్స్‌పెక్టరు చేసిన వసూళ్ల మొత్తం. 91-0-0

| | |
|---|---|
| శ్రీ కన్యకాపరమేశ్వరీ తపుడు, పత్తిగింజలు, అపరాల వర్తకుల సంఘంవారు నృత్య ప్రదర్శనం ద్వారా వసూలు చేసినది; అమరావతి పంచాయతీ బోర్డువారు అధ్యక్షుడు శ్రీ ఇంటూరి తులశయ్యగారి ద్వారా; ఇంజనీరింగ్ కాలేజి అధ్యాపకులు, గిండి, మద్రాసు; ఆంధ్ర పవర్ సిస్టమ్ ఉద్యోగుల యూనియన్, విజయవాడ — ఇందులో: లెఫ్టినెంట్ కర్నల్ పాల్ 15-0-0, ప్రొఫెసర్ రామస్వామి 15-0-0, దామోదరన్ 15-0-0, సుకుమారన్ 15-0-0 హెగ్డే 15-0-0, వోర్స్ 5-0-0, శ్రీ గింటి సుబ్రహ్మణ్యం 10-0-0, రాజరత్నం 5-0-0, జంబులింగం 5-0-0, రామస్వామిరెడ్డి 5-0-0, పి. దొరైబాబు 5-0-0, ఐ. కె. రావు 5-0-0 నారాయణస్వామి 5-0-0 సుబ్బయ్య 5-0-0, కుప్పుస్వామి 5-0-0 ఆడవేల్ 5-0-0, సుబ్రమాన్ 5-0-0 సుబ్రహ్మణ్యం పిళ్లై 5-0-0, ఐ యస్. చెంగప్ప 5-0-0 చేరి వున్నది. | |
| శ్రీ గోరంట్ల వెంకటేశ్వర్లు, తిమ్మసముద్రం, ఒంగోలు తాలూకా | 118-0-0 |
| గుడివాడతాలూకా. నందివాడ గ్రామం విద్యార్థులు సేకరించినది | 50-0-0 |
| మూర్తి ఎయిడెడ్ స్కూలు, (అనంతపురం) హెడ్మాస్టర్ శ్రీ యస్. సి. రంగయ్యశెట్టి ద్వారా | 25-0-0 |
| శ్రీమతి త్రిపురనేని సాధువమ్మ, సత్తెనపల్లి సేకరించిన విరాళాలు | 116-0-0 |
| చిరంజీవి బొమ్మరెడ్డి సూర్యారావు, కొవ్వూరు బంధువులవద్ద సేకరించినది | 36-0-0 |
| రాజేశ్వర్లిగూడెం తాలూకా ఆఫీసు ఉద్యోగుల విరాళాలు | 33-8-8 |
| శారదా మునిసిపల్ గరల్స్‌మిడిల్ స్కూలు, అనంతపురం విద్యార్థినులు, హెడ్మిస్ట్రెస్ శ్రీమతి జయమణిదేవి ద్వారా | 7-4-0 |
| మునిసిపల్ హరిజన సేవాసంఘం, అనంతపురం | 5-0-0 |
| అయిదు రూపాయిలలోపు విరాళాలు మొత్తం | 3-3-3 |
| నిన్నటి మొత్తం | 3 00,736-1-5 |
| నేటి మొత్తం | 3,03,800-6-0 |

[నిధికి విరాళాలు పంపగోరే వారు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్ పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## బళ్లారి సమస్యపై హైకోర్టులో రిట్ దరఖాస్తు దాఖలు

### అప్లికేషన్ విషయమై తీర్పు తర్వాత వస్తుందట

మద్రాసు, సెప్టెంబరు 25— బళ్ళారి జిల్లాలోని కొన్ని తాలూకాలను మైసూరు రాష్ట్రంలో కలిపి వేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ మేరకు ఆంధ్ర రాష్ట్రం బిల్లులో గల సెక్షన్లను అక్టోబరు 1 వ తేదీన అమలు పరచడం నిలిపివేయడంకోసం అందు కవసరమైన ఉత్తరువును మద్రాసు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చేయాలని కోరుతూ బళ్లారి మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యం. దొడ్డబసప్పగారు నేడు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. గోవింద మీనన్‌గారికి ఒక అప్లికేషన్ దాఖలు చేశారు.

పిటీషనర్ తమ అప్లికేషన్‌లో ఇలా పేర్కొన్నారు:

"ఆంధ్రరాష్ట్రంబిల్లులో కొన్ని సెక్షన్లను పార్లమెంటు ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగంలో పేర్కొనబడిన 3 వ సూత్రం ప్రకారం ఒక రాష్ట్రంలో వున్న కొన్ని ప్రాంతాలను ఆ రాష్ట్రంనుంచి విభజించి మరొక రాష్ట్రంలో కలిపివేయగల అధికారం పార్లమెంటుకు లేదు. అలా విభజించిన ప్రాంతాన్ని మరొక కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చు. మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడదీయబడింది అయితే బళ్లారిలో కొన్నితాలూకాలు "బి"తరగతికి చెందిన మైసూరు రాష్ట్రంలో చేర్చాలని పార్లమెంటు ఆంధ్రరాష్ట్రం బిల్లులో పేర్కొన్నది. ఈ ప్రాంతాన్ని మైసూరులో కలపటానికి పార్లమెంటుకు అధికారంలేదు ఈ భాగం "ఏ" తరగతికి చెందిన మద్రాసు రాష్ట్రంలో వుంది. ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసు రాష్ట్రంనుంచి విడదీసే సమయంలో కొన్ని ప్రాంతాలను మైసూరులో చేర్చటానికి పార్లమెంటుకు అధికారంలేదు. ప్రాంతీయ విభజన, సరిహద్దుల సర్దుబాట్లు కొత్త రాష్ట్రం శేషించిన మద్రాసు రాష్ట్రాల మధ్య జరుగవలసివుంది.

బళ్ళారి జిల్లానుంచి మైసూరులో చేర్చబడుతున్న తాలూకాలు నూతన ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దున వున్నాయి

వీటి భవితవ్యం విషయం నిర్ణయించే సమయంలో ఆంధ్ర శాసనసభ అభిప్రాయం సేకరించవలసివుంది. అయితే శేషించిన మదరాసు రాష్ట్ర శాసనసభాభిప్రాయం సేకరించబడినది గాని ఆంధ్ర శాసనసభాభిప్రాయం గైకొనబడలేదు. ఇది జరుగకుండా బళ్ళారి జిల్లాలోని కొన్ని తాలూకాలను మైసూరులో చేర్చాలని శాసనం చేయడం రాజ్యాంగ విరుద్ధం."

పిటీషనర్ తరపున శ్రీ డి. మునికన్నయ్యగారు వాదించారు అప్లికేషన్‌ను విచారణకోసం తీసుకొనడమా, లేదా అనే విషయము తీర్పుచెప్పడంకోసం ఉత్తరువును నిలిపివుంచారు.

అప్లికేషన్ విషయం ఇంకా ఏమీ నిర్ణయించలేదనీ. ఏమి చెయ్యాలనే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాననీ, విచారణ చేసే నిమిత్తం పిటీషన్ను గైకొనేపక్షంలో ఎవ్వరికి నోటీసు పంపించవలసివుంది తాను నిర్ణయించుకొనవలసి వుందనీ, పార్లమెంటు ఆమోదించిన ఈ చట్టంతో మద్రాసు ప్రభుత్వానికి ప్రత్యక్ష బాధ్యత ఏమీలేదని తాను భావిస్తున్నాననీ, కేంద్ర ప్రభుత్వం తరపున మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రరాష్ట్రం చట్టాన్ని నిర్వహించే నిమిత్తం గల అధికారిని తెలుసుకొనవలసిన ఆత్రం తనకు ఏర్పడిందనీ, పైగా ఈ సమస్యగాని, నోటీసు పంపించబడవలసిన వ్యక్తిగాని మద్రాసు హైకోర్టు జూరిస్‌డిక్షన్‌లో వున్నారో లేదో తెలుసుకొనవలసివుందనీ న్యాయమూర్తి శ్రీ పి గోవిందమీనన్‌గారు తెలిపారు

అక్టోబరు 1 వ తేదీవాకా ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్ర అధీనంలో వుంది గావున మద్రాసు ప్రభుత్వానికి నోటీసు అందచేయాలని శ్రీ మునికన్నయ్యగారు అన్నారు.

ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా నిలిపివేయాలని మద్రాసు ప్రభుత్వాన్ని కోరవలసి వుంటుందని న్యాయమూర్తి వెల్లడించారు.

విశాలాంధ్ర విద్యార్థి మహాసభలు కర్నూలులో అక్టోబరు 1, 2, 3 తేదీలలో జరుగుతవి.

## స్త్రీల సేవింగ్స్ ఉద్యమం

### సహకారానికి శ్రీమతి భారతీ రంగా గారి విజ్ఞప్తి

నిడుబ్రోలు, సెప్టెంబర్ 24—శ్రీమతి గోగినేని భారతీ రంగాగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"స్త్రీల పొదుపు వుద్యమం" అక్టోబర్ 7 వ తేదీనుండి దేశమంతటా ప్రయత్నం ప్రారంభించబడుతుంది. స్త్రీలు సంపాదించుకోగల చిన్న మొత్తాలను భద్రపరచుకొనుటకు, వీలైతే పెట్టుబడికియిచ్చి, వడ్డీ సంపాదించు కొనుటకు భద్రమైన, సుకరమైన సౌకర్యాలు అవసరమైన సాంఘిక పరిస్థితులలో అట్టి సౌకర్యాలు అభివృద్ధి పరచుటకై మహిళా సంఘాలు కృషిచేయుట ఉత్తమం.

"ఇటీ వుద్యమ వ్యాప్తికి ఢిల్లీ ప్రభుత్వపు ఈ ప్రత్యేక ప్రణాళిక సహాయమగుచున్నది దీనివల్ల పంచవర్ష ప్రణాళికకు బలం కలుగుతుంది మన స్త్రీలు తమ పొదుపరితనంద్వారా సేకరించు చిన్న మొత్తాలను ప్రభుత్వానికి అప్పుగా యిస్తే 12 సంవత్సరాలైన పిమ్మట వారికి రు. 50 వడ్డీ క్రింద వచ్చునట్లు మహిళా సంఘాలు తోడ్పడితే స్త్రీలు మహోద్యమం యెడల కృతజ్ఞులై వుండగలరు.

"ఇందులకై "మహిళా సంఘాలు" పెట్టుబడులు. కలిసి వచ్చుటకై అమ్మిన సర్టిఫికెటుల మీద వందకు రూపాయి పావలా కమీషన్ యిస్తారు. ఈ సంవత్సరానికి ఆంధ్రదేశంలో అయిదు మండలాలు ఏర్పరచి, ఒక్కొక్క మండలంలో రిజిస్టరైన మహిళా సంఘం నొక దానిని ఈ వుద్యమ నిర్వహణ కొరకై అంగీకరించడం జరుగుతుంది అట్టి సంఘం ఇద్దరు ప్రతినిధులను (ఏజెంట్లుగా) నియమించుకోవచ్చును.

అన్నివిధాలైన మహిళా సంఘాలు ఈ వుద్యమాన్ని ప్రోత్సాహపర్చవచ్చును. కాని, ఆమోదింపబడిన మహిళా సంఘాలే ప్రభుత్వపు సర్టిఫికెటులను అమ్మి, రసీదులను అందించు అధికారము గలిగివుంటవి. కనుక, మహిళా సంఘాలు తమ్ము గుర్తించుటకై దరఖాస్తులను రు 100/- డిపాజిట్లతో తమ జిల్లా సేవింగ్సు ఆఫీసర్ల తోడ్పాటుతో శ్రీమతి హన్నా సేన్ 5 సికిందర్ రోడ్డు, న్యూఢిల్లీకి, అక్టోబరు 2 వ తేదీ లోపల చేరునట్లు పంపించవలెనని కోరుతున్నాను. ఆంధ్ర మహిళా సంఘం, సాంఘిక సేవా గిల్డులు కస్తూరిబా సేవా సంఘాలు, భారత్ సేవాసంఘ మహిళా బ్రాంచిలు యిటుల అంగీకరింపబడిన సంఘాలుగా గుర్తింపబడుటకై ముందుకు రాగలవని ఆశించుచున్నాను"

చెన్నరాష్ట్ర అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సంఘపు వార్షిక మహాసభ ఈ నెల 27 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మద్రాసు హైకోర్టులోని అడ్వొకేట్ల అసోసియేషన్ హాలులో జరుగుతుంది శ్రీ [illegible] గారి ([illegible]) సభకు అధ్యక్షత వహిస్తారు

కలిగిరి రిజర్వాయర్ మహోత్సవ [illegible] (నెల్లూరుజిల్లా)లో ఈనెల 27 వ తేదీని జరుగుతుంది.

# క్రీడాలోకం

## రాకీ మార్సియానో విజయం

### ప్రపంచ హెవీ వెయిట్ ముష్టియుద్ధం పోటీలో

న్యూయార్క్, సెప్టెంబర్ 25—రాకీ మార్సియానో నేడిక్కడ పోలో గ్రౌండ్స్‌లో రోలెండ్ లాస్టారిజాను నాక్‌ఔట్ (ఎవరి సెకండులు తిరిగి లేవకుండా) చేసి హెవీ వెయిట్ తరగతిలో ప్రపంచ ముష్టియుద్ధం ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకొన్నారు.

పోటీ 15 రౌండ్లు జరుగవలసివుండగా 11 వ రౌండ్‌లోనే మార్సియానో ప్రత్యర్థిని పడగొట్టారు.

## తాతాపై తూర్పు బెంగాల్ గెలుపు

### ఐ. ఎఫ్. ఏ షీల్డు సెమిఫైనల్‌లో

కలకత్తా, సెప్టెంబరు 24—నిన్న ఎటూ ఒక్క గోలు కాకుండా "డ్రా" అయిన తూర్పు బెంగాల్, తాతా ఫుట్‌బాల్ జట్లు నేడు తిరిగి పోటీ చేయగా తూర్పు బెంగాల్ ఒకేఒక గోలుతో విజయం సంపాదించింది

ఐ ఎఫ్. ఎ. షీల్డు ఫుట్‌బాల్ సెమిఫైనల్ సందర్భంగా ఈ పోటీ జరిగిన విషయం పాఠకులకు విదితమే.

నేడుకూడా పోటీ చాలా రసవత్తరంగావుంది దాదాపు 60,000 మంది పోటీకి హాజరైనారు. నిష్పాక్షికంగా చూస్తే రెండుజట్లూ వెంట్రుకవాసికూడా తేడాలేకుండా సమఉజ్జీలై వున్నవి. ఒకే ఒకసారి బంతి కలిసిరాగా అప్పారావు గారు (తూర్పు బెంగాల్) దానిని హెడ్ చేయడం, తత్పర్యవసానంగా గోలుకావడం జరిగింది. ఫార్వర్డ్ లైనులోవున్న శ్రీ అప్పారావుగారు మొదటినుంచి అద్భుతమైన ప్రజ్ఞ ప్రదర్శించి చాలా పర్యాయాలు బొంబాయి ఆటకు బెదురు పుట్టించారు.

### చెన్నపురిలో

మద్రాసు, సెప్టెంబరు 25—చెన్నపురి కార్పొరేషన్ స్టేడియమ్‌లో జరుగుతున్న ఫస్ట్ డివిజన్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలలో నిన్న బ్లైండ్ మెన్, మూన్‌లైట్ లెదర్ వర్క్స్ ఫుట్‌బాల్ క్లబ్బును 3-0 గోలులలో ఓడించింది.

### బెంగుళూరులో

బెంగుళూరు, సెప్టెంబరు 23—బెంగుళూరు రాజేంద్రసింహ్‌జీ స్టేడియమ్‌లో జరుగుతున్న ఇన్విటేషన్ ఫుట్‌బాల్ క్వార్టరు ఫైనలులో నేడు హిందుస్థాన్ ఎయిర్‌క్రాఫ్ట్, జీ. యు. ఎప్. స్పోర్ట్స్ క్లబ్బుపై 2-1 గోలుతో విజయం పొందింది.

## ఎమ్. యు. సి. ఫైనలు

### ట్రాన్స్‌పోర్ట్ జట్టు రాక

మద్రాసు, సెప్టెంబర్ 25—ఎమ్. యు. సి. హాకీ సెమిఫైనలులో లోగడ రెండుసార్లు సమవుజ్జీలయిన మంగంబాకం యంగ్‌స్టర్స్, గవర్నమెంట్ ట్రాన్స్‌పోర్ట్ నేడు పోటీ చేయగా, ట్రాన్స్‌పోర్ట్ ఒకేఒక గోలుతో విజయమొందకలిగింది. ఆ ఒక్క గోలును శ్రీ తులసింగం సాధించారు.

## రగ్బీ ఫైనలుకు కలకత్తా జట్టు రాక

కలకత్తా, సెప్టెంబర్ 24—ఆలిండియా రగ్బీ టోర్నమెంట్లు రెండవ సెమిఫైనలు కలకత్తా ఫుట్‌బాల్ క్లబ్బుకూ, బొంబాయి జింఖానా క్లబ్బుకూ జరిగింది. కలకత్తా 17-0 పాయింట్లతో గెలుపొంది ఫైనలుకు వచ్చింది

ఫైనలు పోటీ కలకత్తా, లంక జట్లుకు జరుగవలసి వున్న విషయం పాఠకులకు విదితమే.

## రిలే పరుగులో కొత్త రికార్డు

లండన్, సెప్టెంబర్ 23—ఇక్కడ వైట్ సిటీ స్టేడియమ్‌లో జరుగుతున్న క్రీడోత్సవంలో నేడు రెండుసార్లు ప్రపంచరికార్డు అధిగమించబడింది.

బ్రిటిష్ జట్టు 1,500 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల 27.2 సెకండులలో పరిగెత్తింది ఇంతవరకు ప్రపంచ రికార్డు 15 నిమిషాల 30.2 సెకండులు. ఇదే రికార్డును హంగేరియన్ జట్టు అధిగమించింది ఈ జట్టు 1,500 మీటర్ల దూరాన్ని 15 నిమిషాల 29.2 సెకండులలో పూర్తి చేసింది.

# కేరళ యూనియన్‌లో కొత్త ఎన్నికలు

## —డిశెంబర్‌లో జరగవచ్చునట

తిరువనంతపురం, సెప్టెంబర్ 24—కేరళ యూనియన్ శాసనసభ రద్దు కారణంగా కొత్త ఎన్నికలు జరపడానికి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది.

కేరళ యూనియన్ విషయమై నియోజకవర్గ నిర్ణాయక సంఘం నివేదిక అందజేసిన పిదప కొత్త ఎన్నికలు జరుగుతాయి. కేరళ యూనియన్‌లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 117 అని—ఇప్పటి సంఖ్యకన్న ఎనిమిది ఎక్కువగా నియోజకవర్గ నిర్ణాయక సంఘం నిర్ణయించింది.

ఎలక్షన్ కమిషన్ అన్నిటికన్న ముందు నియోజకవర్గ విభజన కార్యక్రమానికి పూనుకుంది.

కొత్త ఎన్నికలు డిసెంబర్‌లో జరుగవచ్చునని రాష్ట్ర న్యాయశాఖామంత్రి శ్రీ పి. గోవింద మీనన్ ఇటీవల సూచించారు

### ప్రతిపక్షం అభ్యర్థనకు రాజప్రముఖ్ నిరాకరణ

కాంగ్రెస్ మంత్రివర్గం పరాజితమైంది గనుక, నూతన మంత్రివర్గ నిర్మాణ బాధ్యతను ప్రతిపక్షానికి అప్పగించాలని కేరళ యూనియన్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు మిస్టర్ టి వి థామస్ చేసిన అభ్యర్థనను రాజప్రముఖ్ తోసివేశారు. సుస్థిర మంత్రివర్గ స్థాపనకు, కొత్త ఎన్నికలు జరుపడం కన్న గత్యంతరం లేదు. గనుక అసెంబ్లీని రద్దు చేశానని రాజప్రముఖ్ మిస్టర్ థామస్‌కు జవాబు వ్రాశారు.

### మిస్టర్ థామస్ జవాబు

కొత్త ఎన్నికల వరకు ఇప్పటి మంత్రివర్గం అమలులో వుండడంవల్ల ఎన్నికలు స్వేచ్ఛగాను, న్యాయంగాను జరిగే అవకాశం వుండదని మిస్టర్ థామస్ రాజప్రముఖ్ లేఖకు జవాబు పంపారు. ఎన్నికలు న్యాయంగా జరగడంకోసం రాజప్రముఖ్ సర్వపక్ష మంత్రివర్గం నెలకొనడానికి అవకాశం ఇవ్వవలసిందని శాసనసభను రద్దుచేసి మంత్రివర్గాన్ని కొనసాగేట్టు చేయడం ప్రజాస్వామ్య విధానానికి, రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన తన జవాబులో వివరించారు.

### ప్రతిపక్షాల విమర్శ

శాసనసభ రద్దయినప్పటికీ ఇప్పటి మంత్రివర్గమే కొనసాగుతున్నందుకు లెఫ్టిస్టు యునైటెడ్ ఫ్రంట్, తిరువాన్కూరు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ పి. రామస్వామి పిళ్లె విమర్శించారు.

కేరళ యూనియన్ అసెంబ్లీని రద్దుచేయడాన్ని ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఖండించింది

కాంగ్రెస్ మంత్రివర్గాన్ని తొలగించడానికి వామపక్షీయులందరూ ఏకం కావాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ నాయకుడు శ్రీ ఎన్. శ్రీకంఠన్ నాయర్ నేడొక అభ్యర్థన చేశారు.

## సౌరాష్ట్రంలో బస్సు సర్వీసులు

### జాతీయం చేయకుండావుండడానికి ప్రభుత్వం నిర్ణయం

రాజ్‌కోట, సెప్టెంబర్ 24—రాష్ట్రంలో మొత్తం బస్సు సర్వీసుల నన్నింటిని ప్రభుత్వపరం చేసివేయకుండా, ప్రయివేటు బస్సు యజమానులకు ఇంకను మంజూరు చేసిన లైసెన్సులను మరొక మూడేళ్ళపాటు పొడిగించడానికి సౌరాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించింది.

పాత బస్సు లైసెన్సులు ఈ నెలాఖరుతో రద్దు అయిపోతాయి.

ఇందునిమిత్తం నియమించబడిన ప్రత్యేక సంఘం చేసిన సిఫారసులపై ప్రభుత్వం నిర్ణయంచేసింది.

## ఇండియా, జపాన్ వర్తక సంబంధాలు

### బట్టల పరిశ్రమలో పోటీ తగ్గించబడదట

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23—జపాన్ ఆర్థిక పర్యవేక్షణ కమిషన్ నేతృత్వాన ప్లానింగ్ కమిషన్‌తో జరిపిన సంప్రదింపుల ప్రకారం జపాన్, ఇండియా బట్టల పరిశ్రమల మధ్య పోటీని తగ్గించే నిమిత్తం ఎట్టి ఒడంబడికకు రాలేదని తెలుస్తున్నది.

ఆగ్నేయ ఆసియా దేశాలలో అభివృద్ధి ప్రణాళికలు విజయవంతం అయినచో ప్రజలకు కొనుగోలు శక్తి పెరగగలదనీ, ఇండియా, జపాన్ దేశాలకు మార్కెట్లు పరిశ్రమలపై శ్రద్ధ చూపబడుతుందనీ, సామాన్య పరిశ్రమల విషయం ఇతర ఆసియా దేశాలకు వదిలి వేయబడుతుందనీ జపాన్ కమిషన్ తెలియ జేసిందట.

కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసుకొనే నిమిత్తం ఇండియాకు జపాన్ చేయగల సాంకేతిక సహాయాన్ని గురించి కూడా చర్చించినట్టు భావిస్తున్నారు.

మణిపూర్ సంస్థానంలో వరద బాధితుల సహాయార్థం ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ తన జాతీయ సహాయ నిధి నుంచి 5,000 రూపాయలను ఆ సంస్థానం చీఫ్‌కమిషనర్‌కు పంపించారు.

## రాజప్రముఖ్‌గిరి పరిమితి తగ్గింపు

### కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం

హైదరాబాద్, సెప్టెంబర్ 24—రాజప్రముఖుల పదవీకాలం పరిమితం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సభ్యులు ఏకాభిప్రాయంతో వున్నారని ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరై వచ్చిన హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ నేడు పత్రికా ప్రతినిధులతో అన్నారు. రాజప్రముఖ్‌గిరి కాలపరిమితి లేకుండా వుండరాదని వారు అభిప్రాయ పడుతున్నారని ఆయన తెలిపారు.

రాష్ట్రాల పునర్నిర్మాణం:కోసం నియమించబడే హైపవర్ కమిషన్ ఈ సంవత్సరాంతంలోగా నెలకొల్పబడుతుందని, వచ్చే సంవత్సరం లోగా ఈ సంఘం నివేదిక అందజేస్తుందని ఆయన అన్నారు

# పంచవర్ష ప్రణాళికకు పెట్టుబడి అంచనా

## —ప్లానింగ్‌కమిషన్ పెంచగల సూచనలు

పూనా, సెప్టెంబర్ 24—

పంచవర్ష ప్రణాళిక పెట్టుబడి అంచనాను 2,079 కోట్ల నుంచి 3,000 కోట్లదాకా ప్లానింగ్‌కమిషన్ పెంచగలదని తెలుస్తున్నది.

ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో ప్రాజెక్టుల నిర్మాణానికయ్యే వ్యయం, అందుకోసం ప్రణాళికలలో సూచించబడిన బడ్జెట్ మొత్తంకూడా ఒకేరీతిగా వున్నాయి.

ప్లానింగ్‌లో ఒక ముఖ్య సూత్రంప్రకారం వ్యయం, బడ్జెట్టు కూడా సమానంగా వుండకూడదని తెలుస్తున్నది.

రెండూ కూడా ఒకే రీతిగా వుండే ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో పెంచవలసిన అవసరం కల్గితే వీలుండకపోతుంది. చాలా రాష్ట్రాలు ఈ చిక్కులకు లోనవుతున్నాయి

ఈ లోటును తీర్చేనిమిత్తం అంచనాలను పెంచే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుత ప్రణాళికలను విజయవంతంగా పూర్తి చేయటమే గాకుండా కొత్త ప్రణాళికలను కూడా ప్రారంభించగలవు. ప్రభుత్వ, ప్రయివేట్ భాగాలలోకూడా ఈ సూత్రం అవలంబించబడుతుందట.

## చెన్నపురిలో ట్రాము సర్వీసు

### నడపడానికి కంపెనీ షరతులు

మద్రాసు, సెప్టెంబర్ 25—నిన్న సాయంత్రం పొద్దుపోయిన పిమ్మట మద్రాసు ప్రభుత్వానికి మద్రాసు ఎలక్ట్రిక్ ట్రామ్‌వే కంపెనీ వారి సమాధానం చేరిందని, ట్రామ్ సర్వీసును పునరుద్ధరించే విషయంలో తమ వైఖరిని వారు వివరించినారని తెలుస్తున్నది

ఈ లేఖలోని వివరాలు రహస్యంగా వుంచబడుతున్నప్పటికీ సర్వీసును పునరుద్ధరించడానికి కంపెనీ కొన్ని షరతులను పేర్కొని వుండవచ్చునని భావించబడుతున్నది.

## చిన్న ఇళ్లకు పన్ను మినహాయింపు

### తిరుపతి మునిసిపల్ కౌన్సిల్ తీర్మానం

తిరుపతి, సెప్టెంబర్ 22—తిరుపతి పురపాలకసంఘ సాధారణ సమావేశం వైస్-చెయిర్మన్ శ్రీ వి వెంకటమునిశెట్టిగారి అధ్యక్షత క్రింద ఇటీవల జరిగింది. శ్రీ వి రఘునాథరెడ్డిగారు దిగువ తీర్మానం ప్రతిపాదించగా ఆమోదించబడింది.

"మద్రాసుజిల్లా మునిసిపల్ చట్టం సెక్షన్ 83 (5) (1) (2) క్రింద, 1954 వ సంవత్సరం ఏప్రిల్ 1 వ తేదీ నుంచి సంవత్సరానికి రు 18 అద్దెవచ్చే కట్టడాలకు ఆస్తి పన్ను వసూలుచెయ్యకూడదు"

## ఆముదాలవలసకు గవర్నర్ రాక

శ్రీకాకుళం, సెప్టెంబర్ 23—నిన్న శ్రీకాకుళం మునిసిపల్ సంఘసభ్యురాలు శ్రీమతి గొండు అప్పన్నమ్మగారు గోదావరి వరదబాధితుల సహాయార్థం రు 250/-లు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ్‌కు సమర్పించారు.

నేటిపుదయం గవర్నర్ మద్రాసు వెళుతున్న సందర్భంలో ఆముదాలవలసలో డాక్టర్ కృష్ణమాచారిగారిచే నిర్వహింపబడుతున్న అనాథ హరిజన శరణాలయం బాలబాలికలు గవర్నరు గారిని సందర్శించగా శ్రీ ప్రకాశ్ శరణాలయానికి రు 50/-లు, పిల్లల బట్టలనిమిత్తం రు 25/-లు బహూకరించారు.

బొగ్గు గనుల కార్మికుల కోర్కెలను పరిశీలించడానికి ఇండియా ప్రభుత్వం నిర్ణయించుకొన్న ఫలితంగా మధ్యప్రదేశ్ బొగ్గుగని కార్మికుల యూనియన్‌వారు తమ సమ్మె నోటీసును ఉపసంహరించుకొన్నారు.

## తెలుగులోనే కార్యక్రమం

### స్వామి సీతారాం సూచన

వినయాశ్రమం, సెప్టెంబరు 22—స్వామి సీతారాం క్రిందివిధంగా ప్రకటన చేస్తున్నారు:-"నూతన ఆంధ్రరాజ్య స్థాపనజరిగే అక్టోబరు 1 వ తేదీన ఆ ప్రభుత్వం సహజంగా భారీయెత్తున ఉత్సవాలు జరుపుటకై ఏర్పాట్లు చేస్తున్నది భారత స్వాతంత్ర్యసంపాదనానంతరం భాషాప్రయుక్త సిద్ధాంతంప్రకారం ఏర్పరుపబడిన మొదటి రాష్ట్రం ఈ ఆంధ్రరాష్ట్రమే.

"ఆ సందర్భంలో ఉద్యోగ, అనుద్యోగ సంబంధములైన కార్యకలాపాలు, జరుగవచ్చును, వ్రాతలు ఉపన్యాసములు కార్య వివరాలు అమితంగా వుండవచ్చును. భారత ప్రధాని, ఆంధ్ర పాలకులు, సమీప రాజ్యముల పాలకులు, ఉన్నతోద్యోగులు మొదలగు రాజకీయవేత్తలు అందులో పాల్గొనవచ్చును.

"ఈ దేశాభిమానులకు ప్రత్యేకంగాను, ఆంధ్ర మహాజనులకు సామాన్యంగాను సగౌరవంగా, ఒక సూచన చెయ్యనిందు ఆంధ్రదేశపు రాజ్యభాషయగు ఆంధ్రంలోనూ, భారత సమ్మేళనపు రాష్ట్ర భాషయగు హిందీలోను, ఈ ఉత్సవ వ్యవహారాది కార్యకలాపమంతయు జరుపవచ్చును. కర్నూలులోను ముఖ్యపట్నాలను వుండే ప్రజలకు, ఆంగ్లంకంటె ఉర్దూ హిందీలతో ఎక్కువ పరిచయమున్నది. ఈ విధమైన సంప్రదాయాన్ని ఖచ్చితంగా ఆచరణలో పెట్టితే, ఆంధ్రలోకంలోని అక్షరాస్యులు నిరక్షరాస్యులు కూడా అత్యధికంగా ప్రశంసించెదరు. శతాబ్దముల కిందట దేశభాషలందు తెలుగు లెస్సయని శ్రీకృష్ణదేవరాయలచే మెప్పు పొందినట్టియు, ఈ దేశమునకు వచ్చిన విదేశీయులవల్ల ప్రాచ్యఖండపు ఇటాలియన్ అని పొగడ్త పొందినట్టియు ఆంధ్ర భాషకు అత్యధికమైన అభినందనమై వర్ధిల్లగలదు.

"ఆంధ్ర భాషలో ఆంధ్ర గవర్నరు వ్యాఖ్యానాదులను రచించి ఆయన సౌకర్యంకొరకు దేవనాగరిలిపిలో లిఖించవచ్చును భారత సమ్మేళనంలోని వివిధ భాషలకు ఒకే లిపియుండు ఆవశ్యకతను, ప్రయోజనమును గుర్తించినట్లు అగును.

"ఈ ఉత్సవాదులతో సంబంధము గల జనులందరు యీ భావాన్ని మనోవాక్కాయకర్మలందు అభిమానించునట్లు దైవము అనుగ్రహించుగాక.

"ఇపుడు ఉన్నట్టియు ఇక ముందు యేర్పడబోవునట్టియు, భాషా ప్రయుక్త రాష్ట్రములు అనుసరించ యోగ్యమైన విదర్శనముగా నెగ్గగలదు."

## వరద బాధితులకు ప్రధాని నిధి

### హైదరాబాద్ ఫుట్‌బాల్ పోటీలలో సిటీ పోలీసు గెలుపు

హైదరాబాద్, సెప్టెంబర్ 24—ప్రధాని నెహ్రూ స్థాపించిన వరదబాధితుల సహాయనిధికి ధన సేకరణ నిమిత్తం యిక్కడ జరుగుతున్న ఫుట్‌బాల్ టోర్నమెంటులో నేడు ఒక క్వార్టరు ఫైనలులో హైదరాబాద్ సిటీ పోలీసు, దివాన్ బహాదూర్ రామగోపాల్ క్లబ్బును 4-0 గోలులతో ఓడించింది.

## ఆంధ్ర ఇంజనీర్లకు వీడ్కోలు

### పరస్పర సుహృద్భావంతో మెలగాలని ప్రసంగం

మద్రాసు, సెప్టెంబర్ 24—నూతన ఆంధ్రరాష్ట్రానికి వెళుతున్న ఆంధ్ర ఇంజనీర్లకు వీడ్కోలొసంగే నిమిత్తం నేటి సాయంత్రం చేపాక్‌లోని పబ్లిక్ వర్క్స్ శాఖ భవనాలలోగల లైబ్రరీ హాలులో మద్రాసు ఇంజనీర్ల సంఘం తేనీటి విందు ఏర్పాటు చేసింది. డిప్యూటీ చీఫ్ ఇంజనీరు శ్రీ పి. యస్. నటరాజ అయ్యర్ అధ్యక్షత వహించారు.

తమ మాతృ దేశానికి తిరిగివెళ్ళి నూతన రాష్ట్రాభ్యుదయం కోసం చేసే కృషిలో పాల్గొనడం ఆంధ్ర ఇంజనీర్లకు అపరిమిత ఆనందాన్ని కలిగిస్తుందని తేనీరు సేవించిన పిమ్మట మాట్లాడుతూ, మద్రాసు ఇంజనీర్ల సంఘం కార్యదర్శి శ్రీ యస్. యస్. అనంతనారాయణన్‌గారు తమ సుహృద్భావాన్ని వ్యక్తపరిచారు. కృష్ణా, గోదావరీ నదీలోయలలో నీటిపారుదల, విద్యుచ్ఛక్తి సౌకర్యాల అభివృద్ధికిగల మహదవకాశాలదృష్ట్యా ఇంజనీరింగు శాఖాభివృద్ధికి సంబంధించిన ఒక నూతన యుగంలో తమ ఆంధ్ర ఇంజనీర్లు కాలిడుతున్నందుకు పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలోని ఇంజనీర్లు చాలా సంతోషిస్తున్నారనీ, వీడ్కోలొసంగే ఈ శుభ సమయంలో మా ఆశీస్సులతోపాటు తమకు వీలున్న సమయంలో పరిశిష్ట మద్రాసుకు రావాలని ఆంధ్ర మిత్రులను ఆహ్వానిస్తున్నామనీ శ్రీ యస్. యస్. అనంతనారాయణన్‌గారు అన్నారు.

పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలోవున్న ఇంజనీర్లు చూపెంచిన ఆదరణకు ఆంధ్ర ఇంజనీర్ల తరపున కృతజ్ఞత ప్రకటిస్తూ ఉభయులమధ్య ప్రస్తుతంగల స్నేహ, సుహృద్భావాలను ఇకముందు కూడా కొనసాగించు కొనవలసిన అగత్యాన్ని గురించి ఆంధ్ర రాష్ట్రంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీరు (ఇరిగేషన్)గా నియమించబడిన శ్రీ డి విశ్వనాథన్‌గారు నొక్కి వక్కాణించారు

### పత్రికా విలేకరులకు మంత్రి విందు

నూతన ఆంధ్రరాష్ట్రావతరణ దృష్ట్యా ప్రస్తుత మద్రాసు మంత్రివర్గంలో తమ మంత్రిపదవికి రాజీనామాయిచ్చి అధికార బాధ్యతల నుంచి బయటకువస్తున్న సమయంలో గ్రామసంక్షేమమంత్రి శ్రీ యస్. బి పి. పట్టాభిరామారావుగారు నేటి సాయంత్రం సెక్రటేరియట్‌లోగల తమగదిలో పత్రికా విలేకరులకు తేనీటివిందు చేశారు.

మంత్రిగా తమ బాధ్యతలను నిర్వహించే సమయంలో సహకరించిన మద్రాసు పత్రికాలోకాన్ని మంత్రి అభినందించారు. ఇదేసుహృద్భావం భవిష్యత్తులో కూడా వుండగలదని ఆశిస్తున్నా నన్నారు

ప్రముఖ రాజకీయవేత్త శ్రీ సి రాజగోపాలాచారి నాయకత్వాన విభాగంకాని మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా సేవచేయగల అవకాశం కల్గడం మహాభాగ్యంగా తాను ఎంచుతున్నానని శ్రీ పట్టాభిరామారావుగారు తెలిపారు.

మంత్రిగావుండి తనతో సహకరించి నందుకు శ్రీ పట్టాభి రామారావుగారికి పత్రికావిలేకరులు కృతజ్ఞత ప్రకటించారు.

ఆంధ్రరాష్ట్ర రాజకీయ జీవితంలో ఆయనకు ఉజ్జ్వల భవిష్యత్తు గలదని ఆశిస్తున్నామని వారు తెలిపారు

### సెప్టెంబరు 27 వ తేదీన కర్నూలుకు స్పెషల్ ట్రెయిన్ ప్రయాణం

ఆంధ్ర సెక్రటేరియట్ సిబ్బందిని, ఉద్యోగులను ఆంధ్ర రాజధానికి తీసుకొనివెళ్ళే స్పెషల్ రైలు మద్రాసులో సెప్టెంబరు 26 వ తేదీ సాయంత్రం 9 గంటలకు బయలుదేరుతుంది

ఈ స్పెషల్ ట్రెయిన్ సెప్టెంబరు 27 వ తేదీ ఉదయం 6-15 గంటలకు గుంతకల్లు చేరుతుంది గుంతకల్లులో మరల ఉదయం 8 గంటలకు బయలుదేరి కర్నూలుకు ఉదయం 11-5 గంటలకు చేరుతుంది. ఆంధ్ర సెక్రటేరియట్ సిబ్బందిని తీసుకొని వెళ్ళటానికి ఏర్పాటు చేయబడిన ఈ స్పెషల్ ట్రెయిన్‌లో ప్రజలను ప్రయాణం చేయనివ్వరు.

### పెన్షన్ల చెల్లింపు

అక్టోబరు ఒకటవ తేదీ సెలవురోజు కావున సెప్టెంబరు నెలకు యివ్వవలసిన పెన్షన్లను సెప్టెంబరు 30, అక్టోబరు 3, 5 తేదీలలో మద్రాసు అక్కౌంటెంటు జనరల్ కార్యాలయంలో చెల్లించబడగలవని మద్రాస్ అసిస్టెంటు అక్కౌంట్సుఆఫీసర్ ప్రకటించారు

అక్టోబరు 1 వ తేదీన చెల్లించబడగలవని పేర్కొనబడిన పెన్షన్లు అక్టోబరు 3 వ తేదీన చెల్లించబడగలవని, అక్టోబరు 3 వ తేదీన చెల్లించబడగలవని పేర్కొనబడిన పెన్షన్లు అక్టోబరు 5 వ తేదీన చెల్లించబడగలవని ఆయన ప్రకటించారు.

### కొత్త పోలీసు రేంజి

మద్రాసునుంచి ఆంధ్రప్రాంతం విభజించబడడంవల్ల ఒక కొత్తపోలీసు రేంజి లోగడగల పోలీసు రేంజులతో చేర్చబడింది విభాగంకాని మద్రాసు రాష్ట్రంలో ఉత్తర మధ్య, పశ్చిమ దక్షిణ, పోలీసు రేంజులు వున్నాయి. ఉత్తర, మధ్య పోలీసు రేంజులు ఆంధ్రరాష్ట్రంలో చేరిపోయాయి పశ్చిమ, దక్షిణ విభాగాలు పరిశిష్ట మద్రాసు రాష్ట్రంలో వుంటాయి.

రైల్వేపోలీసు, సి ఐ డి బ్రాంచి విభాగం కాని మద్రాసు రాష్ట్రంలో డి. ఐ. జి ఆధీనంలో వున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో వుండే రైల్వే పోలీసు, సి ఐ డి బ్రాంచి ఇకముందు ప్రత్యేక కొత్త విభాగంగా ఆంధ్ర డి ఐ జి ఆధీనంలో కర్నూలు కేంద్ర కార్యాలయంగా పనిచేస్తాయి ఇప్పటివరకు సెంట్రల్ రేంజి, బళ్లారి డి. ఐ జి శ్రీ వి. ఆర్ రాజరత్నం మద్రాసు రైల్వేపోలీసు, సి ఐ డి బ్రాంచి డి ఐ జిగా నియమించబడతారు. ఈ స్థానంలో ప్రస్తుతం వున్న శ్రీ ఏ. కె కున్నిరామన్ నంబియార్ ఆంధ్రరాష్ట్రానికి వస్తారు.

## రేడియో

(సెప్టెంబర్ 27, ఆదివారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా): 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు ఎ వలె; 8-0 (ఆం. వా). మధ్యాహ్నం: 1-0 మద్రాసువలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె వా): 4-0 బొమ్మరిల్లు-నిర్వహణ: ఏకిద కామేశ్వర రావు సాయంత్రం: 5-30 శిష్టు శ్రీరామశాస్త్రి (పీ); 5-50 టి. సత్యనారాయణ (గా); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 గీతావళి: శ్రీరంగం గోపాలరత్నం; 6-30 గ్రామస్థుల కార్యక్రమం- రాజధాని చరిత్రాత్మకమైన బుర్రకథ; 7-0 (తె వా): 7-15 గ్రామస్థుల కార్యక్రమం – రాష్ట్రోదయం: విద్యా సమన్వయ-ప్రసంగం: గాడిచర్ల హరిసర్వోత్తమ రావు; 7-30 (రి); 7-45 వాద్యబృందం; 8-0 టి. సత్యనారాయణ (గా); 8-30 శిష్టు శ్రీరామశాస్త్రి (పీ); 9-0 (ఆం. వా); 9-15 గీతావళి: శ్రీరంగం గోపాలరత్నం; 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 (రి); 8-0 (ఆం. వా): మధ్యాహ్నం: 1-0 డి విమల—ఎ ఐ ఆర్ వాద్యబృందం సహా; 1-30 (రి); 1-40 (హిం వా): 1-50 (రి); 2-10 (రి): 3-0 ఎమ్ ఎ. కల్యాణ కృష్ణభాగవతర్ (గా). చిత్తూరు గోపాలకృష్ణన్ (వ). కల్పాతి ఎ. రామనాథన్ (మృ); 4-30 (రి): సాయంత్రం: 5-30 ఎన్. ఎస్. చంద్రశేఖరన్ (గా); 6-0 (ఆం వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం, (ఆం): 6-10 లక్ష్మీ అర్జునన్ (గా); 6-45 తాళంజేరి ఆర్. ఆర్. మూర్తి (గా); 7-30 (రి); 7-45 ఎలపుళ్ళి ఎమ్ కె రత్నవల్లి 9-0 (ఆం వా): 9-15 టి. కె రంగనాథన్ (గా); 9-45 (రి); 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె వా); 7-15 (స్టూ రి); మధ్యాహ్నం: 1-30 (ఆం. వా); 1-40 (రి); 1-50 (తె వా); 2-0 నిలయ విద్వాంసులు (వే): 2-15 ఆటవిడుపు-నిర్వహణ: న్యాపతి రాఘవరావు; 4-0 (రి): సాయంత్రం: 6-10 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 8-30 వెల్లూర్ ఆర్ కె. శ్రీరాములు (వ): 9-45 (స్టూ. రి), 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం 6-55 (రి): 7-0 (తె వా); 7-15 టి సత్యలక్ష్మీ దేవి (గా); 7-30 ఎన్. ఎస్ రత్నం(గా); 7-45 జె జయలక్ష్మీ నారాయణ్ (గా); 8-0 (ఆం. హిం వా); 8-30 క్యమర్ జహాన్ (ఘ): 8-45 వి. ద్యాసాగర్ (గీ); 9-0 ఘులామ్ మహమ్మదీ ఖాన్ (తు): 9-15 బాలవినోదం—బెల్లం: నాటిక—రచన: కె సీతారామయ్య; 9-45 విద్యాసాగర్ (ఘ గీ); 10-0 పిల్లల కార్యక్రమం; మధ్యాహ్నం: 12-30 (రి): 1-0 (రి): 1-50 (తె వా); సాయంత్రం: 6-0 (రి); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 ఘులామ్ మహమద్‌ఖాన్ (ఖయాల్, పత్‌మంజరి): 6-35 (రి): 6-45 గ్రామసీమ-ద్రౌపదీ స్వయంవరం: బుర్రకథ చిన్న వెంకటరెడ్డి: 7-0 (తె వా); 7-15 గ్రామసీమ-ద్రౌపదీ స్వయంవరం (రెండవ భాగం): 8-0 (ఉ వ): 8-15 (శా. సం); 9-0 (ఆం. ఉ వా); 9-30 క్యమర్ జహాన్ (ఘ): 9-45 విద్యాసాగర్ (గీ): 9-55 ఘులామ్‌మహమ్మదీఖాన్(ఖయాల్,దర్బారి). 10-15 ప్రసార సమాప్తి

### అనంతపురంలో బళ్లారి పి. డబ్ల్యు. డి కేంద్రాలయం

పబ్లిక్‌వర్క్స్ శాఖ బళ్లారి డివిజన్ కేంద్ర కార్యాలయం అనంతపురానికి మార్చబడుతుందని ప్రకటించబడింది ఈ డివిజన్ ఇకముందు అనంతపురం డివిజన్ అని పిలువబడుతుంది అనంతపురంలో ఈ డివిజన్ కార్యాలయం సెప్టెంబర్ 25 వ తేదీనుంచి పనిచేస్తుంది.

ఆదోని, ఆలూరు, రాయదుర్గ తాలూకాలను బళ్లారి మార్కెట్‌కమిటీ జూరిస్‌డిక్షన్ నుంచి మినహాయించే నిమిత్తం మద్రాసు ప్రభుత్వం మద్రాసువ్యాపారపంటల మార్కెట్ల నిబంధనావళికి కొన్ని సవరణలు చేసింది రాయదుర్గ తాలూకా అనంతపురం మార్కెట్ కమిటీ ప్రాంతంలో చేర్చబడింది ఆదోని, ఆలూరు తాలూకాలకు ఒకప్రత్యేక మార్కెట్ కమిటీ ప్రకటించబడుతుంది.

ప్రేమరసముతో నిగూఢమైన మహోజ్వల నాటకము
★ చందు స్టూడియోవారి ★
"సైనా"
(హిందీ)
నటించినది:
* గీతాబాలి, * అచ్చి,
* భట్టాచార్య, * మంజు,
* లీలామిశ్రా, * రమేశ్ సింహ
25-9-53 నుండి
పూర్ణా — విశాఖపట్టణం
రాబోవు మార్పు
ప్రభాత్ — బెంగుళూరు
త్వరలో ఇతర ముఖ్య కేంద్రములలో
డిస్ట్రిబ్యూటర్లు: ఫేమస్ పిక్చర్సు, బెంగుళూరు-2.

• CHEAP • BEST • DURABLE •
Sulekha
FOUNTAIN PENS

EXEN INDUSTRIES P.B. No. 4571 BOMBAY 8
స్టాకిస్టులు :- ఆర్. వి. నాదం అండ్ కంపెనీ, బెంగుళూరు-2.

ఇదిగో! షాలీమార్
సూపర్‌ల్యాక్
సింథెటిక్ ఫినిష్




అలంకరణలో వివిధ ఆవశ్యకతలకు పనికివచ్చే శ్రేష్ఠమైన పెయింట్
బహిర్భాగములకు, అంతర్భాగములకు
[illegible] మిశ్రమచేసి షాలీమార్ సూపర్‌ల్యాక్ సింథెటిక్ ఫినిష్ తయారుచేయబడెను. ఇతర రంగులతో వీటికి చాలా భేదంగలదు మరియు ఈ సదుపాయములు గలవు.
* ఉజ్వలంగానుండి, సులువుగా అంటును.
* రంగు పక్కా, అమూల్యమైన కళకాంతులు.
* రంగు వేయబడిన స్థలం గట్టిగా యుండును.
* దీర్ఘకాలమన్నిక, దీర్ఘకాలం యుండు ఉజ్వలత.
* సులువుగా వేయబడి, బాగా యంటియుండును.
* వాతావరణమును ఎదుర్కొన గలిగెది.
* గాలిలోనుండు ధూలికి చెడదు.
* 38స్టాండర్డు రంగులలోదొరకును.
రంగులలో ఉత్తమమైనది, మన్నికగలది,
వివేకమునుపయోగించి కోరండి
షాలీమార్ సూపర్‌ల్యాక్ సింథెటిక్ ఫినిషు
SPW 206
SHALIMAR PAINT, COLOUR & VARNISH CO., LTD.
POST BOX 136, MADRAS 1
Stockists: SRIPADA NARASIMHAM BROS.,
KAKINADA, VIZAGAPATAM, VIZIANAGRAM, BEZWADA, RAJAMUNDRY

Alembic గ్లైకోడిన్ టెర్ప్ వసాకా
అలెంబిక్ కెమికల్ వర్క్స్ కంపెనీ లిమిటెడ్ బరోడా 3.
EVEREST GTV. 53. 4TU

కోట్లకొలది జనుల బాధ నివారిణి

అనాసిన్ నాలుగు ఔషధముల కూర్పుతో శాస్త్ర రీత్యా తయారింప బడినది. క్వినైన్, ఫినసిటిన్, కెఫిన్ మరియు ఎసిటిల్ శాలిసిలిక్ యాసిడ్ చేరి డాక్టరు ప్రిస్క్రిప్షన్ వలె పని చేయును. ఈ నాలుగు మందులు ఒకటై త్వరితంగాను, నిరపాయముగాను మరియు ఖండితము గాను మీకు తలనొప్పి, జ్వరం, శీతలం, మొదలగు బాధలనుండి తప్పక నివారణ కలుగును. అనాసిన్ కడుపునకు, రొమ్మునకు హాని చేకూర్చదని జ్ఞాపకముంచుకొనండి.
32 మాత్రల ప్యాకేజి యందును మరియు 2 మాత్రల పాకెట్టునందును దొరకును.
అనాసిన్ బిళ్లలు

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press. Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.

## ఖాసీ మహిళల సాహసకృత్యం

### తమ నాయకుని సస్పెన్షన్ ఉత్తరువు రద్దుచేయించుకున్న వైనం

షిల్లాంగ్, సెప్టెంబర్ 23—మిస్లి యం సంస్థానాధీశుడు జోర్నాసిక్ సియెంను సియెం పదవినుంచి అస్సాం ప్రభుత్వం సస్పెండ్ చేసినందుకు నిరసనగా వేల కొలది ఖాసీ మహిళలు నేడు ఇక్కడి కాన్‌స్టిట్యూషన్ హాలును చుట్టుముట్టి, కౌన్సిల్ హాలు తలుపులు బలవంతంగా కొట్టుకుని లోపల ప్రవేశించి, జోర్నాసిక్ సస్పెన్షన్ రద్దు ఉత్తరువును ఎగ్జిక్యూటివ్ కౌన్సిలు నుంచి వ్రాతమూలకంగా బలవంతంగా సంపాదించారు.

జిల్లా కౌన్సిల్ నేడు సమావేశం జరిగినప్పుడు వేలకొలది ఖాసీ మహిళలు కౌన్సిల్ హాలు ఆవరణంలో చేరారు. వారు కొంత సేపు శాంతంగా వుండి, తర్వాత కౌన్సిలు హాలు దారులను అడ్డగించగా, డిప్యూటీ కమిషనర్ వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేయగా మహిళలు తిరిగి పోలేదు. కౌన్సిల్ హాలు నుంచి వారిని వెళ్ళనివ్వలేదు కూడా.

డిప్యూటీ కమిషనర్ పోలీసు కాపలాతో కౌన్సిల్ సభ్యులను పంపడానికి ప్రయత్నించాడు, కాని, పోలీసులకన్న ఎక్కువ మంది మహిళలు గుమిగూడి, తమ సంస్థానాధీశుని సస్పెన్షన్ ఉత్తరువు రద్దుచేసినట్టు వ్రాతమూలకంగా ఇవ్వాలని పట్టుబట్టారు. మహిళలు కావలా పోలీసులను నెట్టివేశారు.

సస్పెన్షన్ రద్దయినట్టు వ్రాతమూలకమైన ఉత్తరువు పొందినవారు ఒకప్పుడు అస్సాం ప్రభుత్వం మంత్రివర్గం గదిగావున్న ఆకౌన్సిల్ గదిలో విజయోత్సవం జరిపారు. పలువురు స్త్రీలు, పురుషులు ప్రసంగించిన తర్వాత నాట్యం జరుపుకుని, ప్రశాంతంగా తిరిగి వెళ్ళిపోయారు.


పైలట్ సిరా

THE PILOT PEN CO.(INDIA)LTD.
RED HILLS..... MADRAS
OFFICE: CATHOLIC CENTRE, ARMENIAN ST., MADRAS-1



## ఈస్టరన్ రైల్వే టెండర్లు

1-11-53 లగాయతు 30-9-54 వరకు ఖరగ్‌పూర్ లోకో రన్నింగ్ షెడ్ వద్ద, దాని యాజమాన్యం క్రిందనున్న సబ్ షెడ్ల వద్ద పంపు హౌసులవద్ద కలపుకొని, బొగ్గువని నిర్వహించు కంట్రాక్టుకు, అనుభవముగల కంట్రాక్టర్ల నుండి సీలువేసిన టెండరు నిర్ణీతఫారములో కోరబడుచున్నవి. టెండరు దరఖాస్తు ఫారముతో, టెండరు షరతుల వివరములు సెట్టు 1 కి రు 1/- చెల్లించి (వాపసు చేయబడదు) చక్రధర్‌పూర్ డిస్ట్రిక్టు మెకానికల్ యింజనీరునుండి పొందవచ్చును. పైన తెలిపిన వారికి 12-10-53 మ. 2-30 గం. లకు మించకుండ చేరునట్లు టెండర్లు దాఖలు చేయవలెను. అప్పుడే టెండర్లు బహిరంగముగా తెరవబడును.

చీఫ్ మెకానికల్ యింజనీరు, ఖరగ్‌పూర్.



**ధాతువర్ధని**

ఎట్టి విధమగు ధాతునష్టము నైనను నివారించును. మేహము, నిర్మాక, నిస్సత్తువ, అతిమూత్రము, మధుమేహము, పీడ్లచే కలుగు బలహీనత, గుండెదడ, కళ్లనొప్పులు, నడుము నొప్పులు, అజీర్ణము, మలబద్ధకము, అత్యుష్ణము, మొదలగునవి హరించి, బలమును, కాంతిని, రక్తవృద్ధిని, ధాతుపుష్టిని, నరముల పటుత్వము మిక్కిలి కామసౌఖ్యము నిచ్చును. రెండు సీసాలు చాలును.

40 మాత్రలు సీసా రు. 4-12-0
పోస్టేజి 1-0-0 లు
ఇండియన్ మెడిసన్ హౌస్ (21)
లక్ష్మీ టాకీసు రోడ్డు :: విజయవాడ-2





మీ దగ్గుకు సేవించండి
TUSSANOL COUGH SYRUP REGULARLY


# దక్షిణాఫ్రికాతో ఒడంబడికకు నెహ్రూయే ప్రతిబంధకుడట

## —డాక్టర్ డేనియల్ మలాన్ విసుర్లు

కేప్‌టౌన్, సెప్టెంబర్ 24—దక్షిణాఫ్రికా భారతీయులకు సంబంధించిన సమస్యలపై ఒడంబడిక కుదరకుండా పండిట్ నెహ్రూయే అడ్డుపడుతున్నాడని ప్రధాని డాక్టర్ డేనియల్ మలాన్ నేడు పేర్కొన్నాడు.

ప్రస్తుతం సమర్పించిన వలస నియమావళి బిల్లుపై అసెంబ్లీలో ప్రసంగిస్తూ 1949 లో ఒక ప్రక్క 50,00,000 మంది ప్రజలు ఇండియాను వదలి వెళుతున్న సమయంలో దక్షిణాఫ్రికా భారతీయులలో 2,50,000 మందిని స్వదేశానికి తిరిగి పిలిపించుకొనడం సాధ్యపడగలదా అని తాను పండిట్ నెహ్రూను అడిగానని డాక్టర్ మలాన్ అన్నాడు.

దక్షిణాఫ్రికాలోని భారతీయుల సమస్య ఇండియా ప్రతిష్ఠకు సంబంధించినదని మాత్రమే పండిట్ నెహ్రూ జవాబిచ్చాడని ఆయన అన్నాడు.

వలస నియమావళి సవరణ బిల్లు దక్షిణాఫ్రికాలోని భారతీయుల భార్యాబిడ్డల ప్రవేశాన్ని పరిమితం చెయ్యడానికే నిర్దేశింపబడింది.

### బిల్లుపై రెండవసారి చర్చ

వలస నియమావళి సవరణ బిల్లును దేశీయ వ్యవహారాల మంత్రి డాక్టర్ డాంజెస్ నేడు ప్రవేశపెడుతూ దక్షిణాఫ్రికాలోని భారతీయుల వివాహాలకు, పిల్లల జననానికి సంబంధించిన భోగట్టా నిజానిజాలను తెలుసుకొనడానికి ఇండియాపై ఆధారపడుతున్నామని ఈ భోగట్టా విశ్వసనీయంగా వుండడం లేదనీ అన్నాడు.

భారతీయుల కుటుంబాల సమస్యను ఇతర దేశాల విషయంలో ఈ సందర్భాన అనుసరిస్తున్న చర్యల ప్రతిపత్తితోనే యోచించదగు సమయం ఆసన్నమైనదనీ, 1943 లో ఉభయ దేశాలమధ్య జరిగిన ఆదానప్రదాన ఒడంబడిక షరతులకు భిన్నంగా ఇండియా కొన్ని చర్యలనుతీసుకొన్నదనికూడా డాక్టర్ డాంజెస్ అన్నాడు.

## జెర్మిస్టన్ జైలులో శ్రీ మణిలాల్ గాంధి

### ఇతర ఖైదీలకు వలెనే ఆదరణ

కేప్‌టౌన్, సెప్టెంబర్ 23—జోహాన్స్‌బర్గ్‌కు చేరువగా వున్న జెర్మిస్టన్ ఖైదులో 50 రోజుల శిక్ష ననుభవిస్తున్న శ్రీ మణిలాల్ గాంధి (గాంధీజీ కుమారుడు) కూడా యితర ఖైదీల మాదిరిగానే చూడబడుతున్నాడని దక్షిణాఫ్రికా ప్రభుత్వ జైళ్ళ శాఖ ప్రతినిధి నేడు అన్నాడు

గత డిసెంబర్‌లో అనుమతి పత్రం లేకుండా ఆఫ్రికన్ ప్రాంతం జెర్మిస్టన్‌లో ప్రవేశించినందుకు ఫిబ్రవరి 13 వ తేదీని 50 పౌనుల జరిమానా చెల్లించని పక్షంలో 50 రోజుల ఖైదు శ్రీ మణిలాల్ గాంధీజీకి విధించబడింది. తన అప్పీలును రద్దు చేసుకొని ఖైదు శిక్ష ననుభవించడానికే ఆయన సిద్ధపడ్డాడు.

ప్రథమ నేరస్థుల మాదిరిగానే ఆయనకు చిన్న చిన్న సంచీలు కుట్టడం వంటి పనులు చెప్పబడుతున్నవని ఈ ప్రతినిధి అన్నాడు. సత్ప్రవర్తనకు శిక్షగా నాలుగవవంతు తగ్గింపు ఆయన విషయంలో ఎలాగూ వర్తించగలదు కనుక ఆయన అక్టోబర్ 27 వ తేదీ నాటికి వచ్చే జన్మదినం లోపుగానే తిరిగి రావచ్చు

శ్రీ మణిలాల్ గాంధి దర్బన్‌కు చేరువగా ఫోనిక్స్‌లో నివసిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు

జెర్మిస్టన్‌లో శ్రీ మణిలాల్ గాంధీతోపాటు శిక్షించబడిన మిస్టర్ పాట్రిక్ డంకన్ (మాజీ గవర్నర్ - జనరల్ సర్ పాట్రిక్ డంకన్ కుమారుడు) కూడా నూరు పౌనుల జరిమానా చెల్లించక నూరు రోజులు ఖైదుశిక్షను అనుభవించడానికే ఎన్నుకొన్నాడు. అయితే ప్రస్తుతం ఆయన అస్వస్థంగా వుంటూ జొహనెస్‌బర్గ్ లోని మూసే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

### "మలాన్ విధానం ప్రమాద భూయిష్ఠం"

హేగ్, సెప్టెంబర్ 23—న్యాయధిక్కారానికి దక్షిణాఫ్రికా ప్రధాని తన చేతనైనదంతా చేస్తున్నాడని డచ్ కేథలిక్ పత్రిక "డిటిజ్" నేడు అన్నది. జాతి వివక్షణ విధానాన్ని అనుసరించి దక్షిణాఫ్రికా ప్రభుత్వం పూర్తిగా తప్పుదారినే నడుస్తున్నదని కూడా ఈ పత్రిక అన్నది.

### మణిపూర్ వరదలలో నష్టం

ఇంఫాల్, సెప్టెంబర్ 23—ఇటీవల మణిపూర్ లోయలో వచ్చిన వరదలలో ఇద్దరు మరణించినారని, వందదాకా పశువులు చచ్చిపోయినవని తెలుస్తున్నది.

## కమ్యూనిస్టుల షరతులు

### అన్నింటికీ సమ్మతించ రాదని మిస్టర్ డల్లెస్ హెచ్చరిక

సెయింట్ లూయీ (మిస్సౌరి), సెప్టెంబర్ 24—కమ్యూనిస్టులు పెట్టిన షరతులన్నింటికీ అంగీకరించడంవల్ల వారి ప్రాబల్యం, తలబిరుసుతనం పెచ్చు పెరిగిపోతున్నందున అట్టి పని చేయవలదని అమెరికా విదేశాంగ మంత్రి మిస్టర్ జాన్ ఫాస్టర్ డల్లెస్ నేడిక్కడ హెచ్చరిక చేశారు

అమెరికన్ కార్మిక సమాఖ్య వార్షిక సభలో మాట్లాడుతూ ఆయన ఇంకా యిలా అన్నారు:

"బాధ్యతారహితులైన కమ్యూనిస్టు పరిపాలకులు హైడ్రోజన్ బాంబులు, యాటం బాంబులు మున్నగు మహావిధ్వంసకరములైన ఆయుధాలను నిర్మించి, నిలవచేస్తున్నందున నేటి నాగరికతకే సర్వనాశనకర పరిస్థితి ఏర్పడుతున్నది.

"యూరప్ సమైక్యసాధన కృషి కొంత కాలంపాటు నిలిచిపోయినప్పటికీ ఇప్పుడది తిరిగి కొనసాగించబడడం మిక్కిలి ముదావహం.

"యూరోపియన్ రక్షణసంస్థ సంధిని పశ్చిమ జర్మనీ ఉభయ శాసనసభలుకూడా ధ్రువపరిచాయి. నెదర్లాండ్స్‌లో ఒక శాసనసభ అప్పుడే దానిని ధ్రువపరిచింది, తక్కిన దేశాల పార్లమెంటులు కూడా దానిని ధ్రువపరచడానికి సత్వర చర్యలు తీసుకుంటున్నవి.

"పశ్చిమ జర్మనీ ఎన్నికలలో డాక్టర్ ఎడినోవర్ పక్షం గెలవడంవల్ల అమెరికా, దాని మిత్రరాజ్యాలతోను, పశ్చిమ జర్మనీతోను కలిసి అనుసరిస్తున్న విధానాలు బలపరచబడినవన్నమాట"

యూరప్ సమైక్య సాధనకు, ఇండో-చైనా, కొరియా సమస్యల పరిష్కారానికి కొనసాగుతున్న కృషి క్రమంగా ఫలప్రద మౌతున్నదని ఆయన ఆశాభావం ప్రకటించారు కూడా.

## పాక్ ప్రభుత్వం పునర్నిర్మాణం

### ప్రత్యేక సంఘం సిఫార్సులు

కరాచీ సెప్టెంబర్ 23—పాకిస్థాన్ ప్రభుత్వ పరిపాలనా వ్యవహారాలను దర్యాప్తు చేయడానికి నియమించబడిన ప్రత్యేక సంఘం నేడు నివేదిక అందజేసింది

ప్రభుత్వ పునర్నిర్మాణానికి యితర కారణాలతోపాటు కేంద్ర మంత్రివర్గం శాఖలను పునర్నిర్మాణం చేయాలని కూడా నివేదికలో సూచించబడింది

మంత్రివర్గంలో రెండు కొత్త శాఖలను—సంఘ సేవా శాఖ, వర్క్స్, పవర్ శాఖ—నెలకొల్పాలని సూచించబడింది. సంఘ సేవా శాఖలో ఆరోగ్య, కార్మిక శాఖలు చేర్చాలని, ఈ శాఖ గ్రామోద్ధరణ కార్యక్రమాన్ని కూడా సాగించాలని తెలుపబడింది

పార్లమెంటరీ వ్యవహారాలు, సరిహద్దు ప్రాంతం ఆర్థిక వ్యవహారాలు మంత్రివర్గాలను రద్దు చేయాలని సిఫార్సు చేయబడింది

వేసవిలో ప్రభుత్వోద్యోగులు కోటు వేసుకో నక్కరలేదని, వేసవిలో, ఆఫీసు పని గంటలు ఉదయం 8-0 గంటల నుంచి 1-0 వరకు, సాయంకాలం 4-30 గంటల నుంచి 6-30 వరకు వుండాలని సూచించబడింది.

### సింధు నీటి వాడకం సమస్య

పాకిస్థాన్ పరిశ్రమశాఖా మంత్రి ఖాన్ అబ్దుల్ కయూంఖాన్ నేడు పాకిస్థాన్ పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ, భారతదేశం పాకిస్థాన్ వాడవలసిన సింధు నదీజలాన్ని వాడుకుంటున్నదని, ఈ విషయమై ఒడంబడిక కుదిరిందని పాకిస్థాన్ ప్రస్తుతం వాడుకుంటున్న నీటి ప్రమాణం సక్రమంగా వుండడానికి ప్రపంచ బ్యాంకి, భారతదేశమూ స్పెషల్ కమిషనర్‌ను నియమించాయని అన్నారు. ఒడంబడిక అమలు ఎలా జరిగేది చూడవలసి వుందని ఆయన అన్నారు

### పాకిస్థాన్‌కు తక్కువ ధరకు ఇరాన్ పెట్రోలు

ఇరాన్ ప్రభుత్వం పాకిస్థాన్‌కు పెట్రోలును బజారు ధరకన్న నూటికి 50 వంతులు తక్కువ ధరకు అమ్మజూపుతున్నదని మరొక ప్రశ్నకు ఖాన్ అబ్దుల్ కయూంఖాన్ సమాధానం చెప్పారు

ఇంతవరకు ప్రభుత్వం పెట్రోలు కోసం ఆర్డరు పంపలేదని, ఆలోచన జరుగుతున్నదని ఆయన అన్నారు

జమ్మలమడుగు ప్రాథమికోపాధ్యాయ మహాసభ ఈనెల 27 వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు జరుగుతుంది. సభాధ్యక్షులు శ్రీ కుందా రామయ్యగారు (యం. యల్. ఏ)

## ప్రపంచ పరిస్థితి చక్కబడే సూచనలు

### బ్రిటిష్ స్టేట్ మంత్రి సెల్విన్ లాయిడ్ ఆశాభావం

న్యూయార్క్, సెప్టెంబర్ 24—బ్రిటిష్ స్టేట్ మంత్రి మిస్టర్ సెల్విన్‌లాయిడ్ నేడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రపంచ సమస్యలను సమీక్షించి, వచ్చే పండ్రెండు మాసాలలోను ప్రపంచ పరిస్థితి మరికొంత చక్కబడగలదనడానికి ఆశాజనకమైన సూచనలు స్పష్టంగా కానవస్తున్నవని పేర్కొన్నాడు

ఈ సందర్భంలో సోవియట్ ప్రతినిధి మిస్టర్ విషిన్‌స్కీకి పరోక్షంగా ప్రత్యుత్తరమిస్తూ ఆయన ఇలా అన్నాడు:

"ఆశా నిరాశలమధ్య ఊగిసలాడుతూ, సుస్థిర శాంతిపథంలో ప్రపంచాన్ని పురోగమింపజేయగల నాయకత్వం కోసం అంగలార్పుతో ఎదురుచూస్తున్న ప్రపంచ ప్రజల ఆరాటాన్ని ఇక్కడ మిత్రరాజ్యసమితిలో మన మందరం పరస్పర సహకార సామరస్యాలతో వ్యవహరించడం ద్వారా ఉపశమింపజేసి, పరిస్థితిని మరింత ఆశావహంగా చేయగల్గడం అంత అసాధ్యమైనపని కాదనుకుంటాను

"ఇప్పటికీ కొరియా సమస్య అత్యంత ముఖ్యమైనదని నేను వేరే చెప్ప నవసరం లేదు కమ్యూనిస్టులు తమ వైఖరిని గురించి పునరాలోచించుకొని జనరల్ అసెంబ్లీ ప్రతిపాదనలను ఆమోదించి వచ్చే నెలలో జరగనున్న కొరియా శాంతి సమావేశంలో పాల్గొనగలరనే నేను ఆశిస్తున్నాను.

"ఏమైనా కొరియా రాజకీయ సమావేశాన్ని మనం జరిపి తీరాలి ఈ విషయంలో కాలవిలంబన జరిగినకొద్దీ సమావేశం ఏర్పాటును గురించి, ఇంకా అప్రస్తుత సమస్యలను గురించి వాదోపవాదాలు పెరిగిపోవడం తప్ప వేరెట్టి ప్రయోజనం వుండబోదు.

"క్రిందటి మంగళవారంనాడు అమెరికా చేసిన నిర్మాణాత్మకమైన కొత్త ప్రతిపాదనలను కమ్యూనిస్టులు శ్రద్ధగా పరిశీలించాలని కోరుతున్నాను.

"జర్మనీ, ఆస్ట్రియాల భవిష్యత్ సమస్యల పరిష్కారం కూడా సత్వరంగా జరగవలసివున్నది.

"ఇంక, ఇండో-చైనాలో యుద్ధం కొనసాగుతున్నంతకాలం ఆసియాలో సుస్థిర శాంతి అనేది వుండబోదు అక్కడ యుద్ధానికి కూడా వెంటనే స్వస్తి చెప్పబడాలి"

### సమితిపై దక్షిణాఫ్రికా విమర్శ

న్యూయార్క్, సెప్టెంబర్ 23—సభ్యదేశాల ఆంతరంగిక వ్యవహారాలలో మిత్రరాజ్యసమితి అనవసరంగా జోక్యం కలిగించుకొంటున్నదని దక్షిణాఫ్రికా ప్రతినిధి మిస్టర్ జి. పి. జూస్ నేడు జనరల్ అసెంబ్లీలో ఉపన్యసిస్తూ ఆరోపించారు.

సమితి శాంతిసాధక సంస్థగా వర్ధిల్లాలంటే ప్రమాదకరమైన ఈ జోక్యాన్ని అది వెంటనే విరమించుకోవాలని ఆయన హెచ్చరించారు.

1955 లో తగు తరుణం వచ్చినప్పుడు ప్రపంచ ప్రణాళికలోని లోపాలు సవరించబడాలని సూచించారు.

## రీటా హేవర్త్‌కు మళ్లీ పెళ్లి

లాస్ వెగాస్, సెప్టెంబర్ 25—ప్రఖ్యాత అమెరికన్ సినిమా తార రీటా హేవర్త్‌కు, మిస్టర్ ఎయింజర్ డిక్ హేమ్స్‌కు నిన్న ఇక్కడ వివాహం జరిగింది

ఇది రీటా హేవర్త్ నాలుగవ వివాహం. ఇంతకు పూర్వపు వివాహాల ఫలితం ఈమెకు జన్మించిన ఇద్దరు కుమార్తెలు-రెబెక్కా వెల్స్, యాస్మిన్ అలీఖాన్‌లు-ఈ పెండ్లికి హాజరైనారు.

ఇటీవల ఈమె తన మూడవ భర్త (ప్రిన్స్) అలీఖాన్‌కు విడాకులిచ్చిన సంగతి పాఠకులకు విదితమే

## బెరియా ప్రతినిధిపక్ష రహస్య పత్రాలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 23—సోవియట్ దేశీయశాఖ మాజీమంత్రి లావ్రెంటీ బెరియాకు ప్రతినిధినని చెప్పుకొంటున్న ఒక వ్యక్తివద్దనుంచి కొన్ని ముఖ్యమైన పత్రాలను తాను సేకరించినట్లు ఒక అమెరికన్ ప్రయివేటు సమాచార సేకరణసంస్థ అధ్యక్షుడు కర్నల్ ఎమాన్ నేడు బాల్టిమోర్ (మేరీల్యాండ్)లో విశదం చేశాడు

సోవియట్ సైన్యంలో మేజర్‌గా పనిచేసిన ఆ వ్యక్తి, అమెరికా తనకు ఆశ్రయమిస్తే క్రెమ్లిన్ రహస్యాలను బయటపెట్టడానికి మిస్టర్ బెరియా ఇష్టపడుతున్నట్టు ఆ పత్రాలు తెల్పగలవని విశదం చేశాడు

## అట్లాంటిక్ సంస్థకు ఆయుధాల ఉత్పత్తి

పారిస్, సెప్టెంబర్ 25—1,00,000 లక్షల డాలర్ల ఖర్చు చేయగల ఆయుధాల ఉత్పత్తి ఒక కార్యక్రమాన్ని ఉత్తర అట్లాంటిక్ కౌన్సిల్ ఆమోదించింది.

### రాజస్థాన్ ఇంజనీర్ హత్య

జయపూర్, సెప్టెంబర్ 25—రైలులో ప్రయాణం చేస్తున్న రాజస్థాన్ చీఫ్ ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీరు శ్రీ సి పద్మనాభన్, జయపూర్ పవర్‌హౌస్ ఫోర్‌మెన్ శ్రీ ముబారక్ నిన్న రాత్రి కిరియా - సికార్ స్టేషనుల మధ్య హత్య చేయబడ్డారు

ట్రెయినింగ్ పొందంగానే తాత్కాలికంగా ఉపాధ్యాయులుగా నియమించబడిన ఉపాధ్యాయులను తగ్గించాలని, తక్కువగా పిల్లలున్న విద్యాలయాలను మూసివేయాలని జిల్లాబోర్డులకు యు. పి. ప్రభుత్వం సలహా నిచ్చింది.

# సుస్థిర శాంతి సాధనకు సమర్థమైన సంస్థ

## సమితి ఒక్కటే కలదని ఐసెన్‌హోవర్ ప్రకటన

వాషింగ్టన్, సెప్టెంబర్ 23—నూతన శాస్త్ర విజ్ఞానం ఫలితంగా ప్రపంచం నుంచి మొత్తం మానవజాతినే తుడిచిపెట్టి వేయగల మహా మారణాయుధాలు నిర్మించబడుతున్న ప్రస్తుత యుగంలో మిత్రరాజ్యసమితి అవసరం ఎంతైనా కలదని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడిక్కడ స్పష్టం చేశారు

మిత్రరాజ్యసమితి సంస్థాపన దినోత్సవాలను జరపడానికి ఏర్పాటు చేయబడిన అమెరికన్ సంఘ సభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఎన్ని లోపాలు వున్నా, ఎన్ని విషయాల సాధనలో అది కృతకృత్యం కాజాలకపోయినా మిత్రరాజ్యసమితి ఒక్కటే సుస్థిర శాంతి సాధనకు మానవజాతికి ఆశాజ్యోతియై వెలుగొందు తున్నదని ఆయన పేర్కొన్నారు

ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ ఇంకా యిలా అన్నారు;

"మిత్రరాజ్యసమితి కృషి కొన్ని విషయాలలో విఫలమైన మాట నిజమే అయినప్పటికీ, మరికొన్ని విషయాలలో అది సఫలమైనదనే సంగతిని మనం విస్మరించరాదు

"ఉద్రిక్త పరిస్థితిలో, తీవ్ర సంఘర్షణలతో ప్రపంచం అట్టుడికినట్టు సతమతమౌతున్న ప్రస్తుత సమయంలో మిత్రరాజ్యసమితి అనే శాంతిసాధకసంస్థ అంటూ లేకపోతే ప్రపంచం ఏమైపోయి వుండేదో ఎవరు చెప్పగలరు?"

## రాజకీయాలలో పంతుళ్ల జోక్యం

### తగదని కాశ్మీర్ ప్రధాని హితవు

శ్రీనగర్, సెప్టెంబర్ 24—కాశ్మీర్ ప్రధాని బక్షీ ఘులాం మహమ్మద్ నేడు ఇక్కడ ప్రారంభమైన ఉపాధ్యాయుల సమావేశంలో ప్రసంగిస్తూ, ఉపాధ్యాయులు రాజకీయాలలో ప్రవేశించడం పాపం కాకపోయినా జాతి నిర్మాతలయిన ఆ ఉపాధ్యాయులు బహిరంగంగా రాజకీయాలలో పాల్గొనడం పూర్తిగా తప్పని సలహా యిచ్చారు.

ఉపాధ్యాయులు ప్రభుత్వోద్యోగులుగా వున్నంతవరకు వారు రాజకీయ కార్యరంగంలో శ్రద్ధవహించడం వారి కర్తవ్య నిష్ఠకు హానికరమని, వారు పాఠశాలల్లోను, బహిరంగం గాను కాక, ఇతరత్రా తమ రాజకీయాభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటించుకో వచ్చునని ఆయన అన్నారు.

### కాశ్మీర్‌లో ఎం. పి. ల విశ్రాంతి

కాశ్మీర్‌లో 15 రోజుల పాటు పర్యటన జరుపదలచిన 16 మంది పార్లమెంటు సభ్యులు నేడిక్కడికి వచ్చారు

శ్రీ రాధారమణ్ నాయకత్వాన వచ్చిన వీరు గుల్మార్గ్, పహల్‌గాం మున్నగు రమణీయ స్థలాలను దర్శిస్తారు. వీరు కాశ్మీర్ ప్రధాని బక్షీని, రాజ్యాంగ సభ అధ్యక్షుడు మిస్టర్ జి. ఎం. సాదిక్‌ను మర్యాదకోసం చూస్తారు వీరు ఝీలం నదిలో నౌకాగృహాలలో నివసిస్తారు

అక్టోబర్ 2 వ తేదీన స్టేట్స్ కౌన్సిల్ సభ్యులు 12 మంది కాశ్మీర్ పర్యటన కోసం వస్తారు.

### గ్రామ సహకార పరపతి సంఘాల అభివృద్ధి

గ్రామాలలో సహకార పరపతి సంఘాల అభివృద్ధికి కాశ్మీర్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికను సిద్ధపరచింది. వ్యవసాయం కోసం రైతులకు సులభంగా అప్పు పుట్టడమే ఈ ప్రణాళిక లక్ష్యం.

గ్రామసీమలలో సహకార విధానంపై కుటీర పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

### శ్రీ గోల్వాల్కర్ విమర్శ

జలంధర్, సెప్టెంబర్ 23—రాష్ట్రీయ స్వయం సేవక్ దళ నాయకుడు శ్రీ ఎం. ఎస్. గోల్వాల్కర్ నేడిక్కడ జరిగిన బ్రహ్మాండమైన ఆర్. ఎస్. ఎస్. కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, కాశ్మీర్ ఇండియాలో అభిన్నభాగమని, పాకిస్థాన్ దురాక్రమణ పరమైంది గనుక ఇండియా, పాకిస్థాన్ ప్రధానులు కాశ్మీర్ విషయమై సంప్రతింపులు సాగించడం తనకు అర్థం కాలేదని అన్నారు

కాశ్మీర్‌లో ప్లెబిసైట్ జరగాలనే సూచన చేసినవారు వివేకశూన్యులని, కాశ్మీర్‌లో ఒక భాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్థాన్‌తో ఇండియా సంప్రతింపులు జరపడం అనవసరమని ఆయన అన్నారు పాకిస్థాన్ ప్రస్తుతం సామరస్యంతో తక్కిన కాశ్మీర్‌ను కబళించ జూస్తున్నదని ఆయన హెచ్చరించారు.

## ఐరన్ కంపెనీ తగాయిదా పరిష్కారం

### పనిలో చేరడానికి కార్మికుల సంసిద్ధత

బర్న్‌పూర్, సెప్టెంబర్ 25—8 మాసాలుగా ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ యజమానులకు, కార్మికులకు మధ్య నడుస్తున్న తగాయిదా నేడు పరిష్కరించబడింది. నిన్న బెంగాల్ ముఖ్యమంత్రి డాక్టర్ రాయ్, కార్మికుల కార్యనిర్వాహకసంఘం అధ్యక్షునికి మధ్య జరిగిన ఒప్పందంలోని షరతులను కార్మికులు ఆమోదించి పనిలో చేరడానికి సమ్మతించారు.

## నేపాలీ డెమోక్రాట్ లీగ్

### మూడు రాజకీయ పక్షాల సమైక్యంతో నెలకొన్నట్టు ప్రకటన

ఖట్మండు, సెప్టెంబర్ 24—సర్వామోదం పొందిన కార్యక్రమంపై సమైక్యంతో మెలగడానికి నిర్ణయించుకున్న నేపాల్‌లోని మూడు ప్రధాన రాజకీయ పక్షాలు—నేపాలీ కాంగ్రెస్, నేపాలీ నేషనల్ కాంగ్రెస్, నేపాల్ ప్రజాపరిషత్—"లీగ్ ఆఫ్ నేపాలీ డెమొక్రాట్స్" అనే పేరుతో సమైక్యం కావడానికి నిర్ణయించుకున్నట్టు నేడు సంయుక్తంగా ప్రకటించాయి.

ఈ మూడు పక్షాలు మంత్రివర్గాన్ని నెలకొల్పే పక్షంలో అది కూడా మూడు పక్షాలకు అంగీకారయోగ్యమైన కార్యక్రమాన్ని బట్టే పరిపాలన సాగించాలని సంయుక్త ప్రకటనలో తెలుపబడింది

త్వరలో నామినేట్ చేయబడగల అడ్వైజరీ అసెంబ్లీలో వివిధ రంగాలలో ప్రముఖులైనవారికి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరబడింది ఏడు అంశాల కార్యక్రమం ప్రకటించబడింది.

### రైతుల ప్రదర్శనాలు

కొన్ని వేలమంది నేపాల్ రైతులు నేడు ఖట్మండూ వీధులలో ప్రదర్శనాలు జరిపారు వెంటనే వ్యవసాయ సంస్కరణలు అమలు జరపాలనీ దోపిడీని ఆపాలనీ వారు కోరారు

### శ్రీ బి. పి. కోయిరాలా నిర్బంధానికి నిరసన

నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ విశ్వేశ్వర్ ప్రసాద్ కోయిరాలా నిర్బంధానికి నిరసనగా నిన్న సాయంకాలం బీర్‌గంజ్‌లో బ్రహ్మాండమైన ప్రదర్శనం జరిగింది నేపాలీ కాంగ్రెస్‌వారే కాక ఇతర రాజకీయపక్షాలవారు కూడా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

నిన్న ఉదయం దాదాపు 200 మంది కాంగ్రెస్‌వారు నేపాల్ ప్రధాని శ్రీ మాతృకా ప్రసాద్ కోయిరాలాకు ప్రతికూలంగా నినాదాలు చేశారు వెంటనే శ్రీ విశ్వేశ్వర్ ప్రసాద్ కోయిరాలాను విడుదలచేయాలని కోరారు

## సంయుక్త కర్నాటక రాష్ట్ర నిర్మాణం

### ప్రధాని నెహ్రూ హామీ

హుబ్లీ, సెప్టెంబర్ 24—కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నేడిక్కడ పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో మాట్లాడుతూ, సరిహద్దుల సమస్యను పరిష్కరించడానికి ఈ సంవత్సరం లోగానే హైపవర్ కమిషన్ నియమించబడుతుందని సూచించారు

ఈ కమిషన్ మొట్టమొదట దక్షిణ భారతంలో సరిహద్దు సమస్యను పరిశీలిస్తుందని అన్నారు.

శ్రీ నిజలింగప్ప ఇటీవల భారత ప్రధానితో కర్నాటక రాష్ట్ర నిర్మాణాన్ని గురించి సంప్రదించారు హైపవర్ కమిషన్‌ను నియమించడం నిశ్చయమైపోయిందికనుక, కేంద్ర ప్రభుత్వం కర్నాటకరాష్ట్రనిర్మాణంలో విలంబన చేయదలచలేదని ప్రధాని తనకుహామీ యిచ్చాడని శ్రీ నిజలింగప్ప అన్నారు ఆంధ్ర రాష్ట్రం సుస్థిరం అయ్యేవరకు కర్నాటక రాష్ట్రంకోసం వేచివుండవలసిన అవసరం లేదనికూడా ఆయన అన్నాడు.

## బళ్లారి విలీనోత్సవాలు

### శ్రీ హనుమంతయ్యా ప్రకటన

బెంగుళూరు, సెప్టెంబరు 25—ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం ఫలితంగా బళ్ళారి జిల్లాలోని ఏడు తాలూకాలు మైసూరులో విలీనం చేయబడుతున్నందున అక్టోబర్ 2 వ తేదీన బళ్లారిలో గాంధీ జయంతిని వైభవంగా చేయడానికి సన్నాహాలు పూర్తి అవుతున్నవి ఈ ఉత్సవాలకు మైసూరు ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్య తప్పక హాజరవుతారు రాజప్రముఖ్ కూడా బహుశా హాజరు కావచ్చు ఈ సంగతి నేడు ఇక్కడ జరిగిన పత్రికా విలేకరుల గోష్ఠిలో మైసూరు ముఖ్యమంత్రి వెల్లడించారు అక్టోబరు ఒకటవ తేదీనే మైసూరులో బళ్లారిజిల్లాలోని ఏడు తాలూకాలు విలీనం చేయబడగలవు

ఇది అతిముఖ్యమైనది కనుక ఈ ఉత్సవానికి హాజరై ఆంధ్రరాష్ట్రానికి జోహారు లర్పించి రావాలని తలచుకున్నదనికూడా శ్రీ హనుమంతయ్య అన్నాడు.

బళ్లారి జిల్లానుంచి మైసూరులో చేరుతున్న ఏడు తాలూకాల ప్రతినిధులుగల ఆహ్వాన సంఘం ఒకటి ఏర్పాటు చేయబడింది.

శ్రీ హనుమంతయ్య అక్టోబరు ఒకటవ తేదీన జరిగే ఆంధ్రరాష్ట్రావతరణోత్సవంలో పాల్గొని మర్నాడు బళ్లారి వెళ్తారు.

మహాకోసల గాంధి స్మారకనిధి యాజమాన్యాన సాగర్ జిల్లాలోని దేవరిలాలన్‌లో మూడు పర్లాంగుల పొడుగున రోడ్డు నిర్మించబడుతున్నది.

## విపణివీధి

### నవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 25—

| అమ్మకం వస్తు | రు. | అ. | పై |
|---|---|---|---|
| నవరంచిల్లరధర | 58 | 4 | 0 |
| పాట్లా బంగారం | 86 | 0 | 0 |
| మూసా బంగారం | 84 | 0 | 0 |
| వెండి వందతులాలు | 154 | 0 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 9 | 6 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ సరకు 188-0-0 180-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

8% ఎస్.ఎస్.ఎ. రెడీ 380-0-

కొబ్బరినూనె కాండీ (37½ పౌండ్లు)

| | |
|---|---|
| రాజా బ్రాండ్ | 31-12-9 |
| ఆరోన్స్ బ్రాండ్ | 32-0-9 |
| ఎవరెస్టు బ్రాండ్ | 32-0-9 |
| ఆముదం 500 "కమర్షియల్" | 110-0-0 |
| నెంబర్ లోటస్, స్పెస్ (డెం 37½ పౌనుల) ఇన్వారో సహా | 23-0-9 |

పంచదార (2 అండర్)

ఫ్రీ మార్కెట్ ధరలు:—

ప్యారిస్, జావా, నామవర్లకోట — 61-8-9

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 25—

| అమ్మకం వస్తు | రు అ పై |
|---|---|
| పాట్లా బంగారం రెడీ | 85-8-0 |
| వెండి 100 తులం | 152-10-0 |
| నవరను | 57-10-0 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్క్, సెప్టెంబర్ 24—

| | |
|---|---|
| నేటి ఓపెనింగ్ | 33 09 |
| నేటి క్లోజింగ్ | 33 08 |

1953 సెప్టెంబర్ 26, శనివారం
విజయనామ సంవత్సర
భాద్రపద బహుళ చవితి
చవితి రా॥ 12-26 గంటలవరకు
భరణి రా॥ 10-20 గంటలవరకు
వర్జ్యం: ఉ॥ 8-45 నుంచి 10-15 గం॥వరకు

## నిరుద్యోగ సమస్యా పరిష్కారం

### అస్సాం యోచన

షిల్లాంగ్, సెప్టెంబర్ 24—నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికై ద్వాదశ సూత్ర ప్రణాళికను అమలుజరపడానికి తాను నిర్ణయించినట్లు అస్సాం ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది.

ఉత్తర ప్రదేశ్ భూదాన సంఘం అధ్యక్షుడు శ్రీ పురుషోత్తమదాస్ టాండన్ అధ్యక్షతన సెప్టెంబరు 29 వ తేదీన లక్నోలో సమావేశమౌతుంది.


"వైద్య ప్రదర్శనము"
27-9-53 వరకు
(ఆరోజుతో సహా)
పొడిగింపబడినది

EPILEPSY HYSTERIA-FIT (Regd.)
మూర్ఛ, హిస్టీరియా, అపస్మారము వచ్చిన వారికి ఈ మందు ముక్కులో పోసినచో, తుమ్ములవెంట 1½" పొడవు సన్నని పురుగు బయటపడి జబ్బు నయమగును. తెలుగు లేక ఇంగ్లీషులో వ్రాయండి:
Sri 108. Mahatma Udasi Baba, Sanyas P.O., Chitrakot, U.P.




బైల్ బీన్స్ మిమ్ము యౌవనవంతంగాను నాజూకుగాను ఉంచుతాయి

ప్రపంచమంతటా ప్రజలు నిత్యం బైల్ బీన్స్‌ను సేవించడం ద్వారా నాజూకుగా, యౌవనవంతంగా ఉజ్జ్వలారోగ్యం కలిగివున్నారు బలవర్ధకమైన విరేచన సాధనగా వైద్యులచే ఆమోదించబడిన బైల్ బీన్స్ — మలబద్ధం, అజీర్ణం మున్నగు సామాన్యవ్యాధుల నివారణకు అమోఘమైనవి. నియమ ప్రకారం బైల్ బీన్స్‌ను సేవించడం—నేటినుండే ప్రారంభించండి.

వైద్యులచే ఆమోదించబడిన బైల్ బీన్స్‌ను సేవించడంద్వారా జీవిత మాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవించండి.



బైల్ బీన్స్
అన్ని మందుల షాపుల లోనూ లభిస్తుంది.

సోల్ ఏజంటులు: దాదా అండ్ కంపెనీ, పి. టి. మద్రాసు.



For BEST SEEDS
PLANTS & FLOWERS
Illustrated Catalogue Free
GLOBE NURSERY
CALCUTTA-4





చెడిపోయిన లివరుకు వైద్యులు నిర్ణయించినది
BI-COLATES
IDEAL LIVER STIMULANT
సీలు పగులకొట్టలేదని చూచుకొనండి



లిప్టన్ టీ గర్ల్ డస్ట్ టీ

మంచి చిక్కని టీ ఒసగును
LTGX-2378

ఆదివారం
THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 4475.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 15 సంచిక: 38
10 పేజీలు: వెల రెండణాలు
మద్రాసు: ఆదివారం
27-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు 800163

### ఆంధ్రరాష్ట్ర అవతరణ
#### —దేవాలయాలలో పూజలు

ఏలూరు, సెప్టెంబర్ 26—అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో ఆంధ్రదేశంలోని దేవాలయాలలోను, మఠాలలోను పూజలు పురస్కారాలు జరుగుతాయి. దరిద్ర నారాయణ సంతర్పణం, దీపాలతో దేవాలయాల అలంకరణ, మతోపన్యాసాలు, భజనలు మున్నగునవి కూడా జరుపబడుతాయి. దేవాలయాధికారులకు ఆయా దేవాలయాల రాబడిని అనుసరించి 50 మొదలు 500 రూ వరకు ఖర్చు పెట్టడానికి అనుమతి ఇవ్వబడింది.

## ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణ సమస్యపై రంగా, ప్రకాశంగార్ల చర్చలు

### ఇద్దరి మధ్య అన్ని విషయాలపై హృదయపూర్వకంగా సంభాషణ జరిగిందట

మద్రాసు, సెప్టెంబర్ 26—

శ్రీ టి. ప్రకాశంగారు కృషికార్ లోక్ పార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి. రంగాగారిని నేడు ఉదయం షెనాయ్‌నగర్‌లో ఆయన బసలో కలుసుకొని ఆంధ్రరాష్ట్రంలో ప్రజాస్వామ్యపక్షాలతో సుస్థిర మంత్రి వర్గ స్థాపనకు సంబంధించిన విషయాలను గురించి చర్చించినట్లు తెలుస్తున్నది.

చర్చలు ఉదయం 11-0 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1-30 గంటల వరకు జరిగాయి. శ్రీ ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిర మంత్రి వర్గ స్థాపన విషయంలో కృషీకార్ లోక్‌పార్టీ ఎంతవరకు తోడ్పడగలదనే విషయమై ప్రధానంగా చర్చలు జరిగినట్టు తెలుస్తున్నది. ఈ చర్చలలో శ్రీ గౌతు లచ్చన్నగారు (ఎం ఎల్. ఎ) కూడ హాజరయ్యారు.

చర్చల తర్వాత పత్రికా ప్రతినిధులు శ్రీ ప్రకాశంగారిని కలుసుకుని "పత్రికలలో ప్రకటించవలసిన సంగతి ఏమైన ఉందా?" అని ప్రశ్నించగా, శ్రీ ప్రకాశంగారు ముక్తసరిగా "అంతా గాల్లోవుంది. మేము హృదయపూర్వకంగా సంభాషించుకున్నామని మీరు చెప్పవచ్చు," అని అన్నారు.

తర్వాత కృషికార్ లోక్ పార్టీ నాయకుడు శ్రీ ఎన్. జి రంగా పత్రికా ప్రతినిధులతో ముచ్చటిస్తూ, తను, శ్రీ ప్రకాశంగారు అన్ని విషయాలూ మాట్లాడామన్నారు.

"అన్ని విషయాలు అంటే ఏమిటో మీకు తెలుసు?" అని ఆయన ఛలోక్తి విసిరారు.

"మా పార్టీ వైఖరి ఈ సాయంకాలానికి స్పష్టం కాగలదు. మేమింకా మా తీర్మానం ముసాయిదాను తుదిరూప మివ్వలేదు. మేము సాయంకాలం సమావేశ మౌతున్నాము తీర్మానాన్ని తుదిసారి సవరించి పత్రికలలో ప్రకటనకు అందిస్తాము" అని శ్రీ రంగాగారు అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు.

"సుస్థిరమంత్రివర్గంలో నెలకొనడంకోసం కారంకా ప్రయత్నిస్తున్నారు. ఇతరుల ప్రోత్సాహం లేనిదే మేముకూడా ఆ సుస్థిర మంత్రివర్గ నిర్మాణంకోసమే ప్రయత్నిస్తున్నాము. కాంగ్రెస్ తన బలాన్ని స్థిరపరచుకోవడానికి అవకాశం కలిగించడంకోసం మేము శ్రద్ధగా చర్చలు తీసుకున్నాము. దీని ఫలితంగా కాంగ్రెస్‌లో వలువురు స్వతంత్రులు చేరుతున్నారు."

"ఇటీవల కలిగిన పరిణామాలదృష్ట్యా మీరు మీ వైఖరిని గురించి పునరాలోచన చేస్తారా?" అని ప్రశ్నించినందుకు శ్రీ రంగాగారు "మా పరిస్థితిని పునః పరిశీలన చేసుకొనే అవకాశం మా కిచ్చే పక్షంలో. బాధ్యత వారిదే. అని జవాబిచ్చారు.

శ్రీ రంగాగారు తను శ్రీ ప్రకాశంగారితో జరిపిన చర్చలను సాయంకాలం జరిగే కృషికార్ లోక్‌పార్టీ సమావేశంలో తెలుపగలరని తెలుస్తున్నది. ఉదయం జరిగిన ఈ చర్చల దృష్ట్యా పార్టీ నిర్ణయాలు చేస్తుందట.

#### నిన్నటి చర్చల వివరాలు

మద్రాసు, సెప్టెంబర్ 25—కృషికార్ లోక్ పార్టీ నేటి రాత్రి 9-0 గంటలకు తిరిగి సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపింది. చర్చలు తిరిగి రేపు సాయంకాలం 3-0 గంటలకు వాయిదా పడ్డాయి ఈ సమావేశంలో ఆంధ్రరాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిణామాలదృష్ట్యా పార్టీ తుది నిర్ణయాలు జరుగుతాయి. కాంగ్రెస్ లోక్‌పార్టీల పరస్పర సంబంధ బాంధవ్యాల విషయంలో ప్రధాన సమస్యల విషయమై జరిగే చర్చలలో కృషికార్ లోక్‌పార్టీ ప్రత్యేకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించి గౌరవించాలని నొక్కి చెప్పే శ్రీ గౌతు లచ్చన్నగారి తీర్మానం ముసాయిదాను సమావేశం ఆమోదించింది ఈ తీర్మానం ఆమోదించబడినమీదట కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారికి పంపబడుతుంది.

కొద్దిపాటి జీతంతో కష్టపడి పనిచేసే ఉపాధ్యాయులపట్ల గౌరవచిహ్నంగా విద్యార్థుల తలిదండ్రులు దసరా నిధికి ఉదారంగా విరాళా లివ్వాలని మరొక తీర్మానం చేయబడింది. శ్రీల స్మాల్ సేవింగ్స్ ప్రణాళికను ప్రజలు సమర్థించాలని కోరుతూ, శ్రీమతి భారతీదేవిరంగాగారు చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ తీర్మానించింది.

### సూయజ్ వివాద పరిష్కారం

#### ఆలస్యంవల్ల విషపరిణామాలు తప్పవని డాక్టర్ బదావీ హెచ్చరిక

న్యూయార్క్, సెప్టెంబర్ 25—సూయజ్ మండలం భవిష్యత్తుపై బ్రిటన్, ఈజిప్టుల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించడంలో ఇంకా విలంబన జరిగితే ఆ ప్రాంతంలో అంతర్జాతీయ శాంతిభద్రతలకు సయితం ముప్పుతేగల విషమ పరిణామాలకు తప్పక దారితీయవచ్చునని ఈజిప్షియన్ ప్రతినిధి డాక్టర్ హిల్మీ బాగత్ బదావీ నేడు మిత్ర రాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఉపన్యసిస్తూ హెచ్చరిక చేశారు.

ఆంగ్లో-ఈజిప్షియన్ సంప్రతింపుల ప్రసక్తిని తెచ్చి, తమ భూభాగంపై బ్రిటిష్ ఆక్రమణ సేనల ఉనికిని ఈజిప్షియన్ ప్రజలు ఏకగ్రీవంగా నిరసిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

ఇక, సూడాన్ విషయంలో ఆంగ్లో-ఈజిప్షియన్ ఒడంబడికను అక్షరాల అమలుజరపడానికి తమ ప్రభుత్వం కృతనిశ్చయమై వున్నదని ఆయన వక్కాణించారు.

ఉత్తర ప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు అక్టోబర్ 26 నుంచి 28 వరకు జరుగగలవు.

శనివారంనాడు ఆచార్య యన్. జి. రంగాగారింటికి శ్రీ ప్రకాశం పంతులుగారువెళ్లి అయనతో సంప్రతించిన సందర్భంలో తీసిన ఫొటో

## కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల ప్రజా-సోషలిస్టుపార్టీ వైఖరి

### అనురూప ప్రతిఘటన విధానాన్ని అవలంబించగలదని కార్యదర్శి ప్రకటన

### శ్రీ ప్రకాశంగారు రాజీనామా చేసినట్లు ధ్రువీకరణ

మద్రాస్, సెప్టెంబర్ 26—ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. ఆర్. గణపతిరాజుగారు (విజయనగరంరాజా) నేడు ఒక ప్రకటనచేస్తూ, శ్రీ టి ప్రకాశంగారు తనపార్టీసభ్యత్వానికి, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యత్వానికి విన్న రాజీనామాయిచ్చారని నేడు అధికారపూర్వకంగా ధ్రువపరిచారు.

శ్రీ ప్రకాశంగారి నాయకత్వంలో నేర్పరచవలసివున్న ఆంధ్రరాష్ట్రప్రభుత్వంపట్ల ప్రజా-సోషలిస్టు పార్టీ వైఖరిని శ్రీ గణపతిరాజుగారు వివరిస్తూ, కాంగ్రెస్, ప్రజా-సోషలిస్టు పార్టీలు రెండూ చేరి మిశ్రమ మంత్రివర్గం ఏర్పాటుచెయ్యాలంటే, దానిని ప్రజా-సోషలిస్టు పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే ఆమోదించవలసివుందని, అట్టిపరిస్థితి ఏర్పడనందువల్ల మొత్తంమీద ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక ఆ ప్రభుత్వం అనుసరించే విధానాలనుబట్టే ప్రజా-సోషలిస్టుపార్టీ అనురూప ప్రతిఘటనను సాగించగలదని అన్నారు.

"ఆంధ్రలో మిశ్రమ ప్రభుత్వ స్థాపనకు అవకాశమిచ్చే ప్రాతిపదికను గురించి కాంగ్రెస్‌తో రాయబారాలు జరపడానికి ప్రజా-సోషలిస్టు పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ప్రకాశంగారి కిచ్చిన అధికారం ప్రకాశంగారు పార్టీ నుండి తప్పుకొనడంతో తిరిగి నేషనల్ ఎగ్జిక్యూటివ్‌కే సంక్రమించిందనీ, ఒకవేళ కొత్త ఆంధ్ర ప్రభుత్వ ప్రధానిగా ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ రాష్ట్రీయ కార్యవర్గం అధ్యక్షుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారితో రాయబారాలు జరపవలసివున్నప్పటికీ, ప్రజా-సోషలిస్టుపార్టీ తరఫున రాయబారాలు జరిపే అధికారం నేషనల్ ఎగ్జిక్యూటివ్‌కేగాని శ్రీ విశ్వనాథంగారికి లేదని ఆయన అన్నారు.

ఈ విషయంలో ఏ నిర్ణయమైనా చేసే అధికారం నేషనల్ ఎగ్జిక్యూటివ్‌దేననీ, శ్రీ ప్రకాశంగారు సభ్యులుగా వున్నప్పుడు ఆయన విషయంలో ప్రత్యేకంగా జరిగిన మినహాయింపు యిప్పుడు రద్దయినదనీ శ్రీ గణపతి రాజుగారు అన్నారు.

శ్రీ ప్రకాశంగారి రాజీనామా వార్త బొంబాయినుంచి అందగానే తాను ఉదయం ఆయనను వారి యింటివద్ద కలుసుకొని అడగగా రాజీనామాను బొంబాయికి, ఢిల్లీకి విన్ననే పోస్టులో పంపివేసినట్లు జవాబిచ్చారని, స్థానిక ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యాలయానికి కూడా ఆ రాజీనామా ఉత్తరం ప్రతిని పంపుతారా అని ప్రశ్నించగా తనకు ఆయనతో ఏమీ పని లేదని. రాజీనామా లేఖ ప్రతిని ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం అధ్యక్షుడు శ్రీ తెన్నేటి విశ్వనాథంగారికి అందజేస్తానన్నారని అన్నారు. తాను నేడు చేసిన ప్రకటనను ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి ఆమోదించారని కూడా శ్రీ గణపతిరాజుగారు అన్నారు.

#### విజయనగరం రాజా ప్రకటన పాఠం

ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యదర్శి శ్రీ పి. వి. ఆర్. గణపతిరాజుగారు చేసిన ప్రకటన పాఠమిది:

"సెప్టెంబరు 26 వ తేదీన ప్రజా-సోషలిస్టు పార్టీకి శ్రీ టి. ప్రకాశంగారురాజీనామానుపంపించారు, శ్రీ ప్రకాశంగారి నాయకత్వాన ఏర్పడగల ప్రభుత్వంపట్ల ప్రజా-సోషలిస్టుపార్టీ అనుసరించదగు వైఖరినిగురించి పార్టీలో కొంత చికాకు రాగల అవకాశం కలదు కనుక పార్టీ నాయకులలో విభేదాలను కలిగించడానికి శ్రీ ప్రకాశంగారు సిద్ధపడినట్టు కనిపిస్తున్నది.

ప్రభుత్వంపట్ల ప్రజా-సోషలిస్టు పార్టీ అవలంబించదగు వైఖరి విషయమై చిక్కుగాని, అస్పష్టతగాని ఏమీ లేనేలేదు. అఖిల భారత ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యవర్గం నిర్ణయించిన విధానం ప్రకారం కాంగ్రెసు పార్టీ కనుక ప్రజా-సోషలిస్టుపార్టీ వికోరగల పక్షంలో ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికి పూర్తిగా సహకరించడమే జరుగుతుంది. కాంగ్రెసు పార్టీ ఆదినుంచి ఒక పంథాను అనుసరిస్తున్నది. ప్రజా-సోషలిస్టుపార్టీ సహకారాన్ని స్వీకరించక పార్టీలోని ఒక వ్యక్తి అయిన శ్రీ ప్రకాశంగారి సేవలను మాత్రమే కోరుతూ వచ్చింది. అందుచేత, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ సంస్థాపన విషయంలో ప్రజా-సోషలిస్టు పార్టీ బాధ్యత అనే ప్రసక్తే వుండదని నేను స్పష్టంగా వివరించదలిచాను. కావున సభలలో సహకారం విషయంలో ప్రాతిపదికగా ఆమోదించబడగలందుకై కనీస కార్యక్రమాన్ని కాంగ్రెసుకు ప్రజా-సోషలిస్టు పార్టీ సూచించాలని, దీనిని ఆమోదించడం మిశ్రమ మంత్రివర్గ నిర్మాణంతో సమానం కాజాలదు.

ప్రజలకు ప్రయోజనకరం కాగల విధానాలనుగాని, చర్యలనుగాని కాంగ్రెసు ప్రభుత్వం తలపెట్టితే వాటినికూడా ప్రజా-సోషలిస్టు పార్టీ సమర్థించాలనడం భావ్యంకాదు. ప్రజా-సోషలిస్టు సహకారమందే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్ని పనులను ఆమోదించడంకాదు. అందుచేత అక్టోబర్ ఒకటవ తేదీన కాంగ్రెసు పార్టీ ఏర్పాటు చేయనున్న మంత్రివర్గం ఎడల అనురూప ప్రతిఘటన విధానాన్ని అనుసరించడమే - అనగా అది తలపెట్టిన పనులను బట్టి వాటిపట్ల అనుసరించదగు వైఖరిని నిర్ణయించుకోవడమే ప్రజా - సోషలిస్టుపార్టీ విధానం.

"ప్రజా-సోషలిస్టు పార్టీతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవడంవల్ల దేశానికి ఎక్కువ సేవచేయగలమని శ్రీ ప్రకాశంగారు భావించినందున శ్రీ ప్రకాశంగారు ఏ పార్టీ టిక్కెట్టుపై ఎన్నుకోబడినారని సూచించడం అనుచితంగాదు. పార్టీ నిర్ణయాన్ని పాటించలేక, పార్టీ దృష్టిని విడనాడినప్పుడు శ్రీ ప్రకాశంగారు ఏ పార్టీ టిక్కెట్టుపై అసెంబ్లీకి ఎన్నుకోబడినారో ఆ పార్టీనుంచి రాజీనామా చేస్తున్నప్పుడు ఆ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలి అందుచేత, అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని కోరుతున్నాను"

### కర్నూలులో పట్టపగలు హత్య

కర్నూలు, సెప్టెంబరు 26—కర్నూలు పట్టణం నడి వీధిలో విన్న పట్టపగలు చెంచమ్మ అనే ఒక కూలిమనిషి దారుణంగా హత్య చెయ్యబడింది.

చెంచమ్మ భర్త వెంకన్న ఆమె శీలాన్ని శంకించి కత్తితో పొడిచినట్టు అనుమానించబడుతున్నది అతనిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. కేసు రిజిస్టర్ చెయ్యబడింది.

### కార్యదర్శి ప్రకటనపై నలుగురి విమర్శ

శ్రీ ప్రకాశంగారి నాయకత్వాన ఏర్పడనున్న ప్రభుత్వంతో ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీకి ఎట్టి సంబంధం వుండబోదన్న ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం కార్యదర్శి వైఖరిని అందులోని నలుగురు సభ్యులు నేడు చేసిన ఒక ప్రకటనలో సవాల్ చేశారు.

ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ శ్రీ టి ప్రకాశంగారు ఏర్పాటు చేయనున్న ప్రభుత్వాన్ని సమర్థించాలని తీర్మానించినదనీ, ఆంధ్రలో కాంగ్రెస్, ప్రజా-సోషలిస్టు పార్టీల మిశ్రమ మంత్రివర్గాల ఏర్పాటుకు ప్రజా-సోషలిస్టు పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కూడా ఆమోదించిందనీ వీరు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ ప్రకటనలో సంతకాలు చేసిన సభ్యులువీరు: ఆంధ్ర ప్రజా సోషలిస్టు పార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ భూపతి కోటేశ్వరరావు, శ్రీ పి. సీతారామయ్య, (మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు) శ్రీ జి శ్రీరామరాజు, శ్రీ ఎన్. రామభద్రరాజు యం. ఎల్. ఏ. వీరి ప్రకటన పాఠం యిది:

"సెప్టెంబర్ 24 వ తేదీని ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైనపుడు శ్రీ టి. ప్రకాశంగారు ఏర్పాటు చేసే మిశ్రమ మంత్రివర్గాన్ని సమర్థించాలని అధిక మైన మెజారిటీతో నిర్ణయించింది. ఇది తీర్మానంలోని మొదటిభాగం. రెండవభాగంలో బాధ్యతలనుంచి శ్రీ ప్రకాశంగారిని విముదల చెయ్యడం విషయంలో తన అభిప్రాయాన్ని పునరాలోచించుకోవలసినగా నేషనల్ ఎగ్జిక్యూటివ్ కోరబడింది. దీనికి మొదటి భాగంతో సంబంధంలేదు ఈ తీర్మానంలోని రెండు భాగాలు కూడా విడివిడిగానే వోటుకు పెట్టబడ్డాయి. అత్యధికమైన మెజారిటీతో ఆమోదించబడ్డాయి కూడా. అవశిష్టమైన

(5 వ కాలం తరువాయి)

పరిణామాలకు అవకాశం కాకుండా చేసే వుద్దేశంతోనే కార్యవర్గం నేషనల్ ఎగ్జిక్యూటివ్‌ను శ్రీ ప్రకాశంగారిని పార్టీనుంచి విముదల చేసే విషయంలో పునరాలోచించవలసిందని కోరింది. శ్రీ ప్రకాశంగారు ఏర్పాటుచేసే ప్రభుత్వాన్ని సమర్థించడానికి సంబంధించినంత వరకు తీర్మానం స్పష్టంగా వుంది.

"మిశ్రమ మంత్రివర్గం స్థాపించాలన్న సూత్రాన్ని నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఆమోదిస్తూ ఒక తీర్మానం చేసింది. కాగా ప్రజా - సోషలిస్టు పార్టీకి చెందిన లెజిస్లేచర్ సభ్యులు అనుసరించవలసిన విధానమేదో స్పష్టమౌతున్నది. తీర్మానానికి భిన్న నిర్వచనం సరియైనదికాదు. అధికార పూర్వకమైనట్టిది కూడా కాదు. కార్యదర్శి శ్రీ పి వి.ఆర్.గణపతిరాజుగారు ప్రకటించినది ఆయన వ్యక్తిగతాభిప్రాయమేగాని కార్యవర్గం అభిప్రాయంకాదు.

### ఇండో-పాక్ సరిహద్దు సమస్యలు

#### కలకత్తా సమావేశంలో పాల్గొనే భారతప్రతినిధుల జాబితా

("ఆంధ్రప్రభ" ఢిల్లీ కార్యాలయం)

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25— ఈ నెల 30 వ తేదీన కలకత్తాలో జరిగే ఇండో-పాకిస్తాన్ మహాసభలో పాల్గొనే భారత ప్రతినిధి వర్గ సభ్యులు ఎవరెవరనది నేడు తుదినిర్ణయం జరిగింది ఈ మహాసభలో లంకల మార్పిడి, సరిహద్దువ్యాపారం, తూర్పు, పడమర బెంగాల్‌ల మధ్య ప్రయాణ సౌకర్యాలు మున్నగు పెక్కు సమస్యలు చర్చకురాగలవు భారత ప్రతినిధి వర్గ నిధికి ఇండియా ప్రభుత్వం కామన్‌వెల్తు శాఖ కార్యదర్శి మిస్టర్ బి ఎఫ్ హెచ్. బి. తయాబ్జీ నాయకత్వం వహిస్తారు ఈ ప్రతినిధి వర్గంలో వున్న ఇండియా విదేశాంగ శాఖకు చెందిన మరి కొందరు ఉద్యోగులు వీరు. శ్రీయుతులు ఎ. సి త్రివేది (డిప్యూటీ సెక్రటరీ), బి కె ఆచార్య (ఢాకాలో ఇండియా డిప్యూటీ హైకమిషనర్) ఎ ఎస్. ఖాం (కలకత్తాలోని ఇండియా విదేశాంగ శాఖ బ్రాంచి సెక్రటేరియట్ డిప్యూటీ కార్యదర్శి) ఎ. ఎస్. బెనర్జీ (చీఫ్ వీసా ఆఫీసర్, ఢాకా). ప్రతినిధి వర్గంలో వుండే తక్కిన ఉద్యోగులు వీరు.

శ్రీయుతులు ఫతేసింగ్ (డిప్యూటీ సెక్రటరీ,హోం,శాఖ), డి. కె లాల్, (ఎగుమతి దిగుమతుల చీఫ్ కంట్రోలర్). జె ఎస్. దత్తా (ఎగుమతి దిగుమతుల డిప్యూటీ చీఫ్ కంట్రోలరు), ఎ. పి. మాథుర్ (ఎగుమతి దిగుమతుల డిప్యూటీ చీఫ్ కంట్రోలర్) ఇ పి కృష్ణమూర్తి (సెంట్రల్ రెవిన్యూబోర్డు సభ్యుడు). ఎం వి రంగాచారి (ఆర్థికశాఖ జాయింటు సెక్రటరీ) ఎస్. ఎస్. షిరాలీకర్ (ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ) డి పి. ఆనంద్ (ల్యాండ్ కస్టమ్స్ కలెక్టర్, కలకత్తా) బి. బి. బర్మన్ (ల్యాండ్ కస్టమ్స్ కలెక్టర్, షిల్లాంగ్), పి. ఎ గోపాలకృష్ణన్ (ఆహార వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ), టి. ఎస్. పరశురామన్ (రవాణా శాఖ డిప్యూటీ సెక్రటరీ) వి జి జాన్‌రయ్ (పునరావాసశాఖ డిప్యూటీ సెక్రటరీ). కర్నల్ ఆర్. ఎఫ్ కిల్లా (సర్వేశాఖ, తూర్పు సర్కిల్ డైరెక్టర్).

వీరుకాక పశ్చిమ బెంగాల్ అస్సాం ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు త్రిపుర చీఫ్ కమిషనర్ కూడా కలరు.

### దేవఘర్‌లో మరి 28 మంది అరెస్టు

దేవఘర్, సెప్టెంబర్ 25-ఆచార్య వినోబాభావేపై దౌర్జన్యం చేసిన సందర్భంగా దేవఘర్‌లో మరి 25 మంది అరెస్టు చేయబడ్డారు.

జనరల్ ఎన్నికలు జరిగి కొత్త మంత్రివర్గం స్థాపించబడేవరకు ఇప్పటివలెనే పరిపాలనా భారాన్ని నిర్వహించవలసిందిగా తిరువాన్కూర్-కొచ్చిన్ రాజప్రముఖ్ జాన్ మంత్రి వర్గాన్ని కోరినట్టు తెలుస్తున్నదని ఒక త్రివేంద్రం వార్త తెలుపుతున్నది.

## ప్రకాశంగారికి కాంగ్రెసు నాయకుల సూచనలు

### సబబైనవికావని ఆచార్య కృపలానీ విమర్శ

బొంబాయి, సెప్టెంబర్ 26—

ఆంధ్ర మంత్రివర్గ వ్యవహారాలలో శ్రీ ప్రకాశం పంతులుగారికి కాంగ్రెసు నాయకులు చేసిన సూచనలు ఎంతమాత్రం సబబైనవి కావని నేడిక్కడ ప్రజా-సోషలిస్టు పార్టీ ప్రెసిడెంట్ ఆచార్య కృపలానీ పేర్కొన్నారు.

ప్రజా-సోషలిస్టుపార్టీనుంచి శ్రీ టి ప్రకాశంగారి రాజీనామా విషయంనే డిక్కడ విలేకరుల గోష్ఠిలో ప్రసంగిస్తున్న ఆచార్య కృపలానీగారి దృష్టికి "ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి తేగా, మొదట ఆ విషయమై వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించారు.

పార్టీ సత్యాగ్రహోద్యమాన్ని గురించి విలేకరుల సభలో ప్రసంగిస్తున్న సమయంలో శ్రీ ప్రకాశంగారి రాజీనామా విషయం ఆయనకు తెలిసి "యిలా జరుగుతుందని మీ పార్టీవారు వూహించారా?" అని ప్రశ్నించగా, శ్రీ కృపలానీ ఏమీ జవాబు చెప్పలేదు కాని, పరిస్థితి విశదీకరించవలసినదిగా గట్టిగా కోరిన మీదట, పార్టీనుంచి బయటకు వస్తే ముఖ్యమంత్రి పదవి ఇస్తామంటూ కాంగ్రెసు చేసిన సూచన ఎంతమాత్రం సబబైనది కాదని ఆచార్య కృపలానీ పేర్కొన్నారు.

ఈ విధానం చూడగా కాంగ్రెసువారికి యితర పార్టీలు మాత్రమే చెడ్డవి కాని, ఆ పార్టీలను స్థాపించిన వ్యక్తులు చెడ్డవారు కాదన్నట్టుగా కనపడుతుందనీ, వ్యక్తులు మంచివారే కానివారి పార్టీలు మాత్రం మంచికానట్టు కాంగ్రెసు భావిస్తున్నదనీ అన్నారు.

ప్రపంచంలో సుప్రతిష్ఠితమైన ప్రజాస్వామిక రాజ్యాలలో అనుసరించబడే విధానాలను అనుసరించడం కాంగ్రెసుకు యిష్టంగా లేదన్నారు.

ప్రతి సభ్యుడు యిష్టంవచ్చినపుడు పార్టీని వదలిపోవడానికి అనుమతిస్తూ ప్రజా-సోషలిస్టుపార్టీ లోగడ చేసిన తీర్మానాన్ని గుర్తుకు తెస్తూ, ఆ తీర్మానం దృష్ట్యా ఏ వ్యక్తినిగాని పార్టీ బాధ్యతలనుంచి తప్పించడమనే ప్రశ్న ఉదయించదన్నారు.

కాంగ్రెసువారికిమాత్రమే తమ స్వంతపార్టీ పట్ల విశ్వాసంలేదని, అందుకనే ఆంధ్రరాష్ట్రంలో మంత్రివర్గాన్ని ఏర్పాటుచేయవలసినదిగా కాంగ్రెసువారిని ఎవరినీ కోరలేదనీ అన్నారు.

శ్రీ ప్రకాశంగారు పార్టీలకు అతీతుడుగా వుంటూ దేశానికి సేవచేయాలని శ్రీ రాజగోపాలాచారిగారు అన్నమాటలను గురించి ప్రస్తావించి, ప్రకాశంగారిపట్ల రాజాజీకి యింత ప్రేమ ఎప్పటినుంచి కలిగినదో ఆశ్చర్యంగా వుందన్నారు ఆంధ్రదేశంపట్ల రాజాజీకి కలిగిన యింతటి విపరీతప్రేమను ఆంధ్రులు విశ్వసిస్తారా? అని ఆచార్యకృపలానీ ప్రశ్నించారు.

"ప్రజలందరిచేత గౌరవింపబడే పెద్దలకు పార్టీలతో సంబంధం వుండరాదనే సూత్రం అంగీకరిస్తే అది నెహ్రూ, రాజాజీలవంటి వారికికూడా వర్తిస్తుంది గదా?" అన్నారు

ప్రకాశంగారి రాజీనామా వార్తకు మీ పార్టీ సిద్ధపడివున్నదా? అని ప్రశ్నించగా, తాము అన్నిటికీ సిద్ధంగానే వున్నామని ఆచార్య కృపలానీ జవాబిచ్చారు దానిపై మీ కెలాంటి అభిప్రాయం కలిగిందని ప్రశ్నించగా, ఎట్టి అభిప్రాయం కలుగలేదన్నారు.

"ఇటి పరిస్థితి మీ పార్టీకి హానికరం గాదా? మీ పార్టీ సమస్యలను ఇతర పార్టీలవారు తమ వైపుకు ఆకర్షించే ప్రమాదం ఏర్పడదా?" అని ప్రశ్నించగా, ఇతర పార్టీ సభ్యులకు కాంగ్రెసువారు యిలాంటి సూచనలు చేయడం సబబు కాదన్నారు.

శ్రీ ప్రకాశంగారి రాజీనామా లేఖ తమకు యింకా చేరలేదనీ. ఆ లేఖను ఆయన ఢిల్లీకి పంపివుండవచ్చుననీ నేటి రాత్రి 'ఆంధ్రప్రభ' విలేకరికి ఆచార్య కృపలానీ తెలిపారు. ఆయన రేపు ఢిల్లీకి తిరిగి వెడతారు.

#### శ్రీ గోరే నివేదన

ప్రజా-సోషలిస్టుపార్టీ జనరల్ - సెక్రటరీ శ్రీ యస్. జి. గోరే మద్రాసులో జరిగిన ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ సమావేశంలో పాల్గొని నేడు బొంబాయికి తిరిగివచ్చి ఆంధ్ర పార్టీలో నూతన పరిణామాలను గురించి ఆచార్య కృపలానీకి నివేదించారు.

పత్రికలలో వచ్చిన దానికంటె శ్రీ గోరే తమకు అదనంగా ఏమీ చెప్పలేదనీ. ఆయన ఆంధ్ర ప్రజా - సోషలిస్టు కార్యవర్గ సమావేశంలో మాత్రమే పాల్గొన్నారుగాని, ఎవరితోను వ్యక్తిగతంగా సంభాషణలు జరపలేదనీ శ్రీ కృపలానీ తెలిపారు.

శ్రీ ప్రకాశంగారు రాజీనామా యివ్వగలరని వూహించబడినప్పటికీ, ఇంత తొందరలో యిస్తారని బొంబాయిలో ప్రజాసోషలిస్టు నాయకులు అనుకున్నట్టు కనబడదు "ఆంధ్రప్రభ" విలేకరివెళ్ళి శ్రీ ప్రకాశంగారి రాజీనామా వార్త చెప్పేసరికి వారు ఆశ్చర్యపోయారు. అంతవరకు శ్రీ కృపలానీకిగాని, శ్రీ గోరేకుగాని ఈ విషయం తెలియనే తెలియదు. రాజీనామా వార్తను గురించి ఆచార్యకృపలానీ శ్రీ గోరేను అడగ్గా, ఆయన తమ కేమీ తెలియదన్నారు.

కొన్ని పత్రికలు ప్రకటించిన విధంగా అక్టోబర్ 1 వ తేదీకి ముందుగా బొంబాయిలో ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం సమావేశమయ్యే అవకాశం ఏమీ లేదని కృపలానీ వెల్లడించారు.

శ్రీ ప్రకాశంగారి రాజీనామాను గురించి ప్రజా-సోషలిస్టు పార్టీవారి అధికార ప్రకటన బహుశా రేపు వెలువడగలదని ఒకపార్టీ ప్రతినిధి పి టి ఐ విలేకరికి తెలిపారు. ప్రకాశంగారి లేఖ యింకా చేరకపోయినప్పటికీ మద్రాసులోని ప్రజా-సోషలిస్టుపార్టీ ఆఫీసు నుంచి నాయకులు వార్తలు తెలుసుకుంటూనే

(మిగతా 6 వ కాలంలో)

(8 వ కాలం తరువాయి)

వున్నారని కూడా ఆ ప్రతినిధి తెలిపారు.

శ్రీ ప్రకాశంగారిని పార్టీ బాధ్యతలనుంచి విముదలచేసే విషయమై పార్టీ వైఖరిని రేపు గాని వివరించజాలమని శ్రీ గోరే తెలిపారు. పార్టీ కార్యవర్గం అత్యవసర సమావేశం జరుపుతుందా? అనే విషయమై ఏమీ చెప్పడానికి ఆయన నిరాకరించారు.

శ్రీ ప్రకాశంగారిని బుట్టలో వేసుకోడానికి గాను కాంగ్రెసు చేస్తున్న పని బొత్తిగా నీతిమాలినపని శ్రీ గోరే పేర్కొన్నారు.

## ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవంలో పాల్గొన నున్న ప్రముఖులు

### 75 మందికి వసతి సౌకర్యాల ఏర్పాట్లు

కర్నూలు, సెప్టెంబరు 26—అక్టోబరు 1 వ తేదీని జరుగనున్న ఆంధ్రరాష్ట్ర ప్రారంభోత్సవంలో పాల్గొనేనిమిత్తం ఆంధ్ర రాజధాని అయిన కర్నూలుకు 75 మంది ప్రముఖులు రాగలరని ఆశిస్తున్నారు.

శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ (ప్రజాప్రతినిధులసభ డిప్యూటీ స్పీకర్) ఇండియన్ యూనియన్ మంత్రులు, ఇండియా ఆడిటర్ జనరల్, మద్రాసు ముఖ్యమంత్రి, మద్రాసు, మధ్యప్రదేశ్ గవర్నర్లు మైసూరు, హైదరాబాద్ ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, మద్రాసు అసెంబ్లీ స్పీకరు, కౌన్సిల్ చెయిర్మన్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మద్రాసు మంత్రులు, మద్రాస్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, సదరన్ రైల్వే జనరల్ మేనేజర్లు, మద్రాసు ఏరియాకు సంబంధించిన సెంట్రల్ ఆఫీసరు, మద్రాసు, ఆంధ్ర వైస్ ఛాన్సలర్లు, పెప్సు ప్రభుత్వ అడ్వైజర్ శ్రీ పి. యస్. రావుగారు, శేషించిన మద్రాసు ప్రభుత్వ శాఖల అధిపతులు ఇక్కడికి రానున్న ప్రముఖులలో కలరు

ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ, ఇండియా వైస్ ప్రెసిడెంటు డాక్టర్ రాధాకృష్ణన్, మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి, మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, మధ్య ప్రదేశ్ గవర్నర్ డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఇండియా హోమ్‌శాఖ మంత్రి డాక్టర్ కైలాసనాథ్ కట్జూ గార్లు కర్నూలులోని రాజభవన్‌లో మకాం చేస్తారు.

రాజభవన్‌లో అతిథులు మకాం చెయ్యడానికి ఏర్పాట్లు పూర్తి చెయ్యడానికి ఆంధ్ర రాష్ట్రం గవర్నరుకు మిలిటరీ సెక్రటరీ మేజర్ నంబియార్ మద్రాసునుంచి యిక్కడికి వచ్చారు.

స్పెషల్ కలెక్టర్ శ్రీ సి. నరసింహంగారు, కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ మాధవరావుగారు రేపు యిక్కడికి రానున్న గవర్నర్ శ్రీ త్రివేదికి స్వాగత మివ్వడానికి గుత్తికి వెడుతున్నారు. శ్రీ త్రివేదీ రేపే రాజభవన్ ప్రవేశిస్తారో, లేక 29 వ తేదీని ప్రవేశిస్తారో తెలియదు. గవర్నర్ బసకోసం రాజభవన్, జిల్లా అతిథి మందిరం సిద్ధంగా వుంచబడినవి.

రాష్ట్రోత్సవ సందర్భంగా యిక్కడ విశేషంగా జరిగే రాకపోకలవల్ల రద్దీ ఏర్పడకుండా అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అదనంగా బస్సులు నడపడానికి స్పెషల్ పర్మిట్లు యిచ్చారు. ప్రత్యేకంగా యివ్వబడిన ఈ పర్మిట్లు సెప్టెంబర్ 29 వ తేదీనుంచి అక్టోబర్ 3వ తేదీవరకు అమలులో వుంటవి 10 మోటారు రిక్షాలకు లైసెన్సు యివ్వబడింది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
సచిత్ర వార పత్రిక
30-9-53 సంచిక 64 పేజీలు 0-4-0
ఇందులో
నవ్యాంధ్ర నిర్మాతల చిత్రాలు, ఆంధ్రాభ్యుదయ గేయాలు
ఆంధ్రకు గర్వకారణులు—(చిత్రప్రభ)
ఆదర్శాల పర్యవసానం (కథ)
—శ్రీ యమ్. నాగభూషణశర్మ.
కాంతం కోరికలు (కథ)
—శ్రీమతి యస్. టి. శకుంతలా సుదర్శన్
పిరికి పందలు (కథ)—శ్రీ రావికొండలరావు
చిఱుకప్ప (పిల్లల నవల, ఈ వారంనుంచి ప్రారంభం)
—శ్రీ పాలెం వెంకట రామచంద్రమూర్తి
ఆంధ్రుల సాంఘిక చరిత్ర—(ప్రమదావనం)
ఇంకా మన వారసత్వం, సీరియల్, నృత్య చిత్రాలు (చిత్రప్రభ), చిన్న నవల, పిల్లలకు వినోద కథలు, గాథలు, చిత్రాలు మరెన్నో ఆకర్షణలూ.

అపూర్వ సంగీత గ్రంథము

గ్లేజు కాగితముపై ముద్రింపబడిన పూర్తి క్యాలికో బైండు పుస్తకము వెల రూ. 10/-. పోస్టేజి ప్రత్యేకము.
అడ్వాన్సుతోపాటు ఆర్డరు పంపేది.
బాలసరస్వతీ బుక్ డిపో,
పోస్టు బాక్సు నెం. 3, కర్నూలు.
8, సుంకురామశెట్టి వీధి, మద్రాసు-1

ఏజంట్లు కావలెను
ఆకర్షణీయమైన మా చిత్రములకు, 1954 కాలెండర్లకు ఏజంట్లు కావలెను. వివరములకు ఇంగ్లీషులో వ్రాయండి:
NEW POPULAR PRESS,
57, Simla Street, Calcutta-6.





ఆంధ్రప్రభ
## ప్రకటన

కర్నూలుజిల్లా బేతంచర్లలో శ్రీ దబ్బు బి. పి. రామరాజుగారికి ఇదుట 25-9-53 నుండి తన బాధ్యతమీద "ఇండియన్ ఎక్స్‌ప్రెస్", "ఆంధ్రప్రభ", "ఆంధ్రప్రభ వారపత్రిక" లను అమ్ముటకు బేతంచర్లలోని మర్చంటు గుమాస్తా, శ్రీ వి. అనిమిరెడ్డిగారు ఏజంటుగా నియమింపబడెను.

మేనేజరు,
"ఆంధ్రప్రభ", మద్రాసు.

# సంగ్రహ ప్రకటనలు


## ప్రకటన

క్రాస్లీ హెచ్. హెచ్. 8 టైప్ కూల్ స్టార్టింగ్ ఆయిల్ ఇంజన్ 340 ఆర్ పి ఎం 31 బి హెచ్ పి-ఎక్విప్‌మెంట్లు, నీళ్ల టాంకు, ఆయిల్ టాంకు, అన్నిటితోను, బాగా పని చేయుచున్నది, అమ్మకమునకు సిద్ధంగా వున్నది. వివరములకు:— ప్రొప్రయిటరు, అశోకా రైస్ మిల్లు, హొసనగర్, షిమోగ (జిల్లా), మైసూరు స్టేటు.

## టెండరు

దిగువ పనులకు సీలువేసిన టెండర్లు 19—10—53 సా. 5 గం. వరకు తిరుపతి మునిసిపాలిటీ కమీషనరుగారిచే తీసుకొన బడును.

1. జండ్ల కాపవీధికి ప్రీ కోటెడ్ చిప్సుతో సర్ఫేస్ డ్రెస్సింగ్
   ఎస్టిమేటు మొత్తం రు 8,100/-
   డిపాజిటు మొత్తం రు 405/-
2. వరోజినీదేవి రోడ్డుకు ప్రీ కోటెడ్ చిప్సుతో సర్ఫేస్ డ్రెస్సింగ్
   ఎస్టిమేటు మొత్తం రు 7,600/-
   డిపాజిటు మొత్తం రు 380/-

టెండరు ఫారములు, యితర డాక్యుమెంట్లు మునిసిపల్ ట్రెజరీలో రు 5/-లు చెల్లించి పొందవచ్చును. వివరములు ఆఫీసు వేళలలో మునిసిపల్ ఆఫీసునుండి తెలిసి కొనవచ్చును.

(సం) టి. ఏ. గురుమూర్తి, కమీషనరు

## అమ్మకము

ఇంగ్లీష్ వాటర్ ఫిల్టర్లు పరిశుభ్రముగా నీళ్లను వడపోయును. డిస్పెన్సరీలకు, హోటళ్ళకు, యింటి ఉపయోగమునకు సరిపోవు సైజులలో దొరకును. జి. కరీంభాయ్ అండ్ బ్రదర్సు, మద్రాసు-3.


పోర్చుగీస్ పశ్చిమ ఆఫ్రికాలోని అంగోలాకు పంపబడిన ఏడుగురు గోవన్ రాజకీయ ఖైదీలలోను నలుగురు రోగగ్రస్తులై ప్రమాదస్థితిలో వున్నారనీ, తక్కిన ముగ్గురి ఆరోగ్యం కూడా సరిగాలేదనీ శనివారంనాడు బొంబాయిలోని గోవన్ ప్రజాపార్టీ వర్గాలవారు విశదం చేశారు.

(6 వ పేజీ తరువాయి)

ఎక్కడ చదువుతున్నప్పటికీ ఈ ఏడాదికి జీతాలు పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ భారతీయ విద్యార్థి పరిషత్తు రాయబారవర్గంవారు విద్యామంత్రికి ఒక మెమొరాండం సమర్పించారు. ఈ మెమొరాండంపై 14,000 మంది విద్యార్థులు చేవ్రాళ్లు చేశారు.

వాస్తవంగా వరదబాధితులైన విద్యార్థులకు జీతాలను రద్దుచేసే విషయమై తప్పక యోచించగలమనీ, త్వరలోనే ఉత్తరువులు కూడా జారీచేయబడగలవనీ మంత్రి వాగ్దానం చేసినట్టు తెలుస్తున్నది.

(3 వ కాలం తరువాయి)

రాష్ట్రంలో చేర్చటానికి ఆంధ్రశాసన సభ అభిప్రాయాన్ని సేకరించాలి

జడ్జి:—అయితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక్కరోజులో నిర్మించి యీ సమస్యపై ఆంధ్ర శాసన సభ అభిప్రాయాన్ని ప్రెసిడెంటు సేకరించాలని మీ అభిప్రాయం కాబోలు.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్లవెంకటేశ్వరరావు
1953 సెప్టెంబర్ 27, ఆదివారం

# నిరుద్యోగ సమస్య

ఇండియా ఆర్థిక స్థితి ఇటీవలి సంవత్సరాలలో అభివృద్ధినే గాని క్షీణదశను సూచించడం లేదనడానికి నిదర్శనంగా ఆర్థిక మంత్రి శ్రీ దేశ్‌ముఖ్ స్టేట్స్ కౌన్సిల్‌లో ఈమధ్య కొన్ని అంకెలు ఉదహరించారు.

1951-52 లో కంటె 1952-53 లో 50 లక్షల టన్నులు అధికంగా ఆహారం ఉత్పత్తి చెయ్యబడిందనీ, అదే విధంగా పారిశ్రామిక ఉత్పత్తి కూడా 1950 లో 109.2 ఇండెక్సునుంచి 1953 ప్రారంభానికి 132.6 కు పెరిగిందనీ వారు ప్రకటించారు.

దేశంలో నిరుద్యోగ పరిస్థితి విషమించలేదనడానికి ఆర్థిక మంత్రి పై అంకెలను నిదర్శనంగా సూచించినా వ్యావసాయిక, పారిశ్రామిక రంగాలలో సూచితమైన ఈ కొద్దిపాటి అభివృద్ధిని బట్టి నిరుద్యోగ సమస్య చక్కదిద్దబడుతున్నదనుకోడానికి వీలు లేదు.

మన దేశంలో జనసంఖ్య ఏటేట మిక్కుటంగా పెరుగుతుండడంవల్ల నేమి, గ్రామసీమలలో అనేకమంది ప్రజలకు కొద్దిగొప్ప పని కల్పిస్తూవచ్చిన గ్రామ పరిశ్రమలనేకం కనుమరగి పోవడంచేత నేమి, దేశ విభజన కారణంగా నిరాధారులైన శరణార్థులకు పెక్కుమందికి పని కల్పించవలసి రావడంచేత నేమి నిరుద్యోగ సమస్య రానురాను తీవ్రతరమౌతున్నదనే చెప్పవచ్చు.

దేశంలో అసలు వృత్తులున్నవారెందరో, నిర్వ్యాపారులెందరో తిన్నగా తెలుసుకోడానికి తగిన ఆధారాలే లేవు. వ్యాపార, పారిశ్రామిక రంగాలలో పట్టణవాసులకు మాత్రం పరిమితమైన నిరుద్యోగాన్ని గురించి అయినా ప్రామాణికంగా చెప్పదగిన అంకెలు లభ్యం కావు.

అసమగ్రమైన ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజి సంస్థల అంకెలపై ఆధారపడినప్పటికీ కూడా 1947 మొదలుకొని నిరుద్యోగ సమస్య క్రమంగా తీవ్రమౌతున్నట్టే స్పష్టం కాగలదు. వివిధ తెగలకు చెందిన నిర్వ్యాపారుల సంఖ్య 1947 లో మొత్తం 1,71,604 కాగా, 1952 లో 3,64,679 మందికి వృద్ధిఅయింది.

పట్టణాలను విడిచి గ్రామసీమల పరిస్థితులు పరిశీలించేట్టయితే నిర్వ్యాపారతను అంచనా కట్టడానికే సాధ్యం కాదు. గ్రామాలలో నూటికి 30 మంది నిర్వ్యాపారులుండవచ్చునని కొందరి ఊహ. కాని, వీరుగాక చాలీచాలని పని గలవారు అసంఖ్యాకు లున్నారు.

సామాన్యజనులు, విద్యాధికులు, పట్టణవాసులు, గ్రామీణులు అన్న విచక్షణ లేక దేశం సర్వత్రా వ్యాపించిన నిరుద్యోగ సమస్య పరిష్కారాన్ని గురించి ప్రభుత్వం ఇటీవల ఎక్కువ శ్రద్ధ కనుపరుస్తున్నది.

పంచవర్ష ప్రణాళిక కొంతవరకు ఈ సమస్యా పరిష్కారానికి సాయపడవచ్చు. వివిధ రాష్ట్రాలలో 1953-54 లో 30,000 మంది ఉపాధ్యాయులను, ఆపై సంవత్సరంలో 50,000 మందిని కొత్తగా నియమించడానికి కేంద్రప్రభుత్వం లోగడ ప్రకటించిన ప్రణాళిక విద్యాధికులకు కొద్దిగా తోడ్పడవచ్చు.

కాని, ఈ చిన్నచిన్న ప్రణాళికలవల్ల ఇండియాలోని నిరుద్యోగ సమస్య ఆవగింజలో అర్ధభాగమైనా పరిష్కారం కాజాలదు.

పెద్ద ఎత్తున, ముఖ్యంగా గ్రామసీమలలో వ్యాప్తమైన నిర్వ్యాపారతను తుదముట్టించదలచిన పక్షంలో చిన్న చిన్న ప్రాజెక్టులు, గృహ, రోడ్డు నిర్మాణ కార్యాలకు తోడు గ్రామ పరిశ్రమల పునరుద్ధరణకు పూనుకోవాలి.

గ్రామ, పట్టణ ప్రాంతాలలో నిర్వ్యాపారత ఎంతవరకు వ్యాప్తమై ఉన్నదో, మిల్లు వస్తువులవల్ల గ్రామ, కుటీర పరిశ్రమ ఏ విధంగా దెబ్బతిన్నదో, ఆయా రాష్ట్రాలలో చిన్నచిన్న గృహ పరిశ్రమలు ఏ విధానంపై నెలకొల్పవచ్చునో ఇందుకు సంబంధించిన భోగట్టా యావత్తు సేకరించవలసిందిగా అఖిల భారత కాంగ్రెస్ సంఘ కార్యదర్శి వివిధ ప్రదేశ్ కాంగ్రెసు సంఘాలను అడిగినారట.

కాంగ్రెసు సంఘాలద్వారా ఈ పని ఎంతవరకు సమగ్రంగా కొనసాగగలదో చెప్పలేము. కాని, ప్రభుత్వం, కాంగ్రెస్ సంఘాలు కూడా సంయుక్తంగా ఈ విషయమై తగినంత కృషి చేసినట్లయితే కొంతవరకైనా ఇది సానుకూలం కావచ్చు.

(8 వ కాలం తరువాయి)

నూతన రాష్ట్రాన్ని నిర్మించడం ద్వారా పూర్వపు రాష్ట్రభూభాగాన్ని తగ్గించడం సాధ్యపడుతుంది. రెండు, మూడు రాష్ట్రాలను కలిపివేయడంవల్ల, ఒక రాష్ట్రంలోని కొన్ని భూభాగాలను వేరుచేయడంవల్ల కూడా నూతన రాష్ట్రాలను నిర్మించడం వీలు పడుతుంది అయితే, రాష్ట్ర పరిహద్దులను మార్చటానికి క్లాజు "డి" ప్రకారం నడువవలసి వుంది క్లాజు "డి" యిలావుంది:

ప్రెసిడెంటు సిఫార్సు చేయనిదే పార్లమెంటు సభలలో ఏ ఒకదానికి ఇందుకోసం బిల్లును ప్రతిపాదించగల అధికారం లేదు. పరిహద్దులలో మార్పుచేయడంవల్ల ఏఏ రాష్ట్రాలలో మార్పులు కలుగగలవో ఆయారాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను సేకరించిన పిమ్మట ప్రెసిడెంటు ఈ బిల్లును ప్రతిపాదించి నిమిత్తం సిఫార్సు చేయవలసివుంది.

జడ్జి:—ఆంధ్రరాష్ట్రనిర్మించటానికిబదులు బళ్ళారిజిల్లాలోని 7 కన్నడ తాలూకాలను మైసూరులో చేర్చాలని పార్లమెంటు శాసనం చేసివుంటే పరిస్థితి ఎలా వుంటుంది?

న్యాయవాది:—అలా చేయటానికి రాజ్యాంగంలోని 3వ సూత్రం ప్రకారం పార్లమెంటుకు అధికారంలేదు. పార్లమెంటులో జరిగే రాజకీయపార్టీల మార్పులవల్ల రాష్ట్రాల సంపూర్ణత్వానికి భంగం లేకుండా చూసేనిమిత్తం రాజ్యాంగ నిర్మాతలు తగురక్షణ చర్యలు తీసుకొన్నారు. ఒక రాష్ట్రాన్ని ముక్కలుగా చేసి ఒక ముక్కను మరొక రాష్ట్రంతో కలుపగల అధికారం పార్లమెంటుకు కాకుండా చేశారు.

జడ్జి:—అయితే మీరు భాషా ప్రాతిపదికపై రాష్ట్రవిభజన సాధ్యపడదంటారా?

న్యాయవాది:—రాష్ట్రవిభజన సాధ్యపడుతుందనే నా అభిప్రాయం.

అయితే ఒకరాష్ట్రం నుంచి కొంత భూభాగాన్ని విభజిస్తే, ఆ భూభాగాన్ని కొత్త రాష్ట్రంగా నిర్మించవలసిన అవసరం వుంది, లేకపోతే విభజన వీలు పడదు.

జడ్జి:—ఈ వ్యాఖ్య ప్రకారం విశాలాంధ్ర నిర్మాణం అసాధ్యమని తేలుతుంది.

న్యాయవాది:—రాజ్యాంగాన్ని సవరించితే మినహా ప్రస్తుత రాజ్యాంగంలోని 3వసూత్రం ప్రకారం విశాలాంధ్ర నిర్మాణం సాధ్యపడదని నా అభిప్రాయం. ఒక రాష్ట్రంలోని కొంత భూభాగాన్ని వేరుచేసి కొత్త రాష్ట్రాన్ని నిర్మించడం ప్రస్తుతం రాజ్యాంగం ప్రకారం సాధ్యపడదు. ప్రస్తుతం వున్న భూభాగానికి కలపడం కాని, ప్రస్తుత భూభాగాలను బట్టి రాష్ట్రాలను నిర్మించడంకాని రాజ్యాంగంలోని ఒక సూత్రంప్రకారం సాధ్యపడుతుంది కొత్త రాష్ట్రాలను నిర్మించడంకోసం మాత్రమే ప్రస్తుతం వున్న రాష్ట్రాలను 3 వ సూత్రం ప్రకారం విభజించడం వీలవుతుంది. 3 వ సూత్రం ప్రకారం విశాలాంధ్ర నిర్మాణం కూడా అసాధ్యం కాక పోవచ్చు హైదరాబాద్ రాష్ట్రంనుంచి తెలంగాణాజిల్లాలను విడదీసి ఒక ప్రత్యేక నూతన రాష్ట్రాన్ని నిర్మించవచ్చు. ఈ రాష్ట్రం నూతన ఆంధ్ర రాష్ట్రంతో లీనం కావటానికి అంగీకరిస్తే విశాలాంధ్ర ఏర్పడుతుంది. ఆంధ్ర జిల్లాలతో తెలంగాణా జిల్లాలను నేరుగా కలిపివేయడంద్వారా విశాలాంధ్ర నిర్మాణం ప్రస్తుత రాజ్యాంగంప్రకారం సాధ్యపడదు. రాష్ట్రాల వ్యక్తిత్వాలకు, సంపూర్ణ స్వభావాలకు భంగంలేకుండా చూసేనిమిత్తమే ఇట్టి నిబంధన చేయబడింది. భారతదేశంలో ఐక్యతను పెంపొందించాలని ఒకేఒకరాష్ట్రాన్ని నిర్మించడం ప్రస్తుత రాజ్యాంగంద్వారా అసంభవం ప్రస్తుతం రాజ్యాంగంలో అంతర్భాగాలుగావున్న రాష్ట్రాల హక్కులకు భంగం వాటిలకుండ అయితే సరిహద్దులు మార్పులు చేసే సమయంలో ఆయారాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను సేకరించవలసివుంది. బళ్ళారి జిల్లాలోని ఏడుతాలూకాలను మైసూరు

(మిగతా 1 వ కాలంలో)

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 28— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 3,09,279-1-9 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

గుడివాడ గోదావరి వరదబాధితుల సహాయ సంఘం సేకరించిన విరాళాలు 1,189-2-0

ఇందులో గుడివాడ రిటైల్ క్లాత్ డీలర్స్ అసోసియేషన్ 116-0-0, శ్రీయుతులు కతారి సత్యనారాయణరావు 116-0-0, గుడివాడ మునిసిపల్ హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వసూలు చేసి యిచ్చిన విరాళం 100-0-0, శ్రీ హాతూరు అంజయ్యగారు 50-0-0, కతారి నాగభూషణంగారు 50-0-0, పంటచెరకు వ్యాపారస్థుల సంఘం పనుల్లో శ్రీ మంకర గంగరాజు ద్వారా 40-0-0, గుడివాడ కో-ఆపరేటివ్ స్టోర్సు ఉద్యోగులు 32-0-0, కోగంటి వెంకటరత్నం, చైర్మన్ 25-0-0, డా॥ అద్దుమిల్లి నారాయణరావు 25-0-0, శ్రీ పర్వతనేని గంగయ్య 25-0-0, శ్రీ త్రిపురనేని శివప్రసాదరావు 25-0-0, కామినేని ఫార్మింగ్ కార్పొరేషన్ 25-0-0, అద్దుమిల్లి కృష్ణమోహనరావు (బదర్స్), దొంతపాడు 25-0-0, మూల్‌చంద్ బాబూలాల్ 20-0-0, నరిపల్లి రామబ్రహ్మారెడ్డి 20-0-0, జాస్తి గోపాలకృష్ణయ్య 20-0-0, మంటపాల శ్రీరామమూర్తి 20-0-0, శివలాల్ శోభాచంద్ 19-0-0, కవిరాజ నర్సింగ్ హోమ్ రోగులు 18-1-3, కె వి. యస్. రావు 15-0-0, గుడివాడ ఎలక్ట్రిక్ సప్లయి కార్పొరేషన్ ఉద్యోగులు 13-0-0, 17 వ వార్డు మండపాడు ప్రజలు అండ్ స్లాటర్‌పేట బాల విద్యార్థులు 12-0-9.

పదేసి రూపాయలు ఇచ్చిన వారి పేర్లు:— రవీంద్ర రెస్టోరెంట్, తాడవ కృష్ణా రైస్ మిల్లు, శ్రీయుతులు పుబు కొల్లు బలరామయ్య, వి. ఆర్. బి. అండ్ కో; రేడియో డీలర్స్, యన్ బి, కురూప్, గుడివాడ ఇంపీరియల్ బ్యాంక్ ఏజంటు, మోటారు స్టోర్స్, పోలవరపు బ్రదర్స్, అల్లూరి ధర్మారావు, ఉదయగిరి సత్యనారాయణ, చందనాల ఆదెయ్య, నిడమర్తి సత్యనారాయణమూర్తి, శివలాల్ కన్యాలాల్, జి. రాఘవరావు, ఎలెక్ట్రికల్ ఇంజనీరు భూరాళ్ళ మాధవరావు, దేవినేని రాజేంద్రరావు, డాక్టర్ అట్లూరి వీరరాఘవయ్య, చావరాల రంగారావు, కె. రాఘవులు, సెక్షన్ ఆఫీసరు, జి. తేజ్‌రాజ్ జైన్, ఈదుగంటి లింగయ్య, పువ్వుల రత్నమాల కౌన్సిలర్ 8-0-0.

ఇందులో అయిదు రూపాయలు ఇచ్చినవారు:—శ్రీమతి డాక్టర్ మిసెస్ రెడ్డి పరమానందమ్మ, శ్రీయుతులు గుంటుపల్లి ధర్మారావు, జ్యోతి ప్రెస్, జవహర్ ఖాదీ భాండార్, డాక్టర్ ముదునూరి గురురాజు, చిలుకూరి వెంకటేశ్వర్లు, (ఒక తుండు), వెల్లంకి వెంకటరత్నం, తుమ్మలపల్లి కుటుంబరావు, యల్లంరాజు గోపాలకృష్ణమూర్తి, రహరిశెట్టి బసవయ్య, పి. సీతారామయ్య, పాటిబండ్ల పద్మనాభరావు, బొడ్డపాటి పూర్ణచంద్రరావు, వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, అట్లూరి శీతారామయ్య(కౌన్సిలర్), లక్ష్మణరావు మోటార్ స్టోర్సు, గుడ్లవల్లేటి రాజారామ మోహనరావు, కొత్త వెంకట సుబ్బారావు, కంభంగి రామస్వామి, పొట్లూరి వెంకట సుబ్బయ్య, కేతవరపు లక్ష్మీ నరసింహారావు, రామానుజయ్య రూబీ ఇన్సూరెన్స్ ఇన్స్పెక్టర్, పీర్‌చంద్ జురావర్‌మల్, బత్తిన మార్కండేయులుగారు, గద్దమణుగు వెంకట అప్పారావు, తలారి చంద్రరావుగారు, మోటూరి ప్రసాదరావుగారు, వడ్లమూడి బుల్లి ఆదినారాయణగారు, శివరామకృష్ణాకేఫ్, డాక్టర్ మోసెస్, ఆదిరాజు అప్పారావు.

తూర్పు గోదావరి వరద బాధితుల సహాయక సంఘం, తుని తాలూకా కమిటీ వసూలు చేసిన విరాళాలు 583-8-0

ఇందులో:— తుని స్పెషల్ అసిస్టెంటు ఇంజనీరు (హెచ్)వారి ఆఫీసువారు యిచ్చిన విరాళాల వివరాలు: మెస్సర్సు అసోసియేటెడ్ ఇంజనీరింగు సిండికేటువారు 50-0-0, శ్రీ జె. ఆర్. కె ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీరు 35-0-0, డాక్టర్ టి. నారాయణరావు 20-0-0, టి. తలుపులు (మేస్త్రీ) 15-0-0, కె. సూర్యనారాయణ గ్యాంగ్‌మాన్ 15-0-0, డి సమ్మూశ్‌రావు 15-0-0, కె అంగారావు (సూపర్‌వైజర్) 13-0-0, 10 రూపాయల చొప్పున ఇచ్చినవారు జి పద్మనాభరాజు, శ్రీ ఎస్. అప్పలస్వామి, యన్. సత్తిరాజు ఆర్. ఆంథోని. 7 రూపాయల చొప్పున ఇచ్చినవారు: ఆర్. దేవరాజు, కె. వై. దాకో, టి హెచ్. లాజర్.

ఐయిదేసి రూపాయలుచొప్పున ఇచ్చినవారు: బి. సుబ్రహ్మణ్యం, గౌస్ మొహిద్దీన్, సయ్యద్ ముస్తాఫా, సిహెచ్. సీతారామస్వామి, ఆర్. మిరాసాహెబ్, పి. వెంకటరావు, జి అప్పారావు, వి. గుర్రయ్య, సి హెచ్. జార్జి, సి. హెచ్.వి ఆర్. శాస్త్రి, జి జగన్నాథం, సి సుబ్బారావు, జి. యల్. నరసింహారావు, పి సత్తిరాజు, ఏ. కనకయ్య, పి రామారావు, పి. ప్రసాదరావు, యస్. మస్తాను, జి వరసింహరాజు. ఆంధ్రా బ్యాంకు ఉద్యోగులు 18-8-0 (ఇందులో శ్రీజి పల్లంరాజు 10-0-0) తుని పోలీసువారు 5-0-0, తుని సెంటరు ఖాదీఉద్యోగులు, వనివారు వసూలుచేసి యిచ్చినది 112-0-0. చేరివున్నవి.

వెంట్రప్రగడ గ్రామస్థులవద్ద శ్రీ వెలగపూడి సత్యనారాయణగారు సేకరించిన విరాళాలు 483-0-0
పొన్నూరు పంచాయతీబోర్డు 250-0-0
అవనిగడ్డ (కృష్ణాజిల్లా) బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు 191-3-0
నెల్లూరుజిల్లా ఆలూరు గోదావరి వరద బాధితుల సహాయ సంఘం మూడవ దఫా 140-0-0

ఇందులో:—శ్రీయుతులు అల్లంపాటి రమణారెడ్డి 25-0-0, అల్లంపాటి వెంకటేశ్వర్లురెడ్డి 23-0-0, బత్తిన రామకృష్ణారెడ్డి (యం. యల్. ఏ) 10-0-0, మేడా చిన్నారెడ్డి 10-0-0.

అయిదేసి రూపాయలు ఇచ్చినవారు:—శ్రీయుతులు పోలంరెడ్డి చెంచురామిరెడ్డి, యరబాల వెంకటసుబ్బారెడ్డి, ఏలూరు శివకోటారెడ్డి, యం. శివయ్య, వి. వెంకటరాజు (యస్. బి), దేగా రామచంద్రారెడ్డి, అమంచర్ల రామనాథరావు (బి. ఏ బి. యల్), పోలంరెడ్డి సుబ్బరామిరెడ్డి, బొణకా చంద్రశేఖరరెడ్డి (అబ్బయ్యరెడ్డి), మేడా రమణారెడ్డి, మేడా సుబ్బరామిరెడ్డి, ఏ. యల్. నరసింహం (కరణం). చేరివున్నవి.

కొత్తూరు సీతయ్యగుప్త రేషన్ దుకాణంవారు తుంగభద్రప్రాజెక్టు, మునీరాబాద్‌లో సేకరించిన విరాళాలు 128-0-0

ఇందులో:శ్రీ యన్.సుబ్బారావు మేనేజర్ 25-0-0,శ్రీ డి రామయ్య 20-0-0, పి. శ్రీరామమూర్తి 10-0-0, శ్రీ యన్. సూర్యనారాయణ 10-0-0, శ్రీ పి. పాపయ్య 10-0-0, శ్రీ కె.వెంకయ్య10-0-0, శ్రీ కె రామచంద్రయ్య11-0-0, శ్రీ కె. నర్సింహారెడ్డి 10-0-0, శ్రీ బి. వెంకటయ్య 5-0-0, శ్రీయం. రాజయ్య 5-0-0, శ్రీ మవుల 10-0-0 చేరివున్నవి.

నరసారావుపేట శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కాలేజీ, ప్రిన్సిపాల్ ద్వారా 128-14-0
పెనుగంచిప్రోలు శ్రీ కె వి. రత్నం హైస్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులవద్ద, తదితరులవద్ద సేకరించిన విరాళాలు 116-0-0

ఇందులో:—శ్రీ కె. సత్యనారాయణ, హెడ్మాస్టర్ 10-0-0, ఉపాధ్యాయులు మొత్తం 21-0-0, నౌకర్లు 5-0-0, విద్యార్థులు సేకరించిన విరాళాలు 80-0-0.

పెల్లేటి రామిరెడ్డి క్లబ్, గూడూరు 116-0-0

ఇందులో:—శ్రీయుతులు కారేటి జానకిరామరెడ్డి 101-0-0, అల్లూరు ఆదిశేషారెడ్డి 10-0-0, బుడంగుంట కృష్ణారెడ్డి 5-0-0, చేరివున్నవి.

తెనాలి మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు సేకరించినది 111-7-9
అనంతపురంపై యం. యం. ఏ. పలంటీర్లు సేకరించిన విరాళాలు 66-6-0
బెజవాడలోని సదరన్ రైల్వే జిల్లా మెకానికల్ ఇంజనీరు కార్యాలయం ఉద్యోగులు 67-10-0
శ్రీ కోట సూర్యనారాయణ, ఏలూరు బజారు, గుంటూరు 58-0-0
ఆంధ్ర గాయక మహాసభ (గుంటూరు) సేకరించిన విరాళాలు 54-0-0

ఇందులో: అయిదేసి రూపాయలు ఇచ్చినవారు:-శ్రీయుతులు డి వి రాఘవస్వామి, ఎ. నరసింహారావు, కె సీతారామయ్య, ఎ. యస్. రాజన్, డి. చెన్నారెడ్డి, యం. పద్మనాభరావు కె రామచంద్రరావు, బి. పార్థసారథిగార్లు వున్నారు.

శ్రీ రామగోపాల్ ఆయిల్ అండ్ రైస్‌మిల్ వర్కర్సు, పటమట, (విజయవాడ) సేకరించినది 51-0-0

ఇందులో: శ్రీ రాంగోపాల్ ఆయిల్ అండ్ రైసమిల్లుపనివారు 38-5-6, రాజేంద మెకానికల్ వర్క్సు 5-0-0, గూడవల్లి వెంకటరత్నం 5-0-0 చేరివున్నవి.

శ్రీ వి. వెంకటరెడ్డి, కౌంపౌండర్స్ అసోసియేషన్, నెల్లూరు స్ట్రీట్, ఏలూరు 50-0-0
శ్రీరామకృష్ణ హైస్కూలు హాస్టల్ (త్యాగరాయనగర్) మద్రాసు, సభ్యులు సేకరించినది 41-6-0
శ్రీ రామకృష్ణమిషన్ హైస్కూలు (త్యాగరాయనగర్) మద్రాసు, విద్యార్థులనుంచి వసూళ్లు 39-1-0
శ్రీ పి. భాస్కరరావు సూపర్‌వైజర్ (హైసేన్) కావలి సేకరించినది 35-0-0

ఇందులో:—శ్రీ ఎం. చంద్రశేఖరరెడ్డి కంట్రాక్టర్ 10-0-0, యల్. వి. రమణారెడ్డి 10-0-0, యం. శంకరరెడ్డి 10-0-0, జి. రామాచార్యులు 5-0-0.

కె వి. వి. లిమిటెడ్, ఉయ్యూరు ఉద్యోగులు 34-0-0
రేణిగుంట వి. ఎం. హైస్కూలు విద్యార్థులు 32-7-3
పొన్నూరు పంచాయితీబోర్డు అధ్యక్షులు శ్రీ వి. శేషగిరిరావు పంతులు రెండవదఫా సేకరించిన విరాళాలు 34-0-0

ఇందులో:—పొన్నూరు పంచాయితీ సిబ్బంది 10-0-0, శ్రీ గార్లపాటి వెంకటేశ్వర్లు 10-0-0.

శ్రీ వి. సూర్యనారాయణ, గుడివాడ 10-0-0
శ్రీ కర్పూరపు సూర్యనారాయణ, గుంటూరు 10-0-0
మానెల్లూరు యువజన చరఖా సంఘం, మానెల్లూరు 39-5-0

ఇందులో శ్రీ దేవీ అండ్ కంపెనీ 10-0-0, శ్రీ బుచ్చిరెడ్డి తిరుపతిమొదలి 10-0-0, పురవాసులు వసూళ్లు 19-5-0 చేరివున్నవి.

శ్రీ పి నరప్ప, ముత్యాల చెరువు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ 30-0-0
శ్రీ పి. కుటుంబరావు, హెడ్మాస్టర్, బోర్డు ఎలిమెంటరీ స్కూలు చిట్టురుపూరు, చల్లపల్లి పోస్టు 12-13-0
శ్రీ టి దయారామ్, కేరాఫ్ కిషన్‌చంద్ చెల్లారాం, మద్రాసు 10-0-0
శ్రీ డి. ఎస్. ఆర్. నరసింహారావు, వాల్తేరు 7-0-0
శ్రీ జంధ్యాల సత్యనారాయణ, గుంటూరు 5-0-0
శ్రీ యం. సత్యారావు, కాంటబంజీ, ఒరిస్సా 10-0-0
హుబ్లీ రైల్వే వర్కుషాప్ ఉద్యోగుల వద్ద శ్రీ వి నాగభూషణరావు సేకరించినది 54-0-0
కె. మస్తానప్ప అండ్ గౌని సిద్దారెడ్డి, షోలాపూర్ సిటీ 32-0-0
గవర్నమెంట్ ఐ. ఇ. ఎం స్కూల్ హెడ్మాస్టర్ సిరోన్‌చా 8-0-0
నంద్యగాచి రైల్వే స్టేషన్‌లోని ఆంధ్ర ఉద్యోగులు శ్రీ కె. వి. రామమూర్తి ద్వారా 77-0-0
మిర్యాలగూడెం గవర్నమెంటు హైస్కూల్ హెడ్మాస్టర్ శ్రీ సూరిరాజు వి. ఎ. బి టి. ఇతరు ఉద్యోగులు కలిసి సేకరించి శ్రీ జె ఆదినారాయణ గుప్త ద్వారా 17-8-0
శ్రీ కొండా వెంకటరెడ్డి (దొండపాడు, హుజూర్‌నగర్) సేకరించిన విరాళాలు 53-10-0

ఇందులో శ్రీ అన్నపు వెంకటరెడ్డి 10-0-0, కొండా వెంకటరెడ్డి 10-0-0, రామిరెడ్డి 5-0-0, చిన వెంకటరెడ్డి 5-0-0, పి. వెంకటరెడ్డి 5-0-0

సెంట్రల్ ప్రయిమరీ స్కూలు, గద్వాల విద్యార్థుల విరాళాలు 6-0-0
శ్రీ కె విశ్వానంది, హైద్రాబాద్ 11-0-0
శ్రీ రంగావెంకటరత్తయ్య, బోనకల్లు 10-0-0
వైశ్యహాస్టల్ విద్యార్థుల యూనియన్, కాచిగూడా, హైద్రాబాద్ 53-0-0
సిద్దిపేట ప్రయిమరీ స్కూలు ఉపాధ్యాయులు 5-8-0
ఆంధ్రభాషాభివర్ధనీ హైస్కూలు, జనగామ ఉపాధ్యాయులు, విద్యార్థులు 29-6-0
శ్రీ బి. హనుమయ్య, నర్సింగి, మెదక్ జిల్లా 25-0-0
ప్రయిమరీ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సూర్యాపేట, తొండతిరుమగిరి పోస్టు 23-0-0
మూకా సోమలింగం, కొండూరు శేషయ్యలింగం ఆయిల్ మిల్స్ (కరీమాబాద్ వరంగల్)సిబ్బంది 40-0-0
హనుమకొండ గవర్నమెంట్ గరల్స్ మిడిల్ స్కూల్ విద్యార్థినుల యూనియన్ కార్యదర్శిని శ్రీమతి ఎం. శకుంతలా ద్వారా 30-0-0
శ్రీ యన్. గవిరాజు, స్టేషన్ మాస్టర్, బొకారో 20-0-0
కుంచపర్తి నారాయణ అండ్ కంపెనీ అమ్మంమెట్టు సిబ్బంది కార్మికులు 40-4-0
మల్లిఖార్జున దేవస్థానం కమిటీ సెక్రటరీ, కొమరవెల్లి 25-0-0
కారేపల్లి సెంట్రల్ రైల్వే ఉద్యోగులు, ప్రజలు సేకరించినది 108-8-0
సోంపేట గోదావరి వరద బాధితుల సహాయ సంఘం సహాయంతో గారబంద గ్రామస్థులు సర్యావల్లిలో సేకరించిన విరాళాలు 24-0-0

ఇందులో శ్రీ వి. తంజాపి నాయుడు 10-0-0, వడాల గురివి నాయుడు 5-0-0, సర్యావల్లి గ్రామస్తులు 9-0-0.

జంగాలపాడుగ్రామం వసూళ్లు శ్రీ పి. సత్యనారాయణ (గారబంద)ద్వారా 87-0-0

ఇందులో శ్రీ శ్రీ హరినాయకే 20-0-0, అన్నన్నజన్ని 20-0-0, బృందావన సమాజం 10-0-0, గోవిందునాయుడు 5-0-0, గ్రామస్తులు 24-0-0

శ్రీ పి. సత్యనారాయణ అరపూరులో సేకరించినది 14-0-0

ఇందులో శ్రీ కోన రామారావు 5-0-0, గ్రామస్థులు 9-0-0.

కోరాపుట్ పట్టణంలో శ్రీ తడ రామస్వామి సేకరించిన విరాళాలు 35-6-0
శ్రీ ఇ. సుపర్ణం, కిద్దర్ పూర్, కలకత్తా—23 5-0-0
శ్రీ టి రామచంద్రరావు, మాచ్‌ఖండ్, కోరాపుట్ 10-0-0
ఓంకుదెల్లి గ్రామంలోని మహిళల వద్ద శ్రీమతి ఎ. సరస్వతిగారు సేకరించినది 116-0-0
టైలర్స్ అసోసియేషన్‌వారు శ్రీ పతంగి జమునాజీ రావు, పర్లాకిమిడి ద్వారా 58-0-0
పర్లాకిమిడి మహారాజావారి హైస్కూలు, 3 వ తరగతి విద్యార్థులు, శ్రీ పి జగన్నాథం ద్వారా 9-2-0
ఖర్గపూర్‌లోని వి యస్. రావు వాటర్ వర్క్సులోని వాటర్ వర్క్సు కార్మికులు 40-0-0
టైలర్స్ యూనియన్, రాయగడ్ శ్రీ పి. చంద్రరావు ద్వారా 76-0-0 ఇందులో పరిసర గ్రామాలలో సేకరించిన 61-0-0 కలవు
శ్రీ బి వీరయ్య, 142 గార్డెన్ రాక్ రోడ్డు, కలకత్తా 25-0-0
ఖర్గపూర్ లోకోబాయిలర్ మేకర్ సూపర్‌వైజర్స్ ఆఫీసు ఉద్యోగులు శ్రీ వి. యస్. ప్రాతో ద్వారా 50-0-0
శ్రీ పి. యస్. ఆర్ శర్మ, అసిస్టెంటు గూడ్స్‌క్లర్క్, ఖర్గపూర్ 5-0-0
శ్రీ యం. వెంకట్రావు, అసిస్టెంట్ గూడ్సుక్లర్కు, ఖర్గపూర్ 5-0-0
శ్రీ డి. బి. కృష్ణారావు, అసిస్టెంట్ గూడ్సుక్లర్క్, ఖర్గపూర్ 5-0-0
జయపూర్ బార్ అసోసియేషన్ వారు శ్రీ వి. రామారావుద్వారా 70-0-0
ఆయిదు రూపాయలలోపు విరాళాల మొత్తం 20-3-0
నిన్నటి మొత్తం 3 03,800-6-9
నేటి మొత్తం 3,09,279-1-9

నేడు 30,000 రూపాయలకు వదకొండు చెక్కు శ్రీ సామి నిత్యబోధానంద, రామకృష్ణ మఠం, రాజమండ్రికి పంపించబడింది ఇందుతో రామకృష్ణమిషన్‌వారికి రు 2,80,100 "ఆంధ్రప్రభ" అందిచేసింది.

11 వ తేదీన మహిళాసంఘం, మద్రాసు ద్వారా అందినట్టు ప్రకటించబడిన విరాళాలలో మిసెస్ నజీర్ హుస్సేన్ 100-0-0, డాక్టర్ శ్రీమతి ముత్తు లక్ష్మిరెడ్డి 50-0-0, అమృతం రామసుబ్రహ్మణ్యం 25-0-0 లు చేరివున్నవి.

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడం వల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయక పోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.]

## వస్తురూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్న వారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేయువలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు. చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడనుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయప్రయాసలతో కూడిన పని. ఇట్టి దాతలందరికి మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామీ నిత్యబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

# బళ్లారి సమస్యపై హైకోర్టులో రిట్

## పిటీషనర్ తరపున న్యాయవాది వాదనలు

మద్రాసు, సెప్టెంబరు 25—బళ్లారి జిల్లాలోని ఏడు తాలూకాలను "బి" తరగతికి చెందిన మైసూరు రాష్ట్రంలో చేర్చడం రాజ్యాంగ విరుద్ధమనీ, ఒక రాష్ట్రం నుంచి కొంతభూభాగాన్ని విభజించి మరొకరాష్ట్రంలో కలిపివేసే అధికారం పార్లమెంటుకు లేదనీ, ఇది రాజ్యాంగంలోని 3వ సూత్రానికి విరుద్ధమనీ, బళ్ళారి జిల్లాలోని ఏడు తాలూకాలను మైసూరులో చేర్చటానికై పార్లమెంటు శాసనం చేయబోయే ముందు ఆంధ్ర శాసనసభ అభిప్రాయాన్ని సేకరించక పోవడం ప్రాథమిక న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, ఏ తరగతి రాష్ట్రంలోని భూభాగాన్ని 'బి' తరగతి రాష్ట్రంలో కలిపివేయడంవల్ల ఆ భూభాగ ప్రతిపత్తికి, ప్రజల పౌరస్వాతంత్ర్యాలకు భంగం కల్గినదని పేర్కొంటూ ఆంధ్రరాష్ట్ర చట్టంలో ఆ మేరకు గల సెక్షన్లు అక్టోబరు ఒకటవ తేదీన అమలు జరుగకుండా చూసేనిమిత్తం మద్రాసురాష్ట్ర, కేంద్రప్రభుత్వాలకు అందు కవసరమైన రిట్ కాని, ఉత్తరువుకాని జారీచేయాలని కోరుతూ బళ్లారి మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యం. దొడ్డబసప్పగారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి. గోవిందమీనన్‌గారికి రాజ్యాంగంలోని 226 వ సూత్రంప్రకారం ఒక అప్లికేషన్ దాఖలుచేసిన విషయం "ఆంధ్రప్రభ" పాఠకులకు విదితమే.

ఈ అప్లికేషన్‌పై విచారణ జరపాలని పిటిషనర్ తరపున శ్రీయుతులు సి.కొండయ్య, ఆర్. డి. ఇంద్రసేన, కె. వెంకట్రామయ్య, శ్రీమతి కె. అమరేశ్వరిగార్ల సహాయంతో శ్రీ డి. మునికన్నయ్యగారు ఇలా వాదించారు:

జడ్జి:—పార్లమెంటు ఆమోదించిన చట్టాలను రద్దు చేయగల అధికారం సుప్రీంకోర్టుకు వున్నట్టు ఈ కోర్టుకూడా కల్గివుందా?

రాజ్యాంగంలోని 226 వ సూత్రం ప్రకారం న్యాయం పొందగల అర్హత ఈ పిటీషనర్‌కు వుందా? నిర్దిష్టంగా తన హక్కులకు భంగం కల్గితే తప్ప ఒక చట్టాన్ని ఆమోదించడంలో అధికార దుర్వినియోగం జరిగిందని చెప్పగల హక్కు ఆతనికి వుందా?

న్యాయవాది:—న్యాయం పొందగల అర్హత ఈ పిటీషన్‌కు వుంది. అందుచేతనే ఈ చట్టం అమలుచేయబడితే అతని హక్కులకు దెబ్బ తగులుతుందని పిటిషనర్ అంటున్నారు. ప్రస్తుతం పిటీషనర్‌కున్న ప్రతిపత్తి మారిపోతుంది భాషావిషయకంగా మైనారిటీవర్గానికి చెందినవారవటంచే వివిధరాష్ట్రాలమధ్య ఏర్పడే చిక్కులకు లోనవుతారు.

నూతన రాష్ట్రాన్ని ఏర్పరచే ఉద్దేశం లేకుండా ప్రస్తుతం వున్న రాష్ట్రాన్ని విభజించడం రాజ్యాంగంలోని 3 వ సూత్రానికి విరుద్ధం. ఒక రాష్ట్ర భూభాగాన్ని హెచ్చించడం రాజ్యాంగంలోని 3 వ సూత్ర ప్రకారం సాధ్యపడదు. నూతన రాష్ట్రాన్ని నిర్మించడానికి అనువగు పద్ధతులను మాత్రమే ఈ 3 వ సూత్రం సూచిస్తుంది. ఒకరాష్ట్రంనుంచి కొంత భూభాగాన్ని కోసి మరొకరాష్ట్రానికి కట్టిపెట్టగల అధికారం ఈ సూత్రం ప్రకారం పార్లమెంటుకులేదు

జడ్జి:—అయితే రాజ్యాంగంలోని 3 వ సూత్రం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించవచ్చు కాని నూతన రాష్ట్రాలను నిర్మించ వీలులేదంటారా?

న్యాయవాది: కాదు. నూతన రాష్ట్రాలను తప్పకుండా నిర్మించవచ్చు. ఇందుకోసం 3 వ సూత్రంలోని ఒకటవ క్లాజులో నాల్గు పద్ధతులు సూచించబడ్డాయి. (1) ఒక రాష్ట్రంనుంచి కొంత భూభాగాన్ని వేరుచేయడం (2) రెండు, మూడు రాష్ట్రాలను కలిపివేసి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం (3) ఒకే రాష్ట్రంలోని భాగాలను తిరిగి కలిపి రాష్ట్రాన్ని నిర్మించడం (4) విడిగా వున్న కొంత భూభాగాన్ని మరొక రాష్ట్రంలోని కొంత భూభాగంతోకలిపి కొత్తరాష్ట్రాన్నినిర్మించడం.

జడ్జి:—అయితే ఈ 3 వ సూత్రంలో పేర్కొనబడిన "బి" "ఇ" క్లాజులలో యింకా విశేషంలేదా?

న్యాయవాది:—మిగతా క్లాజులన్నీ క్లాజు "ఏ" ను అనుసరించి వున్నాయి క్లాజు "ఏ" ప్రకారం నూతన రాష్ట్రాన్ని నిర్మించేనిమిత్తం ప్రస్తుతంవున్న రాష్ట్రాన్ని విభజించటానికి అధికారం ఇవ్వబడింది ఈ పద్ధతిని అనుసరించి రాగల మరికొన్ని పద్ధతుల ప్రకారం రాష్ట్రాలను నిర్మించగల అధికారం ఇతర క్లాజులు ఇస్తున్నాయి భూభాగాన్ని హెచ్చించడంవల్ల, తగ్గించడంవల్ల కూడా, ఒక రాష్ట్ర సరిహద్దులను మార్చడంవల్ల ఒక రాష్ట్ర నామాన్ని మార్చడం ద్వారా కూడా కొత్త రాష్ట్రాలను నిర్మించడం సాధ్యపడుతుంది. తొలి పద్ధతి ప్రకారం నూతన రాష్ట్రాన్ని నిర్మించటానికి సరిహద్దులలో మార్పు చేయనవసరం లేదు క్లాజు"డి"లో సరిహద్దు అన్నమాటకు అర్థం ప్రస్తుతంవున్న రాష్ట్రసరిహద్దు అని వుంది

జడ్జి:—ఒక రాష్ట్రంనుంచి మరొక రాష్ట్రానికి కొంతభూభాగాన్ని చేర్చడం కాని, విభజించడం కాని, జరుగకపోతే ఆ రాష్ట్ర పరిహద్దును మార్చేది ఎలా?

న్యాయవాది:—రాజ్యాంగంలోని 1 వ సూత్రం (3) సి క్లాజుల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే భూమిని కలిపివేయడం వల్ల ఒక రాష్ట్ర భూభాగాన్ని హెచ్చించగల అధికారం పార్లమెంటుకు వుంది ఒక రాష్ట్రంలోనుంచి కొంత భూభాగాన్ని విభజించి

(మిగతా 3 వ కాలంలో)

### ఆంధ్రపత్రిక వివిధ వ్యాసానుబంధం

# విలియం జేమ్స్

## -"ప్రెగ్మాటిస్టు" తత్త్వవేత్త

**శ్రీ త్రిపురనేని గోపీచంద్ (బి. ఎ., బి. ఎల్.,)**

"ప్రెగ్మాటిస్" తత్వవేత్త విలియం జేమ్స్‌ను గురించి శ్రీ గోపీచంద్‌గారు వ్రాసిన వ్యాసంలో మొదటి నాలుగు భాగాలను గత సెప్టెంబర్ 6,12,20తేదీలలో ప్రకటించాము. జేమ్స్ రాడికల్ ఎంపిరిసిజమ్‌పై విమర్శనలను క్రోడీకరిస్తున్న నాల్గవ భాగాన్ని నేడు ప్రచురిస్తున్నాము—ఎడిటర్.

### 6

రసెల్‌తో కలిసి "అపనమ్మకంమీద నమ్మకాన్ని నిర్మించటానికి పూనుకున్నాడు జేమ్స్" అని మనం అతన్ని విమర్శించవచ్చు. వాస్తవికత్వాన్ని తెలుసుకోటానికి అనుభవం కంటే మరికొన్ని మార్గాలున్నాయని చెప్పి, అతని "రాడికల్ ఎంపిరిసిజం" సిద్ధాంతం యొక్క అసమగ్రతను మనం నిరూపించవచ్చు. అసలు వాస్తవికత ఏదో ముందు తేలనిదే ఫలితాల మంచి చెడ్డలు ఎలా నిర్ణయించటం అని ప్రశ్నించి అతని ప్రెగ్మాటిజాన్ని అపహాస్యం చెయ్యవచ్చు.

కాని, అతనికి ప్రజల సుఖం ముఖ్యమనీ, అందుకు అనుకూలంగా మానవుని శక్తిసామర్థ్యాలను మలపటానికి నిరంతరం కృషిచేశాడనే విషయాన్ని కాదనలేం భగవంతుడున్నా, వాస్తవికత మనం ఊహించలేని విధంగా వున్నా, ఆకాశానికీ, కాలానికీ కట్టుబడి వున్న ఈ లోకం కాక మరికొన్ని లోకాలున్నా ప్రజల సుఖాన్ని పాడుచేసేవిగా వుండవని అతని నమ్మకం కావొచ్చు. అలా కాకపోతే ఈ సుఖాలు సుఖాలుగా వుండేవికావు. ఈ సుఖాలను కోరుకొంటున్న మానవజాతి వృద్ధి చెందేదికాదు; అని అతని ఉద్దేశం కావచ్చు.

★

"విలియం జేమ్స్" అనే పుస్తకానికి పీఠిక వ్రాస్తూ, సి. ఏ. మేస్ "గతంలోకి ఇతనివేళ్లు వెళ్ళినంతదూరం, భవిష్యత్తులోకి ఇతను వేసిన కొమ్మలు వెళ్ళినంతదూరం మరే ఇతరగ్రంథకర్త ప్రభావం వెళ్ళలేదు" అని వ్రాశాడు. వందొమ్మిదవ శతాబ్దాన్నీ, ఇరవయ్యో శతాబ్దాన్నీ కలిపే వంతెనగా జేమ్స్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడు." అని వ్రాశాడు. "అతని రచనల్లో జరిగిపోయిన రోజులకు చెందిన లోకే, బెర్క్లే, హ్యూమ్ మొదలైనవారి ప్రభావం, జీవతత్వశాస్త్రజ్ఞులైన డార్విన్, హక్స్లే మొదలైనవారి ప్రభావం, హెర్బర్ట్ స్పెన్సర్, గాల్టన్ మొదలైన ప్రముఖుల ప్రభావం కనిపిస్తుంది" అని వ్రాశాడు.

ఇక వర్తమాన కాలంలోకి చూస్తే అతను వ్రాసిన, "మనస్తత్వ సూత్రాలు" అనే గ్రంథం ఈనాటికీ జిజ్ఞాసువులకు ఉపకరిస్తూవుంది ఇందులో వివాదాలు ఈనాటికీ ఉదహరింపబడినంత విరివిగా మరే గ్రంథంలోనుంచీ ఉదహరింపబడటంలేదని చెప్పడంలో అతిశయోక్తిలేదు. విద్యార్థులకు ఇన్నిసార్లు నిర్ణయింపబడిన పాఠ్యగ్రంథం మరొకటి లేదు. బ్రిటిష్ యూరోపియన్, అమెరికన్ ప్రత్యేకతలను ఇంతచక్కగా సమన్వయం చేసిన పుస్తకం మరొకటి లేదు"-అన్నాడు.

అందువల్లనే జేమ్స్ తర్వాత వచ్చిన తత్వవేత్తలందరిమీదా అతని ప్రభావం ఏదో ఒకరూపంలో వుంటూనేవుంది. ప్రెగ్మాటిస్టుల మాట అటుంచి ఇతర తత్వవేత్తలమీద కూడా అతని ప్రభావం పడటం అతని శక్తికి ప్రత్యక్ష సాక్ష్యం ఇటువంటి తత్వవేత్తలలో "వాస్తవిక తత్వవేత్తలు" ముఖ్యులు, రైట్ తాను వ్రాసిన తత్వశాస్త్ర "చరిత్రలో వాస్తవిక తత్వవేత్తలకూ, విలియం జేమ్స్‌కూ వున్న పోలికలు ఈ విధంగా క్రోడీకరించాడు.

(1) మనస్సుకి ఏరుకునే శక్తిగాని, సృష్టించే శక్తిగాని లేదని విలియం జేమ్స్ వుద్దేశం. ఇంద్రియ జ్ఞానం దృష్టితో చూస్తే, తనకు సంభవించే ప్రేరణను తాను ఏరుకోగలదేగాని సృష్టించలేదు. నైతిక ప్రవర్తన దృష్టితో చూస్తే, వ్యక్తి మంచివనుకున్న కొన్ని సంఘటనలను అనేకంలోనుంచి ఏరుకుంటున్నాడే గాని, వాటిని తానై సృష్టించడం లేదు. ప్రతి ఆలోచనా మనస్సుకి ముందున్న అనేకంలోనుంచి ఏరుకోబడ్డదే గాని మనస్సు చేత సృష్టించబడిందిగాదు జేమ్స్ యొక్క ఈ భావాన్ని వాస్తవికవాదులు అనుకరించారు.

(2) చైతన్యం, తాను దేనికైతే సంబంధించి వుంటూ వుందో దానికి విడిగా ప్రత్యేకంగా వుండగలిగిన వస్తువు కాదు. గుంపుగా చెయ్యటంవల్ల కలిగిన ఫలితం అది, పరిసర ప్రాంతాల వున్న అనేక పదార్థాలనుంచి మనం కొన్నింటిని ఏరుకుంటాం. ఈ విధంగా ఏరుకోబడ్డ పదార్థాలు ఒక సముదాయంక్రింద పరిగణించబడుతాయి మనం ఏరుకున్న ఈ సముదాయాన్ని మనం చైతన్యం అంటున్నాం నవ్యవాస్తవికవాదులు ఈ సిద్ధాంతాన్ని తమ ముఖ్యసూత్రాల్లో ఒకదాన్నిగా పరిగణించారు

(3) చైతన్యంగా పరిగణింపబడిన ఈ సముదాయాలకు సంబంధించి ఇటువంటి సముదాయాలకు స్వతంత్రంగా వుండగలిగిన గుణాలూ, సంబంధాలూ, పరిశుద్ధానుభవం క్రింద లెక్క. పరిశుద్ధానుభవం భౌతికమూ కాదు; మానసికమూకాదు దాని అస్తిత్వం ఎటూ సంబంధంలేని వాటితో కూడుకొని వుంది. అవి చెందే సముదాయాన్నిబట్టే, అవి భౌతికమూ మానసికమూ అవుతూ వుంటవి. మనం భౌతిక ప్రకృతి అని చెప్పుకునే శక్తి పూరితమైన విధానానికి అవి చెందిందో, అవి భౌతికమే అవుతవి. అలాకాక మరొక రకం సముదాయానికి చెందితే, అవి మానసికం అవుతవి.

(4) జేమ్స్‌కి చైతన్యం వాతావరణంవంటిది కాదు జేమ్స్ మానవునికి ఈ ప్రపంచంలో స్వతంత్రత అనేది వున్నదనీ, సంఘటనలను మార్చగల శక్తి అతనికి వుందనీ గట్టిగా వాదించాడు చైతన్యం బాహ్యసంబంధం కనుక, తనకు సంబంధించిన పదార్థాల్లో ఎటువంటి మార్పు తీసుకురాదనీ దాని అస్తిత్వం ఆ పదార్థాల్లో ఎటువంటి భేదాన్నీ కలిగించదనీ అనుకున్న కొంతమందిని అతను బ్రతికివుండి వుంటే విరసించేవాడు. కొన్ని పదార్థాల చైతన్యంలో ఒక సముదాయం అవగానే ఇంకొక రకంగా రానిమార్పు ఒకటి వస్తుంది అని చెప్పే నవ్య వాస్తవిక వాదులను బలపరిచేవాడు. అంతే మానసిక అంతస్తుకి రాగానే మానవునికి స్వాతంత్ర్యం, విలువలకు ప్రాముఖ్యతా ఎక్కువ అవుతవని చెప్పే శామ్యూల్ అలెగ్జాండర్ వంటి అత్యవసర పరిణామవాదులను హృదయపూర్వకంగా సమర్థించి వుండేవాడు

### 7

విలియం జేమ్స్ సిద్ధాంతాలకంటే అనుభవానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడు. మనస్సూ, హృదయం రెండూ కలిసి ఒకదానికొకటి సహాయం చేసుకుంటూ వృద్ధిచెందాలి గాని, ఒకదానిని చంపి రెండోది వృద్ధి చెందటం ఆరోగ్యకరమైన లక్షణం కాదని అతని భావం. అతని సిద్ధాంతాల్లో వున్న విశాలత్వమే అతని స్వభావంలోనూ కనిపిస్తుంది అతన్నిగురించి వ్రాసిన ప్రముఖుల్లో ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా అతని గొప్పతనాన్ని పొగడకుండా వూరుకోలేదు చాలామంది అతని సిద్ధాంతం ఎక్కువమందిని ఆకర్షించటానికి కారణం అతని ఉన్నత స్వభావమే అనే అంతవరకు వచ్చారు. పాల్ హెన్లీ అంతటివాడు, "అతను ఎక్కువ యూరప్ దేశాలు పర్యటిస్తూ వుండేవాడు అదీ అతనికున్న భాషాజ్ఞానం, అతని వ్యక్తిగతాకర్షణ.—ఇవన్నీ అతని భావాలు చకచకా అల్లుకు పోవటానికి సహాయపడినై ఈ గుణాలూ, వస్తుతః అతని సిద్ధాంతంలో వున్న గొప్పతనం. వివిధ భాషల్లోకి అతని గ్రంథాలు తర్జుమా అవటానికి కారణభూతాలైనై" అన్నాడు.

జేమ్స్ స్వభావాన్ని గురించి హార్వర్డ్‌నుంచి జేమ్స్ విరమించుకునే సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన విందులో రాయిస్ ఇలా అన్నాడు: "అనుకూల ప్రతికూలురకు వాద ప్రతివాదాలలో సమానావకాశాలు ఇవ్వాలని ఆయన ముఖ్యోద్దేశం. భావస్వాతంత్ర్యం వుండాలని చాలా మంది మాట్లాడుతారు. కాని అవసరంలో వున్నవారికి భావస్వాతంత్ర్యాన్ని ఇచ్చి, వారి అభిప్రాయాలు వినబడేటట్టు చెయ్యటానికి జేమ్స్ చేసిన సహాయం, ఇంకెవ్వరూ చెయ్యలేదు అందుకు తార్కాణం నేనే నేను ఇక్కడ ఉండటానికి ఆయన అర్హతే కారణం" అన్నాడు బ్రతికి వుండగా జేమ్స్ చూరగొన్న ఆదరాభిమానాలను మేధావుల్లో చాలా తక్కువ మంది పొందివుంటారు, ఇతరులపట్ల అతను చూపిన సానుభూతీ, ఆత్మవిమర్శనా దృష్టిలో అల్పత్వం అనేది ఏకోశానా లేకపోవటం దీనికి కారణం మానసిక శాస్త్రజ్ఞుడుగా అతను గొప్పవాడు; తత్వవేత్తగా అంతకంటే గొప్పవాడు. వీటన్నిటినీ మించిన గొప్పతనం వ్యక్తిగా అతనికి వుంది అతని అవసానదశలో వ్రాసిన ఉత్తరంలో జేమ్స్‌వార్డ్, "మిత్రమా, నీ జీవితం జయప్రదమైన జీవితం; ఆనందప్రదమైన జీవితం అని కూడా నేను నొక్కి చెప్పగలను. ఎందుకంటే నువ్వు అందరిచేత ప్రేమింపబడుతున్నావు. ఎవ్వరి దగ్గర నిన్ను గురించి చెడుమాట ఒక్కటి కూడా నేను వినలేదు" అని వ్రాశాడు వ్యక్తిగా జేమ్స్ యొక్క గొప్పతనానికి ఈ ఫలితం నిదర్శనం.

### 8

జేమ్స్ దృష్టి చాలా విశాలమైంది. తెలుసుకోవలసినవన్నీ తాను తెలుసుకున్నాననీ, ఇక తెలుసుకోవలసిన వేమీలేవనీ, తత్వశాస్త్రంలోగానీ, మనస్తత్వ శాస్త్రంలోగానీ తన మాటే ఆఖరిమాట అనీ, తన భావాలకు విరుద్ధంగా ఇతరులు ఆలోచించటానికి వీల్లేదనీ అతను ఎన్నడూ అనుకోలేదు. ప్రతి మనిషికీ కొన్ని నమ్మకాలుంటై ఆ నమ్మకాలనుబట్టి ప్రవర్తిస్తూ, కొత్తజ్ఞానంకోసం వెతుకుతూ, అజ్ఞానాన్ని పొందినప్పుడు దానిని బట్టి తన ప్రవర్తనను సరిదిద్దుకోటానికి ఎప్పుడూ సిద్ధంగావుంటూ అభివృద్ధిచెందాలని అతని అభిప్రాయం,

పరిణామం అనంతమనీ, అందువల్ల అనుభవానికికూడా అంతమనేది వుండదనీ అతడు భావించాడు పరిణామంలోని కొన్ని దశలు వున్నాయి, మన క్రింది దశలను మనం ఎరుగుదుం. వాటిని వివిధ లోకాలక్రింద మన పూర్వులు వ్యవహరించారు. ఏ లోకానికి ఆ లోకానికి, దేనికి వుండే నియమాలు దానికి వుంటున్నాయి అటువంటప్పుడు పరిణామంతో మనిషి ఆగిపోయిందనీ, మనం దాటిన లోకాలు తప్ప, మనం ఇంత వరకు ఎరిగిన లోకాలు తప్ప మరింకా కొన్ని లోకాలు వుండటానికి వీల్లేదని ఎలా అనుకోవటం? ఇలా అనుకోవటంలో ఏమంత హేతువాదం వుంది? ఇవన్నీ ఆలోచించి జేమ్స్ ఇలా చెప్పాడు;"మానవుని అనుభవమే అంతిమానుభవం అని నేను నమ్మను. మొత్తం ప్రపంచానికి, మనకూ వున్న సంబంధం—మనకూ మన ఇండ్లలో తిరిగే పెంపుడు జంతువులకూ వున్న సంబంధం వంటిదేనని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఇవి మన గదుల్లో తిరుగుతుంటాయి. మన లైబ్రరీలలో తిరుగుతుంటాయి. వాటి ప్రాముఖ్యత తమకు ఏమాత్రం తెలియని జీవితరంగాల్లో పాల్గొంటూ వుంటాయి మనజీవిత రంగాలకంటే విశాలమైన లోకంపట్ల మనమూ అంతే అన్నాడు.

మనకు మించిన అనుభవాలున్నాయి అనుభవాల ఛాయలు మనకు కనిపిస్తూనే వుంటాయి అవి మనం అలవాటుపడినచట్టంలో ఇమడవు గనక. వాటిని అర్థంచేసుకోటానికి మనం ప్రయత్నించం. అవిరాబోయే అనుభవం యొక్క ఛాయలైవుంటై పరిణామంలో రాబోయే దశయొక్క కొన్నిలక్షణాలై వుంటై వాటి స్వభావాన్ని తెలుసుకోవటం మీదే మన అభివృద్ధి ఆధారపడి వుండవచ్చు ఈ ఉద్దేశంతో ఇటువంటి అనుభవాలను కొన్నిటిని సేకరించి మత అనుభవాలక్రింద ఉదహరించాడు జేమ్స్. ఆయన చేసిన ఈ కృషిని రామకృష్ణమఠానికి చెందిన అఖిలానందస్వామి, తాను వ్రాసిన "హిందూ మనస్తత్వశాస్త్రం" అనే గ్రంథంలో ఈ విధంగా ప్రశంసించాడు:

"మామూలు మనుష్యులూ, కొంతమంది సైంటిస్టులూకూడా, ఈ ప్రపంచంలో, చైతన్యం, ఇంద్రియానుభూతులూ, ఇవే వాస్తవికమైనవని చెపుతారు. కాని మానజీవితంలో ఇంద్రియజ్ఞానానికి అతీతంగా వుండే అనుభవాలు కొన్ని వున్నాయి. వీటికి అనేక పేర్లున్నాయి వీటిని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన విలియం జేమ్స్ ప్రోగుచేసి తరగతుల వారీ విభజించాడు అంతవరకు, శాస్త్రకారులు వీటినిగురించి ఆలోచించే వారుకాదు విలియం జేమ్స్ ప్రోగుచేసిన ఈ అనుభవాలను చాల మంది మనస్తత్వ శాస్త్రజ్ఞులు అపహాస్యం చేశారు; ఇవేవో జబ్బులు అన్నారు పరిశీలించటానికి, శాస్త్రోక్తంగా పరామర్శించటానికి ప్రయోగపడటానికివీలుగా ఈ అనుభవాలను జేమ్స్ క్రోడీకరించి అట్టి పెట్టి మానవజాతికి చాలా సహాయం చేశాడు అతను ఈ అనుభవాలను మిగిలినవారికి మల్లే అపహాస్యం చెయ్యలేదు; వాటిని గురించి తన అభిప్రాయాన్ని ముందే నిర్ణయించుకోలేదు సత్యాన్వేషకుల పరిశీలనార్థం సేకరించి అట్టిపెట్టారు" అన్నాడు.

జేమ్స్ దృష్టి ఎంత ఆరోగ్యకరమైందో చెపుతూ, ఫిలిప్. పి. వీనర్ "ప్రెగ్మాటిజం యొక్క పరిణామం—దాని కర్తలు" అనే గ్రంథంలో ఇలా అన్నాడు—"విలియంజేమ్స్ తన ధోరణిలో తాను కాస్తువది నమ్మకం అనే దానికి తావు కల్పించటానికిగాను, సైన్సు యొక్క హద్దులను నిర్వచించాడు. అతను కలిగించదలిచిన నమ్మకం అర్థంకాని ఏదో పాత అతీతమైన శక్తిలోకాదు మానవజాతి ఆశలకు నిలయమైన వ్యక్తిలో నమ్మకం కలిగించటానికి అతను ప్రయత్నించాడు. ఆ నమ్మకం కూడా ప్రయోజనంతో కూడుకున్న నమ్మకం జేమ్స్, ప్రెగ్మాటిజం మానవ ప్రయత్నంయొక్క విలువనూ, పటిష్టతనూ అంగీకరించినా, షోపెనార్‌కి మల్లే కోర్కెను నిర్మూలం చేసుకోమని చెప్పడు. నీషేకి మల్లే గుడ్డిగా అధికార వాంఛను పెరిందించడు మానవుని, అతని దుస్థితినుంచి రక్షించటానికి, మనస్సు నిర్వహించే పాత్రను ఇంకా విశాలదృష్టితోనూ, సౌహార్ద్రంతోనూ చూడాలనే అతను కోరాడు.

భౌతిక శాస్త్రంగానీ, శారీరక శాస్త్రంగానీ మానవుని భవిష్యత్తును బంధించలేవనీ, పూర్తి కాబడిన ప్రపంచంలో సాక్షీభూతంగా వుండే స్థితికి మాత్రమే అతన్ని గుంజలేవనీ ఘంటాపథంగా చెప్పటం అతని సూత్రాల్లోని ముఖ్యాంశం." అతడే అదే గ్రంథంలో ఇంకొకచోట. "మానవుల హక్కుల ప్రాముఖ్యతను పవిత్రంగా కాపాడటంలో అతని తత్వశాస్త్రం యొక్క హృదయం బోధపడుతుంది ఈ వ్యక్తిత్వాన్ని నిరూపించి నిలపటానికి డార్విన్ యొక్క 'అప్రయత్నంగా వొచ్చే మార్పు' అనేభావం ఉపకరిస్తుంది గనుక దాన్ని అంగీకరించాడు ఏ శాస్త్ర సిద్ధాంతమైనా వాస్తవిక విలువలపట్ల మానవునికి వ్యక్తిత్వాన్నీ, స్వాతంత్ర్యాన్నీ ఇవ్వకపోతే వీటి అవసరాన్ని నిరూపించటానికి మరొక ఆధారాన్ని చూచుకోటానికి జేమ్స్ ఏమాత్రం వెనుకంజ వేసేవాడుకాదు..." అన్నాడు.

కొన్ని సందర్భాల్లో తర్కం ఎటూ తేల్చలేనప్పుడు, సాక్ష్యం సరిసమానంగా వున్నప్పుడు చూస్తూ వూరుకొని ఫలితాలను మనకు అర్థం కాని శక్తికి అప్పగించేబదులు మన కోర్కెలనూ ఆవేశాలనూ తూకంలోకివేసి, ఫలితాలను మనమే నిర్ణయించి అందువల్ల వచ్చే బాధ్యతలను మనమే ఎందుకు స్వీకరించరాదు? అని ప్రశ్నిస్తాడు జేమ్స్.


కడుపులోని అస్వస్థతతో మీ నిత్యానందమును చెడగొట్టుకొనవద్దు!



అజీర్ణము, గుండెమంట, లేక పైత్యమువల్ల బాధపడుచుంటే, తళతళ మెరయుచు పొంగు ఈనోస్ ఫ్రూట్ సాల్ట్ ఒక గ్లాసు మీరు పుచ్చుకోండి. దానికిగల అమ్ల వ్యతిరేక గుణము కడుపులోని "భారపు అనుభవమును" త్వరగా తగ్గించి మీరు ఉత్సాహంగా, సంతోషంగా ఉండుటలో సహకరించును. ఈనోస్ కాలేయమును మందముగా ఉండకుండునట్లుచేసి మీ మలాశయమును క్రమ స్థితిలో నుంచును. ఈనోస్ సేవించి జీవిత ఆనందమును అనుభవించుడు.

ఈనోస్ 'ఫ్రూట్ సాల్ట్'




మిమ్ములను ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంచును

తాజా గుణము చిరకాలముండుటకుగాను సీసాలలో అమ్మబడును.

"ఈనో" మరియు "ఫ్రూట్ సాల్ట్" అను మాటలు రిజిస్టర్డ్ ట్రేడ్ మార్కులు

ENO. 816a




రాజమండ్రి ఆర్ట్సు కాలేజి కొత్త భవనం. 24 వ తేదీని దీనికి విద్యామంత్రి డాక్టర్ కృష్ణారావుగారు ప్రారంభోత్సవం జరిపారు

విద్యామంత్రి డాక్టర్ యం. వి. కృష్ణారావుగారు రాజమండ్రిలోని గవర్నమెంట్ ఆర్ట్సు కాలేజి కొత్త భవనానికి ప్రారంభోత్సవం జరపడానికి వచ్చినపుడు స్టేషన్‌లో పురప్రముఖులు స్వాగత మిచ్చినప్పటి ఫొటో

# రామరాజ భూషణుని రమణీయకృతికి తమిళసేత

**రచన శ్రీ చల్లా రాధాకృష్ణ శర్మ**

ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ప్రబంధయుగానికొక ప్రత్యేకతవున్నది. ప్రబంధం తెనుగువారి స్వతంత్ర కావ్యం. పురాణాలు విని విని చెవులు తడికలు కట్టిన తెనుగుకవి కొంచెం స్వతంత్రంగా ఊహించ మొదలిడింది ఈ ప్రబంధ యుగంలోనే. ప్రబంధాలలోని ఇతివృత్తాలు పురాణాంతర్గత కథలే అయినప్పటికీ, వాటికి మెరుగులు దిద్దినాడు ప్రబంధ కవి ఆష్టాదశ వర్ణనాత్మకంగానూ, శబ్దప్రధానంగానూ కావ్యరచన చేయడానికి సన్నద్ధుడైనాడు, అందువల్లనే ప్రబంధాలన్నీ వర్ణనలతోను, శబ్దాలంకారాలతోను నిండిపోయినవి.

పెద్దనగారి మనుసంభవ మహాకావ్యం వెలసినప్పటినుంచీ కవులు చాలమంది పురాణాలు తెనిగించడం మానివేసి, పురాణాలలోని కొన్నికొన్ని ముఖ్యవిషయాలను మాత్రం తీసికొని ప్రబంధాలు వ్రాయసాగారు. ఎన్నో ప్రబంధాలు వ్యాప్తిలోకి వచ్చినా, వాటిలో పేర్కొనతగినవి. కొన్ని మాత్రమే. ఆ కొన్నిలో సంగీత సాహిత్య సార్వభౌముడైన రామరాజ భూషణుడు రచియించిన వసుచరిత్రం ఒకటి.

వసుచరిత్ర ప్రచారంలోనికి వచ్చినదాదిగా పిల్ల మనుచరిత్రలకుమారుగా పిల్ల వసుచరిత్రలెన్నో బయలుదేరినవి తరువాతి కవులందరూ వసుచరిత్రకారుని అనుసరించడానికి ప్రయత్నించారు. అంతేకాదు-తమ కావ్యాలలోనూ, సంగీతసాహిత్యాలు ఈడూ జోడూ గల కన్నెలవలె కలిసిమెలిసి విహరిస్తూ వుండాలని కూడా అభిలషించారు. కాని రామరాజభూషణుని శబ్దసౌకుమార్యం, సుందర శ్లేష, లయాన్వితశైలి వారు సాధించలేకపోయినారు పైపెచ్చు పిల్ల వసుచరిత్రలు కొన్ని కావ్య గౌరవాన్ని కూడా పొందలేకపోయినవి. వీన్ని పురస్కరించుకొని చూడగా, వసు చరిత్రకారుని గానలయాన్వితమైన మధుర మనోహర మంజులవాక్కు అనన్య సాధారణమైనదని చెప్పవలసిఉన్నది అందువల్లనే రామరాజభూషణుడు కవులలో మేటి అనిపించుకున్నాడు. అతని కావ్యయశస్సు తెలుగునాట నాలుగు మూలలా వ్యాప్తం కావడమే కాకుండా, అనుపమకావ్యం తమిళ భాషలోనికి కూడా అనువదింపబడింది ఇది ఆంధ్రకవి లోకానికే కాదు ఆంధ్రజాతికంతటికీకూడా గర్వకారణం నాటికీ నేటికీ కూడ తమిళంలోనికి పరివర్తనం కావింపబడిన తెనుగు కావ్యం ఇదొక్కటే (వేమన పద్యాలు కూడా తమిళం చేయబడినాయి )

ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయలవారి నిర్యాణానంతరం తెనుగుభాషను పోషించి చిరయశస్సు గడించినవారిలో పేర్కొనతగిన వారు దక్షిణాంధ్రం ఏలిన నాయకరాజులు. ఈ నాయకరాజుల చరిత్ర ఆంధ్రుల చరిత్రలోనే గాక దక్షిణ భారత దేశచరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం, తెలుగుమాటలు, తెలుగు పాటలు వీరి కాలంలో ఒక కొత్త చెలువందు, ఒక కొత్త సోయగమూ చేకూరినవి. వీరి కాలంలో తెనుగువారు చాలామంది తమిళనాడుకుపోయి స్థిరనివాసాలేర్పరచుకున్నారు క్రీస్తుశకం 16, 17, 18 శతాబ్దాలలో దక్షిణపథంలో ఎక్కడ చూచినా తెనుగువారే; రాజ్యాధికారం యావత్తూ తెనుగువారి కైవసమైంది తెనుగుభాషను పోషించడం, తెనుగు కవుల నాదరించడం, శక్తివుంటే తెనుగులో రచన వెలయించడం—అనేవి ఆనాటి దొరలకు సహజగుణాలై ప్రతిభాసించాయి తెనుగు భాషంటే ఆనాటి ప్రభువుల కావిధమైన భక్తి గౌరవాలుండేవి. అందువల్ల తెనుగు కావ్యం తమిళ భాషలోనికి కూడా అనువదింపబడడం జరిగింది.

తమిళభాషలో వసుచరిత్ర వెలయడానికి కారణభూతుడు తిమ్మభూపతి. ఈయన ఒక సామంతరాజు, ఆరవీటి రాజకుటుంబానికి సంబంధించినవాడు తిమ్మభూపతి తిరువాలికండ(ర) పురము(తిరుచిరాపల్లి జిల్లాలోనిది) నకు సమీపంగావున్న మదుమై అనే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేసినట్లు తెలియవస్తున్నది. ఇతని తండ్రి పేరు తిరుమలరాయడు. కాని, తిరుమలరాయడనే పేరుతో చాలామంది రాజులు చరిత్రలో కనబడుతుండడంవల్ల ఇతడే తిరుమలరాయనో కచ్చితంగా చెప్పలేము, తిరుమలరాయడు తిరువాలికండపురంలో వేంచేసి ఉన్న శివుని భక్తుడనీ, శివుని వరప్రసాదంవల్ల తిరుమల భూపతి జన్మించినాడనీ తమిళ వసుచరిత్రమువల్ల తెలుస్తున్నది తిమ్మభూపతి రాజకీయరంగంలోనే కాకుండా సాహిత్యరంగంలో నూ విశేష ఖ్యాతి సంపాదించాడు. తమిళ కవులను పోషించి వారిచేత గ్రంథాలు వ్రాయించాడు. "ఆది పురువత్తాని పురువం" (పర్వం) అనే మరొక తమిళ గ్రంథం కూడా కృతి పొందాడు. ఈ విధంగా తమిళ వాఙ్మయాన్ని పోషిస్తూ వచ్చిన తిమ్మభూపతి వసుచరిత్రను తమిళంలోకి వ్రాయించి తన మాతృభాషాభిమానానికి శాశ్వత చిహ్నం ఒకటి ఏర్పరుచుకున్నాడు.

వసుచరిత్రను తమిళంలో వ్రాసిన తొండైమాన్ దురై అంబలత్తాడుమ్ అయ్యాన్ గొప్ప కవే అయినా అతని జీవితానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఇతని నివాసస్థలం తిరుచిరాపల్లి జిల్లాలోని తొండైమాన్ దురై అనే గ్రామం. కృతిభర్తా, కృతికర్తా—ఇద్దరూ తిరుచిరాపల్లి జిల్లాకు చెందినవారే. తిమ్మభూపతి ఆజ్ఞను శిరసావహించి తాను రామరాజభూషణుని వసుచరిత్రం రచియించితినని అంబలత్తాడుమ్ అయ్యాన్ గ్రంథపీఠికలో ఉదహరించాడు. ఇతనికి తెనుగుతో పరిచయం ఉన్నట్టు కనబడదు. వీరిద్దరి కాలయ్య దేవుడనే అతడు నమశ్శివాయ దేవుడను నతనికి వసుచరిత్రను చెప్పినట్లు, నమశ్శివాయ దేవుని సహాయంతో అంబలత్తాడుమ్ అయ్యాన్ వసుచరిత్రను వ్రాసినట్లు గ్రంథావతారిక భాగంవల్ల విశదమవుతుంది. ఈ తమిళ వసుచరిత్ర శ్రీ టి చంద్రశేఖరన్ గారి సంపాదకత్వం క్రింద మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం ప్రచురణగా వెలువడింది. ఇట్టి ఉపగ్రంథాన్ని తెలుగులోనికి తెచ్చుకొనవలసిన ప్రయత్నం స్తుతిపాత్రం:

రామరాజభూషణుని వసుచరిత్రను అనుసరించే తమిళ వసుచరిత్ర వ్రాయబడింది ఇందులోను శబ్దాలంకారాలూ, అర్థాలంకారాలూ మొదలైనవి వాడబడినవి. రామరాజభూషణుని మధురమైన శ్లేష మరొకరికి అలవడడంగాని, మరొకభాషలోనికి యథాతథంగా మారితంకావడంగాని కల్ల. తమిళ వసుచరిత్రలోను శ్లేష వాడబడింది. అయినా తెలుగుతెలియని కవికి వసుచరిత్రకారుని హృదయాన్ని అర్థంచేసుకోవడం ఎంతైనా కష్టంతో కూడిన పని. తమిళ వసుచరిత్రకారుడు తెలుగుభాషా పాండిత్యం లేనివాడు. అయినా, తెలుగు వసుచరిత్రమందలి మాధుర్యమంతా తమిళ వసుచరిత్రలో కనబడకపోయినప్పటికీ, ఇది కూడా ఒక మహాకావ్యమనడంలో సందేహంలేదు. తమిళ వసుచరిత్రను పరిష్కరించి. ప్రకటించిన శ్రీ టి. చంద్రశేఖరన్‌గారు ఈ గ్రంథ ప్రాశస్త్యాన్ని తమ ముందుడిలో ఇట్లు స్పష్టం చేశారు: "తమిళంలో మనోహరములైన కల్పనలతో ఒప్పుచున్న కంబరామాయణం, విల్లి భారతం, నైషధం మొదలైన కావ్యములకు తరువాతిదిగా దీనిని పేర్కొనవచ్చును." కావున తమిళ వసుచరిత్ర కూడా ఒక గొప్ప కావ్య మనడం అత్యుక్తి కాదు,

మొత్తంమీద వసుచరిత్ర కావ్యం తెనుగులోగాని, తమిళంలోగాని ఒక మహా కావ్యమనే పేరుపొందింది. ఈ గొప్పదనానికి కారణం వసు చరిత్ర మందలి కథకాదు; వసు చరిత్రకారుని ప్రతిభా విశేషాలే రామరాజ భూషణుడంతటి వాడు చేపట్టింది బంగారం కాకుండా ఉంటుందా? ఇంతకూ అతడు ధన్యుడు; ఆంధ్ర, ద్రావిడ వాఙ్మయాలు రెండింటిలోను అతడు గౌరవస్థానం సంపాదించుకున్నాడు.

## రష్యానుంచి జర్మన్ యుద్ధఖైదీల రాక

బెర్లిన్, సెప్టెంబర్ 25—జర్మన్ యుద్ధఖైదీల విషయమై గత ఆగస్టులో సంతకాలు జరిగిన ఒడంబడిక ప్రకారం రష్యా నేడు తొలిజట్టును తూర్పు జర్మనీకి పంపివేసింది

మొదటి జట్టుకు చెందిన జర్మనులందరు తిరిగి వచ్చారని తూర్పు జర్మనీ ప్రభుత్వ దేశీయశాఖా మంత్రివర్గం ప్రకటించింది

---

వచ్చే మార్చిలో ఇంగ్లండులో జరుగనున్న స్కాటిష్ ఆల్ ఇంగ్లండు బాడ్మింటన్ పోటీలకు ఇటీవల బొంబాయిలో నేషనల్ ఛాంపియన్ శ్రీ త్రిలోక్ నాథ్ సేఠ్‌ను ఓడించిన నందూ నటేకర్‌ను పంపడానికి ఇండియా క్రికెట్ క్లబ్ బాడ్మింటన్ కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు బొంబాయి వార్త.

## ఇండియాలో ఆహార పరిస్థితి

—సుముఖంగా వున్నదని కిద్వాయి అభిభాషణ

లక్నో, సెప్టెంబర్ 25—ఇండియాలో మొత్తంమీద ఆహార పరిస్థితి మెరుగుగా వున్నదని యూనియన్ ఆహార మంత్రి శ్రీ కిద్వాయ్ నేడిక్కడ వెల్లడించారు.

1953–54 సంవత్సరంలో ఇండియా 10 లక్షల టన్నుల గోధుమను దిగుమతి చేసుకోబోతున్నా, హెచ్చు తగ్గులు ఇండియా నుంచి ఎగుమతి అయ్యే వ్యాపారంలో చూడబడగలవని ఆయన వివరించారు. ఆహార పదార్థాలను దిగుమతి చేసుకొనే విధానం ఇండియాకు అవసరమయ్యే ఇతర వస్తువుల దిగుమతికి భిన్నం కాదని, పైగా ప్రపంచంలో వి ఇతర దేశాలతో సంబంధంలేకుండా ఏకాకిగా వుండాలని ఇండియా భావించడంలేదనీ, ఉదాహరణకు, పుగాకు, వత్తి, నార మొదలైనవాటిని ఇతరదేశాలకు ఎగుమతిచేసి ఆయాదేశాల నుంచి గోధుమను దిగుమతిచేసుకోవడంవల్ల ఇండియాకేమీ బాధలేదనీ, పరిమిత కంట్రోల్ విధానం ప్రమాదంరాకుండా చూసేనిమిత్తం రక్షణచర్యగా అవలంబించబడుతుందనీ, ఇతర దేశాలలో గోధుమ ఉత్పత్తి అధికం కావడంతో ధరలు తగ్గడంవల్ల ఇండియాలో ఆహార పరిస్థితి మెరుగుపడిందనీ, ఇతరదేశాలలో బియ్యం ధరలు యింకా హెచ్చుగానే వున్నాయనీ, త్వరలోనే తగ్గగలవని ఆశిస్తున్నామనీ యూనియన్ ఆహార మంత్రి పత్రికావిలేకరులకు తెలియజేశారు.

ఉత్తర ప్రదేశ్‌లో మిగులుగా వున్న బియ్యాన్ని సేకరించే నిమిత్తం సంప్రదింపులు జరపటానికి తాను ఇచ్చటికి వచ్చామన్నారు.

## మొరాకో ప్రజల స్వాతంత్ర్యోద్యమం

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 24—మొరాకో నేషనలిస్టుపార్టీ నాయకుడు మిస్టర్ మహమ్మద్ మెక్కి నసిరీ మధ్య ప్రాచ్య, దూర ప్రాచ్య దేశాలలో పర్యటన చేస్తూ నాలుగురోజుల క్రితం ఇండియాకు వచ్చిన సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో మొరాకో స్వాతంత్ర్యోద్యమం వల్ల ఆసియా, అరబ్ దేశాల ప్రజలకు విశేషమైన సానుభూతి కలదని తనకు తేటపడ్డదన్నారు.

ఇండియా ప్రభుత్వానికి, ప్రజలకు మొరాకో ప్రజల తరపున కృతజ్ఞత తెలపడానికి తాను వచ్చానని, యిక్కడి ప్రజలకు తెలియని కొన్ని సంగతులను వివరించడం కూడా తన అభిమతమనీ ఆయన అన్నారు.

ఇండియా ప్రభుత్వ విదేశాంగశాఖ ఉద్యోగుల పెక్కుమందితో ఆయన సమాలోచనలు జరిపారు కూడా.


డాల్డా

ధరలు తగ్గింపబడినవి

10 పౌన్ల టిన్నుమీద 7½ అణాలు తగ్గుదల

5 పౌన్ల టిన్నుమీద 3¾ అణాలు తగ్గుదల

2 పౌన్ల టిన్నుమీద 1½ అణాలు తగ్గుదల

1 పౌను టిన్నుమీద 3 కానులు తగ్గుదల




ధరలలో ఈ తగ్గుదలను తెలియజేయుటకు డాల్డా వనస్పతిని తయారుచేయువారు సంతసించుచున్నారు. డాల్డా వనస్పతియొక్క ఉన్నత రకములో మార్పేమియు లేదు.

ఇప్పుడే డాల్డా వనస్పతిని కొని యుంచుకొనండి—పండుగదినములు వచ్చుచున్నవి.

డాల్డా

వనస్పతిని

తయారుచేయువారైన

ది హిందుస్థాన్ వనస్పతి మేన్యుఫేక్చరింగ్ కంపెని లిమిటెడ్.

బొంబాయివారిచే ప్రకటింపబడినది.

HM. 207-X30 TL

**గ్రహస్థితి:** మిథునంలో గురుడు; కర్కాటకంలో కేతువు; సింహంలో కుజ, శుక్రులు; కన్యలో సూర్యుడు; బుధుడు 30 వ తేదీ ఉదయంవరకు కన్యలో, ఆ పైన తులలో; తులలో శని, మకరంలో రాహువు; చంద్రుడు వృషభ, మిథున, కర్కాటక, సింహాలలో.

• • •

బంగారం ధర 28, 30 తేదీలలో కొద్దిగా పెరిగి, 1, 2, 3 తేదీలలో తగ్గుతుంది.

• • •

వేరుశనగనూనె, నూనె ధరలు 29 వ తేదీ తరువాత కొద్దిగా తగ్గుతవి.

# తారాబలం-చంద్రబలం

1953 సెప్టెంబర్ 27 వ తేదీ ఆదివారంనుంచి అక్టోబర్ 3 వ తేదీ శనివారంవరకు

**మేషం:** [అశ్విని, భరణి, కృత్తిక, 1 వ పా.]

కుటుంబ విషయాలలో ఈ వారం కొంతవరకు తృప్తికరంగా కనబడుతుంది. కలతలు చాలావరకు తగ్గిపోతవి; అనారోగ్యాలు మొదలైన ఉపద్రవాలు కూడా అంతగా వుండవు. ఇతరులవద్దనుంచి రావలసిన డబ్బునుగురించి, వివాదాలు రేగినమీదట చేతికివస్తుంది. వృత్తి, వుద్యోగాలలో కొన్ని కొత్త పేచీలు తలయెత్తుతవి; పెద్దవారితో కలహించవలసి వస్తుంది. త్రిప్పట, అసౌఖ్యం, ఖర్చులు యెక్కువ; ఈ సందర్భంలో మాత్రం ఆశాంతిగానేవుంటుంది కొద్ది వ్యవహారాలలో ప్రతికూల సూచనలు కనబడుతవి. 28,29 తేదీలలో బంధువులతో విరోధాలు; మితిమీరిన ఖర్చులు; చేతికి అందినలాభం జారిపోవటం.

**వృషభం:** [కృత్తిక 2, 3, 4. పా. రోహిణి, మృగశిర 1, 2 పా.]

ఈ వారంలో డబ్బును గురించిన చిక్కు అంతగా వుండదు. అయితే, చేతిలోకి యెంత వచ్చినా తృప్తి, సంతోషం లేకుండా ఖర్చు అయిపోతూ వుంటుంది. పైనపెట్టుకొన్న పెద్ద బాధ్యతలను నిర్వర్తించుకొనడానికిగాను అప్పులు చేయవలసిన అవసరాలు కూడా యేర్పడుతవి. వారంచివర రోజులలో శ్రమకు ఓర్చి ప్రయాణాలు చేయవలసివస్తుంది. వృత్తి ఉద్యోగాలలో స్థానం మార్పులు రావడానికి అవకాశాలున్నవి. ఆరోగ్యం మధ్యమంగా వుంటుంది. వ్యవహారాలలో అనుకూల సూచనలు కనబడుతవి. సంఘంలో గౌరవాభివృద్ధి, 30, 1 తేదీలలో భయం, అల్పులతో విరోధాలు, ప్రయాణాలు.

**మిథునం:** [మృగశిర, 3. 4. పా. ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పా]

ఈ వారం రెండవ భాగంలో కొన్ని మంచి మార్పులు కనబడుతవి. ముఖ్యంగా వృత్తి వుద్యోగాలలో అభివృద్ధికి మార్పులు వస్తవి; ఈ సందర్భంలో కొందరు పెద్దవారు సాయం చేస్తారు పిల్లలకేమారోగ్య పరిస్థితులు కూడా యీ వారం చాలావరకు చక్కబడుతవి. స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. దేహారోగ్యం విషయమై కొంచెం జాగ్రత్తగా చూచుకొనండి ఇతరుల చేతినుంచి రావలసిన డబ్బు, విలువగల వస్తువులు మొదలైనవి వారం రెండవ భాగంలో చేతికి వస్తవి. అధికారుల సాయం, బంధుమిత్రుల తోడ్పాటు వుంటుంది 28, 29 30 తేదీలలో డబ్బు రాబడి; గౌరవవృద్ధి శుభవార్త.

**కర్కాటకం:** [పునర్వసు 4 పా పుష్యమి, ఆశ్లేష]

ఈ వారంలో అతిముఖ్యమైన ప్రయాణాలు కొన్ని నెరవేరుతవి వారం అంతా చాలా ప్రశాంతంగా గడుస్తుంది. మీ మనస్సుకు శాంతి తృప్తి యిచ్చే వ్యక్తులతో సమావేశం, స్నేహం లభిస్తవి. డబ్బు విషయమై యిబ్బంది పడవలసిన అవసరంలేదు. వృత్తి వుద్యోగాలలో గౌరవం, ఆదాయం పెరుగుతవి. వారం మధ్యభాగంలో కొద్దిపాటి అనారోగ్యంచేసే సూచన వున్నవి శుభకార్యప్రయత్నాలను గురించి డబ్బుఖర్చు అవుతుంది స్థిరాస్తి వస్తు వాహనాల వృద్ధిచేసుకొనడం, వాటివల్ల సౌఖ్యం అనుభవించడం జరుగుతుంది. 1, 2, 3 తేదీలలో అనుకొనని ఆదాయం, పుణ్యకార్యాలు, కొద్ది అసౌఖ్యం

**సింహం:** [మఖ, పుబ్బ, ఉత్తర 1 పా]

ఈ వారం సగం గడిచినప్పటినుంచి డబ్బు సంబంధమైన యిబ్బంది కొంచెం కొంచెం తలయెత్తుతుంది గతవారం ఆఖరువరకు మీరు ధారాళంగా చేస్తూ వచ్చిన ఖర్చులయొక్క పరిణామం యిప్పుడు మీ కంటికి స్పష్టంగా తెలుస్తుంది ఈ విధంగా డబ్బు యిబ్బంది యేర్పడుతున్నా, స్థిరాస్తి, వస్తు వాహనాల వృద్ధి అయితీరుతవి. పాటిపంటలో మంచి వలకుబడి సంపాదించుకొంటారు. పిల్లల మూలకంగా సంతోషం, గౌరవం అనుభవిస్తారు వృత్తి వ్యాపారాలలో లాభానికి దారి తీసే మార్పులు కొన్ని ప్రారంభమవుతవి మంచిమాటలతో వంచన చేయడానికి తయారుగావున్నవారి విషయమై అశ్రద్ధగా వుండవద్దు. 29, 30 తేదీలలో ప్రయాణాలు; డబ్బు రాబడి; కుటుంబంలో అనారోగ్యం.

**కన్య:** [ఉత్తర 2, 3, 4. పా. హస్త, చిత్త 1, 2 పా]

వ్యవహార సందర్భాలలో యీ వారం యెక్కువ జాగ్రత్తగలిగి మెలగడం అవసరం. మీరు యేమరివుండే అదనుకనిపెట్టి, మిమ్ము అను చిక్కు వ్యవహారలోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తారు. కుటుంబంలో ఆశాంతికర పరిస్థితులు తలయెత్తడంవల్ల, శుభకార్య ప్రయత్నాలకు, స్థిరాస్తి మొదలైనవాటి అభివృద్ధికి ఆటంకాలు యేర్పడుతవి. ఓర్పు వహించడం చాలా అవసరం. తగాదాలకు అవకాశ మిచ్చే పనులను, మాటలను అరికట్టడం అవసరం. ఈవారం కొందరు మిత్రులు మీదాక్షిణ్యతలను పైనవేసుకొని కొంతవరకు సాయపడతారు వృత్తి, వ్యాపారాలలో వృద్ధికి దారి కనబడుతుంది. 1,2 తేదీలలో వ్యవహారంలో చికాకులు డబ్బు యిబ్బంది: దైవకార్యాలు.

**తుల:** [చిత్త 3, 4 పా. స్వాతి, విశాఖ 1, 2, 3 పా]

గడచిన నాలుగైదు వారాలలో యేర్పడిన రకరకాల చిక్కులు క్రమంగా ఈ వారం నుంచి తగ్గుముఖం పట్టుతవి మీ వృత్తి వ్యాపారాలను గురించి. జీవితాభివృద్ధిని గురించి ఆశ ఉత్సాహం అంకురిస్తవి. క్రమంగా ముందు ముందు ఒక వారం తరువాత ఒక వారం మేలుగా వుంటుంది. మీ ప్రయత్నం లేకుండా ఒక మంచి వ్యక్తియొక్క స్నేహం, సహాయం లభిస్తవి. కుటుంబంలోని ఆశాంతి కూడా చాలావరకు తగ్గుతుంది ఆరోగ్యం విషయమై మాత్రం మరికొన్ని రోజులపాటు జాగ్రత్త కలిగివుండడం మంచిది కొత్త వ్యవహారాలలో అనుకూలత కనబడుతుంది; ఖర్చులు ఎక్కువ 27, 28 తేదీలలో త్రిప్పట; గౌరవ మర్యాదలు; ఆసౌఖ్యం.

**వృశ్చికం:** [విశాఖ 4 వ పాదం. అనూరాధ, జ్యేష్ఠ]

గత వారంకన్నా ఈ వారం కొంతవరకు నెమ్మదిగానే గడచిపోతుంది వృత్తి, ఉద్యోగాలలో పెద్దమైన చిక్కు ఉండవు. కుటుంబంలో కూడా మనస్సుకు తృప్తికరంగానే వుంటుంది, వారం చివరరోజులలో ఒక దూర ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో తగాదాలు రావడానికి, విలువైన వస్తువులు పోవడానికి అవకాశా లున్నవి. కాంట్రీ, హెచ్చరికకలిగివుండడం మంచిది స్థిరాస్తి, వాహనాలు మొదలైనవి సంపాదించే ఆలోచన లివ్వుడు నెరవేరవు. బంధువులతో విరోధాలు వస్తవి, లేదా, వారివల్ల నష్టం, చింత సొందవలసి రావచ్చు ఇతరుల ప్రోత్సాహపు మాటలను నమ్మి శక్తికి మించిన పనులలో ప్రవేశించవద్దు. 28, 29, 30 తేదీలలో ఆరోగ్యం, త్రిప్పట.

**ధనుస్సు:** [మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.]

ఈ వారం చాలావరకు చికాకు లేమీ లేకుండా గడచిపోతుంది. డబ్బు, ఆరోగ్యం మొదలైన విషయాలలో కొన్ని మంచి సూచనలు కనబడుతవి. లోగడ కొంతకాలంనుంచి సలగడ పడివున్న మనస్సుకు ఊరట కలుగుతుంది. వృత్తి, వ్యాపార విషయాలలో చెప్పదగిన అభివృద్ధి వస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతవి. ఆదాయంకూడా వృద్ధి అవుతుంది అంతేగాకుండా, లోగడ వుంటున్నవి గాక, క్రొత్తగా కొన్ని రాబడి దారులు ప్రారంభమవుతవి. కుటుంబంలో ఖర్చులు, చికాకులు తగ్గుతవి. వ్యవహార సందర్భాలలో అనుకూలత కలుగుతుంది. అధికారులవల్ల అనుకూల సహాయం లభిస్తుంది 1, 2, 3 తేదీలలో ప్రయాణాలు; చెడిన ఆలోచనలలో తిరిగి అనుకూల సూచనలు.

**మకరం:** [ఉత్తరాషాఢ 2, 3, 4. పా శ్రవణం, ధనిష్ఠ 1, 2 పా.]

ఇంతకుముందు పిల్లలమూలకంగా ఏర్పడిన అశాంతి తగ్గిపోతుంది. స్థిరాస్తి సంబంధమైన పేచీలు, వ్యవహారాలు ఒక పరిష్కారానికి వస్తవి. మీ విరోధుల బలం తగ్గుతుంది ఉద్యోగ, వ్యాపారాలలో కొద్దిఅభివృద్ధి కనబడుతుంది. ఈ ప్రసక్తిలో గ్రామాంతర ప్రయాణాలు, హోదా మార్పులుకూడా రాగల అవకాశా లున్నవి. బంధువులు కూడా అనుకూలంగా నడుస్తారు. శుభకార్యపు ఆలోచనలు కూడా వస్తవి. ఆరోగ్యం అప్పుడప్పుడు కొంచెం చికాకు కలిగిస్తుంది అధికారులవంటి వారివల్ల కార్యసిద్ధి కలుగుతుంది 29, 30 తేదీలలో అనారోగ్యం; డబ్బు పోయే భయం; పోటీలలో జయం.

**కుంభం:** [ధనిష్ఠ 3, 4, శతభిషం, పూ. భా. 1, 2, 3 పా]

గత వారంకన్నా ఈ వారం చాలావరకు మంచి మార్పులు వస్తవి హోదా, ఆస్తి-మొదలైన విషయాలలో ఈ వారం రెండవసగంలో అనుకూల వాతావరణం యేర్పడుతుంది. వ్యాపార, వుద్యోగాలలో యింతవరకు వుంటున్న మందకొడితనం పోయి ముందడుగు వేయడానికి అవకాశాలు, ఉత్సాహం వస్తవి వ్యవహార విషయాలలో మీకు బలం, ధైర్యం పెరుగుతవి. కుటుంబపు చిక్కులు కూడా చాలావరకు తొలగిపోతవి. జీవితంలో స్థిమితం, నిలకడ యేర్పడుతవి. బంధువుల సహాయం నమ్మి యే బాధ్యత గల ప్రయత్నమూ పైనపెట్టుకోవద్దు. 28, 29 తేదీలలో డబ్బు చిక్కు, అప్తులతో చికాకులు; చిన్న జాలు.

**మీనం:** [పూర్వాభాద్ర 4 వ పాదం. ఉత్తరాభాద్ర, రేవతి]

వృత్తి, వ్యాపారాలలో యీ వారం ఆరంభంలో కొన్ని చిక్కులు యేర్పడుతవి-ఆ చిక్కులు వారం చివర రోజులలో కొంతవరకు తగ్గే అవకాశా లున్నవి ఈ సమయంలోనే డబ్బు సంబంధమైన వత్తిడి యెక్కువ అవుతుంది; ఖర్చులు పెరుగుతవి ప్రయోజనంలేని త్రిప్పట యెక్కువ అవుతుంది. కొన్ని వ్యవహారపు చిక్కులు కూడా ఎదురయ్యే సూచన లున్నవి. స్థిరాస్తి, వస్తు, వాహనాల సంబంధంలో మనస్సుకు అశాంతి యేర్పడవచ్చు ఈ సమయంలో తొందరపడి యే నిర్ణయాన్నీ చేయవద్దు. సహనంతో యుక్తిగా కాలం గడపడం మంచిది 1, 2 తేదీలలో పెద్దవారి సహాయంతో వృత్తి చిక్కులు తొలగుతవి. అధికారుల అనుకూలత; దైవ అనుకూలతవల్ల మనశ్శాంతి.

—పాతూరి సుబ్బరాయశాస్త్రి,
నెం. 147, మింట్ స్ట్రీట్, మద్రాసు-1

# ఆల్బో-సాంగ్

పిన్నలకు, పెద్దలకు అనుదినాహారము నకు శ్రేష్ఠమైన ఉపబలము.

★ రక్తమును అభివృద్ధి పరుచును.
★ అద్భుతమయిన శక్తినిచ్చును.
★ దీర్ఘశక్తిని పెంపొందించును.

కోరినవారికి వివరములు పంపబడును

**J. & J. DeChane**
RESIDENCY ROAD,
HYDERABAD-DECCAN

ఆంధ్ర అండ్ మద్రాసుకు డిస్ట్రిబ్యూటర్లు:- పి. ఆర్. శేఖర్ అండ్ కంపెనీ, గుంటూరు 153, నైనియప్ప నాయక్ వీధి, మద్రాసు.

# నారసింహ లేహ్యము




బంగారుతో చేరినది. మేహము, నిస్సత్తువ, శుక్లనష్టం, అతిమూత్రం హరించి బలమును వీర్యవృద్ధిని కలిగించును. 20తు॥ డబ్బీ రు. 3-4-0. పోస్టేజి ఆ 15.
పి. సి. ఏ. అండ్ కో., "ఆయుర్వేదసమాజం"
పేరిదేపి :: నెల్లూరుజిల్లా






## బహిష్టు!



ఆగినదా? కలవర మువద్దు. కుమారి మాత్రలు అతిశీఘ్ర కాలములో ఎన్ని రోజులనుండి ఏ కారణమువల్లనైనను ఆగిపోయిన బహిష్టును మరల జారీచేయును. ఎరపాయకరమైనది. సాదా రూ. 3/- స్పెషల్ 5/-, స్పెషల్ ఎక్స్ట్రా 8/- వి. పి. పి. ప్రత్యేకము.
Mrs. P. DEVEE F.D.S. (M.A.)
Calcutta-40.
దొరుకు చోటు:—
INDO-MEDICAL SUPPLIES,
29, Vaidyanadha Mudali Street
Madras-1


# రూపవాణి

## ★★ ఫిల్ములలో నాయికల లక్షణాలు - శ్రీ వికాసరాయ్

"విరాతు నటించబోయే కొత్త చిత్రంలో నాయికగా ఎవరు నటిస్తారండి?" అని ఎంతో మంది ప్రశ్నిస్తూవుంటారు ఆ నాయిక ఎలా వుండాలో, ఎలా వుంటే నా పాత్రను నేను మనస్పూర్తిగా కేంద్రీకరించి అభినయించడానికి అవకాశం వుంటుందో నాకు తెలుసు. తనతో హీరోయిన్‌గా చిత్రంలో నటించబోయే నటి అందగత్తె మాత్రమేకాక, ప్రతిభ కలిగినదై వుండాలని ఏముఖ్య నటుడూ ఆశించడు?" అని ప్రసిద్ధ వంగనటుడు శ్రీ వికాసరాయ్ 'ఆంధ్రపత్రిక' బొంబాయి కార్యాలయ ప్రతినిధితో అన్నాడు.

ఈ సందర్భంలో ఆయన ఇంకా ఈ విధంగా అన్నాడు:

"వెలిరంగంలో నటుడుగా ప్రవేశించిన నవ్యక్తి ముందు రంగంలో తాను కాళ్లు నిలద్రొక్కుకొనడానికే తాపత్రయ పడతాడు. కొన్ని చిత్రాలలో నటించి తన మార్గాన్ని సుగమం చేసుకొని పేరు తెచ్చుకొన్న తరువాత తనతోపాటు నాయికగా నటించే వారిని గురించి ఆలోచిస్తాడు.

రిహార్సల్సులో, కెమెరాముందు తనతో కలిసిమెలిసి నటించవలసిన నాయిక ప్రతిభావంతంగా నటించడానికి యత్నించకపోతే నాయకపాత్ర ధరించేవాని అభినయంకూడా రాణించదు. నాయికపాత్ర ధారిణి సెట్‌మీద సరిగా మాట్లాడ లేకపోయినా, తన అభినయాన్ని గురించే మితిమీరి ఆత్రపడినా అందరివనీ తారుమా రవుతుంది. నటీనటుల కెమెరాముందు చేసే ప్రతి తప్పుకు రీటేక్ అవసర మౌతుంది.

పెద్దపేరు సంపాదించుకోవాలంటే నటీనటులు ఎంతో కష్టపడాలి తాము నిర్వహించవలసిన బాధ్యతను గుర్తించాలి. స్నేహ సామరస్యపూర్వక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొనడానికి సహకరించాలి

ఏ నటీనటులకైనా "హాస్యం" పట్ల ఆసక్తి వుండడం అవసరం. సెట్‌మీద కొన్ని సమయాలలో ఆలస్యం మూలంగా కలిగే చికాకును ఒక చిన్న చమత్కారపుమాట, చేష్ట, నందుటన నవ్వించి, చిత్రం పూర్తి అయిన తర్వాత కూడాజ్ఞాపకంచేస్తూ, మధురస్మృతిని కలిగించగలదు.

ఫిల్ము లలో అభినయించడం సులభం కాదు. చాలా కష్టపడాలి. ముఖ్యంగా నాయికపాత్ర ధరించే నటికి అందంవుండేనే చాలదు ఆ అందంలో ఆకర్షణ వుండాలి వ్యక్తిత్వంతో పాటు తెలివిచేటలుండాలి. తనతో పాటు నాయకుడుగా నటిస్తున్నవానితోను, యితర టెక్నీషియనులతోను సహకరించాలి. తన పాత్రను, సన్నివేశాన్ని పూర్తిగా అర్థంచేసుకొని, మనస్సంతా దృశ్యంపైనే కేంద్రీకరించే నటించాలి. తనను ప్రత్యేకి సౌకర్యాలేవో కావాలని కోరకూడదు. అటువంటి వారిని టెక్నీషియనులు, దర్శకుడు, ఇతరనటీనటులు అంతా అభిమానంతో గౌరవంగా చూస్తారు.

దేశంలోని ఇతర ప్రజలు-బెంగాలీ భాష తెలియనివారు బెంగాలీ చిత్రాలను గాని బెంగాల్‌లో తయారైన హిందీ చిత్రాలు గాని చూడడానికి కుతూహల పడతారంటే దానికి బెంగాలీ తారలలోని సహజత్వం, మనోహరమైన రూప, ప్రతిభా విశేషాలు మాత్రమే కారణం.

నాతోపాటు చిత్రాలలో నాయికగా నటించిన సంధ్యారాణి, అరుంధతి ముఖర్జీ, మంజుదే, ప్రణతి ఘోష్, మాయా ముఖర్జీ అనుభవజ్ఞులు, సౌందర్యం, సౌజన్యం,ప్రతిభ, సహకార, సామరస్యాలు కలవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన వ్యక్తిత్వంతో తోటివారితో కలిసిమెలిసి నటిస్తారు. నాయికపాత్రధారిణి సౌజన్య సహకార ప్రతిభలపైనే నాయక పాత్రధారి విజయం కూడా ఆధారపడి వుంటుంది.

# చిత్రజగతి

రోహిణీవారి "ప్రతిజ్ఞ" చిత్రం షూటింగ్ పూర్తి అయింది. శ్రీ కాంతారావు, శ్రీమతి సావిత్రి ఈ చిత్రంలో ప్రధానపాత్రలు నిర్వహించారు. అక్టోబర్ నెలలో విడుదల చెయ్యబడుతుంది.

మద్రాస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి 'రోహిణి' చిత్రం విడుదలకు సిద్ధంగావుంది శ్రీ ముఖర్జీ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీ లంకసత్యం, ఎస్. వి రంగారావు, సహస్రనామం, మాధురిదేవి మున్నగువారు అభినయించారు.

బొంబాయి సాహితీ పిక్చర్స్ పేరుతో శ్రీమతి కమలాబాయి మంగళోత్కర్ నిర్మించనున్న "పాపాయి" చిత్రానికి ఈ నెల 21 వ తేదీని ప్రారంభోత్సవం జరిగింది.

శ్రీ సి. హెచ్. నారాయణరావు, శివరావు, కుమారి జమున, రాజ్యలక్ష్మి, కనకం మున్నగువారు నటించే యీ చిత్రం శ్రీ హరికుమార్ పర్యవేక్షణలో తయారవుతుంది.

ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి "పెంపుడు కొడుకు" చిత్రం త్వరలో విడుదలకానుంది. ఈ చిత్రంలో శ్రీయుతులు కుమారి, వసన్నవల్లి, సావిత్రి, శ్రీ ఎస్. వి. రంగారావు, శ్రీ రామమూర్తి మొదలైనవారు నటించారు. శ్రీ ప్రసాద్ దర్శకుడు.

## కర్నూలులో నిర్బంధంగా కలరా ఇనాక్యులేషన్

కర్నూలు, సెప్టెంబర్ 26—ఇప్పటికి కర్నూలు సమీప గ్రామాలలో 28 మందికి కలరా తగిలినట్లు తెలుస్తున్నది. వారిలో ఎనిమిది మంది మరణించారు

కర్నూలులో కలరా ప్రమాదం కలదని ప్రజారోగ్య చట్టం కింద ఒక ప్రకటన చెయ్యబడనున్నది. ఇక్కడి వారికి నిర్బంధంగా ఇనాక్యులేషన్ చెయ్యబడుతున్నది. చుట్టుప్రక్కల గ్రామాలలో కలరా వ్యాధి నిరోధానికి అనుగుణ ఆరోగ్యశాఖ ఇన్‌స్పెక్టర్లు నియమింపబడ్డారు.

స్థానిక మునిసిపల్ ఆరోగ్యశాఖాధికారి చుట్టుపక్క గ్రామాలలో కలరా తగ్గుముఖం పట్టిందని, కర్నూలు పట్టణంలో వ్యాధి అసలే లేదని పత్రికా ప్రతినిధులకు తెలియజేశారు.

## గేవాకలర్ చిత్రం "పంపోష్"

పూర్తిగా ఇండియాలో తయారైన మొట్టమొదటి వర్ణచిత్రం "పంపోష్" (కాశ్మీరీ కలువపువ్వు) గత 19 వ తేదీ సాయంకాలం మద్రాసు వాహినీ స్టూడియోలో పత్రికా ప్రతినిధులకు, ఫిలిం ప్రముఖులకు ప్రదర్శింపబడింది.

లోగడ ఇండియా సమర్పించిన వర్ణచిత్రాలకు షూటింగ్ (చిత్రీకరణ) ఇండియాలో జరిగినప్పటికీ డెవలపింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ విదేశాలలో జరిగినవి. గేవాకలర్ లో నిర్మించబడిన "పంపోష్" షూటింగ్, డెవలపింగ్ ప్రాసెసింగ్, ప్రింటింగ్ యావత్తూ ఇండియాలోనే జరిగింది. అందువల్లనే పూర్తిగా ఇండియాలో తయారైన మొట్టమొదటి వర్ణచిత్రం "పంపోష్".

గేవాకలర్ ఫలితాలనుగురించి కొందరు సందేహాలు ప్రకటిస్తున్నందున తప్పివారణ కోసం ఈ చిత్రం తయారుచేశా మని చిత్రనిర్మాత, ఇండియాలో గేవాకలర్ ప్రతినిధి శ్రీ ఏ జె పటేల్, పై చిత్రప్రదర్శనకు ముందు పత్రికావిలేఖరులతో ప్రసంగిస్తూ పేర్కొన్నారు.

గేవాకలర్‌లో ఒక విశిష్టత- ఆ కలర్‌లో నిర్మించిన చిత్రాన్ని సాధారణ తెలుపునలుపులో ప్రింట్ చేయడానికి వీలుంది. గేవాకలర్ ప్రింట్లు తీసుకొనే ఆర్థిక స్తోమత లేకపోతే బొకలో తెలుపు నలుపు ప్రింటు లే తీసుకోవచ్చు నన్నమాట. ఈ విధంగా తయారయ్యే తెలుపు నలుపు ప్రింటు బ్లాక్ అండ్ వైట్ ప్రాసెస్‌లో తీయబడిన తెలుపు నలుపు చిత్రం కంటె ఉత్తమంగా వుంటుందట. గేవాకలర్ నిర్మాణ విధానం కూడా అంత పెద్ద ఖర్చుతో కూడుకొన్నది కాదు. తెలుపు నలుపు ఫ్యీచర్ చిత్రాని కయ్యే వ్యయంకంటె గేవాకలర్ ఫ్యీచర్ చిత్రానికి-సగటు నిడివి 9,000 అడుగులు వేసుకొంటే—30,000 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టవలసి వుంటుందట.

"పంపోష్" గేవాకలర్ చిత్రం లక్ష రూపాయల లోపు వ్యయంతోనే తయారైంది ప్రధాన పాత్రధారులు నెలకు 250 రూపాయలు మాత్రమే తీసుకొనడం ఇందుకు చాలావరకు కారణం. చిత్ర నిర్మాణానికి నెల రోజుల లోపు పట్టింది.

"పంపోష్" మొగ్గి అనే తొమ్మిదేండ్ల మూగబాలిక విషాద గాథ కాశ్మీర్ వంస్థానం లోని దాల్ సరస్సుపై నావలలో వసించే ఒక పేద కుటుంబంలో అనాథ అయిన మొగ్గి పెరుగుతుంటుంది. ఆ కుటుంబం దారిద్ర్యం రోజు రోజుకూ అధికమౌతుంది దేవుడు వాక్కు తీసేసి పంపిన మొగ్గి. కుటుంబానికి శని ఆయి కూర్చున్నదని, శని విరగడ అయ్యే వరకు దారిద్ర్యం పోదని దాల్ వివాసులు యావన్మంది భావిస్తారు. ఒక్క వృద్ధుడు మాత్రం మొగ్గికి ప్రాణమిత్రుడుగా వుంటాడు. మొగ్గి విచారంగా వున్నప్పుడు కథలు చెప్పి ఆనందపరచేవాడు. ఒకరోజు మొగ్గిని పెంచుతున్న కుటుంబం మొగ్గిని ఇంటిలోనే (నావపైనే చెక్క యిల్లు కట్టుకొని వుంటారు) కాపలావుంచి పెండ్లికి వెడతారు. మొగ్గి కిరసనాయిలు దీపం కొక్కానికి తగిలించబోగా ఆ దీపం జారి పడి నావ తగులబడి బడిపోతుంది. మొగ్గి పెంపుడు తండ్రి జీవనాధారం కాస్తా పోతుంది వాళ్ళు కాలి మొగ్గి అపాయస్థితిలో వుంచే "శని" "శని" యని నవతితల్లి విరుచుకుపడుతుంది. ఇక యిటి నరకకూపం నుంచి విముక్తి పొందాలని పిస్తుంది మొగ్గికి. ఒకసారి వృద్ధుట గాథలలో ఈ సరస్సు అట్టడుగున కప్పల లోకంలో అందరూ సుఖంగా వున్నారని వింటుంది మొగ్గి సుఖప్రదమైన ఆ లోకంలో నివసిద్ధామని అమాయకమైనమూగబాలిక మొగ్గిసరస్సులోకి సుముకుతుంది. మొగ్గి కలువ పువ్వువలె ఒక రాత్రి వికసించి వాడిలిపోయింది.

ఈ విషాదగాథను రచించి దర్శకత్వం వహించినది- ఇజ్రామీర్. ఛాయాగ్రాహకుడు - సి మార్కొని, నిర్మాత- శ్రీ ఏ జె. పటేల్, ఆంగ్లంలో ఈ చిత్రం నిర్మించబడింది. ఈ చిత్రంలోని ఏ పాత్రకూ ఆంగ్లభాష రాదు. అయినప్పటికీ సంభాషణలను కంఠస్థం చేసి బాగానే పలికించారు. తెలుగులోకూడా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

మొగ్గిగా మొగ్గి అనే దాల్‌సరస్సు బాలిక, ఆమె అభిమానుడైన వృద్ధునిగా సద్దిక్కు చెల్లా అని 95 ఏండ్ల వృద్ధుడు నటించారు వీ రుభయులూ మున్నెన్నడూ సినిమా మొగ మెరగనివారు. మొగ్గి అకాడమీ అవార్డు పొంద కలిగినంత సామర్థ్యంతో నటించింది

ఈ చిత్రం చూస్తున్నంతసేపూ వాస్తవిక జీవితం చూచినట్లుగా వుంది. కాశ్మీర్ వాసుల ఆచార వ్యవహారాలు, జీవిత విధానాలు చక్కగా చూపబడినవి. అయితే, నిర్మాతలు నీటికే ఎక్కువ ప్రాధాన్య మిచ్చినందువల్లా, సినిమా కథలో అతుక్కుపోయేటట్లుగా వాటిని చొప్పించలేక పోయినందు వల్లా ముప్పాతిక చిత్రం కేవలం "డాక్యుమెంటరీ" లా వరచింది.సినిమాకు అవసరమైన గమనం గాని, కథా వైచిత్ర్యం గాని లేకపోయింది. ఇది చిత్రంలో చాలా పెద్దలోపం. సంభాషణలు చాలా చోట్ల నాటక వద్ధతిలోను, పేలవంగాను వున్నాయి. ఇక గేవాకలర్ మొత్తానికి కంటికింపుగావున్నది. అయితే ఒకేదృశ్యం నేయ్యేదు దూరాల నుంచి చూపిన వ్వుడు రంగులు అమాంతం మారిపోవడం, వహించలేనంతగా ముదురుబారడం వంటి లోపాలు అక్కడక్కడ కన్పించాయి.

పూర్తిగా 'ఔట్‌డోర్' లో, సినిమా మొగమెరుగని నటీనటులతో, స్వల్ప వ్యయంతో, స్వల్పకాలంలో రంగులలో నిర్మించబడిన ఈ అద్భుతమ చిత్రం నేడు పాతహిందీ, మరాఠీ చిత్రాలను అనుకరించబోతున్న తెలుగు నిర్మాతలకు పౌరాణిక చిత్రాలు ప్రారంభించబోతున్న తెలుగు నిర్మాతలకు ఎన్నోవిధాల మార్గదర్శకం కాగలదు.

—సుబ్బారావు

హాస్యమైనంత వరకు న్యాయ కార్యనిర్వాహక శాఖలను విభజించుటకై మైసూరు ప్రభుత్వం ఒకస్కీమును తయారు చేసిందని ముఖ్యమంత్రి శ్రీ హనుమంతయ్యగారు వెల్లడించారు.

# సయాం శిల్పసుందరికి ఆంధ్ర కళాకారుల కైసేత

సియాం దేశంలో కన్న థాయ్‌లెండ్‌లో భారతీయ శిల్ప అందాలు, పురాతత్వ వస్తువులు ఎక్కువగా లభిస్తున్నందున భారతదేశానికి థాయ్‌లెండ్ పురాతత్వవస్తు పరిశోధనలో ఆసక్తి ఎక్కువగావుంది. థాయ్‌లెండ్ ప్రాచీన సంస్కృతుల కూడలి అనవచ్చు అక్కడ లభించే పురావస్తువులు, వివిధ యుగాలకు, వివిధ జాతి ప్రజలకు సంబంధించినవి.

థాయ్‌లెండులో లభించే ఈ ప్రాచీన కళ దను ఆ దేశ చరిత్రలోని ఎనిమిది విభిన్న

### డాక్టర్ టి. ఎస్. రామచంద్రన్

యుగాలకు సంబంధించినవిగా విభజించవచ్చు; వీటిలో మొదటిది "ద్వారావతియుగం" క్రీస్తుశకం 6 వ శతాబ్దంనుంచి, 12 వ శతాబ్దంవరకు థాయ్‌లెండ్ భారతదేశంనుంచి సంస్కృతీ సంపదను సంతరించుకుంది. అక్కడ భారతీయ ప్రభావాన్ని ఆకళించుకున్న వాస్తుశిల్పాలు అసంఖ్యాకులు. శిరస్సునుంచి మంటలు వస్తున్నట్లు చిత్రించబడిన బుద్ధుని విగ్రహాలు, నాగసర్పాలు తను పడగలతో బుద్ధునికి నీడ చేస్తున్నట్లు చిత్రించబడినవి.- భారతదేశంలో దొరకు లభిస్తున్నట్టే థాయ్‌లెండ్‌లోను లభిస్తున్నాయి తమిళనాడులోని నాగపట్టణంలోను, ఆంధ్రలోని అమరావతిలోను వున్న బుద్ధ విగ్రహాలను పోలినవి. గోపికా బృందంతో గజాసురంగా చెక్కబడిన "గజనారీ" దారుశిల్పాలు, దక్షిణభారతంలోవున్న త్రిభంగి హరిహర విగ్రహాలు అక్కడ తరుచుగా వున్నవి.

ఇంతేకాక, క్రీస్తుశకం ఆరవశతాబ్దినాటి దక్షిణభారత లిపులలోవున్న శాసనాలుకూడా ఇటీవల కనుగొనబడ్డాయి. ఈ శాసనాలలో పేర్కొనబడిన కమంతవర్మ, శేరవ అనేవారు దక్షిణావథ రాజులుగా కనిపిస్తారు. కాని, వీరు ఎప్పటివారో ఎక్కడివారో ఇంకా పరిశోధించి నిర్ణయించవలసివుంది.

అన్నిటికన్న ఎక్కువ వింతగొలిపేసంగతి సయాం ద్వీపకల్పంలోని తకుఅపాలో తమిళ శాసనాలు దొరకడమే ఈ పట్టణం క్రీస్తుశకం 9 వ శతాబ్దంలో "మణి గ్రామత్తార్" (మణి గ్రామంవారు) అని వ్యవహరించబడిన మలబార్ వ్యాపారుల ప్రధానకేంద్రం. సయాం ద్వీపకల్పంలోని "జయ" జిల్లాలో భారతీయ ప్రభావంగల పురావస్తువులు విశేషంగావున్నవి

థాయ్‌లెండ్, బౌద్ధమతం అశోక చక్రవర్తి కాలంలో ప్రవేశించింది 2,000 సంవత్సరాలుగా థాయ్‌లెండులో ఎన్ని దండయాత్రలు జరిగినా, అక్కడ ప్రధానమతం బౌద్ధమతమే ఎప్పటికప్పుడు కళింగ, నలంద, ఆంధ్ర దేశాల నుంచి బౌద్ధ ధర్మపీఠికలు సయాంను ముంచెత్తాయి వాటి ప్రభావం ఇప్పటికీ మిగిలి వుంది.

అంకోర్ ఎట్‌లోను, అంకోర్ దోంలోను రెండుప్రాకారాలతో, ప్రతిప్రాకారానికి నాలుగు గోపురాలతో గర్భాలయ విమానంతో వున్న దేవాలయాలు అచ్చందక్షిణాపథ దేవాలయాల ప్రతి రూపాలే.

(ఇండియా-సయాం సాంస్కృతిక సంబంధం పెంపొందించడం, విమిత్తం చులాలంకోరన్ విశ్వవిద్యాలయం ఇతర సయాం సంస్థల అభ్యర్థన పై, ఇండియా ప్రభుత్వం ఆదేశంతో బాంకాక్‌లో ప్రసంగించివచ్చిన ఇండియా పురాతత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ జనరల్ శ్రీ టి. ఎస్. రామచంద్రన్‌గారు సయాంనుంచి తిరిగి వచ్చిన పిదప న్యూఢిల్లీ పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో తెలిపిన విషయాలు వ్యాసరూపంగా ప్రకటించబడ్డాయి.

—ఎడిటర్)

## కర్నాటకరాష్ట్రంపట్ల ప్రధాని నెహ్రూ వైఖరి

### స్పష్టంగా ప్రకటించాలని కోరనున్నారట

హుబ్లీ, సెప్టెంబర్ 25—"పండిట్ నెహ్రూ కర్నాటక రాష్ట్ర నిర్మాణంపట్ల సుముఖులుగా వున్నారు, కన్నడిగుల భయ సందేహాలు తొలగించడానికి ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టపరుస్తూ అధికారరీత్యా ప్రకటన చేయాలని మేము కోరుతాము." అని కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప నిన్న ఇక్కడ పత్రికా ప్రతినిధులతో ముచ్చటించిన సందర్భంలో అన్నారు.

శ్రీ నిజలింగప్ప నాయకత్వాన కర్నాటక పార్లమెంటు సభ్యులు నిన్న ప్రధాని నెహ్రూ వద్దకు రాయబారం వెళ్లారు

రాష్ట్ర పునర్నిర్మాణానికి భారత ప్రభుత్వం నియమించే హైపవర్ కమిషన్ పరిశీలన విషయమేమిటని ప్రశ్నించగా, శ్రీ నిజలింగప్ప సమాధానం చెబుతూ, తన రాయబారవర్గం సూచనపైనే హైపవర్ కమిషన్ తాత్కాలిక నివేదిక అందజేయాలని పండిట్ నెహ్రూ అంగీకరించారని అన్నారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:-

"హైపవర్ కమిషన్ మొదట దక్షిణ భారత రాష్ట్రాల పునర్నిర్మాణానికి పూనుకుంటుంది ఆ కమిషన్ తొమ్మిది నెలలుగా అందజేసే తాత్కాలిక నివేదికలో కర్నాటక రాష్ట్ర నిర్మాణానికి తొలి ప్రాధాన్య మివ్వాలని బహుశా సూచింపవచ్చు.

"కర్నాటక నాయకులు కర్నాటక రాష్ట్ర నిర్మాణ సమస్యను తమ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోక, కన్నడ ప్రజ లందరినీ సమైక్యం చేయడంలో నాతో సహకరించాలని కోరుతున్నాను. కన్నడ దేశంలోని నాయకుల అభిప్రాయ భేదాలను తొలగించడానికి, కన్నడ రాష్ట్ర సిద్ధికి అందరికీ ఆమోదకరమైన కార్యక్రమం నిర్ణయించడానికి త్వరలో సర్వపక్ష ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాను.

"మద్రాసు, బొంబాయి, హైదరాబాద్, తదితర రాష్ట్రాల శాసన సభ్యులను కూడా త్వరలో సమావేశపరచ నున్నాను.

"రాష్ట్ర పునర్నిర్మాణానికి కాంగ్రెస్‌వారు ఆందోళన చేయగూడదని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లు వ్యాపించిన వదంతి నిరాధారం ఇకమీద కన్నడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కన్నడదేశ భౌగట్టా పేకరణ, కన్నడ ప్రజలలో చైతన్యం కలిగించడం-మున్నగు నిర్మాణాత్మక కార్యక్రమం జరుపుతుంది."

### అక్టోబర్ 4 వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం

కన్నడదేశ సమైక్యాన్ని గురించి చర్చించడానికి గుల్బర్గా కాంగ్రెస్ కమిటీ అక్టోబర్ 4, 5 తేదీలలో కన్నడ ప్రముఖుల, వివిధ రాష్ట్ర కన్నడ శాసనసభ్యుల సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నది.

కన్నడ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ నిజలింగప్ప మున్నగువారు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలుస్తున్నది.

### కన్నడ రాష్ట్రవాదుల విడుదలకు అభ్యర్థన

అఖండ కర్నాటక రాజ్య నిర్మాణ పరిషత్ ఉపసంఘం నేడు సమావేశమై గడచిన నెల కన్నడ రాష్ట్రోద్యమం సందర్భంగా అరెస్టు చేయబడిన పరిషత్ సభ్యులను ప్రభుత్వం విడుదల చేయనందుకు 28 వ తేదీన "నిరసన దినం" జరపాలని నిశ్చయించింది.

## ఇండియాపై పాక్ మంత్రి ఆరోపణ

కరాచీ, సెప్టెంబరు 25—పాకిస్తాన్ నిర్వాసితశాఖ మంత్రి మిస్టర్ షోయెబ్ ఖురేషీ నేడు పాకిస్తాన్ పార్లమెంటులో ప్రశ్నసమయంలో ప్రసంగిస్తూ, ఇండియా ప్రభుత్వం 1949 జనవరిలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ నిర్వాసితుల ఆస్తి పాస్తుల ఒడంబడికను వుల్లంఘించిందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.

# చెన్నపురి

మద్రాసు, సెప్టెంబరు 26— మద్రాసు కార్పొరేషన్ పట్టణ నిర్మాణ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సి. రామారావు గారు మిత్రరాజ్య సమితి సాంకేతిక సహాయ పథకం ప్రకారం మంజూరు చేయబడిన స్కాలర్‌షిప్పుమీద పట్టణ నిర్మాణానికి సంబంధించిన వాస్తుశాస్త్రాన్ని ఇంగ్లండులో అభ్యసించే నిమిత్తం మద్రాసునుంచి బయలుదేరి వెళ్లారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో 11 మాసాలు వాస్తుశాస్త్రంలో శిక్షణ గైకొన్న పిమ్మట ఇంగ్లండులో ప్రముఖ పట్టణాలలో నవీన పద్ధతులను ఎలా ఆచరిస్తున్నదీ గమనించే నిమిత్తం వాటిని సందర్శిస్తారు.

• • •

తిరువడమరుదూర్‌లో త్వరలో ప్రారంభించబడే వేదపాఠశాలలో వేదాలగురించి ఉన్నత విద్యాభ్యాసం చేయగోరే విద్యార్థులు తమ తమ శాఖలలో వేదాధ్యయనం పూర్తిచేసి వుండాలి. ఈ పాఠశాలలో కలవై బృందావన్ వేదవిద్యా ట్రస్టువారు ఉచిత విద్యాసౌకర్యం కల్గించుతున్నారని శ్రీ శంకరాచార్య ముత్తుగారు వ్రాస్తున్నారు.

• • •

బొంబాయిలో గత సంవత్సరం ఆగస్టు నెలలో జరిగిన హత్యకు సంబంధించిన కేసులో ముద్దాయిగావుండి తప్పించుకు తిరుగుతున్న మహమ్మద్ బాపురి అనేవానిని నిన్న ఉదయం యిచ్చట మద్రాసు పోలీసులు అరెస్టు చేశారు.

• • •

ప్రభుత్వ ఉత్తరువు ప్రకారం మద్రాసు నగరంలో తిరుగుటానికి 1,000 సైకిల్ రిక్షాలకు, 1,500 మామూలు రిక్షాలకు లైసెన్సులు యివ్వగలమని పోలీసు అధికారు లనే డిప్యుట తెలిపారు ప్రస్తుతం మద్రాసులో మామూలు రిక్షాలు 2,250 మాత్రమే వున్నాయట.

నాగపూరు, సెప్టెంబరు 26— ఆంధ్ర బీహార్ రాష్ట్రాలలో వరద ప్రాంతాలకు తక్షణమే 10 వేల టన్నుల బియ్యం, 5 వేల టన్నుల జవాను పంపించటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించిందని తెలుస్తున్నది.

యూనియన్ ఆహారశాఖ ఉప మంత్రి శ్రీ యం. వి. కృష్ణప్పగారు నేటి ఉదయం యిచ్చట మధ్యప్రదేశ్ ఆహారమంత్రి శ్రీ దీనదయాళ్‌గుప్తతో సమాలోచనలు జరిపారు.

శ్రీ యం. వి. కృష్ణప్ప మధ్యాహ్నం నాగపూర్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు.


## వైజ్ఞానిక కళా ప్రదర్శనము

అక్టోబరు 1 వ తేదీ కర్నూలులో. భారత ప్రధాని పండిట్ నెహ్రూ, తదితర నాయకులు ప్రదర్శనాన్ని దర్శింపగలరు.

శ్రీయుతులు ప్రసాద్, ద్వారం వెంకటస్వామినాయుడు, చిత్తూరి నాగయ్య, యన్. టి. రామారావు, యస్. దక్షిణామూర్తి, రేలంగి, వెంకట్రామయ్య, కె. శివరావు, ఆచార్య ఆత్రేయ, గోపీనాథ్, రామలింగారెడ్డి వగైరాలు.

శ్రీమతులు టి. సూర్యకుమారి, జి వరలక్ష్మి, ఎస్. వరలక్ష్మి, లక్ష్మీరాజ్యం, అంజలీదేవి, కృష్ణవేణి (జిక్కి) మోహన వేదకుమారి, వసంతలక్ష్మి, శ్రీమతి మొదలగువారు. ప్రఖ్యాత హిందీ తారలు రాజకపూర్, నర్గీస్ గారలు పాల్గొందురు.

మా సంఘంలో మహారాజ పోషకులు (రు 100), రాజ పోషకులు (రు 50) పోషకులు (రు 25). అభిమానులు (రు 15), సహాయకులు (రు 10) గా చేరిన వారికి మాత్రమే ప్రవేశము.

★ వచ్చిన నిరాళాలు అమరజీవి పొట్టి శ్రీరాములు శిలా విగ్రహమునకై వినియోగించబడును. ★

కాసుల అమ్మయ్య, అధ్యక్షుడు,
ఫోన్: నెం 40. ఆంధ్ర రాజధాని సంఘము, కర్నూలు, 21-9-53.

## డాల్మియా సిమెంటు

డాల్మియా సిమెంటు చిరకాలం మన్నికకు, మిక్కిలి నాణ్యతకు పేరుపొందినది. ఇప్పు డది భారతదేశమంతటను బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, పారిశ్రామిక సంస్థలు, రోడ్లు, వంతెనలు, ఆస్పత్రులు, స్కూలు బిల్డింగులు, భవనములు మున్నగువాటి నిర్మాణములకు వాడబడుచున్నది.

డాల్మియా సిమెంటు నిర్మాణము అందముగానుండును. చాలాకాలం నిలుచును.

**డాల్మియా సిమెంటు (భారత్) లిమిటెడ్**
డాల్మియా పురం (ట్రిచీ)

## సమస్త చర్మ వ్యాధులకు అమోఘ చికిత్స

ధరలో స్వల్పము — గుణంలో గొప్పది.
శ్రేష్ఠమైన తైలమని ఆబాలగోపాలం హర్షించినది.

# సైబాల్

తయారుచేసినది: సౌత్ ఇండియన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, మదురై

## కిర్లోస్కర్ "కల్యాణ్"



పవర్ డెకార్టికేటర్
6 మంచి 8 బి. హెచ్. పి. యింజన్ గంటకు 75 నుండి 80 బస్తాల వేరు శనగ పొట్టు తీయుటకు అనవసరమై యున్నది.
వివరములకు వ్రాయండి:
కిర్లోస్కర్ బ్రదర్సు లిమిటెడ్, కిర్లోస్కర్‌వాడి

# జీవిత సమన్వయం, కళాభిరతి, ఔదార్యం
## —ఈ మూడింటి సమ్మేళనమే ఆంధ్ర సంస్కృతి

సంస్కృతి యనగానేమి? ఈ శబ్దము ఏవ్యుత్పత్తినుండియేదావిముఖ్యార్థ మునగరము గాగలదు. "సంపరిభ్యాంకరోతౌ భూషణే" అను సూత్రమును ఇచ్చట ననుసంధించుకొనవలెను. సమ్, పరి అను ఉపసర్గలు పూర్వమందుగల 'కృ' ధాతువు భూషణార్థమందు వినియోగమగును. కాగా భూషితము లేక అలంకృతమైనది సంస్కృతము అట్టి వ్యాపారము "సంస్కృతి". సంస్కృతి, సంస్కారము, సంస్కరణము, సంస్కారి, సంస్కృతము మొదలగునవన్నియు ఒకటే ధాతువునుండి పుట్టిన పదములు. ఇందు సంస్కరింపబడినది. లేక సంస్కరింపబడునది యేది? సంస్కృతము అన్నప్పుడు సంస్కరింపబడిన యొకానొక భాష అను నర్థములో రూఢిగ వాడుకొనుచున్నాము గీర్వాణ భాష అన్నమాట. సంస్కృతి యన్నప్పుడు సంస్కరణ వ్యాపారముగాక సంస్కరణమును పొందిన మానవ జీవితమును నుద్దేశించి-పలుకుచున్నాము. మన జీవితమును అలంకార భూయిష్ఠముగా నొనర్చు ప్రయత్న పరంపరయే సంస్కృతియని చెప్పవచ్చును

అలంకరణమనగానేమి? ఒక వస్తువునకు సహజముగా కొరవడిన యందమును తెచ్చి పెట్టు సాధనము భూషణములు శరీరమునకు వలె. స్వతః లేని యందమును కొని తేగలమా, తెచ్చి పెట్టుకొన గలమా?

రచన
**ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం**

ముద్దముక్కుగల మగువకు ముక్కెర తగిలించగలము కాని, ఆమెను చంపక నాసికగా జేయగలవారు లేరు. కావున అలంకారము లేక భూషణము ఆ వస్తువులో సహజనిష్ఠమై, అనావిష్కృతమైయున్న సౌందర్యమును ఆవిష్కరించుటకు తోడ్పడు సాధనము-అని యేని చెప్పుకొనవలెను. ఒక వస్తువుమీదికి మనమనస్సు నాకర్షించునదియే అలంకరణము. ఒక వస్తువుమీదికి అనిష్టమైన దృష్టి, ప్రసరింపకుండ చేయునది దిష్టి బొమ్మ (దృష్టి). అది చూపులను వెరపుకల్పించి యవి నిలువకుండ చేయునది, అసలు వస్తువునుండి మన దృష్టిని కప్పిపుచ్చునది, కొందరికింట్లు మంచివి కావను మూఢ విశ్వాసము దీనికి కారణము

### ఏది సౌందర్యం?

సహజముగ నున్న వస్తు సౌందర్యము నావిష్కరించు వ్యాపారము సంస్కృతియని చెప్పుకొందుము. అలంకారమున కొక ప్రమాణము కావలెను. మిక్కిలి యందమైనదని పలువురు భావించు సౌందర్య ఖండమును కొంగా బెట్టుకొని, దాని సహాయమున ఉన్న భావిని కొలిచి వానివాని యందమో, వికారమో తెల్పుకొనవలెను సాధారణముగ లోకములో ఒకని కందముగా దోచినది మరొకనికి వికారముగా తోచవచ్చును. "లోకో భిన్నరుచిః" ఈ రుచి వైవిధ్యము జాతుల నడుమ మరియు ప్రస్ఫుటముగా గోచరించును స్త్రీరూప సౌందర్యమును గైకొందము తెల్ల జాతులవారికి స్త్రీ సౌందర్యము నీలికన్నులు బంగారు తల వెండ్రుకలు కలిగియుండవలెను భారతీయులమైన మనము ఇట్టి యందగత్తెను పిల్లికన్నులు-రాగి వెండ్రుకలుకల అసహ్యపు వనిత యనుకొందుము మనవారిదృష్టిలో కన్నులు నల్లగ ఉండవలెను. 'అబ్బురపాటు కోడె—వికసితోత్పల పంక్తుల గ్రుమ్మరింప యున్నాడు అల్లసాని పెద్దనార్యుడు. శిరోజములు నల్లని వలువుగా నుండుట మనకు సౌందర్య లక్షణము. 'ఓ! అలికేంద్ర నీలకరోపమ నైశకః' యని వంటోదించును నందితిమ్మనార్యుడు, కాగా మనుష్య సౌందర్యము విషయమై ఏకాభిప్రాయము కుదురుట గగన కుసుమ ప్రాయము. రాజకీయాధికారముతో, మతప్రాబల్యముతో, సంఖ్యాబాహుళ్యముతో పురస్కరించుకొని ఒక రీతి సౌందర్యమును ప్రమాణముగ విధించి కొంత కాలము విధుపవచ్చునేమోకాని నిర్బంధము తొలగగనే ఆ సౌందర్య ప్రమాణము పదచ్యుతి నొందును.

అలంకారమునకు ప్రమాణమును సాధించుట కుందేటి కొమ్మును సాధించుట వంటిది మైనదో కళాప్రపంచములో అరాజక మేర్పడి పోవలయును కళావిదులు అరాజకి వెందుకుట దీనికి సమాధానమును వేయుపోట అరయవలెను. ప్రస్తుతమునకు "వస్తు సహజస్థితియే దాచియుండును. దాని నావిష్కరించుయత్నమే అలంకరణ వ్యాపారము" అని సరిపుచ్చుకొందము. మానవ జీవితమునకు ఈ సౌందర్య సూత్రము నన్వయింతము. ఒకజాతి జీవిత విధానమునందొక ప్రత్యేక రామణీయకము తొణికిసలాడుచుండును. దానిని వెలువరించు విధానమే ఆ జాతి సంస్కృతియని చెప్పవచ్చును జాతిజీవన సౌందర్యము తరతరములుగ, యుగయుగములుగ పరిణామము నొందు వచ్చుచుండును. దాని చరమలక్ష్యమేదియో ఆ జాతికిని తెలియదు కించిద్‌జ్ఞులమైన మనకును తెలియదు. ఇట్లు పరిణామమే సౌందర్యమని తోచుచున్నది.

### సౌందర్యము వ్యక్తి నిష్ఠమే

పరిణామము నందును అవాంతరభేదములు గోచరించును. ఆ పరిణామము స్వేచ్ఛాధీనమా? పరేచ్ఛాధీనమా? ఉదాహరణమునకు, వృక్ష తృణ లతా గుల్మములందును, మానవ దేహమునందును గూడా పరిణామము జరుగుచునేయున్నది ఇది మన యధీనము కాదు ప్రకృతి వశులమై మన మిట్లగుచున్నాము సమాన వయస్కులును, సమానమైనపోషణ సౌకర్యములును గల ఇద్దరు బాలబాలికలలో మార్పును చూచుచున్నాము. ఇది ప్రకృతిపరిణామ రీతి. దీనినే పరేచ్ఛాధీన పరిణామము అందము. దీనిని 'సంస్కృతి' యన జాలము ఇది అనేకవస్తువులందేకరీతిగా జరుగుచున్నపరిణామము సౌందర్యమువ్యక్తినిష్ఠము జాతినిష్ఠముకాదు అది యానువంశికముమీద ప్రధానముగను, ఆహార విహారాది పోషకహేతువులమీద అప్రధానముగను ఆధారపడియున్నది పరేచ్ఛాధీన పరిణామమునందు సౌందర్యము ఉదయించును గాని పరిణామము కొన్ని సూత్రములకు వశవర్తియై యుండును. కావుననే, ఇన్ని సంవత్సరముల వయస్సు, ఇంత యెత్తుపొడుగు గల మానవదేహమునం దింత బరువు-ఉండుట సామాన్యము అని వైద్యశాస్త్రజ్ఞులు నిర్ణయింపగలుగుచున్నారు.

### సంస్కృతి - నాగరికత

సంస్కృతియని దేనిని మనము నిర్దేశించుచున్నామో అది స్వేచ్ఛాధీన పరిణామ వ్యాపారము. స్వేచ్ఛయనుట తోడనే మానవుని మనోవ్యాపారమునకు ప్రసక్తి యేర్పడుచున్నది కాగా సంస్కృతి యనగా మానవుడు తన బుద్ధి సహాయముతో జీవిత పరిణామమును పొందు నిరంతర వ్యాపారమని తేలుచున్నది. దీనికి శ్రీకార మెప్పుడు, ఎప్పుడు, ఎవరు చుట్టిరో చెప్పలేము. దీనికి 'చిత్తగింపు' ఎక్కడో, ఎన్నడో, ఎవరి వలననో కూడా ఊహింపజాలము. కొందరు మానవుని వ్యాపారములు ఆంతరములు—బాహిరములు అని రెండు విభాగములుగా నూహించి, ఆంతర వ్యాపారమునకు సంస్కృతి యనియు, బాహిర వ్యాపారమునకు 'నాగరికత' యనియు సంకేతములు చేయుదురు. కాని ఒక్క యంశమును మరువకూడదు. ఈ వ్యాపార సముదాయమంతయు—ఆంతరమైనను, బాహిరమైనను—మానవుని మనోవ్యాపారమే యనుట తథ్యము. మనస్సు లేక మానవుడు లేడు మనస్సు ప్రవేశింపని వ్యాపారము లేదు మనస్సు లేనివాడు మతిలేనివాడు పిచ్చివాడు. మానవుని వ్యాపారములలో కొన్ని దృష్టములు, కొన్ని అదృష్టములు. వీనినే మూర్తములు అందము. మానవుని మూర్త వ్యాపారములందు కన్న అమూర్త వ్యాపారములందు సౌందర్యాంశము హెచ్చుగా నున్నదని చెప్పిన చెప్పవచ్చును సందేహమేల-అట్లున్నదనియే అంగీకరింపవలెను.

### మానవుని మనోవ్యాపారమే సంస్కృతి

ఎచ్చట మానవుని మనస్సునకు స్థానము కలదో అచ్చట వైవిధ్యము తప్పదు. "చంచలంహి మనః కృష్ణ" యని యర్జునుడు నిర్వేదపడిన చాంచల్యము కాదు. ఈ వైవిధ్యము, మనశక్తి అనంతమైనది. దాని వ్యాపారములు బహుముఖములు, సర్వతోముఖములు, ఒక్కొక్క జాతి ఈ మనోవ్యాపారము లొక్కొక్క రీతిని ప్రసరించును. వారి మూర్తామూర్తకర్మలయందు వారి మనోరీతి గోచరించును, ముద్రితమై యుండును.



మంత్రి శ్రీ యస్. పి. బి. పట్టాభి రామారావుగారు మొన్న సెక్రటేరియెట్‌లో పత్రికా విలేఖరులకు వీడ్కోలు విందు చేసినప్పటి ఫొటో

ఆదియే వారి సంస్కృతి. అది క్రమ పరిణామమునను లోనగుచుండును కావున ఒకజాతి యుగయుగ జీవిత పరిణామమే ఆజాతి సంస్కృతి స్వరూపము, స్వేచ్ఛాధీన పరిణామము ప్రతివ్యక్తికిని, ప్రతితెగకును, జాతికిని, దేశమునకును వేరువేరుగ నుండవచ్చును కావున ఆయా సంస్కృతులు భిన్నముగా నుండవచ్చును. ఒకే సంఘమునందలి వివిధ వ్యక్తుల సంస్కృతులు ఈషద్భేదముమాత్రమే కలిగియుండును. ఆ భేదము గుర్తింపరానంత సూక్ష్మముగనుండును అందువలన వ్యక్తుల సంస్కృతినివేరువేరుగ అధ్యయనముచేయుట సాధ్యముకాని పని. సంఘములు, జాతులు, దేశములు మొదలగు పెద్దపరిధిగల వ్యక్తుల సంస్కృతిని మాత్రమే పరిశీలించుట సుకరము.

### అన్ని సంస్కృతులు సుందరములే

సంస్కృతి యనగా మానవ జీవితపు స్వేచ్ఛాధీన పరిణామమని నిష్కర్షించేసికొన్నాము. ఒక మనుష్యుడు కాని, ఒక సంఘము కాని స్వబుద్ధి మేరకు తన జీవిత విధానమును చక్కబెట్టుకొనుట ఇది ఇచ్ఛాధీనమగుటచేత ఒక నిర్దిష్టక్రమములో, ఒక సూత్రబద్ధమై నడచుననుటకు వీలులేదు ప్రకృతి సూత్రములను వలె సంస్కృతి సూత్రములను నిర్మింపలేము. ఈ సంస్కృతి యందమైనది ఆ సంస్కృతి వికృతమైనది అను వ్యవహారము కూడా అసమంజసము అనవలెను. సౌందర్యప్రమాణాభావము వలన వానపాములనుండి నాగకన్యకల వరకు గల ప్రకృతి వస్తువులన్నియు సుందరములే వానివాని ప్రకృతుల సూక్ష్మ పరిశీలనముచే తెలియవచ్చు సృష్టి రహస్యములకు వలయము లగుటచే కవ్యజ్ఞాన కవి సృష్టి విషయములైన ఉపనిషత్తులగుచున్నవి. కావున సంస్కృతి తత్త్వమును అధ్యయనము చేయదలచిన వారికి ఈసంస్కృతి మేలైనది-అది లొచ్చు అను భావ ముండరాదు. అన్నియు సుందరములే, అన్నియు మానవ శిల్పములే

### సంస్కృతి నిజస్వరూపము

సంస్కృతి సూత్రములు లేవని మేము చెప్పుటచే పొత్తిగా లేవని మా మతము కాదు. అనేక సంస్కృతులకు వర్తించగల ఏకసూత్రమును నిర్మించుటకు వీలు లేదని మా యుద్దేశము అంతియేకాని ఏ సంస్కృతి యందును ఎట్టి క్రమపరిణామమును లేదని మా యభిప్రాయముకాదు. ప్రతి సంస్కృతి యందును ఒక క్రమవ్యవస్థ యుండినే యున్నది దానియందొక-సమన్వయము, ఒక నిర్దిష్ట పరిణామము లేకపోలేదు. అట్టి సమన్వయము లేనిచో నది అధ్యయనయోగ్యము కాజాలదు: అది యొక అయోమయము కావున "సంస్కృతియనగా సమన్వయము" అని మరియొక నిర్వచనము చెప్పుకొనవచ్చును, ఇట్టి సమన్వయము చెందిన వస్తువులేవియని ప్రశ్న జనించును. సంస్కృతి యనగా స్వేచ్ఛాధీన పరిణామము పరిణామమునకు కొన్ని ముఖ్యాంగములు కలవు. పరిణతినొందు వస్తువుయొక్క సహజతత్త్వము మొదటి యంగము. రెండవది, దాని నావరించి యుండు పరిస్థితులు. ఏ పరిసరములకు లోనగుచునే వస్తు పరిణామము జరుగును. ఈ రెండిటి సమన్వయము చేతనే ఆ సంస్కృతి నిజస్వరూపము గోచరించును.

చేతనములలోను అచేతనములలోను పరిణామగతులు కొంత భిన్నత్వము కలిగియుండును అచేతనముల విషయమున, సమీప పరిసరముల ప్రభావము మాత్రమే అత్యధికము సంస్కృతియనునది బుద్ధి వికసితమైన మానవుని సొత్తు. కావున దూర దూర పరిసరముల ప్రభావము కూడ దీనిపై గాఢముగ నుండును మానవుని మనస్సెంతదూరము ప్రసరించగలదో అంత దూరమును దాని పరిసరములే. మనలో కొందరు విభూతి రేఖలను నుదుట తీర్చుకొనుచున్నారు కొందరు నామములను పెట్టుకొనుచున్నారు ఏ పరిసరముల ప్రభావముచే ఈ యాచారములను సమన్వయం చేయగలము? కైలాసము నందును, వైకుంఠమునందును నివాసమున్న ఈశ్వరుడును, విష్ణుమూర్తియు ఇట్టి చిహ్నములను దాల్తురని భావించుకొని, వారి భక్తులమైన మనము ఆచిహ్నములను దాల్చుచున్నాము. చూచినారా? మనస్సుపై దూర పరిసరముల ప్రభావము.

### సహనమే సంస్కృతి

వైవిధ్యమే సంస్కృతియొక్క ప్రధాన లక్షణమని చెప్పియుంటిమి మనోవ్యాపారము పరిసరములు—వీనిని బట్టి మానవ జీవిత విధానము తరచు ఇచ్చవచ్చినట్లు మారుచుండును గదా. వీని సమన్వయమే సంస్కృతియందు గాంతుము సంస్కృతుల నడుమ వైవిధ్యమున్నను వైరుధ్యముండరాదు. భేదమునం దభేదమును చూడగల్గుటయే సంస్కృతి. భిన్నభిన్న సంస్కృతుల యందును సౌందర్యాంశమే ముఖ్యతత్త్వము ఆసౌందర్యాంశమును చూడగల్గుటయే వ్యక్తియొక్క సంస్కృతి కావుననే 'సహనమే సంస్కృతి'యని డాక్టర్ రాధాకృష్ణపండితుడు సముచితముగ నుడివెను మనుష్య ప్రకృతి సాధారణముగ గ్రహస్వదృష్టి కలిగియుండుట స్వభావము. "తాను వలచినది రంభ—తాను మునిగినది గంగ" ఇది. లోకము యొక్కరీతి అట్టిరంభలును, అట్టి గంగలును పలుతావులగలవని గుర్తించి తెలిసికొనగల ఓర్పుగుణమే సహనము; అదియే సంస్కృతి.

### జాతి దాని మూడు లక్షణములు

సంస్కృతికి ఆలంబనము వ్యక్తిగాని, తెగకాని, వర్ణము కాని, జాతికాని యని చెప్పియున్నాము. జాతియనగా నేమి దాని ముఖ్య చిహ్నము లెట్టివి? యని అరయుదము జాతి కుండవలసిన ముఖ్య లక్షణములు మూడని యొక పాశ్చాత్య రచయిత సూచించెను "ఏకభౌగోళికఖండనివాసము; రాజకీయైక్యము, భాషా సామ్యము" అనుమూడు ముఖ్య సూత్రములను వలంబించి జాతిత్వ నిరూపణము చేయవలెను. ఆంధ్రజాతికి ఈ మూడు లక్షణములును చాల వరకమరినవి. రమారమి ముక్కోటి ఆంధ్రులు చెంపచెంప రాసికొనుచు ఏకభూఖండమున నివసించుచున్నారు తూర్పు సముద్ర తీరమున బుషికుల్యానదినుండి బయలుదేరిన యొకరేఖ పశ్చిమముగపోయి, తెలంగాణమునందది ఆదిలాబాదు జిల్లా పడమటి పరిహద్దువరకునడచి, అచ్చటినుండి దక్షిణాభిముఖమై బెంగుళూరుజిల్లా తూర్పు పరిహద్దునారసి, అచ్చటినుండి పూర్వాభిముఖమై చెంగల్పట్టుజిల్లా ఉత్తర భాగము గుండ పొచ్చుకొనిపోయి, మరల రత్నాకరునికి ఉప్పు నందిచ్చును ఇదియే ఆంధ్రదేశపు పరిహద్దురేఖ ఏకభూఖండమైన ఈ విశాల దేశమునందే కాక [illegible] దేశాంతరములందును కూడ ఆంధ్రులు నివసించుచున్నారు. అట్లు నివసించుచున్న [illegible] యోగక్షేమములుగూడా ఆంధ్రజాతికి వరాసత్వమైనముకే, కాబట్టి [illegible] ముగ కాదు, నైతికసానుభూతి నందింపజేయు సంతకే ఈ ప్రమేయము నుండును.

జాతి రెండవలక్షణమైన రాజకీయైక్యమును పురాచరిత్రలో ఆంధ్రులు ఒకటికన్న ఎక్కువ మారులే సాధించుకొనిరి శతాబ్దములగుంకిన పిరువాత ఈనాడు తిరిగి అఖిలాంధ్ర రాజకీయైక్యము కనుచూపు మేరలో వెలుగుచున్నది అది సాధింపబడుటకు గల యవరోధములు దుర్గమములు కావు మూడవది యైన భాషాసామ్యము ఆంధ్రులకు చాళుక్యయుగమునకుముందే యేర్పడెననుట నిర్వివాదము. ఇట్లు జాతిత్వ లక్షణముల సమస్తాకృతులు గల ఆంధ్ర జాతి సంస్కృతి విభవ మెట్టిది.

### సంస్కృతి అంగాలు

సంస్కృతి లక్షణములను మనమెక్కడ వెదుకవలెను? దాని క్రింద జమకట్టవలసిన పెద్దపెద్దపద్దులేవి. చిల్లరపద్దులేవి? సంస్కృతి యనగా ఒక జాతివారి 'భావములు క్రియలు' సంస్కృతి యంగముల నిట్లు క్రోడీకరింపవచ్చునని పైన ఉదహరింపబడిన పాశ్చాత్య రచయిత డాక్టర్ క్లార్క్ వీస్లరు అనునాతడు "మానవుడు-సంస్కృతి" అను తన గ్రంథంలో వ్రాసియున్నాడు

1. భాష, వాఙ్మయము, లిపి విధానము మొదలైనవి.
2. బాహిర జీవితము, ఆహార విహారములు, గృహములు, ప్రయాణ సౌకర్యములు రవాణా పద్ధతులు, వేషము వినిమయము వస్తువులు యుద్ధసాధనములు, వృత్తులు పరిశ్రమలు.
3. కళాసంపద చెక్కడపుపని: చిత్రము: రేఖాచిత్రము, సంగీతము మొదలగునవి
4. పూర్వగాథలు, శాస్త్రీయ విజ్ఞానము.
5. మతము, ఆచారములు, పూజా విధానములు, రోగుల చికిత్స మృతసంస్కారము
6. కుటుంబములు, సాంఘిక వ్యవస్థ, వివాహపద్ధతులు, బాంధవ్యపరిగణనము, వారసత్వము, సంఘాధికారము, ఆటలు పాటలు.
7. ఆస్తి, వాస్తవికము. వ్యక్తిగతము, ద్రవ్య వినిమయము, ధన ప్రమాణము, వాణిజ్యము.
8. పరిపాలనా యంత్రము, రాజకీయ సంస్థలు, వ్యవస్థలు, న్యాయ పరిపాలనా విధానము ధర్మశాస్త్రములు, స్మృతులు.
9. సంగ్రామము.

### ఆంధ్ర ప్రజ తీరు తెన్నులు

పరిసరముల ప్రభావము సంస్కృతిపై ముద్రితమగునని పేర్కొని యుంటిమి ఆంధ్రదేశపుపరిసరములెట్టివి? వాని ప్రభావము జాతిజీవితముపై నెట్లగ పడుచున్నది? విభాగ సౌకర్యమునకై ఆంధ్రదేశమునందు మూడు ముఖ్యమైన ప్రాంతములను గుర్తించవచ్చును. సాగరసీమ, రాయలసీమ, తెలంగాణము ఈవిభాగము అధునాతనముకాదేమో యని శంకజనించును త్రిలింగదేశసంజ్ఞ ఈ దేశమున కేనాడోయేర్పడినది. అత్యంత ప్రాచీన కాలముననే మన పూర్వులు తమ దేశమును మూసీల దేశముగ గమనించి యుందురు భూసారమునుబట్టి చూచినచో సాగరసీమకు నీరు. తెలంగాణమునకు చుక్క-రాయలసీమకు రెప్ప. నదీ తటాకాది జల సమృద్ధినిబట్టి చూచినను ఈక్రమముతప్పదు భూసారము, జలసమృద్ధి ఎక్కడ నున్నవో అక్కడ పంట పర్యాయములును అన్న సమృద్ధియు, భోగపరాయణత్వము, సుఖ ప్రియత్వము అనుసంగమగు విచ్చునవుటయు క్రొత్త విషయముకాదు. శరీర సౌష్ఠవము, కష్టసహిష్ణుత మొదలగు గుణములనుబట్టి చూచినచో పలనాడు, రాయలసీమ, తెలంగాణము, సాగరసీమ, ఈవరుసలో నిలువగలవు పరిశ్రమ మూలవాసములు ఈ దేశముల విస్తారము గలేవు. ఉన్నవానిలో [illegible] సాగరసీమ యందును,కొంతవరకు తెలంగాణమునందును నెలకొన్నవి. నేత పరిశ్రమకును [illegible]

యందును, తెలంగాణమునందును కాన్పించును గోదావరి లోయ వెంబడి నేలబొగ్గు విస్తారముగను, ఇనుము నాతివిస్తారముగను లభించుటచే ఇనుప కర్మాగారములకు అవకాశము కలదు.

### ఆంధ్రులకు సముద్రము పొరుగిల్లు

ఆంధ్రదేశమునకు రమారమి ఆరువందల మైళ్ళ పొడుగు సముద్రతీరము గలిగియుండు మహాభాగ్య మబ్బినది. ప్రాచీనాంధ్రులీ సదవకాశమును వ్యర్థముగ పోనీయలేదు. సముద్రము వారికి పొరుగిల్లయ్యెను. మహాసముద్రముపై ప్రయాణము చేయగల పెద్దనౌకలను, చెరువులలోను, నదులలోను యానమున కనుకూలించు చిన్నపడవలను వారు నిర్మించు కౌశలము కలిగియుండిరి సువర్ణదేశము, చీనా, జావా సుమత్రా మొదలగు ప్రాచ్యదేశములతోను, దీవులతోను వారు వాణిజ్యముచేయుచు సాగరకన్యను తమ ఇంటికోడలిగా చేసికొనిరి. ఇంతేకాక ఆంధ్ర సంస్కృతిని, మతమును, శిల్పమును దూర దేశములకు గొనిపోయి అంటు త్రొక్కుచుండిరి. పరిసరములు ఒక జాతి అభ్యుదయముపై నెట్టి ప్రభావము నెఱపగలవో, వారి ఆచార వ్యవహారములను, విశ్వాసములను, శీలమును ఎట్లుమార్చగలవో ఒకింత ప్రదర్శించితిమి.

### ఆంధ్ర సంస్కృతి జ్ఞాన సాధనములు

ఆంధ్ర సంస్కృతిని పఠించుటకు గల సాధనములేవి? అందలి వివిధ యుగములేవి? యని ప్రశ్నించుకొందము. రాజకీయ దృష్టితో వ్రాయబడు చరిత్ర కేవి సాధనములగుచున్నవో సంస్కృతి చరిత్రను అవి యాధారములు కాగలవు. శాసనములు, నాణెములు. శిల్ప నిర్మాణములు, విదేశీయుల కథనములు మొదలగు సామగ్రి ఇచ్చటను ప్రసక్తించును. కాని, ఇంతకంటె విశాలతరమైన సాధనములని, భాషా వాఙ్మయ రంగము భాషా పదముల పూర్వాపూర్వతర చరిత్ర నన్వేషించుకొనుచు పోయినచో, మానవుని మనఃప్రవృత్తి యెట్లు క్రమవికాసము చెందినదో విశదమగును. ఇట్లు వ్యక్తములైన భావములనుబట్టి యాతని సంస్కృతిని అస్పష్టముగనైనను ప్రత్యక్షము చేసికొనవచ్చును దీనికి సంబంధించినదే పూర్వగాథా శాస్త్రము మానవుని బుద్ధియొక్క శైశవావస్థ నది నిర్దేశించును. శిష్టవాఙ్మయమువలన ప్రకాశితమగు జాతి జీవన చరిత్ర మెంతయేని యుండును ఆంధ్ర వాఙ్మయములోని శివకవుల రచనలు, ప్రబంధములు, నీతి శతకములు, యక్షగానములు, కథా కావ్యములు మన కెంతయో తోడ్పడును. శిష్టుల దృష్టియందింత ఏకాంత వాఙ్మయము కాకున్నను, ప్రజా సాహిత్యము-పదములు, పాటలు, ఏలలు, జోలలు, తత్త్వములు, జంగము కథలు, గొల్లసుద్దులు, ఎఱుకల సోదె, స్త్రీల పాటలు మున్నగు పలుశాఖలుగల విపులతర సాహిత్యము-ఆంధ్రజాతి జీవితమును పుక్కిటబట్టిన దనుట అతిశయోక్తి కానేరదు ఇవికాక ప్రజలలో వ్యాప్తియందున్న కథలు, మంత్రతంత్ర విజ్ఞానము, సామెతలు, పొడుపు కథలు - ఇవియు ప్రజల మనస్తత్త్వమును, సంస్కారమును తెలుపుటకు చేయునవి

ఆంధ్ర సంస్కృతి చరిత్ర యుగవిభజనం చేయుట అధ్యయన సౌకర్యము కొరకు మాత్రమే. ఒక్కొక్క జీవితశాఖను గైకొని ఆంధ్రవాఙ్మయము, ఆంధ్ర శిల్పము, వాస్తు విజ్ఞానము, సంగీతము, నృత్యము చిత్రకళ, భౌతిక, ఆధ్యాత్మిక శాస్త్రములందు కృషి, రాజ్యతంత్ర యుద్ధ తంత్రము, స్వదేశ విదేశ సంబంధములు అన్యవాఙ్మయములలో నాంధ్రుల ప్రతిభ ఇట్లెన్నియో మనోజ్ఞాంశములపై యాద్యంతము సమీక్ష చేయవచ్చును. లేదా రాజకీయ చరిత్రమునందువలెనే ఆంధ్ర రాజకుటుంబముల పరిపాలనా కాలమును పరిహద్దులుగా జేసికొని, ఆ కాలమునందలి జీవిత వైభవమును ఆకళించుకొనవచ్చును. ఈ రెండవ పద్ధతియు మనోహరమైనదే ఆంధ్రరాజులు సర్వసాధారణముగా ప్రజారంజకులుగా నుండినట్లే మనము గాంచుచున్నాము. ప్రజాపీడనపరులు వారిలో అరుదుగనే లెక్కకు వత్తురు కావుననే ఈ కుటుంబముల పరిపాలనా కాలము సుదీర్ఘముగానుండుచు వచ్చినది. శాతవాహనులు నాలుగున్నర శతాబ్దులు, చాళుక్యులు నాలుగున్నర శతాబ్దులు కాకతీయులు, విజయనగర ప్రభువులును చెరి మూడు శతములు భూపాలనము చేసిరి వీరిదొరతనము సామాన్యముగ ప్రజాసమ్మతమై యుండుటచేతనే వీరింత దీర్ఘకాలము నిలువగలిగిరి ప్రజాహితతత్పరులైన యాంధ్రరాజన్యులయశోగానము చేయుటయు రెండవపద్ధతిచే సిద్ధించును.

### ఆంధ్ర సంస్కృతి ముఖ్యలక్షణములు

జీవిత సమన్వయము, కళాభిరతి, ఔదార్యము — ఇవియాంధ్రసంస్కృతి ముఖ్యలక్షణములుగ మాకు దోచుచున్నవి. ఈదేశము భౌగోళిక స్థితినిబట్టియే ఇది భారతదేశపు ఉత్తర దక్షిణములనడుమ సేతువుగా నుండెనని, ఉండగలదని నాటనకైనను స్ఫురించును. అత్యంత ప్రాచీన యుగములలో నీదేశము ఆర్య-ద్రావిడశాఖల సమావేశ రంగముగ నుండెను. ఈ యుభయజనులును సమ్మేళనమునొంది ఇప్పటియాంధ్రజాతికి పితరులైరి. వీరి భిన్నసంస్కృతులును పెరుగును, వడ్లును వలెకాక, నీరక్షీరములుగా కలిసిపోయినవి. ఇప్పటి మనవారి యాచారములలో ఆర్య, నాగ సంస్కృతుల చిహ్నములు పొడగట్టుచునే యుండును. వైవాహికాచారములను పరిశీలింపదగును. ఆంధ్రభాషయందును మన మిట్టి యుత్తమపరిణామమునే గాంతుము ఆర్య, ద్రావిడభాషల పదజాలముతోను, రచనా విన్యాసములతోను సుసంపన్నమైన యీ భాష 'ప్రాచ్యఖండపు ఇటలీ భాష' అను కీర్తికి పాత్రమైనది. వింధ్యకు దక్షిణమున సంగీతకళకు తెలుగు అనువుగవలె మిగుల వెలుగ గలిగిన [illegible] స్వాభిమాన వాక్యముకాక పోవచ్చును.

ఆంధ్రుల కళాభిరతికి జయపతాకలు జీర్ణా

(మిగతా 8 వ పేజీలో)

# రష్యన్ మిగ్ విమానాలను అప్పగించేవారికి సమితి బహుమతుల నిలిపివేత

వాషింగ్టన్, సెప్టెంబర్ 24— రష్యాలో నిర్మింపబడిన మిగ్ జెట్ ఫైటర్ విమానాన్ని చెక్కు చెదరకుండా సమితి అధికారులకు అప్పగించగల కమ్యూనిస్టు వైమానికులకు బహుమానాన్ని, ఆశ్రయాన్ని యివ్వగలమని సమితి సైనిక ప్రధాన కార్యాలయం లోగడ చేసిన ప్రకటన, కొరియాలో శాంతిసాధనకై ప్రస్తుతం కొనసాగుతున్న సంప్రతింపుల దృష్ట్యా ఉపసంహరించుకోబడినట్లు నేడిక్కడ ప్రకటించబడింది.

ఇటీవల సమితి సైనికాధికారులకు రష్యన్ మిగ్ ఫైటర్ విమానాన్ని తెచ్చి అప్పగించిన ఉత్తరకొరియన్ వైమానికుని మిత్రరాజ్యాల ఉద్యోగులు ప్రశ్నలు వేసి సమాచారాన్ని తెలుసుకోడానికి బదులు చిత్రహింస చేస్తున్నారని ప్రకటించిన ఒక సోల్ రేడియో ఎనౌన్సర్ అరెస్టు చేయబడినట్లు నేడు సోల్‌లో దక్షిణ కొరియన్ పోలీసులు వివరించారు

ఈ ఎనౌన్సర్ ఉత్తర కొరియాలో జన్మించినవాడనీ, అతడు కమ్యూనిస్టు గూఢచారి అని విశ్వసించబడుతున్నదనీ బ్రాడ్‌కాస్ట్‌లో తాను చెప్పవలసిన వార్తను బుద్ధిపూర్వకంగానే తప్పుగా చదివాడనీ వీరు వివరించారు కూడా

మిత్రరాజ్యసమితి సర్వసేనాని జనరల్ మార్క్‌క్లార్క్ నేడు వాషింగ్టన్ నుంచి, టోకియోనుంచి ఏకకాలమందే చేసిన ఒక ప్రకటనలో ఈ క్రిందివిధంగా పేర్కొన్నాడు:

"విమోచనాన్ని కోరేవారికి ఆశ్రయ మివ్వడానికి అమెరికా చేసుకొన్న నిర్ణయంలో ఎటి మార్పులేదు. అయితే, మిగ్ ఫైటర్ విమానాలను చెక్కుచెదరకుండా సమితి అధికార్లకు తీసుకువచ్చి అప్పగించినవారికి 50,000 డాలర్లు బహుమతిగా ఇవ్వగలమని దూరప్రాచ్యంలోని సమితి సైనిక ప్రధాన కార్యాలయం 1953, ఏప్రిల్ 27 వ తేదీన చేసిన ప్రకటన, కొరియాలో శాంతిసాధనకై ప్రస్తుతం కొనసాగుతున్న సంప్రతింపుల దృష్ట్యా ఉపసంహరించుకోబడింది

"ఇటీవల మాకు తెచ్చి అప్పగించబడిన మిగ్ ఫైటర్ విమానం ఎవరికిచెందినదో నిర్ధారణగా తేలడంతోనే దానిని దాని యజమానులకు పంపివేయగలం"

ఈ విమానం అమెరికాకు గొనిపోబడగలదని ఇంతకుముందు అమెరికన్ వైమానిక శాఖ ప్రకటించింది. కాని, నేటి ప్రకటనతో ఆ విషయం సందిగ్ధంలో పడింది.

క్రిందటి సోమవారంనాడు సమితి అధికారులకు తొలిసారిగా మిగ్ ఫైటర్‌ను తెచ్చి అప్పగించిన ఉత్తర కొరియన్ యువకునకు ఇందుకు వాగ్దానం చేయబడిన బహుమానం, అట్టి విమానాన్ని తెచ్చినవారైనందుకు కోరికగా అదనంగా మరొక 50,000 డాలర్లు ఇవ్వబడగలవు.

ఈసారి కమ్యూనిస్టుల పక్షమునుండి మిగ్ ఫైటర్ విమానాన్ని తెచ్చి అప్పగించగల ఉత్తర కొరియన్‌కు బహుమతి ఇవ్వబడదనీ, రాజకీయ ఆశ్రయం మాత్రమే ఇవ్వబడగలదనీ నేడు టోకియోలోని సమితి సైనిక ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

# పాక్ ముస్లింలీగ్ అధ్యక్షపదవి
## మహమ్మద్ ఆలీ స్థానే మరొకరిని ఎన్నుకొనడానికి ఆలోచన

కరాచీ, సెప్టెంబర్ 25—పాకిస్తాన్ ప్రధానే పాకిస్తాన్ ముస్లింలీగ్ అధ్యక్షుడుగా వుండాలనే సంప్రదాయాన్ని మార్చాలని బాధ్యతగల ముస్లింలీగ్ వర్గాలవారు భావిస్తున్నారని తెలుస్తున్నది.

ప్రధాని మహమ్మద్ ఆలీకి తాను పాక్ ముస్లింలీగ్ అధ్యక్షుడు కావాలని అంతగా పట్టింపులేదట ఈ అదనపు బాధ్యతనుంచి తప్పుకుందామని కూడా అనుకుంటున్నాడట.

పాక్ ముస్లిం అధ్యక్షపదవికి సర్దార్ అబ్దుర్ రాబ్ నిష్తర్, మిస్టర్ ఫాతిమా జిన్నాల పేర్లు వినబడుతున్నాయి

కొన్ని పంజాబ్ రంగాలలో ప్రతిఘటన వున్నప్పటికీ, సర్దారు నిష్తర్‌ను పలువురు బలపరుస్తున్నారు మహమ్మదు ఆలీని లీగ్ అధ్యక్షుడుగా ఎన్నుకోరాదనే ప్రతిపాదన తూర్పు పాకిస్తాన్ సభ్యులనుంచి వచ్చిందనీ, కొందరు పశ్చిమ పాకిస్తాన్ సభ్యులు దీనిని బలపరుస్తున్నారని లాబీవర్గాలద్వారా తెలుస్తున్నది.

సర్దార్ నిష్తర్‌కు, ఫాతిమా జిన్నాకు పోటీ జరుగదనీ, అన్నిరాష్ట్రాల పార్టీ నాయకులు వీరిలో ఒకరిని ఎన్నుకుంటారనీ తెలుస్తున్నది ఇంతవరకు మూడో అభ్యర్థిపేరు వినిపించడంలేదు.

బీహార్ ఇరిగేషన్ శాఖ మంత్రి రాయ్ హరిత్ర సింగ్ గురువారంనాడు అసెంబ్లీలో 1953-54 సంవత్సరపు పల్లమెంటరీ డిమాండ్లను ప్రతిపాదించారు.

త్వరలో రానున్నది! రాష్ట్ర నిర్మాణ తరుణంలో!
**నవ్యాంధ్ర నిర్మాతలు**
కందుకూరి, గురజాడ, గిడుగు, పర్ రఘుపతి, న్యాపతి, దేశభక్త, దేశోద్ధారక, ఆంధ్రరత్న, కట్టమంచి, ముట్నూరి, సర్వేపల్లి ప్రకాశం, పట్టాభి, రంగా, పొట్టి శ్రీరాములు మొదలైన 30 మంది సుప్రసిద్ధ ఆంధ్ర మహాపురుషుల సంగ్రహ జీవిత చరిత్రలతో, ఆకర్షణీయమైన చిత్రపటాలతో 200 పుటల గ్రంథం. వెల రు 1-8-0
ప్రతులు కావలసినవారు ఈ క్రింది చిరునామాకు వ్రాయవలెను:
నవోదయ పబ్లిషర్సు, 158, పెనాయ్‌నగర్, మద్రాసు-10



మద్రాసు స్టేటుకు ఏజంట్లు:- జైహింద్ ఏజెన్సీస్, 2/8, బందర్ వీధి, జి. టి. మద్రాసు.

నేడే
**మృదువైన మనోహర చర్మపు**
రహస్యమును కనుక్కోండి
పాండ్స్ కోల్డ్ క్రీమ్‌తో మీ చర్మమును పరిశుభ్రం చేసికొనుడు . . . ప్రపంచమంతటా అందమైన స్త్రీలు సౌందర్య రక్షణకు దీనినే విశేషంగా వాడుచున్నారు. తేలికగానున్న యీ క్రీమ్‌లోనున్న విశేషమానెలు చర్మములోనికి చొచ్చుకొనిపోయి దుమ్మును, మురికిని యింద్రజాలమువలె తొలగించి మీ చర్మమును మెత్తగా, నవనవగా అగపడునట్లు చేయును.
పాండ్స్ కోల్డ్ క్రీమ్ ఒక సీసాను నేడే కొనుడు.

పాండ్స్
కోల్డ్ క్రీమ్
రోజంతయు రక్షణమునకు ప్రతి ఉదయమున పాండ్స్ వ్యానిషింగ్ క్రీమ్‌ను వాడుడు. రాయగానే అదృశ్యమైపోవు యీ సౌందర్య సహకారిని వాడితే మీ చర్మమెంత మనోహరంగా అగపడునో మీరే గమనించగలరు! దీనిమీద పౌడరును రాస్తే మీరు ఎంతో అందంగా అగపడుతారు. అసలు పాండ్స్ క్రీములనే గమనించి కొనుడు.

# క్రీడాలోకం

## ఇండియా, పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీ

### కరాచీలో డిసెంబర్ లో

కరాచీ, సెప్టెంబర్ 25—శరణార్థుల సహాయార్థం కరాచీలో ఇండియా, పాకిస్తాన్ పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీ వచ్చే డిసెంబర్ మధ్యలో జరపడానికి ఇండియా ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తన అంగీకారం తెల్పారు, పాకిస్తాన్ కూడా ఢిల్లీకి రాజ్యాంగ పరిషత్తు సభ్యుల క్రికెట్ జట్టు ఒకటి పంపవలెనని ఆయన ఆహ్వానం పంపినారు కూడా.

ఇండో-పాకిస్తాన్ పార్లమెంటేరియనుల క్రికెట్ పోటీని మొట్టమొదట సూచించినది పాక్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు మిస్టర్ అహమ్మదీ జాఫర్ కరాచీకి ఒక జట్టును పంపించవలసిందిగా కోరుతూ, పండిట్ నెహ్రూకు లోగడ ఆయన ఒక వుత్తరం వ్రాశారు. అందుకు పండిట్‌జీ ఈవరకే సుముఖత వెల్లడించారు. సెప్టెంబర్ రెండవ వారంలో వరద బాధితుల సహాయార్థం జరిగిన క్రికెట్ పోటీలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులతో సంప్రదించి, వారుకూడా కరాచీ సందర్శించవలెనని కుతూహలం ప్రకటించగా పండిట్‌జీ గత 20వ తేదీన తిరిగి మిస్టర్ జాఫర్‌కు జాబు వ్రాశారు. తమజట్టు కరాచీ రావడానికి డిసెంబర్ రెండవవారం అయితే చాలా వీలుగా వుంటుందని అందులో పేర్కొన్నారు. తాము కరాచీకి జట్టును పంపినట్లే ఢిల్లీకి మరొక జట్టును తదనంతరం పంపించవలసిందని కూడా అందులో కోరారు.

### బొంబాయి శాసనసభ్యుల క్రికెట్ ఆట

పూనా, సెప్టెంబర్ 25—సెప్టెంబర్ 28వ తేదీన యిక్కడ బొంబాయి లెజిస్లేటివ్ అసెంబ్లీ క్రికెట్ ఎలెవెన్ జట్టుకూ, పూనా క్లబ్బుకూ క్రికెట్ పోటీ జరుగుతుంది. పోటీ ఒక్కరోజు మాత్రమే. బొంబాయి జట్టుకు శ్రీ వి. ఆర్. దెసాయి నాయకత్వం వహిస్తారు. బొంబాయి ముఖ్యమంత్రి శ్రీ మొరార్జీ దేశాయి ఈ పోటీకి హాజరౌతారు.

## పప్పనపేట మిల్లు ఫుట్‌బాల్ పోటీలు

### హైదరాబాద్ వీవింగ్ కంపెనీకి ఛాంపియన్ షిప్

హైదరాబాద్, సెప్టెంబర్ 25—హైదరాబాద్ స్పిన్నింగ్, అండ్ వీవింగ్ కంపెనీజట్టు నేడు యిక్కడ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ రిక్రియేషన్ క్లబ్బును ఒకేఒక గోలుతో ఓడించి పప్పనపేట మిల్లు ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకొన్నది.

సికిందరాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ వారు ఈ టోర్నమెంట్సును నిర్వహించారు.

### అంతర్విశ్వ విద్యాలయ పోటీలు

అణ్ణామలైనగర్, సెప్టెంబరు 25—దక్షిణ మండలం 60 అంతర్విశ్వ విద్యాలయ ఫుట్‌బాల్ టోర్నమెంట్సులో నేడు మైసూర్, నాగపూర్‌ను 5-0 గోలులతో ఓడించి ఫైనలుకు వచ్చింది.

ఇంకొక సెమిఫైనలు బొంబాయి అన్నామలై జట్లకు జరుగవలసివుంది.

అలహాబాద్‌లో జరుగుతున్న ఉత్తర మండలం పోటీలలో శుక్రవారంనాడు గౌహతి అలీఘర్‌ను 2-1 గోలులతో ఓడించి ఫైనల్‌కు వచ్చింది.

## నర్సాపురం చెడుగుడు పోటీలు

నరసాపురం, సెప్టెంబర్ 25—సెప్టెంబర్ 23న ఇక్కడ వప్పుల వీరాస్వామి మెమోరియల్ చెడుగుడు టోర్నమెంట్స్ ఫైనల్ నరసాపురం జట్టుకూ, బాలభాన్కర్ జట్టుకూ జరిగింది. మొదటి జట్టు 28-18 పాయింట్లతో గెలుపొందింది. పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ కె. వి. సుబ్బారావుగారు బహుమతులు పంచిపెట్టారు.

## మైసూర్ టెన్నిస్

### ఫైనలులో విష్ణుమోహన్, కృష్ణన్‌గార్ల పోటీ

మైసూర్, సెప్టెంబర్ 25—మద్రాసు టెన్నిస్ ఆటగాండ్రలో ద్వితీయుడైన శ్రీ ఎస్. విష్ణుమోహన్‌గారు, ప్రథముడైన శ్రీ ఆర్. కృష్ణన్ మైసూరు టెంకాణా టెన్నిస్ టోర్నమెంట్సు సింగిల్స్ ఫైనలు పుట్టం చేరుకొన్నారు.

నేడు జరిగిన సెమీ ఫైనలు పోటీలలో శ్రీ విష్ణుమోహన్‌గారు, శ్రీ పి. యస్. శేషాద్రిని 2-6, 6-3, 7-9, 6-1, 6-4 గేములతో ఓడించగా, శ్రీ కృష్ణన్ శ్రీ బి ఆర్. జవహర్‌లాల్‌పై 6-1, 6-1, 6-0 గేములతో విజయమొందారు.

డబుల్స్ ఫైనలుకు తంజావూరు కొడుకులు—ఆర్. కృష్ణన్ టి. కె. రామనాథన్‌గారలు వచ్చారు. వీరు తిరువాన్కూర్ ఆటగాండ్రయిన కోశర్, ఈపెన్‌లను సెమీ ఫైనలులో 6-0, 6-2, 6-0, గేములలో ఓడించివేశారు.

### ఇతర వార్తలు

బొంబాయిలో "మిలియన్ డాలర్ మెర్మేయిడ్" ఆంగ్ల చిత్రం విడుదలౌతున్న సందర్భంలో అక్టోబర్ 29వ తేదీనుంచి ఆ గోలు చేసినవి.



సెప్టెంబర్ 13, 14 తేదీలలో హైదరాబాద్‌లో విశాలాంధ్ర మహాసభ వర్కింగ్‌కమిటీ సమావేశం జరిగినప్పటి ఫోటో

## నిరుద్యోగ నివారణకు కాంగ్రెస్ ప్రణాళికలు

### భోగట్టా సేకరించాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు శ్రీ అగర్వాలా ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 25—ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు తమతమ రాష్ట్రాలలో నిరుద్యోగ సమస్యకు, తగిన ఉద్యోగాలు లేకపోవడానికి సంబంధించినభోగట్టాను చురుకుగా సేకరించాలని ఎ. ఐ. సి. సి. కార్యదర్శి శ్రీ ఎస్. ఎన్. అగర్వాల్ నేడు సర్క్యులర్ పంపారు.

గ్రామ పట్టణ ప్రాంతాలలో నిరుద్యోగం, తగిన ఉద్యోగం లేకపోవడం, మిల్లు వస్తువుల పోటీకి గురిఅయి, నిరుద్యోగానికి కారణమవుతున్న గ్రామ కుటీర పరిశ్రమల పరిస్థితి వివిధ వృత్తుల వారి కష్టనిష్ఠూరాలు నగరాలలోను, గ్రామాలలోను పూర్తిగా వుద్యోగం కల్పించడానికి వీలయిన కొత్త చిన్నమెత్తు గ్రామ, కుటీర పరిశ్రమలు, ఆయా రాష్ట్రాలలో నిరుద్యోగం తొలగించడానికి ప్రభుత్వం కాని, స్థానిక సంస్థలుగాని ప్రారంభించిన ప్రణాళికలున్నగువాని వివరాలు తెలుపాలని సర్క్యులర్‌లో కోరబడింది.

ఈ భోగట్టా సేకరణకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలన్నీ అత్యధిక ప్రాధాన్యమిచ్చి, సేకరించి, అక్టోబర్ దాటకుండా ఎ. ఐ. సి. సి. కి పంపాలని ఆయన కోరారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు పంపిన భోగట్టాను ఎ. ఐ. సి. సి. పూర్తిగా వినియోగించునని, పథకాలు సిద్ధపరచి, పార్లమెంటుకు, రాష్ట్రకేంద్రప్రభుత్వాల పరిశీలనకు, ప్లానింగ్ కమిషన్ పరిశీలనకు పంపుతుందని సర్క్యులర్‌లో పేర్కొనబడింది.

దేశంలోని నిరుద్యోగాన్ని గురించి, తగిన వుద్యోగం లేకపోవడాన్ని గురించి కొన్నిచోట్ల నమూనా సర్వేలు జరపడానికి ప్లానింగ్ కమిషన్ అంగీకరించిందని కూడా ఆ సర్క్యులర్‌లో తెలుపబడింది.

### గవర్నర్ పట్టాభి అభిప్రాయం

నాగపూర్, సెప్టెంబర్ 25—మధ్యప్రదేశ్ గవర్నర్ డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు నేడిక్కడ ఒక విద్యార్థి సభలో ప్రసంగిస్తూ, "ఎక్కువ యంత్రాలంటే దేశంలో ఎక్కువ నిరుద్యోగ మన్న మాట" అన్నారు.

యంత్రాల అభివృద్ధి అయినకొద్దీ కార్మికుల అవసరం తగ్గిపోయి, నిరుద్యోగాన్ని ఎక్కువ చేయగలదని రాష్ట్రం చేసుగ్గం అభివృద్ధి అయితే కొందరికైనా పని కల్పించగలమని ఆయన అన్నారు.

నిరుద్యోగాన్ని అరికట్టి బాధితులకు తోడ్పడదలచుకుంటే ప్రభుత్వం కుటీర పరిశ్రమలను, గృహ పరిశ్రమలను పునరుజ్జీవనం చేయాలని ఆయన సలహా యిచ్చారు.

## తమిళనాడు పి. యస్. పి. మహాసభ

### అక్టోబరు మూడవ వారంలో సేలంలో జరుగుతుందట

మద్రాసు, సెప్టెంబరు 24—తమిళనాడు ప్రజా-సోషలిస్టు పార్టీ ప్రథమ మహాసభ సేలంలో అక్టోబరు మూడవ వారంలో జరుగుతుంది. ప్రజా-సోషలిస్టు పార్టీ చైర్మన్ ఆచార్య కృపలానీ అధ్యక్షత వహిస్తారు.

బొంబాయి ప్రజా-సోషలిస్టు పార్టీ కార్యదర్శి ప్రొఫెసర్ దండావతే మహాసభను ప్రారంభిస్తారు. శ్రీ సి. జి. కె. రెడ్డి (యం. పి.), డాక్టర్ కె. బి. మీనన్ (యం. యల్. ఏ.) గారు సభలో పాల్గొంటారు. తమిళనాడులోని అన్ని జిల్లాలనుంచి మహాసభకు 2,000 మంది ప్రతినిధులు, ప్రేక్షకులు హాజరు కాగలరని అంటున్నారు.

నగరంలో జరిగే ఈతపోటీలలో హైదరాబాదు సంస్థానం తరపున శ్రీయుతులు కె. కె. నరసింగరావు, ఎన్. పాండూరావు, డి. సత్యనారాయణన్, ఎస్. అస్గర్ ఆలీ, బదియుద్దీన్, ఎమ్. ఎస్. బెనెగల్, క్యాంబెనగల్ గారలు పాల్గొంటారు.

చెన్నపురిలో జరుగుతున్న మునిసిపల్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలలో శుక్రవారంనాడు లక్‌స్టార్ ఫుట్‌బాల్ క్లబ్, నేతాజీ స్పోర్ట్సుక్లబ్ 'డ్రా' అయినవి. రెండు జట్లూ చెరి ఒకసారి

## దురాక్రమణలను తగ్గించడానికి శ్రద్ధ

### తిరుపతి కౌన్సిల్‌కు కలెక్టర్ సూచన

తిరుపతి, సెప్టెంబర్ 25—తిరుపతి పురపాలక సంఘం 1952-53 సంవత్సరం పరిపాలన నివేదికపై చిత్తూరు జిల్లాకలెక్టర్ శ్రీ టి. ప్రభాకరరావుగారు సమీక్షిస్తూ ఇలా తెలియజేశారు.

ఈ సంవత్సరం రోడ్ల మరమత్తు నిర్వహణకుగాను రు 37,509/-లు ఖర్చుపెట్టారు గత సంవత్సరం రు 32,400/- ఖర్చు పెట్టబడింది. కేపిటల్ పద్దుక్రింద రోడ్లకు రు 25,655/-లు ఖర్చు పెట్టబడింది. గత సంవత్సరం రు 9,140/-లు ఖర్చు పెట్టబడింది. మొత్తంపై రోడ్లు తృప్తికరంగానే వున్నవి.

వీధివసతి కావలసినంతగా లేదు, ప్రభుత్వం ఈ విషయంలో త్వరలో తగు ఏర్పాటు చెయ్యడం అవసరం.

తిరుపతి పురపాలక సంఘంవారు ఒక్క ప్రసూతి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు, తిరుపతి వంటి పెద్దపట్టణానికి ప్రసూతి కేంద్రం ఒక్కటి చాలదు. ప్రభుత్వం అనుమతిలోకూడా శాన్నులకు ఒకచోట ఏర్పాటు చేయవలసిందని ఆంకోరక జరుగుతున్నది. ఈ విషయమై ప్రభుత్వానికి తెలియజెయ్యడమైనది.

ఈ సంవత్సరం 913 జననాలు రిజిస్టరు అయినవి. వీటిలో 587 ప్రసవాలకు మంత్రసానులు సేవచేశారు. ఈపురంలో 587 మంది మరణించారు.

మురుగుదొడ్లు 18 వున్నవి. ఇవి చాలవు. దోమల బాధను పోగొట్టడానికి తగు ఏర్పాట్లు చెయ్యవలసి వున్నది.

పురంలో 16 ప్రారంభ పాఠశాలలు వున్నవి. వీటిలో మొత్తం 2,468 మంది బాలబాలికలు చదువుతున్నారు. గత సంవత్సరం 2264 మంది విద్య నభ్యసించారు. విద్యాభివృద్ధికి ఇలా యిక ముందుకూడా సాగుతుండాలి. పురపాలక సంఘంవారు బాధ్యతతో నిర్బంధప్రారంభ విద్యను అమలు జరపాలి. విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష చేయించక పోవడంలోపమే ఈ సంవత్సరమైనను విద్యార్థులకు ఆరోగ్య పరీక్ష చేయించాలి.

స్థల దురాక్రమణ కేసులు సంవత్సరం ప్రారంభంలో 58 వున్నవి ప్రస్తుతం 101 కేసులున్నవి. వీనిని తగ్గించుటకు తగు చర్య తీసుకోవాలి. రోడ్లు యిరుప్రక్కలవున్న స్థలంలో అంగళ్లు పెట్టుకొని అమ్ముటకు లైసెన్సు లివ్వడం నిలుపుదల చెయ్యాలి.

పన్ను వసూళ్లు తగ్గిపోయినవి. ఈ సంవత్సరం రు 35,818/-పన్ను క్రింద, రు 8,161/- నీటిపన్ను క్రిందను బాకీవున్నది ఆర్థిక పరిస్థితులవల్ల వసూలు చెయ్యడం కష్టంగా వున్నదని కమిషనరు తెలుపుతున్నారు. సరియైన చర్యలు తీసుకొన్నయెడల బాకీలను చాలవరకు తగ్గించి వుండవచ్చును.

మొత్తంమీద పరిపాలన సంతృప్తికరంగా వున్నదని చెప్పడానికి వీలులేదు.

(9వ పేజీ తరువాయి)

కార్యాలయంలో జరిగిన వర్కింగ్ కాంగ్రెస్ నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. శ్రీ కస్తూరి సీతారామారావుగారు సమావేశానికి అధ్యక్షత వహించారు.

అధ్యక్షులు: డాక్టర్ రాళ్ళపల్లి అచ్యుతరామయ్యగారు. ఉపాధ్యక్షులు: శ్రీ పెనుమర్తి లక్ష్మీపతిశాస్త్రిగారు, కార్యదర్శులు: శ్రీ పిన్నకోట వెల్లంరావు, శ్రీ నాయుడు నాగేశ్వరరావుగార్లు, సభ్యులు: శ్రీయుతులు పిన్నకోట రామలింగం, డాక్టర్ పోతరాజు కోటేశ్వర చలపతిరావు, కొల్లూరి చెంచయ్య, పిన్నగిడ్డ గురుమూర్తి, వంతం శెట్టి కృష్ణారావు, చంద్రం సావు రమణారావు, తలపల్లి శెట్టి సుబ్రహ్మణ్యేశ్వర శర్మగార్లు.

## సుస్థిర ప్రభుత్వ స్థాపనకు సహకారం

### శాసనసభ్యులకు శ్రీ అనంతశయనం అయ్యంగార్ విజ్ఞప్తి

చిత్తూరు, సెప్టెంబర్ 26—ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిర ప్రజాస్వామిక ప్రభుత్వ స్థాపన ప్రధానంగా పరిగణించాలని, అందుకు తీసుకొనవలసిన చర్యలకు విరుద్ధంగా పార్టీలకు కట్టుబడి వుండరాదని ప్రజాప్రతినిధుల సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వివిధ పార్టీల శాసనసభ్యులకు గత గురువారంనాడు యిక్కడ జరిగిన బహిరంగసభలో విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడానికి శాసనసభ్యులు సహకరించకపోతే ప్రెసిడెంట్ పరిపాలన అనివార్యం కాగలదని శ్రీ అనంతశయనం అయ్యంగార్ హెచ్చరించారు. ప్రెసిడెంటు పరిపాలన అంటే కేంద్రంనుంచి జరిగే కాంగ్రెస్ పాలన అన్నమాట, కనుక దీనివల్ల కాంగ్రెస్‌కు కలిగేనష్టం మేమీలేదు. నష్టపోయేది ఇతర పార్టీలేనని ఆయన వివరించారు.

ఆంధ్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏర్పడే మూడుకోట్ల రూపాయల లోటును భర్తీచెయ్యడానికి గండికోట, కృష్ణా-పెన్నార్, సిద్ధేశ్వరం ప్రాజెక్టులు, రామపాదసాగరం ప్రాజెక్టు నిర్మించదగునని, గోదావరి డెల్టాలో వరదల నిరోధక ప్రణాళికల నమలు పరచవచ్చునని శ్రీ అనంతశయనం అయ్యంగార్ సూచించారు.

బళ్లారి తాలూకాపై ఆంధ్రులకు గల హక్కును పరిశీలించే నిమిత్తం సరిహద్దు సంఘాన్ని నియమించడం అవసరమన్నారు.

తుంగభద్ర ప్రాజెక్టు ప్రధానంగా ఆంధ్రుల ఉపయోగంకోసమే తలపెట్టబడిందని, దానిని మైసూరుకు అప్పగించడం తప్పు అని, మైసూరు ప్రభుత్వం ఆ ప్రాజెక్టుకోసం యింతవరకు చిల్లిగవ్వయినా ఖర్చు పెట్టలేదని ఆ ప్రాజెక్టుపై పూర్తిహక్కు ఆంధ్రులదేననడం న్యాయంచేత ఒప్పుకొనవలసిందేనని, బళ్లారి మైసూరులో కలిసినప్పటికీ తుంగభద్ర ప్రాజెక్టుపై ఆంధ్రులకుగల హక్కుకు భంగం కలగకుండా కేంద్రప్రభుత్వం చర్య తీసుకోవాలని శ్రీ అనంతశయనం అయ్యంగార్ చెప్పారు.

## వరద దెబ్బతిన్న విద్యాసంస్థల తనిఖీ

### రాజమండ్రిలో విద్యాశాఖమంత్రి కార్యక్రమం

రాజమండ్రి, సెప్టెంబర్ 25—మద్రాసు విద్యాశాఖమంత్రి డాక్టర్ యం. వి కృష్ణారావుగారు నిన్న సతీసమేతంగా యిచ్చటికి వచ్చి, ఇటీవల వరదలో విపరీతంగా నష్టపడిన విద్యాసంస్థలను సందర్శించి, నష్టంవివరాలను స్వయంగా పరిశీలించారు.

ఇక్కడ వున్న కొలదికాలంలో విద్యాసంస్థలను తనిఖీచేయడమే కాక చాలా మెమొరాండాలుకూడా మంత్రి స్వీకరించారు.

గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజీలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మంత్రి ఉపన్యసిస్తూ, నవ్యాంధ్రరాష్ట్రంలో వారిబాధ్యతలు చాలా హెచ్చుగావుంటాయనీ, నిరక్షరాస్యతా నిర్మూలనకు నూతన ప్రణాళికలను రూపొందించవలసి వుందనీ, అందుకోసం వారు కష్టపడి పనిచేయాలనీ ఉద్బోధించారు.

ట్రెయినింగ్ కాలేజీ నూతన భవనాలకోసం ప్రభుత్వం 20 లక్షల రూపాయల మొత్తాన్ని లాంఛనప్రాయంగా కేటాయించిందనీ, ఆర్థికపరిస్థితుల దృష్ట్యా పని ఆరంభించలేకపోయారనీ, నూతన ఆంధ్ర ప్రభుత్వం ఈ ట్రెయినింగ్ కాలేజీ భవననిర్మాణానికి అగ్రస్థానం యివ్వగలదని ఆశించుచున్నాననీ మంత్రి పేర్కొన్నారు.

గవర్నమెంటు ఆర్ట్సుకాలేజీ భవనాలకు గత సంవత్సరం మంత్రి ప్రారంభోత్సవం జరిపారు. ఇండియా ఉపాధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణన్, హైదరాబాదు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ, ఆంధ్రరాష్ట్ర గవర్నర్ కానున్న శ్రీ సి యం. త్రివేదీగార్లు, ఇతర ప్రముఖులు ఉత్సవం జయప్రదం కావాలని కోరుతూ సందేశాలు పంపారు.

### విద్యార్థి పరిషత్తు విజ్ఞాపన

గోదావరి వరదలవల్ల నష్టపడిన కుటుంబాల బాలురు విద్యార్థులు ఆంధ్రదేశంలో

(మిగతా 2వ పేజీలో)

## కర్నూలులో ఆంధ్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రారంభం

### స్థానికపు తంతి ఆఫీసు రాష్ట్ర కార్యాలయంగా మార్పు: అదనంగా పోస్టు, టెలిఫోన్ సౌకర్యాలు

కర్నూలు, సెప్టెంబర్ 26—ఆంధ్ర రాజధాని అయిన కర్నూలు పట్టణంలో మరి మూడు పోస్టాఫీసులు నెలకొల్పబడినవి వీటితో ఈ పట్టణంలో హెడ్ ఆఫీసు కాక తొమ్మిది పోస్టాఫీసులున్నవి. వీటిలో రెండు ప్రభుత్వ శిబిరాలు రెంటివద్ద సెక్రటేరియట్ సిబ్బందికోసం ఏర్పాటు చెయ్యబడినవి మూడవది పోస్టు-టెలిగ్రాఫ్ ఆఫీసు. ఇది రాజభవన్‌లో గవర్నర్ క్యాంపు ఆఫీసుకోసం ఏర్పాటు చెయ్యబడింది.

కొత్తగా నెలకొల్పబడిన పోస్టాఫీసుల ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి, ఆంధ్ర అసెంబ్లీ కార్యాలయానికి, ప్రజారోగ్య శాఖ కార్యాలయానికి, స్థానిక సంస్థలశాఖ కార్యాలయానికి టపా బట్వాడా చెయ్యబడుతున్నది.

హెడ్ పోస్టాఫీసులోని టెలిగ్రాఫ్ సెక్షన్ సోమవారంనుంచి సెంట్రల్ టెలిగ్రాఫ్ ఆఫీసుగా మార్చబడుతుంది.

స్థానిక టెలిఫోన్ ఎక్స్చేంజి కార్యాలయంలో కొత్తగా 200 టెలిఫోన్ల ఏర్పాటుకు సరిపోయే యంత్రపరికరాలు అమర్చబడినవి ఇవిగాక అదనపు అవసరాలకోసం ప్రజారోగ్యశాఖ కార్యాలయంలో మూడు టెలిఫోన్ల ఏర్పాటుకు సరిపడే పరికరాలు అమర్చబడినవి. ఇందువల్ల ప్రభుత్వంగాని, పత్రికలవారుగాని, ప్రజలుగాని కోరేపక్షంలో కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి వీలు కలుగుతుంది "సిక్స్‌ఛానల్" టెలిఫోన్ యంత్రసామగ్రి ఏర్పాటు ఇప్పుడే ప్రారంభమైంది. సోమవారంనాటికి పని పూర్తికాగలదు.

## నిర్మాణ కార్యక్రమ నిర్వాహకుల సమావేశం

### అక్టోబర్ 2వ తేదీని

కర్నూలు, సెప్టెంబర్ 21—ఆంధ్రదేశ భూదానయజ్ఞ సంచాలకులు శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు ఇలా వ్రాస్తున్నారు:

"ఇంతవరకు ఆంధ్రదేశంలో జరుగుతున్న నిర్మాణ కార్యక్రమం యికముందుకూడా చక్రముగా కొనసాగుటకుగాను నిర్మాణ కార్యకర్తలంతా మేల్కొని నూతనోత్సాహంతో ముందుకు రావలసిన గడియలు సమీపించినవి అందరు ఐక్యమై ఒక కమిటీగా ఏర్పడి బాపూజీ ఆశయసిద్ధికై నిరంతర కృషి సలుపుట ముఖ్యావసరమని తలచి చిన్న ఇచట సమావేశమైన కార్యకర్తలలో మైదుకూరు ఆనందాశ్రమం వ్యవస్థాపకులు వి. వీరబ్రహ్మంగారిని కర్నూలులో అట్టి సమావేశం జరుపుటకు కన్వీనరుగా తీర్మానించుకొని వున్నాము. నూతన ఆంధ్రరాష్ట్రం సర్వోదయ రాష్ట్రంగా రూపొందుటకు రేఖలు దిద్దుటకుగాను దీక్షపూనుట అత్యవసరం. ఈ కార్యకర్తల సమావేశం నూతనాంధ్రరాష్ట్ర రాజధాని కర్నూలులో అక్టోబర్ 2వ తేదీని జరుప ఉద్దేశింపబడింది కాన, ఎక్కువగా నిర్మాణ కార్యక్రమమునందు ఆసక్తిగల సోదర సోదరీమణులందరు ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను"

### కర్నూలులో ఉచిత హిందీ తరగతులు

విజయవాడ, సెప్టెంబర్ 24—ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికి 1953 అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఆరుమాసాలు ఉచితంగా హిందీ తరగతులు నడుపుటకు ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచారసంఘంవారు నిర్ణయించారు

శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ (డిప్యూటీ స్పీకర్, ఇండియా పార్లమెంటు) 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు మునిసిపల్ హైస్కూలు భవన ఆవరణలో హిందీ తరగతుల ప్రారంభోత్సవం చేస్తారు.

భాషాభిమానులందరు ఉత్సవంలో పాల్గొనవలసిందిగా ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య (కార్యదర్శి) గారు విజ్ఞప్తి చేస్తున్నారు.

## వ్యాసపీఠం

### జాతక పరిశీలనము

ప్రథమ భాగము

(జాతక పరిచయము)

గ్రంథకర్త, శ్రీ కొంపెల్ల సుబ్బారావుగారు బి. యస్‌సి., బి. ఇడి. జ్యోతిశ్శాస్త్రానికి గణితం ప్రధానాధారం. గణితంద్వారా మొట్టమొదట గ్రహస్థితిగతులు నిర్ణయించుకొన్న తరువాతనే ఫలితభాగం వివారణ చేయడానికి అవకాశం యేర్పడుతుంది. 'మనజ్యోతిశ్శాస్త్రానికి వరాహమిహిరుడు గణేశదైవజ్ఞుడు, భాస్కరాచార్యులు మొదలైనవారు ఉత్తమ గణిత గ్రంథాలను రచించారు, వారి గ్రంథాల సహాయంతో గ్రహాల స్థితి, గతి, యుతి, యుద్ధం మొదలైన విషయాలను తెలుసుకోవచ్చు.

వ్యక్తుల జీవితాలమీద గ్రహాల ప్రభావ, పరిణామాలను తెలుసుకోడానికి యింకా యెక్కువ సూక్ష్మమైన గణితం అవసరమైనట్లు గ్రహించారు. ఈ సందర్భంలోనే వారు గ్రహాలకు రాసులపై ఆధిపత్యాలు, ఉచ్చనీచాలు, మిత్రత్వ, శత్రుత్వాలు, దృష్టులు వర్గాలు యేర్పరిచారు. గ్రహాలకు, రాసులకు పొత్తుకలిపి వర్గాలు, బలాలు యేర్పరచి, వాటికి ఒక విశిష్టమైన గణితకాండం తయారు చేశారు. ఇటువంటి గణితకాండ గ్రంథం తయారుచేసిన వటిలలో శ్రీపతి పండితుడు, కేశవాచార్యులు ముఖ్యులు. శ్రీపతి పద్ధతి అనే పేరున శ్రీపతి రచిత గ్రంథం విశేషవ్యాప్తి పొందింది ఆ సంస్కృత గ్రంథానికి కొంతకాలం క్రితం శ్రీ కోమాండూరు నరసింహాచార్యులుగారు అనేవారు తెలుగుకూడా వ్రాశారు. అయితే, ఇంత గణితాన్ని చేసి జాతకఫలాలు చెప్పేవారు చాలా అరుదు. శ్రమకు తగిన ఫలితం లభించకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.

ప్రకృత జాతక పరిశీలన గ్రంథకర్తగారు గణితంద్వారా గ్రహం, భావ బలాబల శుభాశుభాలను నిర్ణయించి ఫలం చెబితే, నిక్కచ్చిగా జరుగుతుందని, లేకపోతే, జాతకఫలం నిర్ణయించడం సాధ్యంకాదని, శ్రీపతి పద్ధతి వంటి గ్రంథంలోని గణితం సాధారణులకు సులభగ్రాహ్యంగా లేదని, సులభగ్రాహ్యంగా వుండేటట్లుగా ముఖ్యావసర గణితాన్నంతటినీ వివరించారు. పంచాంగాన్ని బట్టి గ్రహస్ఫుటం చేయడం, వర్గబలాలు కట్టడం, భావాలు సాధించడం మొదలైన అన్ని విషయాలను శ్రీ సుబ్బారావుగారు ఈ గ్రంథంలో వ్రాశారు. ప్రారంభంలో కొన్ని ఖగోళవిషయాలను పాఠకులకు యెరుకపరిచారు జ్యోతిషవిషయంలో భారతదేశంలో అనుసరించే నిరయనపద్ధతి అంటే యేమిటో, పాశ్చాత్యుల సాయన పద్ధతి అంటే యేమిటో, అయనాంశ అంటే యేమిటో చెప్పారు, జాతకఫలిత గ్రంథాలను చదువబోయేవారు ముందుగా యీ పుస్తకాన్ని చదివితే, చాలా ఉపయోగం వుంటుంది క్రౌనుసైజు 138 పేజీల గ్రంథం; ఖరీదు రు 2-0-0-

ఈ గ్రంథానికి ప్రకాశకులు జ్యోతిష్మాహిణి ప్రచురణాలయం, గాంధీనగరం—విజయవాడ-2 ప్రకాశకుల పేర వ్రాస్తే పుస్తకాలు లభ్యం.

—సుబ్బరాయశాస్త్రి

### నీరాజనము

(ఖండకావ్య సంపుటి)

రచయిత . శ్రీ రాయప్రోలు సుబ్బారామయ్యగారు. సుమారు నలభై సంవత్సరాల క్రితం తెలుగు కవితలో క్రొత్త తీరులు ప్రారంభమైనై అట్టి క్రొత్తతీరులు దిద్దిన కవులలో "శ్రీ రాయప్రోలు సుబ్బారావు, శ్రీ తల్లావఝల శివశంకరశాస్త్రి, శ్రీ విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతులు అగ్రశ్రేణికి చెందినవారు అరీతి నవ్యకవితా వాహిని చాలా కాలం ప్రవహించి, క్రమంగా వన్నెగిల్లుతూ వచ్చింది రానురాను ఆస్తి నాస్తి విచికిత్సకు అవకాశం యేర్పడే స్థితికూడా వచ్చింది.

శ్రీ సుబ్బరామయ్యగారు తమ "నీరాజనం"తో అనన్య కవితాపదంతి సాగుతూ ఉన్నదని దృఢంగా చాటుతూ వున్నారు. శుభాకాంతనారు, నేడు, తెనాలికవి, మనోవిక్రమ స్వప్నకుమారం, రాధాప్రసాదనం మొదలైన కావ్యాలలో స్వంతపోకడలు. శివశంకరాది పూర్వుల తీరులు గోచరిస్తవి. "కేశవస్వామి" కావ్యములో. నేటి సాంఘిక సంపుటల ప్రభావం శ్రీ సుబ్బరామయ్యగారి కాలంలో ప్రకాశించి కేశవస్వామిని కొన్ని కచ్చితమైన ప్రశ్న లడిగినుంది. కవిచేత, ఈ నీరాజనం అన్ని విధాల దేశోద్ధంతమైనదే వీరి కవితా కన్య అనతి కాలంలో వివిధ విలాస ప్రభావంతో నేనాటు చెరగుల నేలగలదని ఆశించడంలో అత్యాశ యేమీ కనబడడం లేదు. క్రౌను సైజు, 52 పేజీల పుస్తకం; ఖరీదు ఒక్క రూపాయి. ప్రాప్తి స్థానం; రాయప్రోలు సుబ్బరామయ్యగారు, వేములకోట, మార్కాపురం తాలూకా.

## ఉత్తర కొరియన్ ప్రతినిధివర్గం

### రష్యానుంచి స్వదేశానికి పయనం

మాస్కో, సెప్టెంబర్ 28—ప్రధాని కిమ్ ఇల్ సుంగ్ నాయకత్వం క్రింద వచ్చిన ఉత్తర కొరియన్ ప్రతినిధివర్గం సోవియట్ ప్రభుత్వంతో సంప్రదింపులు పూర్తిచేసుకొని నిన్న ఇక్కడనుంచి స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది.

మాస్కో విమానాశ్రయంలో ఈ ప్రతినిధివర్గ సభ్యులకు సోవియట్ రక్షణ మంత్రి బుల్గానిన్, ఉప విదేశాంగ మంత్రి గ్రోమికో మున్నగు ప్రముఖులు వీడ్కోలు చెప్పారు.

పర్వత ప్రాంతవాసుల ఆచార వ్యవహారాలను గురించి, వారి సంస్కృతిని గురించి పరిశీలన జరపడానికి రాంచీలో ఒక ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించడానికి బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది.

(5వ పేజీ తరువాయి)

వన్న యందెనను నిల్చియుండుట మన యదృష్టము ఆంధ్ర శిల్పాదర్శము శాతవాహనుల కాలమునుండి విజయనగర యుగాంతము వరకు శుక్లకృష్ణ పక్షముల నెదుర్కొనుచు, అమరావతి స్తూపమునుండి బోరొబుదూరు వరకును, ఉండవల్లి గుహాలయముల నుండి హజార రామస్వామి దేవాలయము వరకు అమృతపు వెల్లువ నుతొరగించుచునే యుండెను ఆంధ్రుని యౌదార్యమని నుడివితిమే. ఇది కాను తుమ్మకొని కానె చిరంజీవి యనుకొనుటవంటిదేనా? అదృష్టవశమునకాదు మెగాస్తనీసు మొదలుకొని అబ్దుర్ రజాక్ వరకును మధ్యస్థులైన విదేశీయులనే కనుగొందు. ఆంధ్ర సంస్కృతికి ప్రాణవాయువని చెప్పిన సహనము బలకరమా, దౌర్బల్యకరమా? అది యెట్లయిన కానిండు. చంద్రుడు వల్లదనమువీడగల్గునా? అది బౌద్ధముకానిండు జైనముకానిండు,అద్వైతముకానిండు,బ్రాహ్మమతముకానిండు. నూతనభావచంద్రిక లెక్కడ విరిసినను అక్కడఆంధ్రచకోరకము కౌముదీ మహోత్సవము ననుభవించుచుండును. లోకమంతయు ఆంధ్రునిదే. ఆంధ్రుని ప్రత్యేకత యేది-ఇంద్ర ధనుస్సులోని ప్రత్యేక వర్ణమేది?


లివరుకు మరియు కడుపు జబ్బుకు




జబ్బుపడిన లివరును కుమారేష్ బాగుపరచి దానిని ఆరోగ్యముగను, ఉబ్బుగను నుంచుటకు తోడ్పడును.

కుమారేష్

ఓరియంటల్ రిసర్చి అండ్ కెమికల్ లేబరేటరీ లిమిటెడ్
కుమారేష్ హౌస్ - సాల్కియా - హౌరా

లల్లూరామ్ అండ్ కో
స్థాపితము 1929

ఇనుపపెట్టెలు ఉక్కుబీరువాలు కొక్కుపెట్టెలకు ప్రసిద్ధి
హిందూహైస్కూలు వద్ద విజయవాడ
LALLURAM & CO
NEAR HINDU HIGH SCHOOL, VIJAYAWADA.1

PUJA CONCESSION
AT LESS THAN HALF PRICES
Wrist watches made by famous Swiss factories.
WRIST WATCH, Pocket Watch, Time Piece. Each Guaranteed 5 Years.



| | | |
|---|---|---|
| Pocket Watch (Austria) | 24/- | 10/- |
| Foreign Alarm Timepiece | 30/- | 14/- |
| Superior Alarm Timepiece | 36/- | 16/- |
| No. 501 Size 7½ | | |
| 15 Jewels Rolled Gold | 75/- | 36/- |
| 15 Jewels ,, 20 microns | 90/- | 40/- |
| No. 502 Size 10½ | | |
| 15 Jewels Waterproof | 90/- | 38/- |
| 17 Jewels Waterproof | 96/- | 44/- |
| 21 Jewels Waterproof | 130/- | 60/- |
| No. 503 | | |
| 5 J. chrome case Miraj | 48/- | 20/- |
| 5 Jewels Rolled Gold | 58/- | 25/- |
| 15 Jewels Rolled Gold | 70/- | 32/- |

PIONEER WATCH Co
POST BOX NO 11428 CALCUTTA

గురునాథ్ ఫార్మసీ, విజయవాడ!
గురునాథ్ అమృత్ సంజీవి
శుక్రనష్టము, శీఘ్రస్ఖలనము, నష్టం సకత్వము, నరదౌర్బల్యములను నిర్మూలించి, శుక్రవృద్ధిని, వాజీకరణశక్తిని నరపటుత్వమును, దేహపుష్టినికలుగజేయుటలో మేటి ఔషధము.
వెంకటరమణా మెడికల్ హాల్

"దేవీ వీల్సు" (Regd No CDL/ ) ఏ కారణమువల్లనైనను ...
(Ordinary) రు. 8-8-0 ... (Special) రు 10-8-0 వి. పి. ప్రత్యేకము
సంతానముకొరకువారికి, "స్పెక్ పిల్సు" (Regd No 266) 12 రోజులు సేవించిన ...
రు 12-0-0 ... రు 8-8-0 వి పి ప్రత్యేకము
SEENU & COMPANY
POST BOX NO 1638 MADRAS-1

కుష్టు ★ బొల్లి
వగైరా మేహరోగములు. ... గ్యారంటీ చికిత్స: ... ఉచితం.
జి. ఏ. రెడ్డి అండ్ కో., (రిజిష్టర్డు)
"ఖాన్కా రాశ్రమము" గోపాలపురం, తూర్పు గోదావరి జిల్లా.

అరెస్టుచేయబడిన ఈజిప్షియన్ రాజకీయ ప్రముఖులు

## రాజమండ్రి తాలూకా వరద బాధితుల సహాయ సంఘం

### విరాళాలకోసం విజ్ఞాపన

మద్రాసు, సెప్టెంబర్ 26—రాజమండ్రి తాలూకా గోదావరి వరద బాధితుల సహాయ సంఘ అధ్యక్షులు శ్రీ సిద్దకొండ వెంకట రామారావు (యం. యల్. ఏ) గారు ఈ క్రింది విజ్ఞాపన చేస్తున్నారు.

"గోదావరి వరదలకు రాజమండ్రి తాలూకాలో, వివిధ గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నవి తాలూకా గ్రామాలలో సుమారు 4500 పూరిండ్లు, వెయ్యికి పైగా పెంకుటిండ్లు 1000 పుగాకు బ్యారనులు నేలమట్టమయినవి 40 వేల యకరాల పైరు నదీప్రవాహానికి ఆహుతి అయింది"

వేలాది యకరాల లంకభూములు, మెరక భూములు యిసుక మైదానాలుగా మారిపోయాయి. ప్రభుత్వం సహాయ కార్యక్రమం సాగిస్తూ వుంటూనే వున్నది. కాని ప్రభుత్వ సహాయంతోనే తాలూకా ప్రజలు ఈ కష్టకాలం గడిచి గట్టెక్కగలగడం సాధ్యం కాదు. ప్రజలు, పశువులు వాసగ్రాసాలు కరువై పోయినవి.

"మొదట్లో ఉచితంగా బియ్యం సరఫరా చేయడం, తరువాత అనేక చోట్ల చౌకడిపోలను ఏర్పాటు చేయడంవంటి సహాయం ప్రభుత్వం చేస్తూవుంది. చౌకడిపోలలో బియ్యం కొనగలిగే శక్తిమాత్రం ప్రజలలో నశించి, మాడి పోతున్నారు. మధ్యతరగతి రైతులు పడుతున్న ఇక్కట్లు చెప్పనలవికాను. వ్యవసాయానికి పెట్టుబడిలేదు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే సహాయం, మంజూరుచేసే ఋణం సరిపోవు.

ప్రభుత్వ సహాయానికి తోడుగా దేశంలోని సోదర ప్రజానీకం, జిల్లాబోర్డులు, మునిసిపాలిటీలు, పంచాయతి బోర్డులు, సహకార సంస్థలు, తదితర ప్రజోపకార సంస్థలు పూనుకొని యథోచితంగా ఏదో రూపంలో సహాయపడి ఆదరిస్తేనే గాని ఈ తాలూకా ప్రజలు ఈ ఆపదనుండి గట్టెక్కలేరు.

"వరద దెబ్బతిన్న ప్రతి తాలూకాలో, వరద బాధిత సహాయ సంఘాలు స్థాపించి ఆయా గ్రామాలకు సహాయపడవలసి వుంది.

"రాజమండ్రి తాలూకా గోదావరివరదబాధితుల సహాయ సంఘం రాజమండ్రి తాలూకాలో వరదదెబ్బతిన్న గ్రామాలకే తన శక్తినంతా కేంద్రీకరించి సహాయం చేయ పూనుకొన్నది. రంప చోడవరం, భద్రాచలం ఏజన్సీ తాలూకాలలో గ్రామాలకు అవకాశమున్నంతలో సహాయం చేయవలెనని కూడా ఆశిస్తున్నాము.

అందుచే దాతలు తమకు తోచిన సహాయం శ్రీ సిద్దకొండ వెంకట రామారావు (యం. యల్. ఏ.) అధ్యక్షులు రాజమండ్రి తాలూకా వరద బాధితుల సహాయసంఘం దానవాయిపేట, రాజమండ్రి" చిరునామాకు అందజేయ ప్రార్థన.

(4 వ కాలం తరువాయి)

ముందు సాక్ష్యమిస్తూ సమితిలోని పోలిష్ ప్రతినిధివర్గం రష్యా ఆదేశాలకు లోబడి వ్యవహరించవలసి వున్నందున తాను ఆ ప్రతినిధి వర్గంలో వుండి దేశానికి సేవ చెయ్యజాలకున్నాను అన్నాడు.

కమ్యూనిస్టు చైనా పై నిషేధం విధిస్తే యీ పరిస్థితి ఏర్పడగలదా అని ప్రశ్నించగా ప్రారంభంలో యిటి పరిస్థితి తప్పదనే తన అభిప్రాయమని డాక్టర్ కోరోవిక్ అన్నాడు.

## ఇండియాతో కొత్త చర్చలకు డాక్టర్ మలాన్ సంసిద్ధత

### ఇష్టంమీదనో, నిర్బంధించో భారతీయులను పంపివేయడమే పరిష్కారానికి మార్గమట

కేప్‌టౌన్, సెప్టెంబర్ 24 — స్వచ్ఛందంగానో, నిర్బంధంగానో ఇక్కడి భారతీయులను స్వదేశానికి పంపివేయడమే దక్షిణాఫ్రికా భారతీయుల సమస్యా పరిష్కారానికి మార్గమని, ఇది ఇండియా తోడ్పాటుతోనే జరగాలని దక్షిణాఫ్రికా ప్రధాని డాక్టర్ మలాన్ అసెంబ్లీ సమావేశంలో నేడు పేర్కొన్నాడు.

ఇది తమ దేశం ప్రతిష్ఠకు సంబంధించిన విషయమనే నమ్మకంతో యితరుల అభిప్రాయాలను ఇండియా పాటించనంతకాలం ఈ సమస్యాపరిష్కారం సంభవంకాదని డాక్టర్ మలాన్ అన్నాడు.

ఇండియా ప్రభుత్వం సహాయ సహకారాలతో ఈ సమస్యను పరిష్కరించాలని ఆదుర్దా పొందే మంత్రి ఎవరైనా వున్నారంటే ఆదొక్కడు తానే అని ఆయన అన్నాడు.

ఇండియాతో స్నేహపూర్వక సంబంధాల పునరుద్ధరణకు కృషి జరగాలన్న ప్రతిపక్షనాయకుడు మిస్టర్ పాల్ లారెన్స్ సూచనకు జవాబిస్తూ రెండు సంవత్సరాలక్రితమే దక్షిణాఫ్రికాలో ఈ సందర్భాన ప్రయత్నం జరిగినది ఇండియా కల్పించిన ప్రతిబంధకాల వల్లనే ఫలించలేదని డాక్టర్ మలాన్ అన్నాడు.

ఇండియా, సహకారం లేకుండా దక్షిణాఫ్రికాలో భారతీయులను స్వదేశానికి పంపివేయడం విషయం తలపెట్టడానికి అవకాశం లేదని, 1949 లో కామన్వెల్త్ ప్రధానుల సభకు తాను వెళ్ళినపుడు మిస్టర్ నెహ్రూను ఈ సమస్యా పరిష్కారంలో తోడ్పడవలసిందిగా కోరాననీ ఆయన అన్నాడు.

ఇండియా దక్షిణాఫ్రికాలమధ్య యిదివరలో జరిగిన ఒడంబడికలలోని షరతుల ప్రకారంగానే రెండు దేశాలమధ్య తృప్తికరమైన పరిష్కారం సంభవమని, యూనియన్‌లోని భారతీయులసంఖ్యను తగ్గించాలంటే ఇండియా సహాయం అవసరమని, ఇండియా అనుకూల వైఖరిని వహించినపుడే కొంత ఫలితానికి అవకాశం వుండవచ్చునని కూడా ఆయన అన్నాడు.

### చర్చకు డాంజెస్ సమాధానం

దక్షిణాఫ్రికాలోని భారతీయులకు యూనియన్‌లో భార్యగాని, బిడ్డలుగాని లేనపుడు ఇండియాకు వెళ్ళి తమ మతానుగుణ్యంగా వివాహాలు చేసుకొని భార్యలను, వారి బిడ్డలను గొనిరావడానికి, యూనియన్ ప్రభుత్వం అనుమతిస్తూ 1914 లో జరిగిన శాసనంలో ఆ భార్యలను, బిడ్డలను వలస నిషేధింపబడినవారిగా పరిగణించకుండా వుండడానికి ఏర్పాటుచేసిందనీ, యిప్పుడు ఆ శాసనం సవరణపరంగా యూనియన్ వెలుపల 1953 ఫిబ్రవరి 10 వ తేదీకి పిదప వివాహం చేసుకొన్న భార్యలను వలస శాసనం నియమావళి షరతులకు అనుగుణంగా గొనిరావలసివున్నదని దేశీయ వ్యవహారాల మంత్రి డాక్టర్ డాంజెస్ అన్నాడు.

1953 ఫిబ్రవరి 10 వ తేదీకిపూర్వం జరిగిన వివాహాల ఫలితంగా 1954 ఫిబ్రవరి 10 వ తేదీలోగా పుట్టిన బిడ్డలు, పెళ్ళిచేసుకొన్న భార్యలు 1956 ఫిబ్రవరి 10వ తేదీకి సమ్మటనే దక్షిణాఫ్రికాలో ప్రవేశించవచ్చుననీ ఆయన అన్నాడు.

మిస్టర్ డాంజెస్ ఇంకా ఇలా అన్నాడు: తీసినిబట్టి 1956 ఫిబ్రవరి 10వ తేదీకిపిమ్మట యూనియన్ వెలుపల పెళ్ళిచేసుకొన్న భార్యలుగాని, వారికి పుట్టినబిడ్డలుగాని మంత్రిఅనుమతి లేనిదే దక్షిణాఫ్రికాలో ప్రవేశించడానికి అవకాశంలేదు.

ఈ సమస్యపై చర్చల పునఃప్రారంభానికి దక్షిణాఫ్రికా యిప్పటికి సిద్ధంగా వున్నట్లు యూనియన్ ప్రతినిధులు క్రిందటి మిత్రరాజ్య సమితి సమావేశంలోనే తెలియజేశారు.

"అన్ని దేశాలతోను స్నేహసామరస్యాలు పెంపొందించుకొనడమే యూనియన్ అభిమతం. అయితే, యూనియన్ సమకూర్చే సౌకర్యాలకైనా ఒక పరిమితి వుంది ఇండియాకు యీ సందర్భాన యిదివరలో కొన్ని సౌకర్యాలు కలిగించబడినవి. అవి యిప్పుడు ఉపసంహరించబడుతున్నవి.

"ఇతర దేశాల ప్రజల విషయంలో అవలంబిస్తున్న పద్ధతులనే ఈ బిల్లు పరంగా భారతీయుల విషయంలో కూడా నేను అనుసరిస్తాను"

బిల్లు రెండవసారిగా చర్చించబడింది.

## సమితి ఉత్తరువుకు ఇజ్రాయిల్ తిరస్కృతి

### భద్రతాసంఘానికి విజ్ఞాపన చెయ్యవచ్చునట

టెల్ అవీవ్, సెప్టెంబర్ 24—సిరియా సరిహద్దుకు చేరువగా నిస్సైన్యం చెయ్యబడిన ప్రాంతంలో కాలువ త్రవ్వరాదన్న మిత్రరాజ్యసమితి సైనికోద్యోగి జనరల్ బెన్నికే ఉత్తరువును ఇజ్రాయిల్ నేడు తిరస్కరించింది.

తమ సరిహద్దుకు చేరువగా ఇజ్రాయిల్ కాలువ త్రవ్వడంపట్ల సిరియా ఆక్షేపణ తెలిపినమీదటనే జనరల్ బెన్నికే ఈ ఉత్తరువు చేశారు. ఇజ్రాయిల్ ఈ సందర్భంలో భద్రతా సంఘానికి విజ్ఞప్తి చెయ్యగలదని విదేశాంగమంత్రి మోషెషారెట్ తన సమాధానంలో పేర్కొన్నాడు.

ఏ సైన్యాలకైనా జోర్డాన్ నది అతిగమనం అసాధ్యమనీ, సంఘర్షణలను వారించడం కోసం సమితి రాజీదారక సంఘం ఏర్పాటు చేసిన నిస్సైన్య మండలం ప్రయోజనాన్ని ఇజ్రాయిల్ కాలవ త్రవ్వే ప్రయత్నం తగ్గించి వేయగలదని సమితి ప్రతినిధి అన్నట్లు ఇండియా యునైటెడ్ ప్రెస్ విలేకరి తెలుపుతున్నారు.

## అమెరికా ఆశ్రయం కోరిన కారణం

### సమితిలోని పోలిష్ ప్రతినిధి వివరణ

వాషింగ్టన్, సెప్టెంబర్ 24—మిత్రరాజ్య సమితిలో పోలండుకు ప్రత్యామ్నాయ ప్రతినిధిగా వున్న డాక్టర్ ఎం. సావిస్లావ్ కోరోవిక్ సెప్టెంబర్ 18 వ తేదీన తన సహచరులను వదిలివేసి, రాజకీయ శరణార్థిగా అమెరికా ఆశ్రయాన్ని కోరిన పిదప నేడు కాంగ్రెస్ అమెరికా వ్యతిరేక చర్యల పరిశీలక సంఘం

(మిగతా 1 వ కాలంలో)

## సంప్రతింపుల ద్వారా కొరియా సమస్య పరిష్కారం

### బ్రిటిష్ లేబర్‌పార్టీ విదేశాంగ విధానం వివరాలు

మార్గేట్ (కెంట్), సెప్టెంబర్ 25— కొరియా రాజకీయ సమావేశం లక్ష్యం "విదేశీయ సైన్యాలతో నిమిత్తంలేని సమైక్య, ప్రజాస్వామిక కొరియా సంస్థాపన" కావాలని బ్రిటిష్ లేబర్ పార్టీ నేడు తన కొత్త విదేశాంగ విధానాన్ని విశదీకరిస్తూ చేసిన ప్రకటనలో పేర్కొన్నది.

అయితే, ఈ లక్ష్య సాధనకృషి ఒకవేళ విఫలమైనప్పటికీ యుద్ధం పునః ప్రారంభం మాత్రం జరగరాదనీ, కొరియా సమస్యను సంప్రతింపుల ద్వారా ఉభయ పక్షాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించడానికి పట్టుదలతో కృషిజరగాలనీ ఈ పార్టీ జాతీయ కార్యవర్గంచే రూపొందించబడిన పై ప్రకటనలో స్పష్టం చేయబడింది.

కొత్త విదేశాంగ విధానాన్ని వివరిస్తూ చేయబడిన ఈ ప్రకటన వచ్చే సోమవారం నాడు ఇక్కడ ప్రారంభం కాగల లేబర్‌పార్టీ వార్షిక సభలో ఆమోదం కొరకు ప్రతిపాదించబడుతుంది.

మిస్టర్ అన్యూరిన్ బెవాన్‌తో సహా పార్టీ కార్యవర్గానికి చెందిన మొత్తం 27 మంది సభ్యులచేత కూడా ఇది రెండురోజుల క్రిందట ఇక్కడ జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆమోదించబడింది.

ప్రాచ్యపశ్చిమ రాజ్యకూటాల మధ్య ఏర్పడివున్న ప్రతిష్టంభన తొలగించడానికి పాశ్చాత్య రాజ్యాలు ఎప్పటివలె ముందుగా చర్యలను తీసుకొనక మిన్నకుండడం శోచనీయమని ఈ ప్రకటనలో పేర్కొనబడింది ప్రధాని సర్ విన్‌స్టన్ చర్చిల్ వైఖరిని బలపరుస్తూ, రష్యాతో ఉన్నత స్థాయిని సంప్రతింపులు జరగడానికి అనువుగా సాధ్యమైనంత శీఘ్రంగా కొత్త చర్చలను తీసుకోవలసిందిగా ఆయనకు విజ్ఞప్తి చేయబడింది.

### కొత్త విధానంలో అంశాలు

ఈ తీర్మానంలో క్రింది ముఖ్యాంశాలు కలవు:

(1) శాంతియుతంగా జర్మనీ పునస్సమైక్య సాధనకు కొత్త చర్యలను తీసుకోనేవరకు దాని ఆయుధ పునర్ధారణకు ఎట్టిచర్యలు తీసుకొనబడరాదు.

(2) తూర్పు యూరప్ విమోచనానికి బలవంతంగా అనుసరించబడే విధానాలు తిరస్కరించబడాలి

(3) కొరియాలో యుద్ధ విరమణ సంధికి కమ్యూనిస్టులు విఘాతం కలిగిస్తే ఆ కొత్త దురాక్రమణ చర్యను మిత్రరాజ్య సమితి తీవ్రంగా ప్రతిఘటించాలి. అయితే, సైనిక చర్యలు కొరియాకు మాత్రమే పరిమితం చేయబడాలి.

(4) ఫార్మోజానుంచి విదేశ సేనలను ఉపసంహరించుకోవడం ద్వారా కొంతకాలం వరకు దానిని తటస్థంగా వుండనిచ్చి, దాని భవిష్యత్తు సమస్యను దానిప్రజలే నిర్ణయించుకోడానికి తగుచర్యలు తీసుకోబడాలి.

(5) కొరియా రాజకీయసమావేశం లక్ష్యం సమైక్య, ప్రజాస్వామిక, తటస్థ కొరియా స్థాపనగా వుండాలి.

(6) ఇండో-చైనాలో, వియత్‌నామ్ కంబోడియా, లావోస్‌లతో సంప్రతింపుల ద్వారా ఫ్రాన్సు శాంతిని స్థాపించి, వాటికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాలి.

(7) అమెరికాలో కొనసాగుతున్న కమ్యూనిస్టుల వేట ద్వారా ఆంగ్లో-అమెరికన్ సంబంధ బాంధవ్యాలకు విఘాతం కల్పించబడు తున్నందుకు నిరసన తెల్పబడాలి.

(8) స్వజాతి దురహంకారం, జాతి వివక్షణ తీవ్రంగా నిరసించబడాలి.

(9) కీన్యాలో మావ్‌మావ్ వ్యతిరేకోద్యమాన్ని, మలయాలో కమ్యూనిస్టు వ్యతిరేకోద్యమాన్ని లేబర్‌పార్టీ బలపరుస్తున్నది.

(10) ఇజ్రాయిల్‌కు, అరబ్ రాజ్యాలకు మధ్య తిరిగి యుద్ధం ప్రజ్వలించకుండా నివారించడానికి తన పలుకుబడినంతను వినియోగించవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరుతున్నది.

(11) అంతర్జాతీయ అజమాయిషీ క్రింద ప్రపంచ రాజ్యాలచే ఆయుధాలను విసర్జింపచేయడానికి సంప్రతింపులను కొనసాగించవలసిందిగా కోరుతున్నది

(12) అట్లాంటిక్ రాజ్యాల సంధిని, కామన్‌వెల్త్ రాజ్యాల పరస్పర సహకార విధానాన్ని పూర్తిగా బలపరుస్తున్నది.

సామాన్యీకరణ సాధనకు శ్రద్ధ వహిస్తున్నప్పటికీ తూర్పు రాజ్యాల కూటం ఒక్కటే మాత్రం ఇందుకు భిన్నమైన వైఖరిని అనుసరిస్తూ వుండడం మిక్కిలి శోచనీయమనీ, అయితే సమితి ప్రణాళికను సవరించడం ద్వారాగాని మరొక చర్య ద్వారాగాని దాని వైఖరి మారేటట్టు చేయడం అసంభవమనీ, మొత్తంమీద ప్రపంచ ప్రణాళిక సంతృప్తికరంగానే వున్నదనీ ఆయన పేర్కొన్నాడు.

మిస్టర్ ఆస్టెన్ తన ప్రసంగాన్ని ప్రణాళిక సవరణకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు

### ఇండియా అనుసరింపగల వైఖరిపట్ల ప్రపంచం ఆసక్తి

ఈలోగా, కొరియా రాజకీయ సమావేశం ఏర్పాటు సమస్యకు సంబంధించి ప్రస్తుత పరిస్థితిని ఆసియా నిపుణులు ఈ క్రింది విధంగా వివరిస్తున్నారు.

అమెరికా తాజాగా చేసిన సూచనలకు చైనా, ఉత్తర కొరియాలు ఇంకా తమ సమాధానాన్ని పంపలేదు. ఈ తరుణంలో ఇండియా జోక్యం కలిగించుకొని ఆగస్టు 28 వ తేదీన జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం ఫలితంగా ఉత్పన్నమైన కొత్త చిక్కులను తొలగించడానికి తోడ్పడాలని ప్రపంచ రాజ్యాలన్నీ దానిపై కొండంత ఆశపెట్టుకొని ఎదురుచూస్తున్నవి. విజయలక్ష్మీపండిట్ సమితిలో ఇండియాను రంగంలోనికి తీసుకురావడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నవి కూడా, బహిరంగ చర్చలద్వారాకంటె ప్రయివేటు సంప్రతింపుల ద్వారానే ఎక్కువ ప్రయోజనం చేకూరగలదు గనక, ఈ సందర్భంలో ప్రముఖ పాత్ర వహించవలసిందిగా ఇండియా కోరబడుతున్నది

కొరియా సమావేశం ఏర్పాటులనుగురించి చర్చించే నిమిత్తం కమ్యూనిస్టు ప్రతినిధులను కలుసుకోడానికి జెనీవాకుగాని, మరొకచోటికిగాని వెంటనే తన ప్రతినిధిని పంపగలనని అమెరికా చేసిన సూచన నిర్మాణాత్మకమైనదే గాని, దానిని ఇంతకుముందే అది చేసివుంటే బాగుండునని అనేకదేశాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.

### సమితితో రష్యా కొత్త అనుబంధం

మిత్రరాజ్యసమితి హక్కులు, రక్షణలకు సంబంధించిన ఒడంబడికపై సోవియెట్ రష్యా నేడు సంతకం పెట్టింది.

ఈ ఒడంబడికలో చేరిన సమితి రాజ్యాలలో రష్యా 33 వది.

### లాయిడ్‌కు విజయలక్ష్మి అభినందనాలు

న్యూయార్క్, సెప్టెంబర్ 24—నేడు అసెంబ్లీలో చక్కని ఉపన్యాసం యిచ్చినందుకు బ్రిటిష్ స్టేట్ మంత్రి మిస్టర్ సెల్విన్ లాయిడ్‌ను జనరల్ అసెంబ్లీ అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మీపండిట్ అభినందించింది

నేటి మధ్యాహ్న భోజనానంతరం విరామకాలంలో శ్రీమతి విజయలక్ష్మి ప్రతినిధుల లాబీలో మిస్టర్ లాయిడ్‌ను కలుసుకొని అభినందనపూర్వకంగా ఆయనతో కరచాలనం చేసింది.

పిమ్మట, ఆమె రాయిటర్ విలేకరితో ముచ్చటిస్తూ, "మీ ఉపన్యాసం చాలా బాగున్నదని ఆయనతో చెప్పా"నని తెలియజేసింది.

కూరగాయల దిగుమతికి మంజూరు చేయబడిన లైసెన్సులు హైడ్రో సైనిక యాసిడ్ వుండే చిక్కుళ్ళ దిగుమతికి చెల్లవని హెచ్చరిస్తూ మద్రాసు దిగుమతుల శాఖ డిప్యూటీ చీఫ్ కంట్రోలర్ శనివారంనాడు ఒక సర్క్యులర్‌ను జారీచేశారు.


Advertisers...
get the TRUTH
about the media you use!

As an advertiser, it is vital for you to know exactly how many readers you get for each rupee spent on advertising.

More than 125 leading publications are now members of the Audit Bureau of Circulations — enabling it to conduct a full-scale, 13-language national advertising campaign in India, Pakistan and Ceylon. Their circulation figures are subject to re-check at any time by ABC-appointed auditors, and are passed on as half-yearly confidential certificates to ABC members.

If you want to know the *truth* about your advertising media, write today for full details of ABC membership!

**AUDIT BUREAU OF CIRCULATIONS LTD.**
Mubarak Manzil, Apollo Street,
Fort, Bombay.

The following advertisers and advertising agencies are already members of the ABC :-

ADVERTISERS

Allied Photographics Limited. E. M. Allcock & Mohatta Ltd. Aspro Ltd., England. Atlantis (East) Ltd. Balmer Lawrie & Co. Ltd. Bombay Mutual Life Assurance Society Ltd. Boots Pure Drug Co. (India) Ltd. Burmah-Shell Oil Storage & Distributing Company of India Ltd. Caltex (India) Ltd. Central Tea Board. Corn Products Co. (India) Ltd. Dunlop Rubber Co. (India) Ltd. Glaxo Laboratories (India) Ltd. Godrej & Boyce Mfg. Co. Ltd. Imperial Chemical Industries (India) Ltd. Imperial Tobacco Co. of India Ltd. India Tyre & Rubber Co. (India) Ltd. Lever Brothers (India) Ltd. Lipton Ltd. Muller & Phipps (India) Ltd. National Carbon Co. (India) Ltd. Parle Products Manufacturing Co. Ltd. Punjabi Chandu Halwai Karachiwala. Shalimar Paint, Colour & Varnish Co. Ltd. Tata Oil Mills Co. Ltd. Volkart Brothers.

ADVERTISING AGENCIES

Advertising & Sales Promotion Co. Everest Advertising Ltd. Grant Advertising Inc. Greens' Advertising Service Agents. D. J. Keymer & Co. Ltd. Lintas Limited. National Advertising Service Ltd. Press Syndicate Ltd. Shilpi Ltd. Sista's Limited. F. D. Stewart Ltd. L. A. Stronach & Co. (India) Ltd. J. Walter Thompson Company (Eastern) Ltd.

INSERTED BY "ANDHRA PRABHA"
A publication with ABC certified circulation.



CP. 8484

భారతీయులకు చాల బాగా తెలియును

ప్రపంచంలోకెల్ల రుచికరమైన కాఫీని తయారుచేసేవారు భారతీయులే. ఒక చిందు చెంచా గ్లూకోవిటాను చేర్చుటవల్ల మంచి కప్పు కాఫీయొక్క సత్తువనిచ్చు గుణము రెట్టింపుకాగల దనికూడ భారతీయులకు తెలును.

గ్లూకోవిటా అనేది అభివృద్ధి చేయబడిన గ్లూకోజ్—డి: ఈ గ్లూకోజ్—డి ప్రకృతిసిద్ధమైన సత్తువనిచ్చు ఆహారమని అందరకు తెలిసిన విషయమే. ఇది మీ రక్తములోనికి నేరుగా చేరును. గ్లూకోవిటా అలుపును ఆపి వెంటనే మీకు అదనపు సత్తువను కలిగించును.

కుటుంబము అంతటికి ఉపయోగించు పెద్ద టిన్నును నేడే కొనుడు

గ్లూకోవిటా రెట్టింపు సత్తువ నిచ్చును.



కార్న్ ప్రాడక్ట్స్ కంపెనీ (ఇండియా) లిమిటెడ్, బొంబాయి


## జార్జియాలో మరి ముగ్గురు మంత్రుల బర్తరఫ్

లండన్, సెప్టెంబర్ 25— సోవియెట్ రిపబ్లిక్ జార్జియాలో మరి ముగ్గురు మంత్రులు బర్తరఫ్ చేయబడినట్లు నేడు టిఫ్లిస్ రేడియో ప్రకటించింది.

జార్జియన్ రిపబ్లిక్ సుప్రీం సోవియెట్ ప్రెసిడియం వ్యవసాయ శాఖామంత్రి మిస్టర్ మైకేల్ బరామియాను, సాంస్కృతికాభివృద్ధి శాఖామంత్రి మిస్టర్ వ్లాదిమిర్ ఐవనోవిచ్ చిఖొరేలీని, విద్యా శాఖామంత్రి మిస్టర్ యస్టిం కాన్‌స్టాంటినోవిచ్ ట్యులుకిడ్జేని బర్తరఫ్ చేసినట్టు ఈ రేడియో ప్రకటనలో వివరించబడింది గాని, ఈ బర్తరఫులకు కారణాలు మాత్రం పేర్కొనబడలేదు.

కొత్త మంత్రులుగా ఈ క్రిందివారు నియమించబడినట్టు కూడా ఈ బ్రాడ్‌కాస్టులో కలదు.

వ్యవసాయశాఖ-మిస్టర్ వార్లిప్ జార్జాజ్: సాంస్కృతికశాఖ-మిస్టర్ కాన్‌స్టాంటిన్ ఐవనోవిచ్ గొరియా: విద్యాశాఖ-మిస్టర్ జార్జి నికొలాయ్‌విచ్ వెడ్లాక్.

ఇటీవలనే జార్జియా ప్రధానమంత్రి మిస్టర్ వలేరియన్ బక్రాడ్జే బర్తరఫ్ చేయబడిన సంగతి పాఠకులకు విదితమే.

నేడు బర్తరఫ్ చేయబడిన జార్జియన్ వ్యవసాయ మంత్రి బరామియా జార్జియన్ సుప్రీం సోవియెట్ ప్రెసిడియంనుంచి 18 మాసాల క్రిందట బూర్జువా జాతీయ తత్వాన్ని ప్రచారం చేస్తున్నాడనే కారణంతో బహిష్కరించబడాడు.

ఈ నిర్ణయం ఈ యేడు ఏప్రిల్‌లో రద్దు చేయబడింది ఆ నెలలోనే 1951 లో ప్రధాని పదవినుంచి తొలగించబడిన బక్రాడ్జ్ తిరిగి ప్రధానిగా చేయబడ్డాడు.

నేడు బర్తరఫ్ చేయబడిన తక్కిన ఇద్దరు మంత్రులు కూడా క్రిందటి ఏప్రిల్‌లో నియమించబడినట్టివారే.

ఇంతకుముందు వేలికరదంపరి, శసుల శాఖా మంత్రిగా పనిచేసిన మిస్టర్ జార్జి రాదాకిడ్జ్ నిత్యజీవితావసర పారిశ్రామిక వస్తువుల శాఖా మంత్రిగా నియమించబడినట్టు కూడా టిఫ్లిస్ రేడియో పేర్కొన్నది

### బెరియా గ్రంథంపై విమర్శ

మాస్కో, సెప్టెంబర్ 24—సోవియెట్ దేశీయ వ్యవహారాలశాఖ మాజీమంత్రి బెరియాచే రచించబడిన "కాకేసస్‌లో బోల్‌షివిక్ ఉద్యమం చరిత్ర" అనే గ్రంథం మార్క్సిస్ట్ సిద్ధాంతానికి వ్యతిరేకంగాను, జార్జియన్ కాకసియన్ కమ్యూనిస్టుపార్టీ చరిత్రకు అప్రతిష్ఠాకరంగాను వున్నదని జార్జియన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్రసంఘ కార్యదర్శి మిస్టర్ ఎం. పి. మ్హావనాడ్జ్ నేడు విమర్శించాడు.

ఈ విమర్శ నేడు జార్జియా పోస్ట్ పత్రికలో ప్రచురించబడింది. (యు. పి. ఐ)

### స్లోవాక్ రాష్ట్రీయ ప్రభుత్వ పునర్నిర్మాణం

వియన్నా, సెప్టెంబర్ 25—స్లోవాక్ రాష్ట్రీయ ప్రభుత్వం పునర్నిర్మించబడినట్టు నిన్నరాత్రి ప్రాగ్ రేడియో ప్రకటించింది.

స్లోవాకియా ప్రభుత్వంలో ఈ కొత్త మార్పులు, సెప్టెంబర్ 15 వ తేదీన ప్రాగ్‌లో ప్రకటించబడిన ప్రభుత్వ పునర్నిర్మాణానికి అనుగుణంగా చేయబడ్డాయి.

రాజమండ్రి, సెప్టెంబరు 23—గత నెల 16 వ తేదీ మొదలు ఈనాటి వరకు రాజమండ్రిపట్టణంలోని వరద బాధితులకు 33,100 మందికి అంబలి, 35,316 మందికి పరిఅన్నం, 40,591 మంది బిడ్డలకు పాలు పంపి శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘంవారు సహాయం చేశారు ఇంకా రాజమండ్రి పట్టణంలో 6,000 మందికి వస్త్రదానం కూడా చేశారు.

వరదలలో చనిపోయిన 15 మానవశవాలను, కుక్కలు 28, మేకలు 15, ఆవులు 15, దున్నలు 3, బర్రెలు 17, అనన్యాకమైన పందులు, కోళ్ళశవాలనుఎత్తివేసి సంస్కారం జరిపారు.

ప్రభుత్వ సహాయంతో 8 అంబలి కేంద్రాలు, మునిసిపాలిటీ సహాయంతో 7 పాల పంపకం కేంద్రాలు జీవకారుణ్య సంఘం కార్యకర్తలు నిర్వహించారు.

కొత్తపేట తాలూకాలో 17,228 మందికి ఆహారం, 37,907 మంది బిడ్డలకు పాలు, ప్రభుత్వ సహాయంతో సంఘ కార్యకర్తలు పంచారు.

## 'అగ్రరాజ్యాలు వీటోను రద్దు చేసుకోవాలి'

### జనరల్ అసెంబ్లీలో స్వీడిష్ ప్రతినిధి సూచన

న్యూయార్క్, సెప్టెంబర్ 25— మిత్రరాజ్య సమితిలో కొత్తరాజ్యాలను చేర్చుకోవడం విషయంలోను, అంతర్జాతీయ వివాదాల శాంతియుత పరిష్కారం విషయంలోను తమకు భద్రతా సంఘంలో గల వీటో అధికారాన్ని అగ్రరాజ్య పంచకం రద్దుచేసుకుంటే సమితిలోను, అంతర్జాతీయ రంగంలోనుకూడా పరిస్థితి చాలావరకు చక్కబడగలదని నిన్న జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఉపన్యసిస్తూ, స్వీడిష్ విదేశాంగ మంత్రి ఆస్టెన్ అన్డెన్ స్పష్టం చేశారు.

మిత్రరాజ్యసమితి ముఖ్యంగా న్యాయశాస్త్రసమస్యల పరిష్కార సంస్థగా పరిష్కరించబడాలంటే, అట్టి సమస్యలపై వివాదం వచ్చిన రాజ్యాలు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పులను శిరసావహించేటట్లు కట్టుదిట్టం చేయబడాలనీ, అత్యధిక సంఖ్యాకమైన రాజ్యాలు ప్రపంచ న్యాయ

నాకు ఎల్లప్పుడూ Castrol కాస్ట్రోల్ యివ్వండి

"అవసరం సమయాల్లో నా రోగులవద్దకు వెళ్ళటానికి నేను నా కారు మీదనే ఆధారపడి వుంటాను. అందువల్ల కారు సరియైన స్థితిలో వుంచటానికి, జాగ్రత్తపడి ప్రతిదవ "కాస్ట్రోల్" మాత్రమే వాడటానికి పట్టుబడితాను. ఆయిల్లో శ్రేష్ఠమైన కాస్ట్రోల్‌లో నూనె పరిశ్రమలోని సమస్త నూతన లక్షణాలు చేరివుంటవి మీ కారు దీర్ఘకాలం సౌష్ఠవమైన పెట్టుబడిగా వుండాలంటే, నమ్మకమైన "కాస్ట్రోల్" నూనెనే వాడండి.

సి. సి. వేక్‌ఫీల్డు అండ్ కో., లిమిటెడ్, (ఇంగ్లండులో స్థాపించబడినది) హెడ్డాఫీసు : బొంబాయి.

బ్రాంచీలు : కలకత్తా - మద్రాసు - ఢిల్లీ - కొచ్చిన్ - సికింద్రాబాద్ - లక్నో - తేజ్‌పూర్

# వరద ప్రాంతంలో ఉపాధ్యాయుల ఇబ్బందులు

సహాయంకోసం అభ్యర్థన

విజయవాడ, సెప్టెంబరు 24—

ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ చెన్నుపాటి లక్ష్మయ్యగారు ఇలా వ్రాస్తున్నారు:

"వరద ప్రాంతంలో ఉపాధ్యాయులకు రెండునెలల జీతాలు అడ్వాన్సుగా ఇస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది కాని, ఉపాధ్యాయులందరకు అది అందలేదు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు జూన్ నెల జీతపు బిల్లుల ననుసరించి రెండు నెలలు అడ్వాన్సులు ఇచ్చారు. అయితే, జూన్ నెలలో ఏ టీచరైన శలవులో వుండి జీతం పొంది యుండకపోతే అతడు వరదకు తీవ్రంగా గురియైనా అడ్వాన్సు ఇచ్చి వుండలేదు. టెంపరరీవారికి చాలమందికి ఇవ్వలేదు. ఈ అడ్వాన్సులు తిరిగి చెల్లించవలెను కనుక అంతకాలం తమ స్కూలులో ఉపాధ్యాయు డుంటాడని నమ్మక మేమిటని చెపుతూ కొంతమంది మేనేజర్లు అడ్వాన్సులు ఇవ్వక ఆపియుంచినారు.

జిల్లాబోర్డు ఉపాధ్యాయులకు, అడ్వాన్సులిచ్చుటలో ప్రొబేషనరీ పూర్తియైనదా, పర్మనెంటు అయినదా? అని చూచి అడ్వాన్సులిచ్చారు. తూర్పు గోదావరి జిల్లాబోర్డుక్రింద ఐది సంవత్సరాలవరకు సర్వీసు కలిగియున్న వందలమంది ఉపాధ్యాయులు-ప్రొబేషనరీ పూర్తిచేయక పర్మనెంటు కాబడక మిగిలి వున్నారు. వీరందరికి అడ్వాన్సులు లేవు. రాజమండ్రి మునిసిపాలిటీ ఉపాధ్యాయులకు ఒక్కనెల జీతం మాత్రం అడ్వాన్సుగా యిచ్చింది. రాజమండ్రి ఎస్. ఆర్. సిటీ హైస్కూలు ఉపాధ్యాయులకు అడ్వాన్సు ఇవ్వలేదు. అడ్వాన్సు లిచ్చినవారిలో కొంతమందిని మీ సామాను నష్టపడినట్లు ఋజువులేదని, మీ యిళ్ళ ప్రాంతాలకు నీరు రాలేదని చెప్పి, అడ్వాన్సు తిరిగి కట్టమంటున్నారు. లేదా 4, 5 వాయిదాలలో తీర్చాలంటున్నారు.

అనేక ప్రజా సంఘాలు, పార్టీలు విరాళాలు సేకరించి పంచి పెట్టుతున్నారు. గ్రామములలో పంచునపుడు అచ్చటి పెద్దలు, లేక కార్యకర్తలు ఉపాధ్యాయులను వదలి పెట్టుతున్నారు.

"ఈ విధంగా ఎంతోమంది ఉపాధ్యాయులతోపాటు మధ్యతరగతి ప్రజానీకంగూడా బాధపడుతూనే యున్నారు.

"ఇతర ప్రాంతాలందుపాధ్యాయులు విద్యార్థులు ఎంతో డబ్బు వసూలుచేసి, ఇచ్చి, వరద బాధితులకు పంపుతున్నారు. అందుకు పత్రికలలో ఎంతో పొగడబడుతున్నారు. కాని, అందరితో పాటైనా వరద ప్రాంతంలో నున్న ఉపాధ్యాయులు సహకార మందక ఎంతో కష్ట నష్టాలకు గురి అవుచున్నారు.

"ఇది గుర్తించి అన్ని ప్రజా సంఘాలు పార్టీలు వరద ప్రాంతంలో ఉపాధ్యాయులు మొదలయిన మధ్య తరగతివారికి తగిన సహకారంచేసి, తోడ్పడాలని కోరుచున్నాను."

## OFFICIAL SOLUTION OF SQUAREWORD D-16

Below is the Official Solution of Squareword D-16. The prize-list, which may be abridged, will be published (subject to Rules and Conditions) in the Indian Express, Delhi (2nd & 3rd Dak and City editions, October 15; 1st Dak edition, October 16); and in the Sunday Standard (all editions October 18).

EVERY 7TH SQUARE FREE! — MAKE THIS YOUR TURN — YOU CAN DO IT! — Rs. 70,000 MUST BE WON — FIRST PRIZE Rs. 50,000

R T J W
I M A G I N E E
G K B U S H E L
H I A L
N O T N W V E
G A F E A R
D A R E S I C K R I
D T N S
V W R E T C H I K
W I F E F N S
S H U R T I N G
M E N T A L G U E S T

D-16

జాండు
జువి డ్రాప్సు
(ZANDU JUVI DROPS)
బిడ్డలలో విటమినులు లోపించిన సమస్త వ్యాధులకు దివ్యౌషధము. రుచిగా నుండును. మొండి దగ్గులు, జలుబు, అంతర్గత జ్వరము, రికెట్సు, దంతములు ఆలశ్యముగా మొలచుట, అతిసారం, తదితర శిశు వ్యాధులకు మంచి గుణమిచ్చును.
10 సి. సి. సీసా ఖరీదు రు. 2/12
జాండు ఔషధములు వారి ఏజంట్లవద్దను, సుప్రసిద్ధ మందుల దుకాణములలోను దొరకును. జాండు డ్రాప్సు వివరముల కరపత్రమునకు, క్యాటలాగుకు దిగువ సోల్ ఏజంట్లకు వ్రాయండి
దామోదర్ అండ్ కో.
113, నైనియప్పనాయక్ వీధి, మద్రాసు-3
బ్రాంచి: 10/34, మెయిన్ బజారు రోడ్డు, విజయవాడ.
ZANDU

బి & సి మిల్లు గుడ్డలతో తయారుచేసిన రెడీమేడ్ దుస్తులు వ్యాపారస్థులకు సరసమైన ధరల కియ్యబడును
జ్యోతి టైలరింగ్ హౌస్, రెడీమేడ్ స్టోర్, గూడ్సుషెడ్ వీధి, మధుర.

రాజోలు తాలూకా నార్కెడిమిల్లివద్ద రామకృష్ణ మిషన్ తరఫున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్వామి నిత్యబోధానంద వస్త్రాలను నిర్వాసులకు పంచిపెట్టినప్పటి ఫొటో



వశిష్ట గోదావరికి నార్కెడిమిల్లివద్ద పడినగండి ప్రదేశములోని నీటిని పబ్లిక్ వర్క్సువారు తోడిస్తున్నప్పటి ఫొటో

నార్కెడిమిల్లివద్ద పడిన గండి పూడుస్తున్న మరొక దృశ్యం

# వరద బాధితులపట్ల సినిమా ప్రముఖుల ఔదార్యం

## "దేవదాసు" ఫిల్ము శత వార్షికోత్సవాల ఆదాయం విరాళంగా యివ్వడానికి నిర్ణయం

### శ్రీ ఎ. నాగేశ్వరరావు, శ్రీమతి సావిత్రి ప్రభృతి తారాగణంతో కార్యక్రమాల ఏర్పాటు

మద్రాసు, సెప్టెంబర్ 26—

తెలుగు "దేవదాసు" ఫిల్ము శత దినోత్సవాల సందర్భంలో ఆయా కేంద్రాలలో ప్రదర్శనల ద్వారా వచ్చే డబ్బును "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి"కి విరాళంగా యివ్వడానికి నిశ్చయించారు.

ఆంధ్రదేశంలో షుమారు పది కేంద్రములలో వినోదావారి "దేవదాసు" చిత్రం 29-9-53 మొదలు 10-10-53 వరకూ శత దినోత్సవాలు జరుపుకోబోతోంది. ఆ శుభ సమయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి "దేవదాసు" ముఖ్య నటీ నటవర్గం శ్రీమతి సావిత్రి, శ్రీయుతులు నాగేశ్వరరావు రంగారావు, సి. యస్. ఆర్. పేకేటి శివరాం-మున్నగువారు, శ్రీ సముద్రాల, శ్రీ వేదాంతం రాఘవయ్య, శ్రీ బి. యస్. రంగా, శ్రీ డి యల్. నారాయణ మున్నగు ఫిలిం సాంకేతిక నిపుణులు బయలుదేరుతున్నారు.

ఆయా కేంద్రాల్లో, రెండు ప్రదర్శనాలకు రంగస్థలం మీదికి వచ్చి పైవా రందరు ప్రజల దీవెనలు పొందుతారు. ఈ ప్రదర్శనల ఆదాయమంతా "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి సమర్పించడానికి నిర్మాతలు, ప్రదర్శనశాలాధికారులు, డిస్ట్రిబ్యూటర్లు నిశ్చయించుకున్నారు. పూర్తి కార్యక్రమం పత్రికల్లోనూ, కరపత్రాల్లోనూ తెలియపర్చ బడుతుంది. ఆంధ్ర మహాజనులు ఆనాటి ప్రదర్శనలను ఆర్థికంగా జయప్రదం కావించి వరద బాధితుల పట్ల సానుభూతి ప్రదర్శించి వారి సంకల్పాన్ని సాఫల్యం చేయవలెనని చిత్రనిర్మాతలైన వినోదా పిక్చర్స్‌వారు డిస్ట్రిబ్యూటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రస్తుతం క్రింది కేంద్రాలలో ఆయా తేదీలలో కార్యక్రమం నిర్ణయించబడింది:

29-9-53 శేషుమహల్, నెల్లూరు.
2-10-53 అశోక్ మహల్, రాజమండ్రి.
3-10-53 క్రౌన్ టాకీస్, కాకినాడ.
4-10-53 జైహింద్ టాకీస్, అనకాపల్లి.
5-10-53 లక్ష్మీటాకీస్, విశాఖపట్టణం.
7-10-53 రత్నాటాకీస్, తెనాలి
8-10-53 మినర్వాటాకీస్, బందరు,
9-10-53 శ్రీ లక్ష్మీటాకీస్, విజయవాడ
10-10-53 శ్రీనివాససినిమా, గుడివాడ

### పెనుగొండ వర్తక సంఘం సహాయం

పశ్చిమ గోదావరిజిల్లా పెనుగొండ వర్తక సంఘంవారు గోదావరి వరదబాధితుల సహాయముకోసం సంఘసభ్యులనుంచి రు 1798 లు డబ్బు, రెండు బస్తాల బియ్యం విరాళంగా సేకరించి దానిలో రు 1,011 లు 'ఆంధ్రప్రభ' నిధికి పంపారు. విరాళంగా వచ్చిన రెండు బస్తాల బియ్యానికి తోడు రు. 453-12-0 లు పెట్టి మరో పది బస్తాల బియ్యం కొని ఈనెల 8 వ తేదీన నార్కెడమిల్లి గ్రామంలో 340 కుటుంబాలకు ఆరుబస్తాలు, అంకంపాలెం గ్రామంలో 460 కుటుంబాలకు మిగిలిన ఆరుబస్తాలు బియ్యం పంచి యిచ్చారు. పశ్చిమ గోదావరిజిల్లా పోస్టల్ వర్కర్సు గోదావరి ఫ్లడ్ రిలీఫ్ కమిటీకి పెనుగొండ పోస్టుమాస్టరుద్వారా రు 58 లు, గౌతమీ జీవకారుణ్య సంఘం వారికి 275-4-0 లు బాధితుల సహాయార్థం పంపించారు.

### ఆర్. యస్. యస్. సహాయం

రాజమండ్రి, సెప్టెంబర్ 19—

గోదావరి వరద బాధితుల సహాయమై రాజమండ్రి ఆర్. యస్. యస్. కేంద్ర కార్యాలయమునకు ఆంధ్ర దేశంలో వివిధ జిల్లాలనుంచి 8600-4-3 రూపాయల డబ్బు, ఒక బస్తావస్త్రు, సుమారు పదివేల బట్టలు విరాళాలుగా చేరినట్లు ప్రకటించారు.

రామచంద్రపురం తాలూకా బడుగువానిలంక గ్రామంలో ఆర్. యస్. యస్. నాయకత్వాన యీ నెల 8 వ తేదీనుండి 14 వ తేదీవరకు ప్రతిదినము 250 కుటుంబాలకు జొన్నలు పంచిపెట్టబడినవి. వినాయకచవితి దినమున వేయిమంది ప్రజలకు అన్న సంతర్పణ, వస్త్రదానము జరిగినది. 16 వ తేదీన కేంద్ర కార్యాలయమువారు వందమంది మధ్యతరగతి ప్రజలకు చీరలు, ధోవతులు, చొక్కాలు పంచిపెట్టారు.

రాజమండ్రి తాలూకా బుద్ధంపేట గ్రామములో 14 తేదీ మరొక సహాయ కేంద్రం ప్రారంభించి ప్రతిదినం 1200 మంది ప్రజలకు జొన్నలు యిస్తున్నారు.

కూనవరం ఏజన్సీ ప్రాంతంలో సహాయకేంద్రములను నిర్వహిస్తున్న మద్రాసు జైన్ వైద్య సహాయక సంఘంవారికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాలంటీర్లను యిచ్చి తోడ్పడుచున్నది.

### మార్కాపురం ప్రజల విరాళం

మార్కాపురం, సెప్టెంబరు 18—

గోదావరి వరద బాధితుల సహాయనిధి వసూలు చేయుటకు కర్నూలు జిల్లాలో, మార్కాపురం పట్టణంలో డాక్టర్ యన్. వెంకటేశ్వర్లుగారి అధ్యక్షతన ఏర్పాటు చేయబడిన కమిటీవారు రు 1277-13-0 లు వసూలుచేసి ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయనిధికి పంపించారు. ఈ తాలూకా గత 2, 3 సంవత్సరములనుండి కరువు కాటకాలలో బాధపడు ప్రాంతమైననూ కష్టాలలోవున్న సోదర ప్రజలపట్ల గల సానుభూతిసూచకంగా శ్రీయుతులు జె వి రామిరెడ్డి, మంచికంటి సుబ్బారావు, ఐ అచ్చయ్య, బి. వి రమణయ్య, టి యు ఎస్. పాదర్తి రామలక్ష్మణులుగార్ల సహాయంతో ఇంత మొత్తం వసూలైనది.

### కోవూరు ప్రజల సహాయం

నెల్లూరు జిల్లా, కోవూరు పట్టణంలో ఐక్య గోదావరి వరద బాధితుల సహాయసంఘం తరపున రు 500/-లు నిధి వసూలుచేసి భద్రాచలం ఏజన్సీ ప్రాంతంలో వరదబాధితులకు అందించవలసిందిగా కోరుతూ, ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ కార్యదర్శికి పంపినారు.

### వరద బాధితులకు కమలాపురం పంచాయితీ బోర్డు విరాళం

కమలాపురం, సెప్టెంబరు 25—కమలాపురం పంచాయితీ బోర్డు ఇటీవల బోర్డు అధ్యక్షులు శ్రీ బస్వరాజు సుబ్రహ్మణ్యేశ్వరరావుగారి అధ్యక్షతన సమావేశమై గోదావరి వరదబాధితుల సహాయార్థం పంచాయితీ బోర్డు ద్రవ్యంలో రూ 116/—లు విరాళంగాపంపుటకు ఏకగ్రీవంగా తీర్మానించారు.

మెయిన్ రోడ్డునుంచి రైల్వేలైను ఇరుప్రక్కల "బై రోడ్లు" వేయవలసిందిగా రైల్వే డిపార్టుమెంటు అధికారులకు సిఫారసు చేశారు

### బొమ్మిదేవర్ల బాలుని ఔదార్యం

గోదావరి వరద బాధితుల కష్టగాథలు విని గుండె కరిగి కొవ్వూరు వాస్తవ్యులైన శ్రీ బొమ్మిరెడ్డి వెంకన్నగారి మనుమడు చిరంజీవి బొమ్మిరెడ్డి సూర్యారావు అనే బొమ్మదేవర్ల బాలుడు, తన తాతగారు మిఠాయి కోసం యిచ్చిన డబ్బులను నిల్వచేసి, దానికితోడు వరద దృశ్యాలు చూడవచ్చిన బంధువులనుంచి కూడా విరాళాలు అడిగి తీసుకుని మొత్తం రు 36 లను "ఆంధ్రప్రభ" నిధికి పంపించాడు.

### సింగరాయకొండలో వసూళ్లు

సింగరాయకొండ రాష్ట్రీయ స్వయం సేవకులు గోదావరి వరద బాధితుల సహాయార్థం 197 రూపాయలను, 51 శేర్ల బియ్యం, నూరు వస్త్రాలను సేకరించి రాజమండ్రికి పంపారు.

### ముద్దాపురం రావిపాడు గ్రామస్థుల సహాయం

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 22—

తాడేపల్లిగూడెం తాలూకా, ముద్దాపురం గ్రామ మునసబు శ్రీ ముళ్ళపూడి అచ్చన్నగారు, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీరాముల తులసీరావుగారు గ్రామంలో గోదావరి వరద బాధితుల సహాయార్థం 375 రూపాయలు, 4 బండ్ల గడ్డి వసూలు చేశారు. రావిపాడులో కూడా 8 బండ్ల గడ్డి వసూలుచేసి మొత్తం వరద బాధితులకు పంపించారు.

### మేడికొండూరు పంచాయతీ విరాళం

గుంటూరుజిల్లా, సత్తెనపల్లితాలూకా, మేడికొండూరు గ్రామ పంచాయతీ బోర్డు వారు ప్రెసిడెంటు శ్రీ మన్నవ వీరయ్యగారి అధ్యక్షతన సమావేశమై గోదావరి వరద బాధితులకు రు 116 లు విరాళము యిచ్చుటకు తీర్మానించారు.

### హరిజనుల సహాయం

ప్రత్తిపాడు హరిజనులు, తాడేపల్లి గూడెం తాలూకా సర్వోదయసమితివారి సహకారంతో శ్రీపుట్టా సుబ్బారావుగారిచే బుర్రకథ జరిపించి రు 38-12-0 రొక్కమును, రు 100-0-0 లు విలువగల వస్త్రములను వసూలుచేసి గోదావరి వరద బాధితులకు అందజేశారు.

### ప్రెస్ యజమానుల సంఘం విజ్ఞాపన

ఇటీవలి వరదల ఫలితంగా రాజమండ్రిలో ప్రెస్ కార్మికులు సర్వస్వం కోల్పోయి చాలామంది కట్టు గుడ్డలతో నిలిచివున్నారనీ, వారికి సహాయ నిమిత్తం ప్రెస్ యజమానుల సంఘం శక్తికొలది కృషి చేస్తున్నదనీ, ఇతర దాతలు కూడా ధన ధాన్య వస్త్ర రూపాలలో సహాయం చేయాలని కోరుతూ రాజమండ్రి ప్రెస్ యజమానుల సంఘం ఒక విజ్ఞప్తి ప్రకటించింది. విరాళాలను "శ్రీ పి సూర్యనారాయణ, కేరాఫ్ యస్. ఆర్. పి వర్క్సు, చర్చిహౌస్, రాజమండ్రి" చిరునామాకు అందజేయాలని విజ్ఞాపనలో తెలిపారు.

### ఏజన్సీ గ్రామాల్లో జీవకారుణ్యసంఘం సేవ

రాజమండ్రి, సెప్టెంబర్ 20—శ్రీ గౌతమీ జీవకారుణ్యసంఘ ఉపాధ్యక్షులు శ్రీ కొత్త వీర్రాజు, విశాఖపట్టణ ప్రేమసమాజ గౌరవ కార్యదర్శి శ్రీ జి. వెంకటరమణగార్లు గోదావరి, శబరి వరదల్లో మునిగిపోయి నష్టపడ్డ ఏజన్సీగ్రామాలలో సంచారం చేశారు. ఈ గ్రామాల్లో ప్రజలు నిలవడానికి నీడలేక, చెట్ల క్రింద తలదాచుకొంటూ వరదలవల్ల తడిసి ముక్కిపోయిన జొన్నలను పిండిచేసుకొని తింటూ ఆకలి మంటలను చల్లార్చుకొంటూ వున్నారు. యిందువల్ల అనేక గ్రామాల్లో కలరా వ్యాపించి తాండవమాడుతోంది. ప్రభుత్వ ఆరోగ్యశాఖవారు కలరా నివారణకు తీవ్రంగా కృషిచేస్తూవున్నారు.

ఏజన్సీ వరద బాధితులకు సత్వర సహాయం చేయడం గురించి జీవకారుణ్య సంఘ స్థాపకులు శ్రీ కారుణ్యానందస్వామి, కార్యదర్శి శ్రీ కనకం అప్పలస్వామి ప్రేమ సమాజ గౌరవ కార్యదర్శి శ్రీ జి. వెంకటరమణ, ఆంధ్రరాష్ట్ర సేవా సంఘ సమితి ఆర్గనైజింగు గౌరవ కార్యదర్శి శ్రీ యస్. ఆదివరాహం గార్లు రెవిన్యూబోర్డు మెంబరు శ్రీ సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టరు శ్రీ ఉద్దండరామన్, సబ్ కలెక్టరు శ్రీ శ్రీనివాసాచారిగార్లను కలుసుకొని శబరినదికి యిరుప్రక్కల నున్న గ్రామాల కొండజాతి ప్రజల కష్టాలను వివరిస్తూ వారికి చేయవలసిన సత్వర సహాయమును గురించి ఒక నివేదిక సమర్పించారు.

శబరినదికి రెండువైపులను శ్రీ గౌతమీ జీవకారుణ్య సంఘం యాజమాన్యాన 8 సహాయకేంద్రాలు, వడ్డిగూడెం, చింతూరు, రేపాక, చట్టి, కూటూరు, కుందులూరు, రాజిగూడెం, బండారు గూడెం గ్రామాల్లో నెలకొల్పి సేవ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు 60 బస్తాల బియ్యం 16 బస్తాల వుప్పు వుచితంగా యిచ్చారు

పెద్దాపురం డిప్యూటీ కలెక్టరు శ్రీ కె. సూర్యారావుగారు, జీవకారుణ్య సంఘంకు పంపించిన చోళ్ళలో 100 బస్తాల చోళ్ళ పిండితో, ఈ సహాయ కేంద్రాలు 15 రోజులు నిర్వహించుటకు శ్రీ యస్. ఆదివరాహం, శ్రీ డి వెంకటరమణ, శ్రీ కొత్త వీర్రాజుగార్ల నాయకత్వమున జీవకారుణ్య సంఘం, ప్రేమ సమాజ సోదరులు 20 మంది చోడి పిండి, బియ్యం, వుప్పు, పప్పు, మందులు, పాలపొడి, పాత్రసామాను వగైరాలతో శ్రీ నందివాడ వెంకటరామానుజయ్యగారి వాసుదేవలాంచిలో బయలుదేరి వెళ్ళారు—

జీవకారుణ్య సంఘం ప్రేమ సమాజ సోదరులను ఏజన్సీ ప్రజల సేవకు పంపుతూ శ్రీ కారుణ్యానందస్వాములవారు జయప్రదంగా సేవ చేసిరండని దీవించారు.

### కూరాడ పంచాయతీ విరాళం

కాకినాడ తాలూకా, కూరాడ గ్రామపంచాయతీ ప్రెసిడెంటు శ్రీ నర్ల వెంకయ్యగారి అధ్యక్షతను జరుపబడిన బోర్డుసమావేశంలో "గోదావరి వరద బాధితుల సహాయార్థం రు 116/-లు విరాళము ఇచ్చుటకు తీర్మానించారు.

### ఉరవకొండలో వసూళ్లు

ఈ నెల 5 వ తారీఖున శ్రీ వందా నారాయణప్ప (యం. యల్. ఎ)గారి అధ్యక్షతన సమావేశం జరిపి వరదబాధితుల సహాయార్థమై ఒక కార్యవర్గమును ఎన్నుకొని రు. 400 ల పైచిలుకు నిధి వసూలు చేశారు, ఈ కమిటీకి శ్రీ ఆర్. యం. నంజుండప్పగారు అధ్యక్షులుగాను, పి. రామలింగప్ప, ఎం. సి చన్నబాచిరావుగార్లు ఉపాధ్యక్షులుగాను, యు. వీరయ్యగారు కార్యదర్శిగాను శ్రీ కె రామమూర్తిగారు కోశాధికారిగాను, మరి కొందరు సభ్యులు ఎన్నుకోబడినారు.

### విశాఖ జిల్లాబోర్డు సహాయం

గోదావరి వరద బాధితుల సహాయార్థం విశాఖపట్టణం జిల్లాబోర్డు అధ్యక్షులు శ్రీ గొర్రెపాటి బుచ్చిఅప్పారావుగారు రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ సంఘానికి పంపించిన నలభై అయిదు బియ్యం బస్తాలు పట్టణంలోని వివిధ ప్రాంతాలలో సుమారు పదహారు వందల మంది వరద బాధిత కుటుంబాలకు పంచి పెట్టారు.

విశాఖ జిల్లాబోర్డువారు పంపించిన వైద్యదళంవారు ఇన్నీసుపేట ఆల్కాట్‌తోట, ఆర్యాపురం, తుమ్మలావ వగైరా ప్రాంతములలో కేంద్రములు పెట్టి సుమారు నాలుగువేల మందికి అన్నిరకముల వ్యాధులకు చికిత్స చేశారు.

### వానపల్లి ప్రజల మెమొరాండం

వానపల్లి శివారు బోళ్ళంక, శీలం వారి పాళెం గ్రామాలు, వరదలవల్ల సర్వనాశనమైపోయినవని, ఆ గ్రామ ప్రజలకు యిండ్లు కట్టుకొనుటకు వానపల్లి గ్రామంలో స్థలం యిప్పించవలసినదని వానపల్లి గ్రామ గవుర్నరు మేడిది వెంకటసుబ్బారావు యిటీవల రెవిన్యూబోర్డు మెంబరు శ్రీ సత్యనాదన్‌గారికి కోటిపల్లి రేవువద్ద, మంత్రి పట్టాభిరామారావుగారికి కొత్తపేటలోను మెమొరాండంలు సమర్పించారు. గ్రామస్థులు వ్యవసాయం చేసుకొనుటకు లంక భూములు యిప్పించవలసినదనిన్నీ, వ్యవసాయం సకాలంలో చేసుకొనుటకు, దీర్ఘవాయిదాల మీద ప్రభుత్వం ఋణం యివ్వవలసినదనిన్నీ ఆయన తెలియజేసినారు. అప్పుట వరద బాధితులైన రైతులకు యింతవరకు యెటువంటి సహాయం చేయలేదని గూడా వారు తెలియజేశారు. వానపల్లి గ్రామంలో కలరా తగిలి 13 మంది చనిపోయినారని, తరువాత హెల్తు డిపార్టుమెంటు తగిన శ్రద్ధ తీసుకొన్న వెనుక యిప్పుడు ప్రశాంతగా వున్నదని తెలియజేశారు.

# వరద ప్రాంతాలలో విద్యార్థుల చిక్కులు

విద్యాశాఖమంత్రికి మెమొరాండం

రాజమండ్రి, సెప్టెంబర్ 24—నేడు యిచ్చట విద్యార్థి రిలీఫ్ కమిటీ నాయకత్వాన 300 మంది విద్యార్థులు వూరేగింపుగా ట్రావెలర్సు బంగళాలో బసచేసిన విద్యాశాఖ మంత్రి డాక్టర్ యం. వి. కృష్ణారావుగారి వద్దకు వెళ్ళి, వరద ప్రాంతాలలో విద్యార్థుల యిబ్బందులను గురించి, వారికి అవసరమైన సహాయాన్ని గురించి వివరిస్తూ 3,500 మంది విద్యార్థుల సంతకాలు గల ఒక మెమొరాండం సమర్పించారు.

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ ఉపాధ్యక్షులు శ్రీ ఎ వీరాస్వామి రాజా, విద్యార్థి రిలీఫ్ కమిటీ కన్వీనర్ శ్రీ పాపోలు అరవారాజా, శ్రీ రామచంద్రవర్మ (అమలాపురం కాలేజీ) ప్రభృతులు మంత్రిని సందర్శించిన రాయబార వర్గంలో వున్నారు.

మెమొరాండంలోని అంశాలకు మంత్రి సమాధానంయిస్తూ, వరద ప్రాంతంలోని పేద విద్యార్థులకు మూడు మాసాల జీతం ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసిందనీ, ఈ విషయమై ఉత్తరువులు రెండు రోజులలో రాగలవనీ తెలిపారు. వరదలో నష్టమైన కాలేజీల, హైస్కూళ్ళ ఆస్తుల విలువకట్టి ప్రభుత్వం కొంత సహాయం చేయగలదనీ, యింకా మూసివున్న విద్యాలయాలను తెరిపిస్తామనీ చెప్పారు. ఈ నెల జీతం అప్పుచేసి కట్టిన వారికి వాపసుయిచ్చే ఏర్పాటు చేయిస్తామనీ, పుస్తకాలు వగైరా విషయాలలో స్థానిక సహాయ సంఘాల నుంచి కొంత సహాయం పొందితే, మిగిలినది విద్యాలయాధికారుల నుంచి లెక్కలు సేకరించి ప్రభుత్వం సహాయం చేయగలదన్నారు. ట్రెయినింగ్ విద్యార్థులకు పరీక్షలు వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తామన్నారు.

# వరద బాధితులకు రు 1,000 లు విరాళం

తిరుపతి లలిత కళా సమితిచే

తిరుపతి, సెప్టెంబర్ 18— తిరుపతి లలితకళా సమితివారు మొన్న గోదావరి వరదబాధితుల సహాయార్థం నగరిలో 'ఖిల్జీ రాజ్య పతనం' ప్రదర్శించి వెయ్యి రూపాయలకు పైగా వసూలుచేసి యిచ్చారు.

## శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి సహాయం

వరదబాధితుల సహాయార్థం బెంగుళూరులో నిధి వసూళ్లు

బెంగుళూరు, సెప్టెంబరు 23—శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి (విజయవాడ) వారు ఆర్గనైజర్ శ్రీ పి సూరిబాబుగారి ఆధ్వర్యాన బెంగుళూరులో నాటకాలు ప్రదర్శిస్తూ, గత 12 వ తేదీనుంచి ప్రదర్శనం అనంతరం హాలులో ప్రేక్షకులనుంచి గోదావరి వరదబాధితుల సహాయార్థం నిధి వసూలు చేస్తున్నారు. నటీ నటకులు జోలె పుచ్చుకుని తిరుగుతూ నిధిని వసూలు చేస్తున్నారు. ఆవిధంగా ఇప్పటికి మొత్తం రు 561-13-0 లు వసూలుచేసి "ఆంధ్రప్రభ" నిధికి పంపారు. ఇకముందు కూడా వసూలుచేసి పంపడానికి నిర్ణయించారు

మండలివారి నాటక ప్రదర్శనాలు బెంగుళూరు పౌరుల ఆదరణకు పాత్రమైనవి. విన్నటికి ఒక్క తారాశశాంక నాటకమే వరుసగా 20 రోజులు ప్రదర్శించబడింది. ఈ నెల 27 వ తేదీకి బెంగుళూరులో "తారాశశాంక" నాటక ప్రదర్శనం ప్రారంభించి 25 రోజులవుతుంది. ఆ సందర్భంలో రజతోత్సవం జరుపుకోడానికి మండలివారు ఏర్పాట్లు చేస్తున్నారు.

### రాజమండ్రి రైల్వే కార్మికుల అసంతృప్తి

రాజమండ్రి వరద బాధిత రైల్వే కార్మికుల కమిటీ ఆధ్వర్యాన ఈ నెల 21 వ తేదీన మిస్టర్ ఇ. ఎ. ఫెన్విక్ అధ్యక్షతను రైల్వే కార్మికుల సభ జరిగింది. వరద బాధితులైన రైల్వే కార్మికుల పట్ల ప్రభుత్వ ఉదాసీన వైఖరిని ఖండిస్తూ పలువురు ఉపన్యసించారు. నూరు రూపాయల పైన జీతం తీసేవారికి కూడా "స్టాఫ్ బెనిఫిట్ ఫండ్" నుంచి ఒక్కొక్కరికి రు 50 ల చొప్పున మంజూరు చేయించాలనీ, లోగడ యిచ్చిన అడ్వాన్సుల వసూళ్లు 1954 జనవరి జీతాలనుంచి మాత్రమే ప్రారంభించాలనీ కోరుతూ తీర్మానించారు. వరద దెబ్బతిన్న రైల్వే పనివారికి మూడు మాసాల జీతం వుచితంగా యివ్వాలనీ, యిండ్లు కోల్పోయిన వారికి తాత్కాలికంగా గుడిసెలు వేయించి యివ్వాలనీ కోరుతూ లోగడచేసిన తీర్మానాలనుగురించి రైల్వేబోర్డు యింతవరకు చర్య తీసుకోనందుకు నిరసన తెలుపుతూ, యిందువల్ల కార్మికులలో అసంతృప్తి హెచ్చుతున్నదనీ, ప్రభుత్వంవారు ఈ విషయంలో వెంటనే సమాధానం యివ్వాలనీ మరొక తీర్మానంలో కోరారు.

### నిడుమోలులో వసూళ్ళు

దివి తాలూకా నిడుమోలు గ్రామంలో ఇంటింటికి తిరిగి గోదావరి వరద బాధితులకు రు 25-0-0 రొఖం. 1 బస్తా ధాన్యం, 13 శేర్ల బియ్యం వసూలు చేసి పంపారు.

### పెడన హైస్కూలు విరాళం

కృష్ణాజిల్లా పెడన గ్రామంలోని బి జి కె బోర్డుహైస్కూలు ఉపాధ్యాయులు, గుమాస్తాలు ఒకరోజు జీతం మొత్తం రు 83-10-6 లు వరద బాధితులకు విరాళం యిచ్చారు. విద్యార్థులు మొదటి వాయిదాగా యిచ్చిన రు 17-8-0 లు, హుండీల ద్వారా వసూలు చేసిన రు 103-9-0 లు కలిసి మొత్తం రు 204-11-6 నిధి సేకరింపబడింది. ఇంకా 4½ బస్తాల బియ్యం, 751 పాతబట్టలు కూడా సేకరించి వరద బాధితులకు అందజేశారు.

# వరదలో నష్టమైన అకౌంటు పుస్తకాలు

ఇన్‌కమ్‌టాక్సు కమిషనర్‌కు వాణిజ్యమండలి విజ్ఞప్తి

రాజమండ్రి, సెప్టెంబరు 25—ఇటీవలి గోదావరి వరదలలో చాలామంది వర్తకుల అకౌంటు పుస్తకాలు నీటిలో కొట్టుకుపోయి నానిపోయి నష్టమైనందున వాటిని దాఖలు చేయలేదనేనేరంపై పీనల్ చర్యలు తీసుకోరాదని కోరుతూ రాజమండ్రి వాణిజ్యమండలి వారు యిచ్చట మకాంవేసిన ఇన్‌కమ్‌టాక్సు కమిషనర్ (హైదరాబాద్)కు ఒక మెమొరాండం సమర్పించారు.

ఈ వరదలవల్ల ఇక్కడకలప వ్యాపారస్థులకే కనీసం 25 లక్షల రూపాయల నష్టం సంభవించినదనీ, ఇంకా అల్యూమినియం, ధాన్యాదులు, పప్పులు, చింతపండు, కొబ్బరికాయ, జీడిపప్పు, పొగాకు, చర్మాల వ్యాపారస్తులకు సరకులన్నీ వరదలో దెబ్బతినిపోయి విపరీత నష్టాలు సంభవించినవనీ, పన్ను విధింపులో ఈ పరిస్థితులను ఇన్‌కమ్‌టాక్సు అధికారులు గమనించాలనీ మెమొరాండంలో కోరారు.

### మంగళగిరి ఉద్యోగుల సహాయం

మంగళగిరిలో స్థానికోద్యోగులు రు.1,000 ల నిధి వసూలుచేసి యన్.జి.ఓ.ల సంఘం ద్వారా వరదబాధితుల సహాయార్థం పంపారు. శ్రీ శారదా విద్యాలయం ఉపాధ్యాయులుకూడా రు. 116 లు విరాళాలు వసూలు చేశారు. పెదవడ్లపూడి పంచాయితీ బోర్డువారు వరదబాధితుల నిధికి రు. 116 ల విరాళం మంజూరు చేశారు.

### మద్దివాడ-జబర్లపూడి పంచాయతీ విరాళం

కృష్ణా జిల్లా, గన్నవరం తాలూకా, మద్దివాడ జబర్లపూడి గ్రామ మైనర్ పంచాయతీ సభ్యులు కొడాలి వీరరాఘవయ్యచౌదరిగారి అధ్యక్షతన సమావేశమై, గోదావరి వరద బాధితుల సహాయార్థం, రు 116 లు విరాళంగా పంపుటకు ఏకగ్రీవముగా తీర్మానించినారు.

### కిసాన్ ప్రజానాట్యమండలి సహాయం

చీరాల మార్కెట్టు ఈనెల 22 వ తేదీ రాత్రి "కిసాన్ ప్రజానాట్యమండలి" "కులం లేనిపిల్ల" అనే నాటకం ఉచితముగా ప్రదర్శించారు. గోదావరి వరద బాధితుల సహాయార్థమై యథాశక్తిని సహాయం చేయవలసిందిగా నాట్యమండలి తరఫున సామంతపూడి రంగరాజుగారు విజ్ఞప్తిచేసి ప్రేక్షకులవద్దనుండి రు 25/- విరాళంగా వసూలు చేసి "ఆంధ్రప్రభ" నిధికి పంపారు.

### మారుటేరులో వసూళ్లు

శ్రీరామా స్కౌటుదళము (మారుటేరు) ఇంటింటకు తిరిగి సుమారు రెండు బస్తాల బియ్యము రు. 100 ల రొక్కం వసూలు చేశారు ఈ డబ్బును "ఆంధ్రప్రభ" వరద బాధితుల నిధికి పంపడానికి తీర్మానించారు వెలగలేరు కాపరస్తురాలు తోలేటి మాణిక్యమ్మగారు స్థానిక హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ వెంకట్రావుగారిద్వారా వరదబాధితులకు రు. 50 (ఏభై రూపాయలు) విరాళము అందజేశారు శ్రీ వెంకట్రావుగారు, ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల తోడ్పాటుతో యింకను విరాళాలకు యెనలేని కృషిచేస్తూ వున్నారు.

### దుగ్గిరాల విద్యార్థుల కృషి

గుంటూరుజిల్లా - దుగ్గిరాల హైస్కూలు విద్యార్థులు గ్రామంలో యింటింటికి తిరిగి గోదావరి వరద బాధితుల సహాయార్థం 92 మానికల బియ్యం, 115 పాత బట్టలు, 35 రూపాయలు ప్రోగుచేశారు.

### వెయ్యిమందికి అన్నదానం

రాజమండ్రి వీరేశలింగం హైస్కూల్ ఆవరణలో సుమారు వెయ్యిమంది వరద బాధితులకు శ్రీ చుక్కాల వెంకయ్యగారు ఈ నెల 6 వ తేదీ అన్న సంతర్పణ చేయించారు. ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల బాలికలు, యువజన కాంగ్రెస్ వర్కర్లు వడ్డన కార్యక్రమం నిర్వహించారు.

* * *

కృష్ణాజిల్లా గన్నవరం తాలూకా, కొయ్యగూరపాడు గ్రామ సహకార సంఘం జనరల్ బాడీ సమావేశంలో గోదావరి వరద బాధితుల సహాయార్థం సంఘం క్షేమ నిధినుండి రు 75 లు విరాళం యిచ్చుటకు తీర్మానించారు.

# రేడియో

(సెప్టెంబర్ 28, సోమవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (అం.వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం, 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె వా); 2-0 మద్రాస్ బి వలె; 4-0 ప్రాథమికపాఠశాల విద్యార్థుల కార్యక్రమం, సాయంత్రం: 5-30 పట్నాల పట్నారావు: క్లారినెట్; 5-50 ఎమ్. వి. రామమూర్తి (గా); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—ఆంధ్ర సంస్కృతి తరంగిణి, రాష్ట్రావతరణ ప్రసంగం మల్లంపల్లి సోమశేఖరశర్మ; 7-0 (తె. వా); 7-15 (గ్రామస్థుల కార్యక్రమం—రాష్ట్రోదయం: రాయలసీమ అభివృద్ధి-ప్రసంగం: తె. కోటిరెడ్డి; 7-30 పట్నాల పట్నారావు: క్లారినెట్; 7-45 తెలిసివచ్చిందిలెండి: పేరంటి కాపురం ఉబలాటం-చర్చ వి. రామచంద్రరావు—మునిమాణిక్యం నరసింహారావు, 8-0 డొక్కా శ్రీరామమూర్తి (గా); ఎన్. సి హెచ్. కృష్ణమాచార్యులు (వ); చదలవాడ కృష్ణమూర్తి (మృ); 9-0 (అం. వా); 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 పార్వతి తంగమ్మ (గా); 8-0 (అం. వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి 1-30 (రి); 1-40 (హిం వా); 1-50 (రి); 4-30 (రి); సాయంత్రం: 5-30 అనంతలక్ష్మి నాగరాజన్ (గా); 6-0 (అం. వా)—స్థానిక ప్రకటనలు, వాతావరణం (అం); 6-15 కౌసల్యా రామకృష్ణారెడ్డి (వీ); 7-0 (రి); 7-50 (రి); 8-30 మన్నార్ గుడి ఎస్. నాగనాథయ్యర్ (గా); 9-0 (అం. వా); 9-30 చిదంబరం వి. గోవిందస్వామిపిళ్లై: నాదస్వరం; 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె వా); 7-15 (స్టూ. రి); మధ్యాహ్నం: 1-0 (రి); 1-30 (అం. వా); 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విలయ విద్వాంసుడు (వే); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె. వా); 7-15 విజయవాడవలె; 7-30 జంత్రసమ్మేళనం 8-0 రాజం పుష్పవనం (గా); 9-45 "గండపెండేరము"—చరిత్రాత్మక రూపకము, 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 సి. భువనేశ్వరి (గా); 8-0 (అం. హిం. వా); 8-30 మైదిలీ తె. పాఠి: భజన్ 8-45 మున్షీ రియాజుద్దీన్: ఖయాల్ జౌన్‌పురి; 9-0 జకీర్ అలీ: ఘజల్; మధ్యాహ్నం: 12-30 (రి); 1-0 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 6-0 జకీర్ అలీ: (ఘ); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 సి. భువనేశ్వరి (గా); 6-45 గ్రామసీమ—వచ్చే మాసానికి రైతులు సాధనలు ప్రసంగం (రి); 7-0 (తె. వా); 7-15 గ్రామసీమ — పాండవులు విరటుని కొలువుచేరుట—పురాణము సి. లింగయ్యశాస్త్రి విశేషాలు, ధరలు రేపటి కార్యక్రమం, వాతావరణం 8-0 (ఉ. ప్ర); 8-15 మీ ఉత్తరం అందింది శ్రోతల ఉత్తరాలకు జవాబులు 8-20 ఉప్పద్రష్ట కృష్ణమూర్తి, 8-30 (రి); 9-0 (అం. ఉ వా); 9-30 మైదిలీ తె. పాఠి: (భ); 10-0 మున్షీ రియాజుద్దీన్ (ఖయాల్, ఆడానా; 10-15 ప్రసార సమాప్తి.

ఆంధ్రబ్యాంకు లిమిటెడ్.,
(స్థాపితము — 1923)
ప్రధాన కార్యాలయము — మచిలీపట్టణము
చెల్లించబడిన మూలధనము, మరియు రిజర్వులు రు. 37.03,000
డిపాజిట్లు రు. 5½ కోట్లకుమించినవి
అమలులోనున్న వ్యాపారం మొత్తం రు. 6½ కోట్లకుమించినది
మద్రాసు శాఖలు.
(1) 322/23 లింగిచెట్టి వీధి, మద్రాసు-1.
(2) 77 కచేరీ వీధి, మైలాపూరు, మద్రాసు-4,
(3) 87 త్యాగరాయరోడ్డు, త్యాగరాయనగర్, మద్రాసు-17.
కర్నూలు ఆఫీసు.
1/8 మెయిన్ బజారు, పేట.
ఆంధ్రరాష్ట్ర మందంతటా, బళ్లారిలోను బ్రాంచీలు, పే ఆఫీసులు కలవు.
అన్ని రకములైన డిపాజిట్లు ఆకర్షణీయమైన వడ్డీరేట్లకు అంగీకరించబడును.
గవర్నమెంటు పత్రములమీద, బంగారు నగలమీద, బులియన్ మరియు యితర ఆహారదినుసుల మీద అప్పు యివ్వబడును,
ఫారిన్ ఎక్సేంజి సహా అన్ని రకముల బ్యాంకింగు వ్యాపారములు చేయబడును.
తాడేపల్లి శ్రీరాములు మేనేజింగ్ డైరెక్టర్.
వి. లేశ్వరపు రామచంద్రమూర్తి. (ఎం ఏ. సి. ఏ. ఐ ఐ. బి.) జనరల్ మేనేజర్.

మేలైన పెప్పరమెంట్లురు
రావల్‌గాన్
వారిని అడుగండి
MANUFACTURERS — THE RAVALGAON SUGAR FARM Ltd.
Agents NEMICHAND PARASMAL
128/A. NYNIAPPA NAICK ST., MAD



పెదవేగిలో స్కౌటు శిక్షణ శిబిరం నిర్వహించబడినప్పుడు తీసిన ఫోటో

## ‘ప్రభుత్వాలు వేరైనా ప్రజల మైత్రి చెడదు’

### మంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారి ఆశాభావం

నెల్లూరు, సెప్టెంబర్ 24 — ప్రత్యేకాంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆంధ్ర ప్రజలు, తమిళ ప్రజలు యికముందు కూడా ఎప్పటి వలె కలిసి మెలసి వ్యవహరించగలరని మద్రాసు ప్రభుత్వ ఆర్థికమంత్రి శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు నిన్న యిక్కడ చెప్పారు.

మంత్రి సుబ్రహ్మణ్యం గారితో గ్రామోద్ధరణ శాఖామంత్రి శ్రీ యన్. బి. పి పట్టాభి రామారావుగారు, ఆరోగ్యశాఖామంత్రి శ్రీ ఎ. బి. షెట్టిగారు కూడా వచ్చారు.

మంత్రి సుబ్రహ్మణ్యంగారు, మంత్రి పట్టాభి రామారావుగారు మద్రాసునుంచి ఉదయం కారులో వచ్చారు. వారు దర్గామెట్ట వద్ద వున్న రాష్ట్ర సంక్షేమ నిధితో స్థాపించబడిన క్షయ ఆసుపత్రిని సందర్శించారు అప్పుడు వారివెంట శ్రీయుతులు బెజవాడ గోపాల రెడ్డి, జిల్లాకలెక్టర్ హెచ్. సాంబమూర్తి, జిల్లాపోలీసు సూపరింటెండెంటు శ్రీ టి అళ్వార్ నాయుడు గార్లు, మరి కొందరు వున్నారు.

నెల్లూరు మెడికల్ ఆఫీసర్ శ్రీ గోపాలనంబియార్, క్షయ ఆసుపత్రి కమిటీవారు మంత్రులకు స్వాగతమిచ్చి ఆసుపత్రిని చూపారు. తరువాత మంత్రులు కస్తూరిదేవి బాలికా పాఠశాలలను చూచారు. శ్రీ వి. పద్మనాభ రెడ్డిగారు సంస్థ పొందుతున్న అభివృద్ధిని గురించి తెలియజేశారు.

మంత్రి పట్టాభిరామారావుగారు దాతల సహాయంతో స్కూలును స్థాపించిన శ్రీమతి పొణకా కనకమ్మగారి కృషిని ప్రశంసించారు.

ఆర్థిక మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యంగారు మాట్లాడుతూ తా నిదివర కెన్నడో విశాఖపట్టణానికి వచ్చానని, ఆ తరువాత ఆంధ్రదేశానికి రావడం యిప్పుడేనని అన్నారు. ఆంధ్రులు తమిళులనుంచి వేరుపడిపోవడం బాధకరమే నన్నారు.

ప్రభుత్వాలు వేరయినప్పటికీ ప్రజలు ఒక్కటిగానే వుంటా రన్నారు. సాంస్కృతికంగా, అంతకంటె బలంగా ఆర్థికంగా ప్రజలు ఒక్కటిగానే వున్నారని, వారిని వేరుచెయ్యడం సాధ్యంకాదని చెప్పారు. ఒక ప్రాంతం వ్యావసాయికంగా అభివృద్ధిచెందితే, మరొక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందినదని, రెండు ప్రాంతాలు పరస్పరాశ్రయంగా వున్నవని అన్నారు. ప్రకృతి సంపదచేతగాక ఆంధ్రుల శక్తి సామర్థ్యాలనుబట్టి ఆంధ్రదేశం అభివృద్ధి పొందగలదని భావించారు. ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరప్రభుత్వం ఏర్పడగలదని, విజయ పరంపరలతో ఆంధ్రరాష్ట్రం వర్ధిల్లగలదని మంత్రి ఆశించారు.

స్కూలునుగురించి మంత్రి సుబ్రహ్మణ్యంగారు ప్రస్తావించి ఇలా అన్నారు:

"శ్రీమతి సుబ్బలక్ష్మి—ఒక తమిళ మహిళ ఉచిత సంగీత ప్రదర్శనమిచ్చి ఈ సంస్థకు దాదాపు లక్షరూపాయలు సంపాదించి పెట్టింది. ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడయినా తమిళులు మీకు సహాయపడుతుంటారనే సంగతి మీరు మరచిపోరాదు.

"ఈ స్కూలుకు ఎవరిపేరు పెట్టారో ఆ కస్తూర్బా ఈకాలపు చదువులు చదువుకోలేదు. అయినప్పటికీ ఆమె నారీశిరోమణి. విద్యార్థినులు ఆమె ఆశయాలను వల్లెవేయడం చెయ్యడానికి దీక్ష వహించాలి."

సాయంత్రం మంత్రి పట్టాభి రామారావుగారు వి ఆర్. కాలేజీ విద్యార్థి యూనియన్‌ను ప్రారంభోత్సవం చేశారు. సభకు మిస్టర్ షేక్ ఖాదర్ మొహిద్దీన్ (విద్యార్థి అధ్యక్షుడు) అధ్యక్షత వహించారు.

మంత్రి శ్రీ ఎ. బి. షెట్టిగారు ఇక్కడికి 18 మైళ్ళ దూరాన వున్న అల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి వార్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ వార్డును శ్రీమతులు రుక్మిణమ్మ, అమ్మమ్మగార్లు తమతల్లి సుబ్బమ్మ జ్ఞాపకార్థం కట్టించారు. ఈ వార్డులో 8 మంచాలు వున్నవి. వార్డు నిర్మాణానికి 30 వేలు ఖర్చు అయింది.

రోగులతో కూడా వచ్చేవారికి వసతి కల్పించే నిమిత్తం స్థానిక దాతలు కట్టించిన భవనానికి మంత్రి సుబ్రహ్మణ్యంగారు ప్రారంభోత్సవం చేశారు.

## రాజోలు తాలూకాలో కలరా నిరోధక కృషి

### 47,332 మందికి ఇనాక్యులేషన్ చెయ్యబడిందట

రాజోలు, సెప్టెంబర్ 22—రాజోలు తాలూకా నగరం బండంలో గల 52 గ్రామాలలోను ఇప్పటికి కలరా ఇంజక్షన్లు 47 332 మందికి యివ్వబడినవని డాక్టర్ శ్రీ హెచ్ శేషగిరిరావుగారు "ఆంధ్రప్రభ" విలేకరికి చెప్పారు.

151 మందికి కలరా వ్యాధి సోకిందని, వారిలో 55 మంది మాత్రం మరణించారనీ, గత రెండురోజులుగా కలరా కేసు లేదని—యిక యీ వ్యాధి తిరిగీ తలయెత్తకపోవచ్చునని కూడా ఆయన అన్నారు. కలరా సోకిన వెంటనే 45 మంది రాజోలు లోకల్ ఫండు ఆసుపత్రిలో చేర్చబడ్డారట

శ్రీ హెచ్ శేషగిరిరావుగారు ఏలూరి నుంచి యిచటికి స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చారు. వారికి ఆసరాగా ఏడుగురు ఓవర్సీర్లు పనిచేస్తున్నారు మరి ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు ఎ. డి. హెచ్. ఓ. క్రింద కృషిచేస్తున్నారు వారుగాక ఆంధ్ర యూనివర్శిటీ తరపున కొందరువచ్చి ప్రజలకు సేవచేశారు.

రాజోలు పట్టణంలో జనాభా సుమారు ఆరువేలు వీరిలో 5,200 మందికి కలరా ఇంజక్షన్లు యివ్వబడినవి. కలరా 16 మందికి సోకగా అయిదుగురు మరణించారు మేజర్ పంచాయతీ వరదబాధితుల సహాయార్థం రు 400/-లు మంజూరుచేసి ఖర్చు పెట్టింది.

## విపణివీధి

### నవరసు రేటు

మద్రాసు, సెప్టెంబర్ 26—

| అమ్మకం ఎన్ను | రు. | అ | పై. |
|---|---|---|---|
| నవరసుబిళ్ళదర | 58 | 8 | 0 |
| పాట్లా బంగారం | 86 | 4 | 0 |
| మూసా బంగారం | 84 | 0 | 0 |
| వెండి వందతులాలు | 154 | 0 | 0 |
| వెండి తులం 1-4 | 1 | 9 | 0 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ వరకు 170-0-0 180-0-0

వేరుసెనగ నూనె బజారుదర:—

8% ఎస్.ఎస్ ఎ. రెడీ 875 880-0-0

కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 31-12-9 |
| ఆరోస్ బ్రేండ్ | 32-4-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 32-4-9 |

ఆముదం 500"తిరువత్తూరు" 310-0-0

సేలమ్ లోటస్, స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాలో వహ 28-0-9

పంచదార (2 అందర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

ప్యారిస్, తావా, సామర్లకోట } 38-8-9

### న్యూయార్కు ప్రత్తి (అక్టోబర్)

న్యూయార్కు, సెప్టెంబర్ 25—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33.15 |
| నేటి క్లోజింగ్ | — | 33.19 |

1953 సెప్టెంబర్ 27, ఆదివారం

విజయనామ సంవత్సర

భాద్రపద బహుళ పంచమి

పంచమి రా॥ 10-41 గంటలవరకు

కృత్తిక రా॥ 9-13 గంటలవరకు

వర్జ్యం: ప॥ 9-47 నుంచి 11-19 గంటలవరకు

## ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ సిబ్బంది

### 200 మంది వరకు తగ్గింపు

బందరు, సెప్టెంబర్ 17—బందరు ఆంధ్రా సైంటిఫిక్ కంపెనీ సిబ్బందిలో నిన్నటినుంచి 200 మందిని తగ్గించారు. వారిలో దాదాపు 154 మంది వర్కుషాపు పనివారలు. మిగతావారు బందరు ఆఫీసులోని గుమాస్తాలు, జవానులు, మద్రాసు ఆఫీసులోని కొందరు గుమాస్తాలు.

పనివారలకు 15 రోజుల జీతం, గుమాస్తాలు, జవానులకు నెల జీతం యిచ్చారు. తయారైన వస్తువులు చురుకుగా అమ్మకంగాక ఎక్కువ ధనం వస్తురూపంగా దిగబడిపోవడం, భారీ ఎత్తున వస్తూత్పత్తికి తగిన మార్కెట్టు లేకపోవడంపై చర్యకు కారణమని చెప్పబడుతున్నది.

కంపెనీ పాలకులు చేతిలోవున్న తయారీ సరుకు, మార్కెట్టులో డిమాండు మనసులో వుంచుకొని ఎంత ఎక్కువ మంది సిబ్బందిని నిలుపుకోగలరో అంతమేరకు నిలుపుతున్నామనీ, తగ్గింపులు "చివర వచ్చినవారు ముందు వెళ్ళాలనే" సిద్ధాంతం అనుసరించబడ్డదనీ చెప్పుచున్నారు. పాలకవర్గ ప్రతినిధులూ పనివారల ప్రతినిధులూ సరిసమానంగాగల 14 మంది సభ్యుల వర్క్సు కమిటీకూడ పై చర్యలను ఆమోదించినట్లు తెలుస్తున్నది.

ఇక పోతే వర్కర్ల యూనియన్ పాలకవర్గం చర్యలను అధిక్షేపిస్తున్నది. పనివారల తగ్గింపు అవసరం లేదని వాదిస్తున్నది

తగ్గింపు విధానం కూడా క్రమబద్ధంగా లేదనీ, తమకు ఇష్టంలేనివారిని తొలగించడం జరిగిందనీ వారి వాదం.

## బందరులో హైకోర్టు

### జర్నలిస్టుల సూచన

బందరు, సెప్టెంబరు 21—బందరు జర్నలిస్టు సంఘ సమావేశం నిన్న సాయంకాలం శ్రీ మద్దూరి శేషాచలంగారి అధ్యక్షతను జరిగింది.

శ్రీబాగ్ ఒడంబడికను మన్నిస్తూ ఆంధ్ర శాసన సభ్యులు రాయలసీమలో రాజధానిని స్థాపించినందుకు వారిని అభినందిస్తూ ఆంధ్రా హైకోర్టును బందరులో స్థాపించి ఒడంబడికలోని మిగతా భాగాన్ని పరిపూర్తి చేయవలసిందిగా ఆంధ్ర శాసన సభ్యులను కోరారు

ఆంధ్రరాష్ట్రావతరణ సందర్భమున ఈ ఉద్యమానికి పునాదివేసి పెంపొందించి ఈనాటికి ఆంధ్రుల వాంఛసిద్ధికి కారకులైన అనేక ప్రముఖుల సేవలకు జోహారు లర్పించారు.

నూతనాంధ్రరాష్ట్రం పెంపొంది సువ్యవస్థితం కావలెనన్నచో సుస్థిరమైన ప్రజాస్వామిక ప్రభుత్వం అత్యవసరం గనక ఆంధ్రరాష్ట్రంలోని వివిధ ప్రజాస్వామిక పక్షాలు కలసి సుస్థిర ప్రభుత్వమును స్థాపింపవలెనని కోరారు.

ఆంధ్రులకు పరిసర ప్రాంతీయులతో సహృద్భావం ఏర్పడుట అవసరం. అందుకు సరిహద్దుతగాదాలు కొంత ప్రతిబంధకం కాగలవు. గనకవానిని వెంటనే తేల్చివేయుటకు ఆంధ్ర-తమిళ; ఆంధ్ర-కన్నడ; ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దుల తగాదాల శాశ్వత పరిష్కారమునకుగా ఒక సరిహద్దు విచారణ సంఘమును వెంటనే నియమించవలసిందిగా కేంద్రప్రభుత్వాన్ని కోరారు.

రాయలసీమకు తెలంగాణాకు అందుబాటులో వున్న బందరురేవు పట్టణమును వెంటనే అభివృద్ధి చేయవలసిందిగా కేంద్రాన్ని, ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

మద్రాసు-కలకత్తా మెయిలుతో అందుబాటుగా తర్నాలుమండి మచిలీపట్టణమునకు వేరుగా వేగము గల ఎక్స్‌ప్రెస్ రైలును నడుపవలసిందిగా కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వములను కోరారు.

గుడివాడ, సెప్టెంబర్ 21—గుడివాడ తాలూకా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ యలమంచిలి రామకోటయ్యగారు దిగువ పేర్కొన్న కార్యవర్గాన్ని నియమించారు

ఉపాధ్యక్షులు: శ్రీ చెరుకూరి నరసయ్యగారు; ప్రధాన కార్యదర్శి: శ్రీ ఘంటా కృష్ణమూర్తిగారు, సహాయ కార్యదర్శి, శ్రీ కొల్లి బాపయ్యగారు; కార్యవర్గ సభ్యులు: శ్రీమతి కానూరు రాజ్యలక్ష్మి, శ్రీ పొట్లూరి సూర్యనారాయణ, అట్లూరి వీరరాఘవ వెంకట సీతారా[illegible]హ్మం. శ్రీ కొల్లి [illegible]రారెడ్డి, శ్రీ బొప్పన గోపాలకృష్ణమోహనరావు, శ్రీ యార్లగడ్డ కుటుంబరావు, శ్రీ తాతినేని వీరరాఘవయ్యగార్లు.

## గుడివాడ మునిసిపల్ కౌన్సిల్ సమావేశం

### మార్కెట్టుపేరు మార్పుపై తర్జనభర్జనలు

గుడివాడ, సెప్టెంబర్ 23—మద్రాసు జిల్లా మునిసిపాలిటీల చట్టం (3) షెడ్యూలు 3 (1) రూలు ప్రకారం స్థానిక మునిసిపల్ కౌన్సిలర్లచే పిలువబడిన రిక్విజిషన్ మీటింగు నిన్న సాయంత్రాలం 6 గంటలకు కౌన్సిల్ హాలులో చెయిర్మన్ శ్రీ కోగంటి వెంకటరత్నంగారి అధ్యక్షతను జరిగింది.

"ఎజెండాలోని మొదటి అంశము "లోగడ 30-10-52 సమావేశంలో కొత్తగా కట్టబడిన మునిసిపల్ మార్కెట్ బిల్డింగుకు "రత్నా బిల్డింగ్స్" అని పేరు పెట్టుటకు ఆమోదించిన తీర్మానాన్ని రద్దుపరచి "శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ మార్కెట్ బిల్డింగ్స్" అని పేరు పెట్టుటకు తీర్మానించవలసినదిగా శ్రీ అట్లూరి సీతారామయ్యగారు ఇచ్చిన తీర్మానాన్ని గురించి చర్చించవలసి వున్నది. ఈ తీర్మానాన్ని గురించి శ్రీ అట్లూరి సీతారామయ్యగారు చర్చకు తీసికొని రాకమునుపే సమావేశం ప్రారంభంలో కౌన్సిలర్ శ్రీ మూల్పెద్ది రామారావుగారు ఈ "మునిసిపల్ మార్కెటు బిల్డింగ్స్"ను "రత్నా బిల్డింగ్స్" పేరుతో అదివరకు ఇవ్వడమయిందనీ, పేర్ల మార్పిడితో వ్యవహారపు చిక్కులు, ప్రజలలో అశాంతి చెలరేగగలవనీ, లోగడ చేసిన తీర్మానాన్ని రద్దుచేయడం ధర్మం గాదని పాయింట్ ఆఫ్ ఆర్డరు తీసుకువచ్చారు.

చెయిర్మన్‌గారు పాయింట్ ఆఫ్ ఆర్డరును ఆమోదిస్తూ తీర్మానాన్ని గురించి చర్చించుటకు వీలులేదని త్రోసిపుచ్చారు. తీర్మానమును ప్రతిపాదించిన శ్రీ అట్లూరి సీతారామయ్యగారు ఆంధ్రరాష్ట్ర సిద్ధికి ఆత్మత్యాగం చేసిన వారి పేరును ఈ కొత్త భవనమునకు పెట్టడం సమంజసమని, సర్వజనామోద దాయకమనీ, దానిపై పాయింట్ ఆఫ్ ఆర్డరు తీసుకు రావడం, తీర్మానం చర్చకురాకమునుపే త్రోసి పుచ్చడం చట్ట విరుద్ధమనిచెబుతూ ఏ నిబంధన ప్రకారం త్రోసి పుచ్చినదీ "రత్నా బిల్డింగ్స్" అన్న పేరులో వున్న "రత్నం" గారు ఎవరనీ, వారి అర్హత ఏమిటో వివరించవలసినదనీ కోరారు

అంతట చెయిర్మన్ తన కున్న అధికారాన్ని పురస్కరించి త్రోసిపుచ్చామని, దానిపై చర్చ ముగిసిందని చెప్పారు.

డాక్టర్ సూరపనేని శ్రీరాములుగారు పాయింట్ ఆఫ్ ఆర్డరుమీద తీర్మానాన్ని త్రోసిపుచ్చుట చట్ట విరుద్ధమనీ, తమ అభ్యంతరాన్ని రికార్డు చేయవలసినదిగా లిఖిత పూర్వకంగా కోరారు. చెయిర్మన్ రికార్డు చేయడానికి నిరాకరించారు. ఇంతలో గడబిడ ప్రారంభమయింది.

శ్రీ జి. వి. అప్పారావుగారు లేచి చెయిర్మన్ తన అధికారాన్ని బాధ్యతతోను పద్ధతిగాను వినియోగ పరచాలనీ, త్రోసిపుచ్చుటకు కారణం విశదీకరిస్తూ సభ జరిపే అవకాశం కల్పించాలనీ అన్నారు. శ్రీ త్రిపురనేని శివప్రసాదరావుగారు సమావేశాన్ని సక్రమంగా జరిపిస్తారా లేదా? అని చైర్మన్‌ను ప్రశ్నించగా పోలీసు వారికి కబురు చేశామనీ, రాగానే కొనసాగిస్తామని అన్నారు. ఈ విధంగా కొంత తర్జనభర్జనలు జరిగిన పిమ్మట సభలో అల్లరి ఎక్కువ అవుతున్నందున వాయిదా వేయడమైనదని మినిట్సు బుక్కులో వ్రాసి, సభ్యులకు తెలియచేసి తమ పార్టీ సభ్యులతో నిష్క్రమించారు.

మిగిలిన 13 మంది సభ్యులు రిక్విజిషన్ మీటింగులోని మొదటి అంశాన్ని చర్చకు రాకుండానే త్రోసివేయడం అక్రమం, అప్రియమనీ, తమ పార్టీకి మెజారిటీ లేనందువల్ల ఈ అక్రమ చర్యకు పూనుకొన్నారనీ. అట్టి చెయిర్మన్‌ను వెంటనే తొలగించవలసిందిగా కోరుతూ ప్రభుత్వానికి, పై అధికారులకు పంపడానికి తీర్మానించారు.

గుడివాడ మునిసిపల్ కౌన్సిల్‌లో మొత్తం 24 మంది సభ్యులు గలరు ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో 10 మంది, ప్రతిపక్షంలో 14 గురు కలరు.

## బందరు తాలూకా కాంగ్రెసు కార్యవర్గం

బందరు, సెప్టెంబర్ 18—బందరు తాలూకా కాంగ్రెసు నూతన కార్యవర్గ ఎన్నిక జిల్లా కాంగ్రెసు ఆఫీసులో శ్రీ తోట పెరుమాళ్ళయ్య గారి అధ్యక్షతను జరిగింది

అధ్యక్షులు: శ్రీ రేదాసు నరసింహారావు గారు కార్యవర్గమును ఎన్నుకొనుటకు వారికి అధికారం యివ్వబడింది.

ఇటీవల తూర్పు కృష్ణాజిల్లా కాంగ్రెస్

(మిగతా 6 ఎ పేజీలో)

## ప్రజానీకంతో ఇతోధిక సాన్నిహిత్యం

### కాంగ్రెస్ వర్కర్లకు అనంతశయనం అయ్యంగార్ ప్రబోధం

మదనపల్లె సెప్టెంబర్ 24—ప్రజానీకంతో సాన్నిహిత్యాన్ని వృద్ధి చేసుకుంటూ ప్రజాక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వంచేస్తున్న పనులను గ్రామీణులకు తెలియజేస్తుండవలసిందని ప్రజా ప్రతినిధులసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ కాంగ్రెస్ వర్కర్లకు హితవుచెప్పారు.

శ్రీ అనంతశయనం అయ్యంగార్ యిక్కడికి నిన్నవచ్చారు. ఆయన స్థానిక కాంగ్రెస్ సేవకుల సమావేశంలో ప్రసంగించారు.

సేవా పరాయణుడయిన కాంగ్రెస్ సేవకులు తమ నియోజకవర్గం ప్రజల విషయమై అశ్రద్ధ వహించదగదని. దేశసేవకులందరు తమ నియోజకవర్గం ప్రజలతో కలిసిమెలిసి వ్యవహరించాలని, ప్రజల అవసరాలేవో తెలుసుకుంటుండాలని, అప్పుడుగాని వారికి కావలసిన సహాయం చెయ్యడానికి వీలు బాగా కలుగదని ఆయన చెప్పారు,

కాంగ్రెస్ వర్కర్లు గ్రామాలలోకివెళ్ళి ఆహార, వ్యవసాయ, కుటీరపరిశ్రమాది విషయాలకు సంఘాలు ఏర్పాటు చేసుకొనడంవల్ల కలుగగల ప్రయోజనాలను ప్రజలకు తెలియజెప్పాలని, ఆధునిక వ్యవసాయ పద్ధతులను తెలియ జేస్తుండాలని శ్రీ అనంతశయనం అయ్యంగార్ సూచించారు ఈసంఘాలుచేసే సూచనలను ప్రభుత్వానికి తెలియ జేస్తుండవచ్చునని ఆయన అన్నారు.

## కడపలో మహిళా సేవింగ్స్ ఉద్యమం

### శ్రీమతి భారతీ రంగాగారి సూచనలు

కడప, సెప్టెంబర్ 18—మహిళా సేవింగ్స్ ఉద్యమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడానికై ఆంధ్రరాష్ట్ర సలహాసంఘం అధ్యక్షురాలు శ్రీమతి భారతీరంగాగారు నిన్నసాయంకాలం గూడూరునుంచి కారులో కడపకువచ్చారు. దారిలో వాగులకు నీరువచ్చిన కారణాన కారు ప్రయాణం ఆలస్యమైంది అందుచేత వారిరాక సందర్భంగా స్థానిక లేడీస్ క్లబ్‌లో నిన్న సాయంత్రం ఏర్పాటుచేయబడిన మహిళా సమావేశానికి శ్రీమతి భారతీగారు హాజరు కాలేకపోయినారు. ఆకారణంగా కడప శ్రీమతి కే. రామసుబ్బమ్మగారి అధ్యక్షతన సభజరిగినది మహిళాసభలో స్త్రీల పొదుపు ఉద్యమాన్నిగురించి నేషనల్ సేవింగ్స్ ఉద్యోగులు చెప్పారు.

శ్రీమతి భారతి రంగాగారు, కడప జిల్లా కలెక్టర్ సతీమణి శ్రీమతి జేమ్సు సతీ. శ్రీమతి కె రామసుబ్బమ్మగారు మొదలయిన శ్రీ ముఖులతో స్త్రీల సేవింగ్సు ఉద్యమాన్ని జయప్రదం చేయవలసిన ఆవశ్యకతను గురించి చర్చించారు. స్థానిక నేషనల్ సేవింగ్స్ ఆఫీసర్ శ్రీ వెంకటరావు, శ్రీ వెంకటరమణగారలు ఈ ప్రాంతంలో జరుపుతున్న మహిళా సేవింగ్స్ ఉద్యమాన్ని గురించి శ్రీమతి భారతీ రంగాగారికి భావి కార్యక్రమాన్ని గురించి సూచనలు, సలహాలు యిచ్చిన పిమ్మట శ్రీమతి భారతీగారు నేటి మధ్యాహ్నం కారులో అనంతపురంకు బయలుదేరి వెళ్లారు. (మ. వి.)

## నాగపూరు ఆంధ్ర విద్యార్థిసంఘం

నాగపూర్, సెప్టెంబరు 21—సెప్టెంబరు 20 వ తేదీన శ్రీ మండవ నారాయణరావుగారి అధ్యక్షతన "లా కాలేజీ" భవనమునందు ఆంధ్ర విద్యార్థి సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఆంధ్రుల చిరకాల వాంఛితమైన రాష్ట్రం ఏర్పడనున్నందుకు సంతసం వెలిబుచ్చుతూ రాష్ట్ర అవతరణోత్సవం సందర్భమున అక్టోబరు 1 వ తేదీన వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయుటకు, సంఘ ప్రారంభోత్సవం జరుపుటకు నిశ్చయించబడింది నూతన సత్సరమునకు క్రింది కార్యవర్గం ఎన్నుకొనబడింది:

అధ్యక్షులు: శ్రీ మండవ నారాయణరావు ఉపాధ్యక్షులు: శ్రీ డి వి యల్. యన్ రామకృష్ణరావు. కార్యదర్శి: శ్రీ యం ఆర్ కె. ప్రసాదు, సహాయ కార్యదర్శి: యస్ వి భాస్కరరావు, సభ్యులు: శ్రీ యుతులు వీరయ్య చౌదరి, బి వెంకటనారాయణ, టి ఆదినారాయణరావు, యు. శ్రీహరిరావు, వై. లింగారావు, కె. శ్రీనివాసరావు, పి. యం. శాస్త్రి.

# మద్రాసు రేవులో ఆయిల్ టాంకర్‌కు అగ్ని ప్రమాదం

### నాలుగు గంటల తర్వాత మంటల అర్పివేత

మద్రాసు, సెప్టెంబర్ 25—మద్రాసు ఓడరేవులో లంగరు వేసి వున్న కాల్‌టెక్సు పెట్రోల్ కంపెనీ వారి సెనామియన్ ఆయిల్ టాంకర్‌కు ప్రమాదవశాత్తు నేడు నిప్పంటుకొనడంతో బ్రహ్మాండమైన మంటలు లేచాయి ఓడలో ఒక భాగంలో ఈ ప్రేలుడు జరిగింది. ఉద్యోగులు, సిబ్బంది సురక్షితంగా ఓడనుంచి బయటకు రాగల్గారు. అగ్ని మాపకదళాలు మంటలతో పోరాడి 45 నిముషాల తరువాత అదుపులో పెట్టగల్గాయి.

ఓడకు జరిగిన నష్టం స్వల్పమేననీ, అయితే ప్రమాదం జరిగిన పిమ్మట నాల్గు గంటల తరువాత కూడా ఒక మనుష్యుని జాడ తెలియడం లేదనీ, ఓడచుట్టూ విహారం చేస్తున్న మూడు చిన్న పడవలు పూర్తిగా దగ్ధమయ్యాయనీ, ప్రేలుడు సంభవించిన వెంటనే మరొక చిన్నపడవ ముంచివేయబడిందని జరిగిన అగ్నిప్రమాదాన్ని వివరిస్తూ అధికారులు తెలిపారు.

కాల్‌టెక్స్ పెట్రోల్ కంపెనీకి చెందిన "కాల్‌టెక్స్ సైగాన్" అనే ఆయిల్ టాంకర్ నిన్న మద్రాసు ఓడరేవుకు చేరింది. ఓడపై సెనామాకు చెందిన పతాకం ఎగురుతూ వుంది ఓడలో 16100 టన్నుల నూనె వుంది. ఈ నూనె మద్రాసు, కలకత్తాలకు కేటాయించబడింది.

మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రేలుడు జరిగింది వెంటనే విపరీతమైన పొగ క్రమ్మివేసింది, మంటలు దూరానికి కూడా కన్పించాయి.

రేవు అధికారులు, పోలీసులు వెంటనే ఇచ్చటికి వచ్చారు. రేవులో వున్న అగ్ని మాపక దళం వెంటనే మంటల నార్పటానికి ఉరికింది. మంటలను అదుపులోనికి తేగల్గినా ఓడ పై భాగం, ఓడలో గల విద్యుచ్ఛక్తి ఏర్పాట్లు దెబ్బతిన్నాయి

ఓడలో వున్న ఉద్యోగులు, సిబ్బంది మాత్రం సురక్షితంగా వున్నారు. ప్రేలుడు సంభవించిన వెంటనే వారు ఓడను వదలి తీరానికి యీదుకొని వచ్చారు, ఓడలో వున్న ఆయిల్ పీపాలు కూడా భద్రంగా వున్నాయి.

### అధికార విచారణ

ఆరిపోని సిగరెట్టు ముక్కను నిర్లక్ష్యంగా ఓడలో పడవేయడంవల్ల ఈ ప్రేలుడు జరిగి వుంటుందని అనుకుంటున్నారు.

సెప్టెంబరు 26 వ తేదీన అధికార విచారణ వుంటుందని తెలుస్తున్నది నేటి సాయంత్రం పెట్రోల్ కంపెనీ, రేవు అధికారుల తొలి సమావేశం జరిగింది.

చిన్నచిన్న మరమ్మతులు చేసిన తరువాత పెద్ద మరమ్మతులకోసం కలకత్తాకు తీసుకొని పోబడుతుందట.

పోర్టు ట్రస్టు చెయిర్మన్ శ్రీ వెంకటేశ్వర అయ్యర్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీ వి ఏ. జయవంత్, డిప్యూటీ పోర్టు ఆఫీసర్ మిస్టర్ వాన్ గేసల్, హార్బరు మాస్టర్ శ్రీ శేషాద్రిగార్లు మొదటినుంచీ ప్రమాదం జరిగిన చోట వున్నారు.

## సాలూరు అనాధ సేవా సంఘానికి గవర్నర్ విరాళం

సాలూరు, సెప్టెంబర్ 21— మద్రాసు గవర్నర్ శ్రీ శ్రీప్రకాశ నేటి ఉదయం సాలూరు అనాధ సేవా సంఘాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ అనాధ సేవాసంఘం వారు గవర్నర్‌కు స్వాగతమిచ్చారు, అనాధ సేవా సంఘం ప్రెసిడెంటు శ్రీ చందక రామస్వామిగారు గవర్నరుకు పూలమాల వేశారు తరువాత మున్సిపల్ చెయిర్మన్ పూలమాల వేశారు.

అనాధ సేవా సంఘం తరపున సన్మానపత్రం చదివారు తరువాత గవర్నరు శ్రీప్రకాశ అనాధ సేవాసంఘానికి రు 250/-లు విరాళమిచ్చారు, ప్రజలు ఈ సంఘానికి విరివిగా సహాయం చెయ్యవలసిందిగా గవర్నర్ కోరారు. అనాధ సేవాసంఘం మేనేజర్ గవర్నరుకు హారతి యిచ్చారు. అనాధ బాలుర వసతి గృహాన్ని గవర్నరు చూచారు.

పెదాపురం మునిసిపల్ కౌన్సిల్ ఈ నెల 7 వ తేదీన చైర్మన్ శ్రీ చల్లా వెంకట్రావు గారి అధ్యక్షతను అత్యవసర సమావేశం జరిపి, గోదావరి వరద బాధితులకు శ్రీ రామకృష్ణ మిషను ద్వారా, రు 1116 లు విరాళమిచ్చుటకు తీర్మానించారు.

## ఏలూరు పట్టణంలో డ్రెయినేజి స్కీము

### 25 లక్షలు అప్పు యివ్వాలని మునిసిపల్ కౌన్సిల్ విజ్ఞప్తి

ఏలూరు, సెప్టెంబర్ 19—మద్రాసు పబ్లిక్ వర్క్సు శాఖ చీఫ్‌ఇంజనీర్ ఏలూరు పట్టణం డ్రెయినేజీ స్కీము, ప్లానులు, ఎస్టిమేట్లు పంపుతూ పురపాలక సంఘంవారు డ్రెయినేజీ స్కీమును వెంటనే ప్రారంభించడానికి ఆర్థిక దృష్ట్యా తీసుకొనదలచిన చర్యలను గూర్చి స్పష్టంగా తమ అభిప్రాయాలను తెలియజెయ్యవలసినదిగా వ్రాసిన ఉత్తరాన్ని గురించి చర్చించుటకుగాను ఇటీవల చెయిర్మన్ శ్రీ దామరాజు వెంకట్రావుగారి అధ్యక్షతక్రింద పురపాలక సంఘ సమావేశం జరిగింది.

పురపాలక సంఘంవారు పై విషయాన్ని గురించి చాలాసేపు చర్చించి, తుదకు దిగువ సుదహరించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.

పబ్లిక్ హెల్తు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యిచ్చిన సలహా ప్రకారం వచ్చే 1953-54 అర్థసంవత్సరంనుంచి అనగా అక్టోబర్ 1 వ తేదీనుంచి డ్రెయినేజిపన్ను నూటికి ఒక్కరూపాయిని హెచ్చించుటకును; (2) ప్రభుత్వాన్ని సంవత్సరానికి రూ. 1,25,000ల చొప్పున 40 అర్థసంవత్సర వాయిదాలతో తీర్చుకునేపద్ధతిని, 25 లక్షల రూపాయలను పురపాలకసంఘానికి అప్పుగా యివ్వవలసిందిగా కోరుటకును; (3) 63 లక్షల రూపాయలను పురపాలకసంఘమువారికి గ్రాంటు ఇవ్వవలసినదిగా ప్రభుత్వాన్ని కోరుటకును; (4) ప్రభుత్వాన్ని పురపాలకసంఘంవారికి రిజర్వు నిధి లేనికారణంవలన గృహ యజమానుల నుండి ఇళ్ళ పంపుల కయ్యే ఖర్చును అడ్వాన్సుగా వసూలుచేసుకొనుటకు అధికారమివ్వవలసినదిగా కోరుటకును; (5) ప్రతియింటికి పంపు ఒకటికి నెల ఒకటికి రూ 1-8-0 చొప్పున అద్దెక్రింద వసూలు చేయటానికి నిర్ణయిస్తూ; (6) జిల్లా మునిసిపాలిటీల చట్టం సెక్షన్ 81-ఏ క్రింద 1-10-1953 నుంచి పెంచబడిన డ్రెయినేజి పన్నును వసూలుచేసుకొనుటకు అధికారమివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుటకును; (7) ప్రభుత్వాన్ని స్కీమును మంజూరుచేస్తూ వెంటనే పనిని ప్రారంభించవలసినదిగా కోరుటకు తీర్మానించారు

## రాజమండ్రిలో వరద దెబ్బతిన్న విద్యాసంస్థలు

### భవనాల పునర్నిర్మాణానికి గ్రాంటులకోసం అభ్యర్థన

మద్రాసు, సెప్టెంబర్ 26— రాజమండ్రి తాలూకా వరద బాధితుల సహాయ సంఘ అధ్యక్షులు శ్రీ కిరుకొండ రామారావుగారు క్రింది విజ్ఞప్తి చేస్తున్నారు:-

"గోదావరి వరదలవల్ల రాజమండ్రిలోని విద్యాలయాలు. ముఖ్యంగా వీరేశలింగం హైస్కూలు, పేదే గరల్సు హైస్కూలు, నవభారత గురుకులం, టౌన్ మిడిల్ స్కూలు మొదలయినవి సంపూర్తిగా ధ్వంసం కాబడి, అనేకలక్షల రూపాయలు విలువచేసే భవనాలు, పరికరాలు పుస్తకాలు సర్వనాశనమై పోయినవి.

"పై విద్యాకేంద్రాలు తిరిగి సక్రమంగా పనిచేయుటకు వీలుగా, శిథిలమైన భవనాల పునర్నిర్మాణమునకు, కావలసిన పరికరాలను గ్రంథాలను సరఫరా చేయించుటకు ప్రభుత్వం వెంటనే పూనుకొని అవసరమైన గ్రాంటులు ఆయా విద్యాలయాలకు అందచేయవలసినదిగా కోరుచున్నాను "

ఉత్తరప్రదేశ్‌లోని పర్వత ప్రాంతాలలో కుటీరపరిశ్రమల నభివృద్ధిపరిచేందుకై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్కీములను తయారుచేసిందని నైనిటాల్ వార్త.

## చెన్నూరులో కమ్యూనిటీ ప్రాజెక్టు కేంద్రం

### నూతన భవనానికి ప్రారంభోత్సవం

కడప, సెప్టెంబర్ 25— ఇక్కడికి ఎనిమిది మైళ్ళ దూరంలో వున్న చెన్నూరు గ్రామంలో కమ్యూనిటీ ప్రాజెక్టు కేంద్రం నూతన భవనానికి కమ్యూనిటీ ప్రాజెక్టు ఆఫీసర్ శ్రీ యన్ యస్. వరదాచారిగారు ప్రారంభోత్సవం చేశారు

ఈ భవనాన్ని చెన్నూరు బహుళార్థ సాధక సహకార సంఘంవారు 11 వేల రూపాయలు ఖర్చుతో నిర్మించారు. ఈ సొమ్ములో ప్రజలు అరువేలు విరాళమిచ్చారు.

స్థానిక ప్రజల శ్రద్ధాశక్తులపైనే కమ్యూనిటీ ప్రాజెక్టు ఫలితాలు ఆధారపడి వున్నవని శ్రీ వరదాచారిగారు చెప్పారు.

పంచాయతీబోర్డు అధ్యక్షులు శ్రీ పి. టి వీరారెడ్డిగారు కమ్యూనిటీ ప్రాజెక్టు ఆఫీసర్‌కు మెమోరాండం సమర్పిస్తూ, ఈ గ్రామానికి విద్యుచ్ఛక్తి సరఫరా చేయించడానికి, స్థానిక మిడిల్ స్కూలును సెకండరీ స్కూలుగా మార్చడానికి సహాయపడవలసిందిగా అర్థించారు.

మిడిల్ స్కూలు హెడ్‌మాస్టర్ శ్రీ పి. సుబ్బరాయుడుగారు, కడప వాస్తవ్యులు శ్రీ యం. నారాయణరావుగారు కూడా మాట్లాడారు

ఇండియా ఆర్థిక మంత్రి శ్రీ దేశముఖ్ సతీ సమేతంగా శుక్రవారంనాడు షిల్లాంగ్ వచ్చారు.

## రాజోలు తాలూకాలో దొంగసొత్తు స్వాధీనం

### నలుగురి అరెస్టు

రాజోలు, సెప్టెంబర్ 21—పది రోజులు పోలీసువారు దర్యాప్తుచేయగా రాజోలు తాలూకాలో ఇటీవల జరిగిన దోపిడీల తాలూకు సొత్తుకొంత బయటపడింది. దోపిడీలలో ప్రధాన పాత్ర వహించారని చెప్పబడుతున్న నలుగురు అరెస్టు చెయ్యబడ్డారు.

రాజోలులో శ్రీ కామన వసవరాజు, సోంపల్లిలో శ్రీ దేవదానం, శివకోడు లాకులవద్ద శ్రీమతి మల్లిపూడి కనకవల్లి, గూడపల్లిలో శ్రీ పడవల నరసింహమూర్తిగార్ల దోపిడీలలో పోగొట్టుకొన్న కొన్ని వస్తువులను గుర్తుపట్టడం జరిగింది.

ఈ సందర్భంలో ఈదరాడ కాపురస్థుడు కునిమె తాతయ్యను, మరిముగ్గురినిపోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుసిబ్బంది విశ్రాంతిలేకుండా కేసులను గురించి దర్యాప్తుసాగిస్తూనే వున్నది. ప్రత్యేక సిబ్బంది కొంత తరలించవేయబడింది. ప్రత్యేకశ్రద్ధతో మిగతావారంతా కేసుల అంతుకై పనిచేస్తున్నారు. (మ. వి.)

## 112 గంజాయి మొక్కల స్వాధీనం

ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 23—జమ్మలమడుగు సర్కిల్ అసిస్టెంటు ప్రొహిబిషన్ ఆఫీసర్ శ్రీ ఎస్. అనంతయ్యశెట్టిగారు పులివెందుల తాలూకా ప్రొహిబిషన్ సిబ్బందితో బొల్లగొందిచెర్వు రిజర్వు ఫారెస్టుపై దాడిచేసి అందులో పెంచబడిన గంజాయి మొక్కలు 112 (5 లేక 6 అడుగుల ఎత్తుగలవి) స్వాధీనం చేసుకొన్నారని తెలుస్తున్నది. ఈ సందర్భంలో ముగ్గురిని అరెస్టు చేశారట. దర్యాప్తు జరుగుతున్నది.

ఇదివరకువలెనే ఎప్పుడూ ఆంధ్రులకు సేవచేయుచుందుము

పి. పెరుమాళ్ చెట్టి & సన్స్

హైక్లాస్ స్టేషనర్లు

★

హో అండ్ కో

హైక్లాస్ ప్రింటర్సు. లితోగ్రాఫర్సు

★

మద్రాస్ పెన్సిల్ ఫ్యాక్టరి

శ్రేష్ఠమైన పెన్సిళ్లు తయారుచేయువారు

★

3, స్ప్రింగర్ వీధి, మద్రాసు-1.

ARUNA



నొప్పితో అవస్థనా?

"నోపెయిన్"

దానిని వెంటనే గుణపరచును.

ఒక కలకత్తా కెమికల్ తయారీపు















# పొలన్నేరువ బౌద్ధ శిల్పాలు

సినిమా నటుడు శ్రీ నాగేశ్వరరావు ఇటీవల సింహళం వెళ్ళినపుడు తీసిన ఫోటోలు.

(1) పొలన్నేరువ (2) ధ్యానబుద్ధ (3) ధ్యానబుద్ధ మరొక దృశ్యం (4) నాగరాజు (5) శయనబుద్ధ (6) బుద్ధుడు: మరొక శిల్పం (7) డగోబా (8) మరమ్మత్తు చేయబడిన డగోబా (9) కుడ్యచిత్రాలు వున్న సిగిరియా.









సత్తెనపల్లి తాలూకాలో శ్రీమతి సాధువమ్మగారు 116 రూపాయలు సేకరించి గోదావరి వరద బాధితుల సహాయార్థమై "ఆంధ్రప్రభ" నిధికి పంపించారు. చిరంజీవులు యం. కమలాసరోజ (కథకురాలు), పి. వీరూబాయి, టి. జానుబాయి శ్రీమతి సాధువమ్మగారు





పొలన్నేరువ చైత్యం

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press, Old Madras Club Compound, CLUBHOUSE, Mount Road, Madras.

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 228
4 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: సోమవారం
28-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## కొత్తరకం గోధుమకు షేర్పా టెన్‌సింగ్ పేరు

మెల్‌బోర్న్, సెప్టెంబర్ 26 — ఇక్కడ ఒక కొత్తరకం గోధుమకు ఎవరెస్ట్ విజేత షేర్పా టెన్‌సింగ్ పట్ల గౌరవ సూచకంగా "షేర్పా" అనే పేరు పెట్టబడింది

ఈ కొత్తరకం గోధుమను విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖవారు ఎంతో శ్రమపడి పరిశోధించి కనుగొన్నారని, దీనికి షేర్పా టెన్‌సింగ్ పేరు పెట్టబడిందని వ్యవసాయ శాఖామంత్రి మిస్టర్ క్లైవ్ స్టోన్ హాం నేడిక్కడ ప్రకటించారు.

# ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణం-కృషిక్ లోక్‌పార్టీ ప్రాతినిధ్యంపై చర్చ

## లచ్చన్న, తిమ్మారెడ్డిగార్లలో ఎవరనే విషయమై తర్జనభర్జనలు

### అక్టోబరు 1 వ తేదీన మంత్రుల పేర్లు ప్రకటించగలరట

మద్రాసు, సెప్టెంబర్ 27—

ఆంధ్రరాష్ట్ర మంత్రివర్గంలో మంత్రుల నిర్ణయం సంతృప్తికరంగా జరగడంలో కృషీకార్ లోక్‌పార్టీ ప్రాతినిధ్య సమస్య ఇంకా అవరోధంగా వున్నదని తెలుస్తున్నది.

ఈ అవరోధాన్ని కూడా అధిగమించడానికిగాను లోక్‌పార్టీ నాయకుడుగా ఆచార్య రంగా ఆంధ్రమంత్రివర్గంలో చేరాలని శ్రీ ప్రకాశం పంతులుగారు స్వయంగానే సూచన చేసినట్టు తెలుస్తున్నది కూడా.

ఈ ప్రతిపాదనను గురించి ఆలోచించమన్నప్పుడు ఆచార్య రంగా "తనను వదిలి పెట్టమని" సమాధానం చెప్పడం జరిగినప్పటికీ ఆచార్య రంగా ఆంధ్ర మంత్రివర్గంలో సభ్యుడు కావడానికి అంగీకరించాలని కర్నూలులో మరొక దఫా ప్రయత్నించి చూస్తారని విశ్వసించబడుతున్నది

కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలోని అధిక సంఖ్యాకులు, ఆ పార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారితో సహా, లోక్‌పార్టీ ప్రతినిధిగ చిత్తూరు జిల్లా పీలేరు సభ్యుడు శ్రీ పి తిమ్మారెడ్డిగారిని మంత్రి వర్గంలోనికి తీసుకోవాలని కోరుతున్నారని, లోక పా శాసన సభ్యులు తమ "ప్రతినిధిగా" శ్రీ కాకుళం జిల్లా సోంపేట ప్రతినిధి శ్రీ గౌతు లచ్చన్నగారికి "అవకాశం ఇవ్వాలని" నొక్కివక్కాణిస్తున్నారని చెప్పబడుతున్నది. ఈ అభిప్రాయాన్నే విన్నటి లోక్‌పార్టీసమావేశంలో నొక్కివక్కాణించడం జరిగింది కూడా.

మంత్రివర్గ సభ్యులను అందరికీ ఆమోదకరమైన పద్ధతిలో నిర్ణయించడానికి లోక్‌పార్టీ ప్రాతినిధ్య సమస్య ఇంకా ఒక అవరోధంగా వుందని, దానిపై ఏర్పడిన క్లిష్ట పరిస్థితిని పరిష్కరించడానికిగాను శ్రీప్రకాశం పంతులుగారు లోక్‌పార్టీనాయకుడుగా ఆచార్య రంగాను ఆంధ్ర మంత్రివర్గంలో చేరాలన్న సూచన చేశారని చెప్పబడుతున్నది.

విన్న నేడు ఆచార్య రంగాను శ్రీ ప్రకాశం పంతులుగారు కలుసుకున్నారు. ఆచార్య రంగాతో తన సమాలోచనలు పూర్తి అయినవని శ్రీ ప్రకాశం పంతులుగారు పత్రికా విలేకరులకు చెప్పారు.

ఆచార్య రంగా నేడిచ్చట నుంచి బయలుదేరి స్వస్థలానికి వెడుతున్నారు. 29 వ తేదీకి కర్నూలు రాగలరని తలంచబడుతున్నది.

శ్రీ ప్రకాశం పంతులుగారు నేటి రాత్రి బయలుదేరి కర్నూలువెళ్ళి 29 వ తేదీన అసోసియేట్ సభ్యుడుగా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొనబోతున్నారు, ఆ రోజునే శ్రీ ప్రకాశం ఆచార్య రంగా సమాలోచనలు తిరిగి ప్రారంభం కాగలవని భావించబడుతున్నది.

**మంత్రుల పేర్లు ప్రకటన**

తన మంత్రివర్గ సభ్యులపేర్లను అక్టోబరు ఒకటవతేదీన ప్రకటించగలవని ఆంధ్రరాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కానున్న శ్రీ ప్రకాశం పంతులుగారు నేడిచ్చట ప్రకటించారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు రేపటికి తాత్కాలిక రాజధాని చేరుకుంటున్నారు. రేపటి నుంచి కాంగ్రెసుపార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారితో సమాలోచనలు జరిపి మంత్రివర్గ సభ్యులజాబితాను తయారుచేయగలరని విశ్వసనీయంగా తెలుస్తున్నది. వీరు తయారుచేసిన జాబితాను సెప్టెంబరు 30 వ తేదీకి కర్నూలు వస్తున్న పండిట్ నెహ్రూకు అందజేయడం జరుగుతుందట కూడా.

కర్నూలులో శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డి సమాలోచనలు జరిగేవరకు మంత్రులు ఎవ్వరనే విషయం మాత్రమే కాక మంత్రి వర్గ సభ్యుల సంఖ్యను గురించి కూడా స్పష్టంగా చెప్పడానికి వీలులేదని శ్రీ ప్రకాశంగారి సన్నిహిత వర్గాలలో విచారించగా తెలియవచ్చింది. "ఆంధ్ర ప్రభ" ఇదివరకే ప్రకటించినట్టు ఆంధ్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశం పంతులుగారితో సహా ఏడుగురు సభ్యులు మాత్రమే వుండాలని ప్రధాని నెహ్రూ సూచించివున్నారట కాని ఆంధ్ర అసెంబ్లీలో పార్టీల పరిస్థితి "చెరిసమానంగా" వున్నందున మంత్రివర్గ సభ్యుల సంఖ్యను తొమ్మిదివరకు పెంచడానికి కాంగ్రెసు అధ్యక్షుని సమ్మతి పొందడానికి ప్రయత్నాలు జరగగలవని కూడా తెలుస్తున్నది.

ఆంధ్ర మంత్రివర్గంలో ఏడుగురు మాత్రమే సభ్యులు వున్నప్పుడు శ్రీ ప్రకాశం పంతులుగారితో సహా నలుగురు కాంగ్రెసు సభ్యులు ముగ్గురు కాంగ్రెసేతర సభ్యులు వుండగలరట. అలా కాక సభ్యుల సంఖ్య తొమ్మిదికి పెరిగినప్పుడు కాంగ్రెసుకు, కాంగ్రెసేతరులకు చెరొక సభ్యత్వం అదనంగా వస్తుందని తలంచబడుతున్నది.

మంత్రివర్గ సభ్యులుకూడా రాయలసీమ సర్కార్ల మధ్య న్యాయంగా వుండేటట్లు చూడడానికి కూడా ప్రయత్నాలు జరగగలవట 7 గురు మంత్రులు వుంటే, రాయలసీమకు 3, సర్కారు జిల్లాలకు 4 వుండగలవట.

ఆంధ్ర మంత్రివర్గంలో కిందివారు తప్పకుండా వుండగలరని తలంచబడుతున్నది:—

శ్రీ టి ప్రకాశం; శ్రీ ఎన్ సంజీవరెడ్డి; శ్రీ టి విశ్వనాథం; శ్రీ డి సంజీవయ్య.

మంత్రులు కాగలవారుగా కింది పేర్లు సూచించబడుతున్నవి:—

శ్రీ పి తిమ్మారెడ్డి; శ్రీ జి లచ్చన్న; శ్రీ ఎస్. బి. పి పట్టాభిరామారావు; శ్రీ ఆదుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు; శ్రీ వై. ఆదినారాయణరెడ్డి లేదా శ్రీ కె కోటిరెడ్డిగార్లు (కడప జిల్లా నుండి)

ఇంతవరకు మంత్రి కాగలరని సూచన జరిగిన శ్రీకాకుళం సభ్యుడు శ్రీ రొక్కం లక్ష్మీనరసింహంగారు స్పీకర్ కాగలరని చెప్పబడుతున్నది డిప్యూటీస్పీకర్‌గా శ్రీమతి టి కోటమ్మ రెడ్డిగారి పేరును దాదాపు అందరూ చెబుతున్నారు.

### ప్రకాశం-రంగా సమాలోచనలు

లోక్‌పార్టీ నాయకుడు ఆచార్య రంగా నేటి ఉదయం శ్రీ ప్రకాశంపంతులుగారిని వారి బసలో కలుసుకొని దాదాపు రెండుగంటలసేపు సమాలోచనలు జరిపారు. ఈ చర్చలలో లెజిస్లేచర్ లోక్‌పార్టీ నాయకుడు శ్రీ లచ్చన్నగారు కూడా పాల్గొన్నారు

ప్రజాస్వామ్య పక్షాలన్నింటి సహకారంతో సుస్థిర మంత్రివర్గ స్థాపన మార్గాలను గురించి ఈ నాయకు లిద్దరు చర్చించుకున్నట్టు చెప్పబడుతున్నది.

ఈ సమావేశానంతరం పత్రికా విలేకరులు ఆచార్య రంగాను కలుసుకొనగా, "రెండు సంవత్సరాల తరువాత విన్ననే మే మిద్దరం కలుసుకున్నాము, తిరిగి ఇప్పుడు సమావేశమైనాము" అని మినహా మరేవిషయం చెప్పడానికి నిరాకరించారు.

చర్చలను గురించి విలేకరులు ప్రశ్నించగా ఆంధ్ర సుస్థిర మంత్రివర్గ స్థాపనకు సంబంధించిన అన్ని విషయాలను గురించి తాము మాట్లాడుకున్నామన్నారు.

"విన్న నేటి సమాలోచనల దృష్ట్యా శ్రీ ప్రకాశంగారితో సహకరించడానికి లోక్‌పార్టీకి ఎలాంటి అభ్యంతరం వుండదు కదా?" అని ఒక విలేకరి ప్రశ్నించగా ఆచార్య రంగా ఇలా సమాధానం చెప్పారు:—

"మేము మరొకరికి సహకరించడమనే ప్రశ్నే లేదు. మొన్నను లోక్‌పార్టీ కార్యవర్గం చేసిన తీర్మానం సుస్పష్టంగా వుంది. దానిని గురించి వివరణకూడా అవసరం లేదు ఆంధ్రలో అభ్యుదయకరమైన, సుస్థిరమంత్రివర్గ స్థాపనలో అన్ని ప్రజాస్వామ్య పక్షాలతోను సహకరించగలమన్న మా అభిప్రాయాన్ని అసందిగ్ధంగా ప్రకటించి వున్నాము కూడా.

"మంత్రివర్గం వ్యవహారాలలో నేను లేనే లేను. ఆంధ్రలో ప్రజాస్వామ్య శక్తులను బలపరచడంవంటి పెద్ద సమస్యలపై నేను శ్రద్ధ చూపుతున్నాను"

ఆ తరువాత శ్రీ ప్రకాశం పంతులుగారిని పత్రికా విలేకరులు కలుసుకొనగా, "మేమో హృదయపూర్వంగా చర్చలు జరుపుతున్నాం" అని మాత్రమే అన్నారు.

అయితే, మమ్మల్ని శేషించిన రాష్ట్రంలోనే వుంచి పోతున్నారన్నమాట" అని ఒక విలేకరి అనగా శ్రీ ప్రకాశంగారు నవ్వుతూ, "మీ రలా ఎందు కంటారు? ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నేను మద్రాసులోనే వుంటాను కనక మిమ్మల్ని వదిలిపోవడం అన్న ప్రశ్నే లేదు" అని అన్నారు.

**శ్రీ అనంతశయనం**

పార్లమెంటు డిప్యూటీ స్పీకరు శ్రీ అనంతశయనం అయ్యంగార్ నేడు శ్రీ ప్రకాశం పంతులుగారిని వారి బసలో దాదాపు అరగంటసేపు మా...

ఈ సమావేశానంతరం శ్రీ అనంతశయనం అయ్యంగార్‌ని పత్రికా విలేకరులు కలుసుకొనగా, శ్రీ ప్రకాశం పంతులుగారు పార్టీ బంధనాలనుంచి విముక్తులైనందుకు తన సంతోషాన్ని ప్రకటించారు. శ్రీ ప్రకాశంగారి నాయకత్వాన కాంగ్రెసువారు పూనికతో కృషిచేయడానికి ఇప్పుడు పూర్తి అవకాశం చిక్కిందని, 29 వ తేదీన కర్నూలులో సమావేశమౌతున్న కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీవారు, శ్రీ ప్రకాశంగారి నాయకత్వం వహించి, సుస్థిరమంత్రి వర్గాన్ని ఏర్పరచవలసిందిగా కోరగలరని తాను భావిస్తున్నా మన్నారు

ఒకప్పుడు కాంగ్రెసులో వున్న ప్రజాస్వామ్య పక్షాలన్నీ తిరిగి కాంగ్రెసుతో కలిసి జాతిలో పేరు తెచ్చుకొని ఆంధ్రరాష్ట్రాన్ని అభ్యుదయ పథాన పెట్టించగలరన్న సంతోషం కలుగుతున్న దన్నారు.

### స్పెయిన్‌లో వున్నది బెరియాకాదు

'న్యూయార్క్ పోస్ట్' పత్రిక ప్రకటన

న్యూయార్క్, సెప్టెంబర్ 26—స్పెయిన్‌లో అజ్ఞాతంగా వుంటున్న కమ్యూనిస్టు శరణార్థి మాజీ సోవియట్ దేశీయమంత్రి లావ్రెంటీ బెరియాకాదని, ఒకప్పుడు అమెరికాలో ప్రముఖ కమ్యూనిస్టుగావుంటూ తూర్పుజర్మనీ ప్రభుత్వంలో ప్రచారకమంత్రి కావడంకోసం పారిపోయి, గెర్హార్ట్ ఐస్లర్ అని న్యూయార్క్ పోస్ట్‌పత్రిక నేడు అన్నది

తూర్పుజర్మనీలో కూడా పదచ్యుతుడై పెక్కుమాసాలక్రితమే ఐస్లర్ పారిపోయాడని పత్రిక యూరోపియన్ దేశాల విలేకరులు అన్నారు.

ఐస్లర్ తూర్పుజర్మనీలోని బెరియా కూటమిలో సంబంధం కలిగివున్నాడని, బెరియాకు, అతనికి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయని కూడా ఈ పత్రిక అన్నది.

### టునీసియాలో మరింత కఠిన చర్యలు

కొత్త రెసిడెంట్ జనరల్ ప్రకటన

పారిస్, సెప్టెంబర్ 25—టునీసియాలో కొత్త ఫ్రెంచి రెసిడెంట్ జనరల్‌గా నియమించబడిన మొస్యూర్ పియరి వోయ్ జార్జ్ టునిస్‌కు బయలుదేరడానికి పూర్వం ఒక ప్రకటన చేస్తూ అరాచకంగా వర్తిస్తున్న వారిని తాను తీవ్రమైన చర్యల ద్వారా అణచివేస్తానని అన్నాడు.

టునిస్ సుల్తాన్‌తో తన రాయబారాలను కొనసాగిస్తానని, విద్వేషానికి తావీయక వాతంతో వ్యవహరించడంవల్ల కలిగే మేలును తాను గుర్తించక పోలేదని కూడా మొస్యూర్ వోయ్ జార్జ్ అన్నాడు.

### అమెరికాకు ఎక్కుతక్కుగా వున్న ఆహార పదార్థాలు

బ్రిటన్‌కు అంటగట్టడానికి యోచన

వాషింగ్టన్, సెప్టెంబర్ 24—డాలర్లు లేని ఏ ఇతర కరెన్సీకైనా అమెరికాలో ఎక్కుతక్కుగా వున్న ఆహారపదార్థాలను బ్రిటన్‌కు, తదితర మిత్రరాజ్యాలకు అమ్మడానికి అమెరికా యోచిస్తున్నదట, ఇలా అమ్మేవి గోధుమలు, మొక్కజొన్న, మాంసం, వెన్న మున్నగునవి.

### మొరాకోకు అమెరికా రాయబారవర్గం

కాసబ్లాంకా, సెప్టెంబర్ 27—రిపబ్లికన్ సెనెటర్ మిస్టర్ ఫ్రాన్సిస్ నాయకత్వాన ఎనిమిది మంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సెనెట్ సభ్యుల రాయబారవర్గం విన్నరాత్రి డకోటా విమానంలో మొరాకోలోని అమెరికా విమానాశ్రయాన్ని తనిఖీ చేయడానికి వచ్చారు.

అమెరికా సైనిక శాఖకు చెందిన ఆస్తిపాస్తుల పరిశీలనకు నియమించబడిన ఈ రాయబారవర్గంవారు యూరోప్‌లోని అమెరికా విమాన స్థావరాలను తనిఖీచేసి స్పెయిన్ మీదుగా ఇక్కడికి వచ్చారు.

### "ఆంధ్రలో ప్రజాస్వామిక మిశ్రమ మంత్రివర్గ సంస్థాపన జరగాలి"

—కృషికార్ లోక్‌పార్టీ కార్యవర్గ తీర్మానం

మద్రాసు, సెప్టెంబర్ 27—

ఆంధ్రలో సుస్థిర ప్రజాస్వామిక ప్రభుత్వ స్థాపనపట్ల తన వైఖరిని స్పష్టంచేస్తూ, నిన్న ఇక్కడ సమావేశమైన కృషీకార్ లోక్‌పార్టీ కార్యవర్గం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

సమావేశానికి ఆచార్య రంగా అధ్యక్షత వహించారు.

ప్రస్తుతం వున్న ప్రజాస్వామిక పక్షాలన్నిటితోను కలిపి సుస్థిరమైన, అభ్యుదయకరమైన మిశ్రమ మంత్రివర్గాన్ని స్థాపించాలన్న తన వుద్దేశాన్ని కార్యవర్గం పునరుద్ఘాటించింది.

తీర్మానం పూర్తి పాఠం ఇది:

ఆంధ్ర రాష్ట్రానికి స్థిరమైన, బలమైన ప్రజాస్వామిక మంత్రివర్గం ఏర్పడవలసిన అవసరం గుర్తించబడినప్పుడు, కృషికార్ లోక్‌పార్టీయే ముందడుగు వేసి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరడానికి తన శాసనసభ్యులకు అనుమతి నిచ్చింది. అయితే తన ఆదర్శాలకు విధానాలకు అనుగుణంగా తన సభ్యులను ఎనుకోవడానికి వీలుగా తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని మాత్రం అట్టే పెట్టుకొన్నది.

మన అసోసియేట్ సభ్యత్వ పాఠాలను పంపుతూ వాటితోపాటు ప్రధాని నెహ్రూకు తాను వ్రాసిన లేఖలో ఈ విషయన్ని మన లెజిస్లేచర్ పార్టీ నాయకుడు స్పష్టంగా పేర్కొని వున్నాడు కూడా.

కొన్ని ప్రత్యేక ఆదర్శాలకు, ఆశయాలకు నిలబడివున్న కృషికార్ లోక్‌పార్టీ తన ప్రాథమిక వుద్దేశాలకే దెబ్బతగిలే ప్రమాదం ఏర్పడినప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడానికి స్వేచ్ఛ కలిగి వుంటుందని కూడ స్పష్టం చెయ్యబడింది.

ఇప్పుడు సుస్థిర ప్రజాస్వామిక మంత్రివర్గ నిర్మాణానికి ప్రజాస్వామిక పార్టీల సహకారాన్ని పొందే విషయంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడైన శ్రీ సంజీవరెడ్డిగారి వైఖరి లోగడ కొంత మారినట్లుగా కె ఎల్ పి భావిస్తున్నది అదీ గాకుండా, అన్యోన్యం, ఆరోగ్యవంతము అయిన సహకారానికి వుండవలసిన లక్షణాలన్నిటికీ వ్యతిరేకంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కె ఎల్. పి. లో అంతః కలహాలను రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నదని కె. ఎల్. పి. భావిస్తున్నది. ఈ అతినీతికరమైన రాజకీయ ప్రవర్తనను మేము తీవ్రంగా నిరసిస్తున్నాము.

అయితే, సుస్థిరప్రజాస్వామిక మంత్రివర్గ నిర్మాణంకోసం ఇతర ప్రజాస్వామికపార్టీలతో సహకరించడానికి, కార్యరంగంలో పనిచెయ్యడానికి కె. ఎల్. పి తన సంసిద్ధతను ఎల్లప్పుడూ ప్రకటిస్తూనే వుంది అదే విషయాన్ని ఇప్పు డున్న అన్ని ప్రజాస్వామిక పక్షాల మిశ్రమంతోను అటువంటి మంత్రివర్గాన్ని ఏర్పరచాలనే విషయాన్ని ఇప్పుడు కె ఎల్ పి. పునరుద్ఘాటిస్తున్నది.

అయితే, కాంగ్రెస్‌లో అసోసియేట్ సభ్యులుగా చేరి వుండడాన్ని అవకాశంగా తీసుకొని, కె ఎల్. పి. సభ్యుల తరపునకూడ కాంగ్రెస్ నాయకత్వం తానే నిర్ణయాలు చెయ్యగలననే పొరపాటు వుద్దేశంతో ముందుకుసాగుతున్నది కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో ఏ షరతులపై కె. ఎల్. పి. శాసనసభ్యులు చేరారో ఆ షరతులకు కాంగ్రెసు నాయకత్వం అవలంబిస్తున్న నేటి విధానం విరుద్ధం. కె ఎల్. పి. శాసనసభ్యుల తరపున కూడా తానే నిర్ణయాలు చెయ్యగలననే వుద్దేశంతో కాంగ్రెస్ నాయకత్వం ఇంకా ముందుకు సాగితే, తమ వుద్దేశాలను, అంగీకారాన్ని పొందకుండా జరిగే అటువంటి నిర్ణయాలకు గాని, వాటిఫలితాలకు గాని కె ఎల్ పి. సభ్యులు బాధ్యత వహించజాలరు.

రాష్ట్రంలోని ప్రజాస్వామిక పక్షాల ప్రతినిధుల్ని మంత్రివర్గంలోకి ఆహ్వానించడం ద్వారా, ఆయా పార్టీల బలాన్ని ఆకట్టుకొన్నప్పుడే ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రకో బలమైన, సుస్థిరమైన, సంతృప్తికరమైన ప్రజాస్వామిక మంత్రివర్గం ఏర్పడగలదు

శ్రీ ప్రకాశం గారు ఈ ప్రయత్నాన్ని చెయ్యడానికి ముందుకు వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాము

ఈ విషయాలన్నింటిలోను సంప్రదింపులు జరపడానికి మా అసెంబ్లీ పార్టీకి ఏకైక అధికారయుత ప్రతినిధిగా శ్రీ గౌతు లచ్చన్న గారిని నియమిస్తున్నాము

అయితే, పార్టీ తరపున తుది నిర్ణయాలు చేసే అధికారం మహాజాతీయ నాయకుడు రంగాగారికి వుంటుంది

**రంగాగారి వివరణ**

సమావేశం అనంతరం పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ లెజిస్లేచర్‌పార్టీ అసోసియేట్ సభ్యత్వానికి రాజీనామా పత్రాలను తమనాయకుడికి అందజేసిన కృషీకార్ లోక్‌పార్టీ శాసనసభ్యులను తాము అభినందిస్తామని ఆచార్య రంగా పేర్కొన్నారు కాంగ్రెస్‌తో తమ అసోసియేషన్ ఏ విధంగా జరుగుతున్న పద్ధతి తమకు అంత సంతృప్తికరంగా లేదన్నారు.

(మిగతా 2 వ పేజీలో)

### స్పెషల్ ట్రెయిన్‌లో కర్నూలుకు తెలుగు ఉద్యోగుల ప్రయాణం

—త్రివేది దంపతులకు వీడ్కోలు

మద్రాసు, సెప్టెంబరు 28- నూతన ఆంధ్ర రాష్ట్రం తాత్కాలిక రాజధాని కర్నూలులో ఆంధ్ర ప్రభుత్వ పరిపాలనా బాధ్యతలను నిర్వహించ వెడుతున్న గెజెటెడ్, నాన్-గెజెటెడ్ ఉద్యోగులతో నిండివున్న స్పెషల్ ట్రెయిన్ నేటిరాత్రి మద్రాసు సెంట్రల్ స్టేషన్‌నుంచి జై జై నినాదాల మధ్య నుంచి బయలుదేరి వెళ్ళింది ఒక్కసారిగా చిరకాలం నుంచి ఆంధ్రులు, తమిళులు కలసి పరిపాలన శాఖలను నిర్వహించిన రోజుల నాటి సంతోషకరమైన స్మారకదృశ్యాలు స్టేషన్‌లో వెల్లివిరిశాయి.

ట్రెయిన్ బయలుదేరగనే వేలాది ప్రజలు కరతాళధ్వనులతో 750 మంది ఆంధ్ర ఉద్యోగులకు వీడ్కోలొసంగారు.

ఆంధ్రరాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన శ్రీ సి యం. త్రివేదిగారు ఆయన సతీమణితో సహా గవర్నరు శ్రీ శ్రీప్రకాశగారితో కరస్పర్శ చేసి మరొక ప్లాటుఫారం మీద ఉన్నతోద్యోగుల నుంచి సెలవు గైకొన్నారు. విద్యామంత్రి డాక్టరు యం. వి. కృష్ణారావు, చీఫ్ సెక్రటరీ శ్రీ కె రామున్ని మీనన్, ఉద్యోగులు, ప్రముఖ నాయకులు శ్రీ సి. యం. త్రివేదిగారికి వీడ్కోలిచ్చారు.

బొంబాయి మెయిల్‌కు స్పెషల్‌గా తగిలించబడిన సెలూన్‌లో శ్రీ త్రివేది దంపతులు బయలుదేరి వెళ్లారు.

సెంట్రల్ స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫారాల మీద రైళ్లు బయలుదేరగానే "ఆంధ్ర రాష్ట్రానికి జై", "ఆంధ్ర గవర్నరుకు జై" అనే నినాదాలతో సెంట్రల్ స్టేషన్ మారుమ్రోగింది.

కర్నూలుకు బదిలీ అయి వెడుతున్న ఉద్యోగుల బంధువులు వారి ఆంధ్ర, తమిళ మిత్రులు స్టేషన్‌కు వచ్చారు

కర్నూలులో ఆంధ్ర రాష్ట్రావతరణ మహోత్సవాలను చూసే నిమిత్తం వెళ్ళే ప్రేక్షకులతో బొంబాయి మెయిల్ క్రిక్కిరిసి వుంది

### టోకియోలో ఇండియా ఆటగాడు

టోకియో సెప్టెంబర్ 27—ఆసియా టేబిల్ టెన్నిస్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ రంగరామానుజం భారతదేశంనుంచి విమానంలో నేడు ఉదయం ఇక్కడికి వచ్చారు. ఈయన ఇక్కడ మూడు వారాలపాటు వుంటారు.

### తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణం

శ్రీ సి. యం. త్రివేదిగారితో కేంద్ర ఉన్నతోద్యోగి సంప్రతింపులు

మద్రాసు, సెప్టెంబర్ 28—కేంద్ర ఇరిగేషన్, విద్యుచ్ఛక్తి శాఖ కార్యదర్శి శ్రీ టి శివశంకర్ ఢిల్లీనుంచి నేడు విమానంలో మద్రాసుకు వచ్చారు

తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమం పూర్తిచేయడంకోసం తీసుకొనదగు చర్యల గురించి శ్రీ శివశంకర్ ఆంధ్రరాష్ట్రానికి గవర్నర్‌గా నియమించబడిన శ్రీ సి. యం త్రివేదిగారిని కలుకొని సంప్రతించినట్టు తెలుస్తున్నది.

### జర్నలిస్టులకు కార్మికులుగా గణన

చట్టం అవసరమని ఢిల్లీ పత్రికా విలేకరుల అభ్యర్థన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27—ఢిల్లీ పత్రికా విలేకరుల సంఘం నేడు జరిపిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వర్కింగ్ జర్నలిస్టులు కార్మికులుగా పరిగణించబడడానికి అనువుగా ఇప్పటి పత్రికల చట్టాన్ని సవరించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించబడింది.

ఇటీవల పత్రికా రంగంలో వందలకొలది పత్రికా రచయితలునిష్కారణంగా ఉద్యోగాలు కోల్పోవడం చూచి, పైవిధంగా చట్టం అత్యవసరమని భావించవలసి వచ్చిందని తీర్మానంలో వివరించబడింది

స్పెయిన్, అమెరికాలమధ్య నౌకా వైమానికాశ్రయాల విషయమై జరిగిన ఒడంబడికను మాస్కో రేడియో విమర్శించింది.

### శ్రీ ప్రకాశంగారి అసెంబ్లీ సభ్యత్వం

బొంబాయి ప్రజా-సోషలిస్టు వర్గాల వాదన

బొంబాయి, సెప్టెంబరు 26—శ్రీ ప్రకాశంపంతులుగారు ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామా చేయడాన్ని గురించి బొంబాయిలోని ప్రజా-సోషలిస్టులు వ్యాఖ్యానిస్తూ, శ్రీ ప్రకాశంగారు శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఎన్నిక కావాలని కోరడానికి తగిన సాంప్రదాయం మొదటి దేశంలో కలవంటున్నారు. తాము చేసిన దానినే శ్రీ ప్రకాశం పంతులుగారు కూడా చేయాలని కోరుతున్నామన్నారు.

1948 లో కాంగ్రెసు పార్టీనుంచి విడిపోయిన వారితో సోషలిస్టుపార్టీ ఏర్పడినప్పుడు అంతవరకు కాంగ్రెస్ సభ్యులుగా వున్నవారంతా అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేశారని, అలాగే ప్రజాసోషలిస్టుపార్టీనుంచి ఎన్నికైన శ్రీ ప్రకాశంగారుకూడా రాజీనామా చేయాలని వీరు వాదిస్తున్నారు.

### కొరియాలో కమ్యూనిస్టు ప్రాంతంపై అమెరికా విమానాలు

హాంగ్‌కాంగ్, సెప్టెంబర్ 27—సంధిపర్యాలు జరుపుతున్న అమెరికా విమానాలు మూడు సందర్భాలలో కమ్యూనిస్టు ప్రాంతంపై దొర్లుకొని వచ్చాయని న్యూచైనా న్యూస్ ఏజెన్సీ నేడు ప్రకటించింది

ఈ జోక్యాన్ని ఉత్తర కొరియా చైనా ప్రతినిధివర్గం కార్యదర్శి కర్నల్ యు యోఫు మిలిటరీ యుద్ధవిరమణ కమిషన్ కార్యదర్శుల సమావేశంలో ప్రస్తావించి, దర్యాప్తు జరగాలని కోరారు.

### అసోసియేట్ మెంబర్‌గా కాంగ్రెసుపార్టీలో ప్రకాశం పంతులుగారి ప్రవేశం

మద్రాసు, సెప్టెంబర్ 27 —

ఆంధ్ర లెజిస్లేచర్ కాంగ్రెసుపార్టీలో అసోసియేట్ సభ్యుడుగా తాను చేరినట్లు నిన్న సాయంత్రం శ్రీ టి. ప్రకాశంగారు ప్రకటించారు. తాను ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామా చేసినట్లుగా ఈ సందర్భంలోనే శ్రీ ప్రకాశంగారు ధ్రువపరుస్తూ, ప్రజా-సోషలిస్టు పార్టీలో ఇంకావున్న తన సహచరుడు శ్రీ విశ్వనాథం ప్రభృతులలో ఎవ్వరూ రాజీనామా చేసి కాంగ్రెసులో చేరవలసిన అవసరంలేదని, ఈ సంగతి కాంగ్రెస్ వర్కింగ్‌కమిటీలో చర్చకు వచ్చినపుడు తామొక్కరే కాంగ్రెసుపార్టీలో చేరితేచాలునని కాంగ్రెసు అధ్యక్షుడు అన్నాడని శ్రీ ప్రకాశంగారు వివరించారు.

"ఆంధ్రలో నేను పెంచి పెద్ద దానిని చేసిన సంస్థలో తిరిగి సభ్యత్వం స్వీకరించాను" అని కూడా ఈ సందర్భంలో ఆయన అన్నారు.

శ్రీ ప్రకాశంగారు చేసిన ప్రకటన పాఠమిది:

"ప్రజా - సోషలిస్టు జాతీయ కార్యవర్గం నుంచి, కేంద్ర ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి నా రాజీనామా లేఖను నిన్ననే పంపించాను పార్టీ చైర్మన్‌కు ఢిల్లీకి, తాత్కాలిక కార్యదర్శి శ్రీ గోరేకు బొంబాయికి విన్న ముందు టెలిగ్రాములు పంపి, తర్వాత లేఖలుకూడా వ్రాశాను.

"నేను ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ నాయకత్వానికి, సభ్యత్వానికి రాజీనామా చేశాను నన్ను సమర్థించిన ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ శాసన సభ్యులకు, రాష్ట్రపార్టీ కార్యవర్గసభ్యులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను నాతో ఏకీభవించక ప్రజా-సోషలిస్టుపార్టీజాతీయ కార్యవర్గాన్ని సమర్థించి పార్టీ బాధ్యతల నుంచి నన్ను తప్పించడానికి వైముఖ్యం చూపినవారిని కూడా అభినందిస్తున్నాను.

"ఉన్నతాధికారంగల సంస్థ ఏమి నిర్ణయం చేసినా, అది తప్పిదమైనా తు చ తప్పకుండా కింది సంస్థలు క్రమశిక్షణ ప్రకారం ఆమోదించి, అనుసరించి తీరాలనే సూత్ర మేదీ ఈ ప్రపంచంలో లేదు న్యాయస్థానాలలో కూడా జూరీ నిర్ణయం విపరీతంగా వుంటే దానిని పాటించవలసిన అవసరం లేదు. మంచిదైనా, చెడ్డదైనా ఉన్నతాధికారంగలవారి నిర్ణయాన్ని కిక్కురుమనకుండా ఆమోదించి తీరాలంటే అది కేవలం అధ్వాన్నమైన పరిస్థితులకు దారితీస్తుంది.

"ఈ సందర్భంలో ఉన్నతాధికారం గల సంస్థ తీవ్రమైన తప్పిదం చేసింది ఆంధ్రరాష్ట్రం ఎలాంటి పరిస్థితులలో ఏ విధంగా ఏర్పడుతున్నదో గమనించకుండా కాంగ్రెసు కోరిన చిన్న కోర్కెను అది నిరాకరించడమే ఈ తప్పిదం.

"ఆంధ్రదేశంలోని పరిస్థితులు అత్యంత అసాధారణమైనవి కనుక, గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రజలు పడిన కష్టాల ఫలితం గత ఎన్నికలలో కనుపించింది కనుక ప్రజా-సోషలిస్టుపార్టీ జాతీయ కార్యవర్గం ఆదేశాన్ని త్రోసిపుచ్చి, నేను అనుకున్నప్రకారం వ్యవహరించడానికి నిశ్చయించుకోవడం తప్ప గత్యంతరం లేదని తోస్తున్నది.

"ఆంధ్ర ప్రజా-సోషలిస్టుపార్టీ శాసన సభ్యులు, రాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గ సభ్యులుకూడా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన తప్పిదాన్ని గుర్తించి, తమ హక్కును సాఫల్యం చేసుకోడానికి నిర్ణయించినందుకు వారికి తిరిగి అభినందనాలు సమర్పిస్తున్నాను. వచ్చే నాలుగైదు రోజులలోను చేయవలసిన పనిని ముగించడానికి నా కవకాశం కలిగించినందుకు వారందరికి ఇవే నా ధన్యవాదాలు."

**నెహ్రూకు వర్తమానం**

ఈ ప్రకటనను జారీచేసిన తరువాత శ్రీ ప్రకాశం పంతులుగారు పత్రికా విలేకరులతో కొంతసేపు సంభాషణలు జరిపారు.

కృషికార్ లోక్‌పార్టీ నాయకుడు ఆచార్య రంగాతో ఉదయం జరిపిన సమాలోచనలను గురించి విలేకరులు ప్రశ్నించగా శ్రీ ప్రకాశంగారు యిలా అన్నారు:

"ఈ రోజున మేము అనేక విషయాలు మాట్లాడుకున్నాము రేపుకూడా కలుసుకుందామనుకున్నాం"

తాను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరామని కూడా శ్రీ ప్రకాశంగారు ఈ సందర్భంలో ప్రకటించారు. ఆయన యిలా అన్నారు:—

"కాంగ్రెస్ పార్టీలో నేను అసోసియేట్ సభ్యుడనైనాను ఈ విషయాన్ని గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు పండిట్ నెహ్రూకు తెలియజేశాను కూడా"

ఆ తరువాత కొంతసేపు ఆగి శ్రీ ప్రకాశంగారు ఇలా అన్నారు:—

"అవును నేను అభివృద్ధి చేసుకున్న సంస్థలో సభ్యుడనైనాను."

"మీతోపాటు శ్రీ విశ్వనాథంగారి వంటి అనుచరులు కూడా కాంగ్రెస్‌పార్టీలో అసోసియేట్ సభ్యులు కాగలరా?" అని ఒక విలేకరి ప్రశ్నించగా కింది సమాధానం చెప్పారు:—

"ఇతర సభ్యులు నన్ను అనుసరిస్తారని తలంచడం లేదు చివరకు ఈ విషయమై చర్చ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా దీని ప్రస్తావన రాలేదు. నాతో పాటు ఇతర సభ్యులుకూడా కాంగ్రెసు పార్టీలో చేరవలసిన అవసరం లేదని కాంగ్రెసు అధ్యక్షుడు పండిట్ నెహ్రూకూడా చెప్పివున్నారు."

ఆంధ్రరాష్ట్రంలో తాను ఏర్పాటుచేయగల మంత్రివర్గాన్ని ప్రజా-సోషలిస్టుపార్టీ బలపరచడాన్ని గురించి అడిగిన ప్రశ్నకు శ్రీ ప్రకాశంగారు సమాధానం చెబుతూ, అది ప్రభుత్వం చేసినదైనా, మరొక వ్యక్తిచేసినదైనా మంచి పని జరిగినప్పుడు ప్రతిఒక్కరు బలపరచడం జరుగుతుం దన్నారు.

సుస్థిర మంత్రివర్గ నిర్మాణానికిగాను ఇక ముందు తాను తీసుకొనగల చర్యలను వివరించడానికి శ్రీ ప్రకాశంగారు నిరాకరించారు.

**శ్రీ విశ్వనాథంగారి ప్రకటన**

ఆంధ్రరాష్ట్ర ప్రజా-సోషలిస్టుపార్టీ కార్యవర్గం అధ్యక్షుడు శ్రీ తెన్నేటి విశ్వనాథం గారు ఇలా ఒక ప్రకటన చేశారు:—

"కాంగ్రెసు పార్టీకి ప్రజా-సోషలిస్టుపార్టీ సమర్పించిన కనీస కార్యక్రమాన్ని కాంగ్రెసు పార్టీ ఆమోదించగలతేదీనుంచి మిశ్రమమంత్రివర్గ నిర్మాణానికి గైకొనబడే ఏ చర్యలోనైనా కాంగ్రెసును ప్రజా-సోషలిస్టుపార్టీ సమర్థించాలని నిర్ణయించబడింది. ఈ కనీస కార్యక్రమాన్ని కాంగ్రెసు చాలావరకు ఆమోదించినందున ప్రజా - సోషలిస్టుపార్టీ అందుకు సమ్మతించి మిశ్రమ మంత్రివర్గ నిర్మాణానికి కాంగ్రెసుతో సహకరించడానికి తీర్మానించి వున్నారు. ఈ తీర్మానానికి కట్టుబడి వుండాలని ప్రజా-సోషలిస్టుపార్టీ శాసనసభ్యులు 16 మందిలోను 12 మంది నిశ్చయించారు. కేవలం ఒక్క ప్రకాశం నేడు పార్టీలో లేనంతమాత్రాన ఈ తీర్మానం ఎలా అధ్వాన్నమై పోతుందో నా కర్థంకావడం లేదు

(మిగతా 2 వ పేజీలో)



వసతులకు, లైటుకు
ఓనాన్
(అమెరికన్)
ఎలెక్ట్రిక్ జనరేటింగ్ సెట్లు
400, 750 1,000, 1,500 వాట్లు
230 వోల్టులు
రెడీ స్టాకు ఉన్నది
ది ఇండస్ట్రియల్ స్టోర్సు కంపెనీ,
2, ఎర్రబాలుచెట్టి వీధి, మద్రాసు
Phone: 55598, Grams: OI

మేలు రకములగు ఫౌంటెన్ కలములకు

## ఐరిస్ ఇంక్సు

రిసెర్చి కెమికల్ లేబొరేటరీస్

మద్రాసు-4 n బెంగుళూరు-3



రైతుల నమ్మకానికి నిదర్శనం

## లాంజ్

బుల్ డాగ్ ట్రాక్టర్

జర్మన్



- సులభమైన ధృఢమగు సింగిల్ సిలిండర్ హారిజంటల్ యింజన్
- తక్కువ పని ఖర్చులు
- దీర్ఘ కాలం మన్నిక
- అన్ని డీసెల్ ఆయిల్సుతో పనిచేయును
- హైడ్రాలిక్ లిఫ్టు, సెల్ఫు స్టార్టరుతో
- బెల్టు పుల్లీ, పవర్-టేక్-ఆఫ్

22/24 హెచ్ పి స్టాకు వద్ద అమ్మకం సర్వీసు చేయబడును

సోల్ ఏజంట్లు:

హిందూస్తాన్

ఎలెక్ట్రిక్ కంపెనీ, లిమిటెడ్

హెడ్డాఫీసు, పో. బా. నం. 627, బొంబాయి

డిస్ట్రిబ్యూటర్లు: పొపూరి సన్సు

కాన్వెంటు వీధి - - విజయవాడ


## ఈస్టరన్ రైల్వే టెండర్లు

1-11-53 లగాయితు 30-9-54 వరకు ఖాద్యుగూడ లోకో రన్నింగ్ షెడ్ వద్ద, దాని యాజమాన్యం క్రిందనున్న సబ్ షెడ్లు పంపు హౌసులవద్ద కలుపుకొని, బొగ్గుపని నిర్వహించు కంట్రాక్టుకు, అనుభవముగల కంట్రాక్టర్లనుండి సీలువేసిన టెండర్లు నిర్ణీతఫారములో కోరబడుచున్నవి. టెండరు దరఖాస్తు ఫారముతో, టెండరు షరతుల వివరములు సెట్టు 1 కి రు 1/- చెల్లించి (వాపసు చేయబడదు) చక్రధర్ పూర్ డిస్ట్రిక్టు మెకానికల్ యింజనీరునుండి పొందవచ్చును. పైన తెలిపిన వారికి 12-10-53 మ. 2-30 గం. లకు మించకుండ చేరునట్లు టెండర్లు దాఖలు చేయవలెను. అప్పుడే టెండర్లు బహిరంగముగా తెరవబడును.

చీఫ్ మెకానికల్ యింజనీరు,

ఖరగ్ పూరు.

## ఈస్టరన్ రైల్వే టెండర్లు

ఈస్టరన్ రైల్వే, వాల్తేరు (మద్రాసు) గ్రెయిన్ షాపువద్ద ఉచితంగా డెలివరీ చేసేట్లు, 300 మణుగుల బియ్యం, ముడి, మధ్యరకం పప్పులు చేయుటకు నిర్ణీత ఫారములో సీలు వేసిన టెండర్లు 10-10-1953 ఉ. 11 గంటల వరకు వాల్తేరులోని ఈస్టరన్ రైల్వే, డిస్ట్రిక్టు ట్రాఫిక్ సూపరింటెండెంటుగారిచే తీసుకొనబడును. సప్లయిలు 9-11-53 లోగా పూర్తి చేయవలెను. ఫారముల సెట్టు 1 కి రు 1/- చెల్లించి ఆఫీసు రోజులలో, ఉ. 10-30-మ. 2 గం. మధ్య ఎప్పుడైనను వాల్తేరులోని గ్రెయిన్సు ఇన్ స్పెక్టర్ నుండి టెండరు ఫారములు పూర్తి వివరములతో పొందవచ్చును.

సూపరింటెండెంటు,

కాటరింగ్ (గ్రెయిన్సు)

## "ఆంధ్రావతరణోత్సవాన్ని అతివైభవంగా జరపండి"

### ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి హెచ్చరిక

ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ కార్యదర్శి ఇలా హెచ్చరించారు:

ఆంధ్రుల చిరకాల వాంఛ ప్రత్యేకాంధ్ర అవతరణ అతిత్వరలోనే జరుగబోతున్నది. ఆరోజు ఆంధ్రు లందరికీ పర్వదినం, సగర్వంతో, విజయోత్సవాలు జరుపుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు చొరవతో ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. అనాడు అమరజీవులకు పుష్పాంజలి అర్పించి, విశాలాంధ్ర నిర్మాణానికి, ఆంధ్రదేశ అభ్యున్నతికి, ముఖ్యంగా విద్యాభివృద్ధికి, విద్యాసమస్యల పరిష్కారానికి ఐక్యకంఠంతో శపథం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి కార్యకర్తలు ఉత్సాహంతో కార్యక్రమం జయప్రదంగా నడుపాలని మనవి చేస్తున్నాము."

మద్రాసు, సెప్టెంబర్ 27—మద్రాసు ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ శ్రీప్రకాశ నేటి ఉదయం మద్రాసు వైద్య కళాశాలవారు నిర్వహిస్తున్న వైద్య ప్రదర్శనంలోని కొన్ని భాగాలను రెండు గంటలపాటు సందర్శించారు. మద్రాసు పరిశ్రమల మంత్రి డాక్టర్ యు కృష్ణారావు గారు కూడా నేటి ఉదయం వైద్య ప్రదర్శనాన్ని చూచారు.

1953 సెప్టెంబర్ 28, సోమవారం

విజయనామ సంవత్సర

భాద్రపద బహుళ షష్ఠి

షష్ఠి రా॥ 9-22 గంటలవరకు

రోహిణి రా॥ 8-27 గంటలవరకు

వ ॥ 12-47 నుంచి 2-20 గంటవరకు

# సరిహద్దుల నిర్ణయానికి ఉన్నతాధికార సంఘం

## అఖిలభారత భాషారాష్ట్ర సమావేశంలో డాక్టర్ లంక సుందరం సూచన

వల్లభవిద్యానగర్, సెప్టెంబర్ 26—ఇండియా ప్రభుత్వం నియమించబోయే సరిహద్దు కమిషన్ మైనారిటీలకు, వివాదగ్రస్త ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించే అధికారసంఘంగా మారగలదని తాను భావిస్తున్నానని నేడు అఖిలభారత భాషారాష్ట్ర సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ లంకా సుందరం పేర్కొన్నారు.

"మన రాష్ట్రాల పునర్నిర్మాణం వల్ల ప్రజలలో సంతృప్తి హెచ్చి, దేశస్వాతంత్ర్యం సుస్థిరం కాగలదు. భాషా రాష్ట్ర ఉద్యమాలతో ప్రజలు ఉద్రిక్తులవుతున్నారు. ప్రభుత్వం బెదురు గుండెతో కాలంగడుపుతున్నది ఇంత ఉద్రేకం, బెదురు ఈ విషయంలో అనవసరం. వింధ్యకు దక్షిణాన్ని, వాయువ్యంలోను ప్రజలు భాషా రాష్ట్రాలను కోరుతున్నారు సమయం మించకముందే ప్రజల కోరికలను ప్రభుత్వం మన్నించడం అవసరం" అని డాక్టర్ సుందరం అన్నారు.

ఎక్కడికక్కడే బెదిరిస్తున్న అంతర్యుద్ధ వాతావరణం భాషా రాష్ట్ర నిర్మాణంతో అదృశ్యం కాగలదని, సముద్ర కెరటాలను వెనక్కు పొమ్మని ఆజ్ఞాపించిన "కాన్యూట్" రాజు విధానంవల్ల ఏమీ లాభం లేదని మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

కృష్ణా, గోదావరులతో కూడిన ఆంధ్రరాష్ట్రం ఇండియాకు ధాన్యాగారం కాగలదు. ఐక్య మహారాష్ట్రం ప్రత్తికి ఉనికిపట్టు ఐక్య కర్నాటక విద్యుచ్ఛక్తికి కేంద్రం. వంజాబీ రాష్ట్రం గోధుమకు నిలయం. ఐక్య కేరళ పశ్చిమ ఇండియాకే జీవగర్ర రేపటి కర్లోలాని ఆవడానికే నేడు ఈ రాష్ట్రాలను పునర్నిర్మించవలసివుంది. దీన్ని ప్రతిఘటిస్తున్న హిందీ "సామ్రాజ్య వాదు"లకు డాక్టర్ సుందరం ఒక హెచ్చరికచేశారు.

హైదరాబాదు నిజామును తీసివేసి, ఆ స్టేట్ ను విభజించేవరకు దేశంలో శాంతి ఏర్పడదని డాక్టర్ సుందరం హెచ్చరించారు. ఇది జరగకుండా విశాలాంధ్ర, సంయుక్త మహారాష్ట్ర, సంయుక్త కర్నాటక ఏర్పడజాలవన్నారు. హైదరాబాదు ఇండియాకు ఉదరం వంటిదనీ, అక్కడ "ట్రోజావ్" మాయ గుర్రం వుండడానికి మనం అంగీకరించజాలమని ఆయన ఉద్ఘాటించారు.

### "ఇండియా ఛిన్నాభిన్నం కాదు"

"భాషా ప్రయుక్త రాష్ట్ర నిర్మాణం ఇండియాను ఛిన్నాభిన్నం చెయ్యదు." అని ఈ సమావేశానికి ఒక సందేశాన్ని పంపుతూ, డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు పేర్కొన్నారు.

"భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల నిర్మాణం జరిగితే అట్టి రాష్ట్రాల వైశాల్యంలో చిన్నవి అవుతాయని, రాష్ట్రాల సంఖ్య పెరుగుతుందని దేశంలో ఒక దురభిప్రాయం వుంది. అది పూర్తిగా పొరపాటు భాషా రాష్ట్రాలు ఏర్పడితే ఇప్పుడున్న రాష్ట్రాల సంఖ్య అప్పుడు తగ్గుతుంది" అని ఆయన అన్నారు.

ఇప్పుడున్న 11 రాష్ట్రాలను భాషాప్రయుక్తంగా పునరేకీకరిస్తే 7 రాష్ట్రాలు మాత్రమే అవుతాయని ఆయన అన్నారు. బొంబాయి మహావిదర్భలను ప్రత్యేకంగావుంచితే 9అవుతాయన్నారు.

నాగపూర్‌లోని సై. యం. సి. ఏ. లో మాట్లాడుతూ, శాసనసభలలో రాజకీయ విషయాలను ప్రజల మాతృభాష కాని భాషలో చర్చిస్తే, వయోజన వోటింగు పద్ధతి వ్యర్థం అని మధ్య ప్రదేశ్ గవర్నరు డాక్టర్ పట్టాభి సీతారామయ్య వక్కాణించారు.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణంతో ప్రభుత్వం ప్రారంభించిన ఈ భాషా రాష్ట్ర నిర్మాణోద్యమాన్ని సరిహద్దుల కమిషన్ పూర్తిగా పరిష్కరించగలదనే ఆశిస్తున్నానన్నారు.

## పెరులేకర్ కమిటీ పరిశీలన

### ఉపాధ్యాయుల, విద్యార్థుల సాక్ష్యం సేకరింపు

మద్రాసు, సెప్టెంబర్ 27—నూతన ప్రాథమిక విద్యావిధానాన్ని పరిశీలించి నివేదికను సమర్పించే నిమిత్తం మద్రాసు ప్రభుత్వం ప్రొఫెసర్ పేరులేకర్ ను చెయిర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ నేడు నూతన విద్యా విధానంపై ముగ్గురు స్కూళ్ళ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ల సాక్ష్యాన్ని తీసికొని రికార్డు చేసింది. ప్రాంతానికి ఒక డిప్యూటీ ఇన్ స్పెక్టర్ చొప్పున తమిళనాడు, ఆంధ్ర, దక్షిణ కనరా ప్రాంతాల డిప్యూటీ ఇన్ స్పెక్టర్ల సాక్ష్యాన్ని తీసుకొంది.

తిరునల్వేలిజిల్లా, కులశేఖర పట్నంలోని యిడెడ్ స్కూళ్ళపై మేనేజర్లుగా వుండి వుపాధ్యాయ వృత్తిలో నున్న యిద్దరి సాక్ష్యాన్నికడపజిల్లానుంచి ఒక ఉపాధ్యాయుని మద్రాసు విద్యార్థి సంఘం తరపున వచ్చిన ముగ్గురు ప్రతినిధుల సాక్ష్యాన్ని కమిటీ సేకరించింది.

ప్రొఫెసర్ పెరులేకర్ సెప్టెంబరు 30వ తేదీన బొంబాయికి బయలుదేరబోయేముందు ఇంకా ఒకటి, రెండుసార్లు కమిటీ సమావేశం అవుతుందట, కమిటీ తుదిసారిగా నివేదికను రూపొందించే నిమిత్తం అక్టోబరు మధ్యలో సమావేశమవుతుంది.

మాస్కో, సెప్టెంబర్ 28—స్విట్జర్లెండ్ లోని లుగానోలో అగ్రరాజ్య చతుష్టయం సమావేశానికి పాశ్చాత్య రాజ్యాలు రష్యాకు పెట్టిన షరతులు ఆ సమావేశానికి అసంభవమైన చెయ్యగలవని, లేదా వలరహితం చెయ్యగలవని ట్రేడ్ యూనియన్ల కేంద్ర సంఘం నేడు ప్రకటించింది.

## "పేదపిల్ల" నాటక ప్రదర్శనం

### గోదావరి వరద బాధితుల సహాయార్థం సౌందర్య మహల్‌లో

మద్రాసు, సెప్టెంబర్ 27—గోదావరి వరద బాధితుల సహాయార్థం ఉత్తర మద్రాసు లలిత కళా మండలివారు "ఆంధ్రప్రభ" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావుగారి సమక్షాన అక్టోబరు 2వ తేదీ సాయంత్రం 6-30 గంటలకు "పేదపిల్ల" అను నాటకాన్ని సౌందర్య మహల్‌లో ప్రదర్శిస్తారు.

విరుదు బొంబాయి, లండన్ నగరాల మధ్య రెండుచోట్ల 10 లక్షల పదాలకుపైగా వైర్ లెస్ వార్తల ప్రసారం జరిగింది.

# ఆగ్నేయ ఆసియా రాజ్యాల మధ్య సమష్టి రక్షణ ఒడంబడిక

## విదేశీ దండయాత్రా ప్రమాదాన్ని ఎదుర్కోడానికి కంబోడియా ప్రధాని పెన్‌నౌట్ సూచన

నాంపెన్ (కంబోడియా), సెప్టెంబర్ 26—ఫ్రాన్సునుంచి కంబోడియాకు సైనికాధికారాల మార్పును గురించి చర్చిస్తున్న ఫ్రెంచి కంబోడియన్ సైనిక ప్రతినిధుల ఉపసంఘం రెండు అంశాలు మినహా మిగిలిన అన్ని అంశాలపైన ఒడంబడికకు వచ్చారని విశ్వసనీయవర్గాలవారు నేడు అన్నారు.

మిగిలిన రెండు అంశాలు వచ్చే కొలది వారాలలోను పరిష్కారం కావచ్చు నను కొంటున్నారు.

ఫ్రాన్సు, కంబోడియాల మధ్య ప్రధాన రాయబారాలు రెండు మూసాలలో పుగా పారిస్‌లో ప్రారంభం కావచ్చునని, అప్పటికి యింకా పరిష్కారం కాని అంశాలు ఏవైనా వుంటే అవి, ఫ్రెంచి యూనియన్‌లో కంబోడియా చేరి వుండడానికి షరతులు కూడా పారిస్ సమావేశం చర్చించగలదనీ తెలుస్తున్నది.

పరిష్కారం కాని సైనిక సమస్యలలో మొదటిది వియత్‌మిన్ దండయాత్ర జరిగితే కాచుకొనడానికి మెకాంగ్ నదితూర్పుతీరంలో ఆస్తే పెట్టబడిన మూడు కంబోడియన్ పటాలాలను ఫ్రాన్సు ఉపయోగించుకొనడం.

రెండవది:పానాంపెన్ విమానాశ్రయం రక్షణకు ఒక ఫ్రెంచి యూనియన్ పటాలమైనా వుండాలని ఫ్రాన్సు పట్టుపట్టడం, ఇది కంబోడియా ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగకరమని కంబోడియనుల వాదం.

కమ్యూనిజాన్ని ప్రతిఘటించడంలో కంబోడియా తటస్థంగా వుండాలని తాను ఎన్నడూ అనలేదని, కంబోడియా సహా ఆగ్నేయ ఆసియా రాజ్యాలు విదేశ దండయాత్ర ప్రమాదాన్ని ఎదుర్కొనగలగడానికి ఒక సమష్టి రక్షణ ఒడంబడికను చేసుకోవాలనీ కంబోడియా ప్రధాని పెన్ నౌత్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అన్నాడు.

ప్రపంచంలోని స్వతంత్ర రాజ్యాల కూటమిలో వుంటూ, మిత్రరాజ్యాలతో తనకుగల బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తున్న కంబోడియా ఆగ్నేయ ఆసియాకు అంతటికీ సన్నిహితమైన ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి కృషిచేస్తూనే వుండగలదనీ ఆయన అన్నాడు.

స్వాతంత్ర్య రక్షణ కృషిలో కంబోడియా పాల్గొనాలంటే ఆ దేశంప్రజ ఐస్వతంత్రులుగా వుండడం, మిత్రరాజ్యాలు కంబోడియాకు తగు సాధనసంపత్తి సమకూర్చడం—రెండేరెండు షరతులు అనికూడా ఆయన అన్నాడు.

## స్త్రీల సేవింగ్సు ఉద్యమం

(మనవిలేకరి)

గుంటూరు, సెప్టెంబర్ 25—ఆంధ్రరాష్ట్ర భద్రతా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి భారతీదేవి రంగాగారు నిన్నసాయంత్రం ఈ పట్టణం వచ్చారు. బ్రాడీ పేటలోని శాంతి నిలయంలో స్త్రీల సభజరిగింది. షుమారు 200 మంది స్త్రీలు హాజరైనారు స్త్రీల కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అమ్మణి అమ్మగారు సభకు అధ్యక్షత వహించారు

శ్రీమతి వ్యయంపాకుల శేషమాంబగారి ప్రార్థనతో సభ ప్రారంభమైంది

శ్రీమతి భారతదేవి రంగాగారు సభలో ఉపన్యసిస్తూ దేశాభివృద్ధి కారకమైన పంచవర్ష ప్రణాళికకు దోహదమిచ్చే నేషనల్ సేవింగ్సు సర్టిఫికెట్లలో పెట్టుబడులనుగురించి, స్త్రీల పొదుపును గురించి మాట్లాడారు స్త్రీల పొదుపు సంఘాల ద్వారా ప్రభుత్వానికి అప్పు పెట్టి దేశాన్ని సుభిక్షం చేయాలని కోరారు విలాసాలకు చేసే ఖర్చులను. దిగరవృథా ఖర్చులను నిలిపి ఇటుగు పొదుగు దాపరికాలు, వడ్డీ వ్యాపారాలు నష్టకారకాలని హెచ్చరించారు.

గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 లక్షలు ఈ సంఘం ద్వారా ప్రభుత్వానికి పెట్టుబడి రావాలని వారు ఉద్ఘాటించారు. జీవిత సౌకర్యాల అభివృద్ధికావాలంటే జాతీయప్రభుత్వానికిమనం పెట్టుబడి పెట్టాలన్నారు. పంచవర్ష ప్రణాళిక జయప్రదం కావడానికి మహిళ, అందరూ సహాయం చేసి మహిళామణుల గౌరవాన్ని ఇనుమడింప చేద్దాం అని అన్నారు.

శ్రీమతి కొండా పార్వతీదేవిగారు మాట్లాడారు.

జిల్లా నేషనల్ సేవింగ్సు ఆర్గనైజరు పరిశుల సంశయాలను తీర్చారు అభివందనాలతో సభ ముగిసింది

## చేనేత పరిశ్రమకు రక్షణ

### సోంపేట సభలో అభ్యర్థన

సోంపేట, సెప్టెంబర్ 20—సోంపేట చేనేత పారిశ్రామికులు సుమారు 500 మంది సోంపేట పెద్ద దేవాంగ వీధి భజన మందిరం వద్ద శ్రీ యర్ర అప్పన్న అధ్యక్షతను సమావేశమైనారు శ్రీ కందాళం అప్పన్న (డైరెక్టరు, సోమేశ్వర వీవర్సు కో-ఆపరేటివ్ సొసైటీ)గారు ప్రస్తుతం చేనేత పారిశ్రామికులు పడుతున్న యిక్కట్టులను తెలియజేశారు. చేనేత పారిశ్రామికుల రక్షణకొరకు భారత ప్రభుత్వాన్ని దిగువ సూచించిన విధంగా సహాయపడవలసిందిగా కోరారు:

చేనేత కాంగ్రెసు కోరుతున్న విధంగా చేనేతకు వెంటనే చీరెలు, ధోవతుల ఉత్పత్తిని ప్రత్యేకించి, చేనేతపై ఆధారపడి వున్న రెండు కోట్ల చేనేత పారిశ్రామికులకు బ్రతుకుతెరువు కల్పించాలి.

మిల్లులకు లభ్యమగుచున్న ధరలకు నూలును చేనేతకు కూడా అందజేయాలి.

1953 సెప్టెంబర్ నెలాఖరులోగా చేనేతకు రక్షణ యివ్వనిచో చేనేత కాంగ్రెసు కార్యవర్గం తీర్మానించి వున్న విధంగా అక్టోబర్ మధ్యనుంచి సత్యాగ్రహం కొనసాగించవలసి వుంటుందని హెచ్చరించడమైనది.

## తెలంగాణా రచయితల సంఘం

### వరంగల్లు శాఖ

వరంగల్లు, సెప్టెంబర్ 21—తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ దాశరధి ప్రధాన కార్యదర్శి శ్రీ సి. నారాయణరెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు శ్రీ పాములపర్తి సదాశివరావుగారి గృహంలో జరిగిన స్థానిక రచయితల సమావేశంలో తెలంగాణా రచయితల సంఘం వరంగల్ శాఖ అడ్‌హాక్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

అధ్యక్షుడు: శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి, ఉపాధ్యక్షుడు: శ్రీ కాళోజీ నారాయణరావు, కార్యదర్శి: శ్రీ తాఖూరి రామానుజస్వామి, సహాయ కార్యదర్శి: శ్రీ దామోదరరావు, సభ్యులు: శ్రీయుతులు పొట్లపల్లి రామారావు, సదాశివరావు, రామచంద్రరావు, వాజసరేంద్ర టి. సుబ్బారావుగార్లు.

(1 వ పేజీ తరువాయి)

లేదు అసోసియేట్ సభ్యుడుగానైనా ఆయన (శ్రీ ప్రకాశంగారు) కాంగ్రెస్‌పార్టీలో చేరివున్నందున మంత్రివర్గాన్ని ప్రజా-సోషలిస్టుపార్టీ సమర్థించవలసిన అవసరం మరింత అధికమౌతుంది. ప్రెసిడెంట్ పరిపాలనను, దానిమూలంగా సంభవించగల అన్ని అనర్థాలను తొలగించుకోడానికి మిశ్రమ మంత్రివర్గాన్ని నిర్మించడం అత్యవసరం.

"ప్రకాశంగారి మంత్రివర్గాన్ని ప్రతిఘటిస్తూవుంటే మనం సముచితమైన విధానాన్ని అనుసరిస్తున్నట్టు గాదు. కొత్తగా స్థాపించబడిన ఆంధ్రరాష్ట్ర ప్రజలకు మనం సేవచేసినట్టు గాదు రాష్ట్ర సంక్షేమంకంటే అది సంకుచితమైన దృష్టిని గైకొనడం తగదు. మిశ్రమ మంత్రివర్గ నిర్మాణానికి శ్రీ ప్రకాశంగారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రజా-సోషలిస్టుపార్టీ జాతీయ కార్యవర్గం మిశ్రమ మంత్రివర్గాన్ని మనం సమర్థించాలన్న దృక్పథాన్ని పూర్తిగా సమర్థించగలదని ఆశిస్తున్నాను,"

శ్రీ ప్రకాశంగారి చర్యను వివరిస్తూ శ్రీ విశ్వనాధంగారు ఇలా పేర్కొన్నారు:—

"ప్రతి పార్టీ తన సిద్ధాంతాలను తుచ తప్పకుండా అనుసరించాలని కోరవచ్చు. కాని అది మనం కష్టాలనుంచి గట్టెక్కడానికి తోడుపడాలి. ఆంధ్రరాష్ట్రం అవతరిస్తూ వుండగా, అసెంబ్లీలో పార్టీ బలాబలాలు ఇలా వుండగా, మన సిద్ధాంతాలు అనుసరిస్తే మన పరిస్థితి ఏమవుతుందో మనం గుర్తించగలగాలి. కేవలం పార్టీ సంక్షేమాన్ని గాక అందరి క్షేమం అందరికి ఆమోదయోగ్యం కాగలదేదో దాన్ని అనుసరించాలి. శ్రీ ప్రకాశంగారి చర్యకు ఇదే అర్థం."

పై చర్య ఏమిటని ప్రశ్నించగా, "శ్రీ ప్రకాశంగారు మంత్రివర్గాన్ని ఏర్పరుస్తారు" అని శ్రీ విశ్వనాధంగారు చెప్పారు.

తమిళనాడు ప్రజా-సోషలిస్టుపార్టీ పక్షాన నిన్న సాయంత్రం సమావేశమై శ్రీ ప్రకాశంగారివిషయమై కాంగ్రెస్ వైఖరిని విమర్శిస్తూ తీర్మానించారు

## ఆస్పు కాలేజీ కొత్త భవనం

### విద్యామంత్రిచే ప్రారంభోత్సవం

రాజమండ్రి, సెప్టెంబర్ 25—విద్యాశాఖామంత్రి డాక్టర్ యం వి కృష్ణారావుగారు, ఆయన సతి శ్రీమతి రాజేశ్వరమ్మ నిన్న పుదయం మెయిలులో యిచ్చటికి వచ్చారు. గోదావరి స్టేషనులో వారు దిగగానే చైర్మన్ డాక్టర్ ఏ బి నాగేశ్వరరావు, శ్రీ దేవత రామమోహనరావు, ఆర్ట్సు కాలేజి ప్రిన్సిపాల్ టి వసుంధరాదేవిగారు, ట్రెయినింగు కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ భాష్యకార్లు నాయుడు వారికి స్వాగతమిచ్చారు

అక్కడినుంచి మంత్రి పాడే గరల్సు స్కూలును చూచి, ఆ విద్యాలయంలో కూలిపోయిన లేబొరేటరీని, గ్రంథాలయానికి కలిగిన నష్టాన్ని పరిశీలించారు. తరువాత ప్రభుత్వంచే నిర్మింపబడిన "కుటీర నగర్" ఆవాసాలను పరికించారు.

ఆటుపిమ్మట వీరేశలింగం హైస్కూలు భవనాన్ని సందర్శించి అచ్చట కలిగిన విపరీత నష్టాన్ని పరిశీలించారు. వీరేశలింగం పంతులుగారి గ్రంథాలు విపరీతంగా పాడైపోయి వుండడం ఆయన గమనించారు. టౌన్ మిడిల్ స్కూలు భవనానికి కలిగిన నష్టాన్ని వారు చూశారు.

అచ్చటనుండి నవభారత గురుకులానికి వెళ్ళి అచ్చట ఆ భవనానికి కలిగిన నష్టాన్ని తన్నీరు బుల్లయ్యగారు వివరించిచెప్పగా విన్నారు ఆపైన శ్రీ దేవత రామమోహన రావుగారి భవనంలో విందారగించి విద్యార్థి ఫెడరేషన్, విద్యార్థి పరిషత్తు, గౌతమీ వాణిజ్య మండలి, యువజన కాంగ్రెసు వారు సమర్పించిన విజ్ఞప్తులను మంత్రి స్వీకరించి వరద బాధిత విద్యార్థులకు మూడు నెలల జీతాల మినహాయింపు చేసే విషయంలో ప్రభుత్వం శ్రద్ధవహిస్తున్నదని, రెండు మూడు రోజులలో ఆర్డర్లు జారిచేయబడగలవని చెప్పారు,

మధ్యాహ్నం గవర్నమెంటు ట్రెయినింగ్ కాలేజీలో ఏర్పాటు చేయబడిన అల్పాహార విందుకు హాజరైనారు. ఆ కాలేజీకి తగిన భవనం ఎప్పుడు నిర్మింపబడునోయని కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు ఎదురుచూస్తున్నారని ప్రిన్సిపాల్ తెలియజేయగా, మంత్రి అందుకు సమాధానం చెప్తూ, ప్రస్తుతం వరద బాధితులకు నిర్మించిన కుటీర నగర ప్రదేశం అందుకొరకు ప్రత్యేకించబడుతుందని. ఈ తాత్కాలిక కుటీరాలు అప్పటికి తొలగించబడగలవని అన్నారు. ఆ భవన నిర్మాణం కొరకు అంచనాలు తయారై అంగీకరించబడి వున్నాయని కూడా ఆయన అన్నారు. గోదావరి వరద బాధితుల సహాయ నిధికి ఆ కళాశాలలో 141 రూపాయలు వసూలుచేసి ఆంధ్రా గవర్నరు చందూలాల్ త్రివేదీ గారికి పంపబడెనని ఆ సభలో తెల్పారు.

ప్రభుత్వ ఆర్ట్సుకాలేజీ నూతన భవనములకు లాంఛనప్రాయ ప్రారంభోత్సవం చేస్తూ, ఈ కళాశాల తరగతులు ప్రారంభించిన కొద్దిరోజులకే సంభవించిన గోదావరి వరదల మహా విపత్తు వల్ల నిర్వాసితులైన పేలాది ఆర్తజనాన్ని ఈ కళాశాల వసారాలలో ఆశ్రయమిచ్చి, వారికి సదుపాయాలను కల్పించి, సంఘసేవ చేసిన ప్రిన్సిపాల్ ను, అధ్యాపకులను, ముఖ్యంగా విద్యార్థి బృందాన్ని ఆయన అభినందించారు. అత్యవసర పరిస్థితులలో వర్తించవలసిన విధంగా మెలగి వారంతా తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చడం ఈ కళాశాల వుద్యోగులు, విద్యార్థులు సుశిక్షిత పౌరులుగా ప్రవర్తించడం తాను అధ్యక్ష్యం వహించుచున్న విద్యాశాఖకే గర్వకారణమైందని ఆయన అన్నారు.

ఈ కాలేజీ భవనాల నిర్మాణానికి పునాది వేయించిన వెనుకటి ప్రిన్సిపాల్ శ్రీ శేషరాజు సత్యనారాయణగారికి, ఈ నిర్మాణానికి కొంతవరకు కారణభూతులైన కె పున్నయ్యగారికి, కాలేజీప్రిన్సిపాల్ టి వసుంధరాదేవిగారు జోహారు అర్పించారు ఇప్పటికి కూడా కాలేజీలో ఆటస్థలం నిర్మాణం జరగలేదనీ సభలు సమావేశాలు జరుపుకొనుటకు తగిన హాలు నిర్మింపబడనేలేదని, జాతీయ సేవాదళ నిర్మాణం ఈ సందర్భమే 47 గురు సైనికులతో, ఒక వుద్యోగితో ప్రారంభించబడినదనీ, ఆ నిర్మాణాన్ని ద్విగుణీకృతం చేయుటకు అనుమతించవలసిందని ఆమె మంత్రిని కోరారు,

భవన నిర్మాణాల అజమాయిషీ చేసిన ప్రభుత్వ నిర్మాణశాఖ ఇంజనీరు శ్రీ ఫ్రాంసిస్ తమ నివేదికను సమర్పించారు,

తరువాత అధ్యాపకులు శ్రీ చింతభూరి సుబ్రహ్మణ్యంగారు ఈ శుభసమయంలో కళాశాల సర్వతో ముఖాభివృద్ధిని కోరుతూ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు, గవర్నరు శ్రీ శ్రీప్రకాశ, గవర్నరు శ్రీ చందూలాల్ త్రివేది, శ్రీ యం. అనంతశయనం అయ్యంగారు, ప్రధాన న్యాయమూర్తి శ్రీ రాజమన్నారు, మంత్రులు రంగారెడ్డి, మాణిక్యవేలు నాయకర్, వెంకటస్వామి నాయుడు, డాక్టరు నాగన్నగౌడ్ గార్లు,విద్యాశాఖ డైరెక్టరు గోవిందరాజులు నాయుడుగార్లు పంపిన ఆశీస్సులను చదివారు

ఆటస్థలం చదునుచేయడానికి ప్రస్తుతం యిచ్చటనేవున్న బుల్‌డోజర్లు ఉపయోగపడగలవని,విద్యార్థులు అందుకుస్వచ్ఛందదళంగా పనిచేసి త్వరగా ఆ నిర్మాణానికి సహకరించమని మంత్రి సలహా నిచ్చారు. సమావేశపుహాలు నిర్మించాలంటే 2 లక్ష లవుతుందనీ, బహిరంగ ప్రదేశ నిర్మాణానికి రు. 15,000/- సరిపోతుందనీ. పూర్వ విద్యార్థుల ఔదార్యంతో ఆ పని పూర్తికాగలదనిగూడా ఆయన సలహా నిచ్చారు

జి యస్. యన్ ఆచార్యులవారి వందన సమర్పణతో సభ ముగిసింది.

కొలంబో ప్రణాళిక ప్రకారం సాంకేతిక సహకార ప్రణాళిక క్రింద గడచిన సంవత్సరం అఖరువరకు భారతదేశం దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా దేశాల ఐదు మంది నిపుణులకు, 75 మంది విద్యార్థులకు వేతనాలు ఏర్పాటు చేసింది.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 27— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 3,11,758-12-9 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

| | |
|---|---|
| నాగపూర్ ప్రజలవద్ద నాగపూర్ గోదావరి వరద బాధితుల సహాయక సంఘం సేకరించిన విరాళాలు | 915-0-0 |
| ముదినేపల్లి (కృష్ణా జిల్లా) బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన విరాళాలు | 400-8-9 |

ఇందులో ముదినేపల్లి గ్రామవాసులు శ్రీయుతులు కోడూరు నాగన్న చౌదరి 20-0-0, కోడూరు రామచంద్రరావు 5-0-0, వల్లూరు వల్లి గంగాధరరావు (విద్యార్థి) 5-0-0, కోడూరు వెంకట నారాయణ శోభనాద్రి 5-0-0, కొల్లి లక్ష్మయ్య 5-0-0, హైస్కూలు విద్యార్థులు సేకరించినది 95-0-9, వసూలు అయిన బియ్యం అమ్మగా వచ్చినది 163-8-0, పెయ్యేరు గ్రామం నుంచి శ్రీమతి దుక్కిపాటి లక్ష్మీకాంతమ్మగారు 25-0-0, గురజ గ్రామవాసులు శ్రీయుతులు వుప్పలపాటి కృష్ణయ్య 10-0-0, వుప్పలపాటి యుగంధరుడు 10-0-0, వుప్పలపాటి లక్ష్మీనరసింహారావు 10-0-0, వుప్పలపాటి హేమాద్రిగారి సుబ్బారావు 5-0-0, జాస్తి వీరరాఘవయ్య 5-0-0, వుప్పలపాటి వెంకట నరసయ్య 10-0-0 లు చేరివున్నవి.

| | |
|---|---|
| శ్రీ బాపిరాజు, శ్రీనివాసరావుగారు, ఆడ్వకేట్, అరండల్ పేట గుంటూరు సేకరించి మూడవ దఫా పంపిన విరాళాలు | 266-0-0 |

ఇందులో:—అడ్వకేట్లు శ్రీయుతులు డి శ్రీమన్నారాయణ 116-0-0, నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు 50-0-0, వై. సాంబశివశాస్త్రి 25-0-0, పి. జె. రత్నం 10-0-0, ఎన్. పూర్ణానంద శాస్త్రి 10-0-0, యన్ సీతారామ శాస్త్రి 10-0-0, ఎ. హనుమంతరావు 10-0-0, కె. వెంకటరామన్ 10-0-0, ఆర్. కె వి. సూర్యనారాయణ 5-0-0, యన్. రామనాథశాస్త్రి 5-0-0, బి ఎ సుబ్బయ్య 10-0-0, పేరుగోరవి దాత 5-0-0 లు చేరివున్నవి.

| | |
|---|---|
| తెనాలి తాలూకా స్యాపర్రు గ్రామస్థులు శ్రీ కె వి. రామయ్యగారి ద్వారా పంపిన విరాళాలు | 250-0-0 |

శ్రీజగన్నాధ రైస్ మిల్లుకంపెనీ 25-0-0, శ్రీయుతులు కావూరి శివరామకృష్ణయ్య15-0-0,కావూరి చిన వెంకటరామయ్య 11-0-0, యలవర్తి వెంకటసుబ్బయ్య5-0-0, యలవర్తి కుటుంబరాయుడు5-0-0, పాతూరి వెంకటేశ్వర్లు 8-0-0, అమిరినేని వెంకట సుబ్బారావు 5-0-0, కొమ్మినేని కోటయ్య 5-0-0, కోగంటి అంజయ్య5-0-0, యర్లపాటి శ్రీరాములు 5-0-0, కొరటాల క్రిష్ణయ్య 15-0-0, యడ్లపాటి వెంకటరత్తయ్య5-0-0, గడ్డిపాటి దేవయ్య11-0-0,కావూరి సుబ్బయ్య5-0-0,గడ్డిపాటి శేషమ్మ 5-0-0, తలశిల సాంబయ్య5-0-0, గడ్డిపాటి రామకోటయ్య 5-0-0, వెనిగళ్ల సుబ్బారావు 10-0-0, గడ్డిపాటి వెంకటరత్తయ్య 10-0-0, గడ్డిపాటి అంజయ్య 5-0-0, తలశిల లక్ష్మమ్మ 5-0-0, ధూళిపాళ్ళ వట్టాభిరామయ్య 5-0-0, గడ్డిపాటి సుబ్బయ్య 5-0-0, అమిరినేని రాఘవయ్య 5-0-0, కొరటాల గోపయ్య 10-0-0, అమిరినేని రామయ్య 10-0-0, గడ్డిపాటి వీరయ్య 5-0-0, గడ్డిపాటి సీతారామయ్య 5-0-0

| | |
|---|---|
| జమ్మలమడుగు తొగట వీర క్షత్రియ సంఘం సేకరించిన విరాళాలు | 158-0-0 |

ఇందులో శ్రీయుతులు పెద్ద దాసప్ప 25-0-0, నాలదాసప్ప అండ్ కంపెనీ 25-0-0, నారాపురం నారాయణ మునయ్య 20-0-0, రామయ్య అండ్ బ్రదర్ 11-0-0, నాగదాసప్ప 11-0-0, తిరుమల దాసప్ప 11-0-0, జి. దాసప్ప, కె. మునయ్య 11-0-0, సి. లక్షుమయ్య 11-0-0, సి గురుడప్ప 11-0-0, బి బాలకొండప్ప 11-0-0, బి. వెంకటపతి అండ్ సన్స్11-0-0లు చేరివున్నవి.

| | |
|---|---|
| తెనాలి బార్ అసోసియేషన్ | 150-0-0 |
| కరవదివిద్యార్థి సంఘం సేకరించిన విరాళాలు | 122-0-0 |
| శ్రీ గుర్రం శ్రీరాములు (నరసారావుపేట) సేకరించిన విరాళాలు | 60-0-0 |

ఇందులో:—శ్రీయుతులు గుర్రం శ్రీరాములు 10-0-0, కాకుమాను లక్ష్మీనరసింహం 10-0-0, జూలకంటి రామలింగం 10-0-0, ముదిగొండ వీరసుబ్ర-

హ్మణ్యం 10-0-0, కొముల రాములు 5-0-0, కొల్లిపర వెంకటరత్నం 5-0-0 లు చేరివున్నవి

| | |
|---|---|
| తెనాలి గోల్డెన్ కెఫే వర్కర్ల వద్ద శ్రీ కొత్తమాసు సుబ్రహ్మణ్యంగారు సేకరించి మూడవ దఫా పంపిన విరాళాలు | 36-0-0 |
| దొడ్లేరు పంచాయతీబోర్డు అధ్యక్షుని ద్వారా | 25-0-0 |
| చీరాల కిసాన్ ప్రజా నాట్యమండలి తరపున శ్రీ సామంతపూడి రామరాజు సేకరించిన విరాళాలు | 25-0-0 |
| ఓంకారస్వామి శిష్యబృందం(శ్రీ బి. జానకిరామయ్య(హైద్రాబాద్) ద్వారా | 17-8-0 |
| మదనపురం గ్రామ రైతుల సంఘం, హరిపురం పోస్టు | 17-0-0 |
| శ్రీ ఎం ఆదినారాయణమూర్తి. అసిస్టెంటు ఇంజనీరు. పి డబ్ల్యు. డి. విజయవాడ శాలిహుండం (వయా కళింగపట్నం) | 10-0-0 |
| ఎలిమెంటరీ స్కూల్ టీచర్ల అసోసియేషన్ | 10-0-0 |
| శ్రీ సుధృజన,గీతాసంఘం అక్షయదేవ (వయా ఆచంట) | 5-0-0 |
| శ్రీ కొర్పు సూర్యనారాయణ, కిల్లం, దేవిడిపోస్టు | 5-0-0 |
| శ్రీ జె బళ్ళారి అంజప్ప, కంచికచ్చెర్ల పోస్టు | 5-0-0 |
| అయిదు రూపాయలలోపు విరాళాలు | 2-10-3 |
| నిన్నటి మొత్తం | 3,09,279-1-9 |
| నేటి మొత్తం | 3,11,758-12-9 |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

## అవ్వయార్

### శ్రీ ప్రకాశంగారి ప్రశంస

"ఇటువంటి గొప్పచిత్రాన్ని నేను యింతవరకు చూడనేలేదు." అని శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులుగారు "అవ్వయార్" చిత్రాన్ని నిన్నరాత్రి (సెప్టెంబర్ 26 వ తేదీ) జెమినీ ప్రీవ్యూ థియేటర్‌లో చూడగానే అన్నారు.

ఆయన ఈ సందర్భంలో ఇంకా ఇలా అన్నారు:

"ఒకప్పుడు నేను నాటకాలను ఆడేపనిగా చూసేవాణ్ణి. పరమేశ్వరులు అనే ఆయన వాటిలో వేషాలు వేసేవాడు. ఆ రోజుల్లో ఆ నాటకాలు ఎంతో బాగుండేవి. 'అవ్వయార్'లో నేను చూసినట్టి అభినయాన్ని ఇదివరలో చూడలేదు. తమిళంలోని 'అవ్వయార్' చిత్రం సొగసు తెలుగులో రమ్యంగా సమకూర్చబడింది. ఇంతవరకు 'అవ్వయార్' కథనే నేను వినలేదు, కనుకనే కొన్ని రోజుల క్రితం ఈ చిత్రంపై శ్రీ సి పి. రామస్వామి అయ్యర్‌గారి ప్రశంసను గ్రహించలేకపోయాను. ఇప్పుడు ఈ చిత్రాన్ని చూచినమీదట ప్రతి ఆంధ్రుడు విధిగా చూచి తీరవలసిన చిత్రమిది అని నేను భావిస్తున్నాను. అంతేకాదు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలుకూడా ఈ చిత్రం చూసే ఏర్పాటు చెయ్యాలి."

"ఎంతో బాగుంది కనకనే "అవ్వయార్" చిత్రాన్ని నాతో కూడా కర్నూలుకు తీసుకువెళ్లా లనిపిస్తున్నది.

"అవ్వయార్‌లా వర్తించగలవారు మానవులలో బహు అరుదు. ఉదాహరణకు—తాను వివాహం వలదన్న అవ్వయార్ రాజు (పారీ) కుమార్తెలకు స్వయంగా దగ్గరవుండి వివాహం జరిపించింది ఇతరులకోసం యిటువంటి త్యాగం చెయ్యాలన్న "అవ్వయార్" వంటి వారి ఉద్బోధలను ప్రతిదేశం, ప్రతిజాతి, ప్రతి పౌరుడు సజీవంగా అట్టేపెట్టాలి."

## లోక్‌పార్టీ తీర్మానం

(1 వ పేజీ తరువాయి)

ఏ అసోసియేషన్ కైనా స్వాభావికంగా వుండే హక్కు—ఎప్పుడు బడితే అప్పుడు విడిపోయే హక్కు—తమకు వున్నదని, దానికి అనుగుణంగానే ఉపసంహార పత్రాలను తాము సిద్ధం చేసి పెట్టుకొన్నామన్నారు.

శ్రీ పి. తిమ్మారెడ్డి తన రాజీనామా పత్రాన్ని పంపించారా అని ప్రశ్నించగా, ఆయన ప్రవర్తనకు తాము బాధ్యులంకామని రంగాగా రన్నారు.

కె. ఎల్. పి., పి. ఎస్. పి., కాంగ్రెస్ మున్నగు ప్రజాస్వామిక పక్షాలన్నిటిని కలపడానికి ప్రకాశంగారు ముందుకువచ్చి ప్రయత్నిస్తుండడం సంతోషంగా వున్నదని రంగాగారు అన్నారు.

ప్రజాస్వామిక పక్షాల అధికారపూర్వక ప్రతినిధులతో సుస్థిర ప్రజాస్వామిక మంత్రివర్గం ఏర్పరచడాన్ని తాము కోరుతున్నామని రంగాగారు వివరించేశారు మనస్ఫూర్తి సహకారం, అనురూప సహకారం, వ్యతిరేకం ఇందులో ఏదైనా వుండవచ్చునని అంటూ అనురూప సహకారవిధానం రాజాజీ మంత్రివర్గంపట్ల వ్యవహరించడానికి అనుసరించబడిందని, దానికి ఇప్పుడు స్వస్తి చెప్పామని రంగాగారు అన్నారు. అనురూప సహకారదృష్టితో తామిప్పుడు ఆలోచించడంలేదన్నారు ఇకముందు అట్టి విధానానికి తాము తిరిగి వస్తామో, రామో ఇప్పుడు చెప్పలేమన్నారు, ప్రస్తుతానికి తాము దానిని గురించి ఆలోచించడం లేదన్నారు.

ఉదయం ప్రకాశంగారితో తాము జరిపిన సంభాషణలను గురించి ప్రశ్నించగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితిని గురించి చర్చించడానికి, పోయిన స్నేహాన్ని, సాహచర్యాన్ని తిరిగి సాధించడానికి ఆ సంభాషణలు ఉద్దేశించబడ్డాయని రంగాగారు అన్నారు

ఆంధ్ర మంత్రివర్గంలో చేరవలసిందిగా తనను ఆహ్వానించే ప్రతిపాదన ఏదైనా మాటల సందర్భంలో చేయబడిందా అని ప్రశ్నించగా లేదని రంగాగారు చెప్పారు.

### రంగా-ప్రకాశం సంప్రతింపులు

మద్రాసు, సెప్టెంబర్ 27—నేటి ఉదయం 8-3 గంటల మధ్య కృషికార్‌లోక్ పార్టీ నాయకుడు రంగాగారు శ్రీ ప్రకాశంగారిని కలుసుకొని ఆంధ్ర మంత్రివర్గం నిర్మాణ వ్యవహారాలను గురించి చర్చించారు. చర్చలలో కె ఎల్ పి లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ గౌతు లచ్చన్నగారుకూడా పాల్గొన్నారు

సంప్రతింపులు సంతృప్తికరంగా, సుహృద్భావ పూరితంగా జరిగినట్టు కె. ఎల్. పి. వర్గాలలో భావించబడుతున్నది.

## క్రీడాలోకం

### అఖిల భారత రగ్బీ ట్రోఫీ

కలకత్తా, సెప్టెంబరు 26—ఇక్కడ జరిగిన అఖిల భారత రగ్బీటోర్నమెంటులో, ఫైనల్స్‌లో సింహాళం, కలకత్తా ఫుట్‌బాల్ జట్టుల మధ్య ఆట డ్రా అయింది. కలకత్తా రగ్బీ చరిత్రలో ఈ ఆట అత్యుత్తమ మైందిగా పేర్కొనబడుతున్నది.

ఈ పోటీ ప్రారంభించబడ్డ 1924 నుంచీ ప్రతి ఫైనలు ఆటనూ తిలకిస్తూ వస్తున్న ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని ఇస్తూ పై విధంగా పేర్కొన్నాడు.

మొత్తం ఆట పొడుగునా ప్రేక్షకులు తమ సీట్ల అంచులమీదనే కూర్చున్నారు. ప్రతి నిమిషమూ 'థ్రిల్స్'తోనే గడిచింది. ఈ పోటీ డ్రా కావడం ఎంతో సముచితంగా వుంది

ఈ ట్రోఫీ మొదటి 6 మాసాలు కలకత్తా ఫుట్‌బాల్ క్లబ్బు దగ్గర, తరువాతి 6 మాసాలు లంక జట్టువద్ద వుంటుంది.

### డ్యూరండ్ ఫుట్‌బాల్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26—51వ డ్యూరండ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో 28జట్టులు పాల్గొనగలవని తెలుస్తున్నది. అందులో 21 జట్టులు ఢిల్లీకి వెలుపలనుంచి వచ్చేవి. ఈ టోర్నమెంటు పోటీలు యిక్కడ అక్టోబర్ 29 నుంచి ప్రారంభం కాగలవట.

### తండ్రీ, కొడుకుల విజయం

మైసూరు, సెప్టెంబర్ 26—మైసూరు జింఖానా టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్‌లో మద్రాసు తండ్రీ, కొడుకులు శ్రీ ఆర్. కృష్ణన్, టి కె రామనాథన్‌గారలు 6-2, 6-1, 6-1 పాయింట్లతో ప్రత్యర్థులైన బనసరాజ్, కసినపతిగార్లను ఓడించి ట్రోఫీని గెల్చుకొన్నారు.

### జాతీయ క్రికెట్ ఛాంపియన్‌షిప్

కలకత్తా, సెప్టెంబర్ 26—రంజీ ట్రోఫీ జాతీయ క్రికెట్ ఛాంపియన్ షిప్ ఆటలు గత సంవత్సరంలో వలెనే ప్రాంతీయ పద్ధతిపై జరుగుతాయి. ఇవి 5 ప్రాంతాలుగా విభజించబడ్డాయి దక్షిణ ప్రాంతంలో మైసూరు, ఆంధ్ర జట్టులకు మొదటి రౌండులోను, హైదరాబాదు కేరళ జట్టులకు రెండవ రౌండులోను పోటీలు జరుగుతాయి ఈ ఆటల తేదీలు తర్వాత ప్రకటించబడగలవు

### పాకిస్తాన్‌లో కామన్‌వెల్త్ జట్టు

లాహోర్, సెప్టెంబర్ 26—వచ్చే జనవరి నెలాఖరులోగాని ఫిబవరి ప్రారంభంలోగాని కామన్‌వెల్త్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించగలదని తెలుస్తున్నది.

### అఖిల భారత వాలీబాల్

అంబాలా, సెప్టెంబరు 26—అఖిల భారత వాలీబాల్ పోటీలలో పాల్గొనడానికి వచ్చిన మూడు పాకిస్తాన్ జట్లు తొలి పోటీలలోనే ఓడించబడ్డాయి.

### స్త్రీల హాకీ జట్టు

లండన్, సెప్టెంబర్ 26—అంతర్జాతీయ హాకీ పందాలలో పాల్గొనడానికివచ్చినఇండియా స్త్రీల హాకీ జట్టు ఇక్కడ తడినేలకు, వాతావరణానికి అలవాటు పడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు

## వర్కింగ్ జర్నలిస్టుల కోర్కెలు

నాగపూర్, సెప్టెంబర్ 27—వర్కింగ్ జర్నలిస్టుల దినోత్సవ సందర్భంలో ఇక్కడ నాగపూర్ జర్నలిస్టుల సమావేశం జరిపి, పారిశ్రామిక వివాదాలకు సంబంధించినంతవరకు వర్కింగ్ జర్నలిస్టులను "వర్కర్ల"గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

# నెల్లూరు స్వాతంత్ర్య ఉద్యానవనం కేసు

## మునిసిపాలిటీపై డిక్రీ ఇస్తూ తీర్పు

నెల్లూరు, సెప్టెంబర్ 24—నెల్లూరు పట్టణంలో 1947 ఆగస్టు 15 వ తేదీ భారత స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో మునిసిపాలిటీవారు నిర్మింపదలచిన "స్వతంత్రోద్యానవనము"నకు తాను విరాళంగా 1000 రూపాయలు ఖర్చుతో రేడియో రూము నిర్మించియిచ్చుటకు అంగీకరించి, ఆ వాగ్దానం మేరకు ను. 308 లు పైచిలుకు ఖర్చుపెట్టి రేడియో రూము పునాదులు కట్టించినందున అటు పిమ్మట ఎన్నుకోబడిన కౌన్సిలువారు ఈ ఉద్యానవనం నిర్మించుటకు విముఖులుగా వున్నట్లు తనకు తెలిసినందువల్ల, తాను ఖర్చు చేసిన మొత్తం సొమ్ము ఇప్పించవలసిందిగా రేడియో రూము దాత శ్రీ చతుర్వేదుల రామచంద్రయ్యగారు నెల్లూరుమున్సిపాలిటీపై తెచ్చిన దావాను స్థానిక డిస్ట్రిక్టు మున్సిఫ్ శ్రీ వి. వెంకటరమణగుప్తగారు విచారించి మున్సిపాలిటీపై ఖర్చులతోటి డిక్రీ యిచ్చారు.

# కలకత్తాలో కమ్యూనిస్టుల అరెస్టులు

## నిషేధాన్ని ధిక్కరించగా

కలకత్తా, సెప్టెంబర్ 27—ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను ధిక్కరించి ఆసియా ప్రతినిధి జరపడానికి రేపు 30 వ తేదీని సమ్మె జరపడానికి నిర్ణయించిన కారణంగా చాలా మంది కమ్యూనిస్టులను, ట్రేడ్ యూనియన్ నాయకులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలో అసెంబ్లీలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడైన శ్రీ జ్యోతిబసు ఇల్లు సోదా చెయ్యబడింది.

# కొరియా రాజకీయ సభ

## ఇండియాకు ప్రాతినిధ్యం విషయమై ఫ్రాన్సు వైఖరిని వివరిస్తూ షూమన్ ప్రకటన

న్యూయార్క్, సెప్టెంబర్ 26—తనకు ప్రత్యక్షంగా సంబంధించిన సమస్యలను, కొరియా సమస్యను మించి దూరప్రాచ్యంలో శాంతి పునఃస్థాపనకు సంబంధించిన తదితర సమస్యలను పరిశీలించడంలో తోడ్పడేనిమిత్తం ఆసియా రాజ్యాలను, ముఖ్యంగా ఇండియాను కొరియా రాజకీయ సభ ఆహ్వానించడానికి వీలుగా ఫ్రాన్సు శాయశక్తులా యత్నించగలదని ఫ్రెంచి ఉపవిదేశాంగ మంత్రి మున్యూర్ మారిస్ షూమన్ మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో నిన్న పేర్కొన్నాడు.

కొరియా రాజకీయసభ జరుగుతున్న సమయంలోగాని, తదనంతరంగాని ఇండో-చైనాలో దురాక్రమణను ముగింపజేయడానికి రాయబారుల ద్వారా సంభాషణలు జరగడంతో ఆసియా దేశాలతో అంతర్జాతీయ సంబంధాలు చక్కబడగలవనే ఆశించవచ్చునని మిస్టర్ షూమన్ అన్నాడు.

యుద్ధ విరమణ సంధి సమావేశ నిర్ణాయక సంఘం కొరియా రాజకీయ సభ అక్టోబర్ 28 వ తేదీని జరగాలని సిఫారసుచేసింది. ఈ తేదీనిగురించి, రాజకీయసభలో పాల్గొనే రాజ్యాలను గురించి సమితి జనరల్ అసెంబ్లీ పునర్విమర్శ చెయ్యాలన్న ప్రతిపాదనకు ఫ్రాన్సు పూర్తిగా ప్రతికూలంగా వుంది. ఈ సందర్భంలో మిత్రరాజ్యసమితి అనుసరించే వైఖరి, కొరియా రాజకీయ సభలో పాల్గొనే రాజ్యాల ప్రతినిధుల పేర్లు యీవరకే ప్రకటించబడ్డాయి.

"మనకు అట్టే వ్యవధి లేదు. ఈ సమయంలో సభ కార్యక్రమంపై చర్చలను పునః ప్రారంభించాలనడంవల్ల అసలు సమస్యల పరిశీలనకు విలంబన జరగగలదు" అని మిస్టర్ షూమన్ అన్నాడు.

మిస్టర్ షూమన్ ఇంకా ఈ విధంగా అన్నాడు:

"కొరియా రాజకీయసభ ఏవిధంగా జరగాలన్న ప్రశ్న ముఖ్యంకాదు. ఆ సభ అసలు జరగాలి. యుద్ధంమూలంగా విచ్ఛిన్నమైపోయిన కొరియాలో శాంతిభద్రతల పునస్థాపనకు దారితీసేమార్గాలను పరిశీలించే అధికారం వుండాలి. కొరియా యుద్ధంలో పాల్గొన్న రాజ్యాల లక్ష్యం-స్వతంత్ర సమైక్య కొరియా స్థాపనను సాధించాలి.

"కొరియా సమైక్యాన్ని శాంతియుత విధానాల ద్వారానే సాధించవచ్చు. ఆదేవిధంగా కొరియనుల స్వాతంత్ర్యాన్ని కెనెడియన్ విదేశాంగ మంత్రి మిస్టర్ లెస్టర్ పియర్సన్ అన్నట్లు సమితి ఆధ్వర్యాన నిర్వహించబడ్డమైన ఎన్నికలద్వారా ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడినపుడే సాధించవచ్చు.

"ఈ రెండు లక్ష్యాలను తక్షణం సాధించడానికి అవకాశం లేదని, ఓర్పుతో తీవ్రమైన కృషి జరిపినపుడే సంభవం కాగలదని ఫ్రాన్సు గుర్తించకపోలేదు. దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ఏర్పడివున్న అస్వాభావికమైన విభాగాన్ని, విభేదాలను సాధ్యమైనంత త్వరలో తొలగించడమే మన తక్షణ లక్ష్యం. ఈ సందర్భంలో ఆసియా రాజ్యాలు, ముఖ్యంగా ఇండియా సహాయం ఉపకరించగలవు. ఈ రాజ్యాలను ఆదిలోనే ఆహ్వానించడానికి అవకాశం లేకపోయినపక్షంలో ఆద్యతనభావిలోనే తనకు ప్రత్యక్షంగా సంబంధించిన సమస్యలను, దూరప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించిన సమస్యలను పరిశీలించడంలో తోడ్పడవలసినదిగా కొరియా రాజకీయ సభ ఆహ్వానించడానికి ఫ్రాన్సు తన శాయశక్తుల యత్నించగలదు.

### ఫ్రెంచి కాలనీల భావి

ఇండో-చైనాలోని మూడు ఆసోసియేట్ రాజ్యాలు, కంబోడియా, లావోస్, వియత్నామ్‌లకు సాధ్యమైనంతత్వరలో స్వాతంత్ర్య ప్రదానం కావించడానికి జులై మూడవ తేదీని చేసిన ప్రకటనకు అనుగుణంగా ఫ్రాన్సు మూడు ఆసోసియేట్ రాజ్యాలతోను అప్పుడే రాయబారాలను సాగిస్తున్నది. తమకుతామై రక్షణబాధ్యతను వహించగలిగేవరకు ఈ మూడు రాజ్యాల స్వాతంత్ర్యాన్ని పరిరక్షించడం వినా ఫ్రాన్సుకు మరొక లక్ష్యంలేదు.

### సమితి అనవసర జోక్యం

ఉత్తర ఆఫ్రికాలోని ఫ్రెంచి భూభాగాల విషయంలో మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అనవసరంగా జోక్యం కలిగించుకొని అప్రతిష్ఠను తెచ్చిపెట్టుకొన్నది.

బర్మీస్ ప్రతినిధి యు మ్యాంగ్ దిన్ ప్రసంగిస్తూ, కొరియాలో ఏ పక్షమైనా తిరిగి యుద్ధాన్ని ప్రారంభించడం క్షంతవ్యంకాని అపరాధమే కాగలదన్నారు.

బర్మాలోని చైనీస్ నేషనలిస్టు సైనికుల నందరను వెళ్ళగొట్టినపుడేకాని తమకు శాంతి కలగదని కూడా ఆయన అన్నాడు.

# మేజర్ జనరల్ థోరట్ చాతుర్యం

## సంఘర్షణ నివారించిన వైనం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26—కొరియాలోని ఇండియన్ సంరక్షణ దళాల సేనాని మేజర్ జనరల్ యస్. పి. పి థోరట్ నిన్న హింద్ నగర్ (కొరియా)లో అసభ్యకరమైన పరిస్థితి ఏర్పడకుండా తప్పించగలిగాడు.

స్వదేశానికి తిరిగిపోనొల్లని 500 మంది చైనీస్ యుద్ధఖైదీలు చేరి తమ దేశానికి పంపించివేయబడిన తమ సహచరు నొకరిని తిరిగి రప్పించేవరకు హామీగా డోగ్రా రెజిమెంట్‌కు చెందిన మేజర్ హెచ్. యస్ గ్రేవాల్‌ను పట్టుకొని వుంచుకుంటామని పట్టుబట్టారు. మేజర్ గ్రేవాల్‌ను ముట్టడించి, ఆయనతో దెబ్బలాడ్డం మొదలుపెట్టారు చిన్న సంఘర్షణ కూడా జరిగింది. అంతట రైఫిల్స్‌తో ఒక ఇండియన్ సైనికదళాన్ని ఆయన కార్యాలయం చుట్టు కావలా పెట్టారు

ఇంతలో మేజర్ జనరల్ థోరట్ వచ్చి యుక్తియుక్తంగా చైనావారిని మందలించారు ఆదరించడంలో చైనాకు మించింది లేదన్న విషయం గుర్తుకుతెచ్చి, ఆ దేశానికి చెందినవారు ఆ అంతస్థుకు తగినట్టుగా వ్యవహరించడం లేదని అన్నాడు.

"మీ రేమి చైనావా రయ్యా! అతిథుల పట్ల మీ మర్యాదలు, మన్ననలు ఏమైనవి? తుదకు నా సైనికులకు సిగరెట్లుగాని, టీ గాని మీరివ్వనే లేదే" అని, మేజర్ జనరల్ థోరట్ ప్రశ్నించేసరికి వారి కోపం మటుమాయమై పోయింది, తుదకు అందరూ కలిసి ఇండియా సేనానికి సైనికవందనం సమర్పించడంతో ఈ తగాయిదా తీరిపోయింది.

తుదకు తమ కోర్కెను వెల్లడిస్తూ ఒక దరఖాస్తును పంపాలని చైనా యుద్ధ ఖైదీలు నిర్ణయించుకున్నారు.

ఈ సంఘటన వివరాలు నేడు ఇండియా ప్రభుత్వం దేశరక్షణ శాఖకు వచ్చిన వివేదికతో కలవు

### మంత్రి శ్రీ త్యాగి అభినందనలు

ఇందుకు మేజర్ జనరల్ థోరట్‌ను అభినందిస్తూ ఇండియా దేశరక్షణ శాఖ మంత్రి శ్రీ మహావీర్ త్యాగి నేడు కింది అభినందన సందేశం పంపించారు:—

"అతి క్లిష్టపరిస్థితులలో అతిసాహసంతో, బహు నైపుణ్యంతో వ్యవహరించినందుకు మిమ్ము అభినందిస్తున్నాను. లాన్స్‌నాయిక్ ఠాకూర్ సింగ్, మేజర్ జనరల్ హెచ్. యస్, గ్రేవాల్ తదితర సైనికాధికారులకు ఈ సంఘటనతో సంబంధంగల భారత సైనికులకు కూడా నా అభినందనలు తెలియజేయండి."

# కొమింటాంగ్ గెరిల్లాలపై బర్మా విమానదాడులు

రంగూన్, సెప్టెంబరు 21—బర్మా వైమానికదళం కొమింటాంగ్ గెరిల్లా దళాల ప్రధాన స్థావరం మోంగ్ కోస్టపై నేడు దాడులు చేసింది

తూర్పు షాన్ సంస్థానాలలో వున్న ఈ స్థావరంపై గత నాలుగు రోజులుగా బర్మా విమానాలు దాడులు చేస్తున్నట్లు యుద్ధకార్యాలయం ప్రకటించింది

మోంగ్ కోస్టునుంచి థాయిలెండ్ సరిహద్దులకు వెళ్ళే రోడ్డు మార్గాన్ని కూడా ఈ విమానదళం ఛేదించింది.

ఈ దాడులవల్ల కొమింటాంగ్ గెరిల్లా దళాలకు పూర్తిగా నష్టం చేకూరి వుండవచ్చునని యుద్ధ కార్యాలయం భావిస్తున్నట్లు కూడా ఈ ప్రకటనలో ఉదాహరించబడింది.

# ఇండో-చైనాలో శాంతి స్థాపన

## కమ్యూనిస్టులతో చర్చలకు అమెరికా షరతు

వాషింగ్టన్, సెప్టెంబర్ 25—కొరియాలో సంతృప్తికరం కాగల శాంతి పరిష్కారానికి కమ్యూనిస్టులు అంగీకరించే పక్షంలో ఇండో-చైనాలో శాంతి రాయబారాలు కొనసాగడానికి తమకు అభ్యంతరం లేదని అమెరికన్ ఉద్యోగులు నేడు అన్నారు.

కమ్యూనిస్టులతో జరగదగు ఏ సమావేశంలోనైనా ఫ్రాన్సుతోను, ఇతర పాశ్చాత్య రాజ్యాలతోను చేతులు కలపడానికి అమెరికా యిష్టపడగలదని సమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఫ్రెంచి విదేశాంగ ఉపమంత్రి మిస్టర్ మారిస్ షూమన్ ప్రసంగంపై వ్యాఖ్యానించిన సందర్భంలోనే అమెరికన్ ప్రభుత్వోద్యోగులు ఈ అభిప్రాయాలను అంతరంగికంగా వెల్లడించారు కొరియా రాజకీయ సభలో ముందు కొరియా సమస్యపై కొంతవరకు చర్చ జరిగిన తర్వాత ఇండో-చైనా సమస్య గురించి చర్చించడానికి బ్రిటన్ ఆమోదించగలదని లండన్‌లోని రాజకీయవర్గాలవారు అన్నారు.

# జపాన్ ఉప్పెనలో 108 మంది మృతి

టోకియో, సెప్టెంబరు 26—36 గంటలు జపాన్ ముంచివేసిన ఉప్పెనవల్ల మొత్తం 108 మందిమరణించారు 167మందికిగాయాలు తగిలినవి. 180 మంది కనపడ్డంలేదు మరమ్మత్తులు చేసే దళం నిద్రాహారాలు లేకుండా రాత్రింబగళ్ళు పనులుచేస్తున్నవి.

గతరాత్రి నుమిడా, ఎడావా నదీ లోయ ప్రాంతాల నుంచి 6,000 మంది సురక్షిత ప్రాంతాలకు చేర్చబడినారు. ఈ నదుల కట్టలు ఏ క్షణంలో నైనా తెగిపోగల పరిస్థితి దాపురించింది.

757 ఇళ్లు ధ్వంసమైనవని, 906 కు నష్టం సంభవించిందని, 83 425 ఇళ్ళకు వరద దెబ్బ తగిలిందని తెలుస్తున్నది.

టర్కీలో తిరిగి మత ప్రధాన మైన రాజ్యాన్ని స్థాపించడానికై యత్నించినారన్న ఆరోపణపై అరెస్టు చేయబడిన నేషనలిస్టుపార్టీ నాయకులు 13 మంది విచారణ శనివారంనాడు ప్రారంభమైంది.

# కీన్యాలో రౌండ్ టేబుల్ సమావేశం—ముదుంబీ ప్రకటన

లండన్, సెప్టెంబర్ 25—కీన్యాలోని అన్నిజాతుల ప్రజా ప్రతినిధులతోను సాధ్యమైనంత త్వరలో ఒక రౌండ్ టేబుల్ సభను జరపాలని మూడు మా పాలకతం ప్రభుత్వంచే నిషేధించబడిన కీన్యా ఆఫ్రికన్ యూనియన్ కార్యదర్శి మిస్టర్ జోసెఫ్ ముదుంబీ నేడు అన్నాడు.

శాంతిస్థాపన కృషిలో ప్రభుత్వంతో సహకరించి, ముఖ్యమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలనుగురించి కలోనియల్ కార్యాలయంతో చర్చలు జరపడం ప్రాతిపదికగా ప్రస్తుతం జైలులో వున్న రాజకీయ నాయకులందరిని విడుదల చెయ్యాలని మిస్టర్ ముదుంబీ పత్రికా విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు.

కీన్యాలో అత్యవసర పరిస్థితికి కారణమైన సమస్యల "నిర్మాణాత్మక" పరిష్కారంలో సహాయాన్ని సేకరించుకొనడానికే మిస్టర్ ముదుంబీ యిక్కడకు వచ్చాడు.

గత జులై నెలలో బ్రిటిష్ కలోనియల్ మంత్రి మిస్టర్ లిటిల్టన్ కామన్సు సభలో ఒక ప్రకటన చేస్తూ పరిస్థితులు అనుకూలించినంతనే కీన్యాలో రౌండ్ టేబుల్ సమావేశం జరగగల దన్నాడు.

పార్లమెంటులోని లేబర్‌పార్టీ సభ్యుడు మిస్టర్ ఫెన్నర్ బ్రాక్వే అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ 55,00,000 మంది ఆఫ్రికనులను, 90,000 మంది భారతీయులను, 24,000 మంది ఆఫ్రికనులను వీలైనంత త్వరలో సమావేశపరచాలని మిస్టర్ ముదుంబీ అన్నాడు

ఆఫ్రికన్ రిజర్వులలో యూరోపియనులకు యింకా అమ్మివేయని భూమి 2,07,000 యకరాలు కలదని, దీనిని ఆఫ్రికనులకు లభ్యం చెయ్యాలనీ, ఆఫ్రికనులు దీనిని దుర్వినియోగం చెయ్యడానికి వీలులేకుండా సహకార కమ్యూనిటీ సంఘాల పర్యవేక్షణలో ఆఫ్రికన్ రైతులు వ్యవసాయ కార్యక్రమాలను సాగించాలనే షరతు పెట్టాలనీ ఆయన అన్నాడు.

"అయితే ఈ కార్యక్రమ నిర్వహణకు కావలసిన నిపుణుల నెక్కడనుంచి గొనివస్తారు?" అని మరొకరు ప్రశ్నించారు

"ఇండియా నుంచి 25 మంది ఆఫ్రికన్ విద్యార్థులకు కమ్యూనిటీ ప్రాజెక్టులలోను, వ్యవసాయ కేంద్రాలలోను, గ్రామ పరిశ్రమలలోను శిక్షణ యిప్పించడానికి ఇండియా ప్రభుత్వం సిద్ధంగావుంది. రాక్‌ఫెల్లర్, ఫోర్డ్ సంస్థలు కీన్యాలో కొంత కార్యక్రమాన్ని తలపెట్టినవి. కీన్యా విద్యార్థులకు ఇండియాలో శిక్షణ చెప్పించడానికి ఈ సంస్థలు కొంతవరకు కృషి చెయ్యవచ్చు"

మిస్టర్ ముదుంబీ బ్రిటిష్ కలోనియల్ కార్యాలయంలోని ఉద్యోగులతో చర్చించారు సహకార, ట్రేడ్ యూనియన్ సంస్థల నాయకులను కలుసుకొని అమెరికాకు వెడతారు. ఆ తర్వాత గోల్డ్‌కోస్ట్, నైగీరియాలను సందర్శించాలని కూడా ఆశిస్తున్నాడు.

# డాక్టర్ ముసాదిక్

## షా నిర్ణయం తేలవలసివుండగా గ్రంథ పఠనం

టెహరాన్, సెప్టెంబర్ 26—ఇక్కడికి పదిమైళ్ళదూరంలో వున్న కోటలోని చిన్న మంచంమీద ఒక ముదుసలి పడుకొని ప్రశాంతంగా చదువుకుంటూవున్నాడు.

మూడువారాల పిమ్మట ప్రశాంతంగా ఆయన దినచర్య సాగించడం ఇదే మొదలు ఆయనే మాజీ ప్రధాని ముసాదిక్. నేడు డాక్టర్ ముసాదిక్‌పై తేబడిన కేసు కొత్త ఘట్టాన్ని చేరింది.

డాక్టర్ ముసాదిక్ ఇచ్చిన వాఙ్మూలాలు, మిలిటరీ ప్రాసిక్యూటర్ తీర్పు పూర్తిగా ప్రత్యేక వార్తాహరులద్వారా షాకు ప్రధాని పంపించారు.

ఇక చర్య తీసికొనవలసింది షాయే ఒక జనరల్ అధ్యక్షతన నలుగురు జనరల్స్ సభ్యులుగా సైనిక న్యాయస్థానాన్ని ఆయన ఏర్పాటు చేయవచ్చు. డాక్టర్ ముసాదిక్ దోషిగా నిర్ధారణ అయితే ఆయనకు విధింపవలసిన శిక్ష మరణదండనయే. షా నిర్ణయం చేసేవరకు కాలం గడపడానికి తనకు పుస్తకాలు పంపవలసిందిగా డాక్టర్ ముసాదిక్ కోరారు. (మ. వి.)

నూతనాంధ్రరాష్ట్ర విస్తీర్ణం శేషించిన మద్రాసు రాష్ట్రం విస్తీర్ణంలో దాదాపు సగం, జనాభా నూటికి 36 వంతులు.

# చేనేతకు చీరెలు, ధోవతుల కేటాయింపు

## వారోత్సవ సభలలో అభ్యర్థనలు

రాజమండ్రి, సెప్టెంబర్ 24—రాజమండ్రి తాలూకా రాజానగరం గ్రామంలో చేనేత రక్షణ వారోత్సవం సందర్భంలో శ్రీ నూలు చిన్న వీరభద్రుడుగారి అధ్యక్షత క్రింద 20 వ తేదీ సాయంకాలం సభ జరిపినారు.

చేనేత కాంగ్రెస్ కోరుచున్న విధంగా చేనేతకు వెంటనే చీరెలు, ధోవతులుత్పత్తిని ప్రత్యేకించి చేనేతపై ఆధారపడి వున్న రెండు కోట్ల చేనేత పారిశ్రామికులకు బ్రతుకు తెరువు కల్పించవలసిందిగా భారత ప్రభుత్వమును కోరారు.

మిల్లులకు లభ్యమగుచున్న ధరలకు నూలును చేనేతకు కూడా అందజెయ్యవలసిందని భారత ప్రభుత్వాన్ని అర్థించారు.

1953 సెప్టెంబర్ నెలాఖరులోగా చేనేతకు రక్షణయివ్వని పరిస్థితులలో తప్పనిసరిగా చేనేత కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించిన విధంగా అక్టోబర్ మధ్యనుంచి సత్యాగ్రహము కొనసాగించవలసి వుంటుందని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

### కోనాలలో

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 22—కోనాల చేనేతకాంగ్రెసు యువజన సేవాసంఘం నాయకత్వాన చిన్న చేనేతరక్షణ వారోత్సవం జరుపబడింది. చేనేత పారిశ్రామిక సహకారోత్పత్తి విక్రయ సంఘాధ్యక్షులు శ్రీ కొక్కిరాల వెంకట్రామయ్యగారు సభకు అధ్యక్షతవహించారు

చేనేత కాంగ్రెస్‌వారు కోరుతున్నట్లు చేనేత వారికి వెంటనే చీరెలు, ధోవతుల వుత్పత్తిని ప్రత్యేకించి, ఈ పరిశ్రమపై ఆధారపడివున్న చేనేత పారిశ్రామికులకు బ్రతుకు తెరువు కల్పించవలసినదిగా భారత ప్రభుత్వాన్ని కోరుచూ తీర్మానించారు.

మిల్లులకు సప్లయి చేయురేట్లకే చేనేత వారికి కూడా నూలు సప్లయి చేయాలని ప్రభుత్వాన్ని అర్థించారు.

చేనేత సంఘాలు కోరిన రక్షణ ప్రభుత్వం కల్పించనిచో, అక్టోబర్ మధ్యనుండి చేనేత పారిశ్రామికులు తప్పనిసరిగా సత్యాగ్రహం మొదలుపెట్టవలసివచ్చునని ప్రభుత్వమునకు హెచ్చరించారు.

తీర్మానాల నకళ్లు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజాజీకిని, భారత ప్రధాని పండిట్ నెహ్రూకు పంపుటకు నిశ్చయింపబడినమీదట, శ్రీ మంచి సోమన్నగారి వందనములతో సభ ముగిసింది.

# ఈస్టరన్ రైల్వే

1-10-53 నుండి మార్చబడిన టైము టేబులు

* ఢక్షన్ బొంబాయి—హౌరా మెయిల్, నాగపూర్ మీదుగా వేగముచేయబడినది
* ప్యాసింజరు, లోకలు బండ్లు పొడిగింపబడినవి.

| ట్రెయిన్ నెం అండ్ వివరము | స్టేషను | బయలు దేరుట | స్టేషను | రాక |
|---|---|---|---|---|
| **ఎగువ బండ్లు:** | | | | |
| 43 అప్ హౌరా-మద్రాస్ మెయిల్ | హౌరా | 16 50 | వాల్తేరు | 10 15 |
| 45 అప్ హౌరా-బెజవాడ జనతా ఎక్స్‌ప్రెస్ | హౌరా | 22 5 | వాల్తేరు | 18 35 |
| 68 అప్ తుఫాన్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | 12 15 | మొఘల్‌సరాయ్ | 0 31 |
| 801 అప్ హౌరా-పూరి ఎక్స్‌ప్రెస్ | హౌరా | 20.50 | పూరి | 3 30 |
| **దిగువ బండ్లు:** | | | | |
| 6 డౌను బొంబాయి-హౌరా మెయిలు అలహాబాదు మీదుగా | మొఘల్‌సరాయ్ | 23 12 | హౌరా | 11 15 |
| 41 డౌను బొంబాయి-హౌరా మెయిలు నాగపూర్ మీదుగా | నాగపూరు | 10.00 | హౌరా | 6 40 |
| 46 డౌను బెజవాడ-హౌరా జనత ఎక్స్‌ప్రెస్ | వాల్తేరు | 6.45 | హౌరా | 5.15 |
| 62 డౌను కల్కా-ఢిల్లీ-హౌరా మెయిల్ | మొఘల్‌సరాయ్ | 22 27 | హౌరా | 10 18 |
| 70 డౌను ఢిల్లీ-హౌరా-జనత ఎక్స్‌ప్రెస్ | మొఘల్‌సరాయ్ | 15 30 | హౌరా | 7.00 |
| 802 డౌను పూరి-హౌరా ఎక్స్‌ప్రెస్ | పూరి | 18 55 | హౌరా | 7 40 |

**బండ్ల పొడిగింపు:—**

S 93 A up, S 93 B అప్ కట్వా లోకలుబండ్లు కని, ఆదివారములలో అజీముగంజ్ వరకు పొడిగింపబడినవి. ఆదివారములు S 94 dn కట్వా లోకలు అజీముగంజి నుండి బయలుదేరును.

393 up పాట్నా జంక్షన్—అరహ్ & 390 డౌను—దినపూర్-పాట్నా జంక్షన్. షటిల్ బండ్లు పాట్నా నుంచియు, పాట్నాకును పొడిగింపబడినది.

7 P, L, up & 8,P, L, dn పురులియా—మూరిబండ్లు రాంచి వరకును. రాంచి నుండియు పొడిగింపబడినవి.

11 Dp up &, 12 dp dn, ధన్‌బాద్—పాథర్ డిహి బజారు హాల్టు షటిలు బండ్లు పాథర్ డిహి నుండియు, వరకును పొడిగింపబడినవి. ఈ బండ్లు పాథర్ డిహి బజారు హాల్టువద్ద తప్ప మరి యితరచోట్ల నిలువవు

పొడిగింపబడిన బండ్ల టైముల పూర్తి వివరాలకు, స్టేషనుమాస్టర్లను సంప్రదించండి లేక టైముటేబులును చూడండి.

**పూరి—షహజహాన్‌పూరు ప్యాసింజరు బండ్లు**

సీల్దా—నైహాటి—బండెల్ లోకల్ బండ్లు.

నం. ఎస్ 328 అప్, ఎస్ 333 అప్, ఎస్. 330 డౌన్, ఎస్. 402 డౌన్, సీల్దా—బండెల్ లోకల్‌బండ్లు నైహాటిమీదుగా నైహాటి బండెల్‌మధ్య రద్దుచేయబడి, వాటికిబదులు నైహాటి బండెల్ బండ్లు ప్రవేశపెట్టబడును.

131 అప్ 132 డౌన్ పూరి—షహజహాన్‌పూరు త్రూ ప్యాసింజరుబండ్లు నిలుపబడినవి. వీటికి బదులు నం. ఎస్. 131 అప్ 132 డౌన్. అసన్‌సాల్—షాహజహాన్‌పూరు, మరియు 397 అప్ 398 డౌన్. పూరి—అసన్‌సాల్ ప్యాసంజేరు బండ్లు వాటికి బదులుగా పెట్టబడినవి. వాటి టైములు వివరాలకు స్టేషన్‌మాస్టర్లను సంప్రదించండి, లేక టైముటేబులు చూడండి.

**బండ్లు ఆపివేయబడినవి**

395 అప్ పాట్నా సిటి—బఖ్తియార్‌పూర్, మరియు 396 డౌన్. దినపూర్—పాట్నా సిటి షటిలు బండ్లు పాట్నా సిటి—పాట్నా జంక్షన్‌ల మధ్య నిలిపివేయబడును.

**త్రూ సెర్వీస్ కోచీలు:—**

హౌరా—పాథర్‌డిహి మధ్య ఈ క్రింది బండ్లలో ఒక ఇంటరు 7 మూడవక్లాసు వేరుగా పొయ్యే పెట్టెలను ప్రవేశపెట్టబడును.

| | | | | | | |
|---|---|---|---|---|---|---|
| 75 UP | 20 35 | బయలుదేరుట | హౌరా | చేరుట | 6 35 | 76 DN |
| ,, | 1 40 | చేరుట | ధన్‌బాద్ | బయలుదేరుట | 1-12 | ,, |
| 1 DP UP | 4 14 | బయలుదేరుట | | చేరుట | 0 25 | 12-DP DN |
| ,, | 5-30 | చేరుట | పాథర్ డిహి | బయలుదేరుట | 23 28 | ,, |

75 అప్ 76 డౌన్ డూన్ ఎక్స్‌ప్రెస్ బండ్లలో ధన్‌బాద్—మొఘల్‌సరాయి మధ్య పోవు ఒక 3 వ క్లాసు వేరుగాపోవు పెట్టెను ఆ బండ్లలో బెంగుళూరువరకు, బెంగుళూరు నుంచి యెందుబకు పొడిగింపబడినది

**ఏర్-కండిషన్ వసతులు నిలిపివేయుట**

73 UP & 74 DN, హౌరా - అమృతసర్‌మధ్య ఏర్పాటు చేయబడిన వారపు ఏర్-కండిషన్ సర్వీసు నిలిపివేయబడినది.

మొదటి తరగతి వసతి నిలిపివేయుట 1 ఈ క్రింది సమోదువరచిన వాటిలో తప్ప మిగత బండ్లలోను, త్రూ సర్వీస్ పెట్టెలలోను మొదటి తరగతి వసతులు నిలిపివేయబడినవి.

73 UP & 74 DN హౌరా - అమృతసర్ మెయిలు బండ్లు,బోగీ కంపోతో చేర్చి హౌరా - లక్నోమధ్య నడచు I & II క్లాసు పెట్టెలు

65 UP & 66 DN హౌరా - ఫిరోజ్‌పూరు ఎక్స్‌ప్రెస్‌లు బోగీ కంపోతో సహా. హౌరా - పాట్నా జంక్షన్ & ఢిల్లీలమధ్య నడచు I & II క్లాసు పెట్టెలు.

307 UP & 308 DN నార్త్ బెంగాల్ ఎక్స్‌ప్రెస్‌లు.

సీల్దా హౌరా డివిజన్లులు, బర్ద్వాను జిల్లాకు సంబంధించిన అన్ని సబర్బన్ బండ్లు

ఒక బోగి కంపోసిట్ :-47 UP/2-MS DN & 1/MS UP/3 28 DN, సీల్దా/హౌరా & నాక్రిలిపట్ చేర్పుపెట్టి సర్వీసులలో నడచు I & II క్లాసుల పెట్టెలు.

**క్రొత్త టైమింగుల ప్రారంభము**

30-9-53—1-10-53 మధ్య అర్ధరాత్రి నుండిగాని తర్వాత సాధ్యమైనంత త్వరగా సాధి క్రొత్తవేళల ప్రకారము నడచును

30-9-53 షాజహాన్‌పూర్ నుండి బయలుదేరు 132 DN మరియు పూరి నుండి బయలుదేరు 131 UP బండ్లు అసన్‌సాల్‌వద్ద ఆగిపోవును

క్రొత్త టైంటేబులు స్టేషన్లవద్దను, అధికారము పొందిన బుక్‌స్టాల్సువద్దను త్వరలో అమ్మకమునకు దొరుకును.

కలకత్తా, 23-9-53.

చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్.

# అమెరికా, స్పెయిన్ ఒడంబడిక

## 20 సంవత్సరాల వరకు అమెరికాకు ఆశ్రయాలు

వాషింగ్టన్, సెప్టెంబర్ 26—స్పెయిన్‌లో నౌకా, వైమానికాశ్రయాలను స్థాపించుకొని అభివృద్ధి చేసుకోడానికి అమెరికాకు పూర్తి అధికారమిస్తూ, ఇందుకు బదులుగా స్పెయిన్‌కు అవసరమైన యుద్ధసామగ్రిని అమెరికా సరఫరా చేయగలదని హామీని పొందుతూ వున్న ఒడంబడికపై నేడు సంతకాలు జరిగినవి.

ఈ ఒడంబడిక అమెరికా, స్పెయిన్‌ల మధ్య 20 సంవత్సరాలు అమలులో వుండగలవు.

మిలాన్‌లో సోమవారంనాడు ప్రారంభం కానున్న అంతర్జాతీయ సిల్కు ఉత్పత్తిదారుల మహాసభలో 17 దేశాలు పాల్గొంటున్నవి అందులో అమెరికా, జపాన్‌లు కూడా కలవు.

# నేషనలిస్ట్ చైనా ప్రెసిడెంట్ గిరి

## మళ్ళీ చాంగ్ ఎన్నికకు అవకాశం

తైపే, సెప్టెంబర్ 26—కోమిన్‌టాంగ్ పార్లమెంట్ ఎన్నికలలో కమ్యూనిస్టులు పోటీ చేయకుండా నిషేధిస్తూ నిన్న ఒక శాసనం ఆమోదించి, ఆ విధంగా తిరిగి చాంగ్ కై-షేక్ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావడానికి దోహద మిచ్చింది

వచ్చే మే నెల 10 వ తేదీన చాంగ్ కై-షేక్ ప్రెసిడెంట్ పదవీకాలం పూర్తి అవుతుంది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా రైల్వే అధికారులు రైలు బళ్ళలో ఎక్కువ ఫ్యానులు, మంచలైట్లు, ప్లాట్‌ఫారంమీద వెయిటింగ్‌హాల్సువంటి సౌకర్యాల కోసం 63 లక్షల రూపాయలు ఖర్చు పెడుతారని తెలుస్తున్నది.

ఇండియా చట్టీలు, ఊదుగాయలవల్ల 1953 లో 22 లక్షల 84 వేల రూపాయల విదేశ మారకం జరిగింది.

# SQUAREWORD D-17

**CLOSING DATE**
(Subject to Rules and Conditions)
**6 p.m. Thursday Oct. 8, for Posted Entries.**

**Post Entries to:**
**Squareword D-17, Express Newspapers Ltd., Mori Gate, Delhi.**

**Clues Across**

1. Never let mere set-backs make you —— defeat!
5. Good worker seldom wastes time on ——
6. —— of ill-natured people are usually unpleasant
8. Sometimes best way to make wilful child —— on doing something is to ask him to stop doing it!
9. Children seldom take to —— happily
14. Seeing his friends —— causes a man sometimes to follow their example
15. Man who hasn't sound lungs is seldom a good ——
16. The more conscientious you are the less likely you are to —— much
17. By being a little ——, wifie sometimes persuades hubby to buy her new clothes!
18. People can scarcely be real friends unless they know a lot about each other's ——

**Clues Down**

2. A man sometimes scarcely notices big —— he has longed for
3. Apparently, normal little boys seldom —— themselves really clean!
4. When we pay for doing things that are ——, the older we are the more dearly we often pay
5. One's apt to speak somewhat —— when chair into which one is lowering oneself is playfully withdrawn
7. When boss openly charges worker with dishonesty, such a reply is apt to shake him
10. —— women are often impatient of fulsome flattery from men
11. It's seldom good for people to get their way when they —— to get it
12. As a rule, man keenly resents words that hurt his ——
13. When there are many idle —— in a country, riots often result

***Free Entry Conditions***

*In Squareword D-17 you may enter ONE FREE SQUARE for every SIX Non-free Squares (i.e. four Re. 1/- and two Half-Fee Squares) entered by you. But you must use the same surname and initials on all such Free and Non-free Squares and send them all in the same cover.*

*Free Squares must be numbered separately. Number the first Free Square No. 1, the second Free Square No. 2 and so on.*

*A Square in a Blank Entry Form or in an ordinary Entry Form may be used as a Free Square, but it must be marked FREE and the Entry Form must be submitted complete with all three Squares. Unused Squares must be left blank.*

.... CUT HERE .... **ENTRY FORM FOR SQUAREWORD D-17** .... CUT HERE

This Entry Form must be submitted complete, with all three Squares and in the name of only one person. Unused Squares must be left blank. Pencil entries are not allowed. Every two Re. 1/- Squares entered entitle the person entering them to one Half-Fee Square. No person who enters only one Re. 1/- Square is entitled to a Half-Fee Square. Re. 1/- Squares and Half-Fee Squares must be numbered separately. For instance, if you enter four Re. 1/- Squares and two Half-Fee Squares, number Re. 1/- Squares 1, 2, 3 and 4, and number Half-Fee Squares 1 and 2




CUT ALONG THIS DOTTED LINE

Re. 1/- SQUARE No ............ Re. 1/- SQUARE No ............ HALF-FEE SQUARE NO........

**D-17** In entering this Competition I agree to abide by the Competition Rules & Conditions and to accept the Competition Editor's decision as final and legally binding

SURNAME in ink and Block Letters Mr / Mrs / Miss ............ INITIALS ........

**I ENCLOSE HEREWITH** Money Order Receipts / Squareword Receipts / Postal Orders Nos.

FULL ADDRESS ........................

.... CUT ALONG THIS DOTTED LINE ....

# గ్రామాలలో వైద్య సేవ

## కేంద్రప్రభుత్వం ప్రణాళికకు మద్రాసు ఆమోదం

మద్రాసు, సెప్టెంబర్ 26—గ్రామప్రాంతాలలో అధికంగా వైద్య సౌకర్యాలను కల్పించే నిమిత్తం కేంద్రప్రభుత్వం సూచించిన స్కీమును ఆచరణలో వుంచటానికి మద్రాసు ప్రభుత్వం ఆమోదించింది త్వరలో ఇందు కోసం వైద్యసహాయ బృందానికి తక్కువ వ్యయంతో శిక్షణ గరపటానికి మద్రాసు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈ ప్రణాళిక ఆచరణ కయ్యే వ్యయాన్ని కేంద్ర మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి వ్యయంలో తమ వాటాను భరించటానికి సంసిద్ధత ప్రకటిస్తూ, మద్రాసు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమాధానం పంపించినట్లు తెలుస్తున్నది

### స్కీము వివరాలు

ఈ స్కీము ప్రకారం ప్రభుత్వం చే గుర్తించబడిన వైద్య కళాశాలలలో రెండు సంవత్సరాల శిక్షణ యివ్వబడుతుంది ఈ శిక్షణ పొందటానికి యస్ యస్ యల్ సి లో కృతార్థులైన విద్యార్థులు, విద్యార్థినులతో సహా అర్హత కల్గివున్నారు శిక్షణ యివ్వబోయే ఆభ్యర్థులను ప్రభుత్వం సెలక్టు చేస్తుంది

వైద్య శాస్త్రంలో ప్రధాన సూత్రాలతో పాటు అనుభవ పూర్వకమైన జ్ఞానాన్ని సంపాదించే నిమిత్తం ఈ శిక్షణ పొందే సమయంలో విద్యార్థులు ఆస్పత్రిలో గల రోగులకు చికిత్స కూడా చేస్తూవుంటారు శిక్షణ పొందే సమయంలో ఒక్కొక్క విద్యార్థికి నెలకు 50 రూపాయల చొప్పున స్టైపెండు యివ్వబడుతుంది ప్రసూతి వైద్య శాస్త్రంలో ప్రత్యేక శిక్షణ విద్యార్థినులకు యివ్వబడుతుంది

శిక్షణ పొందిన పిమ్మట వీరు గ్రామప్రాంతాలలో వైద్యసహాయం చేయాలని స్కీములో సూచించబడింది పైగా ప్రమాదం లేని కేసులను మాత్రమే వీరు చూస్తారు కొన్ని ప్రత్యేకమైన మందులను రోగులకివ్వటానికి కూడా తగు శిక్షణ యివ్వబడుతుంది ఈ స్కీము ప్రకారం శిక్షణ పొందే అభ్యర్థులు డాక్టర్లని పిలువబడరు వైద్య సహాయకవర్గం అని పిలువబడతారు అధికారయుతంగా గుర్తించబడిన ఒక డాక్టరు వీరు చేసే కృషిని సూపర్‌వైజ్ చేస్తూ వుంటారు ఈ మెడికల్ అసిస్టెంటు పనిచేసే గ్రామాన్ని ఆ డాక్టరు వారానికొకసారి వచ్చి చూస్తూ వుంటారు ప్రభుత్వ సర్వీసులో 5 నుంచి 10 సంవత్సరాల దాకా పని చేయగలనని హామీ యిస్తే ఈ స్కీము ప్రకారం శిక్షణ పొందిన వారికి ఉద్యోగం ప్రభుత్వం గ్యారంటీ చేస్తుందట

మెడికల్ సర్వీసెస్ డాక్టర్ ఏ. లక్ష్మణస్వామి మొదలియార్ తోసహా మద్రాసులోని ప్రముఖ వైద్యులు ఈ స్కీమును పరిశీలించి ఆచరణలో వుంచగలందులకు సుముఖత్వాన్ని ప్రకటించినట్లు తెలుస్తున్నది. ఈ స్కీమును త్వరలో మద్రాసు ప్రభుత్వం ప్రారంభిస్తుందన్న పైసమాచారాన్నంతటను పత్రికా విలేకరులకు తెలియ చేసిన ఆరోగ్యమంత్రి శ్రీ ఏ. బి. షెట్టి అన్నారు ఎంత మందికి శిక్షణ యిచ్చే విషయం యింకా నిర్ణయంకా లేదనీ, ఈ విషయం స్కీము ఆచరణకో సంవ్యయం చేయబడే మొత్తంమీద ఆధారపడి వుంటుందనీ, రాష్ట్రంలో ప్రతి పెద్ద గ్రామంలో ఒక మెడికల్ అసిస్టెంటు వుండే విధంగా చూడటం ఈ ప్రణాళిక ఆశయమని ఆరోగ్యమంత్రి తెలిపారు

ఈ స్కీమును ఆమోదించడం దృష్ట్యా తక్కువ వ్యవధిలో శిక్షణ గరపటానికై ఉద్దేశించబడిన మెడికల్ కోర్సును కనీసం ప్రస్తుతం మద్రాసుప్రభుత్వం ప్రారంభించదని తెలుస్తున్నది.

### 'క్షణికోద్రేకంతో ఏర్పడిన సంఘం'

#### నేపాల్ డెమొక్రాట్ లీగ్‌పై ప్రధాని కోయిరాలా వ్యాఖ్య

ఖట్మండూ, సెప్టెంబరు 26 నేపాలీ కాంగ్రెస్, నేపాల్ నేషనల్ కాంగ్రెస్, నేపాల్ ప్రజాపార్టీల సమైక్యంతో ఏర్పడిన నేపాల్ డెమొక్రాట్ లీగ్‌ను గురించి నేపాల్ ప్రధాని శ్రీ మాతృకాప్రసాద్ కోయిరాలా నేడు వ్యాఖ్య చేస్తూ "నాయకులు సాధించిన సమైక్యం క్షణికోద్రేకంతో ఏర్పడిందని, ప్రజలను మోసగించేదని అన్నారు.

"ఆ సమైక్యాన్ని పాటించ నక్కర లేదు ఏవో తాత్కాలికోద్రేకంతో కుదిరిన ఐకమత్య మది" అని ఆయన అన్నారు.

మిలాన్‌లోని ఒకవాణిజ్యసంస్థ తయారుచేసిన క్షయవ్యాధి నిర్మూలనం మందును ఇండియా ఆరోగ్యశాఖామంత్రిణి శ్రీమతి అమృతకౌర్‌కు ఆ సంస్థ ప్రతినిధి సమర్పించినప్పటి ఫోటో

# పత్రికా రచయితల ధర్మాలు

## —సంపాదకుల సభ నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26—అఖిల భారత న్యూస్ పేపర్స్ కాన్ఫరెన్స్ స్థాయి సంఘం నిన్న ఇక్కడ సమావేశమై 15 అంశాల అధికార ధర్మసూత్రాలను ఆమోదించింది

కలకత్తాలోని "టైమ్స్ ఆఫ్ ఇండియా" మూడు ప్రచురణలను ఆపివేయడాన్ని గురించి స్థాయి సంఘం చర్చించి పత్రికా నిర్వాహకులు ఆ మూడు ప్రచురణల సిబ్బందికి తగినంత గడువులో నోటీసు ఇవ్వలేదని, కాగా, నిర్వాహకులు పత్రికా రచయితలకు, కార్మికులకు కొంతకాలంపాటు నిరుద్యోగ నివారణకు వీలుగా తగినంత నష్టపరిహారం ఇవ్వాలని తీర్మానించింది

ఇటీవల కలకత్తాలో పత్రికా విలేకరులపై జరిగిన దౌర్జన్యాన్ని గురించి మరొక తీర్మానం చేయబడింది

ఇండియా పత్రికా రచయితలకు అమెరికా విశ్వవిద్యాలయాలలో శిక్షణ యివ్వడం విషయమై ప్రస్తుతం కాన్ఫరెన్సు అధ్యక్షుని పరిశీలనలోవున్న పథకాన్ని గురించి చర్చలు జరిగాయి ఈ విషయమై అధికారులతో సంప్రతింపులు సాగించడానికి అధ్యక్షునికి పూర్తిగా అధికార మివ్వబడింది.

స్థాయి సంఘం ఆమోదించిన ధర్మసూత్రాలివి:—

(1) ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో పత్రిక ప్రధాన సాధనం గనుక, పత్రికా రచయితలు దానికి ధర్మకర్తలుగా భావించుకొని, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల హక్కులరక్షణకోసం, మానవజాతి శాంతి రక్షణకోసం పాటుపడడంలో ఆసక్తి చూపాలి. (2) పత్రికా రచయితలు తమ కర్తవ్య నిర్వహణలో మానవస్వత్వాలను, సాంఘిక సూత్రాలను ప్రధానంగా పాటించి, వార్తల సేకరణలోనేమి, వాటి ప్రచురణలోనేమి, వ్యాఖ్యలలోనేమి సంఘంపట్ల విశ్వాసంతోను, న్యాయంతోను ప్రవర్తించాలి. (3) దేశంలో అరాజకానికి దారితీయగల వార్తలపట్ల, వార్తల వ్యాఖ్యత పట్ల పత్రికా రచయితలు నిగ్రహంతో వుండాలి. (4) పత్రికా రచయితలు తాము సంపాదించిన వార్తలు సరైనవో, కావో కచ్చితంగా తెలుసుకొనడానికి ప్రయత్నించాలి; జరిగిన విషయాలను తారుమారు చేయడంగాని, విజ్ఞాన్ని-బుద్ధిపూర్వకంగా మినహాయించడం గాని, అసత్యమని తెలిసిన వార్తను ప్రకటించడంగాని జరుగకూడదు. (5) ప్రకటించిన వార్తలకు, వ్యాఖ్యలకు పూర్తిగా బాధ్యత వహించాలి. బాధ్యత వహించదలచనప్పుడు దానిని ప్రత్యేకంగా తెలపాలి. (6) విశ్వాసపాత్రతను గౌరవించాలి వృత్తి రహస్యాలను రక్షించుకోవాలి (7) ఏ వార్తయినా ఖరారు కాదని తెలిసినప్పుడో, ఏ వార్తమీద వ్యాఖ్యానమైనా సరైంది కాదని తెలిసినప్పుడో స్వచ్ఛందంగా వాటిని సవరించాలి. ప్రకటించబడిన వార్త సరైంది కాదని, సత్యదూరమని తెలిపే సవరణగాని, ఖండనగాని ప్రధానంగా ప్రచురించడం విధిగా గుర్తించాలి. (8) పత్రికా రచయితలు తమ వృత్తి హోదాను, వృత్తి వలనబడిన ఇతర ప్రయోజనాలకు వినియోగించుకోరాదు. (9) పత్రికా రచయితల స్వంత అభిప్రాయాలు, ప్రయోజనాలు వృత్తికి ప్రతిష్ఠకు అడ్డు తగలరాదు. (10) వార్తల, వ్యాఖ్యల ప్రకటనకీ, ప్రకటించకపోవడానికి పత్రికా రచయితలు లంచం పట్టడం, లంచం కోరడం, ప్రోత్సహించడం కన్న దుష్కృత్యం మరొకటి లేదు (11) న్యాయంగా వార్తల సేకరణ, ప్రచురణలలో స్వాతంత్ర్యం, న్యాయంగా వార్తలను వ్యాఖ్య చేయడం, విమర్శించడం—ఈ సూత్రాలను ప్రతి పత్రికా రచయిత రక్షించాలి. (12) పత్రికా రచయితలు తమతోటి పత్రికా రచయితల విషయం ఎప్పుడూ మనసులో వుంచుకొని అన్యాయంగా వారి జీవికను ధ్వంసం చేయడానికి ప్రయత్నించరాదు. (13) ప్రజల శ్రేయస్సుకు సంబంధించని వ్యక్తిగత వాద వివాదాలను పత్రికలలో కొనసాగించడం పత్రికా రచన ప్రతిష్ఠకే భంగకరమని గుర్తించాలి. (14) ప్రజల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వదంతులకు ప్రచారమివ్వడం పత్రికా రచన వృత్తికే ప్రతికూలం. ప్రజల వ్యక్తిగతమైన జీవితాలకు సంబంధించిన విషయాలలో సరైనవని నిరూపించదగినవై నవాటి ప్రచురణ కూడా, ప్రజల కుతూహలం కన్నా, ప్రజల శ్రేయస్సుకు అవసరమైనప్పుడు కాని జరుగరాదు. (15) దుర్వ్యసనాలను, నేరాలను ప్రోత్సహించే వార్తలను పత్రికలు ప్రకటించరాదు.

### శాసనసభల కార్యక్రమం ప్రచురణ సమస్య

కేంద్ర ప్రభుత్వ ప్రచురణ ప్రసార శాఖా మంత్రి డాక్టర్ బి. వి. కేస్కర్ నిన్న మధ్యాహ్నం స్థాయి సంఘ సభ్యులను కలుసుకున్నప్పుడు పత్రికలు ప్రకటించే శాసనసభల కార్యక్రమం వివరాలను శాసనసభలో ఆక్షేపిస్తూ, తరచు వాదించే శాసనసభ హక్కుల భంగం సమస్యను గురించి పత్రికా రచయితలు తమ భావాలను ప్రకటించడానికి వీలుగా పార్లమెంటు ప్రజా ప్రతినిధులసభ స్పీకరు, స్టేట్స్ కౌన్సిల్ చెయిర్మన్, రాష్ట్ర శాసనసభల స్పీకర్లను సమావేశపరచాలని స్థాయి సంఘ సభ్యులు కోరారు

ఈ సూచన మంచిదే అయినప్పటికీ తను సొంత ఆలోచించవలసివుందని డాక్టర్ కేస్కర్ అన్నారు.

### రైల్వే ఉద్యోగుల సౌజన్య సప్తాహం

#### అక్టోబర్ మొదటి వారంలో

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27— ఇండియన్ రైల్వేల ఉద్యోగులు అక్టోబర్ 2 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు రెండవ సౌజన్య సప్తాహాన్ని జరుపుతారు. ఈ ప్రయాణికుల పట్ల రైల్వే ఉద్యోగులు మర్యాదగా ప్రవర్తించాలని రైల్వే అధికారులు చేసిన అభ్యర్థన కారణంగా గడచిన మార్చి నెలలో తొలిసారిగా సౌజన్య సప్తాహం జరపబడడం 'ఆంధ్రప్రభ' పాఠకులకు విదితమే.

ఈ వారంలో రైల్వే ఉద్యోగులు అనుసరించవలసిన ఏడు విధులను కొన్ని రైల్వేలు నిర్ణయించాయి. (1) ప్రయాణీకులను మందహాసంతో పలకరించడం, (2) ప్రయాణీకులకు పనిగట్టుకుని తోడ్పడడం, (3) ప్రయాణీకులకువారి తప్పులను తెలియజెప్పడం, (4) సాధ్యమైనంత ఎక్కువ మర్యాదగా పలకరించడం, (5) ప్రయాణికుల కష్టనిష్ఠురాలను తొలగించడానికి చిత్తశుద్ధితో శ్రద్ధతీసుకొనడం (6) దృఢచిత్తంతో వున్నప్పటికీ మోటుగా ప్రవర్తించక పోవడం, (7) మూడవ తరగతి ప్రయాణీకుల పట్ల ప్రత్యేకంగా మర్యాదగా ప్రవర్తించడం- ఇవి ఏడువిధులు.

వచ్చే రెండవ సౌజన్య సప్తాహంలో రైల్వే ఉద్యోగులు "థ్యాంక్ యు" (ధన్యవాదాలు), "ప్లీజ్" (దయచేసి), చిత్తం వంటి మర్యాద మాటలను కొన్ని లక్షల సార్లయినా పలుకుతారు.

టెలిఫోన్ ఉద్యోగులు మరీ ఎక్కువ మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశం చేయబడింది.

ఈ సౌజన్య ప్రచారం కారణంగా ప్రయాణీకులు కూడా ఉద్యోగులపట్ల చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఒక రైల్వే జనరల్ మేనేజర్ రైల్వే బోర్డుకు తెలిపారు.

రైల్వేలకు, ప్రయాణికులకుమధ్య సద్భావం అవసరం గనుక ఈ సౌజన్య ప్రచారాన్ని ఇకమీద కూడా రైల్వేల కార్యక్రమంలో వరుసగా రైల్వే బోర్డు వుంచుతుంది.

# కేరళ యూనియన్ మంత్రివర్గం

## వచ్చే ఎన్నికల వరకు కొనసాగాలని రాజప్రముఖ్ ఆదేశం

తిరువేంద్రం, సెప్టెంబర్ 28—కేరళ యూనియన్‌లో కొత్త ఎన్నికలు జరిగి నూతన మంత్రివర్గం నెలకొనేవరకు పరిపాలన కొనసాగించవలసిందని రాజప్రముఖ్ జాన్ మంత్రివర్గాన్ని కోరుతూ ముఖ్యమంత్రికి జాబు వ్రాశాడట

రాష్ట్రమంతటా కొత్త ఎన్నికలు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నందుకు రాజప్రముఖ్ తన లేఖలో సంతోషం ప్రకటించాడని కూడా తెలుస్తున్నది.

కొత్త ఎన్నికలు డిసెంబర్‌లోనో, జనవరిలోనో జరుగగలవని ఆహార, ఆర్థిక శాఖా మంత్రి శ్రీ పి. గోవిందమీనన్ అన్నారు.

ఎన్నికలు అనుకున్న గడువులోగా జరగడానికి కొన్ని ఏర్పాట్లు చేయడం కోసం రాష్ట్ర అధికారులు త్వరలో ఢిల్లీకి వెళ్లుతున్నారని శ్రీ మీనన్ "ఆంధ్రప్రభ" విలేకరితో అన్నాడు. నీనీత నార్థిక సంవత్సరంలోగా నూతన శాసనసభలో కొత్త బడ్జెటు ప్రతిపాదించడానికి వీలుగా వెంటనే ఎన్నికలు జరిపించడం తన ప్రభుత్వం ఉద్దేశమని ఆయన వివరించాడు.

### ఔరంగాబాద్ రేడియో స్టేషన్

#### రద్దు చేయరాదని హైదరాబాద్ ఎం. ఎల్. ఏ. ల మెమొరాండం

ఔరంగాబాద్‌లోని రేడియో స్టేషన్‌ను అక్టోబర్ 1 వ తేదీ తర్వాత కూడా కొనసాగించాలని, లోగడ నిర్ణయించినట్లు అక్టోబరు 8 వ తేదీకి రద్దుచేయరాదని కోరుతూ హైదరాబాద్ అసెంబ్లీ సభ్యులందరూ కేంద్ర ప్రభుత్వానికి మెమొరాండం పంపారు.

ఔరంగాబాద్ రేడియో స్టేషన్ కొన్ని నెలలుగా పూనా రేడియో స్టేషన్ కార్యక్రమాన్నే ప్రసారం చేస్తుండడం పాఠకులకు విదితమే.

### నెల్లూరు జిల్లాబోర్డుకు 6 లక్షలపైగా లోటు

#### ఉద్యోగుల తగ్గింపు విషయమై యోచన

నెల్లూరు, సెప్టెంబరు 24—ప్రస్తుతం స్పెషల్ ఆఫీసరు యాజమాన్యం క్రింద నిర్వహింపబడుతున్న నెల్లూరు జిల్లాబోర్డు బడ్జెట్లో యీ సంవత్సరానికి 6¼ లక్షల రూపాయలు లోటురాగలదని అంచనా వేయబడినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తున్నది. గత రెండు, మూడు మాసాలుగా జీతాలు ముట్టని ఉపాధ్యాయులు కూడా కొందరు గలరని, ఇట్టి క్లిష్ట ఆర్థిక పరిస్థితులను యెదుర్కొనడం ఎలాగని బాధ్యత కల్గిన అధికారులు తలపోస్తున్నట్లు కూడా తెలుస్తున్నది.

కొందరిని ఉద్యోగాల నుండి తొలగించడం ఒక విధమైన పరిష్కార మార్గమని అధికారులు భావిస్తున్నప్పటికీ, నేటి నిరుద్యోగ పరిస్థితుల్లో అట్టి చర్యవల్ల ఏర్పడనున్న పరిణామములను దృష్టిలో పెట్టుకొని ఎటూ పాలుపోక, ఏమి చెయ్యడమను ఆలోచనలో మునిగి యున్నారని వార్తలు.

### రేడియోలజీ కాంగ్రెసు 8 వ వార్షికోత్సవం

మద్రాసు, సెప్టెంబరు 26—రేడియోలజీ కాంగ్రెసు 8 వ వార్షిక మహాసభ 1954 ఫిబ్రవరి రెండవ వారంలో మద్రాసులో జరుపబడుతుందట, రేడియోలజీ శాస్త్రి, సాంకేతిక ప్రదర్శనం కూడా నిర్వహించబడుతుంది.

బెగూసరాయ్ సమీప ప్రాంతంలో గల వరదపీడిత గ్రామాలవారు శనివారంనాడు సబ్ డివిజనల్ ఆఫీసు ఎదుట ప్రదర్శనం జరిపారు.

# నిజాంలో భూమి సంస్కరణలు

## బిల్లుపై అసెంబ్లీలో వోటింగుకు కొందరు కాంగ్రెస్ సభ్యులకు స్వేచ్ఛనివ్వడానికి ముఖ్యమంత్రి నిరాకరణ

సికిందరాబాద్, సెప్టెంబర్ 26—హైదరాబాద్ అసెంబ్లీలో కౌలుదారీ, వ్యవసాయ భూముల సవరణ బిల్లు వోటింగ్ సందర్భంలో తమకు స్వేచ్ఛనివ్వాలని ఇటీవల అసంతృప్తిచెంది ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ సభ్యులు చేసిన అభ్యర్థనను ముఖ్యమంత్రి శ్రీ రామకృష్ణరావుగారు త్రోసివేశారు.

ఈ 20 మందిలో కొందరు ఆ బిల్లుకు ప్రతిపాదించదలచి, అసెంబ్లీ సెక్రటేరియట్‌కు పంపిన సవరణలను ఉపసంహరించుకోవాలనికూడా ముఖ్యమంత్రి ఆదేశించారట.

సెలెక్టు కమిటీ పరిశీలన తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో అత్యధిక సంఖ్యాకులు ఆమోదించిన ప్రభుత్వం బిల్లుకు కాంగ్రెసు వారు సవరణలు ప్రతిపాదించడం పార్టీ క్రమశిక్షణకు భంగకరమని ముఖ్యమంత్రి తెలిపారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఇటీవల ఈ బిల్లును గురించి చర్చించడానికి జరిపిన సమావేశాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడిన కారణంగా ఈ 20 మంది కాంగ్రెస్ ఎం. ఎల్. ఏ లు సమావేశాలకు హాజరుకావడం మాని వేశారు.

వీరిలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యనిర్వాహకవర్గం సభ్యులుగా వున్నవారుకూడా సమావేశాలకు హాజరుకాలేదు కాగా, నిన్న ఢిల్లీ కెళ్ళిన మాజీమంత్రి శ్రీ పూల్‌చంద్ గాంధీ పండిట్ నెహ్రూను, ఇతర కాంగ్రెస్ హైకమాండ్ సభ్యులను కలుసుకుని ఈ కౌలుదారీ బిల్లు పట్ల తమ వర్గానికి చెందిన 20 మంది భావాలను తెలియజేస్తారని తెలుస్తున్నది.

బిల్లులో పేర్కొన్న కుటుంబ, గరిష్ట కమతాల ఆదాయం పరిమితి (800—3,600) చాలా హెచ్చని, దీనిని ఆమోదిస్తే రైతులకు పంచి పెట్టడానికి భూమే మిగులదని ఈ వర్గం వారి వాదం. మంత్రివర్గం పక్షానికి చెందిన వారు కూడా తమ (20 మంది) భావాలు కలవారేనని, పార్టీ నాయకుని ఒత్తిడి మూలంగా తమ భావాలు వదలుకుంటున్నారని వీరు అంటున్నారు. ఇలా నాయకుని జోక్యం భావిస్వాతంత్ర్యానికి భంగకరం గనుక పార్టీ సామావేశాలకు హాజరుకావడం వ్యర్థమని వీరు అంటున్నారు.

కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభ్యులు 93 మందిలో 42 మంది మాత్రమే పార్టీ సమావేశానికి హాజరుకావడం, ఈ 42 మందిలోని 13 మంది బిల్లుకు ప్రతికూలంగా, వోటు చేయడంవల్ల పార్టీ నిర్ణయం అన్ని వర్గాల ఆమోదం పొందినట్టు కాదని వారు అంటున్నారు.

బ్యాంకు తగాదాలను విచారించే లేబర్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే నిమిత్తం ఇండియన్ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు శ్రీ టి. యస్. రామానుజం ఆదివారం ఉదయం మద్రాసు నుంచి విమానంలో బయలుదేరి బొంబాయి వెళ్లారు.

(8 వ కాలం తరువాయి)

8-45 కమలాబాయ్ పోత్‌దార్: ఖయాల్ ఆసావేరి; 9-0 అబ్దుష్షకూర్: ఘజల్; మధ్యాహ్నం: 12-30 (ఠి); 1-0 మహిళా సమాజం నాగులాము నాటిక—రచన: పాకాల వేంకటరాజమన్నార్. క్షేత్రయ్య పదాలు: డి సుశీల డి త్రిపుర సుందరి; 1-45 (ఠి); 1-50 (తె వా); సాయంత్రం: 6-0 అబ్దుష్షకూర్ ఘజల్; 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 కమలాబాయ్ పోత్‌దార్: ఖయాల్ పూరియాధనాశ్రీ; 6-30 సత్యనారాయణ: భజన్; 6-45 గ్రామసీమ—గీతావళి: నండూరి సుబ్బారావు, రచన: ఎన్. నాగేశ్వరరావు 7-0 (తె వా): 7-15 గ్రామసీమ—రూపక కార్యక్రమం విశేషాలు, ధరలు రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-15 మీ ఉత్తరం అందింది శ్రోతల ఉత్తరాలకు జవాబులు, 8-20 అబ్దుష్షకూర్: ఘజల్; 8-30 (ఠి); 9-0 (అం. ఉ వా); 9-30 డి. పార్వతి (గా); 10-15 ప్రసార సమాప్తి.

# రేడియో

(సెప్టెంబర్ 29, మంగళవారం)

విజయవాడ 357 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8 (అం వా); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం, 1-మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఏ వలె; 1-40 (హిం. తె వా); 2-0 మద్రాస్ బి వలె; 4-0 ప్రాథమికపాఠశాల విద్యార్థుల కార్యక్రమం, సాయంత్రం: 5-30 దేవరకొండ సీతాలక్ష్మి (గా); 5-50 కోట రామకృష్ణయ్య (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 (ఠి); 7-45 వాద్య బృందము; 8-0 దేవరకొండ సీతాలక్ష్మి; 8-30 కోట రామకృష్ణయ్య (వ); 9-0 (అం. వా); 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 వి ఎస్. మణి (గా); 8-0 (అం వా). మధ్యాహ్నం: 1-0 మహిళామండలి 1-3 (ఠి); 1-40 (హిం. వా); 1-50 (ఠి); 4-30 (ఠి); సాయంత్రం: 5-30 టి. ఆర్. కృష్ణమూర్తి అయ్యర్ (వ); 6-0 (అం. వా) స్థానిక ప్రకటనలు, వాతావరణం (అం); 6-15 సేలం జి దేశికన్ (గా); 7-0 (స్థూ ఠి); 7-45 (తిరుచ్చివలె) కుంభకోణం రాజమాణిక్యంపిళ్ళె (వ); 9-0 (అం. వా); 9-15 (హిం వా) 10-0 (స్థూ. ఠి); 10-30 ప్రసార సమాప్తి

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా); 7-15 (ఠి); మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 1-0 (స్థూ. ఠి); 1-30 (అం. వా); 1-40 (ఠి); 1-50 (తె. వా); 2-0 విలయవిద్వాంసుడు సా 2-15 ఉన్నతపాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4 0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; సాయంత్రం: 6-15 (ఠి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం; 7-30 రాష్ట్రావతరణ: జలసంపద-ప్రసంగం మోటూరి సత్యనారాయణ; 9-15 ఉపదేశం నాటిక (తమిళం) రచన: ఘూరన్; 9-30 వి. పార్థసారథి (గా); 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (ఠి); 7-0 (తె వా); 7-15 డి. పార్వతి (గా); 7-45 (ఠి); 8-0 (అం. హిం. వా); 8-30 సత్యనారాయణ (భ);

(మిగతా 7 వ కాలంలో)


త్వరలో రానున్నది! రాష్ట్ర నిర్మాణ తరుణంలో!

నవ్యాంధ్ర నిర్మాతలు

కందుకూరి, గురజాడ, గిడుగు, సర్ రఘుపతి, న్యాపతి, దేశభక్త, దేశోద్ధారక, ఆంధ్రరత్న, కట్టమంచి, ముట్నూరి, సర్వేపల్లి ప్రకాశం, పట్టాభి, రంగా, బొట్టి శ్రీరాములు మొదలైన 30 మంది సుప్రసిద్ధ ఆంధ్ర మహాపురుషుల సంగ్రహ జీవిత చరిత్రలతో, ఆకర్షణీయమైన చిత్రపటాలతో 200 పుటల గ్రంథం. వెల రు 1-8-0

ప్రతులు కావలసినవారు ఈ క్రింది చిరునామాకు వ్రాయవలెను:

నవోదయ పబ్లికేషన్సు, 158, షెనాయ్‌నగర్, మద్రాసు - 10.



జమ్మివారి లివర్‌క్యూర్ పిల్లల లివర్ & స్ప్లీన్ వ్యాధుల చికిత్సకు, నివారణకు

బ్రాంచి ఆఫీసు & వైద్యశాల తాడంకివారి వీధి, బకింగ్‌హాంపేట పోస్టు విజయవాడ

పై అడ్రస్సునందు మాడాక్టరుగారిని కలుసుకొని సలహా పొందవచ్చును

జమ్మి వెంకటరమణయ్య & సన్సు, H.O, మదరాసు-4.

విజయనగరంబ్రాంచి-ఓరుగంటివారివీధి.





చర్మ సంబంధమైన బాధలకు

సత్వర నివారణ సాధనం

Antiseptic Cuticura Ointment క్రిమి విధ్వంసక శక్తిగల క్యూటికురా ఆయింటుమెంటు సత్వరం చర్మానికి ఆరోగ్యం చేకూర్చుతుంది. ఇది చర్మం మీది చిన్న చిన్న గాయాల సలుపును తగ్గిస్తుంది. గాయాలను మాన్పే సమయంలో వాటిని పరిశుభ్రంగా వుంచుతుంది.

తెగిన పుండ్లకు, గీసుకుపోయిన గాయాలు, పొక్కి వివారణకు

557

కూటికూరా ఆయింట్‌మెంట్

CUTICURA OINTMENT



## 1953-54 లో మీ అదృష్టం



ఏ భవిష్యత్తులో ఏమి జరగబోవుచున్నది ఏ సరియైన చర్య తీసుకొనవలెనో మీరు తెలుసుకొనగోరినట్లయితే ఒక పోస్టుకార్డు పైని మీ కిష్టమగు ఒక పుష్పంపేరును, మీరు వ్రాయు తేదీ వేళ వరమున్ను, మీ సరియైన చిరునామాయున్ను వెంటనే వ్రాసి పంపుము. జ్యోతిష శాస్త్రములోని రహస్య గణిత మూలము మేము గుణించి, మీరు కార్డువ్రాసిన తేదిలగాయతు 12 మాసములలో ప్రయోజక్క అదృష్టము, లాభ నష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో మీకు జయము కలుగును. మీ ఉద్యోగ విషయం మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయము, పరదేశ గమనము, తీర్థయాత్రలు, వివాహము, స్త్రీ సుఖము, సంతానము, విద్యా విశేషములు, లాటరీ, ఆకస్మాద్ద్రవ్యలాభము మొదలగువానిని గురించి స్పష్టముగా మూసవారీగా వ్రాసి రు. 1-4-0 లకు మాత్రము. వి. పి. గా పంపగలము (వి. పి. ఛార్జీలు ప్రత్యేకం) దుష్టగ్రహము లేమైనా వున్నయెడల శాంతిచేయు విధానముకూడా తెలుపుచూ చేయవలసిన వివరములు మా పూచీపైని పంపబడును. మేము పంపిన భోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల పైకము వాపసు చేయబడును. ఒకసారి పరీక్షించి చూడుడు.

పండిత దేవదత్తశాస్త్రి, రాజ్‌జ్యోతిషి ఏ. పి. యం) కర్తార్‌పూర్ (ఇ. పి.)

Pt. Dev. Dutt Shastri, Raj Jyotishi (A.P.M.) Kartarpur P.B.



తెల్లటి దంతములున్నచో అవి ఆరోగ్యకరమైనవని ఇండియాలో మిక్కిలి ఎక్కువగా తప్పు అభిప్రాయమున్నది. అందువలన ఈ దేశములో తళతళమని మెరయు దంతములున్నవారు తమ దంతములు మంచిస్థితిలోనున్నవని తప్పుగా తలచుదురు. అయితే నిజమేమిటంటే ఇండియాలో పయోరియా అనే వ్యాధి మిక్కిలి ఎక్కువగా నున్నది. తెల్లటి దంతములున్నమాత్రమున ఈ భయంకర చిగుళ్ల వ్యాధిలేదని తలచుటకు వీలులేదు.

తెలుపుదనము సరిపోదు

పయోరియా రహస్యముగా మొదలుపెట్టి, శరీరమును విషపూరితముగాజేసి, ఆహారముయొక్క పుష్టిని హరించి దంతములను పోగొట్టును. తుట్టతుదకు పయోరియాసున్నవారి ఆరోగ్యమును అది చెడగొట్టును. మీ దంతములు తెల్లగానున్నవని ఆజాగ్రతగా నుండకండి. మీ చిగుళ్లను మర్దనముచేసి మీ దంతములను ప్రతిదినము రెండు సారులు ఫోర్‌హాన్స్‌తో తోముకొని ఈ ప్రమాదకరమైన పయోరియానుండి మిమ్ములను కాపాడుకొనండి. ఈ టూత్‌పేస్టులో మాత్రమే పయోరియాను ఎదుర్కొను ఒక ప్రత్యేక మందు యున్నది. దాని నియమిత వాడకము మీ ఆరోగ్యమును కాపాడును




మధ్యమ సైజులోను పెద్దసైజులోను ఇప్పుడు దొరకును.

ఫోర్‌హాన్స్ పంటి చిగుళ్లకు

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press. Old HOUSE, Mount Road, Madras. Madras Club Compound, CLUB

THE LARGEST C GU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 16 సంచిక: 229
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: మంగళవారం
29-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## ఉద్యోగాల తగ్గింపు

### —మద్రాసు ప్రభుత్వం ఉత్తరువులు

మద్రాసు, సెప్టెంబర్ 28—శేషించిన చెన్నరాష్ట్రం సెక్రెటేరియెట్‌లోని తాత్కాలిక ఉద్యోగులు 9 (ఎ) (1) తరగతికి చెందినవారిని అక్టోబర్ ఒకటవతేదీనుంచి బర్తరఫ్ చేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తరువులు జారీచేసింది. వీరిసంఖ్య ఎంతో ఇంకా తెలలేదు.

# "లోక్‌పార్టీ కోర్కెను పోలినదాన్ని ఏ ముఖ్యమంత్రి సహించడు"

## కాంగ్రెసు పార్టీ నాయకుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారి ప్రకటన

## మంత్రుల నిర్ణయంలో శ్రీ ప్రకాశం పంతులుగారికి స్వేచ్ఛ కలదట

(మన ప్రత్యేక ప్రతినిధి) కర్నూలు, సెప్టెంబర్ 28—

కృషికార్ లోక్ పార్టీవారు తమ పార్టీ నిర్ణయించే ప్రతినిధిని మాత్రమే ఆంధ్ర మంత్రివర్గంలో చేర్చాలని కోరడాన్ని గురించి ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుడు శ్రీ సంజీవరెడ్డిగారు నేడిచ్చట వ్యాఖ్యానిస్తూ, లోక్ పార్టీవారు కాంగ్రెసులో అసోసియేట్ సభ్యులుగా వుండికూడా ఇలాంటి పరిస్థితి తెస్తే దానికి ఏ పార్టీ నాయకుడుగాని, లేదా ముఖ్యమంత్రిగాని ఎన్నడూ సహించబోడని నొక్కి వక్కాణించారు.

లోక్ పార్టీవారు కాంగ్రెసు పార్టీ అసోసియేట్ సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారన్న వార్తలను గురించి విలేకరులు ప్రశ్నించగా తన కా విషయం దృఢంగానే తెలిసిందని శ్రీ సంజీవరెడ్డిగారు అంటూ, వా రింకా బాగా ఆలోచించుకొనగలరనే ఆశాభావం తనకు కలదని కూడా చెప్పారు.

ఏమైనప్పటికీ తగినంత మెజారిటీతో కాంగ్రెసు పార్టీ ఆంధ్రలో సుస్థిర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలదనే దృఢనమ్మకం తనకు కలదని కూడా ప్రకటించారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెసులో అసోసియేట్ సభ్యులుగా చేరినందుకు తన హర్షాన్ని ప్రకటిస్తూ, శ్రీ ప్రకాశం పంతులుగారు కాంగ్రెస్‌లో చేరాలని తాను ఆదినుంచి ఆహ్వానిస్తూనే వున్నామని అంటూ ఇలా అన్నారు:

"ఆయన కాంగ్రెసులో వుంటే నా కంటే పదిరెట్లు పెద్దవారుగా వుండగలరు. ప్రజా-సోషలిస్టు పార్టీలో వుంటే, నా పార్టీ ఆయన పార్టీ కంటె చాలా పెద్దదిగా వుంటుంది."

మంత్రివర్గ సభ్యులను గురించి విలేకరులు ప్రస్తావించగా, "తన మంత్రులను నిర్ణయించుకొనవలసిన బాధ్యత పూర్తిగా శ్రీ ప్రకాశం పంతులుగారిది మాత్రమే" అని చెప్పడం మినహా మరేమీ చెప్పడానికి నిరాకరించారు.

అయితే కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా తననే ఆంధ్ర గవర్నరు పిలిచి మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయుమని కోరవచ్చునని తలపోస్తున్నానన్నారు.

"మిమ్ములను గవర్నరు పిలిచినప్పుడు మీరేమిటి చెబుతారు?" అని విలేకరులు ప్రశ్నించగా, ఆ విషయమే తా నిప్పుడు ఆలోచిస్తున్నానన్నారు.

శ్రీ ప్రకాశంగారు తన మంత్రులను నిర్ణయించుకొనవలసి వుంటుందని శ్రీ సంజీవరెడ్డిగారే చెప్పి వున్నందున శ్రీ ప్రకాశంగారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయగలరని కాంగ్రెసుపార్టీ నాయకుడుగా శ్రీ సంజీవరెడ్డిగారు ఆంధ్ర గవర్నరుకు సలహా చెప్పగలరని భావించబడుతున్నది.

### అసోసియేట్ సభ్యత్వానికి లోక్ పార్టీవారి రాజీనామాలు

మద్రాసు, సెప్టెంబరు 28—ఆంధ్ర కృషికార్ లోక్ లెజిస్లేచర్ పార్టీకి చెందిన 14 మంది సభ్యులలోను 12 మంది సభ్యులు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యత్వానికి రాజీనామాచేస్తూ పార్టీ నాయకుడు ఆచార్య రంగాగారికి అందుకు సంబంధించిన తమ లేఖలను ఇదివరలో పంపించారు. ఇప్పుడు 13 వ సభ్యుడు శ్రీ పుండరీకాక్షాచారిగారు కూడా తమ లేఖను పంపించారని, ఇట్టి లేఖను పంపించనివారు శ్రీ పి. తిమ్మారెడ్డిగా రొక్కరు మాత్రమేనని తెలుస్తున్నది.

ఈ రాజీనామా లేఖలను పార్టీనాయకుడు ఆచార్య రంగా అవసరమైనప్పుడు వినియోగించవచ్చునని లోక్‌పార్టీ కార్యవర్గం తీర్మానించిన సంగతి పాఠకులకు విదితమే.

### పి. యస్. పి. నుంచి శ్రీ ప్రకాశం రాజీనామాపై శ్రీ జయప్రకాశ్ వ్యాఖ్య

ముజఫర్‌పూర్, సెప్టెంబర్ 27—శ్రీ ప్రకాశం పంతులుగారు ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి రాజీనామా చేసినందుకు శ్రీ జయప్రకాశ్ నారాయణ్ నేడిచ్చట తన విచారాన్ని ప్రకటించారు. శ్రీ ప్రకాశం పంతులుగారు రాజీనామా చేసేపరిస్థితిని తెచ్చిపెట్టడం న్యాయమేనని కాంగ్రెస్ పార్టీ తలంచడం తనకు విచారాన్ని కలిగిస్తున్న దన్నారు కూడా.

నైతికమైన రాజకీయ విలువల కంటె కాంగ్రెసు పార్టీ ప్రతిష్ఠ శ్రేయస్సు చాలా ముఖ్యమని తలంచడం చాలా విపరీతంగా వున్నదని, శ్రీ ప్రకాశంగారు కాంగ్రెస్‌పార్టీలో చేరక తప్పదని బలవంతం చేయడం దేశంలో పార్టీ రాజకీయాలు ఎంతటి అధోగతికి వచ్చిందీ తెలియ జేస్తున్న దన్నారు.

## ఆంధ్ర ఆఫీసులు

### చెన్నపురిలోని వాటి చిరునామాలు

మద్రాసు, సెప్టెంబరు 28—ఆంధ్ర రెవిన్యూబోర్డు సభ్యుడు శ్రీ కె. యం. ఉన్నిత్తన్ శ్రీ యం.సి. పాయ్‌గార్లు నేటి ఉదయం రెవిన్యూబోర్డు ఆఫీసులో ఆంధ్ర ప్రభుత్వం వివిధశాఖల అధికారులతో సమావేశమై చెన్నపురిలో 14 ఆంధ్రప్రభుత్వం ఆఫీసుల ఏర్పాటును గురించి చర్చలు జరిపారు.

ఇంతవరకు మద్రాసు ప్రభుత్వం ఆఫీసులు వున్న భవనాలలోనే ఆంధ్ర ప్రభుత్వం ఆఫీసుల ఏర్పాటుకు తాత్కాలికంగా కొన్ని నిర్ణయాలు జరిగినవి. అప్పుడే ఈ ఆఫీసులను మార్పు చేయడం ప్రారంభమైనది కూడా. అక్టోబరు 5 వ తేదీకి ఆయా ఆఫీసులు కింద వివరించిన భవనాలలో మామూలుగా పని చేయగలవని ఆశించబడుతున్నది.

రెవిన్యూబోర్డు, ట్రాన్స్‌పోర్టు కమీషన్ ఆఫీసు—మౌంటురోడ్డులోని రిషీ క్రియం క లేరీ భవనాలలో.

మెడికల్ సర్వీసుల డైరెక్టరు, పబ్లిక్ హెల్తు డైరెక్టరు-10, స్టర్లింగ్ రోడ్, నుంగంబాకం.

ఎలక్ట్రిసిటీ చీఫ్ ఇంజనీర్—20, రట్లండ్ గేట్ రోడ్, నుంగంబాకం

పబ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ డైరెక్టరు- కాలేజీ లేన్ నుంగంబాకం.

అటవీశాఖ చీఫ్ - కన్సర్వేటర్—19 ఎ నుంగంబాకం హైరోడ్.

రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్—15 ఎ మార్షల్‌రోడ్ ఎగ్మూరు.

జైళ్ళు - ఇన్‌స్పెక్టర్ జనరల్—14 విక్టోరియా క్రిసెంట్ ఎగ్మూరు.

పశుపోషణశాఖ డైరెక్టరు—జీరట్‌గార్డెన్స్ కస్బా మేజర్ రోడ్డు, ఎగ్మూరు.

హరిజనోద్ధరణ, గ్రామోద్ధరణ కమ్యూనిటీ ప్రాజెక్టుల డైరెక్టరు-27 హాల్స్‌రోడ్, ఎగ్మూరు,

స్థానిక సంస్థల ఇన్‌స్పెక్టర్-141 మౌబ్రీస్ రోడ్, రాయపేట.

ఆంధ్రా రేడియో ఇంజనీర్-53, పీటర్స్ రోడ్, రాయపేట.

లేబర్ కమీషనర్, ఫ్యాక్టరీల చీఫ్ ఇన్‌స్పెక్టర్- 60/10 ఎడ్వర్డ్ ఇలియట్స్‌రోడ్ మైలాపూరు.

ఆంధ్రా సేల్సుటాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్—20 ఆలివర్‌రోడ్డు, మైలాపూరు.

పరిశ్రమల డైరెక్టరు—60, గోవింద నారాయణస్వామి చెట్టి రోడ్డు, త్యాగరాయనగర్.

## ప్రదేశ్ కాంగ్రెసు సంఘాలలో స్త్రీల శాఖలు

### వెంటనే ఏర్పాటుచేయాలనిసూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 28—ప్రదేశ్ కాంగ్రెసు కమిటీలు తమ తమ కార్యాలయాలలో స్త్రీల శాఖలు ఏర్పాటు చేయడానికి వెంటనే తగు ఏర్పాటులు చేయాలని కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ బలవంతరాయ్ మెహతా హెచ్చరించారు.

ఇండియా జనసంఖ్యలోను, ఓటర్లలోను స్త్రీలదే మెజారిటీనని గాంధీజీ నాయకత్వాన స్వాతంత్ర్య సమరంలో వారుచేసిన త్యాగం అద్వితీయమని పేర్కొని మహిళాభ్యున్నతి విషయంలో ఇంతవరకు కాంగ్రెసు కమిటీలు లక్ష్యంచేయనందుకు చింతను వెలిబుచ్చారు. ఇకనైనా ఈ విషయం ప్రదేశ్ కాంగ్రెసు సంఘాలు శ్రద్ధవహించాలని ఈ సర్క్యులర్‌లో హెచ్చరించారు.



ఆంధ్రరాష్ట్ర గవర్నర్‌గా నియమించబడిన శ్రీ సి. యం. త్రివేదీ సతీసమేతంగా ఆదివారంనాడు కర్నూలు చేరినప్పటి ఫొటో



ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వోద్యోగులు స్పెషల్ ట్రెయిన్‌లో ఆదివారంనాడు కర్నూలు చేరినప్పటి ఫొటో

## కాబొయ్యే గవర్నర్‌కు కర్నూలు ఘన స్వాగతం

### రాజకీయ నాయకుల, ఉద్యోగుల ఆగమనంతో నగరంలో మహాసంరంభం

(మన ప్రత్యేక ప్రతినిధి) కర్నూలు, సెప్టెంబర్ 28—

ఆంధ్రరాష్ట్రం గవర్నర్‌గా నియమితులైన శ్రీ చందూలాల్ మాధవలాల్ త్రివేదీ చెన్నపురినుంచి నేడిచ్చటికి రాగా, ఆయనకు ఘన స్వాగత మివ్వబడింది.

బొంబాయి మెయిల్‌కు ఏర్పాటు చేయబడిన స్పెషల్ సెలూన్‌లో శ్రీ త్రివేదీ సతీమణి శ్రీమతి కుసుమ త్రివేదీ సహా కలిసి కర్నూలుకు 50 మైళ్ళ దూరంలో కల గుత్తి రైల్వేస్టేషన్‌కు వచ్చారు, ఆంధ్ర గవర్నరు ఎ. డి. సి. మేజర్ భగవాన్‌దాస్ కూడా వీరి వెంట వున్నారు.

గుత్తి రైల్వే స్టేషన్‌లో కర్నూలు స్పెషల్ కలెక్టరు శ్రీ సి. నరసింహంగారు, జిల్లా కలెక్టరు శ్రీ వి. మాధవరావుగారు, అనంతపురం డి. ఎస్. పి. శ్రీ బి. ఎన్. కల్యాణరావుగార్లు స్వాగతం చెప్పారు. గుత్తి పంచాయతీ బోర్డు అధ్యక్షులు శ్రీ త్రివేదీకి పుష్పమాల వేశారు.

అక్కడ నుంచి కార్లలో బయలుదేరి కర్నూలు వెడుతుండగా రోడ్డువెంట గ్రామస్థులు, బడి పిల్లలు జయజయధ్వానాలు, పుష్పమాలలతో త్రివేదీ దంపతులకు స్వాగతం చెప్పారు. జైహింద్ నినాదాలు చేశారు.

ప్యాపిలి మహిళలు త్రివేదీ దంపతులకు హారతిపట్టి, తిలకం దిద్దారు.

కర్నూలుకు 14 మైళ్ళ దూరంలోకల ఉలిందకొండలో గోదావరి వరదబాధితుల నిధులు శ్రీ త్రివేదీకి సమర్పించారు. వీనిలో గ్రామ పంచాయతీ బోర్డువారి నిధికూడావుంది చెక్కులు కాక 116 రూ. నగదుతో పంచాయతీ బోర్డువారు ఒక సంచిని, ఇంతే మొత్తంతో మల్లికార్జున మిల్లువారు మరొక సంచిని బహూకరించారు.

శ్రీ త్రివేదీ దంపతులు కర్నూలులోని రాజభవన్ చేరగానే ఆంధ్ర గవర్నరు మిలిటరీ కార్యదర్శి మేజర్ నంబియార్, ప్రయివేటు సెక్రటరీ శ్రీ డి. ఆర్. సుందరంగారు పుష్పమాలలు వేశారు. సాయుధ రిజర్వుదళంవారు సైనిక వందనం సమర్పించారు. సైనిక వందనాన్ని స్వీకరించిన తరువాత ఆంధ్ర రాజధాని కమిటీ సభ్యులు కార్యదర్శి శ్రీ డి. వి. సుబ్బశాస్త్రి, సహాయ కార్యదర్శి శ్రీ యస్. రామలింగయ్య, జిల్లా హరిజన సేవక సంఘం కార్యదర్శి శ్రీ యస్. కె. లింగం, రాజభవన్ ఏర్పాట్లు చేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ మాధవన్‌గార్లు శ్రీ త్రివేదీకి పరిచయం చేయబడినారు.

శ్రీ త్రివేదీ కారునుంచి దిగగానే "అయితే వర్షాలు పడుతున్న వన్నమాట" అని రిమార్కు చేశారు. శ్రీ త్రివేదీకి తాత్కాలికంగా సర్క్యూటుభవనంలో వసతి ఏర్పాటుచేశారు. కాని ఆయన రాజభవన్‌లోనే వుండడానికి నిర్ణయించుకున్నారు.

శ్రీ త్రివేదీరాజభవన్‌లోనికి ప్రవేశించగానే తెలుపు ఎరుపురంగుల దుస్తులు, అశోక ముద్రవున్న నీలపురంగు తలపాగాలతోవున్న రాజభవన్ సిబ్బందిని పరిచయంచేశారు. ఆతరువాత త్రివేదీ దంపతులు రాజభవన్‌లోని ఏర్పాట్లను పరిశీలించి టీ పుచ్చుకున్నారు. అవెంటనే శ్రీ త్రివేదీ తన ఆఫీసు ఏర్పాట్లు ఎగ్జరాలలో శ్రద్ధచూపడం ప్రారంభించారు.

గతరాత్రి చాలా పొద్దుపోయే వరకు

### రాజాజీ-ప్రకాశంగార్ల సమావేశం

#### ఉభయ రాష్ట్రాల సమస్యలు చర్చించారట

మద్రాసు, సెప్టెంబర్ 28—ఆంధ్ర రాష్ట్రానికి బహుశా ప్రధాని కాదగిన శ్రీ టి. ప్రకాశంగారు నిన్న సాయంకాలం—కర్నూలుకు వెళ్ళబోయేముందు మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి. రాజగోపాలాచారిగారితో ఆయన ఇంటికివెళ్ళి ముచ్చటించారు.

ఈ నాయకు లిద్దరూ ఇతర విషయాలతో పాటు ఉభయరాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి పంపకాలను గురించి చర్చిస్తున్నారు.

శ్రీ ప్రకాశంగారు శ్రీ రాజగోపాలాచారిగారిని కలుసుకొనడం ఆయన సెలవు పుచ్చుకొనడానికే గాని రాజకీయ సంబంధం లేదని రాజకీయ వర్గాలవా రంటున్నారు.

కర్నూలునుంచి, పరిసర ప్రాంతాల నుంచి అనేకమందివచ్చి రాజభవన్‌ను సందర్శించి వెళ్ళారు. రాజభవన్‌లోని జెండా స్తంభానికి కిందుగా ఆంధ్ర ప్రభుత్వ అధికార ముద్రికను ఏర్పాటు చేశారు. భవనం యావత్తు విద్యుద్దీపకాంతులతో కన్నులు మిరుమిట్లు కొల్పుతున్నది. రాజభవన్ ఏర్పాట్లన్నింటికీ మొత్తం లక్షన్నర రూపాయలకు పైగా ఖర్చు జరిగివుంటుందని అంచనా వేయబడుతున్నది

#### సెక్రటేరియట్ సిబ్బంది

ఆంధ్రా సెక్రటేరియట్ సిబ్బందితో చెన్నపురినుంచి స్పెషల్ రైలు నేటి ఉదయం 11-45 గంటలకు ఇక్కడకు చేరింది. దానిలో 250 మంది ఉద్యోగులు, డెవలప్‌మెంటు శాఖ కార్యదర్శి ఆర్. ప్రసాద్, స్పెషల్ రైలు స్పెషల్ ఆఫీసరు శ్రీ డి. రఘురామయ్యగారు కూడా ఈ రైలులోనే వచ్చారు. ఈ రైలుకు కావలసిన ఏర్పాట్లన్నింటిని శ్రీ రఘురామయ్యగారు చేశారు. ఉద్యోగులలో 5 గురు మాత్రమే కుటుంబ సమేతంగా వచ్చారు.

ఇదివరకే కర్నూలుచేరిన కొందరు ఉద్యోగులు వీరికి స్వాగతంచెప్పారు. ఆ తరువాత వీరిని వారివారి క్వార్టర్లకు కొనిపోయారు.

(మిగతా 5 వ పేజీలో)

## ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షపదవికి శ్రీ నీలం సంజీవరెడ్డిగారి రాజీనామా

### —మంత్రివర్గంలో చేరనున్నందున

("ఆంధ్రప్రభ" ప్రత్యేక విలేకరి) కర్నూలు, సెప్టెంబరు 27—

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ నీలం సంజీవరెడ్డిగారు ఆంధ్ర మంత్రివర్గంలో తప్పకుండా వుండగలరు కనుక, ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్ష పదవికి రాజీనామా చేయ నున్నారు.

శ్రీ సంజీవరెడ్డిగారు ప్రస్తుతం ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడుగాను కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగాను వున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం సర్వసభ్య సమావేశాలు సెప్టెంబరు 30 వ తేదీ ఉదయాన, మధ్యాహ్నం ఇక్కడ ఇల్లూర్ మహల్‌లో జరగనున్నవి. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం 29 వ తేదీ మధ్యాహ్నం జరుగుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు కర్నూలుకు 70 మైళ్ళ దూరంలో అనంతపురం జిల్లాలోని స్వగ్రామమైన ఇల్లూరునుంచి కారులో నేడిచ్చటికి వచ్చి తాను మంత్రివర్గంలో చేరనున్నందున ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షపదవికి రాజీనామా చేయగలనన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడుగా, లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా, మంత్రిగా వుండడం తన శక్తికి మించిన బాధ్యతలు కాగలవని అందువల్ల అధ్యక్షపదవిని బాధ్యతనుంచి తొలగించ మని తన కమిటీని కోరగలనని అన్నారు.

ప్రదేశ్ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సర్వసభ్య సమావేశాలలో తాత్కాలిక రాజధానిని కర్నూలులో నెలకొల్పాలని, ఆంధ్ర కాంగ్రెసు శాసనసభ్యులు చేసిన నిర్ణయాన్ని గురించిన చర్చ ప్రధానాంశం కాగలదని తెలుస్తున్నది

ఆంధ్రకాంగ్రెసు ఎన్నికల ట్రిబ్యునల్ సభ్యులు శ్రీ సామదేవం సత్యనారాయణగారి మరణంవల్ల ఏర్పడిన ఖాళీకి మరొక సభ్యుని ఎన్నుకొనడం, మరొక సభ్యుడు శ్రీ పి. సుబ్బారావుగారు జిల్లా కాంగ్రెసు కమిటీకి ఎన్నికైనందున వారి స్థానే మరొకరిని ఎన్నుకొనడం కమిటీ ఎజెండాలో ప్రధానాంశంగా వుంది. ఆంధ్రలో కాంగ్రెసుఎన్నికల నన్నింటినీ నిర్వహించే ఈ ట్రిబ్యునల్ సభ్యులను కనీసం నాల్గింట మూడు వంతుల మెజారిటీతో ఎన్నుకోవలసి వుంటుంది.

ఆంధ్రలో కాంగ్రెసు నిర్మాణం పునర్నిర్మాణాన్ని గురించికూడా కాంగ్రెసు కమిటీ ఆలోచిస్తుందట.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీవారు చిట్టారీ బజారులోని నిశాంషియా మదర్సాలో తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ సత్యనారాయణ రాజుగారు స్వయంగా ఇక్కడ వుండి దీనిని నిర్వహిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీవారి ఆధ్వర్యాన మూడుచోట్ల సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి. దీనిలో ఒకటి రైల్వే స్టేషన్‌వద్ద, రెండవది బస్సు స్టాండువద్ద, మూడవది వైశ్యహాస్టలువద్ద ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు స్వాగతంచెప్పి, వారివారి కేంద్రాలకు చేర్చడానికి వలంటీర్లను కూడా ఏర్పాటు చేశారు

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులకు పోను కర్నూలులోని వైశ్య హాస్టలులో బస ఏర్పాటు చేస్తున్నారు కూడా.

కాంగ్రెస్ సేవకుల సమావేశాన్ని కర్నూలు మునిసిపల్ ట్రావెలర్స్ బంగళాలో ఏర్పాటు చేస్తున్నారు. పండిట్ నెహ్రూ ఈ సభలో ఉపన్యసించ నున్నారు కూడా.

#### కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ

ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ 29 వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఇల్లూరు మహల్‌లో శ్రీ సంజీవరెడ్డిగారి అధ్యక్షతను సమావేశమౌతున్నది.

#### కలకత్తాలో మంత్రి కిద్వాయ్

కలకత్తా, సెప్టెంబర్ 28—నిన్నను ఇక్కడకు వచ్చిన ఇండియా ఆహారమంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ నేడిచ్చట మాట్లాడుతూ, దేశం మొత్తంమీద ఆహార పరిస్థితి చాలా అభివృద్ధిచెందినదన్నారు. ఆయన మూడు రోజులపాటు ఇక్కడ వుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ఆహార పరిస్థితిని గురించి రాష్ట్ర ప్రభుత్వంతో సమగ్రమైన చర్చలు జరుపుతున్నారు.

పశ్చిమ బెంగాలుకు ఇంకను 10 లక్షల టన్నుల గోధుమలను మాత్రమే దిగుమతి చేయగలమని, బియ్యం విషయం నవంబరు నెలాఖరుకు గాని తెలియదని చెప్పారు కూడా.

### అమెరికా, స్పెయిన్‌ల సంధి

#### సైనిక సంధి కాదని వివరణ

వాషింగ్టన్, సెప్టెంబర్ 28—స్పెయిన్‌లో నౌకా, వైమానిక స్థావరాలను అమెరికాకు ఇస్తూ రెండు దేశాల మధ్య జరిగిన ఒడంబడికను అమెరికన్ ప్రభుత్వోద్యోగులు సమర్థించారు

ఈ ఒడంబడిక ఉత్తర అట్లాంటిక్ రక్షణ వ్యవస్థలో స్పెయిన్‌ను ప్రవేశపెట్టడానికి మార్గం కాదని కూడా వారు పేర్కొన్నారు

ఇది సైనిక సంధి కాదని కూడా వారన్నారు.

## రాజధాని నిర్ణయం

### ఏ. పి. సి. సి. ధ్రువపరచకపోతే కార్యవర్గం రాజీనామా చేస్తుందని అధ్యక్షుని ప్రకటన

(మన ప్రత్యేక ప్రతినిధి) కర్నూలు, సెప్టెంబర్ 28—

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తాత్కాలిక రాజధానిగా కర్నూలు నిర్ణయాన్ని పునఃపరిశీలన చేయవచ్చునని, అయితే, మార్పుకు తీర్మానం జరిగినప్పుడు తాను, తన వర్కింగ్ కమిటీ రాజీనామా చేయడం మినహా మరి మార్గం వుండదని నేడిచ్చటికి వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడు శ్రీ సంజీవరెడ్డిగారు పత్రికా విలేకరులతో చెప్పారు.

ఆంధ్ర కాంగ్రెసు లెజిస్లేచర్‌పార్టీ, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యవర్గం కలిసి కర్నూలులో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేయాలని ఇదివరలో చేసిన నిర్ణయాన్ని చర్చించే అవకాశం ఇప్పుడే ప్రదేశ్ కాంగ్రెసు కమిటీకి కలిగిందని, స్వేచ్ఛగాను, విస్పష్టంగాను చర్చలు జరగడాన్ని తాను అవరోధించనని కూడా శ్రీ సంజీవరెడ్డిగారు అన్నారు.

కర్నూలు నిర్ణయాన్ని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ పునఃపరిశీలించవచ్చునని అంటూ, ఆది కర్నూలునిర్ణయాన్ని ధ్రువపరచగలదనే విశ్వాసం తనకు కలదన్నారు. ఒకవేళ ధ్రువపరచడం జరగనప్పుడు తాను, తన వర్కింగ్ కమిటీ రాజీనామా చేయడం మినహా మరిమార్గం వుండదన్నారు.

"మా నిర్ణయాన్ని ధ్రువపరచనప్పుడు రాజీనామా చేయగలమని అనడం ద్వారా సభ్యులను త్రోసి రాజనడం కాగలదు కదా" అని ఒక విలేకరి అనగా శ్రీ సంజీవరెడ్డిగారు ఇలా అన్నారు:—

"ఇందులో త్రోసి రాజనడం ఏమీ లేదు. వర్కింగ్ కమిటీ లేదా మంత్రివర్గం నిర్ణయాలు ధ్రువపరచనప్పుడు రాజీనామా చేయడం అనేది సంప్రదాయంగా వుంటున్నది"

#### కార్యదర్శి ప్రకటన

తాత్కాలిక రాజధానిని గురించి శాసనసభ్యులు చేసిన నిర్ణయాన్ని అధికారికంగా సర్వసభ్య సమావేశంలో ప్రతిపాదించడం జరుగుతుందట. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కార్యదర్శి శ్రీ అల్లూరి సత్యనారాయణ రాజుగారు నేడీ విషయమై పత్రికా విలేకరులతో ప్రస్తావిస్తూ, ఈ నిర్ణయాన్ని సర్వసభ్య సమావేశం ధ్రువపరచడం అన్న ప్రశ్నే రాదన్నారు. కర్నూలు నిర్ణయం జరిగిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ ప్రథమంగా ఇప్పుడే సమావేశమౌతున్నందున సహజంగా ఆ విషయం కూడా కమిటీ ఆలోచన లోనికి రాగలదన్నారు. అంతకు మించి దానికి సంబంధించిన దేమీ వుండదన్నారు

ఆదివారంనాడు వైమానిక మార్గాలకు చెందిన సివిల్ ఉద్యోగులు సమ్మె ప్రారంభించినందున ఇండో-చైనా మొత్తంలో వైమానిక మార్గాలకు విఘాతం కలిగింది

### పంజాబ్ రాష్ట్రంకోసం పూర్ణాహుతి

#### అకాలీ నాయకుని నిర్ణయం

వల్లభవిద్యానగర్, సెప్టెంబరు 28—"నా నిర్ణయంవల్ల కలిగే భయంకర పరిణామం గురించి నాకు తెలుసు కాని, గత్యంతరంలేదు. నేను పవిత్రంగా భావించే సిద్ధాంతంకోసం పూర్ణాహుతి కావడానికి సిద్ధంగా వున్నాను" అని అకాలీ నాయకుడు సర్దార్ సంపూరణ్ సింగ్ నేడిక్కడ పంజాబీ రాష్ట్రంకోసం తను ఆమరణ నిరశన దీక్షకు పూనుకుంటానని ప్రకటించిన సందర్భంలో అన్నాడు, ఈయన వయస్సు 50 సంవత్సరాలు.

నవంబర్ 1 వ తేదీలోగా ప్రత్యేక పంజాబీ రాష్ట్ర నిర్మాణాన్ని గురించి కేంద్రప్రభుత్వం ప్రకటించకపోతే, ఆయన ఢిల్లీలో ప్రధాని నెహరూ భవనం ముందు ప్రాయోపవేశ దీక్షకు పూనుకుంటానని ఆయన పూర్ణాహుతి అయ్యే పక్షంలో ఆయన అనుయాయులు 70 మంది ఒకరి తర్వాత ఒకరు ప్రాయోపవేశానికి పూనుకుంటారని తెలుస్తున్నది.

ఇక్కడ జరుగుతున్న అఖిలభారత భాషా ప్రయుక్త మహాసభలో పాల్గొనడానికి పార్లమెంటు సభ్యుడు సర్దార్ హుకుంసింగ్‌తో పాటు పెక్కుమంది శిక్కులు వచ్చారు.

బ్రిటిష్ లేబర్‌పార్టీ 52 వ సమావేశం ఇక కొద్ది గంటలలో ప్రారంభం కానున్నదనగా పార్టీ కోశాధికారి పదవికి తాను పోటీచేయదలచలేదని హెర్బర్ట్ మారిసన్ నిర్ణయించుకోవడంవల్ల పార్టీలోని అతివాద మితవాద వర్గాలకు మధ్యగల విభేదాలలో ముఖ్యమైనది పరిష్కారమైనది

## మహా గోదావరి

### ఆంధ్రకు యథాతథంగా అప్పగిస్తున్నానని రాజాజీ ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 28—గోదావరి వరదగండ్లి మరమ్మతు విషయంలో చీఫ్ ఇంజనీరు నివేదికను ప్రకటిస్తూ, మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ క్రింది ప్రకటన చేశారు:

"ఇటువంటి నివేదికలు ప్రకటించడం ఆచారంలో లేదు. అయినప్పటికీ, ఆంధ్ర ప్రాంతాలను క్రొత్త ప్రభుత్వానికి అప్పగిస్తున్న ఈ సమయంలో, క్రొత్త రాష్ట్రం ఆస్తికి ఇది వరకు ఎన్నడూ జరగనంతటి నష్టం జరిగివున్న ఈ సమయంలో, గోదావరి మరమ్మతులు కొనసాగిస్తున్న చీఫ్ ఇంజనీరు దగ్గర నుంచి నాకు అందిన ఈ నివేదికను ప్రకటించడం ఆంధ్ర ప్రజలకు మొత్తంమీద దేశ ప్రజలకు సంతృప్తిని కలిగించ గలదని ఆశిస్తూ దీని నిప్పుడు ప్రకటిస్తున్నాను.

"ఈ నివేదికలోని విషయాలపై వ్యాఖ్య అవసరంలేదు. ఈ 65 సంవత్సరాల ఇంజనీరు ఈ విషయంలో ప్రదర్శించిన శక్తిసామర్థ్యాలు నన్ను ఆశ్చర్య ముగ్ధుణ్ణి చేశాయి. ఈయన సహాయంతో మహా గోదావరిని యథాతథంగా ఆంధ్రకు అందజేయ గలుగుతున్నందుకు ఎంతో సంతోషపడుతున్నాను."

చీఫ్ ఇంజనీరు నివేదిక మా కార్యాలయానికి ఆలస్యంగా అందడంవల్ల నేడు దానిని "ఆంధ్రప్రభ" ప్రకటించలేకపోతున్నది. రేపు ప్రకటించగలము —ఎడిటర్.]

### మద్రాసు ట్రాంవే సర్వీసు

మద్రాసు, సెప్టెంబరు 28—మద్రాసులో తిరిగే ట్రాములు నడిచే విషయమై మద్రాసు ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజులలో ప్రకటించగలదని తెలుస్తున్నది. ట్రాంవే కంపెనీ కడిచిన లైసెన్సును రద్దుచేసే విషయమై నాలా తన నిర్ణయాన్ని మద్రాసు ప్రభుత్వం ప్రకటిస్తుందని సెక్రటేరియట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది,

సి. కే. సేన్ అండ్ కో
లిమిటెడ్
ఆయుర్వేద ఔషధములు, ఆసవములు, అరిష్టలు, తైలములు, ఘృతములు. దేశీయ మందులు, సిరప్పులు మున్నగునవి 1878 నుండి తయారు చేయువారు
దశమూలారిష్ట
గొప్ప నరముల టానిక్ నరముల బలహీనతకు బాగా పని చేయును. నూతన బలమును చేకూర్చును.
ద్రాక్షారిష్ట
రొమ్ము పడిశము, క్షయను అమోఘముగా పనిచేయును. గుండె నొప్పులను పోగొట్టి, ఆకలిని పుట్టించును. తూకము హెచ్చించి నిద్ర బాగ పట్టించును.
" క్యాటలాగు ఉచితము "
" ఉచిత వైద్య సలహా "
జబాకుసుం హౌస్,
కలకత్తా - 12.
హోల్సేల్ ఏజంట్లు:
హనుమాన్ డ్రగ్ స్టోర్సు,
రేపల్లె - గుంటూరు జిల్లా.

ఆంధ్ర రాష్ట్రారంభ
నూతన శుభాకాంక్షలు
1954 S. S. L. C. అండ్ మెట్రిక్ లకు ప్రశ్నోత్తరములు-తెలుగు టెక్స్టు part (I & II) లో డైమండు గైడ్సు
సుప్రసిద్ధ వండితులచే కూర్చబడి ప్రతి సంవత్సరము మాదిరిగానే ప్రచురించుచున్నాము. గడచిన పరీక్షలలో వేలాది విద్యార్థులు దీనివలన లాభము పొందియున్నారు. మరియును మావద్ద వ్యాసావళి 60 తెలుగు వ్యాసములు, 45 ట్రాన్స్లేషన్లు IV, V & VI ఫారములకు వివిధ విషయములపై విద్యార్థుల కనువగునట్లు ప్రచురించబడిన దివ్య సాధనము. ఆంధ్రరాష్ట్రావతరణ శుభసమయంలో ఆంధ్రభాష నాసించదగు భవిష్యత్తులో ఉపాధ్యాయులకు ఉజ్జ్వల మార్గదర్శకము. విద్యార్థుల పాలిటి కల్పతరువు.
మావద్ద
డైమండ్ గైడ్ S. S. L. C. ప్రశ్నోత్తరములు part I & II 0-9-0
" కావ్యశ్రీ " 0-9-0
తెలుగు వ్యాసావళి 2-0-0
ప్రాక్టికల్ ఇంగ్లీషు డైమండు గైడు IV ఫారం 0-10-0
ఏజంట్లకు ప్రత్యేకకమీషను 25%
వివరములకు:-
వప్పిది శ్రీరంగనాయకులు & నాగభూషణం, ఆకివీడు, (పశ్చిమ గోదావరి జిల్లా)

## సంగ్రహ ప్రకటనలు

అప్పులు

మీ వంతకము మీద రు. 1000/ల వరకు పోస్టు ద్వారానే అప్పులు ఇవ్వబడును. వివరములకు ఇంగ్లీషులో వ్రాయండి:
BOMBAY MERCANTILE CO., BOMBAY-23.

నోటీసు

రాజాం డి॥ మున్సుబు కోర్టులో
ఒ. ఎస్. 180/1953
వాది—యర్ర పోలయ్య
ప్రతివాదులు—గొండేల పోలయ్య
1 వ ప్రతివాది గొండేల పోలయ్య, సా॥ పాలకొండ, పారంపేట
యీ నెంబరు తనఖా పత్రం దావాలో మీ కేమయినా ఆక్షేపణలున్నచో 1953 సం॥ రం అక్టోబరు నెల 3 వ తేదీ వగైరా 11 గం॥ కు హాజరు కావలెను. లేనిచో ఎక్సుపార్టీ చేయుదురు 11-9-53, 25-9-53 తేదీలనుండి సదరు తెదీకి రీపోస్టు కాబడెను.
(సం) వై. సత్యనారాయణ, అడ్వొకేటు.

### దొంగ నాణెముల కేసు

నెల్లూరు, సెప్టెంబర్ 24— ఈ నెల 21 వ తేదీన అసిస్టెంటు సెషన్సు జడ్జి, శ్రీ కె. జగన్నాధరావు గారు దొంగనాణెముల తయారీ కేసులో తీర్పు చెపుతూ, నెల్లూరు జిల్లా చెల్లాయ పాళెమునకు చెందిన మొదటి ముద్దాయి దొడ్డాకి బ్రహ్మారెడ్డిని విడుదలచేసి, చిత్తూరుజిల్లా తొండమనాడుకు చెందిన రెండవ ముద్దాయి కొరటూరు కృష్ణయ్యకు మూడు సంవత్సరాలు కఠినశిక్ష విధించారు.

ముద్దాయి లిరువురు దొంగ నాణెములు చెలామణీ చేశారనీ, అందుకు అవసరమైన యంత్రసామగ్రి తమవద్ద ఉంచుకున్నారనీ ఆ విధంగా తయారుచేయబడ్డ దొంగ నాణెములను చలామణి చేశారనీ, ఇండియన్ పీనల్ కోడ్ లోని 232, 235, 240 243 సెక్షన్లక్రింద నేరస్థులుగా పేర్కొనబడ్డారు.

ముద్దాయిల తరపున మిస్టర్ యం. ఏ ఖాదర్, ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మిస్టర్ ఆర్. ఏ. అన్సారీ వాదించారు.

మద్రాసు, సెప్టెంబర్ 28—అక్టోబరు ఒకటవ తేదీనుంచి కర్నూలులో అదనంగా మరొక జిల్లా మున్సుబు నియమించబడతాడని మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది కర్నూలు జిల్లాలో బళ్లారి జిల్లాలోని ఆదోని, ఆలూరు తాలూకాలను కలిపివేయడంవల్ల ఇట్టి చర్య అవసరమైనదని మద్రాసు ప్రభుత్వం తెలిపింది.

ఆంధ్రప్రభ
ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు
1953 సెప్టెంబర్ 29, మంగళవారం

## కళోద్ధరణ

లలిత కళలలో ప్రతిభావంతులు కాదగిన నూరుమంది యువజనులకు నెలకు 250 రూపాయల విలువగల విద్యార్థి వేతనాలిచ్చి సంగీత, సాహిత్య, నాట్య, నాటక, సినిమా మొదలైన కళలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కావించిన నిర్ణయం సముచితమూ, సమయోచితం కూడా.

ప్రతి సంవత్సరం కొన్ని విద్యార్థి వేతనాలను మంజూరు చేసినప్పటికీ ఏ సమయంలోనూ వాటి మొత్తం సంఖ్య నూరింటికి మించదు. సాధారణంగా ఇవి రెండు సంవత్సరాలకు పరిమితం. ఒక్కొక్కప్పుడు అవసరాన్నిబట్టి మరొక సంవత్సరం కూడా పొడిగించవచ్చు.

ముఖ్యంగా మనదేశంలో సంగీత, సాహిత్య, నాట్య, నాటకాది లలిత కళలు నిన్న మొన్నటి వరకు రాజాస్థానాలలో ప్రభువుల పోషణకిందనే వర్ధిల్లుతూ వచ్చినవి. కవులు, కళాకారులు రాజాశ్రయంపైనే ఆధారపడేవారు.

ప్రజాస్వామిక యుగంలో పరిస్థితులు తలకిందులైనవి. సంస్థానాలు కోలుపోయి భూపతులు నామమాత్రులైనారు. పొట్టకోసం పెతుక్కోవలసిన కళారాధకులకు ఏకాగ్రతతో కళోపాసన చెయ్యడానికి అవకాశాలు సన్నగిల్లినవి.

నిర్విచార కళోపాసనకంటె ఉదరపోషణమే ప్రధానమైనప్పుడు కళావేత్తలు ఉన్నత సంప్రదాయాలను విడనాడి ధనాగమనకాంక్షతో పామరజనరంజనకు పూనుకొనడం అనివార్యమైంది.

కళాభిజ్ఞులు ఉన్నత ప్రమాణాలకు తిలోదకా లివ్వడంచేత సామాన్య ప్రజాభిరుచి పదునెక్కడానికి బదులు మొక్కపోయింది.

అందుచేత శిధిలమైన కళా ప్రమాణాలను ఉద్ధరించి, మోటువారిన ప్రజాభిరుచికి పదును పెట్టవలసిన బాధ్యతను ప్రభుత్వం వహించవలసి వచ్చింది.

ప్రభుత్వ సహాయం లేకుండా స్వతంత్ర భారతంలో, వివిధ రంగాలలో నేడు కానవస్తున్న నవవికాసానికి, పునరుజ్జీవనానికి అవకాశమే వుండదు.

సంస్కృతిపరంగా యావద్భారతదేశం ఏకమే. అయినా ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క భాషలో ప్రత్యేక కళాసంప్రదాయాలు నేటికీ వర్ధిల్లుతున్నవి.

విద్యార్థి వేతనాలద్వారా ప్రభుత్వం లలితకళల నుద్ధరించడంలో దేశంలోని వివిధ కళా సంప్రదాయాల విశిష్టతను, వాటి వ్యక్తిత్వాన్ని పోషించడానికి పూనుకొనాలి.

ప్రపంచంలో ఇతర స్వతంత్ర రాజ్యాలతో పోల్చిచూస్తే అనేక రాష్ట్రాలు, పెక్కు భాషలు, 36 కోట్ల జనాభా గల భారతదేశంలో లలిత కళల సముద్ధరణకు ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ఎక్కువ కాజాలదు.

కొంత అనుభవం గడించిన తరువాతనైనా అవసరాన్నిబట్టి విద్యార్థి వేతనాల సంఖ్యను పెంచడానికిగాని, తగు సందర్భాలలో వాటి కాలపరిమితిని ఇంకా హెచ్చించడానికిగాని ప్రభుత్వం పెనుదియ్యకూడదు.

### "దేవుని ఇల్లు"

ఎనిమిది పందల మంది హరిజనులతో బీహార్ ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ కృష్ణసింహా నిన్నటి దినం దేవఘర్ లోని వైద్యనాధస్వామి దేవాలయం ప్రవేశించారన్నవార్త అభ్యుదయకాముకులైన హిందువులేగాక, అన్యాయాన్ని సహించలేని మానవులందరి హృదయాలను ఆనందంతో నింపుతుంది.

అజ్ఞానంవల్ల మనిషి మనిషికి మధ్య సృష్టించబడిన విభేదాలు భగవంతుని సాన్నిధ్యంలోకి కొని పోవడంకంటె అపచారం మరొకటుండదు. ఈ దురాచారాన్ని తుదముట్టించి హిందూ సంఘాన్ని పునీతం చెయ్యడానికే గాంధీజీ అస్పృశ్యతా నివారణ, హరిజనోద్ధరణలను సంకల్పించారు.

పూర్వాచారంపేరుతో హిందూ సంఘానికి వేరుపురుగుగా పరిణమించిన ఈ అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికే ఆచార్య వినోబాభావే హరిజనులతో వైద్యనాధాలయ ప్రవేశానికి యత్నించారు.

శ్రీ వినోబాజీ ప్రయత్నానికి తాత్కాలిక విఘ్నం జరిగినా, అమోఘమైన వారి సంకల్పానికి తుదకు అఖండ విజయం చేకూరింది.

వైద్యనాధస్వామి దేవాలయ ద్వారం హరిజనులకు తెరవబడడంతో దేశం మొత్తంపై హిందూధర్మాన్ని ఆశ్రయించు కొన్న అజ్ఞానాంధకారం పటాపంచలైంది.

దేవఘర్ "దేవునిఇల్లు"అన్న తనపేరును సార్ధకం చేసుకున్నది.

## ఆంధ్రాభ్యుదయానికి హైదరాబాద్ విచ్ఛిత్తి

### ఏకైకమార్గమని శ్రీ బద్దం యెల్లారెడ్డి సూచన

హైదరాబాద్, సెప్టెంబర్ 27—పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ తెలంగాణా కమ్యూనిస్టు నాయకుడు శ్రీ బద్దం యెల్లారెడ్డిగారు నేడిక్కడ ఆంధ్ర మహాసభ సమావేశం అధ్యక్షపీఠంనుంచి ప్రసంగిస్తూ, విశాలాంధ్ర నిర్మాణమొక్కటే ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి, అభ్యుదయానికి ఏడుగడ కాగలదన్నారు. హైదరాబాదు సంస్థానం ఇపుడున్న పద్ధతిలో విశాలాంధ్ర, సంయుక్త కర్నాటక, బృహన్మహా రాష్ట్ర నిర్మాణానికి అవరోధంగా వుంది గనుక దీనిని వెంటనే విచ్ఛిన్నం చేయాలని ఆయన కోరారు.

అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి ఆయన సంతోషం ప్రకటిస్తూ, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం విశాలాంధ్ర స్థాపనకు తొలి మెట్టని అన్నారు.

కేంద్రప్రభుత్వమూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ హైదరాబాద్ విచ్ఛిత్తికిష్టపడడంలేదు గనుక ప్రజలు ఆందోళన జరపవలసివుంటుందని అన్నారు. విశాలాంధ్ర ఇక కొన్ని సంవత్సరాలలో ఏర్పడడం తథ్యమన్నారు. విశాలాంధ్రలో ముస్లింలకు పూర్తిగా రక్షణ వుండగలదని ఆయన హామీ ఇచ్చారు.

డాక్టర్ జయసూర్య మున్నగువారు ప్రసంగించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణకు జోహార్లర్పిస్తూ తీర్మానించబడింది.

## గుంతకల్లు - విజయవాడ లైను

### కొన్ని గంటల పాటు రైళ్ల రాకపోకలకు అవరోధం

విజయవాడ, సెప్టెంబర్ 28—గుంతకల్లు - విజయవాడ సెక్షన్లో నేడు అన్ని బండ్లు సరాసరి రాకపోకలు సాగిస్తున్నవి.

నిన్నరాత్రి ఒక షంటింగ్ ఇంజనుపట్టాలు తప్పడంవల్ల గుంతకల్లు-విజయవాడ మీటర్ గేజి సెక్షన్లో దాదాపు ఎనిమిదిగంటలపాటు రాళ్ళ రాకపోకలు ఆగిపోయాయి.

విజయవాడకు దాదాపు 16 మైళ్ళదూరంలో గుంటూరు - నంబూరు స్టేషనుల మధ్య షంటింగు ఇంజను పట్టాలు తప్పిందని జిల్లా రైల్వే ప్రధాన కార్యాలయంనుంచి తెలుస్తున్నది.

ఈ కారణంగా గుంతకల్లునుంచి విజయవాడకు రావలసిన బళ్ళు కొన్ని గంటలు ఆలస్యంగా వచ్చాయి.

## మద్రాసు జిల్లా ఆంధ్ర కాంగ్రెసు కమిటీ

మద్రాసు, సెప్టెంబర్ 26—మద్రాసుజిల్లా ఆంధ్ర కాంగ్రెసు కమిటీ మిస్టర్ రిక్షాబ్ దాస్ జెయిన్ అధ్యక్షతను నేడిచ్చట సమావేశమై డాక్టర్ కె వి స్వామిగారిని కమిటీ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకొని, కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొనే స్వేచ్ఛను ఇస్తూ తీర్మానించింది.

అక్టోబర్ 3 వ తేదీన ఇండియా ప్రధాని పండిట్ నెహ్రూ మధురై వచ్చినపుడు ఆయనకు ఘనమైన స్వాగత మివ్వడానికి ఏర్పాట్లు జరుగుతున్నవి.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 28— "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 3,21,391-8-9 అయింది.

నేడు విరాళాలిచ్చిన దాతల పేర్లు ఇవి:—

విద్యార్థి బృందం, నూగులపాలెం, ఉప్పుటూరు పోస్టు 170-0-0
కర్నూలు మునిసిపల్ హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీ కె చినసుబ్బారావు ద్వారా 68-3-0
కంకిపాడు (కృష్ణాజిల్లా) పంచాయతీ బోర్డువారు అధ్యక్షుని ద్వారా 116-0-0
ఆంధ్ర విజ్ఞానసంఘం, మద్రాసు-1 కార్యదర్శి ద్వారా 5-13-0
శ్రీ సి. సుబ్రహ్మణ్యరెడ్డి, కడప 5-0-0
శ్రీ ఎం రామచంద్రరావు, పి. డబ్ల్యు డి మేనేజర్, మదనపల్లె 10-0-0
శ్రీ కె. గురువులునాయుడు, పేములవలస, ఆనందపురం పోస్టు 5-0-0
కమలాపురం బోర్డు హైస్కూలు విద్యార్థుల సంఘం శ్రీ ఎ సి. వి సుబ్బారావు ద్వారా 10-0-0
ప్రజామిత్ర, పి. ఆర్. స్కూలు, అనంతపురం 5-0-0
ఎగ్రికల్చరల్ రీసర్చి స్టేషన్ ఉద్యోగులు, నంద్యాల 25-0-0
రేంజి ఉద్యోగులు, సి. బి. ఎం. రేంజి వెలగోడు, నంద్యాల రేంజి ఆఫీసర్ద్వారా 30-0-0
చిరంజీవి యమ్. కృష్ణమూర్తి, ఆరవపారం, యస్. హెచ్. స్కూలు, ఇచ్ఛాపురం 29-0-0
యువకమండలి, రామప్పస్ట్రీట్, కడప 15-0-0
ఇందులో:—సి సుబ్బారాయుడు 5-0-0 చేరివున్నవి.
మదనపల్లె బోర్డు ఎలిమెంటరీస్కూలు, (మెయిన్) ఉపాధ్యాయులు 5-0-0
తలుపుల బోర్డుహైస్కూలు విద్యార్థులు, అనంతపురం 25-12-0
ధర్మవరం రైల్వే ఉద్యోగులు శ్రీ కె సన్యాసయ్య ద్వారా 50-0-0
శ్రీ రాచిళ్ళ పెంటయ్య, సోంపేట, గంజాంజిల్లా 5-0-0
శ్రీ బట సారధి, పాత్రపురం, వయా-సోంపేట 10-0-0
యాకసిరి పంచాయతీ బోర్డువారు అధ్యక్షుని ద్వారా 116-0-0
శ్రీ వీరాంజనేయ ఆయిల్ మిల్స్, పెండేకల్లు, కర్నూలుజిల్లా 20-8-0
ఇందులో శ్రీ వీరాంజనేయ ఆయిల్ మిల్స్ 10-0-0, ఇతరులు 10-8-0 చేరివున్నవి.
కావలి బోర్డుగరల్స్ హైయర్ ఎలిమెంటరీస్కూలు విద్యార్థినులు 11-0-0
శ్రీ కొండా కుటుంబరావు, కృష్ణాపురం(వయా) ఉయ్యూరు, సేకరించినది 70-0-0
ఇందులో:—శ్రీ ఎలమంచిలి పార్వతయ్య 25-0-0, శ్రీ కూచిబొట్ల సూర్య నారాయణ 20-0-0, శ్రీ నన్నపనేని హనుమంతరావు 10-0-0.
గంపలగూడెం బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థిసంఘం, కృష్ణాజిల్లా 5-0-0
శ్రీ టి. ఘటికాచలపాత్రుడు, వింధ్ర, చిత్తూరుజిల్లా 5-0-0
శ్రీ కోనూరు అప్పారావు, విశాఖపట్నం 10-0-0
శ్రీ సి. నారాయణస్వామి నాయుడు, కృష్ణాపురం పంచాయతీబోర్డు అధ్యక్షుడు, చెంగల్పట్టు జిల్లా 100-0-0
భూసురపల్లి (వయా) టంగుటూరు హిందూ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 11-8-0
శ్రీ జల్లారి మాధవరావు, ఆయన స్నేహితుడు, తాళ్ళపాలెం 11-8-0
కొండూరు (కృష్ణాజిల్లా) బోర్డు హైస్కూలు విద్యార్థులు సేకరించిన విరాళాలు 20-0-0
కొండూరు (వయా కొండపల్లి) హెచ్. ఇ వి. హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి హెడ్మాస్టర్ ద్వారా 100-0-0
శ్రీమతి బలుసు రంగనాయకమ్మ గారు అడ్డాడ, (వయా) పామర్రు 75-0-0
శ్రీ ఎన్. కామేశ్వరరావు, కొమరవోలు, (వయా) పామర్రు 8-0-0
గుంటూరు పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘంవారు అధ్యక్షుడు శ్రీ పి. అంకమ్మ ద్వారా 84-6-0
శ్రీ వి వెంకయ్య, వాడపల్లి, (వయా) గుడ్లవల్లేరు 10-0-0
నంబూరు టి ఎ బోర్డు హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు సెక్రటరీ ద్వారా 55-0-0
చిత్తూరుజిల్లా వరదారణి బోర్డు హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ ఉపాధ్యాయులు 8-0-0
చి॥ కె. మురళీ మోహనరావు తోటి విద్యార్థులవద్ద సేకరించినది అద్దంకి, గుంటూరు జిల్లా 5-0-0
రాయపూడి పంచాయతీబోర్డువారు అధ్యక్షుని ద్వారా 116-0-0
అద్దంకి విద్యార్థి సంఘం 100-0-0
దాచేపల్లి (గుంటూరుజిల్లా) బోర్డు హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు 25-12-0
యస్. కె పి వి వి హైస్కూలు వారు హెడ్మాస్టర్ద్వారా 58-12-0
తోట్లవల్లూరు (కృష్ణాజిల్లా) బోర్డు హైస్కూలు విద్యార్థి కాంగ్రెసువారు అధ్యక్షునిద్వారా 148-8-0
శ్రీ కె రాఘవరావు, విజయవాడ-1 8-0-0
గండరాయి (వయా జగ్గయ్యపేట) వి యస్. శాస్త్రి బాడ్మింటన్ క్లబ్వారు కార్యదర్శిద్వారా 40-0-0
ఇందులో:—శ్రీ కె. పెద వెంకయ్య 5-0-0, శ్రీ కె వెంకటేశ్వరరావు 5-0-0,
ఉయ్యూరుగ్రామస్థులవద్ద శ్రీ టి సుబ్రహ్మణ్యం గారి నాయకత్వాన ఎన్. ఎస్. యల్. సి బి సెక్షన్ విద్యార్థులు సేకరించినవి 77-1-0
ఇందులో:—చిరంజీవులు బి. పుష్పలీలావతి 10-0-0, శ్రీ ఎన్. యన్ సి ప్రేమానంద 5-0-0, ఎ. కమలాకుమారి 5-0-0 జి దుర్గ 5-0-0, బి నాగిరెడ్డి 5-0-0, జి. బుచ్చిబాబు 5-0-0, సి. హెచ్. హనుమంతరావు 5-0-0
కంచెర్లపాలెం (గుంటూరుజిల్లా) విద్యార్థి సంఘం 20-0-0
శ్రీ ఏ. వి. సుబ్బారావు, టంగుటూరు, ఒంగోలు తాలూకా 5-0-0
గురజాల (గుంటూరుజిల్లా) ప్లీడరు గుమాస్తాల సంఘంవారు కార్యదర్శి ద్వారా 10-0-0
గుంటూరు పోస్టు ఆఫీసు సూపరింటెండెంటు కార్యాలయం ఉద్యోగులు శ్రీ యస్. వెంకటరామన్ ద్వారా 25-0-0
టంగుటూరు రైల్వేస్టేషన్ ఉద్యోగులు స్టేషన్మాస్టర్ ద్వారా 31-4-0
తెనాలి తాలూకా యన్. జి. వోలు, తాలూకా ఆఫీసులోని యన్. జి వోలు ఇచ్చిన విరాళాలు 19-0-0
భీమవరం జిల్లా మునసబు కోర్టు ఉద్యోగులు 14-4-0
శ్రీ కానూరు బావయ్య, పటమటలంక, కృష్ణాజిల్లా 50-0-0
గుంటూరు హిందూ కాలేజీ హైస్కూలు జూనియర్ రెడ్ క్రాస్వారు శ్రీ వి రామకృష్ణరావు ద్వారా 5-0-0
దివి తాలూకా, పెద కళ్ళేపల్లి బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 20-13-0
శ్రీ వై. సాంబశివరెడ్డి (వి ఎమ్) గారిచే వసూళ్లు, పిల్లుట్ల, గుంటూరు జిల్లా 35-6-0
శ్రీమతి యెలమంచిలి సీతమ్మ, విజయవాడ 10-0-0
శ్రీ కె. వీరయ్య చౌదరిద్వారా సత్తెనపల్లి, లారీ యూనియన్ 25-0-0
బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులు. చనుబండ (వయా) నూజివీడు 25-0-0
శ్రీ గెద్దా రామస్వామి, సీతంపేట (వయా) భీమడోలు 10-0-0
హెడ్మాస్టరు ఎమ్. నారాయణరావుగారి ద్వారా గూడూరు మునిసిపల్ మిడిల్ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు పంపినది 10-14-0
జగ్గయ్యపేట శ్రీ వెంకటేశ్వర మోటారు బస్ సర్వీస్ వర్కర్లు, బస్ యజమాని శ్రీ హెచ్. వెంకటనారాయణ ద్వారా 33-0-0
బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు మృత్యుంజయ నగరం (వయా) పార్వతీపురం 9-0-0
శ్రీ సి. హెచ్. జగన్నాధరావు, బొబ్బిలి 5-0-0
శ్రీ వై. జగన్నాధం ద్వారా రైతు కూలీ సంఘం, మాడుగల (వయా) చోడవరం 21-6-0
ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్ విద్యార్థులు, విజయనగరం 15-0-0
భీమునిపట్నం తాలూకా, పోలేపల్లి గ్రామస్థులు. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ద్వారా 40-0-0
శ్రీమతి గోళ్ళమూడి మాదమ్మ, వల్లమూడి, తెనాలితాలూకా 100-0-0
శ్రీ మల్లేశ్వరస్వామి భక్తసమాజ్, పెదకాకాని, గుంటూరుజిల్లా 30-0-0
శ్రీ కామగంటి రత్తయ్య, కొండపాడు, (వయా) పొన్నూరు 10-0-0
వివేకానంద సహకార సంఘం, ఆలమూరు, కార్యదర్శి శ్రీ వి. నాగభూషణం ద్వారా 50-0-0
శ్రీ కె హనుమంతరావు, పుల్లల చెరువు మార్కాపురం తాలూకా 100-0-0
పెనుమాక (గుంటూరు జిల్లా) గ్రామస్థుల నుంచీ, విద్యార్థుల నుంచీ శ్రీ ఈదర రామకోటయ్య వసూలు చేసినది 25-0-0
(ఇందులో:—శ్రీ ఎమ్. వెంకటేశ్వర రెడ్డి 5-0-0 కలవు.
బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థి బృందం, గుమ్మనంపాడు, (వయా) గురజాల 6-4-0
మాచర్ల బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు గుంటూరు జిల్లా 35-1-0
శ్రీ వి శ్రీరామశర్మచే వసూళ్లు పెనమకూరు (వయా) వుయ్యూరు 254-8-0
శ్రీమతులు టి కృష్ణకుమారమ్మ, లక్ష్మీ తులశమ్మ, ధర్మవరం, అనంతపురం జిల్లా 5-0-0
శ్రీ సి. లక్ష్మీనారాయణ, హిందూపూర్ అనంతపురం జిల్లా 5-0-0
శ్రీ దుగ్గిశెట్టి సుబ్రహ్మణ్యం, నెల్లూరు 15-0-0
శ్రీ మహాలక్ష్మి పండ్ల కంపెనీ, పామర్రు, కృష్ణాజిల్లా 20-0-0
పెనమకూరు పంచాయతీబోర్డు ప్రెసిడెంటు శ్రీ కె వెంకయ్యద్వారా (వయా) వుయ్యూరు 116-0-0
శ్రీ దావులూరి కృష్ణారావు, సింహాద్రి వసాదిగార్లచే వసూళ్లు, చేబ్రోలు (వయా) తాడేపల్లిగూడెం 18-0-0
లొద్దిపల్లి రైతుసంఘం, కర్నూలుజిల్లా.
శ్రీ వై రామచంద్రారెడ్డిద్వారా 150-0-0
యూనిటీ స్టోర్సుచే వసూళ్లు, ఏలూరు 28-10-0
(ఇందులో యూనిటీ స్టోర్సు 10-0-0 కలవు)
మైదికాలవ పంచాయతీబోర్డు, కమలాపురంపోస్టు, కడపజిల్లా 25-0-0
కిళ్లీవర్తకుల సంఘం, అనకాపల్లి, ప్రెసిడెంటు శ్రీ వాకాడ అదెప్ప ద్వారా 10-0-0
శ్రీ ఏ నిగమంతా, పెద్ద హోతూర్, ఆలూరు తాలూకా 5-0-0
శ్రీ పంజా మల్లయ్య, విజయవాడ 50-0-0
పుండవల్లి పంచాయతీబోర్డు, గుంటూరుజిల్లా 116-0-0
శ్రీ గంగవరపు హనుమంతరావు, ఇంకొల్లు, (వయా) వేటపాలెం 6-0-0
శ్రీ చిటిరాల వెంకటరంగయ్య, రైల్వేకోడూరు, కడపజిల్లా 5-0-0
శ్రీ యెద్దుల తిమ్మారెడ్డి, బిమరాపురం, కర్నూలుజిల్లా 5-0-0
శ్రీ పి. ఎస్. కె. తులసీరావు, నెల్లూరు 5-0-0
శ్రీ చెరుకూరు వియన్న, గరికపర్రు (వయా) వుయ్యూరు 5-0-0
రావెల బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఘం, గుంటూరుజిల్లా 19-3-0
శ్రీ నల్లపనేని కోటయ్య, చమళ్ళమూడి, గుంటూరుజిల్లా, 5-0-0
కామవరపు కోట బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల యూనియను శ్రీ కాకి రాధాకృష్ణ మూర్తిద్వారా, (వయా) భీమడోలు 8-12-0
అంగిపల్లి బోర్డు హైస్కూలు 4 వ ఫారం విద్యార్థులు గ్రామస్థులదగ్గర వసూలుచేసింది (వయా) నూజివీడు 9-0-0
ఆలమండ బోర్డు హైస్కూలు విద్యార్థి సంఘం (వయా) జామి 6-0-0
శ్రీ నెర్వతి బాలసుబ్బయ్యచెట్టి, నంద్యాల, కర్నూలుజిల్లా 10-0-0
శ్రీ పి. సి. మీనన్, జిల్లా మునసబు, క్విలాండి, ఉత్తర మలబారు 10-0-0
సోంపేట బోర్డు హైస్కూలు విద్యార్థులు, శ్రీ వి. రామారావు ద్వారా, శ్రీకాకుళం జిల్లా 27-13-0
శ్రీ అన్నం రమణారెడ్డి, ఇసకపాలెం, నెల్లూరుజిల్లా 5-0-0
జి వి. జి. కె. ఆర్. ఎలిమెంటరీ స్కూల్, పిల్లుట్ల, పలనాడు తాలూకా 10-0-0
గొల్లల మామిడాడ బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, తూర్పు గోదావరిజిల్లా 5-10-0
యువజనసంఘం, దింతెనపాడు (వయా) చిలకలూరిపేట 111-0-0
శ్రీ పొట్టి శ్రీరాములు మునిసిపల్ బాలుర మిడిల్ స్కూలు విద్యార్థులు, అనంతపురం 10-0-0
హల్వి పంచాయతీబోర్డు, ఆదోని తాలూకా 50-0-0
పోలుకొండ బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు. (వయా) గుడివాడ 20-4-0
ఆంధ్ర యువజన సేవాసంఘం, సత్యవేడు, పొన్నేరి తాలూకా 50-0-0
కొప్పరం వెంకటప్పసెట్టి అండ్ కంపెనీచే వసూళ్లు, కులూర్, బాగేపల్లి తాలూకా, కోలార్జిల్లా 15-0-0
శ్రీ గోపిశెట్టి జగన్నాధరావు నాయుడు, పెనుకొండ, అనంతపూర్ జిల్లా 5-0-0
సీతానగరం బోర్డు మిడిల్ స్కూలు, (వయా) పార్వతీపురం 12-0-0
మోర్కొండపుట్టి ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, (వయా) పార్వతీపురం 5-0-0
శ్రీ ఎన్. చిన్నయ్య, వాల్తేరు 10-0-0
తాడంకి బోర్డు హైస్కూలు విద్యార్థుల యూనియన్ (కృష్ణాజిల్లా) ఎస్. పి ఎల్. ద్వారా 66-12-0
కోపల్లి బోర్డు హైస్కూలు (భీమవరం తాలూకా) విద్యార్థులు, ఉపాధ్యాయులు 8-0-0
రైల్వే విద్యార్థిసంఘం, పలాస ఆర్. ఎస్., శ్రీకాకుళంజిల్లా 89-4-0
గుంటూరుజిల్లా పెదపాలెం బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు. విద్యార్థులు హెడ్మాస్టర్ ద్వారా పంపినవి 128-3-0
దూళిపూడిలోని తటవర్తి బాపయ్య హైస్కూలులోని ట్రెయినింగ్ సెక్షన్ విద్యార్థులు 163-8-0
పెదవరం విద్యార్థులు 14-0-0
కనిలి బోర్డు స్కూలు ఉపాధ్యాయులు, వయా భీమవరం 15-0-0
శ్రీ నారదిరెడ్డి సేకరణ, వోమరపల్లి, వయా కలింగపట్నం శ్రీకాకుళంజిల్లా 10-0-0
శ్రీ కోదండరామ రైస్ మిల్, దేవిడి, వయా నరసన్నపేట 20-0-0
శ్రీ జి వెంచయ్య, నెల్లూరు 10-0-0
శ్రీ ఇననాక వెంకటరమణారెడ్డి, యెల్లయ్యపాళెం, నెల్లూరు జిల్లా 5-0-0
శ్రీ తెప్పల దానయ్య, బారువ, శ్రీకాకుళం జిల్లా 5-0-0
కోటబొమ్మాళి బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు శ్రీ బి చంద్రశేఖరంగారి ద్వారా పంపినవి 58-0-0
శ్రీ ఎల్. రామమూర్తి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా 20-0-0
పెనుబర్తి ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు 12-0-0
శ్రీ అడపా వెంకటరావుగారు, చోడవరం, అలమూజీపేట, (వయా) ఆముదావలస 115-0-0
దీనిలో:—శ్రీ హేమసుందరం 5-0-0, శ్రీ రాధా మోహన్ 5-0-0, శ్రీ లక్ష్మీకాంతం 5-0-0 శ్రీ అడపా వెంకటరావు 100-0-0 చేరివున్నవి
ఎస్. జి. హెచ్ బోర్డు హైస్కూలు విద్యార్థులు, దెందులూరు, వయా ఏలూరు 5-2-0
శ్రీ ఎస్. సత్యనారాయణస్వామి, (ప్రైవేట్ పేష్ట్రీ) సేకరణ, అన్సారి, ఏలూరు తాలూకా 15-0-0
శ్రీ జి పి. సత్యనారాయణ పి. డబ్ల్యు డి సూపర్వైజర్, ధాబర హళ్ళి, హడగలి తాలూకా 50-0-0
(దీనిలో శ్రీ వై. వెంకటస్వామి 25-0-0, శ్రీ ఎన్. లక్ష్మయ్య 15-0-0, శ్రీ వి సత్యనారాయణ 10-0-0 వున్నవి )
అమరావతిలోని తుంగభద్ర ప్రాజెక్టు హాస్పేట కెనాల్ డివిజన్ ఉద్యోగులు శ్రీ జి శంకరరావు గారిద్వారా పంపినది. 50-0-0
శ్రీమతి టి చినపూర్ణమ్మ, చిన్నగంజాం, గుంటూరుజిల్లా 10-0-0
శ్రీ సి. హెచ్. సంజీవరావు, శ్రీ ఎన్. రంగయ్య ఒంగోలు 30-0-0
శ్రీ నంగిసెట్టి బసవయ్య చిలకలూరిపేట 60-0-0
శ్రీ వి సి. గోదమోలి, మద్రాసు 14 25-0-0
నెల్లూరుజిల్లా అల్లూరు రామకృష్ణ హైస్కూలు సిబ్బంది 55-0-0
గుంటూరు కూరగాయల మార్కెట్ ముఠా కార్మికులు గుంటూరు 53-0-0
గుడివాడ మునిసిపల్ గర్ల్స్ హైస్కూలు విద్యార్థినులు 66-14-0
శ్రీ తోట వెంకటరామయ్య, గోవాడ 10-0-0
శ్రీ బి హెచ్. రామమూర్తి భట్టిప్రోలు 5-0-0
శ్రీ పోతుకుచ్చి ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వినయాశ్రమం 10-0-0
శ్రీ తుమ్మల బ్రహ్మయ్య వినయాశ్రమం 5-0-0
కనగాల పంచాయతీబోర్డు కమిటీ అధ్యక్షుని ద్వారా పంపినది 116-0-0
శ్రీ ఆర్. సాంబశివరావు, వోలేరు వయా రేపల్లె 20-0-0
శ్రీ కొల్లి సుబ్బయ్య, వీరంకిలాక్ వయా వుయ్యూరు 10-0-0
వుయ్యూరు బోర్డు హైస్కూలు విద్యార్థి శ్రీ జి. నరసింహారావు తన సహోధ్యాయుల ద్వారా సేకరించినవి 26-0-0
(దీనిలో శ్రీ జి నరసింహారావు 5-0-0శ్రీమతి విజయలక్ష్మి 5-0-0. చేరివున్నాయి)
శ్రీ తాళ్ళూరు చినవెంకటసుబ్బయ్య, నెలపాడు సేకూరు పోస్టు 5-0-0
శ్రీయుతులు పి. మెట్టయ్య పి శ్రీరాములు, బి. సత్యనారాయణ, పి. రామానాయుడు 39-0-0
దిగువ మాఘం గ్రామస్థులు, అరగొండ 9-14-0
శ్రీ డి వీరాస్వామి దెంగుహూరు 5-0-0
కడపజిల్లా పూటకూరులో శ్రీ వి సుబ్బారావుగారు యువకులద్వారా సేకరించినవి 5-8-0
అము: వార్తంగాల్ ప్రైవేటు స్కూలు విద్యార్థులు, కుప్పం పోస్టు 7-5-0
కాకినాడ విద్యార్థి యూనియన్ దాని అధ్యక్షుడు శ్రీ వి శివరావు ద్వారా పంపినవి కంబం తాలూకా 50-0-0
శ్రీమతి మాణిక్య గురమ్మ, అనకాపల్లి 5-0-0
కొండవలస పంచాయతీబోర్డు, వయా విర్లిమెళ్ళ 50-0-0

### వస్తురూపంలో విరాళాలు

గోదావరి వరద బాధితుల సహాయార్థం బియ్యం, వస్త్రాలు మొదలైనవాటిని సేకరిస్తున్న వారిలో కొందరు శ్రీ రామకృష్ణ మిషన్కు అందజేయవలసినదిగా వాటిని మాకు పంపుతున్నారు చెన్నపురిలో మేము వాటిని అందుకుని, ఇక్కడ నుంచి తిరిగి రాజమండ్రికి పంపించడం అనవసర వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇట్టి దాతలందరికి మా మనవి: వస్తురూపంలో గల తమ విరాళాలను "స్వామీ నిత్యబోధానంద, ప్రెసిడెంట్, శ్రీ రామకృష్ణ మఠం, రాజమండ్రి" అనే చిరునామాకు సరాసరిగా పంపించండి.

హిందూ ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు, ఆనందాశ్రమం జక్కులచెరువు పోస్టు 10-0-0
శ్రీ కొత్తపల్లి వెంకట సుబ్బయ్య, అమృతలూరు
శ్రీ కోమూరి కనకయ్య, విజయవాడ 13-0-0
శ్రీ రావి జనార్దనరావు, విజయవాడ 12-0-0
నిడదవోలు పంచాయతీబోర్డు, నిడదవోలు 10-0-0
శ్రీ సీతారామాంజనేయ చేనేత వస్త్రాలయం, గుంటూరు 10-0-0
భీమడోలు వర్తకసంఘం, అధ్యక్షుడు శ్రీ కె. రామమూర్తిద్వారా వ.పినది 116-0-0
శ్రీ అబ్బూరి వీరన్న, మద్దికెర, కర్నూలుజిల్లా 10-0-0
శ్రీ కనకమేడల వెంకటకృష్ణయ్య, పెనమకూరు 5-0-0
గజ్జెలకొండ గ్రామస్థులు శ్రీ ఎన్. సింగరయ్యద్వారా పంపినవి 15-0-0
ఉమామహేశ్వరకాఫీక్లబ్, చిలకలపూడి 6-8-0
బంకుపల్లి రామదాసు, విశాఖపట్నం 5-0-0
గిద్దలూరు, వివేకానంద హైస్కూలు హెడ్మాస్టరుద్వారా 20-0-0
మునిసిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తాడిపత్రి 116-0-0
మానికొండ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్, మానికొండ, కృష్ణాజిల్లా 116-0-0
బోర్డు హైస్కూల్ విద్యార్థులు, హెడ్మాస్టరు ద్వారా క్రోసూరు, (వయా) పత్తెనపల్లి, గుంటూరు జిల్లా 25-5-0
అప్పికట్ల. యన్. బోర్డు హైస్కూలులో చదువుతున్న పూండ్లగ్రామ విద్యార్థుల వసూళ్లు, తదితర విద్యార్థులు (వయా) బాపట్ల 91-1-0
శ్రీమతి ఎన్. మాణిక్యం, చీరాల 10-0-0
శ్రీ ఎర్రం రాఘవారెడ్డి, ఎర్రంవారిపాలెం, ఆదిపూడి 10-0-0
శ్రీ భోగిపత్తి గురవయ్య, కారంచేడు 5-0-0
శ్రీమతి అల్లా కృష్ణమ్మ, ఆదిపూడి 5-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థుల కమిటీ కార్యదర్శి ద్వారా, ఇంకొల్లు (వయా) వేటపాలెం 23-0-0
బోర్డుహైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు శ్రీ కె వి. శర్మ ద్వారా, సంతనూతలపాడు, ఒంగోలు తాలూకా 31-0-0
శ్రీ గద్దె వెంకట్రామయ్య, ఎలమర్రు (వయా) పామర్రు 5-0-0
స్నేహితులవద్దనుంచి శ్రీ మహమ్మద్ సాలెహా వసూళ్లు, గుండుగొలను, ఏలూరు తాలూకా 18-0-0
శ్రీ జి వెంకటదుర్గ శ్రీ రామారావు, మచిలీపట్నం 10-0-0
గవర్నమెంటు వెంకటగిరి ట్రెయినింగ్ స్కూలు విద్యార్థులు, శ్రీ వి. లక్ష్మీపతిగారిద్వారా రెండవ దఫా, గుంటూరు 39-14-0
గవర్నమెంటు సెకండరీ ట్రెయినింగు స్కూలు విద్యార్థులు శ్రీ వి లక్ష్మీ పతిగారి ద్వారా మూడవదఫా, గుంటూరు 23-6-0
శ్రీ మద్ది వీరరాఘవయ్య అగ్రహారం, గుంటూరు 10-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థుల వసూళ్లు, హెడ్మాస్టరుద్వారా మక్కపల్లి, విశాఖపట్నం 18-9-0
శ్రీ కె వి. రత్నంగారి హుండీ వసూళ్లు, కొత్తపల్లి, తూర్పు గోదావరి 5-4-0
శ్రీమతి చెలికాని వెంకట రమణయ్యమ్మ. మురమండ (వయా) కడియం 5-0-0
పసలపూడి పంచాయతీ బోర్డు, రామచంద్రపురం తాలూకా 25-0-0
శ్రీ యస్. పాంయ్యగారి వసూళ్లు, విజయనగరం 40-0-0
ఇందులో అయ్యన్నపేట గ్రామస్థులు 35-0-0, శ్రీ బి. లక్ష్మయ్య 5-0-0 చేరివున్నవి.
శ్రీ చిత్తూరి అప్పలరాజు, కాకినాడ 11-0-0
ఉంగరాల వీధి ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు శ్రీ జి. కామేశ్వరరావు ద్వారా, బొబ్బిలి 10-0-0
గవర్నమెంటు ఎలెక్ట్రిసిటీ డిపార్టుమెంటు సిబ్బంది, వి. జడ్ యం. డిస్ట్రిబ్యూషన్ సిబ్బంది, శ్రీయం. శేషాద్రిద్వారా, వైజాగ్ 25-0-0
గాంధీ హరిజనహాస్టల్ విద్యార్థులు, శ్రీ వి. వి కేశవరావుద్వారా, నందిగామ, కృష్ణాజిల్లా 7-0-0
బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, హెడ్మాస్టరు గారి ద్వారా, నందివెలుగు, (వయా) తెనాలి 6-8-0
టీచర్సు అసోసియేషన్, కార్యదర్శి ద్వారా, మారుటేరు, తణుకు తాలూకా 58-5-0
ఈతుంగల్లు బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు (వయా) కంకిపాడు 58-0-0
మద్రాసు మైనర్ ఇరిగేషన్ సబార్డినేట్ అసోసియేషన్ సభ్యులు, కార్యదర్శి ద్వారా, మచిలీపట్నం 40-0-0
వత్తిపాడు బోర్డు హైస్కూలు స్టూడెంట్సు యూనియన్ 26-0-0
మోడరన్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ పనివారు, విజయవాడ 15-0-0
త్రిలోచనపురం గ్రామస్థుల నుంచి శ్రీ ఆర్. రాజేశ్వరరావుగారి వసూళ్లు, కొండపల్లిపోస్టు 18-10-0
రామకృష్ణ భజనసమాజం, మోదుకూరు, గుంటూరుజిల్లా 9-13-0
ఏకాసేవా సంఘం, వరదాయపాలెం. గుమ్మిడిపూండి 26-7-0
క్షీరసముద్రం యువజన సంఘం, పల్లిపేట పోస్టు 43-9-0
శ్రీ టి సత్యనారాయణ గుప్త, పుంగనూరు, చిత్తూరుజిల్లా 5-0-0
వాకిరాల గ్రామ విద్యార్థులు,

(మిగతా 4 వ పేజీలో)

## దక్షిణ పర్ష్యాను లోబరుచుకోడానికి జాహిదీ యత్నం

### ముసాదిక్‌కు హాని జరిగితే ప్రతీకారం తథ్యమని రహస్య కరపత్రాలు

టెహరాన్, సెప్టెంబర్ 28—జాహిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన ఆందోళనకు స్థావరమైన షిరాజ్‌రాష్ట్రం గవర్నర్ గతరాత్రి ప్రధాని జనరల్ జాహిదీవద్ద షిరాక్ నాయకులలో ఇద్దరికి లేఖలు తీసికొని గతరాత్రి ఇక్కడినుంచి బయలుదేరి వెళ్ళారు.

అక్కడి పర్వత ప్రాంతవాసులు శాంతి, భద్రతలను భగ్నం చేయకుండా వున్నంత కాలం వారిని ప్రభుత్వ మేమీ చేయబోదని ఈ లేఖలలో ప్రధాని హామీనిచ్చాడట.

ఈ నాయకు లిద్దరూ అన్నదమ్ములు—వారిద్దరి పేర్లు కష్రోకషాగీ, నజీర్ కషాంగీ డాక్టర్ ముసాదిక్ హయాములోని మజ్లిస్ సభ్యులు.

త్వరలోనే వీ రిద్దరిలో ఒకరు టెహరాన్ షిరాజ్ గవర్నర్‌తో తిరిగివచ్చి జాహిదీ ప్రభుత్వంపట్ల భక్తివిశ్వాసాలతో వ్యవహరించగలమని వారు ప్రకటించవచ్చునని భావించబడుతున్నది.

శాంతిభద్రతలను భగ్నపరచినా రన్న నేరాలు రుజువై తే నేవప్పు శిక్షలు విధించబడవనికూడా కషాగీ నాయకులకు జాహిదీ హామీ నిచ్చారు.

ఈ కషాగీ నాయకుడు టెహరాన్ వచ్చినప్పుడు ప్రస్తుతం దక్షిణ పర్ష్యాలోని కషాగీ ప్రాంతాలలో అజ్ఞాతవాసంలో గడుపుతున్న ముసాదిక్ అభిమానుల చర్యలను ఆయన ప్రభుత్వానికి నివేదించగలడని జాహిదీ ప్రభుత్వంపట్ల అభిమానంగల "పోస్ట్ టెహరాన్" పత్రిక నేడు ప్రకటించింది.

### ప్రతీకార చర్య సంభవమా?

అజ్ఞాతవాసంలో వుండి జాహిదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు రహస్య కరపత్రాలను బాహాటంగా పోస్టులో విదేశ పత్రికా విలేకరులకు పంపుతున్నారు.

డాక్టర్ ముసాదిక్‌కు మరణ శిక్షయే విధించబడితే, అందుకు ప్రతీకారంగా అనేక వేలమంది ప్రాణాలను తాము తీయగలమని ఈ కరపత్రాలలో వారు బెదిరిస్తున్నారు.

డాక్టర్ ముసాదిక్‌కు ఏమాత్రం హాని జరిగినా దానికి ప్రతీకారం జరగగలదనికూడా వారు హెచ్చరిస్తున్నారు.

### రష్యా రాయబారి

టెహరాన్, సెప్టెంబర్ 28—ఇటీవల మరణించినాడని వదంతి బయలుదేరిన రష్యా రాయబారి అనయా ఓలే వ్రెంటివ్ నిన్న రష్యా విదేశాంగమంత్రిని తదితర దేశాల రాయబారులతో కలిసి వెళ్ళిచూసి వచ్చాడు.

రైల్వే ఉద్యోగులకు, ప్రభుత్వానికి వచ్చే వివాదాలను పరిష్కరించడానికి ఏర్పాటుచేయబడిన కమిటీ కరు సమర్థనీయంగా పని చేస్తున్నదని మొరాదాబాద్‌లో రైల్వేశాఖ డిప్యూటీ మంత్రి అలగేశన్ అన్నారు.



Table • Pedestal • Cabin
తయారు చేసినది:
అక్మి మాన్యుఫాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్
అంటోప్ హిల్, వడాల, బొంబాయి-19.
టెలిఫోన్ నెం. 62717/18
వాల్‌చంద్ గ్రూప్ పరిశ్రమ
మద్రాసులో అధికారముపొందిన ఏజంట్లు:
1) పవర్ ఎలక్ట్రికల్ కంపెనీ లిమిటెడ్, రతన్‌బజారు.
2) ఫోమ్రా (బ్రదర్స్), ఫోమ్రా హౌస్, మింట్ రోడ్డు.
3) కుమార్ (బ్రదర్స్), 81 ఎన్. ఎస్. సి. బోస్ రోడ్డు.
4) జై గోపాల్ అండ్ కంపెనీ, 199, మౌంట్ రోడ్డు.

# ఉత్తరాది ఖైదీ శిబిరంలో ఏర్పాట్లపై సమితి ఫిర్యాదు

## —అమెరికన్ ఖైదీల ప్రతికూల ప్రదర్శనం

మున్సాన్, సెప్టెంబర్ 27—వరాన్సడిని నిరాకరించే మిత్రరాజ్యాల యుద్ధఖైదీలను స్వదేశాలకు తిరిగి రావలసిందిగా తాము నచ్చచెప్పడానికి ఉత్తరాది వారు ఏర్పాటుచేసిన శిబిరంలో పరిస్థితులు సంతృప్తికరంగా లేవని సమితి సైనిక ప్రధాన కార్యాలయం నేడు ఆక్షేపణ తెలియజేసింది.

అంతట, ఉత్తరాది శిబిరంలో పరిస్థితులు, ఖైదీలకు నచ్చచెప్పడానికి సమితి సైనికాధికారులు ఏర్పాటు చేసిన శిబిరంలో పరిస్థితులతో తుల్యంగా వుండేటట్లు చేయడానికి తాను వెంటనే తగుచర్యలు తీసుకోగలనని యుద్ధఖైదీల మార్పిడి కమిషన్ అధ్యక్షులు లెఫ్టినెంట్-జనరల్ తిమ్మయ్య హామీ యిచ్చారు.

మార్పిడిని నిరాకరిస్తున్న అమెరికన్ యుద్ధఖైదీలు ఎన్న సమితిపరిశీలకులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున ప్రదర్శనాలు జరపడంతో సమితి అధికారులు పై విధంగా మార్పిడి కమిషన్‌కు ఆక్షేపణ తెలియ జేశారు.

ఈ ప్రదర్శనాలు అల్లరులక్రింద పరిణమించకుండా నివారించడానికి అప్పటి భారతీయ రక్షణ దళాలు సమితి పరిశీలకులను హొడ్డివారిని శిబిరంనుంచి వెలుపలికి తీసుకువెళ్ళి దిగబెట్టారు.

తరవాత, పరిస్థితినిగురించి కమ్యూనిస్టు ఖైదీలకు వివరించడానికి ఉత్తరాది శిబిరంలో చేయబడిన ఏర్పాటులు "మిక్కిలి అసంతృప్తికరంగా" వున్నవని సమితి పరిశీలక వర్గం వారు తెల్పినట్టు తెలుస్తున్నది

ఖైదీలకు తిరిగి నచ్చచెప్పడానికి ముందు సమితి, ఉత్తరాది ఖైదీలమార్పిడి కేంద్రాలను రెండింటిని పూర్తిగా తనిఖీ చేయడానికి పత్రికా విలేకరులకు అవకాశ మివ్వబడవచ్చునని సమితి ఉద్యోగులు సూచిస్తున్నారు.

మిత్రరాజ్యసమితి యుద్ధఖైదీల మార్పిడి వర్గం నాయకుడు బ్రిగేడియర్-జనరల్ హాంబ్లెన్ మార్పిడికమిషన్‌కు పై ఆక్షేపణ అందజేశారు.

మార్పిడిని నిరాకరించే సమితి ఖైదీలను స్వదేశాలకు తిరిగి రావలసిందిగా సమితి ప్రతినిధులు నచ్చచెప్పడానికి ఉత్తరాదివారి తటస్థమండలంలో ఏర్పాటుచేసిన శిబిరం ఒక కొరియన్ గ్రామంలో నిర్మించబడింది దాని చుట్టూ వేయబడిన ఇనుపముండ్ల తీగల కంచెలు ఎత్తుగాలేకుండా ఎవరుపడితే వారు దాటి లోపలకు రావడానికి వీలుగా వున్నవి ఆ ఆవరణలో బ్రిటిష్, అమెరికన్ ఖైదీలకు నాలుగు దారు గృహాలను, దక్షిణ కొరియన్ ఖైదీలకు పూరిగుడిసెలను ఉత్తరాదివారు నిర్మించారు.

### ప్రతికూల ప్రదర్శనం

నిన్న సమితి పరిశీలకుల బృందం తనిఖీకి వచ్చినప్పుడు ఈ శిబిరంలోని మార్పిడిని నిరాకరించే అమెరికన్ యుద్ధఖైదీలు, దక్షిణ కొరియన్ ఖైదీలు కలిసి కమ్యూనిస్టు గీతాలను పాడుతూ, పరిశీలకులను ఉద్దేశించి "ఇక్కడ నుంచి వెళ్ళిపొండి; మీ దేశాలకు తిరిగిపొండి" అని కేకలు వేశారని భారత రక్షణ సైనిక దళాలకు చెందిన ఒక ప్రతినిధి వివరం చేశారు.

యుద్ధఖైదీలకు వారి దేశాల ప్రభుత్వ ప్రతినిధులు వచ్చి స్వదేశానికి తిరిగిరావలసిందిగా నచ్చ చెబుతున్నప్పుడు పత్రికా విలేకరులను అక్కడకు రానిస్తారనీ, అయితే ప్రశ్నలు వేయడానికి విలేకరులకు అనుమతి యివ్వబడదనీ మార్పిడి కమిషన్‌కు చెందిన ఒక ప్రతినిధి వివరం చేశారు.

ఖైదీలకు నచ్చచెప్పడం నిన్ననే ప్రారంభం కావలసింది గాని, కార్యక్రమ నియమావళిపై సభ్యుల మధ్య ఇంకా పూర్తిగా అంగీకారం కుదరనందున మార్పిడి కమిషన్ దీనిని కొన్ని రోజుల వరకు వాయిదా వేసింది.

ఈ "హితబోధ" కార్యక్రమం ప్రారంభం కావడంలో విలంబన జరుగుతున్నప్పటికీ, అది ఆదిలో నిర్ణయించబడిన ప్రకారం డిసెంబర్ 23 నాటికి పూర్తిచేయబడగలదని భారత దళాల అధీనంలో వున్న యుద్ధఖైదీలకు తెల్పవలసిందిగా జనరల్ హాంబ్లెన్ మార్పిడి కమిషన్‌ను కోరారు.

మార్పిడికి నిరాకరిస్తున్న 23 మంది అమెరికన్ ఖైదీలకు అమెరికాలో వున్న తమ కుటుంబాల వారికి కేబుల్ ద్వారా ఉత్తర ప్రత్యుత్తరాలను జరుపుకో డానికి అనుమతి యివ్వబడ గలదని తెలుస్తున్నది. ఈ కేబుల్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ద్వారా పంపబడగలవు.

### జపాన్‌కు భారత పేరాచూట్ దళాల ఆగమనం

టోకియో, సెప్టెంబర్ 28—కొరియాలోని భారత రక్షణ దళాలతో కలిసి పనిచేయడానికి అదనంగా పంపబడిన భారత పేరాచూట్ దళాలలో ఇండియానుంచి బయలుదేరిన మూడు అమెరికన్ వైమానిక దళానికి చెందిన గ్లోబ్ మాస్టర్ విమానాలు నేటి ఉదయం దక్షిణ జపాన్‌లోని ఇటజూకా వైమానిక స్థావరాన్ని చేరాయి. మరి రెండు విమానాలు నేటి మధ్యాహ్నానికి అక్కడకు చేరగలవని తెలుస్తున్నది.

ఈ విమానాలలో కొరియాకు దాదాపు 600 మంది భారత సైనికులు అదనంగా పంపబడుతున్నారు.

లండన్, సెప్టెంబర్ 27—ఆఫ్రికా స్వతంత్రంగా వుండాలని అర్థించడానికై ఇక్కడ ఏర్పాటు చేయబడిన సమావేశం ఆఫ్రికాలోని ప్రజాప్రభుత్వాలకు పూర్తి అధికారాలను స్వాధీనం చేయాలని కోరుతూ తీర్మానం చేయడంతో పూర్తి అయింది

లేబర్‌పార్టీ, సహకారసంఘాలు, ట్రేడ్ యూనియన్‌ల ఇతర సంస్థల ప్రతినిధులలో అనేకమంది ఈ సభలకు హాజరైనారు ఇందులో భారతీయులు, ఆఫ్రికన్‌లు దాదాపు 100 మంది వున్నారు.

## జపాన్ ఉప్పెనలో 127 మంది మృతి

### ఇండో-చైనాలో విశేష నష్టం

టోకియో, సెప్టెంబర్ 27—ఉప్పెనవల్ల జపాన్‌లో మరణించినవారి సంఖ్య 171 వరకు పెరిగిందని నేటి పుదయం ప్రభుత్వ ప్రతినిధి ప్రకటించాడు.

370 మంది కనుపించడం లేదని, 424 మందికి గాయాలు తగిలినవనికూడా ఆయన అన్నాడు మొత్తం నష్టం 4,00,000 టన్నులు వుంటుందని అంచనా వేయబడిందట.

ఇండో-చైనాలో ఉప్పెనవల్ల నష్టపడిన వారికి సహాయం చేయడానికై విమానంనిండా మందులతోను, నర్సులు, డాక్టర్లతోను ఒక విమానాన్ని అమెరికన్ ఆర్థిక సహాయ సంఘం పంపిందని సైగాన్‌నుంచి వార్త చేరింది

ఇండో-చైనా మీదుగా ఎగిరివచ్చిన వైమానికులు వియెత్నామ్‌లో వేలకొలది మంది ఉప్పెనలో కొట్టుకొనిపోయి వుంటారని చెబుతున్నారు.

## ఫరూక్ ఆస్తి జప్తుకు ఈజిప్టు ప్రభుత్వం నిర్ణయం

### కోట్లకొలది విలువ వుండగలదట

కెయిరో, సెప్టెంబర్ 28—ఈజిప్టులో మాజీరాజు ఫరూక్‌కు అనేక కోట్లకొలదివున్న ఆస్తినంతా జప్తుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఈజిప్టియన్ రివల్యూషనరీ కౌన్సిల్ నిర్ణయించినట్లు దేశీయశాఖ మంత్రి మేజర్ సాలాహ్ సలీమ్ నేడు వెల్లడించారు.

మాజీరాజు ఆస్తిపాస్తులకు ఇప్పటివరకు రక్షణాధికారిగా వున్న కౌన్సిలుకు ఇక స్వస్తి చెప్పాలనికూడా నిర్ణయించింది.

ఈజిప్టులో సరిగా ఫరూక్‌కు ఎంత ఆస్తి వున్నదీ మేజర్ సలీం చెప్పలేదు ఆయనకు ఏమి వున్నప్పటికీ ఇక అదంతా ఈజిప్టు ప్రభుత్వానిదేనని మాత్రం ఆయన సమాధానమిచ్చాడు.

ఫరూక్‌కు అనేక రాజప్రాసాదాలు, విశ్రాంతి మందిరాలు విహారనౌకలు, కారులు, పెద్ద ఎస్టేట్లు వున్నవి

### హాదీ వాఙ్మూలం

కెయిరో, సెప్టెంబర్ 26—ఈజిప్టు మాజీరాజు ఫరూక్ ఆస్థాన మంత్రులలో ఒకడైన ఇబ్రహీమ్ అబ్దుల్ హాదీ తాను నిర్దోషినని నేడు వాఙ్మూల మిచ్చాడు దేశద్రోహానికి తలపెట్టిన ఆరోపణలలోను ఆయన ఒకడని నిర్ణయించి, ఆయనపైన కూడా కేసు పెట్టబడిందని పాఠకులకు విదితమే నేడు విచారణ జరుగగా కోర్టులో పై విధంగా ఆయన చెప్పాడు.

వర్షన్ ఆహూతంలోని దేశాలకు ఇటు మలయా ఆస్ట్రేలియాకు ఇండియానుంచి సరాసరి రేడియో టెలిఫోన్ సౌకర్యాలు త్వరలోనే ఏర్పాటుచేయబడగలవు

# కాశ్మీర్‌లో చిన్న ఉద్యోగుల జీతాల హెచ్చింపు: ప్రభుత్వ ప్రకటన

శ్రీనగర్, సెప్టెంబర్ 26—నెలకు 20 రూపాయలు, అంతకన్నా తక్కువ జీతం పుచ్చుకుంటున్న ప్రభుత్వోద్యోగులు గెజెటెడ్, నాన్-గెజెటెడ్ ఉద్యోగుల జీతాల మార్పు పథకం ప్రకారం ఇక మీద 25 రూపాయల జీతం, నెలకు 12 రూపాయల రేషన్ అలవెన్సు పొందుతారని నేడు బక్షీ ప్రభుత్వం ప్రకటించింది.

బంట్రోతులు, జమాదార్లు, పారెస్టు గార్డ్సు మున్నగు యీ చిన్న జీతాల ఉద్యోగులకు ఈ జీతం హెచ్చింపు నూటికి 38 మొదలు 43 వరకు వుంటుంది మార్పు చేయబడినవారి జీతాల స్కేలు 25-1-30, 30-1-35.

జీతాల మార్పు ప్రణాళిక కారణంగా గెజెటెడ్ ఉద్యోగుల విషయంలో 2,24,000 రూపాయలు, నాన్-గెజెటెడ్ ఉద్యోగులకోసం 47,03,000 రూపాయలు అదనంగా ఖర్చు కాగలదని పరిపాలన పునర్నిర్మాణ సంఘం కార్యదర్శి శ్రీ రాంలాల్ నాగ్‌పాల్ తెలిపారు.

ఈ హెచ్చింపు గడచిన ఆగస్టు 16 వ తేదీనుంచి అమలుకు వస్తుంది.

గెజెటెడ్ ఆఫీసర్ల జీతం గరిష్ఠ ప్రమాణం 800 రూపాయల నుంచి 900 కు హెచ్చించబడింది.

## ఇండియాలో కాశ్మీర్‌కు శ్రీరామరక్ష

### ప్రధాని బక్షీ ప్రసంగం

బారాముల్లా, సెప్టెంబర్ 27—కాశ్మీర్ ప్రధాని ఇక్కడ జరిగిన ఒక బ్రహ్మాండమైన సభలో ప్రసంగిస్తూ, కాశ్మీర్ భవిష్యత్తు ఇండియాలో వున్నంత భద్రంగా పాకిస్తాన్‌లో వుండదని, పాకిస్తాన్‌లో ఆరుసంవత్సరాలుగా రాజ్యాంగం ఒక్క అక్షరం కూడా రచించబడలేదని అన్నారు.

1947 అక్టోబరులో పాకిస్తాన్ కొండజాతి దుండగుల దాడులకు గురిఅయిన బారాముల్లా పౌరులు ప్రధాని బక్షీకి స్వాగతమిచ్చారు 10 వేలమంది జనం చేరిన బహిరంగ సభలో బక్షీ ఇలా ప్రసంగించారు.

"కాశ్మీర్ ప్రజలు తమ ఆర్థికాభివృద్ధిని, సిద్ధాంత సామ్యాన్ని గుర్తించి ఎంతో ఆలోచించినమీదట ఇండియాలో బుద్ధిపూర్వకంగా చేరడానికి ఆరు సంవత్సరాల క్రితమే నిర్ణయించారు. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు, రహదార్లు—ఈ మూడింటిలో మేము ఇండియన్ యూనియన్‌లో చేరాము. భారత రాజ్యాంగంలో మనకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వబడింది. ఈ ఏర్పాటు మనకు చాలా ప్రయోజనకరం.

"పాకిస్తాన్‌లో మన వ్యక్తిస్వాతంత్ర్యానికి భద్రత లేదు మనకు పాకిస్తాన్‌లో ఆర్థికసౌకర్యం కాని, అభ్యుదయం కానివుండవు. మనం మన వ్యక్తిత్వాన్ని, బీదలు, ఆర్తుల పరిస్థితిని చక్కబరచడానికి కృతనిశ్చయులమై వున్నాము మనం మన ఆహారసమస్యను పరిష్కరించుకున్నాము గనుక ఆర్థిక స్వయంపోషకత్వం కోసం పాటుపడగలము.

### బారాముల్లాలో సెకెండ్ గ్రేడ్ కాలేజీ

"బారాముల్లాలో త్వరలో ఒక్క ఇంటర్మీడియేట్ కాలేజి నెలకొల్పబడుతుంది 30 మంచాల ఆస్పత్రి 1947 నవంబర్ 7 వ తేదీన పాకిస్తాన్ దురాక్రమణదారులచే కాల్చి చంపబడిన మహమ్మద్ మక్‌బూల్ షేర్వానీ స్మారకచిహ్నంగా నెలకొల్పబడుతుంది. ఒక బాలికల ఉన్నతపాఠశాలను, ఒక గ్రంథాలయాన్నికూడా నెలకొల్పడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నది.

"బారాముల్లాను హరిద్వారంతో కలపడానికి కొత్త వంతెనకూడా వేయడానికి ఆలోచనలు జరుగుతున్నాయి"

బారాముల్లా పౌరులనుండి ప్రధాని బక్షీకి సన్మానపత్రం అందజేయబడింది. తాయిబక్స్ ప్రభుత్వంపట్ల భక్తి విశ్వాసాలు ప్రకటిస్తూ, దానితో సహకరించగలమని ఆ సన్మాన పత్రంలో తెలుపబడింది

### మీర్‌కాసిం హెచ్చరిక

రెవిన్యూ శాఖామంత్రి మీర్‌కాసిం ప్రసంగిస్తూ ఇటీవల ప్రభుత్వం మారడానికి గల కారణాలను వివరించారు. భవిష్యన్నిర్మాణం కోసం ప్రస్తుత కష్టాలను సహించుకోవాలని, తమను ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలనుంచి దారి తప్పించడానికి ప్రయత్నించి మోసం చేస్తున్న సంఘ విద్రోహుల ప్రచారానికి మోసపోవద్దని మీర్‌కాసిం హెచ్చరించారు.

# కొలంబో ప్రణాళిక

## సంప్రతింపుల సంఘ సమావేశం ప్రారంభం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28—కొలంబో ప్రణాళిక సంప్రదింపుల సంఘ సమావేశం అధికార స్థాయిలో నే డిక్కడి ఇండియా ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీ అంబిగోంకార్ అధ్యక్షతను ప్రారంభమయింది.

ఈ సమావేశంలో 15 దేశాల ప్రతినిధులు, రెండుదేశాల పరిశీలకులు, 3 ప్రపంచ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఏడాదిక్రితం జరిగిన కరాచీ సమావేశం తర్వాత వెనుకబడ్డ ఆగ్నేయాసియా దేశాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను గురించి పరిశీలన నేటి సమావేశంలో ప్రారంభమయింది.

1950 లో లండన్ సమావేశంలో ఈ సంఘం నిర్మించబడింది మొదలు ఇది 5 వ సమావేశం.

మొదట ఈ కొలంబో ప్రణాళిక ఇండియా, పాకిస్తాన్, సింహళం, మలయా, బ్రిటిష్ బోర్నియో దేశాలతో ప్రారంభమయింది, తర్వాత తక్కిన దేశాలు ఇందులో చేరాయి

నేడు ప్రారంభమైన ఈ అధికార సమావేశం కర్తవ్యం 13 వ తేదీని ప్రారంభం కాగల మంత్రుల సమావేశంకోసం వివరాలను సేకరించి పెట్టడం.

### తొలి వార్తలు

న్యూఢిల్లీ సెప్టెంబర్ 27—కొలంబో ప్రణాళిక సంప్రదింపుల సంఘం రేపు సోమవారం ఇక్కడ సమావేశమవుతున్నది, ఈ సమావేశం మూడు వారాలపాటు జరుగుతున్నది.

ఈ సమావేశంలో పాల్గొనడానికి 15 సభ్య దేశాల ప్రతినిధులు కొద్ది రోజులుగా ఢిల్లీలో దిగుతున్నారు, మరిరెండు దేశాల ప్రతినిధులు ప్రేక్షకులుగా వస్తున్నారు, సభ్యదేశాల మంత్రులు అక్టోబరు 12 వ తేదీ నాటికి ఢిల్లీ చేరగలరట

పార్లమెంటు మధ్యహాలు, ఇతర కమిటీ గదులు ఈ సమావేశం కోసం ప్రత్యేకించబడ్డాయి

ఈ సందర్భంలో ఒక ప్రత్యేక సెక్రటేరియట్ ఆర్థిక శాఖలో నెలకొల్పబడింది ఇండియా నాటక, సాంస్కృతిక జీవితం గురించి సభ్యులు తెలుసుకోడానికి వీలుగా నాట్య సంగీత కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయబడుతున్నాయి.

అక్టోబరు 8 వ తేదీ వరకు ఎజెండా తయారు చేయడానికి సంప్రదింపులు జరుగుతాయి 1952-53 నివేదికను పరిశీలించడం, కొలంబో ప్రణాళిక ప్రచారానికి ఒక సంస్థను నెలకొల్పడం భవిష్యత్కార్య క్రమంకోసం ప్రణాళిక తుది రూపాన్ని తయారుచేయడం—ఈ మూడూ ఎజెండాలోని ముఖ్యభాగాలు

ఈ ప్రణాళిక విషయంలో మంత్రుల సమావేశం అక్టోబరు 13 వ తేదీని ప్రారంభమై 17 వ తేదీవరకు జరుగుతుంది, ఈ సమావేశానికి ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం చేస్తారు.

కొలంబో ప్రణాళిక సంప్రదింపుల సంఘం 1950 లో నిర్మించబడింది మొదలు ఇండియాలో దీని సమావేశం జరగడానికి ఇదే తొలిసారి, ఈ సమావేశంలో ఆస్ట్రేలియా, బర్మా, కంబోడియా, కెనడా, సింహళం, ఇండియా, ఇండొనేషియా, లావోస్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్, బ్రిటన్, ఆగ్నేయాసియాలోని రాజ్యాలు, అమెరికా వియత్నాం పాల్గొంటాయి, ప్రపంచ బ్యాంకి, సాంకేతిక సహాయ సంస్థ ప్రతినిధులు పరిశీలకులుగా పాల్గొంటారు.

అక్టోబరు 18 నుంచి 5 రోజులపాటు ఇండియాలోని వివిధ ప్రాజెక్టులను ప్రతినిధులు చూస్తారు

ఇది ఆరు సంవత్సరాల అభివృద్ధి ప్రణాళిక. 1957 జూన్ 30 తో ఇది సమాప్తమవుతుంది.

ఇండియన్ యూత్ కౌన్సిల్ కార్యదర్శి శ్రీ రాజ్‌నారాయణ్ సోమవారంనాడు ఒక ప్రకటన చేస్తూ, కౌన్సిల్ ధనం ఏమాత్రం అపహరించబడలేదని చెప్పి, ఆరోపణలను ఖండించారు.

# మధ్యప్రాచ్య రక్షణలో టర్కీ వహించదగు పాత్ర

## ఆంగ్లో-ఈజిప్షియన్ సంధికి ఇంకా పరిష్కారం కావలసివున్న ఒకేఒక సమస్య యిదే

లండన్, సెప్టెంబర్ 27—మధ్యప్రాచ్య రక్షణ వ్యవస్థలో టర్కీ ప్రసక్తి సమస్య, సూయజ్ కాల్వను గురించి బ్రిటన్, ఈజిప్టుల మధ్య జరుగుతున్న చర్చలలో అతి ప్రధానమైనదని తెలుస్తున్నది.

కెయిరోలో ఈజిప్టు ప్రతినిధులతో జనరల్ రాబర్ట్‌సన్ మిస్టర్ హాంకీలు ఇష్టాగోష్ఠిగా చర్చలు జరిపిన సందర్భంలో ఈ ఒడంబడికలో వుండగల ఇతర విషయాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లేనని తెలుస్తున్నది.

ఒడంబడికపై సంతకాలు జరిగిన వెంటనే 80,000 మంది బ్రిటిష్ సైనికులుగల దళం ఆ ప్రాంతంనుంచి ఉపసంహరణను ప్రారంభించాలన్నది ఇందులో మొదటిది 18 మాసాలలో ఉపసంహరణ పూర్తికావచ్చునట

ఉభయ పక్షాలు సమ్మతించగల సంఖ్యకు పెరగకుండా బ్రిటిష్ సాంకేతిక నిపుణులు వుండి స్థావరాలను నిర్వహిస్తూ ఈజిప్షియన్‌లకు శిక్షణ నివ్వాలనికూడా షరతు వుంది ఈ విధంగా 4,000 మంది వుండవచ్చునని వారామోదించినట్లు సండే ఎక్స్‌ప్రెస్ పత్రికలు ప్రచురించినవి.

చిరకాలంగా బ్రిటన్, ఈజిప్టుల మధ్యగల ఈ వివాదం ఇక అంతం కాగలదని న్యూయార్క్‌లో శనివారంరాత్రి ఈజిప్టు ప్రతినిధివర్గ నాయకుడు మహమ్మద్ అజామీ అన్నాడు.

## ఆఫ్రికన్‌ల కోర్కెలు

### పటేల్ హెచ్చరిక

నైరోబీ, సెప్టెంబర్ 27—కీన్యా లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడు, ఆసియా ప్రతినిధుల నాయకుడు అయిన మిస్టర్ ఎ బి పటేల్ నేడొక ప్రకటన చేస్తూ, ఆఫ్రికన్‌ల చిరకాల వాంఛితాన్ని తీర్చడానికి, ముఖ్యంగా కికుయూల భూమి సమస్యను పరిష్కరించడానికి త్వరలో యూరోపియన్‌లు చర్యలు గైకొనాలని అన్నారు

కీన్యా ఇండియన్ కాంగ్రెసు సమావేశంలో ఉపన్యసిస్తూ పై విధంగా ఆయన అన్నారు.

ఇది జగనంతకాలంగా ఆఫ్రికాకు వలస వచ్చినవారితో కికుయూలు సహకరించజాలరని కూడా ఆయన అన్నారు

కీన్యాలోని విద్యావంతులైన ఆఫ్రికన్ లందరూ బహు కొద్దిమందేనని వారికి వెంటనే తగిన ఉద్యోగాలు ఇవ్వాలని కూడా అన్నారు

అంతర్జాతీయ ట్రేడ్‌యూనియన్ సమాఖ్య ఆసియా ప్రాంతీయ సమావేశం టోకియోలో సోమవారంనాడు ప్రారంభమైంది.

అర్జెంటీనాలోని లారియోకా రాష్ట్రంలో పెద్ద యురేనియం గని దొరికిందని అర్జెంటీనా పరమాణుశక్తి పరిశీలక సంఘానికి ఒక సభ్యుడు నివేదించాడు.

## కొరియాకు భారత సైనికుల తుది జట్టు రాక

### హెలికాప్టర్‌లలో తటస్థ మండలానికి తరలింపు

పోసాన్, సెప్టెంబర్ 28-ఇక్కడకు సమీపంలోని ఇన్చాన్ హార్బరులో లంగరువేసిన రవాణా నౌకలోని 1,000 మంది భారతీయ సైనికులను అమెరికన్ హెలికాప్టర్‌లు నేడు నిస్సైన్యీకృత తటస్థమండలంలోని భారత గ్రామానికి చేర్చడం ప్రారంభించాయి.

మార్పిడిని నిరాకరించే యుద్ధఖైదీల రక్షణకై కొరియాకు తరలించబడిన 5,000 మంది భారతీయ సైనికులలోను నేడు కొరియాకు చేరిన వేయిమంది కట్టకడపటి జట్టు

హెలికాప్టర్‌లలో వీరి తరలింపు కార్యక్రమం రేపటితో పూర్తికాగలదని భావించబడుతున్నది.

కలకత్తానుంచి బయలుదేరిన మరొక 500 మంది భారతీయసైనికులు త్వరలోనే ఇన్చాన్ రేవు చేరగలరని తెలుస్తున్నది.

## కమ్యూనిస్టు దేశాలతో మిత్రరాజ్యాల వాణిజ్యం

### మెకార్తీ సూచనలకు అమెరికా ప్రభుత్వం తిరస్కృతి

వాషింగ్టన్, సెప్టెంబరు 27—బ్రిటన్‌కు, కమ్యూనిస్టు దేశాలతో వాణిజ్య వ్యాపారాన్ని కొనసాగిస్తున్న తక్కిన రాజ్యాలకు అమెరికా సహాయాన్ని నిలిపి వేయాలంటూ సెనేటర్ మెకార్తీ చేస్తున్న ప్రతిపాదనలను తాను త్రోసిపుచ్చగలనని ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ నేడిక్కడ స్పష్టం చేశారు

విదేశాలకు అమెరికా పరస్పర రక్షణ సహాయ సంస్థ డైరెక్టర్ మిస్టర్ స్టాసెన్ నేడు కాంగ్రెస్‌కు సమర్పించిన అర్ధ సంవత్సరపు నివేదికలో ప్రెసిడెంట్ వైఖరి పై విధంగా వ్యక్తం చేయబడింది కమ్యూనిస్టు దేశాలకు యుద్ధోపకరణవస్తువుల ఎగుమతులపై కంట్రోల్ విధానం పరిస్థితిని గురించి ఈ నివేదికలో వివరించబడింది.

పశ్చిమ యూరోపియన్ మిత్ర రాజ్యాలు సోవియెట్ రాజ్య కూటానికి యుద్ధ సామగ్రిని సప్లయిచేస్తున్నవని అసత్యవార్తలను ప్రచారం చేస్తూ ఆ కూటపు రాజ్యాలపై వాణిజ్యపు ఆంక్షలను అమలు జరపాలని ఆందోళన చేస్తున్నవారు ఈ నివేదికలో తీవ్రంగా విమర్శించబడ్డారు.

ప్రెసిడెంట్ ఐసెన్‌హోవర్ చే ఆమోదించబడిన ఈ నివేదికలో సెనేటర్ మెకార్తీని పేరుపెట్టి చెప్పలేదు కాని, బ్రిటన్ మున్నగు మిత్రరాజ్యాలు "శత్రువులతో వాణిజ్యం కొనసాగిస్తున్నట్టు" ఆరోపిస్తూ ఆయన, ఆయనను బలపరుస్తున్న తక్కిన కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న ప్రకటనలే దీనిలో ప్రధానంగా విమర్శించబడ్డాయి.

"శత్రువుల పాటవాన్ని ఇనుమడింపజేస్తున్న చైనీస్ రిపబ్లిక్"తో వాణిజ్యాన్ని ఇంకా కొనసాగిస్తే బ్రిటన్ మున్నగు దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని అందజేయడం నిలిపివేయాలని సెనేటర్ మెకార్తీ పదే పదే ప్రకటనలు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే.

ఈ నివేదికలో క్రిందివిధంగా స్పష్టంచేయబడింది: "ప్రస్తుత పరిస్థితులలో ప్రాక్పశ్చిమ రాజ్యాలమధ్య వాణిజ్యాన్ని పూర్తిగా నిలిపివేయడం అసాధ్యం. అమెరికా తన మిత్రరాజ్యాలకు సహాయ మివ్వవచ్చునే గాని వాటిని ఆదేశించ జాలదు ఆర్థిక సహాయాన్ని నిలిపివేయ గలనని బెదిరించడం ద్వారా అమెరికా మిత్రరాజ్యాలచేత తన యిష్టం వచ్చిన పనిని చేయించవచ్చు ననుకోవడం ప్రమాదకరమైన భ్రమ తప్ప వేరేమీకాదు."

అమెరికా చైనీస్ రిపబ్లిక్‌కు ఎగుమతులను పూర్తిగా నిషేధించగా, ఆర్థికంగా, రాజకీయంగా వివిధ పరిస్థితులలో వున్న పాశ్చాత్య మిత్రరాజ్యాలు దానితో యుద్ధోపకరణాలతో నిమిత్తం లేని సరకులలో వాణిజ్యాన్ని కొనసాగించడం అనివార్య మౌతున్నందున దానిని నిలిపివేయవలసిందిగా అమెరికా వాటిని బలవంత పెట్టజాలదని వక్కాణించబడింది కూడా.

### విలేకరులకు విద్యామంత్రి విందు

మద్రాసు, సెప్టెంబర్ 28—మద్రాసు విద్యామంత్రి డాక్టర్ యం. వి. కృష్ణారావుగారు మంత్రిపదవీ విరమణ చేస్తున్న సందర్భంలో మద్రాసు సెక్రటేరియట్‌లోని పత్రికా విలేకరులకు నేటి మధ్యాహ్నం తమ గదిలో విందులు చేశారు. పత్రికలవారు ఇచ్చిన సహకారానికి అభివందనాలు తెలియజేశారు.

# చేనేత పరిశ్రమకు రక్షణ

## —ఆంధ్ర పారిశ్రామికుల అభ్యర్థన

తిలారు, సెప్టెంబరు 17—16 వ తేదీని తిలారు ఫిర్కా చేనేత కాంగ్రెస్ యాజమాన్యాన తిలారులో చేనేత రక్షణ వారోత్సవాన్ని జరిపారు సుమారు 100 మంది చేనేత పారిశ్రామికులు తిలారు చేనేత సహకార సంఘ కార్యాలయ ఆవరణయందు శ్రీ పిల్లి మల్లిఖార్జునుడుగారి (తిలారు చేనేత సహకార సంఘాధ్యక్షులు) అధ్యక్షతను సభ జరిపారు.

సభను శ్రీ మొట్రు చంద్రశేఖరరావు(జిల్లా చేనేత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి) గారు ప్రారంభించారు

ఆయన చేనేతవారి సమస్యలను, వాటి కారణాలను, సమస్యల నివారణ సాధనాలను గురించి చెప్పారు.

తరువాత భారతప్రధాని యిదివరకిచ్చిన హామీ మేరకు తక్షణం "రిజర్వేషన్" ఉత్తరువులు జారీచేయని పక్షమందు కేలాది చేనేత వారు స్థానికంగా అన్నమో అని అంగలార్చే కన్న ప్రభుత్వ భవనాలముందే సత్యాగ్రహం చేసి ప్రాణం పోగొట్టుకొనడమో, లేక చేనేత పరిశ్రమకు శాశ్వత రక్షణ సాధించడమో తేల్చుకొనవలెనని నిర్ణయాన్ని భారతప్రధానికి తంతి ద్వారా తెలుపవలెనన్న తీర్మానాన్ని శ్రీ కొనపల అప్పయ్యగారు ప్రతిపాదించగా, శ్రీ యర్ర అక్కయ్యగారి సమర్థనతో తీర్మానం సభవారి యేకగ్రీవామోదాన్ని పొందింది.

### రామచంద్రపురంలో

మీనవిల్లూరు, సెప్టెంబర్ 25—పశ్చిమగోదావరిజిల్లా రామచంద్రపురం, మీనవిల్లూరు గ్రామాలలోని చేనేత పారిశ్రామికులు గ్రామంలోని ఇతర నాయకుల సహకారంతో, చేనేత పారిశ్రామికుని దుస్థితిని తెలియజేస్తూ, చేనేత బట్టలను విరివిగా వాడకం జరిగించి చేనేత వారికి జీవనోపాధి కల్పించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, గ్రామంలో పూరేగింపు చేశారు సాయంకాలం జరిగిన బహిరంగ సభలో క్రింది తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి.

చేనేత కాంగ్రెస్ కోరుతున్న విధంగా చేనేతకు వెంటనే చీరెలు ధోవతుల ఉత్పత్తిని ప్రత్యేకించి చేనేతపై ఆధారపడి వున్న రెండు కోట్ల చేనేత పారిశ్రామికులకు బ్రతుకుతెరువు కల్పించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు.

మిల్లులకు లభ్యమగుచున్న దరలకు నూలును చేనేతకుకూడా అందజేయవలసిందని అర్థించారు

1953 సెప్టెంబర్ నెలాఖరులోగా చేనేతకు రక్షణయివ్వని పరిస్థితులలో తప్పనిసరిగా చేనేత కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించి వున్న విధంగా అక్టోబరు మధ్యనుంచి సత్యాగ్రహం కొనసాగించవలసి వుంటుందని భారతప్రభుత్వాన్ని హెచ్చరించారు.

### కాళహస్తిలో

కాళహస్తి, సెప్టెంబర్ 21—కాళహస్తి తాలూకా చేనేత కాంగ్రెస్ ఆధ్వర్యాన 21 వ తేదీన చేనేత రక్షణ వారోత్సవం జరుపబడినది. సుమారు రెండువేల మంది కార్మికులు ఉత్సవంలో పాల్గొన్నారు.

చేనేతవారి వినాదాలతో భన్నూరుపేట నుంచి సాలిపేట, కొత్తపేట మొదలగు చేనేత శివార్లమీదుగా చేనేత కార్మికులు పట్టణంలో ఊరేగారు.

కాళహస్తి డిప్యూటీ తహసీల్‌దారుకు తమ కనీసకోర్కెలు గల మెమోరాండంను జిల్లా చేనేత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ సాదు గోపన్నగారు సమర్పించారు. నాలుగైదు వాడ్లలో యింటింటికిని తిరిగి చేనేత వస్త్రాలనుమాత్రమే వాడవలసినదిగా ప్రజానీకాన్ని వేడుకున్నారు.

ప్రజానీకం తండోపతండాలుగా ఉత్సవంలో పాల్గొన్నారు.

తాలూకా కృషికార్ లోక్‌పార్టీ ప్రజా-సోషలిస్టుపార్టీ కూడా చేనేత రక్షణ వారోత్సవాలలో పాల్గొన్నారు.

సామంతంపద్మశాలిపేటభావనారుషివారి మందిరముపద్ద గొప్పబహిరంగసభ జరిగినది.

శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు సభకు అధ్యక్షత వహించారు, శ్రీ సాదు గోపన్న (అధ్యక్షులు-జిల్లా చేనేతకాంగ్రెసు కమిటీ)గారు చేనేతరక్షణ వారోత్సవాన్నిగురించి అక్టోబర్ మధ్యనుండి జరుపవలసిన సత్యాగ్రహం గురించి రాష్ట్ర కమిటీవారి ఆదేశాలను సభవారికి కూలంకుషంగా తెలియజేశారు

సభలో దిగువ తీర్మానాలు ఆమోదింపబడినవి: చేనేతకాంగ్రెసుకోరుచున్న విధంగా చేనేతకు వెంటనే, చీరెలు, ధోవతుల ఉత్పత్తిని ప్రత్యేకించి, చేనేతపై ఆధారపడి వున్న రెండుకోట్ల చేనేత పారిశ్రామికులకు బ్రతుకు తెరువు కల్పించవలసినదిగా భారత ప్రభుత్వాన్ని కోరారు

మిల్లులకు లభ్యమగుచున్న దరలకు నూలును చేనేతకు కూడా అందజేయవలసిందని భారత ప్రభుత్వాన్ని ఈ మహాసభవారు కోరారు.

1953 సెప్టెంబర్ నెలాఖరులోగా చేనేతకు రక్షణ ఇవ్వని పరిస్థితులలో తప్పనిసరిగా చేనేత కాంగ్రెస్ కార్యవర్గం తీర్మానించి వున్న విధంగా అక్టోబర్ మధ్యనుంచి సత్యాగ్రహం కొనసాగించవలసి వుంటుందని భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

### ఘంటసాలలో

ఘంటసాల, సెప్టెంబర్ 22—19 వ తేదీన ఘంటసాలగ్రామ చేనేతకాంగ్రెసు ఆధ్వర్యాన మహాసభ జరిగింది సభకు శ్రీ తుమ్మలపల్లి వెంకట నరసింహంగారు అధ్యక్షత వహించారు చేనేతకాంగ్రెసు కోరుతున్న విధంగా చేనేతకు వెంటనే చీరెలు, ధోవతుల ఉత్పత్తి ప్రత్యేకించి చేనేతపై ఆధారపడివున్న రెండుకోట్ల చేనేతపారిశ్రామికులకు బ్రతుకు తెరువుకల్పించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని కోరారు.

మిల్లులకు లభ్యమగుచున్న దరలకు నూలును చేనేతకు కూడా అందజేయవలసిందిగా అర్థించారు.

1953 సెప్టెంబర్ నెలాఖరులోగా చేనేతకు రక్షణ యివ్వని పరిస్థితులలో తప్పని సరిగా చేనేత కాంగ్రెసు కార్యవర్గం తీర్మానించి వున్న విధంగా అక్టోబరు మధ్యనుంచి సత్యాగ్రహం కొనసాగించవలసి వుంటుందని భారత ప్రభుత్వమునకు హెచ్చరించారు.

## మలయాలో హోంరూల్ ఉద్యమం

కౌలాలంపూర్, సెప్టెంబర్ 27—ఏడు రాజకీయపక్షాలు కలసి ఏర్పాటుచేసిన మలయా జాతీయ మహాసభ హోమ్‌రూల్ ఉద్యమాని కొనసాగించడానికి మతంతో నిమిత్తంలేని జాతీయ సంస్థను నెలకొల్పడానికి నిర్ణయించింది.

స్వాతంత్ర్య లక్ష్యాలను, స్వరూపాన్ని వివరిస్తున్న ఒక తీర్మానాన్నికూడా వర్కింగ్ కమిటీ ఆమోదించింది.

పూనాజిల్లా పోలీసు శాఖకు బొంబాయి ముఖ్యమంత్రి సోమవారంనాడు కలర్స్ బహూకరించారు దేశం మొత్తంలో పోలీసు వారికి కలర్స్ బహూకరణ జరగడం ఇదే ప్రథమం.

## దక్షిణ రైల్వే

## స్పెషల్ ట్రెయిన్ నోటీసు

ఆంధ్రరాష్ట్రావతరణ సందర్భమున కర్నూలుకు పోవు అదనపు ప్రయాణీకుల వత్తిడికిగాను అన్నితరగతులతోను ఒక ప్రత్యేక బండి యీ నెల 29-వ తేదీన మద్రాసు సెంట్రలునుండి బయలుదేరును. ఇది మద్రాసు సెంట్రల్‌నుండి రా॥ 9-0 గంటలకు బయలుదేరి 30-9-53 తేదీ ఉదయం 6-50 గంటలకు గుంటకల్లు చేరును.

మద్రాసు. చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు.

## దక్షిణ రైల్వే

## నోటీసు

## బెజవాడ-కర్నూలు ఎక్స్‌ప్రెస్

29-9-53 మంగళవారంనుండి త్వరగా నడచు ఒక కొత్త బండి బెజవాడ — కర్నూలు టౌన్‌మధ్య రెండు వైపులనుండి నడచును. బెజవాడనుండి బయలుదేరు బండి గుంటూరు, నరసరావుపేట, దొనకొండ, కంబం, దిగువమెట్ట, నంద్యాల స్టేషనులలోను, ద్రోణాచలం — కర్నూలు టౌన్ సెక్షన్‌మీది స్టేషనులలోను ఆగును.

2. కర్నూలు టౌన్‌కు పోవు బండి బెజవాడనుండి రాత్రి 9-0 గంటలకు బయలుదేరును. ఇది హౌరానుండి మద్రాసుకు పోవు మెయిలుకు అందించును. ఈ బండి కర్నూలు టౌనుకు మరునాటి ఉదయం 8-45 గంటలకు చేరును. కర్నూలు టౌన్‌నుండి బయలుదేరు బండి సాయింత్రం 6-10 గంటలకు బయలుదేరి బెజవాడకు మరునాటి ఉదయం 5-25 గంటలకు చేరును. ఇది మద్రాసునుండి హౌరాకు పోవు మెయిలుకు అందించును.

మద్రాసు. చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంటు

## వరద దెబ్బతిన్న విద్యా సంస్థలకు తగు సహాయం

### —రామకృష్ణ మిషన్‌చే విరాళ సేకరణ

మూడుపేట 19—సెంట్రల్ డెల్టాలో వరద సహాయ కార్యక్రమాన్ని కొనసాగించడానికి రామకృష్ణమిషన్ తరపున సేవచేస్తూవున్న స్వామి సర్వగతానందగారు సెప్టెంబర్ 18 వ తేదీని లంకల గన్నవరం, పెదపట్నపు లంక, అప్పన్నపల్లి, దొడ్డవరం గ్రామాలలో 1500, వాడపాలెంలో 500, 19 వ తేదీన పల్లిపాలెంలో 150 వస్త్రాలు పంచిపెట్టారు. సెప్టెంబరు 18 వ తేదీని ఏనుగుమహాలు, మంగపల్లి గ్రామాల ప్రజలకు వేమళ్ళను పంచిపెట్టడానికి ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ డెల్టాలో యింతవరకు 13,000 మందికి వస్త్రదానం చేశారు.

వరదదెబ్బతిన్న కళాశాల, పాఠశాలాదికాదులకు తమతమ సంస్థలకు కావల్సిన సహాయ వివరాలను తెలియజెయ్యవలసిందిగా తాము ఒకసర్క్యులరుద్వారాకూడా కోరామని శ్రీ సర్వగతానందస్వామి తెలిపారు.

వరదకు మునుపే అప్పులతో కృంగి కృశించిపోయిన మధ్యతరగతి ప్రజానీకం అప్పుపుట్టే అస్కారంలేక కూలిపోయిన కొంపను కట్టుకోజాలని స్థితిలో వున్నారని, అనధికార సంస్థలు ఆటువంటివారిని ఆదుకోవాలని చెప్పారు. ఇది తమకొక సమస్యగా వుందనికూడా అన్నారు.

తాను కరాచీ, లాహోరు, ఢిల్లీ, కాశీ, బొంబాయి మొదలైన ముఖ్యనగరము లన్నింటినీ చూచామని, కాని ఇండియాలో ఒక్క వార్తా పత్రిక "ఆంధ్రప్రభ" మాదిరి కష్టకాలంలో ప్రజల దైన్యస్థితిని బాగుచేయడానికి యింత మహత్తరమైన కృషిని సల్పడం చూడలేదని చెబుతూ, "ఆంధ్రప్రభ" సేవా తత్పరతను ప్రశంసించారు.

సుమారు 20 రోజులనుండి స్వామిజీ వెంట తిరుగుతూ ఆయన కనేకవిధాల సహకరిస్తూ వ్యవసాయకార్మికుల, గోపాలపురం పంచాయితీ ప్రెసిడెంటు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ ముత్యాల సుబ్బారాయుడు గార్లు బాధితులకు ఎంతో సహాయం చేస్తున్నారు.

### ఏలూరు సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకివారి వస్త్రదానం

సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంకి(ఏలూరు) వారిచే కొనబడిన అయిదువేల రూపాయల విలువగల వస్త్రాలను శ్రీ రామకృష్ణమిషను ఆధ్వర్యాన పంచిపెట్టే నిమిత్తం బ్యాంకి అధ్యక్షులు శ్రీ జవ్వాది లక్ష్మయ్యనాయుడు గారు, బ్యాంకి ఉద్యోగి శ్రీ రామవరావు, పెనుగొండ పట్టణ కమ్యూనిష్టు నాయకులు శ్రీ దేగల, మొదలయిన వారితో యిచ్చటకు పదిమైళ్ళదూరంలో వున్న పూడిమూడి, పెదపూడి గ్రామాలకు 18 వ తేదీన వెళ్ళారు. పెదపూడిలో స్వామి సర్వగతానందజీ సమక్షమున కోనసీమ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకి ఉపాధ్యక్షులు శ్రీ సత్యనారాయణరాజు గారు 200 బట్టలు (ఇందులో చీరలు, దోవతులు వున్నాయి. వెయ్యిరూపాయల విలువ కలవి) పంచిపెట్టారు. పెదపూడి లంకప్రజలు సకాలంలో రాలేకపోయినందున ఆ లంకకు కేటాయించిన 30 చీరలను తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెసు కార్యదర్శి శ్రీ సుబ్బరాజు గారిని పంచి పెట్టమని స్వామీజీ కోరారు. పూడిమూడి గ్రామంలో స్వామీజీ సమక్షంలో శ్రీ లక్ష్మయ్యనాయుడుగారు 245 వస్త్రాలు పంచిపెట్టారు.

అబ్బా...ఎంత భరింపలేని తలనొప్పి!



సారిడన్‌ను పుచ్చుకోండి

దీనిలో యాస్పిరిన్‌గాని, మత్తుమందులుగాని లేవు-పుచ్చుకొన్నతరువాత నిరుత్సాహపరచే లక్షణములు కలుగవు. సారిడన్ నొప్పిని పోగొట్టును!

గజ్జి క్రిములను

7 నిమిషాల్లో చంపును

నిక్సోడెరం (NIXODERM) వాడిన మొదటి మోతాదుకే మొటిమలు అద్భుతముగా మాయమగు చుండును. ఈ రాత్రి నిక్సోడెరం (NIXODERM) వాడండి త్వరలోనే మీ చర్మము శుభ్రముగను, మృదువుగను మారుట కనిపెట్టగలరు నిక్సోడెరం (NIXODERM) నూతన పరిశోధన. మొటిమలు, కురుపులు, ఎర్ర మచ్చలు, ఎగ్జిమా, తామర, పుండ్లు మున్నగు వాటికి కారణమైన క్రిములను చంపును, మీ చర్మ పురోమ కూపములలో దాగియున్న క్రిములను సంహరించినగాని మీరు చర్మ వ్యాధులనుండి విముక్తి చెందరు. నిక్సోడెరం (NIXODERM) మీ మొటిమలను మాన్పి చర్మమును శుభ్రపరచుననే గ్యారంటీ మీరనే నేడు మీ కెమిస్టునుండి నిక్సోడెరం(NIXODERM) కొనండి. అది పనిచేయనిచో ఖాళీ ప్యాకేజి పంపిన మీ సొమ్ము వాపసు చేయబడును.

Nixoderm

నిక్సోడెర్మ్

చర్మ వ్యాధులకు.

### రాజమండ్రి సిటీ వరదబాధితుల సహాయ కమిటీ

రాజమండ్రి సిటీ వరద బాధితుల సహాయ, పునరుద్ధారణ కమిటీ కార్యదర్శి శ్రీ కాటమూరి సర్వేశ్వరలింగంగారు క్రింది ప్రకటన చేస్తున్నారు

రాజమండ్రి సిటీ వరదబాధితుల సహాయ పునరుద్ధారణ కమిటీలో నాకున్న కార్యదర్శి, కోశాధికారి బాధ్యతలనుండి తప్పించమని కమిటీకి విజ్ఞప్తి చేశాను. కమిటీ వారు దయతో అంగీకరించారు అందువలన సమితి సంయుక్త కార్యదర్శిమైన శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావుగారిని నా స్థానంలో 5-9-53 నుండి ఎన్నుకొన్నారు అందుచేత నా చిరునామాపై పంపే విరాళాలు శ్రీ పాలకోడేటి సూర్యప్రకాశరావు, బి ఏ, కార్యదర్శి, రాజమండ్రి సిటీ వరద బాధితుల సహాయక, పునరుద్ధారణ కమిటీ, కార్యాలయం టౌనుహాలు, రాజమండ్రికి పంపవలెనని కోరుతున్నాను"

### రాయవరం హైస్కూలు విరాళం

గోదావరి వరదబాధితుల సహాయార్థం తూర్పు గోదావరిజిల్లా రాయవరంలోని శ్రీ రామయ్య బోర్డుహైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులుకలిసి ఈనెల 18 వ తేదీరాత్రి పందలపాక గ్రామంలోని శ్రీ వెంకటకృష్ణాటాకీస్ హాలులో "రామదాసు" నాటకమును, తూర్పు గోదావరిజిల్లా విద్యాశాఖాధికారి శ్రీ కె వీరభద్ర స్వామిగారి అధ్యక్షతను ప్రదర్శించారు

హైస్కూలు విద్యార్థు లమితోత్సాహముతో పరిసర గ్రామముల పర్యటించి, టిక్కెట్లమ్మి సొమ్ము వసూలుచేశారు గ్రామవాసులు దారాళముగా విరాళములొసంగి, టిక్కెట్టుకొని తోడ్పడినారు వెంకటకృష్ణాటాకీసు ప్రొప్రయిటర్లు ఉదార స్వభావముతో తమ నూతన నిర్మిత భవనం ఉచితంగా యిచ్చి తమ సంఘసేవా పరాయణతను వెల్లడించారు ఈ నాటకముతోనే యీ హాలు ప్రారంభోత్సవం జరిగినది.

సుప్రసిద్ధులగు శ్రీమాగంటి బాపినీడుగారు, వడాల సత్యనారాయణ రెడ్డిగారు (యం యల్. ఏ) రామచంద్రపురం హైస్కూలు హెడ్మాస్టరు శ్రీ పోకల సత్యనారాయణగారు మొదలగు పలువురు ప్రముఖులు నాటకం చూచి అభినందించారు.

విఖ్యాత నట శిఖామణులగు శ్రీ దేవులపల్లి పద్మనాభ శాస్త్రిగారు [రాయవరం హైస్కూలు హెడ్మాస్టరుగారు] "రామదాసు పాత్రాభినయములో అద్వితీయ కళానైపుణ్యమును ప్రదర్శించి, ప్రేక్షకుల నానంద పరచినందుకు పలువురు ప్రముఖులు ప్రశంసించారు, హైస్కూలు ఉపాధ్యాయులు శ్రీ మంత్రి ప్రగడ రామదాసుగారు "తానీషా" పాత్రను అద్భుతంగా అభినయించారు ప్రదర్శన సమయమున పాఠశాల విద్యార్థులు క్రమ శిక్షణతో పనిచేసి పలువుర మన్ననలకు పాత్రులైనారు. ఇచ్చట పోను నికరాదాయం సుమారు ఎనిమిదివందల రూపాయలు "ఆంధ్రప్రభ 'వరద బాధితుల సహాయ నిధికి" పంపడానికి నిర్ణయించారు.

### పెద్దాపురంలో నాటక ప్రదర్శనం

ఈ నెల 11 వ తేదీని "శ్రీ పొట్టి శ్రీరామ" లలితకళా మండలివారు పెద్దాపురం డిప్యూటీ కలెక్టరు వారి ఆధ్వర్యాన ఈకిపిజన్ గోదావరి వరద బాధిత సహాయ సంఘం తరపున శ్రీ పినిశెట్టి శ్రీరామమూర్తిగారిచే రచింపబడిన "అన్నా-చెల్లెలు" అను నాటకాన్ని ప్రదర్శించారు.

శ్రీయుతులు ఎ. వి. యల్. నరసింహారావు, వి, కృష్ణారావు. యమ్ మల్లిఖార్జున్, వై సత్యనారాయణమూర్తి, వి వీరాస్వామి యన్. వి. రమణయ్య, మాస్టర్ హర్‌నాథ్, కుమారి సత్యవతి, ఎ ప్రకాశరావు, వి నరసింహారావు కడు సమర్థతతో నటించి ప్రశంసలు పొందారు.

### బూర్జపుర భక్త సమాజం

శ్రీకాకుళం జిల్లా పాలకొండ తాలూకా బూర్జపుర సుజ్ఞాన భక్తసమాజమువారు సమావేశమై గోదావరి వరద బాధిత ప్రజలకు ధన, వస్తు రూపాలలో సహాయము అందచేయుటకు గాను ఒక కమిటీగా ఏర్పడి కృషి చేస్తున్నారు. వసూళ్ళు ప్రారంభించిన అరగంటలో అరవై రూపాయలు వసూలు చేశారు సంఘ సభ్యులందరూ యీ ప్రాంతమందంతట గల పల్లెలన్నీ తిరిగి వీలైనంతవరకు చందాలు వసూలుచేసి ఒకే మొత్తముగా వరద బాధిత ప్రజలకు పంపించుటకు తీర్మానించుకున్నారు.

### సుద్దపల్లి నాట్యమండలి విరాళం

వావిలాల వెంకటసుబ్రహ్మణ్య రామమూర్తిగారి ఆర్గనైజేషను క్రింద గోదావరి వరద బాధితుల సహాయార్థం ఈ నెల 19 వ తేదీన గుంటూరు శ్రీ ఏకాదంతయ్యపంతులుగారి హాలులో శ్రీ అన్నంరాజు సీతాపతిరావుగారి అధ్యక్షతన శ్రీ సీతారామ గ్రంథాలయ నాట్యమండలి (సుద్దపల్లి)వారు శ్రీ దంటు లక్ష్మీకాంతశాస్త్రిగారి ఆధ్వర్యమున, "మహామంత్రి తిమ్మరుసు" అను నాటకం ప్రదర్శించి ఇచ్చట పోను వసూలు అయిన సైకం రు 134/-(నూట ముప్పయి నాలుగు) రూపాయలను హిందూ కాలేజి

## హైదరాబాద్ ఇన్‌కంటాక్సు ఉద్యోగుల విరాళం

### గోదావరి వరదలకు గురైన ఇన్‌కంటాక్సు ఉద్యోగులకు పంచిపెట్ట బడినదట

రాజమండ్రి, సెప్టెంబర్ 28—హైదరాబాద్ సర్కిల్. ఇన్‌కంటాక్సు ఉద్యోగులు వసూలుచేసి యిచ్చిన 1800 రూపాయల విరాళం గోదావరి వరదలకు గురైన ఇన్‌కంటాక్సు ఉద్యోగులకు పంచిపెట్టబడింది.

హైదరాబాద్ ఇన్‌కంటాక్సు కమీషనర్ శ్రీ కె. యస్. సౌందర రాజన్‌గారు యీమధ్య వరద ప్రాంతాలను సందర్శించిన సమయంలో ఈ విరాళాన్ని గోదావరి వరదలకు లోనైన ఇన్‌కంటాక్సు ఉద్యోగులకు పంచిపెట్టారు.

---

కమిటీ సెక్రటరీ అయిన శ్రీ వై. జోగిరాజుగారి ద్వారా "ఆంధ్రప్రభ" నిధికి పంపడానికి నిర్ణయించారు.

### భీమవరం కమిటీ సహాయం

భీమవరం తాలూకా గోదావరి వరద బాధితుల సహాయక సంఘం సర్వసభ్య సమావేశం స్థానిక పత్రిక సంఘ భవనంలో జరిగింది. కమిటీ సేకరించిన నిధిని శ్రీరామకృష్ణ మిషన్ వారికి పంపడానికి తీర్మానించారు. ఇప్పటి వరకు కార్యస్థానమునకు అందిన విరాళాల మొత్తం రు 3,321-9-9 లు వసూలు, ఈ సొమ్ముతో నేడు శ్రీ చెఱుకువాడ వెంకటసుబ్బారావు గారి ద్వారా శ్రీ రామకృష్ణ మఠాధ్యక్షులు శ్రీ నిత్యబోధానంద స్వాములవారికి రు 3,116/- లు కమిటీవారు పంపారు, విరాళంగా లభించిన 235 వస్త్రాలను కూడా భద్రాచలంకు పంపారు. 5 బస్తాల 11-1/8 కుంచాల బియ్యం కూడా సేకరించారు.

### గుంటూరుజిల్లా కాంగ్రెసు కృషి

గుంటూరుజిల్లా వరద బాధితుల సహాయార్థమై గుంటూరుజిల్లా కాంగ్రెసు సంఘంవారి ఆధ్వర్యమున ఈ క్రిందివారితో సహాయక సంఘము యేర్పాటుచేయబడినది. శ్రీ కల్లూరి చంద్రమౌళి (అధ్యక్షులు) శ్రీ యం. వెంకటరాజు. కె బ్రహ్మానందరెడ్డి, శ్రీ పి. శ్రీరాములు, శ్రీ మద్ది సుదర్శనం, ఎ. రామిరెడ్డి, (ఉపాధ్యక్షులు) శ్రీ బొజ్జా ఆదినారాయణ (కార్యదర్శి).

తెనాలిపట్టణకాంగ్రెసుసంఘంవారి ఆధ్వర్యమునయేర్పాటుచేయబడినవరదబాధితులకమిటీవారు రు. 1,700/-లు వసూలు చేశారు. తెనాలి వస్త్ర విక్రయ వర్తకసంఘంవారు రు 800 ల విలువగల వస్త్రములను శ్రీ రామకృష్ణమిషన్ వారిద్వారా బొబ్బర్లంక, జువ్వపూడి గ్రామాలలో పంచిపెట్టారు.

### ఆర్. యస్. యస్. సహాయం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఆధ్వర్యాన మూడవ సహాయ కేంద్రం రాజమండ్రి తాలూకా కాటవరం గ్రామములో 22 వ తేదీన ప్రారంభించబడినది. సభకు శ్రీ సున్నరామన్నగారు అధ్యక్షత వహించారు శ్రీ చిలకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు సంఘ సహాయ కార్యక్రమమును వివరించారు. ఇచ్చట ప్రతి దినము 1,300 మంది ప్రజలకు జొన్నలు పంచుతున్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం నాల్గవ సహాయ కేంద్రం రాజమండ్రి తాలూకా జాలిమూడి గ్రామంలో 23 వ తేదీన ప్రారంభించబడినది. శ్రీ మల్లాది వెంకట సీతారామయ్యగారు సంఘ సహాయ కార్యక్రమమును వివరించారు. ఇచ్చట ప్రతి దినం 500 మంది ప్రజలకు జొన్నలు ఇస్తున్నారు.

### సత్తెనపల్లి తాలూకాలో బుర్రకథలద్వారా విరాళాల సేకరణ

సత్తెనపల్లి, సెప్టెంబర్ 23—భారత్ సేవక సమాజం సత్తెనపల్లి తాలూకా కన్వీనర్ శ్రీమతి త్రిపురనేని పాదువమ్మగారు తన గరల్స్ హాస్టల్ బాలికల బుర్రకథ దళముతో తాలూకాలోని వివిధ గ్రామాలకు వెళ్ళి ఉపన్యాసాలు, బుర్రకథలద్వారా భారత్ సేవక్ సమాజ ఆశయాలను గురించి, గోదావరి వరద బాధితుల ఇక్కట్టులను గురించి వివరిస్తూ విరాళాలు సేకరిస్తున్నారు.

దీపాలదిన్నెపాలెంలో 9 సంవత్సరములుగల గొల్లకాసరి తనవద్దనున్న నాలుగు అణాలను నిండు సభలో వరదబాధితులనిధికి సమర్పించారు ఇంతవరకు గుడిపూడిగ్రామం 66-0-0, భట్లూరు 50-0-0, కట్టమూరు50-0-0, దీపాలదిన్నెపాలెం 55-0-0, అచ్చంపేట బస్సుయూనియన్ వర్కర్లు, గ్రామస్థులు కలసి, 99-0-0 విరాళంగా యిచ్చారు దీనిలో "ఆంధ్రప్రభ" గోదావరి వరదబాధితుల సహాయనిధికి. రు 116-0-0 యిచ్చి మిగిలిన మొత్తం భారతసేవకసమాజం ద్వారా వరద బాధితులకు అందజేశారు.

### వరద బాధితులకు వైద్య సహాయ నిధి

రాజమండ్రి, సెప్టెంబరు 27—గోదావరి వరద బాధితులకు వైద్య సహాయం చేయుటకు రాజమండ్రి విద్యార్థులు బి. వీరాస్వామిగారి ఆధ్వర్యాన ఒక సంఘంగా యేర్పడి వైద్య సహాయ నిధికి సొమ్ము వసూలు చేస్తున్నారు. సంచార పుచిత ప్రకావైద్యశాలద్వారా సుమారు రెండు వేల మంది బాధితులకు వీరు అన్నాపురం, వీరభద్రపురం, గౌతమి లైబ్రరీ గవర్నమెంటు ఆస్పత్రి కాలేజీ మున్నగు స్థలాలలో వైద్య సహాయం చేశారు ఏ రామమోహనరావు, గాంధి, సి హెచ్ సుందరశివరావు, గరిగిపాటి రాజారావు మొదలగు డాక్టర్ల సహాయంతో ఈ సంచార పుచిత వైద్యశాలను వీరు చాలా కృషితో నడిపారు ప్రస్తుతం వీరు ఈ సంచార వైద్యశాలను ఆపుజేసి, తుమ్మలావలో పుచిత ప్రజావైద్యశాలను ఒక సంవత్సరంవరకునడుపడానికి తీర్మానించుకొని అచ్చట ప్రారంభించారు తరువాత ఆన్నాపురం వీరేశలింగోన్నత పాఠశాలలో ఇతరస్థలాలలో యీ విధంగా వైద్యశాలలను నెలకొల్పుటకు నిశ్చయించారు

ఈ వైద్యసహాయానికై బి. వీరాస్వామిగారినాయకత్వాన, రాజమండ్రి కాకినాడ రాజమండ్రి పట్టణములయందును రైలు ప్రయాణీకులవద్దనుండి ఇంతవరకు రు 125లు ధనం వసూలుచేశారు రాష్ట్రీయ యల్. ఐ. యమ్ సంఘంవారు సుమారు రెండు వందలరూపాయల మందులను పంపుటకు అంగీకరించారు ఈ వైద్యశాలకు ధనంగాని, మందులుగాని యీ క్రింది అడ్రసుకు పంపమని ఆర్గనైజరు బి. వీరాస్వామిగారు తెలుపుచున్నారు.

బి. వీరాస్వామి ఆర్గనైజరు-గోదావరిఫ్లడ్ మెడికల్ రిలీఫ్ అసోసియేషన్-వీరభద్రాపురం- రాజమండ్రి.

## ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవం

### కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి సూచన

విజయవాడ, సెప్టెంబర్ 25—ఆంధ్ర కమ్యూనిస్టు కమిటీ కార్యదర్శి శ్రీ మ చంద్రశేఖరరావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు—

"నలుబదేండ్ల ఆంధ్ర ప్రజల కృషి ఫలించింది. ఆంధ్ర జాతీయ వాంఛను సాధించుకున్నాము. అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్ర రాష్ట్రాన్ని సంస్థాపించుకోబోతున్నాము. ఈ మహత్తర విజయానికి తగినట్లుగా అక్టోబర్ 1 వ తేదీని జాతీయ పండుగగా ఆంధ్రదేశమంతటా జరుపుకొందాము. అందుకొరకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంస్థలు, సంప్రతించి ఐక్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాము. ఈ సందర్భంలో క్రింది కార్యక్రమాన్ని సూచిస్తున్నాము. స్థానికంగా వుండే అన్ని పక్షాలు, ప్రజా సంస్థలు, గ్రూపులు సంప్రతించుకొని ప్రతి చోటా ఐక్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము

"1 వ తేదీకి పట్టణాలను, గ్రామాలను పరిశుభ్రంగా వుంచాలి. వీధులు, ఇళ్ళు పండుగలలో వలె శుభ్రపరచి, ముగ్గులతోనూ, తోరణాలతోనూ అలంకరించాలి. తెల్లవారుఝామున ప్రభాత్ ఫేరీలు, భజనలు జరపాలి. ఉదయం బాల బాలికలకు, యువజనులకు ఆటల కార్యక్రమం జరపాలి. మధ్యాహ్నం వీలైతే గ్రామస్థులంతా సమష్టి భోజనాలు, వన సంతర్పణ లాంటివి చేయవచ్చును; లేనిచో బీదలకు అన్నదానం చేయవచ్చు. సాయంత్రం పూరేగింపులు జరపాలి. అన్ని పార్టీలు ప్రజాసంస్థలు తమ తమ చిహ్నాలతో దీనిలో పాల్గొనవచ్చు. ఊరేగింపు అనంతరం మహాసభలో అన్ని సంస్థలవారు పువన్యసించాలి ఆంధ్ర జాతీయ విముక్తి పోరాటంలో ఆసువులు బాసిన అమరజీవు లందరికి పూజ్యులైన పొట్టి శ్రీరాములుగారికి జోహారులర్పించాలి.

"తెలంగాణాను, యితర రాష్ట్రాలలో వున్న తెలుగు ప్రాంతాలను చేర్చి భాగ్యనగర్ (హైదరాబాద్) రాజధానిగా విశాలాంధ్రను నిర్మించడానికి కృషి చేస్తామని శపథం చేయాలి. రాత్రి ఆంధ్ర జాతీయ సంస్కృతికి చిహ్నాలైన గేయాలు, బుర్రకథలు, నాటకలు ఎగ్జిబిషన్ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి ఆంధ్ర జాతీయాభిమాను లంతా ఈ సూచనలను సహృదయంతో స్వీకరించుతారని ఆశిస్తున్నాము. స్థానికంగా అందరూ సంప్రతించుకొని తమ తమ గ్రామాలలోను, పట్టణాలలోను ఆంధ్రరాష్ట్రావతరణ దినోత్సవాన్ని జాతీయ పండుగగా నిర్వహించుకొరవలసినదిగా ఆశించుతాము."

### తాడేపల్లిగూడెంలో రాష్ట్రోత్సవ సంఘం నియామకం

తాడేపల్లిగూడెం సెప్టెంబరు 21—ఇక్కడ అక్టోబరు 1 వ తేదీని ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవం, 2 వ తేదీని గాంధిజయంతి జరుపుటకు పురజనులు శ్రీ కొవ్వలి గోపాలరావు గారిఅధ్యక్షతను సమావేశమై కార్యక్రమాన్ని నిర్ణయించడానికి ఒక కమిటీని ఎన్నుకొన్నారు. దానికి శ్రీ ఉప్పు నారాయణమూర్తిగారు అధ్యక్షులు; శ్రీయుతులు మెండు నరసింహారావు. అల్లం మాణిక్యాలరావు, దూసనపూడి విరాటరాజు. ప్రత్తి శేషయ్యగార్లు కార్యదర్శులు; శ్రీ వెలగల దానిరెడ్డిగారు కోశాధికారి; శ్రీయుతులు తేతలి సత్యనారాయణ, కొవ్విడి కేశవరావు, బేతిరెడ్డి సత్యనారాయణరెడ్డిగార్లు, స్థానిక పత్రికావిలేకరులు; మరికొందరు పురప్రముఖులు సభ్యులు. 1 వ తేదీన సభలు, బహుమతుల ప్రదానం, 2 వ తేదీన అన్నదానం, వస్త్రదానం, బుర్రకథలు, నాటక ప్రదర్శనాలు జరుపుటకు నిశ్చయించారు.

నిన్నటి తాలూకా సర్వోదయ సమావేశంలో, తాలూకాలోని ఆరు ఫిర్కాలలోను అమరజీవి పొట్టి శ్రీరాములుగారి శిలావిగ్రహ ప్రతిష్ఠాపనకుగాను సంఘం నిధినుండి, విగ్రహము 1 టికి రు 50/- చొప్పున రు 300/- కేటాయించుటకు తీర్మానించారు. పొట్టి శ్రీరాములు గారిపేర ప్రత్తిపాడులో ఒక వయోజన విద్యాకేంద్రం నిర్వహించ బడుటకు సంతోషం తెలియజేయ బడింది.

---

మద్రాసు, సెప్టెంబరు 27—మద్రాసు ఆంధ్ర మధిరాజ సంఘంవారు లోగడ అక్మీనియంవీధి నెం 100 బరు భవనంలో బోడిరెడ్డియ్య రాజుగారి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిపిరి. ఈ సమావేశంలో క్రింది కార్యవర్గం ఎన్నుకోబడింది.

ప్రెసిడెంట్ : కొంగితల రాఘవయ్యరాజు వైస్-ప్రెసిడెంట్ : పాతూరి లక్ష్మయ్యరాజు, సెక్రటరీ : ఆమ్మారి ధానయ్యరాజు, అసిస్టెంటు సెక్రటరీ : పిల్లి శోభనాచలంరాజు; కోశాధిపతి : చెరుకూరి వెంకయ్యరాజు, కమిటీ సభ్యులు : కొంగితల రాముదురాజు, గోదావరి సీతారామయ్యరాజు; జంగుంటి రాఘవురాజు, బోడి రెడ్డియ్యరాజు; బోడి నాగేశ్వరరావు, బెజవాడ రత్తయ్యరాజు; జంగుంటి నాగయ్యరాజు ఆంధ్రా ప్రాంతమునకు ఆర్గనైజరుగా ఎన్నుకోబడిరి.

## ఆంధ్రప్రభ గోదావరి నిధి

(2 వ పేజీ తరువాయి)

కనిగిరి తాలూకా 3-0-0
శ్రీ యస్. వి యస్. ఏ మిడిల్ స్కూల్, చాటగడ్డ, రేపల్లె తాలూకా 23-3-0
కొలకలూరు బోర్డు హైస్కూల్, తమ క్లాసు విద్యార్థినులనుండి వై కోమలాదేవిగారి వసూళ్ళు 14-0-0
ఇందులో:—వై. కోమలాదేవి 5-0-0, ఇతర విద్యార్థులనుంచి 9-0-0 చేరివున్నవి.
బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, జగ్గాపురం, జాలాదిపోస్టు 52-8-0
శ్రీ అక్కిరాజు రామయ్య, వినపల్లి, (వయా) పిడుగురాళ్ళ 5-0-0
గ్రామసంఘం, శ్రీ కె వి సిద్ధాంతి ద్వారా, మల్లవోలు, పలనాడుతాలూకా 45-0-0
ఇందులో :—శ్రీ యం హనుమయ్య 5-0-0, శ్రీ యం అనంత రామయ్య 5-0-0 చేరివున్నవి
వేమన బోర్డు హైస్కూలు, నెహ్రూ మందిర్, నాల్గవఫారం "బి" సెక్షన్, కదిరి 12-8-0
బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సంగం జాగర్లమూడి గుంటూరుజిల్లా 55-0-0
ప్లీడర్సు క్లర్క్సు అసోసియేషన్, శ్రీ పసుమర్తి సత్యనారాయణ గారి ద్వారా మచిలీపట్నం 43-12-0
ఏ ఇ స్కూలు టీచర్సు, బాపట్ల 6-0-0
బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రీ సి హెచ్. వెంకటసుబ్బారావుగారి ద్వారా కావూరు, గుంటూరుజిల్లా 105-0-0
టీచర్సు అసోసియేషన్, కార్యదర్శి ద్వారా ముట్లూరు, (వయా) చేబ్రోలు 30-0-0
శ్రీ యన్. పద్మావతి స్మారకార్థం, పబ్లిక్ వర్క్సు మంత్రి శ్రీ యన్. రంగారెడ్డిగారి విరాళం, మద్రాసు 10-0-0
శ్రీ వై. వి రామమూర్తి, మద్రాసు-4 10-0-0
మునిసిపల్ మిడిల్‌స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, శ్రీ సి. శేషయ్యగారిద్వారా, నెల్లూరు 40-0-0
శ్రీ కలికి ఆదిశేషారెడ్డి పెనుబల్లి, నెల్లూరుజిల్లా 5-0-0
బోర్డుహైస్కూలు విద్యార్థులు చాపర, టెక్కలి తాలూకా 9-13-0
ఈస్టరన్ రైల్వే సిబ్బంది శ్రీ బి. కె రావు ద్వారా నేవద శ్రీకాకుళం జిల్లా 167-11-0
శ్రీ ఎస్.వి ఆప్పారావు తులసిగామ్, శ్రీకాకుళం జిల్లా 5-0-0
పురుష్యూపు బోర్డు హైస్కూలు వస్తుపారం 'బి' సెక్షన్ విద్యార్థులు 10-0-0
మాచర్ల బోర్డు ఇండస్ట్రియల్ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు, గుంటూరు జిల్లా 12-0-0
మోటూరు వర్కర్సు యూనియన్, తిరువూరు 15-0-0
శ్రీ యం. నాగభూషణయ్య నాగాయలంక 20-0-0
గొల్లగూడెం బోర్డు హైయర్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు (తూర్పు గోదావరి) 21-11-0
శ్రీ కె టి కె మూర్తిగారు (సదరన్ రైల్వే) వసూలుచేసినది బిట్రగుంట 7-8-0
శ్రీ వల్లా లోవరాజుగారి తమ్ముళ్లు, బిట్రగుంట 7-8-0
శ్రీ యన్. ఏకాంబరయ్య, తక్కెళ్ళపాడు 5-0-0
మధురభారతి గ్రామవిద్యార్థులు, శ్రీ బి. యల్. హరికృష్ణగారి ద్వారా వాల్తేరు 5-0-0
శ్రీమతి విజ్జపు రత్నకుమారి, చోడవరం 5-0-0
శ్రీకాకుళం మహిళా సంఘం సెక్రటరీ ద్వారా (భదరున్నీసా బేగం గారి రు, 5-0-0 లతో సహా) 8-13-0
బొబ్బిలి తాలూకా పాడాడ గ్రామంలో శ్రీ జి ఎ కూర్మా కూర్మారావుగారి వసూళ్ళు 30-0-0
సదరన్ రైల్వే ట్రాన్సిట్ సిబ్బంది, మాదూరి (శ్రీరామచంద్రయ్య నాయుడుగారి ద్వారా) గుంటకల్లు 21-12-0
మిడుతూరు బోర్డు హైస్కూలు విద్యార్థి యూనియన్, కర్నూలుజిల్లా 5-2-0
రేణిగుంట బోర్డు హైస్కూలు 1, 2, 3 ఫారముల విద్యార్థి ఫెడరేషన్ 6-0-0
నారాయణవరం బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు ఉపాధ్యాయులు, చిత్తూరుజిల్లా 5-10-0
రేణిగుంట బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు 20-0-0
శ్రీ సి డి జైసింగ్ భారతీ బస్ సర్వీస్, (ఆరోగ్యవరం) గారి వసూళ్లు 12-12-0
శ్రీ సి హెచ్. శ్రీరామశర్మగారి వసూళ్లు, మంగళగిరి 6-4-0
శ్రీ ఆంజనేయ హిందూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, జూరుపరం, కృష్ణాజిల్లా 8-0-0
కవుతరం స్టేషన్ పోలీసుసిబ్బంది 12-0-0
శ్రీ కె. యల్. మరియన్న, నగరంపాలెం, గుంటూరు 20-0-0
సి. హెచ్ కె వి యం స్కూలు విద్యార్థుల వసూళ్ళు, బెల్లంకొండ, సత్తెనపల్లి తాలూకా 14-0-0

నోబుల్ ట్రెయినింగ్ స్కూలు విద్యార్థులు, బందరు 6-2-0
శ్రీ వి అర్. నరసింహాచారిగారి వసూళ్లు, బుడంపాడు,గుంటూరు 12-9-0
శ్రీరావుగారిహోమియోడిస్పెన్సరీ, పెనుమంట్ర, తణుకు తాలూకా 5-7-0
శ్రీ నాయుడు టుబాకో కంపెనీ, నగరంపాడు, గుంటూరు 5-0-0
అనంతపల్లి బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థుల వసూళ్లు హెడ్‌మాస్టర్ ద్వారా, పశ్చిమ గోదావరిజిల్లా 116-0-0
శ్రీమతి పోతురాజు కనకమ్మ, నిడదవోలు 10-0-0
శ్రీ పి. వి. రామారావు, విజయనగరం 10-0-0
కొత్తవలస పంచాయతీ బోర్డు (ప్రెసిడెంటు ద్వారా) 50-0-0
గవర్నమెంటు ఎలిమెంటరీ డిపార్టుమెంటు కామన్‌పాయింట్ సిబ్బంది, వాల్తేరు (శ్రీ ఎ. పేరిశాస్త్రిగారి రు 5-0-0 లతో సహా) 33-8-0
పెందుర్తి బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు. విశాఖజిల్లా 16-6-0
ఈస్టరన్ రైల్వే టెలిఫోన్ ఎక్స్‌చేంజి ఆఫీసు సిబ్బంది వాల్తేరు 35-6-0
విజయనగరం మునిసిపల్ హైయర్ ఎలిమెంటరీస్కూలు విద్యార్థినులు, టీచర్లు 25-0-0
శ్రీ వై. సన్యాసయ్య, కాయసం, వేముల పలస 5-0-0
ఇండియన్ నేవీ సివిల్ ఎంప్లాయీస్ యూనియన్, ఐ యన్. యస్. 'సర్కార్స్', విశాఖపట్నం (మిస్టర్ సి. హెచ్ మోజెస్‌ద్వారా) 154-0-0
షిప్‌రైట్ వర్క్‌షాపు సిబ్బంది, ఐ యన్. యస్ "సర్కార్స్" విశాఖపట్నం, శ్రీ ఆర్. రామారావుగారి ద్వారా 100-0-0
అగ్రికల్చర్ డిమాన్‌స్ట్రేటర్, సిబ్బంది, పెద్దాపురం 20-0-0
డాక్టర్ పి. సీతారామారావుగారి వసూళ్లు, బుచ్చిరెడ్డిపాలెం 50-0-0
(దీనిలో శ్రీమతి పి. సరోజమ్మ 10-0-0, శ్రీయుతులు పి. కోదండరామరెడ్డి 10-0-0, పి. రమణారెడ్డి 5-0-0, పి. సుబ్బారెడ్డి 6-0-0, పి. సుందరరామరెడ్డి 5-0-0, ఏ ఆదిశేషయ్య 5-0-0, యన్. శేషయ్య 5-0-0 చేరివున్నవి.
శ్రీ సి హెచ్. బుచ్చిరాజుగారి వసూళ్ల నౌపడ 25-0-0
ఇందులో శ్రీ సి. హెచ్. కోదండరావు అండ్ శాస్త్రి నారాయణరావు వాయుడు 20-0-0. నేషనల్ కెమికల్ సాల్ట్ వర్క్సు 5-0-0 లు చేరివున్నవి
ఉపాధ్యాయ సంఘం పుత్తూరు 15-0-0
శ్రీ కె వీరరాఘవయ్యగారి వసూళ్ల పెరికీగూడెం కైకలూరు తాలూకా 95-8-0
దీనిలో శ్రీయుతులు కాకుమూరి వీరరాఘవయ్య 51-0-0,పి. బలరామస్వామి 25-0-0,బ సోమయ్య 10-0-0, కె. నరసింహారావు 5-0-0 చేరి వున్నవి.
శ్రీ దావరి గంగరాజురావు,ఏలూరు 10-0-0
ఒంగోలు ఎ.బి. యం బాలుర హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు 16-0-0
లేబర్ అసిస్టెంటు ఇన్‌స్పెక్టర్ ఆఫీసు సిబ్బంది, నెల్లూరు 15-0-0
గుంటూరుజిల్లా మురికిపూడి పంచాయితీ బోర్డు ప్రెసిడెంట్‌ద్వారా) 100-0-0
దొనకొండ బోర్డు హైస్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థులు, నెల్లూరుజిల్లా 31-6-0
చిలకలూరిపేట ఆర్. వి యస్. సి. వి. యస్. హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు 69-0-0
5 వ ఫారం, బి. సెక్షన్ విద్యార్థులు, శ్రీ బి. యస్. హరిశ్చంద్రరావు గారిద్వారా, వాషర్‌మన్‌పేట మద్రాసు 17-0-0
నావికోట విజ్ఞాన యువకసమితి, శ్రీ యం. చెన్నకేశవులుగారి ద్వారా కడపజిల్లా 48-0-0
శ్రీమతి సి. సావిత్రమ్మ, 39 అయ్యా మొదలివీధి మద్రాసు 18-0-0
వేపేరి ఆంధ్రా లాడ్జిమేట్స్ అండ్ ఫ్రెండ్స్ (శ్రీ కె. వి. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ద్వారా) మద్రాసు 22-2-0
గోదావరి వరదబాధితుల కమిటీ వసూళ్ళు, లోకోవర్క్‌షాప్ వర్కర్ల నుంచి (శ్రీయుతులు సి. చెంగల్వరాయన్ యన్. డబ్ల్యు. రజారీమో. సి పద్మనాభంగార్ల ద్వారా) కోనూరు హైరోడ్డు అయినావరం, మద్రాసు 65-0-0
శ్రీ ఆర్. సోమయ్య, హిందూ కాలేజి గుంటూరు 10-0-0
శ్రీ యం పాపిరెడ్డి, హిందూ కాలేజి, గుంటూరు 5-0-0
ఆంధ్ర లైబ్రరీ, విజాంపేట బందరు 10-0-0
యువజన సేవాసంఘం వి కె. (శ్రీ ఎ వి రాజుగారి ద్వారా) 14-0-0
వేపగుంట్ల బోర్డు హైయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులనుంచి హెడ్మాస్టరు శ్రీ జి. వి పుల్లయ్యగారి వసూళ్ళు 11-0-0
పులిగడ్డ పి డబ్ల్యు. డి రిక్రియేషన్ క్లబ్బు కార్యదర్శి ద్వారా 72-0-0
మిస్టర్ యల్. జాన్. (ఆర్. ఐ) తొండూరు. కడపజిల్లా 10-0-0
సంజామల బోర్డు హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు (కర్నూలు జిల్లా) 70-0-0

పీరవల్లి పంచాయితీబోర్డు (కర్నూలు జిల్లా) 50-0-0
గవర్నమెంటు మహిళా సెకండరీ ట్రెయినింగ్ స్కూలు విద్యార్థినులు, ఉపాధ్యాయులు, మదనపల్లి, (హెడ్‌మిస్ట్రెస్ ద్వారా) 48-7-0
మదనపల్లి మహిళా సెకండరీ ట్రెయినింగ్ స్కూలు జూనియర్ రెడ్‌క్రాస్ గ్రూపు, (హెడ్‌మిస్ట్రెస్ శ్రీమతి సుభద్రమ్మగారి ద్వారా) 10-0-0
శ్రీకాకుళం జిల్లా గోటివాద గ్రామస్థులు (శ్రీ వి ఆర్. సన్యాసిరావుగారి ద్వారా) 20-0-0
శ్రీ బి. యస్. గౌడ, కర్నూలు 5-0-0
శ్రీ పి. కోమయ్యగారి వసూళ్ళు. లక్ష్మణపల్లి. (వయా తిమ్మాపల్లి) 20-0-0
దీనిలో:-పి నారాయణ అండ్ సన్సు 5-0-0, శ్రీ పి. పెద రామయ్య 5-0-0 చేరివున్నవి
శ్రీమతి సి సావిత్రమ్మ, యెంబళ్ళ, పులివెందుల తాలూకా 5-0-0
శ్రీ బి. గురవయ్య నాయుడు, సంజీకండిగిరి, చిత్తూరు జిల్లా 5-0-0
నర్సారావుపేట ప్లీడరు గుమాస్తాల సంఘం (శ్రీ జి. వి నరసింహారావుగారి ద్వారా) 25-0-0
శ్రీ చింతలపూడి, యల్లమంద, పొన్నూరు 5-0-0
కొండుభట్లపాలెం విద్యార్థి సంఘం, బాపట్ల తాలూకా 15-0-0
చిలకలూరిపేట శ్రీ కృష్ణా ఆయిల్ మిల్సు కార్మికులు, డ్రైవర్లు, గుమాస్తాలు 35-0-0
సన్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (సెక్రటరీ ద్వారా) వెంకటేశ గ్రామణివీధి, మద్రాసు 10-0-0
పంచాయతీబోర్డు ప్రెసిడెంటు, పురిణి, అల్లూరు, నెల్లూరుజిల్లా 25-0-0
శ్రీయుతులు టి. వెంకటేశ్వర్లు, యల్. పిచ్చయ్య, బాలకృష్ణ, స్వర్ణగ్రామం 7-2-0
షామస్తాన్‌వలీ శాఖా, గుంతకల్లు 35-0-0
పల్లకొండ ఆర్. హెచ్. సి. యం. కప్ప స్కూల్ అండ్ ఆర్. సి. యం. సెయింట్ జోసెఫ్‌స్కూలు (కరస్పాండెంటు ద్వారా) 36-0-0
శ్రీ కె. వెంకటశేషాచలపతి రావు, మంగళగిరి 5-0-0
లూథరన్‌స్కూలు ఉపాధ్యాయులు, కోమర్రు, తణుకు తాలూకా 5-0-0
తణుకు ఆర్యవైశ్య సంఘం, కార్యదర్శి ద్వారా 25-0-0
అయిదు రూపాయల లోపు విరాళాలు 63-0-0

నిన్నటి మొత్తం 3,11,758-12-9
నేటి మొత్తం 3,21,391-8-9

శ్రీ రామకృష్ణ మఠాధిపతి స్వామి నిత్యబోధానందజీ (రాజమండ్రి) పేర నేడు రు 20,000 లకు 12 వ డిమాండ్ డ్రాఫ్టు పంపించబడింది. దీనితో ఇప్పటికి రు. 3,00,100/-లు శ్రీ రామకృష్ణ మిషన్‌కు అందజేయబడినాయి.

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంప ప్రార్థన.]

[విరాళాలను పంపిస్తున్న పెద్దల పేర్లను, చిరునామాలను పత్రికలో ప్రకటించడంలో వేయికళ్లతో కనిపెట్టి చూస్తున్నప్పటికీ, తప్పులు దొర్లుతున్నందుకు చింతిస్తున్నాము. మనియార్డరు కూపనులపై గొలుసుకట్టు సంతకాలుచేయడం వల్ల, చిరునామాలను విడివిడి అక్షరాలతో స్పష్టంగా వ్రాయకపోవడంవల్ల ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతున్నవి. దయచేసి విరాళాలు పంపేవారు తమ పేర్లను, విలాసాలను స్ఫుటమైన అక్షరాలలో వ్రాసి మాతో సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.]

## రేడియో

(సెప్టెంబర్ 30, బుధవారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (తె. వా); 7-15 మద్రాసు బి వలె; 7-30 మద్రాసు వలె; 8-0 (అం వా): మధ్యాహ్నం: 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం—ఆటలు: బాడ్మింటన్-ప్రసంగం-సి. సత్యానందం; 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె వా); 2-0 మద్రాస్ బి వలె; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం—వింతప్రాణులు, కీటకములు-ప్రసంగము-ఎమ్ ఎస్. శాస్త్రి. హిందీ పాఠము; 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం—దేవాలయములు: చిదంబర దేవాలయము, సామెతలు, కథలు: ఆర్వేవారేగాని తీర్వేవారు లేరు-ప్రసంగం, సంగీత పాఠము; సాయంత్రం: 5-30 నేతి శ్రీరామశర్మ (గా); 5-50 ఎ యజ్ఞనారాయణశాస్త్రి (వ); 6-10 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-15 సంగీత శిక్షణ; 6-30 గ్రామస్థుల కార్యక్రమం—దిగుదిగు నాగన్న—జానపదగీతం, విశేషాలేమిటి? గ్రామప్రజలకుపయోగించుభీమాలు-ప్రసంగం-పెమ్మరాజు సత్యనారాయణ, ప్రకటనలు, ధరలు, వాతావరణము; 7-0 (తె వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం—ఉపనిషద్వాక్యము : ముక్తికోపనిషత్-ప్రసంగం-అగ్రహ సత్యనారాయణశాస్త్రి; 7-30 (రి); 7-45 తెలుగునాడు జలవిద్యుత్ సంపద-ప్రసంగం—బెజవాడ గోపాలరెడ్డి; 8-0 భువనవిజయము-నాటిక-విశ్వనాథ సత్యనారాయణ; 8-30 నేషనల్ ప్రోగ్రామ్ (ఢిల్లీనుంచి రిలే); 8-50 నేతి శ్రీరామశర్మ (గా): 9-0 (అం. వా): 9-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 వాద్యసమ్మేళనం; 7-30 ఎస్. పార్వతి (గా); 8-0 (అం వా); మధ్యాహ్నం: 1-0 మహిళామండలి 1-30 (రి): 1-40 (హిం. వా): 1-50 (రి): 4-30 (రి): సాయంత్రం: 5-30 బెంగుళూర్ ఎన్. వై. దాస్ (సితార్); 6-0 (అం. వా), స్థానిక ప్రకటనలు, వాతావరణం (అం); 6-15 చిదంబరం కె వి. లక్ష్మి (గా): 7-0 (స్థా. రి): 7-30 జంత్రసమ్మేళనం; 8-0 వి. గోవిందస్వామి నాయకర్ (వ): 8-30 (విజయవాడ వలె); 9-0 (అం. వా): 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 7-0 (తె. వా): 7-15 (స్థా.రి); మద్రాస్ ఎ వలె; మధ్యాహ్నం; 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 మాధ్యమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం-(విజయవాడ వలె); 1-0 (రి); 1-30 (అం. వా): 1-40 (రి); 1-50 (తె. వా); 2-0 విలయవిద్యాంసుడు : గోటు వాద్యం; 2-15 ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం-(విజయవాడ వలె); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం—(విజయవాడ వలె); 4-30 మద్రాస్ ఎ వలె; సాయంత్రం: 5-30 మద్రాస్ ఎ వలె; 6-15 (రి); 6-30 గ్రామస్థుల కార్యక్రమం (విజయవాడ వలె); 7-0 (తె. వా); 7-15 గ్రామస్థుల కార్యక్రమం(విజయవాడవలె); 7-30 రాష్ట్రావతరణ : ఆర్థికసంపద—ప్రసంగం—మామిడిపూడి రంగయ్య; 8-0 విజయవాడ వలె; 8-30 కె. ఆర్. లక్ష్మి; 9-0 మద్రాస్ ఎ వలె; 9-30 ఎన్. పి. పటరాజన్ : వేణువు; 10-0 (స్థా.రి) 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (రి); 7-0 (తె. వా); 7-15 జె. నటరాజన్; 7-45 బాబూరావ్‌జోషీ (ఖయాల్ లలిత్; 8-0 (అ. హిం. వా); 8-30 మహేశ్వరరావు (భ గీ); 8-45 అబ్దుల్ అజీజ్ (జు. షు); 9-0 బాబూరావ్‌జోషీ : ఖయాల్ సారంగ్; మధ్యాహ్నం: 12-30 (రి); 12-50 (హు. వా); 1-0 (రి); 1-50 (తె వా); సాయంత్రం: 5-30 ఆవోబచ్చో-పిల్లల కార్యక్రమం; 6-0 మహేశ్వరరావ్ (గీ); 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 సంస్కృత కార్యక్రమం-రఘువంశ కావ్యపఠనము (వ్యాఖ్యా సహితము) ఎ వి. వెంకటసుబ్రహ్మణ్యశాస్త్రి; 6-30 అబ్దుల్ అజీజ్ : దాద్రా మజల్; 6-45 గ్రామసీమ—మన రాష్ట్రములో బావులు (ప్ర) వి. ఎ వి శాస్త్రి. కిన్నెరసానిపాట: పి. రామకృష్ణశర్మ; 7-0 (తె వా.); 7-15 గ్రామసీమ—గీతావళి : పురివండా అప్పలస్వామి రచన, విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 7-45 (శ. వా); 8-0 సంపాదకునికి లేఖలు (ప్ర); 8-15 జె నటరాజన్ (గా); 8-30 నేషనల్ ప్రోగ్రామ్(ఢిల్లీనుంచి రిలే) 8-50 అర్. జానకీదేవి : కిన్నెరసానిపాటలు; 9-0 (అం. ఉ వా); 9-30 రాహేగుజార్-వినోదకార్యక్రమం—ఎం. ఎం. ఖన్నా; 10-0 బాబూరావ్‌జోషీ ఖయాల్ జైజైవంతి; 10-15 ప్రసార సమాప్తి




మీరు కీవీ పాలిష్ వాడుక ప్రారంభించినప్పుడు ఆ తేడా మీకే తెలుస్తుంది ఎందుకంటే కీవీ మెరుపును గుర్తించుటలో ఎన్నడూ పొరపాటు రాదు. కీవీ పాలిష్ తోలు అంతర్భాగంలోనికి వెళ్ళి, దానిని రక్షించి, తడితగిలినా చెడకుండా చేస్తుంది. ప్రతి పాదరక్షకు మృదువైన మంచి తళుకును కీవీ పాలిష్ ఒసగుతుంది. నేడే కీవీని కొనండి—ఇది నలుపు. డార్క్ టాన్, మరి ఏడు ఇతర వర్ణాలలో లభిస్తుంది.

నాజూకైన వారందరూ మెరిసే పాదరక్షలనే ధరిస్తారు.

# క్రీడాలోకం

## కరాచీలో పాక్ పార్లమెంటు సభ్యుల క్రికెట్ పోటీ

### ప్రెసిడెంట్ జట్టుపై ప్రధాని టీము గెలుపు

### 81 ఏండ్ల వృద్ధుడు పోటీచేసిన వైనం

**కరాచీ, సెప్టెంబర్ 27**—నేడిక్కడ జరిగిన పాక్ పార్లమెంటేరియనుల క్రికెట్ పోటీలో ప్రధాని ఎలెవెన్ జట్టు, ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టును నాలుగు వికెట్లతో ఓడించింది.

ప్రెసిడెంట్ జట్టు 114 పరుగులకే ఆల్ ఔట్ అయినది. ప్రధాని ఎలెవెన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికే 116 పరుగులు గావించింది.

శరణార్థుల పునర్వాసకల్పన కార్యక్రమాలకు వినియోగించడం నిమిత్తం ఏర్పాటు చేయబడిన ఈ పోటీకి విరాళాల రూపేణా నేమి, టిక్కెట్ల అమ్మకం ద్వారా నేమి 50,000 రూపాయలు సమకూరినవి.

గవర్నర్-జనరల్ గులామ్ మహమ్మద్ ప్రధాని మహమ్మదాలి- మున్నగువారి సంతకాలు కల క్రికెట్ బ్యాటును ప్రధాని వేలం వేయగా 10,000 రూపాయలు వచ్చింది.

ఈ పోటీలో 17 మంది పార్లమెంటేరియనులు. మౌలి తమిజుద్దీన్ ఖాన్, ప్రధాని మహమ్మదాలి పాల్గొన్నారు. అన్నింటికంటే విశేషం 81 ఏండ్ల వృద్ధుడు ఎస్. సి. హటోపాధ్యా నవ్యోత్సాహంతో క్రికెట్ ఆడడం.

పాకిస్తాన్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు మిస్టర్ అహమ్మద్ జాఫర్ ఈ పోటీని నిర్వహించారు. ఆయనే ప్రెసిడెంట్ ఎలెవెన్ జట్టుకు నాయకత్వం వహించారు కూడా.

### చెన్నపురిలో లీగ్ పోటీలు

**మద్రాసు, సెప్టెంబర్ 28**—బుచ్చిబాబు మెమోరియల్ ట్రోఫీకై యిక్కడ జరుగుతున్న జోనల్ క్రికెట్ లీగ్ పోటీలలో నిన్నటి విశేషం నుంగంబాకం, దక్షిణ మద్రాసుకు జరిగిన పోటీలో నుంగంబాకం ఆటగాడు, ఇండియా టెస్టు క్రికెటర్ అయిన సి. డి. గోపీనాథ్ 112 పరుగులు గావించి ఔట్ కాకపోవడం.

నిన్నటి పోటీలలో ఎగ్మూర్ - సెంట్రల్ మద్రాసును, ఉత్తర మద్రాసు - ట్రిప్లికేన్ ను, నుంగంబాకం దక్షిణ మద్రాసును ఓడించినవి. మైలాపూర్-త్యాగరాయ నగరులకు జరిగిన పోటీ 'డ్రా' అయినది.

## బ్రహ్మానందం టేబిల్ టెన్నిస్ పోటీలు

### శ్రీ తిరువేంగడంకు సింగిల్స్ ఛాంపియన్ షిప్

మద్రాసు, సెప్టెంబర్ 28—

చెన్నపురి ఆంధ్రమహాసభలో జరుగుతున్న బ్రహ్మానందం మెమోరియల్ టేబిల్ టెన్నిస్ టోర్నమెంట్సులో నిన్న నాల్గింటి ఫైనల్సు పూర్తియయినవి. సింగిల్సు ఫైనలులో ఇటీవల శ్రీ వి. శివరామన్ చే ఓడించబడిన శ్రీ టి. తిరువేంగడం నేడు వి శివరామన్ పై విజయం సాధించారు. పోటీ ఫలితా లివి:

పురుషుల సింగిల్స్: (ఫైనలు) శ్రీ టి తిరువేంగడం, శ్రీ వి. శివరామన్ 21-16, 21-16 21-10.

పురుషుల డబుల్స్: శ్రీయుతులు వి. శివరామన్, వి. యస్. మురుగేష్ గారలు: శ్రీయుతులు ఎమ్. సుందరం, వి. నరసింహన్ 22-20, 21-10, 21-15.

నాన్ - మెడలిస్ట్స్ సింగిల్స్: (ఫైనలు) మిస్ ఆర్. జాన్: కె వి. బాలసుబ్రహ్మణ్యం 21-15, 21-10, 10-21, 23-21.

నాన్ - మెడలిస్ట్స్ డబుల్స్: (ఫైనలు) మిస్ ఆర్. జాన్, శ్రీ డి చంద్రకుమార్: సి ఎస్. చంద్రు, కె. సదాశివన్ 18-21, 21-18, 21-19, 17-21, 21-18

## శ్రీ విష్ణుమోహన్ గారి ఓటమి

### మైసూర్ టెన్నిస్ ఫైనలులో

**మైసూర్, సెప్టెంబర్ 27**—మైసూరు జింఖానా టెన్నిస్ టోర్నమెంట్సు సింగిల్స్ ఫైనలుపోటీ నేడు మద్రాసు అగ్ర ఆటగానికి ద్వితీయునికీ జరగగా మొదటివారే గెలుపొందారు. మహరాజాస్ కోర్ట్సులో జరిగిన ఈ పోటీలో శ్రీ ఆర్. కృష్ణన్ శ్రీ ఎస్ విష్ణుమోహన్ గారిపై 6-1, 6-0, 8-6 గేములతో విజయం సాధించారు.

మైసూర్ ముఖ్యమంత్రి శ్రీ కె హనుమంతయ్యా, మైసూర్ రాజప్రముఖ్, ఆలిండియా లాన్ టెన్నిస్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి శ్రీ ఎస్. కృష్ణస్వామి ఈ పోటీని శ్రద్ధగా తిలకించారు. పోటీ అనంతరం రాజప్రముఖ్ ట్రోఫీలు సమర్పించారు

### గోల్డ్ కప్ హాకీ పోటీలు

**మద్రాసు, సెప్టెంబర్ 28**—నిన్న యిక్కడ ఎమ్. యు సి గ్రౌండ్సులో ఎమ్ యు సి. బంగారు కప్పు హాకీ సెమీ ఫైనలులో సదరన్ రైల్వే, సిటీ పోలీసు రిక్రియేషన్ క్లబ్బును 3-1 గోలులతో ఓడించింది. ఆట సందర్భంలో ప్రమాదవశాత్తు పోలీసు జట్టు ఆటగాడు సుబ్రమణ్యన్ కు దెబ్బ తగిలింది. పోటీకి హాజరైన కొందరు పోలీసులు, పోటీ అనంతరం రైల్వే ఆటగాండ్రపై దాడిచేశారు. వారి చర్యను ప్రేక్షకులు నిరసించారు

# దేవఘర్ దేవళంలో హరిజనుల ప్రవేశం

## —బీహార్ ముఖ్యమంత్రి నాయకత్వాన

దేవఘర్, సెప్టెంబరు 27-బీహార్ ముఖ్యమంత్రి శ్రీ శ్రీకృష్ణసిన్హా నాయకత్వాన నేడు మధ్యాహ్నం 11-30 గంటలకు ఇక్కడి వైద్యనాథ దేవాలయంలో హరిజనులు ప్రవేశించారు.

డాక్టర్ సిన్హా పాల తరగలవంటి తెల్లటి ఖద్దరు ధరించి, చందనం అలముకొని, పుష్పమాలలు ధరించారు. ఆయన వెంట బీహారు ప్రచురణ శాఖామంత్రి శ్రీ మహేష్ ప్రసాద్ సిన్హా, మాజీ స్థానిక స్వపరిపాలన శాఖామంత్రి పండిట్ శ్రీ బినోదానందఝా, శ్రీ గౌరీశంకర్ దాల్మియా (ఎం. ఎల్ సి కాంగ్రెస్) దాదాపు 800 మంది హరిజనులు, శాసనసభ్యులు దేవాలయ సింహద్వారంనుంచి దేవాలయంలో ప్రవేశించారు.

పలువురు ఉన్నతోద్యోగులు కూడా వెంట వెళ్ళారు

ముఖ్యమంత్రి హరిజనులతో పాటు గర్భాలయంలో ప్రవేశించి, పూజ చేసినప్పుడు, దానిని చూడడానికి వేలకొలది ప్రజలు సింహద్వారం ముందు మూగారు. దేవాలయ ప్రవేశం, పూజలు ప్రశాంతంగా జరిగాయి అయినా పోలీసు బందోబస్తు కూడా బాగా చేయబడింది.

నేడు తెల్లవారుజామునుంచే హరిజనులు పురవీధులలో "మహాత్మ గాంధీకీ జై" "సంత్ వినోబాకీ జై" "బీహార్ కేసరి డాక్టరు శ్రీకృష్ణ సిన్హాకీ జై" అనే నినాదాలతో పూరేగింపు జరిపారు.

దేవాలయంలో లాంఛనంగా హరిజనుల ప్రవేశం, హరిజనులకు దేవాలయంలో ప్రవేశించే హక్కు కలదని నిరూపించడం నేటి పుత్సవం విశేషాలు.

### హిందువులకు డాక్టర్ సిన్హా హెచ్చరిక

ముఖ్యమంత్రి దేవాలయంలో ప్రవేశించడానికి ముందు హిందీ విద్యాపీఠ ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, బహుకాలంగా ఇనుమల పాలయిన హరిజనులకు దేవాలయ ప్రవేశాధికారం నిరాకరించే పక్షంలో హిందువుల సంస్కృతికి, నాగరికతకు ప్రమాదం వాటిల్ల గలదని హెచ్చరించారు.

తను హరిజనులతో ముఖ్యమంత్రిగా దేవాలయం ప్రవేశించటం లేదని. హరిజనుల ఆత్మగౌరవాన్ని రక్షించి, గాంధీజీ సందేశాన్ని పాలించే సామాన్య పౌరుడుగా ప్రవేశిస్తున్నానని ఆయన అన్నారు.

వినోబా మహర్షిపై జరిగిన దౌర్జన్యాన్ని ఆయన ఖండిస్తూ, మహాభారతం ద్రౌపది అవమానంవల్ల పుట్టినదేనని, హిందువులు జ్ఞానం పెట్టుకోవాలని అంటూ ఇంకా ఇలా అన్నారు:

"జుమ్నా మహాత్మి కూడా గంగానదిని అపవిత్రం చేయలేదు. అయినప్పుడు హరిజనులకు గల దేవాలయ ప్రవేశం హక్కును అందులోను ఆ హక్కును చట్టంలో రక్షణ ఏర్పాటయినప్పుడు ఎలా నిరాకరించగలరు కూడా?"

### దేవాలయ చరిత్ర

వైద్యనాథ దేవాలయం సంతాల్ పరగణా జిల్లా దేవఘర్ సబ్ డివిజనల్ పట్టణంలో నెలకొని వుంది. దీని ఎత్తు 50 అడుగులు ఇది పూర్తిగా నల్లరాతితో నిర్మించబడివుంది దక్షిణ భారత దేశంలోని పెద్ద శివాలయాలతో పోలిస్తే ఇది చాలా చిన్నదే కావచ్చు కాని, ఈ దేవాలయంలో విశేషముంది ఈ వైద్యనాథ దేవాలయం నారాయణ, కాళి, విష్ణు రాధ వంటి, సూర్యనారాయణ మున్నగు 22 దేవాలయాల మధ్యన వున్నది ఈ వైద్యనాథాలయం చెంగిస్తున్నది దేవాలయ గోపురం శిఖరంమీద స్వర్ణకలశం వుంది

పురాణాలలో ఇది కాశీవంటి క్షేత్రమని వర్ణించబడింది. ఈ దేవాలయ సరోవరంలో ఒకమారు మునిగినవానికి ఇక జననమరణాలుండవని పురాణాలగాధ శివపురాణంలోను, పద్మపురాణంలోను ఈ క్షేత్ర ప్రశస్తి వుంది సుప్రసిద్ధ పురాతత్వశాస్త్రజ్ఞుడు, కీర్తిశేషుడు డాక్టర్ రాజేంద్రలాల్ మైత్ర ఈ క్షేత్రం రామాయణ కాలందని త్రేతాయుగందని అన్నాడు. సర్ డబ్ల్యు హంటరు ఈ దేవాలయం సంథాల్ సంప్రదాయంతో నెలకొన్నదన్నాడు.

### వినోబాపై దౌర్జన్యం: 'న్యూయార్క్ టైమ్స్' ఖండన

న్యూయార్క్, సెప్టెంబరు 27—ఆచార్య వినోబాభావేపై ఆనాలోచితంగా జరిగిన దౌర్జన్యం భారతదేశానికేకాక, యావత్ప్రపంచానికే గుణపాఠమని నేడు "న్యూయార్క్ టైమ్స్" పత్రిక సంపాదకీయం వ్రాసింది.

"అస్పృశ్యుల విజయం మానవ స్వాతంత్ర్య ప్రతిష్ఠల విజయం. ఈ విషయంలో కొంచంకూడా తమ సిద్ధాంతాలను దాటని భారతనాయకులకు ప్రజల సహకారం అవసరం. అస్పృశ్యులను రక్షించడంమాత్రం చాలదు. వారిని హృదయపూర్వకంగా ప్రేమించడం అవసరమని గాంధీజీ వక్కాణించారు. దేవఘర్ లో జరిగిన సంఘటన గాంధీజీ వాదాన్నే బలపరుస్తున్నది. చట్టాలు చేయలేని పనిని ప్రజలు చేశారు," అని పత్రిక వ్రాస్తూ క్రిందిమాటలతో ముగించింది.

"ప్రపంచపు ఈవలివైపున మాత్రమేకాక భారతదేశంలోనూ వున్న అన్నిరకాల వివక్షల సమస్యలకు దేవఘర్ సంఘటన గుణపాఠమని చెప్ప నవసరంలేదు."

## ఆంధ్ర వాలీబాల్ అసోసియేషన్

### గుంటూరులో అక్టోబర్ 4 న సభ

గుంటూరు, సెప్టెంబరు 28— ఆంధ్ర రాష్ట్రానికి ఒక వాలీబాల్ అసోసియేషన్ ఏర్పాటు చేసే యత్నంతో ఆ సందర్భంగా సమాలోచనలు జరపడం నిమిత్తం అక్టోబరు నాలుగవ తేదీ ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకు ఇక్కడి అరండల్ పేటలోని గుంటూరు రిక్రియేషన్ క్లబ్బులో సభ జరుపబడబోతున్నది. ఆంధ్ర రాష్ట్రంలోని వివిధ వాలీబాల్ క్లబ్బులు తమ ప్రతినిధులను పంపవలసిందిగా కోరబడుతున్నారట.

### 19 నుంచి ఆటల పోటీలు

నేషనల్ ఆలిండియా టోర్నమెంటు కమిటీవారు అక్టోబర్ 19 వ తేదీనుంచి యిక్కడ పుట్ బాల్ (జట్టుకు ఏడుగురు), చెడుగుడు (జట్టుకు ఆరుగురు) హాకీ (జట్టుకు ఏడుగురు), బ్యాడ్మింటన్ (జట్టుకు ఇద్దరు) ఆటలపోటీలు జరుపబోతున్నది.

### ఫెస్టివల్ పోటీలు

ఆంధ్రరాష్ట్రావతరణ సందర్భంగా జరుగుతున్న ఫెస్టివల్ పోటీలలో బ్యాడ్మింటన్ ఫైనల్సులో ఫైవ్ ఫ్రెండ్స్ (గుంటూరు), హిందూ కాలేజీ (గుంటూరు) 29-24,29-17 పాయింట్లతో ఓడించి ఫైనల్ కు వచ్చింది. వాలీబాల్ పోటీ సెమీఫైనల్ మ్యాచ్ కి వచ్చింది

## విశ్వవిద్యాలయ ఫుట్ బాల్ పోటీలు

అణ్ణామలైనగర్, సెప్టెంబర్ 27— దక్షిణ మండలం అంతర్విశ్వ విద్యాలయ పుట్ బాల్ ఫైనల్సును బొంబాయిజట్టు నేడు యిక్కడ గెలుచుకున్నది ఆజట్టు మైసూర్ ను 3-2 గోలులతో ఓడించడంద్వారా అఖిల భారత విశ్వవిద్యాలయపోటీల ఫైనలుచేరే అర్హతకూడా సంపాదించింది.

అలహాబాద్ లో ఉత్తర మండలం ఫైనలు కలకత్తా, గౌహతీలకు జరుగవలసి వుంది అందులో గెలిచినవారు బొంబాయితో పోటీ చేయవలసి వుంటుంది.

### కలకత్తాలో

కలకత్తా, సెప్టెంబరు 27—నేడు తూర్పు బెంగాల్ జట్టు వారి ఎరియన్స్ క్లబ్బును 2-1 గోలులతో ఓడించడంద్వారా ఐ ఎఫ్. ఏ. షీల్డు పుట్ బాల్ ఫైనల్సుకు వచ్చింది

### బొంబాయిలో

బొంబాయి, సెప్టెంబరు 27—ఇక్కడ జరుగుతున్న రోవర్స్ కప్పు పుట్ బాల్ పోటీలలో నేడు బెంగుళూరు ముస్లిమ్స్, ... క్లబ్బును 2-0 గోలులతో ఓడించి సెమీ ఫైనల్ కు వచ్చింది

## హైదరాబాద్ కౌలుదారీ బిల్లు

### విమర్శలకు ముఖ్యమంత్రి జవాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 28—"నేను కాంగ్రెసువారిలో క్రమశిక్షణ రాహిత్యాన్ని అంగీకరించను. హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టానికి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సభ్యులు ప్రతిపాదించదలచిన సవరణలను ఉపసంహరించుకుంటారని విశ్వసిస్తున్నాను," అని హైదరాబాద్ ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు నేడు పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో అన్నారు.

ఈ బిల్లుపై సెలెక్టు కమిటీ పంపిన నివేదికను కాంగ్రెస్ పార్టీలోను, పార్టీ వెలుపల విమర్శించడం, దానిని గురించిన సంగతులు సరిగా తెలుసుకొనక పోవడంవల్లనే అంటూ, ఆయన ఇంకా యిలా అన్నారు:—

"సెలెక్టు కమిటీలో అత్యధిక సంఖ్యాకులు బిల్లుకు సమ్మతి తెలిపారు అంతేకాక సెలెక్టు కమిటీలోని ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా అసమ్మతి తెలుపలేదు అయినప్పుడు కొందరు కాంగ్రెస్ వాదులు బిల్లును తుదిసారిగా నిర్ణయించిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానంద తీర్థ బిల్లును గురించి విమర్శించడం—వ్యక్తిగతాభిప్రాయమని వారు సంజాయిషీ చెప్పగలిగినప్పటికీ—నాకూ, నా ప్రభుత్వానికి చీకాకుగానే వుంది.

"ఈ విషయమై నేను ఇదివరకే ఒకసారి స్వామి రామానంద తీర్థతో సంప్రతించాను మరొకసారి కూడా సంప్రతించి, ఆయనకు గల అనుమానాలను పోగొట్టి నచ్చచెప్పగలనని ఆశిస్తున్నాను.

"రైతులు తక్కావీ అప్పులకు చెల్లించే వడ్డీ నూటికి నాలుగు రూపాయల నుంచి, మూడింపావుకు తగ్గించాలనేషరతు, వ్యవసాయం ప్రధానవృత్తి కాని భూస్వామి సొంత సేద్యంకోసం ఒక కుటుంబపు కమతానికి సమానమైన చెక్కను మించి పెట్టుకోరాదనే షరతు అపోహాలు లేకుండా అంగీకరించబడ్డాయి

"ఇక కుటుంబపు కమతానికి ఆదాయపరిమితి 800 రూపాయలు నిర్ణయించడం ఎక్కువని, దీనివల్ల భూమి లేని రైతులకు పంచడానికి భూమి మిగులదనేవిమర్శ సంగతి ఐదుమంది వుండే దికుటుంబమని నిర్ధారించబడింది దేశంలో మనిషి సరాసరి రాబడి 235 రూపాయలు మించే సంగతి గుర్తుపెట్టుకుంటే 800 రూపాయలు ఎంత తక్కువ మొత్తమో తెలుస్తున్నది కుటుంబపుకమతంకావాలంటే పరిమితిని ఇంతకన్నా తగ్గిస్తే రాష్ట్ర వ్యవసాయ ఆర్థికవ్యవస్థకు పెద్ద దెబ్బ తగలడం మాత్రమే కాక, ఉత్పత్తికూడా పడిపోగలదు. కమతాల నిర్ణయం తర్వాత 10 లక్షల ఎకరాలు అదనంగా మిగులుతాయని అంచనావేయబడింది. ఇంతకూ ప్రజలలో భూమిదాహం ఎంత ఎక్కువగా వున్నప్పటికీ. వారికి కేటాయించిన భూముల సేద్యం జరగడానికి కొంతకాలం పడుతుంది. ఇదికూడా రాష్ట్రప్రభుత్వం ఆర్థిక సహాయం అధికంగా లేనిదే సాధ్యంకాదు ఇంత హెచ్చుగా సహాయం చేయడానికి భారత దేశంలో ఏ రాష్ట్రమూ సిద్ధంగా లేదు.

"ఇక భూమిగరిష్ఠ ప్రమాణం సంగతి దీనిని ప్లానింగ్ కమిషన్ ఆమోదించింది ప్లానింగ్ కమిషన్ ప్రధాన సూత్రాలకు భిన్నంగా సెలెక్టు కమిటీ మార్పేమీ చేయలేదు.

"20 మంది కాంగ్రెస్ ఎం ఎల్ ఏ. లు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామీ రామానందతీర్థ కూడా బిల్లును గురించి ఆక్షేపణలు చేస్తున్నందున బిల్లులోని 'లోపాలను' గురించి ఢిల్లీకి వెళ్ళి అగ్రనాయకులకుకూడా చెప్పుకున్నందున బిల్లుపట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి స్పష్టపరచవలసివచ్చింది. నాకు తెలిసినంతవరకు ఇండియా ప్రభుత్వం హోంశాఖమంత్రి డాక్టర్ కైలాసనాథ్ కట్జూ అక్టోబర్ 2 వ తేదీన హైదరాబాదు వస్తున్నారు మూడు రోజులపాటు వుంటారు కౌలుదారీ బిల్లులోని గుణదోషాల విచారణకు కాదనుకొంటి; ప్రభుత్వ వ్యవహారాల విషయంలో ఎం ఎల్ ఏ లు, ఇతర పార్టీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకొనడానికి వస్తున్నారు."

## పశుగణాభివృద్ధి

### రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశపు సూచనలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27—భారత దేశంలో పశుగణాభివృద్ధికోసం తీసుకోవలసిన కొన్ని చర్యలను యిక్కడ సమావేశమైన రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖల మంత్రులు సూచించారు పంచవర్ష ప్రణాళికలోని కీలకగ్రామాల పునరుద్ధరణ స్కీములో పశుగణాభివృద్ధికై సూచింపబడిన అంశాలను రాష్ట్రప్రభుత్వాలు ఆచరణలో పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశంలో సూచించబడింది. మంచిజాతికి చెందిన, బలమైన ఆంబోతులను ముఖ్య కేంద్రాలలో పెంచాలని. ప్రాఫిలాక్టిక్ ఇనాక్యులేషన్సు యివ్వడంద్వారా పశువులకు వచ్చే జబ్బులను నివారించాలనీ ముసలిపశువులకు గోశాలలను ఏర్పాటుచేయాలనీ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్గించాలనీ వ్యవసాయమంత్రులు నిశ్చయించారు

పశుగణాభివృద్ధికోసం, పశువులకు రాగల అంటువ్యాధులను నివారించడం కోసం రాష్ట్రప్రభుత్వాలు శాసనాలు చేయాలనీ, తద్వారా పశుగణాభివృద్ధికోసం పశుపోషణ శాఖ నిర్మించిన దిని ఏర్పాటుచేయాలనీ. ఆయా రాష్ట్రాలలో గల ఆంబోతుల లెక్కలను తీయాలనీ, పనికిరాని పశువులను వేరు చేయాలనీ, కీలకగ్రామాల పునరుద్ధరణ స్కీమును సత్వరమే ఆచరణలో పెట్టాలనీ, పనికిరాని పశువులను వుంచేనిమిత్తం 160 కేంద్రాలను స్థాపించడం కోసం ప్లానింగ్ కమిషన్ ఆమోదించిన గోశాల ప్రణాళికను కీలక గ్రామ పునరుద్ధరణ స్కీముతో జోడించాలనీ ఇప్పుడు జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రులు నిర్ణయించారు.

కేంద్రప్రభుత్వం ఈ ప్రణాళికల ఆచరణకై ఏ, బి, తరగతి రాష్ట్రాలలో అయ్యే వ్యయంలో నూటికి 50 వంతులదాకా, 'సి' తరగతి రాష్ట్రాలలో అయ్యే వ్యయంలో నూటికి నూరు వంతుల దాకా భరిస్తుంది. అయితే ప్రస్తుతం 18 గోశాలలు మాత్రమే స్థాపించబడ్డాయి.

ఆయా రాష్ట్రాలలో గోశాలల నిర్మాణానికై అవసరమయ్యే ప్రదేశాలు లేకపోయే పక్షంలో పరిసర రాష్ట్రాలలో ఏర్పాటు చేసుకునే నిమిత్తం గల అవకాశాలను రాష్ట్రప్రభుత్వాలు పరిశీలించాలని సమావేశం సిఫార్సు చేసింది. హద్దూ, పద్దూ లేకుండా తిరిగే పశువులను అరికట్టే నిమిత్తం తగు శాసనాలను ఇంత వరకూచేయని రాష్ట్రప్రభుత్వాలు ఆమోదించాలని సూచించబడింది. ఆమోదించిన ప్రభుత్వాలు ఆ శాసనాలను గట్టిగా అమలు పరచాలనికూడా సమావేశం సూచించింది.

## జనరల్ అసెంబ్లీ సమావేశంలో చర్చలు

మిత్రరాజ్య సమితి కార్యాలయం, సెప్టెంబర్ 27—మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రేపటితో తన ప్రస్తుత చర్చలను పూర్తిచేసి, దాని ఏడు ఉపసంఘాలచేత చర్చకు సిఫారసుచేయబడే తీర్మానాలు అందేవరకు తిరిగి సమావేశం కాబోదనీ, ఈ వారంలో ఉపసంఘాలలో వివిధ సమస్యలపై చర్చలు ముమ్మరంగా జరగగలవనీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విలేకరి వ్రాస్తున్నారు.

ఈ ఉపసంఘాలు వివిధ సమస్యలపై చర్చలుజరిపి జనరల్ అసెంబ్లీకి పంపడానికి తీర్మానాలను రూపొందిస్తాయి.

అయితే, ప్రస్తుత సమావేశాలలో కొన్ని ప్రత్యేక సమస్యలఎడ్ల విశేష శ్రద్ధాసక్తులను ప్రదర్శిస్తున్న రాజ్యవర్గాలు "ఏట్టి పరిణామాలు వచ్చేదీ వేచి చూద్దామ"నే ధోరణిని ప్రదర్శిస్తున్నవి ఈ విధంగా సమితి రాజకీయ సంఘంలో కొరియా సమస్యపై మునుముందుగా చర్చ జరపబడాలని కమ్యూనిస్టు రాజ్యకూటం ఒక్కటి మాత్రమే పట్టుబడుతున్నది కాగా, కొరియా సమస్యకుగాని. తనకు అత్యంత సన్నిహితములైన మొరాకో టునీసియా సమస్యలకు గాని, ప్రాధాన్యమివ్వబడాలని ఆసియా-ఆఫ్రికా రాజ్యాల వర్గం ఇంతవరకు నిర్ణయించుకోలేదు.

కాలనీల సమస్యల విషయంలోను మానవ స్వత్వాల సమస్యల విషయంలోను మిత్రరాజ్య సమితి ప్రదర్శిస్తున్న "మెత్తదనానికి" వ్యతిరేకంగా అమెరికాతో సహా ప్రముఖ పాశ్చాత్య రాజ్యాలు కఠిన వైఖరిని అనుసరిస్తున్నవని తాము భావిస్తున్నట్లు చిన్నచిన్న రాజ్యాల ప్రతినిధులు విశదం చేస్తున్నారు,

## కర్నూలులో స్వాగతం

(1 వ పేజీ తరువాయి)

ఆంధ్రరాష్ట్రం తొలిముఖ్యమంత్రి కానున్న శ్రీ ప్రకాశం పంతులుగారు నేటి రాత్రి బొంబాయి మెయిల్ లో కర్నూలువెళ్లారు అనేకమంది పురప్రముఖులు స్టేషన్ కు వచ్చి వారికి వీడ్కోలు చెప్పారు. అనేకమంది పూలమాలలు వేశారు. రైలు బయలుదేరడానికి ముందు శ్రీ ప్రకాశం పంతులుగారు ప్లాట్ ఫారంమీద ఏర్పాటుచేసిన కుర్చీలో కూర్చొని మిత్రులతో కబుర్లు చెప్పుకున్నారు కూడా. ఆ విమ్మట జయజయ ధ్వానాలమధ్య రైలు కదిలింది,

కృషికార్ లోక్ పార్టీ నాయకుడు ఆచార్య రంగా నేటిరాత్రి కలకత్తా మెయిల్ లో బయలుదేరి విమ్మత్రోలు వెళ్లారు అక్కడనుంచి కర్నూలు వెళ్ళగలరని తెలుస్తున్నది

### శ్రీ పుల్లారెడ్డిగారికి వీడ్కోలు

ఆంధ్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఒ పుల్లారెడ్డిగారు నేటి మధ్యాహ్నం రెండు గంటలకు కారులో బయలుదేరి కర్నూలు వెళ్లారు. శేషించిన మద్రాసురాష్ట్రం తరఫున పబ్లిక్ శాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీ సి ఎస్ రామచంద్రన్, ఆంధ్రరాష్ట్రం తరఫున ఆంధ్రప్రభుత్వం న్యాయశాఖ కార్యదర్శి శ్రీయం ఎ. వెంకటరమణ నాయుడుగార్లు శ్రీ పుల్లారెడ్డిగారికి పుష్పమాలలు వేశారు. కారు కదులుతూ వుండగా మద్రాసు పోలీసు ఇన్ స్పెక్టర్-జనరల్ శ్రీ దేవసహాయంగారు జయజయ ధ్వానాలు చేయించారు.

ఆంధ్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఛీఫ్ ఇంజనీర్ శ్రీ బి. ఆర్. సోమయాజులు, న్యాయశాఖ కార్యదర్శి శ్రీ వెంకటరమణ నాయుడుగార్లు కూడా రాత్రికి బయలుదేరి కర్నూలు వెళ్లారు

### మద్రాసునుంచి గుంతకల్లుకు స్పెషల్ ట్రెయిన్

మద్రాసు, సెప్టెంబర్ 28-ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవాలను చూచే నిమిత్తం మద్రాసునుంచి కర్నూలువెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం అన్ని తరగతులతో కూడిన స్పెషల్ ట్రెయిన్ ఒకటి మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో సెప్టెంబరు 29 వ తేదీరాత్రి 9 గంటలకు బయలుదేరి గుంతకల్లుకు సెప్టెంబర్ 30వ తేదీ ఉదయం 6-50 గంటలకు చేరగలదని సదరన్ రైల్వే రాకపోకల అధికారి వ్రాస్తున్నారు.

## ఉద్యోగుల అసంతృప్తి

### వర్షాలవల్ల తంతి సౌకర్యాలకు ఆటంకం

**కర్నూలు, సెప్టెంబర్ 28**—నిన్న ఇక్కడికి స్పెషల్ రైలులో దిగిన ఆంధ్ర ప్రభుత్వ సెక్రటేరియట్ ఉద్యోగులలో ఉత్సాహం కనుపించడం లేదు. వారు ఇక్కడి గుడారాలలో చాలాకాలం నివసించవలసిరావడంవల్ల, తాత్కాలికమైన ఏర్పాట్లు తమకు తామే చేసుకొనవలసి వుండడంవల్ల ప్రభుత్వోద్యోగులు చాలా చికాకుగా కనబడుతున్నారు. ఆధునిక వసతి సౌకర్యాలతో ఇక్కడ సుఖప్రదంగా వుంటుందని ఆశించినవా రందరికి తీవ్రమైన ఆశాభంగం కలిగింది.

దేరాలలో ఉద్యోగులకు కేటాయించబడిన స్థలం బహుపరిమితంగా వుంది. పదడుగులకి 20 అడుగుల పొడవు 16 అడుగుల వెడల్పు గల స్థలంచొప్పున కేటాయించబడింది. ఆ స్థలంలో వారు తమ సామానులు పెట్టుకోవడానికే చాలడంలేదు చాలా ఇరకాటంగా వుంది. నీటి సప్లయి. భోజనవసతి కూడా వారికి సంతృప్తికరంగా లేదు. భోజనం కోసం అనేకమంది ఉద్యోగులు గుంపులు, గుంపులుగా పట్టణంలో తిరుగుతున్నారు.

వారు హోటళ్ళలో 'క్యూ'లలో నిలబడి వేచి వుండవలసి ఎస్తున్నది హోటళ్ళలో భోజనపు ఏర్పాట్లు చురుకుగా జరగడం లేదు "ఈ అవస్థలు పడ్డానికేనా అంత దూరం నుంచి యిక్కడికి వచ్చింది?" అని పలువురు అంటున్నారు. "వసతి సౌకర్యాలు బాగా ఏర్పాటు చేసిన తర్వాతనే యిక్కడ ఆఫీసులు ఏర్పాటు చేస్తే బాగుండేదిగా" అన్న అభిప్రాయాన్ని కొందరు ప్రకటించారు.

నిజానికి వారు మద్రాసులో అనుభవించిన వసతి సౌకర్యాలు యిక్కడ వుంటవని అనుకోలేదు. కాని, అనాగరిక పరిస్థితులలో జీవితం గడపవలసివస్తుందని మాత్రం వారు కలలోనైనా అనుకోలేదు. శిబిరాలలో సప్లయిచేసే నీరు చాలడం లేదట.

ఉద్యోగుల బసకు, వారి కార్యాలయాలకు రెండు మూడు మైళ్ళదూరం ఈ కారణంచేత గూడ ఉద్యోగులు చాలా చిక్కుపడుతున్నారు. రెండు బస్సులే నడుస్తున్నవి. వాటి వ్యవధి కూడా చాలా హెచ్చు. కొందరు ఉద్యోగులు పట్టణంలో బసలు చూచుకుంటున్నారు అనేకమంది ఆఫీసులలోనే వుండడానికి ప్రయత్నిస్తున్నారు.

రాత్రిళ్ళు భోజన సౌకర్యం లేక యిబ్బంది పడుతున్న ఒక అధికారి ఇలా అన్నారు,—

"నాకు కలుగుతున్న యిబ్బందిని నేను లక్ష్యపెట్టను, కాని, పాపం సెక్రెటేరియట్ సిబ్బంది మాటేమిటి? ఈ పరిస్థితులలో వారు సమర్థంగా పని చెయ్యగలరా? అధికారులు తమ శక్తివంచన లేకుండా వసతి సౌకర్యాలు కల్పించడానికి పనిచేశారు. తక్కువ వ్యవధిలో వారు చెయ్యగలిగినదంతా చేశారు ఎన్నడూ లేనిది విపరీతంగా వర్షాలు కురియడం కూడా మరొక విశేషం. ఈ వానలవల్ల అధికారులు చేసే ఏర్పాట్లకు చాలా విఘాతం కలిగింది."

ఇప్పుడు ఈ పట్టణంలో ఎండ కాస్తున్నప్పటికీ ఆకాశం యింకా నిర్మలంగా లేదు. ఎందుచేతనోగాని ఈ పట్టణంలోని టెలిగ్రాఫ్, టెలిఫోన్ సౌకర్యాలు విచ్ఛిన్నమైనవి, ఇది చాలా దురదృష్టం.

పెద్ద పోస్టాఫీసులో కట్టుజేసిన ఏర్పాట్లు బొత్తిగా చాలవు. పత్రికా ప్రతినిధులు ఆదివారం పుదయమే వార్తలు యిస్తే, ఆ తరువాత నాలుగు గంటల సేపటికి కనుగొనగా ఒక వార్త మాత్రం పంపబడినట్లు తెలిసింది. త్వరత్వరంగా గంటల కొలది టెలిఫోన్ సౌకర్యాలు నిలిచిపోయినవి. పెద్ద పోస్టాఫీసును కేంద్ర టెలిగ్రాఫ్ ఆఫీసుగా మార్చిన తర్వాత టెలిగ్రామ్ లు పంపడానికి అవకాశం కలుగగలదని ఆశించబడుతున్నది.

## కర్నూలులో శ్రీ ప్రకాశం

### శ్రీ త్రివేదీతో రెడ్డి, పంతులుగార్ల చర్చ

కర్నూలు, సెప్టెంబర్ 28—శ్రీ టంగుటూరి ప్రకాశంగారు నేటి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చారు

ఆయన ఇక్కడికిరాగానే శ్రీ సంజీవ రెడ్డిగారు ఆయనను కలుసుకొని కొంచెం సేపు సంభాషించారు తర్వాత వారిద్దరూ కలిసి రాజ్ భవన్ కు వెళ్ళి శ్రీ త్రివేదీతో ముచ్చటించారు,

శ్రీ ప్రకాశంగారిని "ఆంధ్రప్రభ" విలేకరి కలుసుకొని అభినందించగా ఆయన చతోక్తిగా "నాకంటె మీరే ముందువచ్చారే" అన్నారు.

సంజీవరెడ్డిగారిని "ఆంధ్రప్రభ" కలుసుకొని వ్యవహారాలలో కదలిక ఎప్పుడు ప్రారంభం కాగలదని ప్రశ్నించగా "మీకు ఇప్పటినుంచి కనపడ్డంలేదా" అన్నారు:

(మవి)

## మధ్యప్రాచ్యంలో అమెరికా ఎత్తులు

### "ప్రావ్దా" పత్రిక ఆరోపణ

లండన్, సెప్టెంబర్ 27—ఇటీవల కొద్ది సంవత్సరాలుగా సమీప, మధ్యప్రాచ్యాలలో అమెరికన్ రాజకీయ ప్రతినిధులు, ఏజెంట్లు సేనానులు, అమెరికాకు అచ్చటి దేశాలకు మధ్య సైనిక మిత్రత్వ సంధులను సాధించడానికి పట్టుదలతో అనేకవిధాల ప్రయత్నిస్తున్నట్లు నేడు సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ పత్రిక "ప్రావ్దా" ఒక వ్యాసంలో పేర్కొన్నది.

మధ్యప్రాచ్య రక్షణ సంస్థను ఏర్పాటు చేసి, ఆ ప్రాంతపు దేశాల నన్నింటిని తన చెప్పు చేతలలో వుంచుకోడానికి అమెరికా వేస్తున్న పథకాలు అరబ్ రాజ్యాల ప్రతిఘటన ఫలితంగా పారడంలేదనీ. అచ్చటి దేశాలలో ఆకస్మిక సైనిక విప్లవాలను జరిపిస్తూ, రాజకీయ నాయకులను తొలగింపజేస్తూ, అమెరికా ఒత్తిడిజేసి అచ్చట వారిని రెచ్చగొడుతూ తన ప్రయోజనాలను సాధించుకోడానికి అనేకవిధాల కృషిచేస్తున్నదని ఈ పత్రిక ఆరోపించింది కూడా,

**రాజమండ్రి, సెప్టెంబర్ 28**—గోదావరి వరద బాధితులైన యిన్ కమ్ టాక్సు డిపార్టుమెంటు నౌకర్లకు సహాయం చేయుటకై హైదరాబాద్ సర్కిల్ ఇన్ కంటాక్సు పుద్యోగస్తులు 1,700 రూపాయలు విరాళ మిచ్చారు. హైదరాబాద్ యిన్ కంటాక్సు కమిషనర్ కె. యస్. సుందర రాజన్ గారు యిటీవల యిచ్చటికి వచ్చినపుడు ఆ సొమ్ము వరద బాధితులైన యిన్ కంటాక్సు డిపార్టుమెంటు నౌకర్లకు పంచిపెట్టారు.

Alembic
డైకోడిన్ చెర్రీ వసాకా
• నమ్మకమైన దగ్గు మందు

అందరూ త్రొక్కేది
హెర్క్యులిస్-ఇండియా



ఉత్తర ప్రదేశమునకు చెందిన ఈ యువకుడు ప్రయాణ సౌకర్యమునే గమనించును. అందుకునాను అతడు హెర్క్యులిస్-ఇండియా సైకిలునే ఉపయోగించుచున్నాడు. ఈ దేశములో క్షేమమగు ప్రయాణ సౌకర్యమును చేకూర్చు ఈ సైకిలు అందరికీ అందుబాటులో యున్నది.
హిందూ దేశమంతటా ప్రజలు హెర్క్యులిస్-ఇండియా సైకిలు మీదనే ఆధారపడి యుండుటను తెలుసుకొనుచున్నారు. అవి దృఢముగా పని చేయునట్లు తయారైనవి.
పేరుగాంచిన డీలర్లందరి వద్దనూ లభించును

AB

Advertisers... get the TRUTH about the media you use!

As an advertiser, it is vital for you to know exactly how many readers you get for each rupee spent on advertising.

More than 125 leading publications are now members of the Audit Bureau of Circulations — enough to conduct a full-scale, 13-language national advertising campaign in India, Pakistan and Ceylon. Their circulation figures are subject to re-check at any time by ABC-appointed auditors, and are passed on as half-yearly confidential certificates to ABC members.

If you want to know the *truth* about your advertising media, write today for full details of ABC membership!

AUDIT BUREAU OF CIRCULATIONS LTD.,
Mubarak Manzil, Apollo Street,
Fort, Bombay.

The following advertisers and advertising agencies are already members of the ABC :-

ADVERTISERS
Allied Photographics Limited. E. M. Allcock & Mohatta Ltd. Aspro Ltd., England. Atlantis (East) Ltd. Balmer Lawrie & Co. Ltd. Bombay Mutual Life Assurance Society Ltd. Boots Pure Drug Co. (India) Ltd. Burmah-Shell Oil Storage & Distributing Company of India Ltd. Caltex (India) Ltd. Central Tea Board. Corn Products Co. (India) Ltd. Dunlop Rubber Co. (India) Ltd. Glaxo Laboratories (India) Ltd. Godrej & Boyce Mfg. Co. Ltd. Imperial Chemical Industries (India) Ltd. Imperial Tobacco Co. of India Ltd. India Tyre & Rubber Co. (India) Ltd. Lever Brothers (India) Ltd. Lipton Ltd. Muller & Phipps (India) Ltd. National Carbon Co. (India) Ltd. Parle Products Manufacturing Co. Ltd. Punjabi Chandu Halwai Karachiwala. Shalimar Paint, Colour & Varnish Co. Ltd. Tata Oil Mills Co. Ltd. Volkart Brothers.

ADVERTISING AGENCIES
Advertising & Sales Promotion Co. Everest Advertising Ltd. Grant Advertising Inc. Greens' Advertising Service Agents. D. J. Keymer & Co. Ltd. Lintas Limited. National Advertising Service Ltd. Press Syndicate Ltd. Shilpi Ltd. Sista's Limited. F. D. Stewart Ltd. L. A. Stronach & Co. (India) Ltd. J. Walter Thompson Company (Eastern) Ltd.

INSERTED BY "ANDHRA PRABHA"
A publication with ABC certified circulation

నేడు సగర్వియగు 'తల్లి!'








వింకోలా
అభిమానమైన టానిక్

వింకోలా గర్భిణీ స్త్రీలకు. శిశువు పుట్టిన తర్వాత కూడా చాలా మంచిది. దీర్ఘవ్యాధి, నిస్సత్తువ, దుర్బలత మొదలగువానిని త్వరలో నివారించును. రుచికరముగా నుండి, ఆకలిని, జీర్ణశక్తిని, వంటి బరువును హెచ్చించును.

స్టాండర్డ్ ఫార్మాస్యూటికల్ వర్క్సు లిమిటెడ్, కలకత్తా.

PSSV-2

# లేఖలు

## గోదావరి వాత్సల్యానికి పాత్రమైన పసిపాప

ఆర్యా!

ఆగస్టు 21 వ తేదీ "ఆంధ్రప్రభ"లో "పసిపాపపై గోదావరితల్లి చూపిన వాత్సల్యం" అను శీర్షికక్రింద చి॥ పసిపాపను ప్రభుత్వాధికారులవద్ద వున్నట్లు ప్రకటించబడింది. ఆ వార్త చూచినప్పటినుంచి ఆ పాపను పెంచుకొనుటకు అభిలషిస్తున్నాము.

ఈ దినమే నర్సాపురం ప్రభుత్వోద్యోగులకు తంతిమూలంగా మా అభిలాష తెలియజేస్తున్నాము. మీరు ఈ విషయంలో శ్రద్ధవహించి మాకు ఆ చిరంజీవి ప్రాప్తమగునట్లు చేయవలెనని ప్రార్థించుచున్నాము.

—అన్నాజీరావు.

పీరపట్నం, పాలకొండ తాలూకా, శ్రీకాకుళం జిల్లా.

## స్కూల్ ఫైనల్ అక్టోబర్ పరీక్షలు

ఆర్యా!

రేపు నెలలో జరగబోయే యస్. యస్. యల్. సి. అక్టోబర్ పరీక్షలు తూర్పుగోదావరిజిల్లాలోను, అమలాపురం, రాజోలు తాలూకాలలోని విద్యార్థులకు "గోరుచుట్టుమీద రోకటిపోటు"గా వున్నవి. వారు పరీక్షలకు రాజమండ్రికి గాని, కాకినాడకు గాని వెళ్ళాలి. గోదావరి వరదలవలన సమస్తము కోల్పోయి తినడానికి తిండి, కట్టుకొనడానికి గుడ్డ లేక మా గ్రామాలకు 30, 40 మైళ్ళ దూరంలో వున్న రాజమండ్రి, కాకినాడ రేవులు దాటి వెళ్ళడం చాల కష్టం. అందుచేత ప్రభుత్వం మా తాలూకాలోని విద్యార్థులకు అక్కడ వున్న పెద్ద పాఠశాలయందే పరీక్షలను జరపవలసిందని ప్రార్థిస్తున్నాను.

—యస్. శ్రీహరిరావు. అమలాపురం.

## ఆంధ్రరాష్ట్రావతరణోత్సవం

ఆర్యా!

అక్టోబర్ 1 వ తేదీని అవతరించనున్న ఆంధ్రరాష్ట్రాన్ని మన మెట్లు స్వీకరింపవలెనను? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కర్నూలులో రాష్ట్ర ప్రతిష్ఠాపనకు ప్రభుత్వమే కొన్ని ఏర్పాట్లను చేస్తున్నది. దీనికితోడు వివిధాంధ్ర మండలములందును, ప్రతి పల్లె, పట్టణమునను, మహాజనులు ఆబాలగోపాలమును నాడొక మహోత్సవదినముగా భావించుకొనవలెనని నా మనవి. ఏలయన, స్వరాష్ట్రము ఆంధ్రుల చిరకాల వాంఛ. ఇది కర్నూలుకు మాత్రమే చెందినది కాదు. ఆంధ్రులెల్లరకును సంబంధించిన విషయము.

గోదావరీ వరదలవల్లను ఇతర యిక్కట్లవల్లను ఆంధ్రులీ సమయమున సంపూర్ణ ఆనందపరవశులై వుండజాలనిమాట తథ్యం. కాని, నాడు సంజ్ఞామాత్రముగానైనను మనం విజయోత్సవాలు జరుపుకొనుట మన ఆంధ్ర ధర్మము. ఇందుకు నాకు తోచిన సలహాలు:—

(1) ప్రతియిల్లు, బడి, కచేరియు వర్ణతోరణములతోను, జాతీయ జెండాలతోను పెల్లకుపవలెను; (2) శక్త్యానుసారము నూతన వస్త్రధారణ, పరమాన్న భోజనము (పాలు పొంగించుకొనుట మనలో నూతన గృహప్రవేశ లక్షణము); (3) బీదలకు అన్నదానం; (4) సభలు, సమావేశములు- గతించిన ఆంధ్ర వీరులను స్మరించుట, సజీవులగు ఆంధ్ర సేవకులను గౌరవించుట. (5) రాత్రి యింటింట దీపాల అలంకరణ. ఏలయన యింతవరకు మనల నావహించిన అంధత్వం పోయి ఇక మన మాంధ్రుల మగుదుము గనుక!

"తమసో మా జ్యోతి ర్గమయ". గోష్ఠి.

—గుమ్మిడిదల వెంకట సుబ్బారావు. విజయవాడ.

## ప్రాచ్యలిఖిత పుస్తకాలయం: తెలుగువారి వాటా

ఆర్యా.

చెన్నపురిలో ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగార మున్న సంగతి అందరికి విదితమే. కర్నల్ కాలిన్ మెకంజీ సేకరించిన తెలుగుదేశపు లోకల్ రికార్డులు, బ్రౌన్ పండితుడు సేకరించిన వ్రాయించిన తెలుగు సంస్కృత గ్రంథాలు మున్నగువాటితో ఈ గ్రంథాలయం నెలకొని నేటికి విశ్వరూపం దాల్చింది.

దీనిలో తెలుగులిఖిత గ్రంథాలు దాదాపు 10 వేలున్నవి. దాదాపు 40 వేల సంస్కృత గ్రంథాలలో సగానికిసగం తెలుగు దేశంనుంచి సేకరించబడ్డవే. ఇక పర్షియన్, అరబ్బీ, గ్రంథాలలో రాయలసీమ నుంచి వచ్చిచేరినవి మెండు. దీనిని ఎక్కువ ప్రసిద్ధికి అభివృద్ధికి తెచ్చినవారు శ్రీ మానవల్లి రామకృష్ణకవి, కీర్తిశేషులు వేటూరి ప్రభాకర శాస్త్రివంటి తెలుగువారే.

ఈ కారణాలను బట్టి మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాల ఆస్తిపాస్తుల విభజన ప్రాతిపదికపై ఈ గ్రంథాలయంలో తెలుగు దేశం వాటా దాదాపు సగం. ఈ విషయంలో ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వమూ, నాయకులూ, విద్యావేత్తలూ శ్రద్ధ వహించగోరుతున్నాను.

ఈ లిఖిత పుస్తకాలను బదిలీ చేయడంలోను పేచీగా శ్రమ అక్కరలేదు. తిరుపతిలో ఒక పరిశోధనాలయం, దానికి అనుబంధంగా ప్రాచీన లిఖిత పుస్తక భాండాగారం వుండనే వున్నవి. రెండు ఆంగ్ల కళాశాలలు, ఒక ప్రాచ్య కళాశాల ప్రాచీన పరిశోధనాలయం గల తిరుపతి ముమ్ముందు విశ్వవిద్యాలయంగా రూపొందే అవకాశం వుంది. కనుక మద్రాసు లిఖిత పుస్తక భాండాగారంనుంచి మనకు వచ్చే సాహిత్య సంపత్తి భాగాన్ని-తెలుగు గ్రంథాలు తెలుగుదేశంలో సేకరించిన సంస్కృత, పార్సీ, అరబ్బీ, ఉరుదు గ్రంథాలు, అన్నిటికన్న అమూల్యమైన కర్నల్ కాలిన్ మెకంజీ రికార్డులు—తిరుపతి గ్రంథాలయానికి తరలించవచ్చు.

ఆంధ్ర ప్రభుత్వం, నాయకులు, విద్యావేత్తలు వెంటనే తగు జాగ్రతవహించి ఈ సంపత్తి భాగ సంపాదనలో శ్రద్ధవహించాలని మరొకమారు కోరుతున్నాను.

—టి లీలావతి

అనంతపురం.

## చెఱకు, పంటకు గిట్టుపాటు ధర

### శ్రీ వి. వి. రమణగారి సూచన

మద్రాసు, సెప్టెంబర్ 26—కేంద్ర చెఱకు సంఘం సభ్యులు శ్రీ వి. వి. రమణ (యం. పి.) గారు ఇలా వ్రాస్తున్నారు:

"పంచదార మిల్లులకు సరఫరా చేసే చెరకు ధర గత సంవత్సరం కంటె 53-54, 54-55 సంవత్సరాలకు మణుగుకు రెండణాల చొప్పున (1-5-0: 1-3-0 నుంచి 1-7-0; 1-5-0 లకు) పెంచడం కొంత సంతోషించవలసినదే కాని, ఈ ధర వుత్పత్తి ఖర్చులకు మాత్రం దగ్గరలో వుంటుంది. మణుగుకు రూ 1-12-0 వుంటే వుత్పత్తి ఖర్చులుపోను రైతుకు కొంత మిగిలేది.

"గత సంవత్సరం రైతుకు గిట్టుబాటుగాని ధర నిర్ణయించడంవల్ల పంచదార మిల్లులకు చెఱకు సరిగా లభ్యం కాలేదని ప్రభుత్వం గుర్తించి ధర ఈ మాత్రమైన పెంచినందుకు సంతోషించవలసి వున్నది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతోపాటు మిల్లుయజమానులు కొంత బోనసుగా రైతులకు ముట్టచెబుతామని ప్రకటిస్తే ఈ సంవత్సరం మిల్లులకు చెఱకు సరఫరా చేయడానికి రైతులు సంకోచపడరు. మిల్లుయజమానులు అధికోత్పత్తికి తోడ్పడగలరని ఆశిస్తున్నాను.

"ప్రభుత్వం ఈ సంవత్సరం అనుసరించిన విధానంలో '53-54' సంవత్సరంతో పాటు '54-55' సంవత్సరానికి కూడా ధర నిర్ణయించడం గమనించదగినది. క్రిందటిసారి కేంద్ర చెఱకు సంఘం ఢిల్లీలో సమావేశమైనప్పుడు నాతోపాటు కొంతమంది రైతు ప్రతినిధులు ఈవిధానంపై సలహా యిచ్చారు. ఇట్లు చెఱకు నాట్లు వేయకముందే ధర నిర్ణయిస్తే రైతు దానిని ఆధారంగా తీసికొని గిట్టుబాటు అయితే చెఱకు పండిస్తారు. లేకపోతే మానివేసి యితర లాభదాయకమైన పంటకు పోవచ్చు."

ఆంధ్రరాష్ట్రావతరణోత్సవ సందర్భంలో అక్టోబర్ 1 వ తేదీని పశ్చిమ గోదావరి జిల్లా చిత్రకారులసభ, ఉత్తమ చిత్రాల ప్రదర్శనం ఆకివీడులో ఏర్పాటు చేయబడగలదు. ప్రదర్శింపబడ్డ చిత్రములలో ఉత్తమ చిత్రములకు బహుమతు లొసంగబడునట. ఉచిత వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటు చెయ్యబడునట. చిత్రకారులందరు సభకువచ్చి, సభను జయప్రదము గావించవలసినదిగా కోరుచూ ఆకివీడు పంచాయితీ బోర్డు అధ్యక్షులు శ్రీ పాపోలు వెంకట్రాజుగారు ఆహ్వానిస్తున్నారు.

## రాష్ట్రం అభివృద్ధికి ఐకమత్యం పెంపు

### మంత్రి శ్రీ ఎ. బి. షెట్టి హితవు

హిందూపురం, సెప్టెంబర్ 8—"నూతన ఆంధ్రరాష్ట్ర భావి భాగ్యోదయానికి రాష్ట్రంలోని నాయకులు తమ అభిప్రాయభేదాలను విస్మరించునని ఓపికతో పాటుపడాలి" అని హిందూపురంయు మునిసిపాలిటీవారు తనకు సమర్పించిన స్వాగత పత్రానికి సమాధానం ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఎ బి. షెట్టి చెప్పిన సమాధానంలో విజ్ఞప్తి చేశారు.

మంత్రి శ్రీ ఎ. బి. షెట్టి నిన్న వుదయము హిందూపురానికి వచ్చారు మధ్యాహ్నం మంత్రి స్థానిక ఆసుపత్రిని పరిశీలించారు. శ్రీ దొంతి భీమయ్యశెట్టి (ఆసుపత్రి ధర్మాదాయ కమిటీ అధ్యక్షులు) మంత్రి సాహ్వానించి ఆసుపత్రిలోని వివిధ శాఖలనుచూపించి, ఇంకను ఎక్కువ సౌకర్యాలు కలుగచేయవలెనని కోరారు.

సాయంకాలం స్థానిక ఉన్నత పాఠశాలలో శ్రీ కల్లూరి సుబ్బారావుగారి అధ్యక్షతను హిందూపురం పురపాలక సంఘం వారు మంత్రికి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మునిసిపాలిటీలో నీటి సరఫరా ప్రణాళికను 8 9 లక్షల వ్యయంతో అమలు జరపడానికి అంగీకరించారు. కాని, అందుకు కావలసిన ధనమివ్వక, మొదట మునిసిపాలిటీ వారు వ్యయపరచవలసిన ధనమును ఖర్చుపెట్టవలయునని ప్రభుత్వంవారు కోరుతున్నారని ప్రస్తుతం ఈ మునిసిపాలిటీ ద్రవ్యం ఇతర విధాల వినియోగించబడినది కనుక ప్రభుత్వం మొదట తాము యివ్వదలచిన మొత్తాన్ని వినియోగించవలెనని కోరారు.

స్థానిక మాతాశిశు ఆరోగ్యగృహాన్ని అభివృద్ధి పరచుటకు ప్రభుత్వం సహాయం చేయవలెనని అర్థించారు.

ఆరోగ్యశాఖా మంత్రి శ్రీ ఎ. బి. షెట్టిగారు సమాధానమిస్తూ అనంతపురం జిల్లాలోని హిందూపురం తాలూకా వ్యవసాయ, వ్యాపార పారిశ్రామిక రంగాలలో ఎక్కువ అభివృద్ధి చెందివున్నదని, ప్రజల సౌకర్యాలకు కావలసినంత ధనం స్థానిక ధనికులనుండి రాగలదని తాము ఆశిస్తున్నానని అన్నారు.

నూతన రాష్ట్రావతరణ సమయంలో రాష్ట్ర నాయకులు తమ భేద భావములను విస్మరించుకోవాలని, ప్రజలు ఎక్కువ సహకారంచూపి, కొంతవరకు అసౌకర్యాలకు ఓర్చి రాష్ట్ర అభివృద్ధికిపాటుపడవలెనని సలహాయిచ్చారు నూతన రాష్ట్ర నిర్మాణానంతరం స్థానిక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి వొత్తిడిపెట్టక రాష్ట్రం అభివృద్ధికి సహకరించవలెనన్నారు రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధి చిందరవందరగా వున్నది కాన నిపుణులతో కూడినసంఘం ప్రణాళికసుతయారుచేసి అమలుజరపాలన్నారు. మాతాశిశురక్షణలోమద్రాసురాష్ట్రంకాలముందుగావున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 500రక్షణ గృహాలు కలవని చెప్పి తగిన ధనం లేకపోవుటవలన అభివృద్ధి ప్రణాళికలలోని రెండవ భాగాన్ని అమలుజరపడానికి వీలులేక పోయిందన్నారు.

"నూతన ఆంధ్రరాష్ట్రం ప్రారంభంలోనే 5 కోట్ల రూపాయల లోటుతో ప్రారంభమగుతున్నది కాన ప్రజలు ప్రభుత్వాన్ని ఎక్కువ ఒత్తిడిచేయక కొంతవరకు ఓపికపట్టి రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలి నూతన రాష్ట్రములోను ప్రాంతీయ ప్రజలు త్వరలో భాగ్యవంతులుగా నుండగలరని ఆశిస్తున్నాను" అన్నారు.

### సేవామందిరవారి వైద్యమందిరం ప్రారంభోత్సవం

హిందూపురం సేవామందిరంలో నిర్మింపబడిన నూతనవైద్యమందిరాన్ని మంత్రి శ్రీ ఎ. బి. షెట్టి నిన్నసాయంకాలం ప్రారంభోత్సవం జరిపారు. మడకశిర తాలూకా రత్నగిరి శ్రీ భస్తి బ్రహ్మప్పగారు వైద్య మందిరాన్ని నిర్మించారు.

శ్రీ కల్లూరు సుబ్బారావుగారు మంత్రికి మందిరంలోని వివిధ శాఖలను చూపించారు. తరువాత మందిరం బాలురచే విన్యాసములు జరుపబడినవి.

మందిర అధ్యక్షులు శ్రీ కల్లూరు సుబ్బారావుగారు మంత్రికి స్వాగతపత్రం సమర్పిస్తూ, మందిరంలోని 185 విద్యార్థులకు "గురుకులవాసం" విధానంలో విద్య గరుపుతున్నామని, మందిర వైద్యాలయానికి సంవత్సరానికి సుమారు 2000 రూపాయలు ఖర్చు అగుతున్నదని అన్నారు.

ప్రభుత్వం ఏలాటి సహాయం చేయడంలేదని, పిర్కా అభివృద్ధి క్రింద 300 రూపాయలు మాత్రమే ఇస్తున్నదని చెప్పి మందిరం వైద్యాలయం వల్ల చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు వైద్య సౌకర్యాలు కలుగజేయబడుతున్నవి అని వివరించారు.

మంత్రి శ్రీ ఎ బి. షెట్టి సేవామందిరం అభివృద్ధినికొనియాడుచూ, ఈమందిరంలో ఈశ్వర ప్రేరితమై నిర్మాణయుక్తమైనమార్గాల ననుసరిస్తున్నదని ప్రశంసించారు. కీర్తిశేషులు శ్రీ ఎ. పిం. లింగన్నగారికి వైద్యమందిరాన్ని నిర్మించి ఇచ్చిన శ్రీ భస్తి బ్రహ్మప్పగారికి ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను కొద్దికాలంలో ఆధార విద్యా నిలయాలుగా మార్చబడునని తెలుపుతూ ఆ విధానాన్ని ఇప్పుడే ఈ విద్యాలయం నిర్వహిస్తున్నందుకు అభినందించారు. చదువను వ్రాయను నేర్పడమే విద్యగాదని పిల్లల అభిరుచులనుబట్టి వారి ఆసక్తికొద్దీ విద్య నేర్పవలెనని ఆధారవిద్యయందొక విషయమును సరియైన పద్ధతిని పిల్లల అభిరుచులకు తగినట్లు, సానుభూతితో వుపాధ్యాయులు శ్రద్ధవహించి నేర్పడమే ముఖ్యమన్నారు మన దేశంలో పసిపిల్లలకు మగవారు విద్యనేర్పడం విదేశస్థులకు ఆశ్చర్యం కలిగిస్తున్నదని మగవారు ఓర్పులేక పిల్లలను సానుభూతితో చూడరని వారి విశ్వాసం కనుక వా రాశ్చర్యపడుతున్నా రన్నారు.

మంత్రి వైద్యశాలకు ప్రారంభోత్సవం జరుపుతూ మనుష్యులు ఔషధాలను సేవించడమే ఒక విధమైన వ్యాధిగా ప్రబలిందన్నారు ఆరోగ్యం కాపాడుకొనడానికి ఔషధములకన్న ఆరోగ్యసూత్రాలను ప్రజలకు వైద్యులు తెలుపవలెనన్నారు. ఇండ్ల చుట్టు ప్రక్కల చక్కగా చూచుకొనడంవల్ల అనేక విధాల వ్యాధులను నిర్మూలించగలగమని చెప్పి ప్రపంచ ఆరోగ్యశాఖవారు మన దేశానికి వచ్చి సపుమి రోగనివారణకు ముఖ్యంగాకృషిచేయాలన్నారని చెప్పారు. వ్యాధులు వ్యాపించడానికి ఇంకొక దారిద్ర్యం, అజ్ఞానంకూడా కారణమన్నారు అందువల్లనే పంచవర్ష ప్రణాళికలో ఈ విషయాన్ని ప్రభుత్వం చేర్చిందని అన్నారు.

శ్రీ పరిగి రామసుబ్బయ్యగారి వందనలతో సభ ముగిసింది.

మంత్రి సాయంకాలం బెంగుళూరు వెళ్లారు.

# భాషారాష్ట్రాల నిర్మాణానికి కాలపరిమితి నిర్ణయం

## అఖిల భారత భాషారాష్ట్రాల సభలో తీర్మానం

### హైదరాబాద్ విభజన వెంటనే జరగాలని విజ్ఞప్తి

వల్లభ విద్యానగర్, సెప్టెంబర్ 27— సరిహద్దు కమిషన్ నియామకం జరిగిన ఆరు మాసాల తర్వాత దేశాన్ని భాషాప్రయుక్త రాష్ట్రాలుగా పునర్విభజించడానికి ఇండియా ప్రభుత్వం పూనుకోవాలని కోరుతూ నేడు అఖిలభారత భాషారాష్ట్ర సమావేశం ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

డాక్టర్ లంక సుందరం అధ్యక్షతను రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న భాషా రాష్ట్ర సమావేశం నేడు సమాప్త మయింది.

భాషారాష్ట్ర నిర్మాణం మంచిదా, కాదా అనే సమస్యను చర్చించడానికి ఉన్నతాధికార సంఘాన్ని నియమించడం అన్న ప్రశ్నే ఇప్పుడు లేదని, భాషారాష్ట్రాలు ఏర్పడాలన్న దాంట్లో అభిప్రాయ భేదాలకు తావులేదని, ఇప్పు డిక జరగవలసింది భాషారాష్ట్రాలను ఏర్పరచడానికి పూనుకోవడమేనని ఒక తీర్మానం స్పష్టపరిచింది.

వెంటనే సరిహద్దు సంఘాన్ని నియమించాలని, దాని నివేదిక ఆరు మాసాలలో సిద్ధం కావాలని, ఆ వెంటనే భాషా ప్రాతిపదికపై భౌగోళిక, సాంస్కృతిక సమైక్యాన్ని కూడ దృష్టిలో వుంచుకొని, రాష్ట్ర పునర్నిర్మాణానికి పూనుకోవాలని ఆ తీర్మానం కోరింది

హైదరాబాద్ స్టేట్‌ను విభజించి, దాని ప్రాంతాలను భాషారాష్ట్రాలలో కలిపివేస్తూ ఆయా భాషారాష్ట్రాలను నిర్మించాలని మరో తీర్మానం ఆమోదించబడింది.

పంజాబీ భాష మాట్లాడే ప్రాంతం అంతా ఒక రాష్ట్రంగా నిర్మించాలన్న సర్దార్ హుకుంసింగ్ తీర్మానం ఆమోదించబడింది.

బీహారులోని బెంగాలీ భాషా ప్రాంతాలను పశ్చిమ బెంగాల్‌లో కలపాలని మరో తీర్మానం చెయ్యబడింది.

కర్ణాటక రాష్ట్రవాదుల పట్ల సానుభూతి. బొంబాయి ప్రభుత్వ ప్రవర్తనపట్ల నిరసన తెలుపబడ్డాయి.

భాషారాష్ట్ర ఉద్యమాలకు వైరొలగి వుండవలసిందిగా కాంగ్రెస్ వారిని హైకమాండ్ కోరడం పార్లమెంటులో "భాషా రాష్ట్ర నిర్మాణం విషయంలో ఇక తప్పించుకోవడమనేది లేదు" అని హోం శాఖామంత్రి డాక్టర్ కట్జూ చెప్పిన దానికి విరుద్ధంగా వున్నదని విమర్శించబడింది.

ఈ సమావేశం విధాన ప్రకటలోన భాషా రాష్ట్ర నిర్మాణ సాధనకోసం వివిధ రాష్ట్రీయ ఉద్యమాలను సమన్వయపరిచి నడిపించడమే తమ వుద్దేశంగా పేర్కొనబడింది.

అక్టోబరు 1 వ తేదీని అవతరిస్తున్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభినందిస్తూ ఒక తీర్మానం చెయ్యబడింది విశాలాంధ్ర నిర్మాణం జరిగేవరకు ఆందోళనను నడిలించవద్దని ఆంధ్రులను ఆ తీర్మానం కోరింది.

భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణోద్యమానికి ప్రాణత్యాగం ద్వారా అపూర్వసేవ చేసిన శ్రీ పొట్టి శ్రీరాములుగారికి జోహార్లు అర్పించబడ్డాయి. ఈ అఖిలభారత భాషా సమావేశానికి ఎంతో సేవచేసిన స్వర్గీయ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీకి జోహారులు అర్పించబడ్డాయి.

సమావేశంలో మాట్లాడుతూ, దేశాభివృద్ధికి భాషాప్రయుక్తరాష్ట్ర నిర్మాణంకంటె గత్యంతరం లేదని గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ చందులాల్ దేశాయ్ అన్నారు.

సరిహద్దుకమిషన్ నియామకానికి ముందే భాషారాష్ట్ర సంఘాలు "గొంతెమ్మ కోరిక" లను కోరగూడదని ఈ సమావేశం కార్యదర్శి శ్రీ కె జి. జోద్ అన్నారు.

### ఆదివాసీలకు ప్రత్యేకరాష్ట్రం

గుజరాత్, మహారాష్ట్ర ప్రాంతాలలో ఆదివాసీజనం ఎక్కువగావుండేభూభాగంతోతమకు ప్రత్యేకరాష్ట్రం ఇవ్వబడాలని ఈ సమావేశానికి ఒక విజ్ఞప్తి చెయ్యబడింది తమది ప్రత్యేక జాతి అని, తమను స్వార్థంతో ఇతరులు అణచిపెడుతున్నారని ఆదివాసులు ఆ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

## గోపన్నపాలెంలో వ్యవసాయ కేంద్రం

### ఆంధ్రప్రభుత్వం స్థాపిస్తుందట

మద్రాసు, సెప్టెంబర్ 27—ఏలూరుప సమీపంలో గోపన్నపాలెం గ్రామంలో ఒక అగ్రికల్చరల్ ఫారాన్ని ఆంధ్ర ప్రభుత్వం ప్రారంభించగలదనీ, ఆంధ్ర ప్రభుత్వం నిర్వహించే ప్రణాళికలలో ఈ స్కీము కూడా చేర్చబడివుందనీ, అచ్చటగల గ్రామ సేవక్ విద్యాలయ సంస్థకు అనుబంధంగా యీ అగ్రికల్చరల్ ఫారం వుంటుందనీ తెలుస్తున్నది.

గోపన్నపాలెం గ్రామరైతు శ్రీ చెలసాని అంజనేయులుగారు విద్యాలయానికి 20 యకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. శ్రీ అంజనేయులుగారే 15,000 రూపాయల ఖర్చుతో ఒక భవనాన్ని కూడా కట్టించి యిచ్చారు. ఈ భవనంలో విద్యాలయం వారి గ్రంథాలయం ఉంటుందట.

## "అంతర్జాతీయ దృక్పథం అవసరం"

### భాషావాదాన్ని విడనాడాలని
### శ్రీ గిరిగారి ఉద్బోధ

మద్రాసు, సెప్టెంబర్ 27—రానున్న రోజులలో మనం రాష్ట్రాల గురించి తలచరాదనీ, కాని మండలాలను గురించి ఆలోచించవలసి వుందనీ యూనియన్ కార్మిక మంత్రి శ్రీ వి. వి. గిరిగారు నేడిక్కడ అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశంలో కళాభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని ఇచ్చట జాతీయ చిత్రకళా ప్రదర్శనశాల నాల్గవ వార్షికోత్సవ సందర్భంలో జరిగిన సభకు అధ్యక్షత వహిస్తూ శ్రీ వి. వి. గిరిగారు తెలిపారు. సభ ప్రారంభం కాబోయే ముందు శ్రీ త్యాగయ్య సంగీత మండలి విద్యార్థులు జాతీయ గేయాలు పాడారు.

భాషా ప్రాతిపదికపై రాష్ట్ర విభజన కోరడం అనవసరమైన అరిష్టంగా పరిణమించినదనీ, భాషావాదం, లేదా సంకుచితత్వం ఆధారంగా ఆలోచించే వైఖరిని అరికట్టాలనీ, ప్రతివాడూ భారతీయుడని భావించే దృష్టిని పెంపొందించాలనీ, ఉత్పత్తి, పంపకం, వ్యాపారంబట్టి జాతీయత్వం దృష్టితోకాకుండా అంతర్జాతీయ దృష్టితో జరగాలనీ. అలాగే కళారంగంలోకూడా అంతర్జాతీయ సిద్ధాంత ప్రాతిపదికపై కృషి జరగాలనీ, రవివర్మ చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నవనీ, శ్రీ గిరిగారు విశాలదృక్పథాన్ని అలవరచుకోవాలనీ ప్రబోధం చేశారు.

శ్రీ ఏ అరుణాచలంగారి వందనసమర్పణతో సభ ముగిసింది.

## సర్వోదయ కార్యకర్తల ఉత్సవ కార్యక్రమం

### ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంలో

ఆనందాశ్రమం, సెప్టెంబర్ 27—ఆంధ్ర రాజధాని కర్నూలు పట్టణంలో నూతన ఆంధ్ర రాష్ట్ర ప్రారంభోత్సవ సందర్భంలో సర్వోదయ ఆశయం క్రింద దిగువ కార్యక్రమం నిర్వహించబడగలదని శ్రీ వి. వీరబ్రహ్మంగారు తెలియజేస్తున్నారు:—

"అక్టోబర్ 1 వ తేదీ సూర్యోదయాత్పూర్వం 4 గంటలనుండి 5 గంటల వరకు సర్వోదయ ప్రదర్శన ఆవరణంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల స్థూపముపైన అఖండజ్యోతి వెలిగించుట, నూటపదహారు దీపాలతో ఆరాధన చేయుట.

"సర్వోదయ ప్రదర్శన ప్రారంభోత్సవం, భూదానయజ్ఞ కార్యకర్తల సమావేశం భూదానయజ్ఞ ప్రారంభోత్సవం బహిరంగ సభలో భారత ప్రధానామాత్యులు పండిట్ నెహ్రూ భూదానయజ్ఞ ప్రారంభోత్సవం జరుపుతారు. అపుడే పండిట్ నెహ్రూగారికి ఆంధ్రదేశంలో భూదాన మిచ్చిన దాతల దానపత్రముల సమర్పణ జరుగుతుంది. రాత్రికి రాష్ట్రసిద్ధిని గురించి బుర్రకథ, హరికథా కాలక్షేపము ఏర్పాటు చేయబడుతుంది.

"2 వ తేదీ కార్యక్రమం: ఆనాడే గాంధి జయంతి-నూటపదహారు రాట్నములతో అఖండ సూత్రయజ్ఞము సాగించుట. ఆంధ్ర రాష్ట్ర నిర్మాణకార్యకర్తల సమావేశం.

"పై కార్యక్రమనిర్వహణకు చురుకుగా సర్వోదయ కార్యకర్తలు పనులు సాగించుచున్నారు. గాంధి పార్కులో వీటి ఏర్పాట్లన్నియు జరుగుచున్నవి. శ్రీరాముల స్థూప నిర్మాణం జరుగుచున్నది"

### నిర్మాణ కార్యక్రమ నిర్వాహకుల సమావేశం

ఆనందాశ్రమం, సెప్టెంబర్ 27—ఆంధ్ర భూదాన యజ్ఞసంచాలకులు శ్రీ ఎర్నేని సుబ్రహ్మణ్యంగారు ఇలా వ్రాస్తున్నారు —

"ఆంధ్ర రాష్ట్రావతరణోత్సవ సందర్భంలో కర్నూలు పట్టణంలో ఆంధ్ర దేశ నిర్మాణ కార్యక్రమ నిర్వాహకులసమావేశం ఏర్పాటుచేయబడింది,

"సర్వోదయ ప్రదర్శన జరుగుతుంది ప్రదర్శనంలో సేవాగ్రాంనుంచి బాపూజీ వస్తువులు, వినోబాజీ భూదానయజ్ఞ వస్తువులుకూడా ప్రదర్శింపబడుతవి, సర్వోదయ ప్రదర్శనానుగుణమైన గ్రామ పరిశ్రమల వస్తువులను ప్రదర్శించుకొనుటకు అవకాశ మివ్వబడుతుంది.

"ఆంధ్రదేశ మందలి భూదాన యజ్ఞ సంచాలకులందరు తమ తమవద్దనున్న దాన పత్రములను, ఇతర వివరములతో సహా 29 వ తేదీనాటికే కర్నూలు చేర ప్రార్థన. ఆంధ్రదేశమందలి నిర్మాణ కార్యకర్తలగు సోదరసోదరీమణులందరు తమ తమ రాట్నములతో సహా సమావేశంలో పాల్గొనాలని కోరుచున్నాము. కాలవ్యవధి చాల తక్కువైనందున, దీనినే ఆహ్వానంగా భావించి రాగోరుతున్నాను. నిర్మాణ కార్యకర్తలకు ఉండుటకు వసతి ఏర్పాట్లు చేయబడుతవి"

## గ్రంథాలయం అథారిటీలకు ప్రభుత్వోద్యోగులు

### జిల్లా కొకరిని నియమించాలని సూచన

తెనాలి, సెప్టెంబర్ 20—గుంటూరు జిల్లా గ్రంథాలయ అథారిటీ చెయిర్మన్ శ్రీ శరబు రామస్వామి చౌదరిగారు ఇలా వ్రాస్తున్నారు:—

"గ్రంథాలయ చట్టం మనరాష్ట్రంలో అమలులోనికి వచ్చి మూడు సంవత్సరాలైంది. ఈ చట్టం అమలు జరుపుటలో అనేక చిక్కులు వచ్చి గ్రంథాలయోద్యమ ప్రచారం తృప్తికరంగా జరుగుటలేదు ఇట్టి సందర్భమున ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ నిర్వాహకులు పటమట లంకలో సమావేశమై. ఈ చట్టంలోని లోపములను సవరించవలసిన ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సభకు ఇండియా ప్రభుత్వం తరపున గ్రంథాలయ నిర్వహణలో నిపుణులగు శ్రీ రంగనాథంగారు, మదరాసు రాష్ట్ర విద్యామంత్రి యగు శ్రీ యమ్. వి. కృష్ణారావుగారు హాజరైనారు.

శ్రీ రంగనాథంగారు గ్రంథాలయ చట్టం గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడుటలేదని విద్యామంత్రికి తెలియజేశారు. వారు బిల్లు సవరించెదమని చెప్పి వుండిరిగాని, నేటి జరిగి 18 మాసములైనను ఇంతవరకు చట్టం సవరించలేదు. అందుచే గ్రంథాలయాభివృద్ధి తృప్తికరంగా జరుగుటలేదు. జిల్లా విద్యాశాఖాధికారులే కార్యదర్శు లగుటచే, వారికి మామూలుగా నున్న బాధ్యతలే ఎక్కువగుటవలన, ఈ కార్యక్రమమునకు తృప్తిగా తోడ్పడలేకపోతున్నారు. విద్యాశాఖాధికారులే ఈ విషయం అంగీకరించారు

కాన ప్రతిజిల్లా గ్రంథాలయ అథారిటీకి ఒక డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ వారిని కార్యదర్శిగ నియమించి తృప్తికరముగ గ్రంథాలయోద్యమ వ్యాప్తికి తోడ్పడవలసిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. వీరి వేతనం జిల్లా గ్రంథాలయ అథారిటీవారే భరించవచ్చును.

"గుంటూరుజిల్లాగ్రంథాలయ అథారిటీవారు ఈ సంవత్సరం క్రింది 12 కేంద్రాలలోను శాఖా గ్రంథాలయములను ఈనెలలో స్థాపించగలరు. ప్రభుత్వ అనుమతికూడా వచ్చినది ఒక్కొక్క శాఖా గ్రంథాలయమునకు సంవత్సరానికి రు. 5000/- లను గుంటూరులోని కేంద్ర గ్రంథాలయమునకు రు. 15,000 లను ఖర్చుచేస్తారు. గుంటూరు నగరంలో స్త్రీలకు వారి గృహములవద్దనే గ్రంథము అందించు యేర్పాటు చేయబడినది. (1) తెనాలి, (2) అమృతలూరు, (3) రేపల్లె, (4) బాపట్ల, (5) ఒంగోలు, (6) సత్తెనపల్లి, (7) నర్సరావుపేట, (8) గురజాల, (9) వినుకొండ, (10) చీరాల, (11) తాడికొండ. (12) పెదరావూరు. ఇందులో తెనాలి అమృతలూరు, పెదరావూరు, తాడికొండ, చీరాల గ్రామములలోని యిదివర కున్న గ్రంథాలయములే, అథారిటీవారికి అప్పగించుటకు అంగీకారమును తెలియజేశారు".

## రాజోలు తాలూకాలో దోపిడీలు

### పరిస్థితి అదుపులోకి వస్తున్న వైనం

రాజోలు, సెప్టెంబర్ 27—రాజోలుతాలూకాలో యిటీవల జరుపబడిన దోపిడీల తాలూకు ఆస్తి యిప్పుడు దాదాపు అంతా దొరికినట్లు తెలుస్తున్నది ముఖ్యమైన వ్యక్తులు కొందరు అరెస్టు చేయబడ్డారు. మిగిలినవారికై పోలీసులు గాలిస్తున్నారు.

గూడపల్లి, శివకోడు, రాజోలు, సావరం, తదితర చోట్ల లూటీచేసిన బంగారం, రొక్కం సొమ్ములో కొంత, బట్టలు, చిల్లర వస్తువులు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది.

ఈ దోపిడీలలో పాల్గొన్నవారిలో హెచ్చుమంది పాశర్లపూడి, ఈదరాడ, కడలి, చింతలపల్లి గ్రామాలకు చెందినవారట. దుస్తులు, బల్లెములు, జేబీ లైట్లు మరికొన్ని ఇతర పరికరములు ఆ దోపిడీదార్ల ఇళ్ళలో చోరీ ఆస్తితోపాటుగా పట్టుబడ్డట్లు కూడా చెప్పబడుతున్నది.

దోపిడీలలో యేదో వొక విధమైన సంబంధం కలిగివుండ వచ్చుననే అభిప్రాయంతో అరెస్టు చేయబడిన రాజోలు తాలూకా వ్యవసాయకూలీ సంఘాధ్యక్షుడు శ్రీ మామిడిశెట్టి వెంకట సత్యనారాయణ (చింతలపల్లి) యింకా పోలీసు నిర్బంధంలోనే వున్నాడు.

పాకిస్తాన్ సర్వసేనాని జనరల్ మహమ్మద్ ఆయూబ్‌ఖాన్ అమెరికాలో పర్యటించడానికి సోమవారంనాడు న్యూయార్కు చేరాడు.

### పుత్తూరులో రాష్ట్రోత్సవం

పుత్తూరు, సెప్టెంబర్ 28—పుత్తూరు బోర్డు హైస్కూలువారు ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవ సందర్భంలో అక్టోబర్ 1 వ తేదీ వుదయం ప్రభాత్ ఫేరీ బహిరంగ సభ పురావస్తు ప్రదర్శనం ఏర్పాటు చేశారు. 2 వ తేదీన ప్రభాత్ ఫేరీ బహిరంగ ఏర్పాటు చెయ్యబడుతవి. అనంతరం ఆట, పాటలు, వినోద ప్రదర్శనాలు, బహుమతి ప్రదానం జరుగుతవి.

### కడపలో

కడప, సెప్టెంబర్ 27—ఆంధ్ర రాష్ట్ర అవతరణ శుభ సమయాన మద్రాసుకోఆ తాజ్ మహల్ టీకీల కంపెనీ కడప పట్టణంలోని ట్రంకురోడ్డు వద్ద పెద్ద ఆర్చికట్టి శోభాయమానంగా దీపాలు అలంకరిస్తారు బడిపిల్లలకు చాక్‌లెట్లు, పిప్పరమెంట్లు విరివిగా పంచి పెడతారు.

## అప్పాపురం హత్యకేసు

### జామీనుపై ముద్దాయి విడుదల

పొన్నూరు, సెప్టెంబర్ 23—పొన్నూరు సబ్‌మేజిస్ట్రేటు కోర్టులో విచారించబడుచున్న అప్పాపురం హత్యకేసులోని ముద్దాయి దొప్పలపూడి రామకృష్ణయ్యకు గుంటూరు జిల్లా సెషన్సు జడ్జి శ్రీ వి. సత్యనారాయణరావుగారు సెప్టెంబర్ 22 వ తేదీన జామీను యిస్తూ వుత్తర్వు చేశారు.

వుత్తర్వుమీద పొన్నూరు సబ్‌జైలులో వున్న ఈ ముద్దాయి ఈ రోజున విడుదల గావించబడినాడు.

ఈ సంవత్సరం జులై 1 వ తేదీన ఇచ్చటికి 8 మైళ్ళదూరంలో వున్న అప్పాపురం గ్రామంలో ఆరోజు రాత్రి ముద్దాయి కొల్లా సుబ్బారావు అనే ఆతనిని కత్తితో చంపినాడని ప్రాసిక్యూషన్ కథనం.

దర్యాప్తు అనంతరం. పొన్నూరు సబ్‌మేజిస్ట్రేటు కోర్టులో పొన్నూరు పోలీసువారు ఆగస్టు 2 వ తేదీన ఈ ముద్దాయిమీద ఇండియన్ పీనల్‌కోడ్ సె 302 ను క్రింద ఛార్జిషీటు దాఖలు చేశారు. కాని, ముద్దాయి అప్పటినుంచి అజ్ఞాతవాసంలో వున్నారు.

అకస్మాత్తుగా సెప్టెంబర్ 10 వ తేదీన ఈ ముద్దాయి పొన్నూరు సబ్‌మేజిస్ట్రేటుకోర్టులో హాజరై కోర్టువారికి లొంగిపోయినాడు. వెంటనే అరెస్టు కావించబడి సబ్‌జైలునందుంచబడినాడు.

సబ్‌మేజిస్ట్రేటు శ్రీ సి. హెచ్. వెంకట్రావుగారు యింతవరకు ప్రాసిక్యూషన్ తరపున ఏడుగురు సాక్షులను విచారించి అనంతర విచారణకు వాయిదా వేశారు.

## భార్యా హంతకునికి ఉరిశిక్ష

మోరి, సెప్టెంబర్ 28—రాజోలు తాలూకా సఖినేటిపల్లి లంక కాపురస్థుడు మామాను రాఘవులు తన మూడవ పెండ్లిభార్యను హత్య చేశాడనే నేరంమోపి రాజమండ్రి సెషన్‌జడ్జి శ్రీ రంగరాజన్‌గారు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

ఫిబ్రవరి 19 వ తేదీ రాత్రి రాఘవులు (వయస్సు 40) తన భార్యయైన వెంకటనరసమ్మ (వయస్సు 14)ను హత్య చేసినట్లు మల్కిపురం పోలీసు సబ్‌ఇన్‌స్పెక్టర్ శ్రీ సి హెచ్. వీరాస్వామిగారు ఛార్జిషీటు దాఖలు చేసిన కేసులో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది.

దాంపత్య సంబంధమైన కొన్ని అపోహలకు గురియై ఇటువంటి దారుణహత్య చేసిన ఈ హంతకుడు అనుభవించవలసిన కఠినశిక్ష ఇదేనని న్యాయమూర్తి తమ తీర్పులో ఉదాహరించారట కూడా.

## వాణిజ్యవీధి

### నవరసు రేటు

మద్రాసు, సెప్టెంబర్

| అమ్మకం ఎన్ను | రు. | అ. | పై |
|---|---|---|---|
| సవరంచిల్లరధర | 58 | 4 | 0 |
| పాట్లా బంగారం | 86 | 0 | 0 |
| మూసా బంగారం | 88 | 12 | 0 |
| వెండి వందతులాలు | 154 | 0 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 9 | 0 |

### వేరుసెనగ గింజలు

(531 పౌనులు) మిషన్ నరకు

160-0-0 170-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—

8% ఎస్.ఎస్ ఎ. రెడీ 875 880-0-0

కొబ్బరినూనె కొలంబో (87½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 81-8-9 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-4-9 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-4-9 |

ఆముదం 500 "తిరువత్తూరు" 805-0-0

సేలమ్ లోటస్, స్వేన్ బ్రేండ్ (87½ పౌనుల) డబ్బాతో సహా స్టాకు లేదు

పంచదార (2 అందర్)

(ఫ్రీ మార్కెట్ ధరలు:—

పారిస్, జావా, సామర్లకోట 88-8-9

### బొంబాయి మార్కెట్

బొంబాయి, సెప్టెంబర్ 28—

| అమ్మకం వన్ను | | రు. అ. పై |
|---|---|---|
| పాట్లా బంగారం రెడీ | .... | 85-15-0 |
| వెండి 100 తులం | .... | 152-6-0 |
| సవరసు | .... | 57-10-0 |

1953 సెప్టెంబర్ 29, మంగళవారం
విజయనామ సంవత్సర
భాద్రపద బహుళ సప్తమి
సప్తమి రా॥ 8-27 గంటలవరకు
మృగశిర రా॥ 8-4 గంటలవరకు
శేష వర్జ్యం: తె॥ 4-29 గంటలనుండి


టెన్సింగ్ సుందర కేశసాధనకు

బ్రిల్‌క్రీమ్ BRYLCREEM

ఉపయోగించును.




ప్రప్రథమంగా మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అందుకున్న ఇరువురు ప్రముఖులలో నొకరగు జి. ఎమ్. షెర్పా టెన్సింగ్ నోర్కే కూడ బ్రిల్‌క్రీమ్‌నే బాగుగా వాడును.

ఎలనంటే బ్రిల్‌క్రీమ్ బట్టతల, నెరసిన వెండ్రుకలు మరియు చుండ్రురాకుండా అపుటకే శాస్త్రపద్ధతులలో తయారైనది ... వెండ్రుకలకు, తలపైచర్మమునకు అనువైన ప్రత్యేక పోషక పదార్థములు దీనిలోవున్నవి.

ఎలనంటే బ్రిల్‌క్రీమ్ కేశములను సహజంగా, కిజోవంతమగు మెరుపుతో, రోజంతయు వుంచుతుంది.

ఎలనంటే బ్రిల్‌క్రీమ్ శిరస్సునకు చల్లదనమునిచ్చు క్రీమ్; దీనిలో జిగటు పదార్థముమేమియు లేదు ... తలపై చర్మమునకు జిగటుగా అంటుకోదు, మడ్డికూడా నివ్వదు

* బ్రిల్‌క్రీమ్ అసలుసరకునే గమనించి కొనుడు.

ఎక్కువ కుటుంబములు ఏయితర కేశశృంగార సాధనముకన్నా బ్రిల్‌క్రీమ్‌నే వాడుతున్నారు

BRL 8827

డబ్బుతో కొనదగిన

డక్ బాక్

శ్రేష్ఠమైన వానకోట్లు

మేము తయారుచేసే ఇతరసామానులు:

వానకోట్లు, ఓవర్ షూస్, గం బూట్లు, ఆస్పత్రి షీటింగులు, వేడినీళ్ళ సంచులు, మంచుగడ్డ సంచులు, గాలి తలగడలు, గాలి పరుపులు, గాలి దిబ్బట్లు, నేల షీట్లు, టార్పాలిన్సు, ప్రయాణపు సామానులు వగైరా.

ధరలు విశేషంగా తగ్గింపబడినవి.

బెంగాల్ వాటర్‌ప్రూఫ్ వర్క్స్ (1940) లిమిటెడ్

32, థియేటర్ రోడ్డు, కలకత్తా.

దక్షిణ ఇండియాకు, స్టేట్సుకు ప్రతినిధులు:

ఓరియంటల్ కమర్షియల్ కార్పొరేషన్, 44, బందరు వీధి, మద్రాసు.


Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO. at the "Indian Express" Press. Old HOUSE, Mount Road, Madras. Madras Club Compound, CLUB

THE LARGEST CIRCULATED TELUGU DAILY

Regd. No. M. 3938.
ANDHRA PRABHA, MADRAS.
సంపుటి: 15 సంచిక: 230
6 పేజీలు: వెల ఒక అణా
మద్రాసు: బుధవారం
30-9-1953

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## బొంబాయి రాజధానిగా మహారాష్ట్రం

నాగపూర్, సెప్టెంబర్ 28—బొంబాయి నగరం రాజధానిగా మహారాష్ట్రాన్ని నిర్మించాలని రెండు రోజులుగా ఇక్కడ జరుగుతున్న బొంబాయి, మధ్యప్రదేశ్, హైదరాబాద్ మహారాష్ట్ర ప్రముఖ నాయకుల సమావేశంలో తీర్మానించబడింది.

# ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణంలో తిరిగి కొన్ని చిక్కులు

## మంత్రులు కాగల ఇతర పార్టీలవారు కూడా కాంగ్రెసు అసోసియేట్ సభ్యులు కావాలట

### ఆచార్యరంగాకు ఆహ్వానం

మంత్రివర్గంలో చేరరంటని ప్రకాశం, సంజీవరెడ్డిగార్లు కలిసి పిలుస్తారట

కర్నూలు, సెప్టెంబరు 29 — కృషీకార్ లోక్‌పార్టీ నాయకుడు ఆచార్యరంగాగారిని ఆంధ్రమంత్రివర్గంలో చేరమని శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లు సమిష్టిగా ఆహ్వానించగలరని ఆ ఇద్దరి నాయకులకు సన్నిహితంగా వున్న వర్గాలద్వారా తెలుస్తున్నది. ప్రధాని నెహ్రూతో సంప్రతించినమీదట ఆచార్యరంగా ఒక నిర్ణయానికి రాగలరని విశ్వసించబడుతున్నది కూడా. అందువల్లనే ప్రధాని నెహ్రూ కర్నూలు చేరేవరకు ఆంధ్రమంత్రుల జాబితా తయారుకాదని అందరూ భావిస్తున్నారు.

ఆచార్యరంగాను ఏ విధంగానైనా ఒప్పించి ఆంధ్రమంత్రివర్గంలో చేర్పించడం ద్వారా కృషీకార్ లోక్‌పార్టీలో విభేదాలను తొలగించవచ్చుననే విశ్వాసం శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్లకు కలదని కూడా చెప్పబడుతున్నది.

ఆచార్యరంగా బుధవారం నాటికి నిడుబ్రోలు నుంచి ఇక్కడికి రాగలరని తలంచబడుతున్నది.

నేటి ఉదయమే ఇక్కడికి వచ్చిన లోక్‌పార్టీ నాయకుడు శ్రీ లచ్చన్న గారు ఆంధ్రప్రభ విలేకరితో మాట్లాడుతూ ఆంధ్ర మంత్రివర్గంలో చేరమని ఆచార్యరంగాను ఆహ్వానించినసంగతి తనకు తెలియదన్నారు. మంత్రివర్గ నిర్మాణం సందర్భంలో జరిగే సమాలోచనలలో పాల్గొనడానికి ఆచార్యరంగా కర్నూలు వస్తున్నారనడంకూడా సరికాదన్నారు.

శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డిగార్ల ఆహ్వానాన్ని ఆచార్యరంగా నిరాకరించినప్పుడు లోక్‌పార్టీ నుంచి తిమ్మారెడ్డిగారు కాని శ్రీ లచ్చన్న గారు కాని మంత్రివర్గంలో చేరగలరట.

శ్రీ తిమ్మారెడ్డిగారిపై కాంగ్రెసు వర్గాలు మొగ్గు చూపుతున్నప్పటికీ "ఆయన పార్టీలో ఆయనను సమర్థించే వారెంతమంది" అనేది కూడా ఆలోచనలో కలదట.

ఈ సందర్భంలోనే శ్రీ ఆదినారాయణ రెడ్డిగారి నాయకత్వాన ప్రజాపార్టీలో వున్న ఆరుగురు సభ్యులు కూడా శ్రీ తిమ్మారెడ్డిగారిని బలపరుస్తున్నారని చెప్పబడుతున్నది.

శ్రీ తిమ్మారెడ్డిగారు నేడే శ్రీ సంజీవరెడ్డిగారిని కలుసుకున్నారు. శ్రీ తిమ్మారెడ్డిగారు ఆంధ్రప్రభ విలేకరితో మాట్లాడుతూ శ్రీ ప్రకాశంపంతులుగారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు కనక ఆయనను బలపరచడానికి లోక్‌పార్టీ వారికి అభ్యంతరం వుండదన్నారు.

శ్రీ కడప కోటిరెడ్డిగారు, శ్రీమతి కడప రామసుబ్బమ్మగార్లు నేటి ఉదయం శ్రీ సంజీవరెడ్డిగారిని కలుసుకొని సమాలోచనలు జరిపారు.

---

శ్రీ సంజీవరెడ్డిగారు నేడు రాజభవన్‌కు వెళ్లి శ్రీ త్రివేదీతో మూడవ దఫా సమాలోచనలు జరిపారు. గతరాత్రి శ్రీ ప్రకాశం పంతులుగారిని కలుసుకొని దాదాపు అరగంట సేపు మాట్లాడారు. సుస్థిర మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి ఈ సమాలోచనలు జరిగినట్టు తెలుస్తున్నది. (మ వి)

### ప్రధాని నెహ్రూ వచ్చేవరకు అంతిమ నిర్ణయం జరగబోదట

మద్రాసు, సెప్టెంబర్ 29 — ఆంధ్ర మంత్రివర్గ నిర్మాణం సందర్భంలో మంత్రులుగా వుండే కాంగ్రెసేతర పార్టీల ప్రతినిధులుకూడా కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరాలా లేదా అనే విషయమై కొద్దిగా భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు తెలుస్తున్నది.

తాను మాత్రమే కాంగ్రెసు పార్టీలో అసోసియేట్ సభ్యుడుగా చేరితే సరిపోతుందని, తన సహచరులెవ్వరూ అసోసియేట్ సభ్యులు కావలసిన అవసరం లేదని శ్రీ ప్రకాశం పంతులుగారు చేసిన ప్రకటనతో కొత్త చిక్కులు ప్రారంభమైనవనే వ్యాఖ్యానాన్ని అభిజ్ఞవర్గాలు చేస్తున్నవి. అందువల్లనే ప్రధాని నెహ్రూ 30 వ తేదీన కర్నూలు చేరిన తరువాత ఆయనతో ఆ రాత్రి సంప్రతించిన తరువాత కాని మంత్రుల పేర్ల జాబితా తయారు కాదని చెప్పడం జరుగుతున్నదని అంటున్నారు.

ఆంధ్ర మంత్రివర్గంలో తప్పకుండా వుండగలరని ఆశయా చెప్పుకుంటున్న శ్రీ తెన్నేటి విశ్వనాథంగారు ప్రజా-సోషలిస్టు పార్టీ సభ్యులుగాను, ఆంధ్ర ప్రజా-సోషలిస్టు పార్టీ అధ్యక్షులుగాను వున్నారు కనక ఆయన సభ్యత్వాన్ని గురించి వివరణ జరగవలసి వుంటుందంటున్నారు. ఇలాంటి వ్యవహారాలన్నీ పరిష్కారమగువరకు మంత్రివర్గంలో ఒక సీటును ఖాళీగా వుంచడం సంభవమంటున్నారు కూడా.

ఇప్పటి సూచనలనుబట్టి ఏడుగురు మాత్రమే మంత్రులు వుండగలరని తెలుస్తున్నది. అయితే పండిట్ నెహ్రూ ఆమోదించినప్పుడు ఇది తొమ్మిదివరకు పెరగవచ్చునంటున్నారు.

తప్పకుండా మంత్రివర్గంలో వుండవలసిన వారిపేర్లతో ఒక జాబితా, ఎవరో ఒకరు వుండవలసిన వారిపేర్లతో మరొక జాబితా సిద్ధమైనట్టు తెలుస్తున్నది.

చివరి నిముషంలో ఎలాంటి మార్పులు జరగకుండావుంటే ఈ కిందివారు తప్పకుండా మంత్రులు కాగలరని తెలుస్తున్నది.

శ్రీ ప్రకాశం, శ్రీ సంజీవరెడ్డి, శ్రీ విశ్వనాథం, శ్రీ సంజీవయ్య.

మొత్తం ఏడుగురు సభ్యులలోను కాంగ్రెసు సభ్యులు శ్రీ ప్రకాశంగారితో సహా నలుగురు, ప్రజా-సోషలిస్టు పార్టీనుంచి ఒకరు, మరిద్దరు ఇతర గ్రూపులవారు వుంటారట.

పైన వివరించిన నలుగురు కాక మిగిలిన మూడు స్థానాలకు కిందివారి మధ్య పోటీగా వున్నట్టు తెలుస్తున్నది.

శ్రీ ఆర్. లక్ష్మీనరసింహం దొర (స్వతంత్ర, కాంగ్రెసును బలపరుస్తున్నవారు), లేదా శ్రీ వై. ఆదినారాయణరెడ్డి (ప్రజాపార్టీ) శ్రీ ప్రకాశం శ్రీ విశ్వనాథంగార్లు శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నియోజకవర్గాలకు చెందివున్నందున, శ్రీ లక్ష్మీనరసింహం దొర కూడా అదే ప్రాంతాలనుంచి వచ్చినందున శ్రీ ఆదినారాయణరెడ్డిగారు మంత్రి కావడానికి హెచ్చు అవకాశాలు వున్న సూచనలు కానవస్తున్నవి.

కమ్మకులానికి చెందిన ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచనతో కాంగ్రెసు పార్టీకి చెందిన శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు, శ్రీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావుగార్లలో ఎవరికి యివ్వాలనేది చర్చలో వున్నట్టు తెలుస్తున్నది.

సోషే కృషీకార్ లోక్‌పార్టీనుంచి శ్రీ తిమ్మారెడ్డిగారా లేక శ్రీ లచ్చన్నగారా అన్నది ఆలోచనలో వున్నది. లోక్‌పార్టీ సభ్యులలో అధిక సంఖ్యాకులు శ్రీ లచ్చన్నగారిని కోరుతున్నారని, కాంగ్రెస్ వర్గాలు శ్రీ తిమ్మారెడ్డిగారి వైపు మొగ్గుచూపుతున్నారని తెలుస్తున్నది. ఒకవేళ శ్రీ తిమ్మారెడ్డిగారిని మంత్రిగా చేసేపక్షంలో లోక్‌పార్టీవారు కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యత్వాన్ని ఉపసంహరింపుకొని ప్రతిపక్షంగా వుండిపోవడం తథ్యమని చెప్పబడుతున్నది.

మంత్రివర్గ సభ్యులను తొమ్మిదికి పెంచినప్పుడు కాంగ్రెసుకు మరొక సీటు వస్తుందని, దానికి శ్రీ కడప కోటిరెడ్డిగారు తప్పక నియమింపబడగలరని అనుకోబడుతున్నారు.

#### నాయకుల సమాలోచనలు

ఇక రెండు రోజులలో ఆంధ్రరాష్ట్రావతరణ జరగనున్న దినగానే కొత్త రాష్ట్రంలో సుస్థిర మంత్రివర్గ స్థాపనను గురించి ఆంధ్ర నాయకుల మధ్య సమాలోచనలు జోరుగా సాగుతున్నవని కర్నూలులోని పి. టి. ఐ విలేకరి వ్రాస్తున్నాడు.

ముఖ్యమంత్రి కానున్న శ్రీ ప్రకాశం పంతులుగారు మంత్రుల నిర్ణయాన్ని గురించి పార్టీ నాయకులతోను, ప్రముఖ శాసనసభ్యులతోను సమాలోచనలు ప్రారంభించారు.

శ్రీ ప్రకాశం పంతులుగారు, శ్రీ సంజీవరెడ్డిగారు నిన్న సమాలోచనలు జరుపుతున్నారు. నేడు, రేపు అనేక దఫాలు సమావేశం కాగలరట కూడా.

ఆరుగురు సభ్యులు కల ప్రజాపార్టీ నాయకుడు శ్రీ ఆదినారాయణ రెడ్డిగారు, లోక్‌పార్టీకి చెందిన శ్రీ తిమ్మారెడ్డిగారు, కాంగ్రెసు మాజీ-కార్యదర్శి శ్రీ కళా వెంకటరావుగారు నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఆచార్య రంగా, శ్రీ విశ్వనాథం ప్రభృతులు రేపటికి కర్నూలు చేరగలరని తెలుస్తున్నది.

శ్రీ ప్రకాశం పంతులుగారు, శ్రీ సంజీవరెడ్డిగారు కలిసి నిన్నను రాజభవన్‌లో శ్రీ త్రివేదిని కలుసుకున్నారు. కేవలం పరామర్శకోసం వీరు వెళ్ళినట్టు తలంచబడుతున్నది.

నేటి సాయంకాలం శ్రీ సంజీవరెడ్డిగారు ఒక్కరే శ్రీ త్రివేదిని కలుసుకొన్నారు. తిరిగి రేపు కూడా కలుసుకొనగలరట. మంత్రివర్గం అధికారస్వీకరణ, నూతన రాష్ట్రానికి ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం వగైరా కార్యక్రమాలను గురించి వీరు చర్చించుకున్నారట.

"నేను శ్రీ త్రివేదిగారిని కలుసుకోవడంలో ప్రత్యేకత ఏమీలేదు" అని శ్రీ సంజీవరెడ్డిగారు పత్రికా విలేకరులతో చెప్పారు. మంత్రివర్గ సభ్యులను గురించి తాను అప్పే ఆలోచించడం లేదని, అది శ్రీ ప్రకాశంగారు నిర్ణయించుకొనవలసి వుంటుందనికూడా అన్నారు.

ఆంధ్ర మంత్రివర్గంలో తప్పకుండా వుండగలరని చెప్పబడుతున్న నలుగురి పేర్లను గురించి విలేకరులు ప్రస్తావించగా "వీరి విషయంలో కూడా చివరలో ఆశ్చర్యపడదగిన మార్పులు రావన్న గ్యారంటీ ఏమిటి?" అన్నారు.

రేపటివరకు మంత్రుల జాబితా తయారుకాదని కాంగ్రెసు అభిజ్ఞవర్గాలు చెబుతున్నవి. ఆంధ్రకు ఏడుగురు మంత్రులు వుండాలని కాంగ్రెసు హైకమాండ్ అభిప్రాయపడినప్పటికీ ప్రధాని నెహ్రూతో సంప్రతించిన మీదట ఈ సంఖ్యను రెండు లేక మూడింటివరకు పెంచాలన్న యోచన జరుగుతున్నట్టు చెప్పబడుతున్నది కూడా.

"మంత్రివర్గంలో వుండగలవారు శ్రీ ప్రకాశంగారికి వలె కాంగ్రెసుపార్టీలో అసోసియేట్ సభ్యులుగా చేరవలసి వుంటుందా" అన్న ప్రశ్నకు శ్రీ సంజీవరెడ్డిగారు సమాధానం చెప్పలేదని కర్నూలులోని యు. పి. ఐ విలేకరి వ్రాస్తున్నాడు.

#### కాంగ్రెసు పార్టీ సమావేశం

మంగళవారం మధ్యాహ్నం కర్నూలులో జరిగిన కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో శ్రీ ప్రకాశం పంతులుగారు కూడా పాల్గొనగలరని, మంత్రివర్గ నిర్మాణాన్ని గురించి చర్చలు జరుగగలవని తెలుస్తున్నది. ఈ సమావేశానికి లోక్‌పార్టీవారు కూడా హాజరు కాగలరన్న విశ్వాసం శ్రీ సంజీవరెడ్డిగారికి కలదని కూడా యు. పి. ఐ విలేకరి వ్రాస్తున్నాడు.

### పండిట్ శుక్లాపై విశ్వాస ప్రకటన

విశ్వాసరాహిత్య తీర్మానం వోటమి

నాగపూర్, సెప్టెంబర్ 28 — మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నేడు పండిట్ రవిశంకర శుక్లా మంత్రివర్గం పట్ల అవిశ్వాసం ప్రకటిస్తూ ప్రతిపాదించిన తీర్మానం వోడిపోయింది. ప్రతికూలంగా 150 వోట్లు, అనుకూలంగా 13 వోట్లు వచ్చాయి.

ముఖ్యమంత్రి పండిట్ రవిశంకర శుక్లా రెండు గంటలసేపు ప్రసంగించి, ప్రతిపక్షం వారు చేసిన ఆరోపణలను ఖండించారు. అస్పష్టమైన పత్రికల వార్తలు, వదంతులు ఆధారంగా ప్రతిపక్షంవారు మంత్రివర్గంపై ఆరోపణలు చేసి, విశ్వాసరాహిత్య తీర్మానం ప్రతిపాదించే హక్కును కూడా కోల్పోయారని ముఖ్యమంత్రి అన్నారు.

తర్వాత విద్యాశాఖా మంత్రి ప్రసంగిస్తూ, 100 రూపాయలకు లోపు జీతాలున్న ప్రభుత్వోద్యోగుల కుమారులకు ఉచితంగా విద్యా సౌకర్యం కలిగించే ప్రణాళిక త్వరలో అమలు పరచబడుతుందన్నారు.

### నేతాజీ పుట్టినిల్లు

ఆసుపత్రి స్థాపనకై ఖరీదు

కటక్ సెప్టెంబర్ 28—కటక్‌లో సోమవారంనాడు నేతాజీ సేవాసదన్ వార్షిక సమావేశం శ్రీ హరేకృష్ణ మెహతాబ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సంస్థకు రాజపోషకులైన గవర్నరు సయ్యద్ ఫజల్ అలీకూడా సభకు హాజరైనారు.

నేతాజీ జన్మించిన "జానకీనాథ్ భవన్"ను కొని దానిలో ఆసుపత్రి పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ హరేకృష్ణ మెహతాబ్ వెల్లడించారు.

### భూస్వామ్య సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం కృషి

తగు లెక్కల సేకరణకు రాష్ట్రాలకు ఆదేశం

కమతాలకు గరిష్ఠ పరిమితి నిర్ణయానికి సుముఖత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 28 — భూమిలేని వ్యవసాయదారులకు భూమిని లభింపజేసే నిమిత్తం దేశంలోని భూమిని పునర్విభజించే విషయమై ప్రప్రథమంగా ఇండియా ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నది. ఇందుకోసం తమ తమ ప్రాంతాలలోని కమతాలకు సంబంధించిన లెక్కల వివరాలను సేకరించే విధానాలను సూచిస్తూ, ప్లానింగ్ కమిషన్ త్వరలోనే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు 'సర్క్యులర్' జారీ చేయగలదని కూడా తెలుస్తున్నది.

ఇప్పటి తాత్కాలిక కార్యక్రమంమేరకు ఈ లెక్కల సేకరణ రెండు దశలుగా జరగగలదని తెలుస్తున్నది. మొదటిదశలో భూమి పునర్విభజన విధానం రూపొందించడానికి అవసరమైన కనీస వివరాలు సేకరిస్తారు. రెండవదశలో, రూపొందించిన విధానాన్ని అమలుపరచడానికి అవసరమైన పూర్తి వివరాలన్నీ సేకరించబడతాయి.

కమతాలకు గరిష్ఠప్రమాణం నిర్ణయించాలని కోరుతూ కొన్ని చిన్నరాష్ట్రాలు తమకు తాముగా చేస్తున్న ప్రయత్నాలను ఇండియా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వచ్చింది కాని, యిప్పుడు సేకరించబోయే లెక్కలనుబట్టి ఆ విధానం మారిపోయి ప్రస్తుతం వుండదగు కమతాలకు కాని పై మునుసంపాదించదగు భూములకు ప్రత్యేకంగా గరిష్ఠ పరిమితులు నిర్ణయించే విధానం సూచింపబడుతున్నది.

రాష్ట్ర వ్యవసాయ మంత్రుల సమావేశంలో యూనియన్ వ్యవసాయ మంత్రి శ్రీ పంజాబ్‌రావు దేశముఖ్ చేసిన ప్రసంగాన్నిబట్టి భూమి పునర్విభజన సాధ్యాసాధ్యాలను గురించి కేంద్రప్రభుత్వంలో గల విభిన్నాభిప్రాయాలు సర్దుబాటు కానట్టు బోధపడుతుంది.

కాని గత జూలైలో ఆగ్రాలో జరిగిన అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశం నిర్ణయం మేరకు తీవ్రమైన భూమి సంస్కరణలు అమలుజరపడానికి, అవసరమైన లెక్కల సేకరణకు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను నిలుపకుండా కొనసాగించాలని ప్రధాని నెహ్రూ ఆతురతగా వున్నట్టు తెలుస్తున్నది.

సాంఘిక ఆర్థికాభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఎ ఐ సి సి చేసిన తీర్మానం యిలా వుంది: 'భూమి సంస్కరణల విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత అభివృద్ధిని సాధించినప్పటికీ దున్నేవాడే భూమికి యజమాని కావడానికి యింకా చేయవలసినది చాలా వుంది. భూములకు సంబంధించిన లెక్కల వివరాలను సేకరించడానికి భూమి లేని వారికి భూమిని పునర్విభజించే దృష్టితో కమతాల గరిష్ఠ పరిమితులను నిర్ణయించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలి"

ప్రథమదశలో సేకరించబడే లెక్కల ఫలితంగా భూమిపునర్విభజన ఫలితంగా ఉదయించే సమస్యల పరిష్కారానికి ప్రాతిపదిక కాదగు వివరాలు లభిస్తాయి.

కమతాలకు ఒకానొక గరిష్ఠపరిమితి నిర్ణయించిన ఫలితంగా భూమిలేనివారికి ఎంత భూమి లభించగలదనే ముఖ్య విషయం ఒకటి యిందువల్ల తేలిపోతుంది. కుటుంబానికి 50 లేక 70 ఎకరాల కమతం పరిమితి నిర్ణయించే ప్రాతిపదికపై యిప్పటి చర్చలు సాగుతున్నాయి.

లెక్కల వివరాలు తెలియకపోతే గరిష్ఠ పరిమితి నిర్ణయించిన ఫలితంగా పంపకానికి ఎంత భూమి లభిస్తుందనే విషయమై ఈ సమస్యపట్ల తమకుగల అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలనుబట్టి తోచిన విధంగా వూహించడం జరుగుతున్నది.

ఈ సంస్కరణ ఫలితంగా భూములు పొందేవారు ఆ భూముల అభివృద్ధికి, నిర్వహణకు ఎంతవరకు వెచ్చించే శక్తి వున్నదనే సంగతి ఈ లెక్కలద్వారా తెలియగల మరో ముఖ్య విషయమని భావించబడుతున్నది. భూమిలేనివారికి భూమి లభించినప్పటికీ వారికి పెట్టుబడి లేని కారణంగా ఉత్పత్తి తగ్గిపోగలదని ప్రధానంగా విమర్శించడం జరుగుతున్నందున ఈ విషయం చాలా ముఖ్యమైనదిగా భావించబడుతున్నది. కొత్తగా భూములు పొందే వారికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వం ఎంతవరకు అందజేయగలదనే విషయం కూడా యోచించవలసివుంది.

ఎస్టేట్లు, కాఫీ, టీ, రబ్బరు తోటలకు యిప్పుడు యజమానులకు గల హక్కులను గురించి, వాటిని కూడా పంచాలా అనే విషయాన్ని గురించి పరిశీలించడం మూడవ విషయం.

ఈ లెక్కల సేకరణవల్ల ప్రస్తుతం "స్వంత వ్యవసాయం", "భూస్వామి యిష్టాలపై ఆధారపడి వుండే కౌలుదారు" అనే పదాలకు వివిధ రాష్ట్రాలలో గల అర్థాల

(మిగతా 2 వ పేజీలో)

### జపాన్‌కు రక్షణసేన నిర్మాణ పథకం

రాజకీయ నాయకుల మధ్య అంగీకారం కుదిరినట్టు ప్రకటన

టోకియో, సెప్టెంబరు 27 — జపాన్‌లో ప్రస్తుతం గల జాతీయ పౌరరక్షణ దళాలను 2,50,000 మంది సాయుధ సైనికులతోను జెట్ యుద్ధ విమానాలతోను విమాన వాహక నౌకలతోను జాతీయ సైన్యంగా రూపొందించడానికి తయారు చేయబడిన ప్రణాళికపై నేడు జపానీస్ రాజకీయ నాయకుల మధ్య అంగీకారం కుదిరింది.

జపానీస్ ప్రధాని షిగేరూ యోషిదా, ప్రతికూలపక్షనాయకుడు మామోరూ షిగెమిట్సూ నేడు టోకియోకు దక్షిణంగా గల కామకూరాలో సమావేశమై చర్చలను జరిపిన పిమ్మట సంయుక్తంగా ఒక ప్రకటనచేస్తూ, జపాన్‌ను ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని సంభవించగల దురాక్రమణనుంచి రక్షించడానికి రూపొందించబడిన దీర్ఘకాలిక ప్రణాళికపై తమ ఉభయుల మధ్య అంగీకారం కుదిరినట్టు ప్రకటించారు.

### హనోయ్ ప్రాంతంలో కొత్త ఫ్రెంచి దాడులు

135 మంది వియట్‌మిన్‌ల మృతి

సైగాన్, సెప్టెంబర్ 27— హనోయ్‌కి ఆగ్నేయంగా రెడ్‌నది డెల్టాలో వున్న గ్రామాలలోని వియట్‌మిన్ స్థావరాలను తుడిచిపెట్టడానికి అయిదురోజుల క్రిందట తాను ప్రారంభించిన కొత్త చర్యల తొలి ఘట్టంలో 135 మంది వియట్‌మిన్ సైనికులు హతులయ్యారనీ, 123 మంది గాయపడ్డారనీ, మరొక నూరు మంది ఖైదీలుగా పట్టుబడ్డారనీ నేటిరాత్రి ఫ్రెంచి సైనిక ప్రధాన కార్యాలయం ప్రకటించింది.

ఫ్రెంచి, వియట్‌నామ్ దళాలలో ఎంత మంది హతక్షతగాత్రులైనదీ ఈ ప్రకటనలో పేర్కొనబడలేదు.

---

పర్షియన్ అఖాతంలోని బెహ్రెయిన్ దీవిలో కాలు పెట్టేవారి నెవరినైనా చంపివేస్తామని బ్రిటన్ బెదిరించినట్టు ఆరోపించబడింది.

### ముసాదిక్‌పై నేరారోపణలు

ప్రాసిక్యూటర్లు తయారుచేస్తున్నారట

టెహరాన్, సెప్టెంబర్ 29—పర్షియా మాజీ ప్రధాని డాక్టర్ ముసాదిక్‌ను ప్రశ్నలు వేయడం, ఆయన వాఙ్మూలం ఇవ్వడం పూర్తి అయింది.

ప్రస్తుతం ప్రాసిక్యూటర్లు ఆయనపై నేరారోపణలను తయారు చేస్తున్నారు.

ముసాదిక్ సహచరులు మూడు భాగాలుగా విచారించబడతారు.

ఇందులో ముసాదిక్ మంత్రివర్గ సభ్యులు మొదటివర్గం. డాక్టర్ ముసాదిక్ అక్రమ ఉత్తరువులను పాటించడం ద్వారా రాజును చేసిన ప్రమాణాన్ని ధిక్కరించిన సైనికాధికారులు రెండవవర్గంవారు. రాజును భ్రష్టుంచేసి, రాజరికాన్ని తొలగించడానికి ముసాదిక్‌కు పూర్తిగా సహాయం చేసిన సివిల్ అధికారులు మూడవ వర్గం వారు.

డాక్టర్ ముసాదిక్ పట్ల అభిమానంతో నిర్వహించబడుతున్న జాతీయోద్యమాన్ని తామింకా బలపరుస్తున్నామని వివరిస్తూ సెక్షనయిల్ చేసిన కరపత్రాలను ప్రభుత్వాధికారులు పత్రికా విలేకరులకు పంపుతున్నారు.

హింసాకాండకు పోదిగట్టగలనని దేశంలో ముత్తాన్ని భయపెడుతూ ప్రజలందరికీ సింహస్వప్నంగా జాహిదీ మంత్రివర్గం వ్యవహరిస్తున్నదని కూడా ఈ కరపత్రంలో ఆరోపించబడింది.

అమెరికన్, బ్రిటిష్ ఇంపీరియలిస్టులు లక్షల కొలది డాలర్లు ఖర్చు పెట్టుతూ కశానీ వంటి ముల్లాల సహాయంతోను, రిటైరు అయిన సైనికాధికారుల సహాయంతోను జాతీయోద్యమాన్ని ధ్వంసం చేయడానికి యత్నిస్తున్నారని, జాతీయోద్యమం నాశనం కాకపోగా తగుసమయంలో ద్విగుణీకృతం కాగలదనికూడా ఈ కరపత్రంలో పేర్కొనబడింది.

#### మాజీ గవర్నర్ అరెస్టు

దక్షిణ ఇరాన్‌లో ఖుజిస్తాన్ మాజీ గవర్నర్ అరెస్టు కావించబడినట్టు తెలుస్తున్నది.

ముసాదిక్ పదవీభ్రష్టుడైన సమయాన ఆయన భవనానికి ఆస్తికి సంభవించిన నష్టానికి పరిహారం చెల్లించరాదని నేషనల్ ఇన్స్యూరెన్సు కంపెనీ నిర్ణయించింది.

ఇరాక్ ప్రధాని జాహిదీకి పని వత్తిడివల్ల జ్వరం వచ్చి సుస్తీగా వున్నారు, అయినా మామూలు పని ఆయన మామూలుగానే చేస్తున్నారు.

మాజీ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఫతేమీని లొంగిపోవలసిందిగా హెచ్చరిస్తూ ప్రాసిక్యూటరు ఉత్తరువులు జారీచేశాడు.

బోయర్ అహ్మదీ తెగవారిలో ముసాదిక్ అభిమానులకు జాహిదీ అభిమానులకు భిన్నాభిప్రాయాలు ఏర్పడినవని తెలుస్తున్నది. దక్షిణ ఇరాన్ మొత్తంలో ఈ తెగవారే వున్నారు.

### అగ్రనాయక చతుష్టయ సమావేశానికి సమితిలో ఇండియా ప్రతిపాదన

—అసెంబ్లీలో కృష్ణమీనన్ ప్రసంగం

న్యూయార్క్, సెప్టెంబర్ 28 — అగ్రరాజ్య చతుష్టయం అధినేతలు సమావేశమై ప్రపంచ సమస్యల పరిష్కారానికి మార్గాలను సాధించాలని నేడు మిత్రరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఉపన్యసిస్తూ ఇండియా ప్రతినిధివర్గ నాయకుడు శ్రీ కృష్ణమీనన్ సూచించాడు.

జనరల్ అసెంబ్లీ సమావేశం ముగియనున్న ఈ సమయంలో కొట్లాడుతూ ఇలాంటి సూచన అసెంబ్లీ చేయడం అవసరమని కూడా ఆయన అన్నాడు.

ఒక తీర్మానాన్ని ప్రతిపాదించడం ఇండియా ఉద్దేశ్యం కాదని, ఈ సూచన చేయడమే ఇండియా లక్ష్యమని కూడా ఆయన వివరించాడు.

అగ్రరాజ్యచతుష్టయ సమావేశానికి బ్రిటిష ప్రధాని చర్చిల్ చేసిన ప్రతిపాదనను ప్రస్తావించి ఈ ప్రతిపాదనను పండిట్ నెహ్రూ సమర్థించిన సంగతి ఆయన ఉదహరించాడు.

అగ్రరాజ్యాలమధ్య సఖ్యత లేనిదే ప్రపంచ శాంతి అసంభవమని వివరిస్తూ అగ్రరాజ్యాల నాయకులు సమావేశం కావడం అవసరమని ఇండియా భావిస్తున్నదన్నారు. పునరాయుధ ధారణ సంగతి ప్రసక్తి తెచ్చి ఈ సంవత్సరం ఆయుధోత్పత్తి కార్యక్రమాలు హెచ్చుతున్నట్టు తరచు వార్తలు వస్తున్నవని, ఇవి కొత్త సంక్షోభాలకు దారితీస్తున్నట్టు ద్యోతకమౌతున్నదని అన్నాడు.

హైడ్రోజన్ బాంబులలోను విధ్వంసక కార్యక్రమాలకు ఉపయోగించకుండా అసెంబ్లీ సపేక్షించవలసిన సమయం ఆసన్నమైనదన్నాడు. పెద్ద సమస్యను పరిష్కరిస్తున్నవని అనుకోకుండా ఈ విధంగా పాటిస్తున్నట్టు అగ్రరాజ్యాల చేత ప్రకటన చేయించవచ్చునని, మాటలవల్ల సమస్యలు పరిష్కారం కావని ...

వైఖరిలో మార్పు రావడం అవసరమని అన్నాడు.

ఇటీవల పండిట్ నెహ్రూ చేసిన ప్రకటనలో దక్షిణ అమెరికన్ రాజ్యాల ప్రతినిధులను విమర్శించినటుగా వారు భావిస్తున్నారని చెప్పి, ప్రధాని నెహ్రూ ఇండియా పార్లమెంటులో చేసిన ప్రకటనను చదివి ఏ దేశాన్ని కించపరిచే విధంగా దానిలో ఏమీ లేదని ఆయన చెప్పాడు.

మిత్రరాజ్యసమితిలో ఆసియా రాజ్యాల ప్రాతినిధ్యం సంగతి ప్రస్తావించి ఇప్పటికే తగిన ప్రాతినిధ్యం లేకుండా వున్న సందర్భంలో ఇంకా విభజనలు చేసి సమ ఉక్తులను స్థాపించాలన్న భావం ఇండియాకు లేదన్నాడు. ఆసియాలో మూడింట రెండు వంతులకు ప్రాతినిధ్యం లేదని అన్నాడు.

బర్మాలో చైనీస్ నేషనలిస్టు గెరిల్లా దళాల ఉనికినికూడా ప్రస్తావించి, మిత్రరాజ్యసమితిలో సభ్యత్వం కలిగివున్న ఒక దేశాన్ని సవాలు చేస్తున్న సేనలను సమితి నిరోధించలేకపోవడం విచారకరమన్నాడు.

బర్మా కేమి ముప్పు సంభవించినా అది ఇండియాకు కూడా సంబంధించినదే నన్నాడు. దక్షిణాఫ్రికాలో జాతి విద్వేషమును ప్రచారం చేయడం జరుగుతున్నది కేవలం ఒక జాతి విషయం కాదన్నాడు.

ప్రపంచానికి ఇకముందు ఏమి సంభవించగలదో కొరియాను చూసి తెలుసుకోవచ్చునని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నదని చెప్పి ఇన్ని సంవత్సరాలుగా సమితి చేసిన కృషి శాంతిని సాధించగలిగేటట్లు చూడాలన్నాడు. కొరియా సభలో నైనా ఉత్తరకొరియా సౌజన్యంగా వ్యవహరించగలదని ఇండియా ఆశిస్తున్నదన్నాడు. స్వదేశాలకు తిరిగిపోవాలని కోరని కొరియా యుద్ధఖైదీల రక్షణ బాధ్యతను ఇండియన్ సేనలు స్వీకరించిన సంగతి ప్రస్తావించి ఇండియా తన నిష్పక్షపాత ధర్మాన్ని నిర్వర్తించగలదన్నాడు.

గంట ముప్పావు సేపు ముందుగా తయారుచేసుకొనివచ్చిన ప్రకటనను శ్రీ మీనన్ చదివాడు.

### ట్రాంకంపెనీ లైసెన్సు రద్దు

—మద్రాసు ప్రభుత్వ ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 29—మద్రాసులో ట్రాములను నడపడంకోసం మద్రాసు ట్రాంవే కంపెనీ కిచ్చిన లైసెన్సును రద్దుచేయాలని మద్రాసు ప్రభుత్వం నిశ్చయించినదని మద్రాస్ కార్మికమంత్రి డాక్టర్ యు. కృష్ణారావు నేటి సాయంత్రం ఒక ప్రకటనచేశారు. న్యాయశాఖ మంత్రి శ్రీ కె. పి. కుట్టికృష్ణమీనన్‌తో జరిపిన సమావేశానంతరం ఆయన ఈ ప్రకటన చేశారు.

ఈ ప్రకటన చేయటంవల్ల పరిస్థితి సువ్యక్తం అయింది. ట్రాంవే పనివారు తమ ప్రావిడెంటు ఫండును కంపెనీనుంచి తిరిగి తీసుకొనవచ్చును.

ట్రాంవే సర్వీసును తిరిగి నడపాలని కంపెనీ కోరినచో మరల లైసెన్సుకోసం కొత్తగా అప్లికేషన్ పెట్టుకొనవలసివుంటుంది.

నేటి ఉదయం కాబినెట్ రూములో జరిగిన మంత్రుల ఇష్టాగోష్ఠి సమావేశంలో ఈ విషయం పరిశీలించబడినదని కూడా తెలుస్తున్నది.

ఆంధ్రప్రభ

చందాదారులకు మనవి

★

ఆంధ్రరాష్ట్రావతరణోత్సవం సందర్భంగా 1-10-53 తేదీన వెలువడే 8 విభాగాలతో ప్రత్యేక సంచిక వెల రు. 0-2-0. ఈ ప్రకారం చందాదారుల ఖాతాలలో ఈ సంచికకేంద వ్రాయబడగలదు.

మేనేజర్,
"ఆంధ్రప్రభ"

ఈ చారిత్రాత్మకమైన ఆంధ్రరాష్ట్రావతరణ సమయమున నూతనముగా ఉద్భవించిన రాష్ట్ర ఆరోగ్యాభివృద్ధికి, వ్యాపార విస్తృతికి సకల కొలది ఆంధ్రులతోపాటు మేమున్నూ శుభాకాంక్షలు ప్రకటించుచున్నాము. 16 సంవత్సరాల పైగా నుండి ఆంధ్రుల అభిమాన ఫౌంటెన్ పెన్ ఇంకు అయిన "రామన్ ఇంక్" మాన్యుఫాక్చరర్సు ప్రకటించుచున్నారు

రీగల్ ప్రాడక్ట్సు లిమిటెడ్ — పో. బా. 663 మద్రాసు 14

INDIAN EXPRESS
ANDHRA PRABHA

EXPRESS NEWSPAPERS LTD., MADRAS have pleasure in announcing the opening of their offices at

1/81 A, Fort, KURNOOL.

★

Our constituents are requested to contact our Representative

Mr. A. CHAKRAPANI REDDI,
Telephone No. 39.

దీనిని కత్తిరించి పంపిన వారికి ఉచిత కాంపిలు

కోల్డెక్సు

జలుబులు, తలనొప్పులు, తిప్పులకు: దక్షిణ ఇండియాకు సోల్ డిస్ట్రిబ్యూటర్లు

**దాదా అండ్ కో.,**

86, నైనియప్పనాయక్ వీధి, మద్రాసు-3



**లకీ గాజు సామానులు**

మేలురకపు తెల్లని గాజు టంబ్లరులు, జాడీలు, చిమ్నీలు మరియు "ఆర్గన్" పాలబుడ్లు వగైరా. దయచేసి మాకు వ్రాయండి. ప్రసిద్ధికెక్కిన మా రకములు: "లైట్‌హౌస్" & "ఈగిల్"

**LUCKY GLASS WORKS,**
Prop. KHIMJEE HANSRAJ,
165, Lower Chitpore Road,
CALCUTTA.



"WANTED Agents Everywhere to secure orders for FAMOUS BRITANNIA SERIES beautiful Calendars, Diwali Gretting Cards and Engagement Pads. Latest 305 designs. BRITANNIA CALENDAR CO., Deptt. 18, Post Box 10816, Calcutta-9".



— ప్రకాసువర్ణపు వారపత్రిక మురళి —
RMDC పోటీలకు, శ్రేష్ఠమైన తెనుగు శబ్ధిమా, విశిత విమర్శన పత్రిక. అన్నిచోట్ల ఏజంట్లు కావలయును.
సాంపిల్ కాపి 3 అణాలు (స్టాంపు)
ఎడిటర్, "మురళి" వలమనేరు. (చిత్తూరుజిల్లా)


# సంగ్రహ ప్రకటనలు

## ప్రకటన

పొన్నూరులో వేంచేసి యుండే శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం యాజమాన్యమున 17-10-53 తేదీన అనాథ శరణాలయము స్థాపించబడును. అందు 6, 8 సంవత్సరముల వయస్సు గల హిందూ అనాథ బాలురకు మాత్రమే ప్రవేశ మివ్వబడును గనుక, 10-10-53 తేదీ లోపల ప్రవేశింపగోరు బాలురు యీ క్రింది వారికి దరఖాస్తు పెట్టుకొనవలెను.

కె. ఏ. పి. చౌదరి, మేనేజరు,
శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం,
పొన్నూరు, గుంటూరు జిల్లా.

## ఆస్తిని గురించిన నోటీసు

కడప జిల్లా, బద్వేలు తాలూకా, సరసాపురం గ్రామంలో వుంటూవచ్చిన గాయకవాడ వీరోజీ సుమారు 5 సంవత్సరముల క్రిందట కుమారుడు అయిన మైనరు సుబ్బరావును వదలిచనిపోగా, మైనరుగావుండుటవల్ల ఆస్తిని వీరోజీ పెద్దభార్య సుబ్బమ్మ పరిపాలన చేస్తూ వున్నది. కాని, అందులో ఆమెకు యేలాటి హక్కు, బాధ్యత, సంబంధములులేవు. కావున్ గారు వీరోజీ తాలూకు ఆస్తిని సుబ్బమ్మకు యెవరుగాని విక్రయించుకొన కూడదు. అటు విక్రయించు కొన్నంతట చెల్లదు. వీరోజీ యొక్క మైనరు కుమారుడు సుబ్బరావును యేమాత్రము బాధించదను సంగతి యిందు మూలకముగా పద్యలకున్న తెలుపవడమైనది

గా॥ సుబ్బరావు మైనరు సంరక్షణ కర్త పినతండ్రి గా॥ చిన్న సుబ్బోజీ కుమారుడు సుబ్బరావు, పోరుమామిళ్ళ గ్రామం,
20-9-53.

## కావలెను

డిస్ట్రిక్టు డెవలప్‌మెంటు ఆఫీసర్లు కావలెను రు. 250/ జీతం, రు 150/- కార్ అలవెన్సు యివ్వబడును. యోగ్యతా పత్రములతో వ్రాయండి:
Indian dominion airways Ltd,
6/3, madan street, calcutta-13

## టెండరు నోటీసు

భీమవరము మునిసిపాలిటీ

ఈ దిగువ పనులకు సీల్డు కవరులలో టెండరులు కమీషనరుగారిచే 14-10-53 తేదీ బుధవారము సాయంకాలము 5 గంటలవరకు తీసుకొనబడును. ధరావతు 100 కి రు 5/- చొప్పున కట్టవలయును. టెండరు కాగితములు, టెండరు షరతులు ఆఫీసు నుండి పొందవచ్చును.

| పని వివరము. | ఎస్టిమేట్లు విలువ |
|---|---|
| 18 వీధులు తారు చేయుటకు | రు 1,07,000 |
| మెసనరీ డ్రైయిను కట్టుట | రు 4.300 |

ఇందుకూరి సుబ్బరాజు, కమీషనరు

## కోర్టు నోటీసు

కాకినాడ ప్రిన్సిపాల్ సబు కోర్టులో
ఒ పి 46 / 1953

పిటీషనరు — చెల్లపల్లి పల్లంరాజు
రెస్పాండెంట్లు — [illegible]ల్లపల్లి వెంకటరత్నం

పై నెంబరులో పిటీషనరు దాఖలు చేసిన డైవర్సు పిటీషను రెస్పాండెంటు హాజరయ్యే నిమిత్తం 19-10-53 తేదీకి వాయిదా అయి వున్నది. ఆ తేదీని 10 గంటలకు రెస్పాండెంటు పై కోర్టులో హాజరై తన వాదము [illegible]వలెను.

[illegible]రావు, పిటీషనరు అడ్వకేటు
కాకినాడ, 19-9-53


ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

1953 సెప్టెంబరు 30, బుధవారం


# భూ సంస్కరణలు

దేశ సంపదను వృద్ధిచెయ్యదల చినా, ఆర్థిక అసమానత్వాన్ని తొలగించ జూచినా సాధ్యమైనంత త్వరలో సమగ్ర భూ సంస్కరణలను అమలు జరపడం అవసరం.

పై విధానంలో తొలిమెట్టుగా వివిధ రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు జమీందారీ, జాగీర్దారీలను రద్దుచేసినవి.

జమీందారీలను రద్దుపరచడమే గాక, కమతాలకు గరిష్ఠ ప్రమాణాలను నిర్ణయించి, భూమిలేని పేదలకు భూమి లభ్యమయ్యే విధంగా దానిని పునర్విభజన కావించడం కూడా కాంగ్రెస్ పెట్టుకున్న లక్ష్యాలలో ఒకటి.

పెక్కురాష్ట్రాలలో భూములకు సంబంధించిన లెక్కల వివరాలు లేకపోవడం చేతనేమి, ఈ సంస్కరణావశ్యకతను గురించి కాంగ్రెసులోనే భిన్నాభిప్రాయాలు కలవారుండడంచేత నేమి ఇంత ప్రధానమైన సంస్కరణ కూడా ఇకముందు దెన్నటికో సిద్ధించవలసిన లక్ష్యంగా మాత్రమే ఎంచబడుతున్నది.

అందుచేతఅక్కడక్కడఅభ్యుదయ దృక్పథంగల రాష్ట్రప్రభుత్వాలు ఒకటి రెండు విడిగా ఈ సంస్కరణ పట్ల శ్రద్ధాసక్తులను కనపరుస్తున్నా మొత్తంమీద దేశమంతటికీ వర్తించే సంస్కరణ విధానం ఇంతవరకు రూపొందించబడలేదు.

దేశంలో వున్న మొత్తం భూమి ప్రజలందరకు పంచడానికి చాలదనీ, భూమి లేనివారికి భూమి లభించినా, దానిని వృద్ధి చెయ్యడానికి వారివద్ద పెట్టుబడి లేని కారణంగా ఉత్పత్తి తగ్గిపోగలదనీ ఈ సంస్కరణకు విముఖులైనవారు సూచించే ఆక్షేపణలను ఎదుర్కోడానికైనా ఇందుకు సంబంధించిన లెక్కలను సమగ్రంగా సేకరించడం చాలా ముఖ్యం.

భూ స్థితికి గరిష్ఠ ప్రమాణం అవసరమన్న సిద్ధాంతాన్ని అంగీకరించిన ప్లానింగ్ కమిషన్‌కూడా ఈ సంస్కరణకు సంబంధించిన లెక్కలు చాలా అసమగ్రమని గుర్తించింది.

సొష్టవమైన ల్యాండు రికార్డుల విధానం అమలులో వున్న రాష్ట్రాలలో సయితం ఇటీవల జరిగిన జమీందారీ సంస్కరణల వల్లగానీ, కొత్త భూ భాగాలను కొన్నింటిని రాష్ట్రాలకు చేర్చడం చేతగానీ పాతలెక్కలను సవరించ వలసిన అవసరం ఏర్పడినట్టు ప్లానింగ్ కమిషన్ సూచించింది.

అంతేకాదు, సాగులో వున్న భూమికి, సాగుకాని భూమికి ప్రత్యేకంగా లెక్కల వివరాలు లేవనీ, సాగు కాబడే భూమి విషయంలో నైనా నీటి పారుదల వుండే భూములకూ లేని భూములకూ వేర్వేరు లెక్కలు లేవనికూడా పంచవర్ష ప్రణాళికలో పేర్కొనబడింది.

ఇంకొక ముఖ్య విషయం. భూమి పునర్విభజనను గురించి ఆలోచించవలసినప్పుడు భూస్వాముల సొంత వ్యవసాయం కింద వుండే భూమి ఎంతో, కౌలుదార్ల స్వాధీనంలో వుండే దెంతో ఆ వివరం తెలుసుకోడం కూడా చాలా అవసరం.

అందుచేత, ఈ వివరాలన్నిటికీ సంబంధించిన లెక్కలు ఇండియా మొత్తంమీద ఎంత త్వరగా సేకరించబడితే అంత సులభంగా, శీఘ్రంగా ఈసంస్కరణను అమలు జరపడానికీ, అందుమూలంగా దేశ సంపదను వృద్ధి పొందించడమే గాక సాంఘిక అసమా[illegible] అంత మొందించడానికీ సాధ్యపడుతుంది.

ఈ సంస్కరణకు సంబంధించిన లెక్కలను రెండు దశలలో తయారుచెయ్యవలసిందిగా రాష్ట్రప్రభుత్వాలు కోరబడ గలవనీ, విషయ సేకరణ విధానాలను సూచిస్తూ ప్లానింగ్ కమిషన్ త్వరలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సర్క్యులర్ అందజేయ గలదనీ మా ఢిల్లీ విలేకరి నేడు అంపిన వార్తనుబట్టి ఈ విషయంలో ఇండియా ప్రభుత్వానికి గల శ్రద్ధ విదితం కాగలదు.

## కర్నూలుకు విమానాశ్రయం

### ఆంధ్ర ప్రభుత్వమే నిర్ణయించాలని అధికారి ప్రకటన

మద్రాసు, సెప్టెంబరు 28 — ఆంధ్రరాష్ట్ర తాత్కాలిక రాజధాని కర్నూలుకు విమానాశ్రయం అవసరం వున్నమాట నిజమేనని అంటూ ఈ విషయంలో తుదినిర్ణయం చేసుకొన వలసిన బాధ్యత ఆంధ్ర ప్రభుత్వంపై కలదని ఇండియా ప్రభుత్వం వైమానిక శాఖ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎల్. వి జెయిన్ నేడిచ్చటికి వచ్చినప్పుడు పత్రికా విలేకరులతో చెప్పారు

తనకు విమానాశ్రయం కావాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇండియా ప్రభుత్వం తప్పకుండా ఆ విషయాన్ని సుహృద్భావంతో పరిశీలించగలదని కూడా ఆయన అన్నారు

శ్రీ జెయిన్ నేటి సాయంకాలమే ఇక్కడికి వచ్చారు.

## కర్నూలుకు రాజాజీ ప్రయాణం

మద్రాసు, సెప్టెంబరు 28 — మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ రాజగోపాలాచారిగారు అక్టోబర్ ఒకటవతేదీన కర్నూలులో జరగనున్న ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవాలలో పాల్గొనవున్నారు సెప్టెంబరు 30వ తేదీన విమానంలో బయలుదేరి హైదరాబాదు వెళ్ళి, అక్కడినుంచి ప్రధాని నెహ్రూతో కలిసి స్పెషల్ రైలులో కర్నూలు వెడతారు.

కర్నూలునుంచి తిరిగి ప్రధాని నెహ్రూతో హైదరాబాదువచ్చి అక్టోబర్ 2 వ తేదీకి ఆయనతోకలిసి చెన్నపురికి చేరగలరు కూడా.

## కర్నూలుకు మరికొందరు

### ఆంధ్రనాయకుల ప్రయాణం

మద్రాసు, సెప్టెంబరు 28 — నేటి రాత్రి బొంబాయి మెయిల్‌లో మరికొందరు ఆంధ్ర మంత్రులు, ప్రభుత్వోద్యోగులు, తదితరప్రముఖులు ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవాలలో పాల్గొనడానికిగాను కర్నూలు బయలుదేరి వెళ్లారు. వీరితోను వీరిని సాగనంపడానికి వచ్చిన మిత్రులు, స్నేహితులతోను సెంట్రల్ స్టేషన్ నేడుకూడాకిటకిటలాడిపోయింది.

ఈ రోజున బయలుదేరి వెళ్ళిన వారిలో కింది వారు వున్నారు:

మంత్రి శ్రీ ఎన్ బి పట్టాభిరామారావు కేంద్ర ప్రభుత్వం మాజీ — డిప్యూటీ మంత్రి శ్రీ యం. తిరుమలరావు, ఆంధ్రా మెడికల్ సర్వీసుల డైరెక్టర్ డాక్టర్ యం వి రమణ మూర్తి, ఆంధ్రప్రభుత్వం హోం శాఖ అసిస్టెంటు సెక్రటరీ శ్రీ ఎల్. శ్రీరాములు ప్రాంతీయ ఆహార శాఖాధికారి మిస్టర్. ఎస్ మహబూబ్ మియాన్, ఆంధ్రపత్రిక ఎడిటర్ శ్రీ ఎస్. శంభుప్రసాద్, స్టేట్స్ కౌన్సిల్ సభ్యుడు, శ్రీ టి భాస్కరరావు.

## శ్రీ లచ్చన్నగారు

మద్రాసు, సెప్టెంబరు 29 — కృషీకార లోక్‌పార్టీ నాయకుడు శ్రీ గౌతు లచ్చన్నగారు గతరాత్రి కారులో బయలుదేరి కర్నూలు వెళ్లారు

## బళ్లారి సమస్యపై హైకోర్టులో రిట్

### పిటీషన్ త్రోసిపుచ్చుతూ హైకోర్టు జడ్జి ఉత్తరువు

మద్రాసు, సెప్టెంబర్ 29 — బళ్లారిజిల్లాలోని ఏడు తాలూకాలను మైసూరులో చేర్చడం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొంటూ బళ్లారి మునిసిపల్ చెయిర్మన్ శ్రీ యం దొడ్డబసప్పగారు దాఖలుచేసిన రిట్ పిటీషన్‌ను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పి గోవిందమీనన్ గారు నేడు త్రోసిపుచ్చారు

ఆంధ్రరాష్ట్రం చట్టంలో ఏ భాగం కూడా రాజ్యాంగంలోని 3 వ సూత్రానికి విరుద్ధంగా లేదనీ, అందుచేతనే విచారణకోసం పిటీషన్ను అడ్మిట్ చేసుకొనటానికైగల కారణాలు ఏమీ కన్పించలేదనీ న్యాయమూర్తి ఉత్తరువు నిచ్చారు.

విచారించదగు కారణాలు వున్నవని అనుకున్నా మద్రాసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఎట్టి రిట్ పిటీషన్ దాఖలు చేయటానికి వీలులేదనీ, పార్లమెంటు చేసిన చట్టం ప్రకారం బళ్లారి జిల్లాలోని ఏడు తాలూకాలు మైసూరులో చేర్చబడుతున్నవనీ, ఆంధ్ర రాష్ట్రం బిల్లు ఆమోదించబడిన కారణంగా ఆలూరు, ఆదోని, రాయదుర్గ తాలూకాలు తప్ప బళ్లారి జిల్లాలోని మిగతా తాలూకాలు మైసూరులో చేర్చబడుతున్నవనీ, ఈ చర్యను మద్రాసు ప్రభుత్వం నిర్వహించడం కాని, ప్రోత్సహించడం కాని చేయలేదనీ శ్రీ గోవిందమీనన్‌గారు తమ ఉత్తరువులో తెలిపారు.

# ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల సహాయ నిధి

మద్రాసు, సెప్టెంబర్ 29 — "ఆంధ్రప్రభ గోదావరి వరద బాధితుల నిధి"కి నేడు చేరిన విరాళాలతో సహా మొత్తం 3,27,829-9-9 అయింది.

నేడు విరాళా లిచ్చిన దాతల పేర్లు ఇవి:—

| | |
|---|---|
| నీవూరుపల్లి రిక్రియేషన్ క్లబ్‌వారు నవీన యువజన నాట్యమండలి వారిచేత "పాండవోద్యోగం" నాటకం ప్రదర్శింపజేసి సేకరించిన విరాళాలు | 3,360-0-0 |
| శ్రీ మండా వెంకట్రామయ్య మదనపల్లె | 200-8-0 |
| అభ్యుదయ లలితకళామందిరం (తిరుత్తణి) వారి హుండీ విరాళాలు | 182-1-0 |
| కాసుట్ల హితైషిణీమండలి తరపున శ్రీమతులు కనుపర్తి వరలక్ష్మమ్మ, కామరాజు వెంకటలక్ష్మమ్మ, కోటంరాజు అన్నపూర్ణమ్మగారలు వసూలుచేసిన విరాళాలు | 129-8-0 |
| శ్రీమతి తల్లావఝల వరలక్ష్మిగారు 6-ఎ, బాల్ఫర్ రోడ్, మద్రాసు | 90-0-0 |
| చిత్తూరు బి యస్. కన్నన్ హైస్కూలు హెడ్మాస్టర్ | 64-0-0 |
| తిరుత్తణి తాలూకా పొంపాడి గ్రామస్థులవద్ద శ్రీ పి బాబురావు, యమ్ కృష్ణమూర్తి సేకరించిన విరాళాలు | 50-0-0 |
| ఖాజ్పూరుపేట బోర్డు హైస్కూలు హెడ్మాస్టర్ | 35-0-0 |
| మద్రాసు పి డబ్ల్యు డి ఇంజనీర్ల అసోసియేషన్ | 26-0-0 |
| పేరేచెర్ల యువజన సంఘం వసూళ్లు మొదటి దఫా | 24-6-0 |

ఇందులో:— శ్రీయుతులు బోయపాటి వీరారావు 10-0-0, బోగాది వెంకటప్పారావు 5-0-0 చేరివున్నవి.

| | |
|---|---|
| బలిజ బాలికల సంఘంవారు గిరిజ, ఢిల్లీ, చిట్టీల ద్వారా సేకరించినది | 14-0-0 |
| శ్రీ టి సీనయ్య, మేస్త్రీ, హైవేస్, బాపట్ల | 5-0-0 |
| శ్రీ శెట్టి నారాయణస్వామి, తెలంగా వీధి, ఛత్రాం | 12-0-0 |
| హుగ్లీ ఆంధ్ర గణేశ గ్రంథాలయం వారు సేకరించి శ్రీ బి అప్పలస్వామి మహేశ్ ద్వారా పంపిన విరాళాలు | 100-0-0 |

ఇందులో:— బాల భక్త సంఘం 10-0-0, ఆంధ్ర మనోరంజని సమాజం 10-0-0, నిషారా గ్రామస్థులు 10-0-0, మత్స్యబురుజు గ్రామస్థులు 22-0-0, నగుబానిబ్బాస గ్రామస్థులు 22-0-0, ఆంధ్ర గణేశ గ్రంథాలయం 26-0-0, చేరివున్నవి

| | |
|---|---|
| బరంపురం బులియన్ వర్తకుల సంఘంవారు కార్యదర్శి ద్వారా | 116-0-0 |
| శ్రీమతి యం వెంకటతాయారమ్మ, పాతపట్నం | 5-0-0 |
| ఛత్రపురం గ్రామస్థులవద్ద శ్రీ వి. సత్యనారాయణ, ప్రసాదదాసు, కె రాఘవులు, పి వాసుదేవ్, సంగీతంమేష్టరు కలసి వసూలుచేసి, శ్రీ పి సత్యనారాయణ (గారబంద) ద్వారా పంపినది. | 39-4-0 |

ఇందులో శ్రీయుతులు పి. అప్పన్న 10-0-0, యన్. సింహాద్రి 10-0-0, యన్. పోతన్న 10-0-0, చేరివున్నవి

| | |
|---|---|
| శ్రీ కె ముత్తు, జోలార్పేట | 20-0-0 |
| శ్రీ టి రామస్వామి, జోలార్పేట | 20-0-0 |
| మిరియాలగూడెం గవర్నమెంట్ హైస్కూలు విద్యార్థుల వద్ద శ్రీ జె ఆదినారాయణగుప్త వసూలు చేసిన విరాళాలు | 56-6-0 |
| బాపూజీ గ్రంథాలయం, ధర్మవరం, వరంగల్ | 5-0-0 |
| శ్రీ వై. సిద్ధయ్య, అడవి దీపులపల్లి, హైదరాబాదు | 10-0-0 |
| డాక్టర్ యం వి కె ఆచార్య కోదాడ (వయా) సేకరించిన విరాళాలు | 20-0-0 |

ఇందులో శ్రీ వి చినరామనాథం 10-0-0 చేరివున్నవి

| | |
|---|---|
| హిందూపురం కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ (హిందూపురం) డైరెక్టర్ల బోర్డువారు | 15-0-0 |
| నెహ్రూ రిలీఫ్ (ఫెండ్స్) అసోసియేషన్, బెంగుళూరు శ్రీ ఆర్ కుప్పుస్వామి ద్వారా | 35-9-0 |
| శ్రీ రాజరాజేశ్వరీ నాట్యమండలి వారు శ్రీ పి సూరిబాబుగారి ద్వారా బెంగుళూరు మకాం నుంచి పంపినది | 300-0-0 |
| బెంగుళూరు సెంట్రల్ కాలేజి తెలుగుసమితి ఉపాధ్యక్షుడు శ్రీ జి రామచంద్రయ్య సేకరించిన విరాళాలు | 22-8-0 |
| రొంపిచర్ల బోర్డుహైయ్యర్ ఎలిమెంటరీస్కూలు విద్యార్థుల విరాళాలు | 10-0-0 |
| గ్రామ యువజనసంఘం, అక్కుపల్లి, అధ్యక్షుని ద్వారా | 24-0-0 |
| శ్రీ ఆలపాటి సీతారామయ్య, భాన్సూరు | 5-0-0 |
| శ్రీ పి రామశేషగిరిరావు, విజయవాడ | 20-0-0 |
| శ్రీ సామర్తి దొరయ్య, ఆయన స్నేహితులు, మండపేట | 10-0-0 |
| శ్రీ జి రమణశెట్టి, చేనేత కార్మికుడు, పీలమంగళం, చిత్తూరు జిల్లా సేకరించినది | 10-0-0 |
| ఆమూరు (వుత్తూరు తాలూకా) పంచాయతీబోర్డువారు అధ్యక్షుని ద్వారా | 25-0-0 |
| శ్రీ బెండలం లక్ష్మయ్య, బారువ, శ్రీకాకుళంజిల్లా | 20-0-0 |
| బోర్డు మిడిల్ స్కూలు, బారువ, శ్రీకాకుళం జిల్లా | 20-0-0 |
| శ్రీ నిద్మపు సీతారామకుమార్, చోడవరం | 5-0-0 |
| శ్రీ సారది శ్రీ వెంకటేశ్వరరావు, విశాఖపట్నం | 5-0-0 |
| కొర్ని (వయా కళింగపట్నం) బోర్డు హైయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇచ్చిన విరాళాలు | 17-0-0 |
| వీరఘట్టం బోర్డు హైయ్యర్ ఎలిమెంటరీ స్కూలులోని నడుకూరు విద్యార్థి సంఘంవారు శ్రీఎల్ అప్పలనాయుడుద్వారా | 23-10-0 |
| రాజాం బోర్డు గరల్స్ స్కూలు ఉపాధ్యాయులు, విద్యార్థినులు శ్రీమతి యం. రాజ్యలక్ష్మమ్మగారి ద్వారా | 10-0-0 |
| లింగవలస (వయా రాజాం) బోర్డు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయులు సేకరించిన విరాళాలు | 8-0-0 |
| శ్రీ తిక్కవరపు వెంకటనరసారెడ్డి, పెంబల్లి, నెల్లూరు జిల్లా | 5-0-0 |
| శ్రీ పి సుందరరామిరెడ్డి, దామరమడుగు, నెల్లూరు జిల్లా | 5-0-0 |
| యెదుపురం (వయా ఇచ్ఛాపురం) బోర్డు ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులు | 8-11-0 |
| ఉదయగిరి బోర్డు హైయ్యర్ ఎలిమెంటరీ స్కూలు విరాళాలు | 11-11-0 |

ఇందులో:— ఉపాధ్యాయుల విరాళాలు 21-0-0, విద్యార్థుల విరాళాలు 20-11-0

| | |
|---|---|
| శ్రీ ఉప్పలపాటి వెంకటరామరాజు, బెజవాడ | 7-0-0 |
| రామకృష్ణ ట్యుటోరియల్ కాలేజి, విజయవాడ, విద్యార్థులు ప్రిన్సిపాల్ ద్వారా | 40-0-0 |
| శ్రీ జోనాద చిన సన్యాసిరావు, వేటపాలెం | 5-0-0 |
| మాడుగులకోడూరు గ్రామస్థులు శ్రీ వి. సత్యనారాయణ ద్వారా | 23-0-0 |
| సోంపేట తాలూకా రజకసంఘం, బూరగాం శ్రీ కె టి. బూసిబాబు ద్వారా | 8-0-0 |
| ఉయ్యూరు బోర్డు హైస్కూలులోని 4 వ ఫారం "ఎ" సెక్షన్ విద్యార్థుల వద్ద మిస్టర్ అబ్దుల్‌ఖాదర్ బి ఎ. బి ఇడి. సేకరించిన విరాళాలు | 22-2-0 |
| మచిలీపట్నం గవర్నమెంట్ హరిజన గరల్స్ హైస్కూల్ విద్యార్థులు నాటకం ప్రదర్శించి శ్రీ డి అప్పారావు ద్వారా పంపినది | 42-0-0 |
| కొకుల ఇలిందలపర్రు గ్రామస్థులు సి ఆర్ యఫ్ కమిటీ సెక్రెటరీ, రెడ్డి బుల్లిరాజు ద్వారా | 201-10-0 |

ఇందులో:— శ్రీయుతులు నల్లమాటి వెంకటరత్నం గ్రామమునసబు (వీరి ఆగస్టు నెలజీతం) 20-0-0, రెడ్డి కృష్ణమూర్తి, గ్రామ పంచాయతీ ప్రెసిడెంటు 15-0-0, రెడ్డి సుబ్బరాజు 10-0-0, ఆదంబ వెంకట్రామ జోగేశ్వరరావు, గ్రామ కరణం 5-0-0, కంభంపాటి సూర్యనారాయణ (వైస్ - ప్రెసిడెంటు) 5-0-0, గరికిపాటి బంగారయ్య 6-0-0, బోళ్ళ కృష్ణమూర్తి 5-0-0, మున్న సత్యనారాయణ మూర్తి 5-0-0, గరికిపాటి వెంకట్రాజు (పంచాయతీ మెంబరు) 5-0-0, రెడ్డి రామన్న కుమార్తు తాతరాజు 5-0-0, వంక వీరాస్వామి 5-0-0, నల్లమాటి భాస్కరరావు 5-0-0, చంద్రుడు వీరన్న 5-0-0, రెడ్డి రామస్వామి 6-0-0 పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు కుమార్తె వెంకటరత్నం (బదర్) 8-0-0, కొకుల యిలిందలపర్రు గ్రామ ప్రాథమిక ఉపాధ్యాయులు 6-0-0

| | |
|---|---|
| శ్రీ ని కె రావు, దుగ్గిరాల సేకరించిన విరాళాలు | 25-0-0 |

ఇందులో శ్రీ చింతమనేని కుటుంబరావు 10-0-0 చేరివున్నవి

| | |
|---|---|
| ఎండగండి టీచర్స్ అసోసియేషన్ వారు కేంద్ర నిధినుంచి | 10-0-0 |
| శ్రీయున్ బుచ్చిగారి ద్వారా దోనే ఫూడ్ విద్యార్థులు పంపినది | 16-0-0 |
| శ్రీ మం. సీతారామ ఎలిమెంటరీ స్కూలు, మోదుకూరు, తెనాలి శ్రీ యం నాగేశ్వరరావు ద్వారా | 54-5-0 |
| యువక నాట్యమండలి గోవాడ | 50-0-0 |
| శ్రీమతి జంధ్యాల వెంకటలక్ష్మి, బందరు | 5-0-0 |
| మేళ్లవాగు శివారు జయంతిపురం గ్రామస్థులు శ్రీ డి ఏరయ్య ద్వారా | 11-12-0 |
| శ్రీ కార్యంపూడి రామస్వామి, గుంటూరు | 10-0-0 |
| శ్రీ గుళ్లపల్లి రత్నప్రసాద్, మేడూరు (వయా ఉయ్యూరు) | 5-0-0 |
| కృష్ణా జిల్లా మహిళా సంఘం శ్రీమతి ఎ మాలతి (బకింగ్ హామ్ పేట, విజయవాడ) గారి ద్వారా | 220-0-0 |
| రాణీపేట బోర్డు హైస్కూలు హెడ్మాస్టర్ ఉపాధ్యాయులు | 7-0-0 |
| శ్రీకాకుళం బోర్డు హైస్కూలు ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి శ్రీ డి గోపాలకృష్ణయ్య ద్వారా | 44-0-0 |
| శ్రీ టి వెంకటచలపతి, రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీరు, విజయవాడ | 10-0-0 |
| శ్రీ కాళ్ళమూడి సుబ్బయ్య, పామిడి, అనంతపురంజిల్లా | 10-0-0 |
| చిరంజీవి యం వి లక్ష్మీదేవి, ఆయిదవ ఫారం, నంద్యాల | 5-0-0 |
| శ్రీ యం ప్రకాశరావు, పల్లభరావు పాలెం (వయా బొన్నూరు) సేకరించి పంపినది | 45-0-0 |

ఇందులో:— శ్రీయుతులు జి. వెంకటప్పయ్య 10-0-0, వి. వెంకటసుబ్బయ్య 10-0-0, యం. వి. సుబ్బయ్య 5-0-0, టి. శ్రీరాములు 5-0-0 చేరివున్నవి

| | |
|---|---|
| దావలి పంచాయతీ బోర్డువారు అధ్యక్షుని ద్వారా | 114-4-0 |
| శ్రీ మిట్టపల్లి సర్వయ్య, నందిగామ, కృష్ణాజిల్లా | 25-0-0 |
| శ్రీమతి చిరమన రుక్మణమ్మగారు, సుబేదారుపేట, నెల్లూరు | 50-0-0 |
| శ్రీ అండే చెన్నప్పశెట్టి, కుల్లూరు, నెల్లూరు జిల్లా | 100-0-0 |
| తిరువోలు ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు విద్యార్థులు శ్రీ యన్. నరసింహమూర్తి ద్వారా | 11-4-0 |
| ఆయిదు రూపాయలలోపు విరాళాలు | 31-10-0 |
| నిన్నటి మొత్తం | 3,21,391-8-9 |
| **నేటి మొత్తం** | **3,27,829-9-9** |

[నిధికి విరాళాలు పంపగోరే దాతలు "ఆంధ్రప్రభ" గోదావరి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్, కేరాఫ్, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ లిమిటెడ్, మద్రాసు—2 చిరునామాకు పంపప్రార్థన.]

# అప్పనపల్లి విద్యార్థులకు దుస్తుల పంపకం

### శ్రీరామకృష్ణ మిషన్ సహాయం

అప్పనపల్లి, సెప్టెంబర్ 26 — రాజోలు తాలూకా అప్పనపల్లి బోర్డు ఎలిమెంటరీస్కూలులోని వరద బాధితులైన విద్యార్థులకు విన్న శ్రీ రామకృష్ణ మిషన్ తరపున శ్రీ కె రామమూర్తిగారు వుచితంగా దుస్తులు పంచియిచ్చారు. పుస్తకాలు, పలకలు పోగొట్టుకొన్న పేద విద్యార్థులకు వారికి అవసరమైన పుస్తకాలు, పలకలు కూడాఇచ్చి సహాయపడగలమని శ్రీ రామమూర్తిగారు వాగ్దానం చేశారు మిషన్‌వారి సహాయానికి విద్యార్థుల తరపున, పాఠశాల తరపున హెడ్‌మాస్టర్ శ్రీ కె వి కృష్ణయ్యగారు కృతజ్ఞత ప్రకటిస్తున్నారు.

# లుగానో సభకు ఆహ్వానం

### రష్యా తిరస్కరించిందా?

వాషింగ్టన్, సెప్టెంబర్ 29 — లుగానో సమావేశానికి పాశ్చాత్యరాజ్యాలు పంపిన ఆహ్వానాన్ని రష్యా తిరస్కరించినట్లు కనిపిస్తున్నదని యిక్కడి అభిజ్ఞవర్గాలవారు నిన్న రాత్రి ప్రొద్దు పోయిన తర్వాత అన్నారు

చైనాతో సహా అయిదు అగ్రరాజ్యాల సమావేశం కావాలన్న ప్రతిపాదననే రష్యా పునశ్చరణ చేస్తుందని కూడా వీరు అన్నారు

ప్రపంచ సమస్యలపై చర్చలలో పెకింగ్ కూడా పాల్గొనాలని సూచిస్తూ ఆగస్టు నాలుగవ తేదీని పాశ్చాత్యరాజ్యాలకు అందజేసిన సందేశం ధోరణిలోనే రష్యా జవాబిచ్చినదని అభిజ్ఞవర్గాలవారు అన్నారు

బ్రిటిష్, అమెరికన్, ఫ్రెంచి ప్రభుత్వాలు సెప్టెంబర్ రెండవ తేదీని రష్యాకు ఒక ప్రతిపాదన చేస్తూ, నాలుగు అగ్రరాజ్యాల విదేశాంగమంత్రులు స్విట్జర్లెండ్‌లోని లుగానోలో సమావేశమై, జర్మనీ, ఆస్ట్రియాల సమస్యలపైన మాత్రమే సమాలోచనలు సాగించాలనీ, యితర విభేదాలను గురించి చర్చించరాదనీ పేర్కొన్నవి. ఈ జవాబుపై అమెరికన్ విదేశాంగమంత్రి ఏవిధమైన వ్యాఖ్యానాన్ని చెయ్యలేదు సందేశం పూర్తిపాఠం అంది బ్రిటిష్, ఫ్రెంచి ప్రభుత్వాల అభిప్రాయాలు తెలిసినమీదటనే ఏ ప్రకటననైనా చెయ్య వచ్చు ననుకొంటున్నారు.

న్యూఢిల్లీ సెప్టెంబర్ 28 — భారత ప్రధాని జాతీయ సహాయ నిధికి సెప్టెంబర్ 21-25 తేదీల మధ్య రు 22 837-1-0 లు విరాళాలు లభించినవి, దీనిలో ఆంధ్రదేశం కోసం ప్రత్యేకంగా యివ్వబడిన మొత్తం (న్యూఢిల్లీ ఆంధ్ర వనితా మండలి యిచ్చిన రు 5,000/లతో సహా) రు 5 055 లు వుంది. కోరాపుట్టి జిల్లావారం గఫూర్ వరద బాధితుల సహాయక కమిటీవారు రు 700/- లు విరాళం ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాలకు కలిపి ప్రత్యేకంగా యిచ్చారు

ప్రధాని నిధికి ఇప్పటికి మొత్తం రు 3,03,193-15-7 లు విరాళంగా చేరింది.

# కర్నూలులో ప్రధాని నెహ్రూ కార్యక్రమం

మద్రాసు సెప్టెంబర్ 29 — ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవాలలో వాగ్దానానికి బుధవారం సాయంకాలం కర్నూలుకు చేరుతున్న ప్రధాని నెహ్రూ కార్యక్రమం పూర్తి వివరాలు ఇవి:-

సెప్టెంబరు 30 వ తేదీ రాత్రి 7 గంటలకు హైదరాబాదునుంచి కర్నూలు రైల్వే స్టేషను చేరిక, అక్టోబరు ఒకటవ తేదీ రాత్రి 10 గంటలకు కర్నూలునుంచి హైదరాబాదుకు ప్రయాణం

కర్నూలు రైల్వే స్టేషన్‌కు చేరగానే మద్రాసు ముఖ్యమంత్రి, ఆంధ్ర గవర్నరు శ్రీ త్రివేది, శ్రీమతి కుసుమ త్రివేదిగార్లు ప్రధాని నెహ్రూకు స్వాగతం చెబుతారు ఆ వెంటనే ఆంధ్ర గవర్నరు దంపతులతో కలిసి కర్నూలు రైల్వే స్టేషన్‌నుంచి టాపు తీసివేసిన కారులో రాజభవన్‌కు వెడతారు.

అక్టోబరు ఒకటవ తేదీ ఉదయం 8-45 గంటలకు కోట్ల మెమోరియల్ హైస్కూల్ హాస్టల్ ఆట స్థలంలో ఏర్పాటు చేయబడిన బహిరంగ సభలో ఆంధ్రరాష్ట్రానికి ప్రధాని నెహ్రూ ప్రారంభోత్సవం చేస్తారు

ఆ సభా వేదికవద్దకు రాగానే ఆంధ్ర ముఖ్యమంత్రి ఆయనను స్వాగతం చెబుతారు సాయుధ పోలీసు దళంవారి సైనిక వందనాన్ని కూడా అప్పుడే ప్రధాని స్వీకరిస్తారు

ఈ సందర్భంలో హాజరుకావలసిందిగా కింది ప్రముఖులకు ఆహ్వానాలు పంపబడినవి:

ఇండియా ఉపాధ్యక్షుడు, మద్రాసు ముఖ్యమంత్రి మధ్యప్రదేశ్ గవర్నరు ఇండియా హోం మంత్రి, కార్మికమంత్రి ఇండియా ఆడిటర్ జనరల్, హైదరాబాదు, మైసూరు ముఖ్యమంత్రులు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మద్రాసు కౌన్సిల్ చెయిర్మన్, మద్రాసు అసెంబ్లీ స్పీకరు బనగానపల్లి నవాబు, మద్రాసు మంత్రులు మద్రాసు హైకోర్టు జడ్జీలు, పార్లమెంటు డిప్యూటీ స్పీకర్, పార్లమెంటు సభ్యులు

మద్రాసు చీఫ్ సెక్రటరీ, సదరన్ రైల్వేల జనరల్ మేనేజర్, మద్రాసు ప్రాంతం సైన్యాధిపతి, మద్రాసు అడ్వకేట్ జనరల్, మద్రాసు ఆంధ్ర యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ ఆంధ్ర ప్రభుత్వం కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు, ఇంకా ఇతర అధికార, అనధికార ప్రముఖులు.

ప్రధాని నెహ్రూ కర్నూలునుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు శ్రీ త్రివేది దంపతులు, ఆంధ్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి, మద్రాసు ప్రాంతం సైన్యాధిపతి, ఆంధ్ర పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ కర్నూలు రైల్వే స్టేషన్‌లో హాజరుగా వుంటారు.

# అశోక్ మెహతా కేసు విచారణ

### బదిలీకి సూరత్ సెషన్స్ జడ్జి నిరాకరణ

సూరత్, సెప్టెంబర్ 28 — పర్డిలో జరిగిన భేద సత్యాగ్రహంలో అరెస్టు చేయబడిన శ్రీ అశోక్ మెహతా మున్నగువారి కేసుల విచారణ పర్డి రెసిడెంట్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటు కోర్టు నుంచి నవాసరి కోర్టుకు బదిలీ చేయాలని సూరత్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన దరఖాస్తును సూరత్ సెషన్స్ జడ్జి శ్రీ ని జి భట్ కొట్టివేశాడు.

## పర్డి త్యాగ్రహంపై లండన్ "టైమ్స్" వ్యాఖ్య

లండన్, సెప్టెంబర్ 28 — పర్డిలో ప్రజాసోషలిస్టులు ప్రారంభించిన సత్యాగ్రహంపై లండన్ పత్రిక "టైమ్స్" నేడు సంపాదకీయంలో వ్యాఖ్య చేసింది:—

"ఇంతవరకు భారతదేశం అమలుపరచిన భూమి సంస్కరణలు, పాత భూస్వామ్య విధానాన్ని చాలవరకు తగ్గించి, రైతులకు భూమిపై అధికారాన్ని కలిగించినప్పటికీ బీద కార్మికులకు అనుకున్నంత లాభం కలిగించలేకపోయాయి దీనికి తగిన పరిష్కారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెదుకుతున్నాయి భూములులేనివారి భయాందోళనలను తొలగించడానికి నూతన నిశ్చయం ప్రయత్నం భారత దేశంలో కనిపించినా, బీద రైతులలో విద్వేషాలు గల బొంబాయి రాష్ట్రంలోని ప్రాంతాలలో ప్రజా-సోషలిస్టు పార్టీవారు జరిపే ప్రచారం విజయానికింతగా తోడ్పడదు ఈ సత్యాగ్రహం ప్రభుత్వానికి, రైతులకూ మధ్య సంఘర్షణకు దారితీసి, ఇదివరకే ఈ ఉభయవర్గాలకు గల విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి కారణమౌతుంది భారతదేశంలోని అతి క్లిష్టమైన ఈ భూమి సమస్యల పరిష్కారం ఈలాటి ప్రత్యక్షచర్యలవల్ల జరుగదు" అని "టైమ్స్" వ్యాఖ్య చేసింది

ధర్మపూర్ తాలూకాలోని 3 వేల ఎకరాల బంజరును సేద్యానికి ఆదివాసులకు ఇవ్వడానికి సూరత్ డిప్యూటీ-కలెక్టర్ వాగ్దానం చేసినాడన్న వదంతులను జిల్లా పబ్లిసిటీ ఆఫీసర్ ఖండించాడు

(1 వ పేజీ తరువాయి)

నిర్వచనలోని తారతమ్యం స్పష్టం కాగలదు కూడా

రాజ్యాంగచట్టంమేరకు భూముల విభజనకు సంబంధించిన చట్టాలను కేంద్రప్రభుత్వం చేయడమంటూ వుండకపోయినప్పటికీ, ఈ లెక్కల సేకరణ ఫలితంగాను, వాటి ఆధారంతో దర్మిలా కేంద్రప్రభుత్వం యిచ్చే సలహాల ఫలితంగాను బాగా అభివృద్ధిలోవున్న రాష్ట్రాలు యితర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా వుండగల విధంగా భూమి సంస్కరణకు ఉద్దేశించిన చట్టాలు చేయగలవని అభిజ్ఞవర్గాలలో భావింపబడుతున్నది.

# పెద్ద మద్రాసు మంత్రివర్గం

### అక్టోబరు 1 వ తేదీ తర్వాత వచ్చే మార్పులు

మద్రాసు, సెప్టెంబర్ 29 — శేషించిన మద్రాసు రాష్ట్రమంత్రివర్గపు సంఖ్య అక్టోబర్ ఒకటవ తేదీ తరువాత పెంచబడగలదని తెలుస్తున్నది

మంత్రుల సంఖ్యను పెంచే విషయం, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రధాని నెహ్రూ మద్రాసు వచ్చివెళ్ళిన తరువాత స్పష్టీకరించబడగలవు

ఈ రోజులు మద్రాసు రాజకీయ వర్గాలలో పెంచబడే మంత్రుల సంఖ్య రెండా, మూడా అనే విషయంపై ఊహాగానం జరుగుతున్నది. అందులో ఒక మాజీ కాంగ్రెసు మంత్రి విషయమై చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. ఆయన గత సాధారణ ఎన్నికలలో ఓడిపోయినాడట ఆ తరువాత లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నుకొనబడినాడట, శాసనసభ, ప్రభుత్వ వర్గాలకు బాగా పరిచయమైన ఇంకొక వ్యక్తిని గురించి కూడా వదంతులు ఏర్పడ్డాయి

శ్రీ డి. సంజీవయ్యగారి స్థానంలో ఎవరు నియమించబడతారనే విషయంమీద ఎక్కువగా ఊహాగానం చెలరేగింది

అక్టోబరు ఒకటవ తేదీనుంచి తిరిగి మంత్రివర్గపు సంఖ్య పెంచబడేదాకా మంత్రివర్గం ఈ క్రింది విధంగా వుండగలదని తెలుస్తున్నది: డాక్టరు యం. వి కృష్ణారావుగారు నిర్వహించిన విద్యాశాఖ అనుబంధాలతో పాటు శ్రీ సి. సుబ్రహ్మణ్యంగారు నిర్వహిస్తారు

శ్రీ యన్ రంగారెడ్డిగారు నిర్వహించిన పబ్లిక్ వర్క్సు శాఖను ప్రొహిబిషన్ శాఖలతో పాటు రామనాథ్ రాజా నిర్వహిస్తారు

డాక్టర్ ఆర్ నాగన్న గౌడ నిర్వహించిన వ్యవసాయ శాఖను ఆరోగ్యశాఖతోపాటు శ్రీ ఎ బి షెట్టినిర్వహిస్తారు

శ్రీ యన్, శంకరరెడ్డిగారు నిర్వహించిన స్థానిక పరిపాలనా శాఖను న్యాయశాఖతో పాటు శ్రీ కె పి. కుట్టికృష్ణ నాయర్ నిర్వహిస్తారు

శ్రీ యస్ బి పి పట్టాభిరామారావుగారు నిర్వహించిన గ్రామపరిశ్రమల శాఖను రివెన్యూ శాఖతోపాటు శ్రీ యం. ఎ మాణిక్యవేలునాయకర్ నిర్వహిస్తారు శ్రీ డి సంజీవయ్యగారు నిర్వహించిన సహకారశాఖను పరిశ్రమలు, కార్మిక శాఖలతోపాటు డాక్టరు యు కృష్ణారావు నిర్వహిస్తారు

## ఇండియా ప్రెసిడెంటుచే నౌకాదళ పర్యవేక్షణ

### అక్టోబరు 10 వ తేదీన

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 — రాబోవు అక్టోబర్ 10 వ తేదీన బొంబాయిలో ఇండియా ప్రెసిడెంట్ జరిపే నౌకాదళపర్యవేక్షణకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పర్యవేక్షణలో ప్రధాని నెహ్రూకూడా పాల్గొనగలరని తెలుస్తున్నది, ఇండియాలో ఇలాంటిఉత్సవం జరగడం యిదే ప్రథమం కూడా.

# చెన్నపురి

మద్రాసు, సెప్టెంబర్ 29 — బొంబాయి టాటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ యన్. హెచ్ టాటా బెంగుళూరునుంచి విమానంలో నిన్న సాయంత్రం యిచ్చటికి వచ్చారు. ఈ వారంలో కొలంబోలో జరిగే అంతర్జాతీయ కార్మిక సంఘం, సంయుక్త సలహా కమిటీ సమావేశానికి ఇండియా తరపున ప్రతినిధిగా ఆయన వెళుతున్నారు.

మద్రాసు కార్పొరేషన్ కో-ఆపరేటివ్ బాంకు ఉద్యోగులు యిచ్చట సమావేశమై బ్యాంకు తరపున త్రిదశ వార్షికోత్సవాలను అక్టోబర్ 17, 18 తేదీలలో జరపాలని నిశ్చయించారు మద్రాసుగవర్నరు శ్రీ శ్రీప్రకాశ అధ్యక్షత వహిస్తారు.

మద్రాసు ప్రభుత్వం ఎలక్ట్రిక్‌సర్వీస్ శాఖ రిటైర్డు చీఫ్ ఇంజనీరు శ్రీ ఎ ఆర్. వెంకటాచార్యగారిని స్పెషల్ చీఫ్ ఇంజనీరుగా నియమించింది ఈ పదవిలో ఆయన ఒక ఏడాది వుంటారు.

పచ్చయప్ప కళాశాల హాస్టల్ ఆవరణలో గల యన్ ని ని వారి 6 వ సాంఘిక సేవావకాన్ని మద్రాసు ముఖ్యమంత్రి శ్రీ సి రాజగోపాలాచారిగారు నిన్న ఉదయం సందర్శించారు నిరుపేదల కోసం చెట్‌పట్‌లో ఈ శిబిరంవారు నిర్మిస్తున్న చిన్న చిన్న గృహాలను కూడా ఆయన నిన్న చూశారు

పంచమజార్జి రాజు స్మారకనిధి కమిటీ అక్టోబరు 7 వ తేదీన సమావేశమై నిధిని కేటాయించే కార్యక్రమాన్ని పరిశీలిస్తుంది.

పెరంబూరులో శ్రీ రావుబహదూర్ కలవల కణ్ణన్ శెట్టిగారి హైస్కూలు, ఆంధ్రనాటకప్రయోగ సమాజం యాజమాన్యమున అక్టోబరు 1 వ తేదీ సాయంకాలం 4 గంటలకు "ఆంధ్ర రాష్ట్రావతరణ" మహోత్సవం జరుపబడును శ్రీ బులుసు సాంబమూర్తిగారు అధ్యక్షతవహించి, అమరజీవి పొట్టి శ్రీరాములుగారి చిత్రపటావిష్కరణము చేస్తారు శ్రీ సామి వెంకటాచలం శ్రేష్ఠిగారు కూడ పై మహోత్సవంలో పాల్గొంటారు.

అక్టోబరు ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రావతరణ మహోత్సవం జరిపి నూతనరాష్ట్రం ధన ధాన్య సంపదలతో తులతూగాలని కోరుతూ ప్రార్థనలు జరపాలని శ్రీ పి యం లింగేశన్‌గారి అధ్యక్షతను మొన్న యిచ్చట సమావేశమైన మద్రాసు మహాజనసభ కార్యవర్గం తీర్మానించింది.

# సదరన్ రైల్వే

## 1-10-53 నుండి మార్చబడిన టైమ్ టేబిల్

సంస్థలోను, బండ్ల సర్వీసులు కొత్తవి పెటుట, ఆపుచేయుట ఆగుచోట్ల మొదలగు వాటిలో మార్పులు కలవు. చాల ముఖ్యమైన మార్పులు ఈ క్రింద పేర్కొనబడినవి. పూర్తి వివరములకు స్టేషనులలో అమ్మబడు టైమ్ టేబిల్సుగాని లేక స్టేషనులో యుంచబడిన మీటు టైమ్ టేబిల్సుగాని చూడండి.

### ప్రవేశపెట్టబడిన క్రొత్తబండ్లు
### సెంట్రల్ రీజన్ (బ్రాడ్‌గేజి)

సేలం-జోలార్‌పేట మధ్య—జోలార్‌పేటవద్ద మద్రాసునుండి వచ్చు. పోవు మద్రాసు-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్‌ను కలుపును
సాయంకాలపు వేళలో కొచ్చిన్ హార్బరు టెర్మినస్-ఆల్వాయ్
మద్రాసు-తిరువళ్ళూరు సర్వీసును పొడిగించుటా, మధ్యాహ్నపు వేళ తిరువళ్ళూరు-ఆర్కోణముల మధ్య.

### సదరన్ రీజన్ (మీటరు గేజి)

మద్రాసు-తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్ (మద్రాసు బయలుదేరుట రాత్రి 7-15 గం॥ లకు తిరునల్వేలి చేరుట ఉదయం 11-5 గం॥ లకు తిరునల్వేలి బయలుదేరుట మ॥ 3-0 గం॥ లకు మద్రాసు చేరుట, ఉదయం 7-0 గం॥ లకు మద్రాసు-మధుర జనతా ఎక్స్‌ప్రెస్ అండ్ విరుధనగర్-తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్‌లకు బదులుగా.
పూనలూరు-క్విలోన్‌ల మధ్య మధ్యాహ్నంవేళ క్విలోన్‌నుండి తిరువనంతపురమునకును, తిరువనంతపురమునుండి క్విలోన్‌కును పోవు ప్యాసెంజరు పొడిగింపబడినది
షెన్‌కోట-తిరువనంతపురముల మధ్య తిరునల్వేలి-షెన్‌కోట మధ్య పోవునట్టి ప్యాసెంజరు బండ్లను పొడిగించుట చేత.
మాయవరంనుండి తిరుతురైపూండికి, సాయంత్రపు తిరుతురైపూండి—కారైక్కుడి ప్యాసెంజరును పొడిగించుటచేత (మాయవరం బయలుదేరుట మ॥ 1-35 గం॥ లకు) తిరుతురైపూండినుండి మాయవరముకు-మధ్యాహ్నపు లోకల్.

### నార్తరన్ రీజన్ (మీటరు గేజి)

పూనా-కొల్హాపూరు శాశ్వతముగా వారమునకు 3 మార్లు ఎక్స్‌ప్రెస్ సర్వీసు నడచును.

### అధికపు నేరుగా పోవు క్యారేజి సర్వీసు
### సెంట్రల్ రీజన్ (బ్రాడ్‌గేజి)

మద్రాసు-రేణిగుంటల మధ్య మద్రాసు-బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ అండ్ ఆర్కోణం-రేణిగుంట ప్యాసెంజరు బండిలో ఒక దిక్కునను, మరియు రాయచూర్ — మద్రాసు ప్యాసెంజరు అండ్ బెంగుళూరు-మద్రాసు ఎక్స్‌ప్రెస్ మరియొక్క దిక్కునను (3 వ క్లాసు మాత్రమే)

### సదరన్ రీజన్ (మీటరు గేజి)

2 పెట్టెలు మద్రాసు-ధనుష్కోడిల మధ్య, విల్లుపురము మీదుగా—తిరుచినాపల్లి కార్డ్ లైన్ మద్రాసు-తూత్తుకూడి ఎక్స్‌ప్రెస్ అండ్ మద్రాసు-ఇండో సిలోన్ ఎక్స్‌ప్రెస్ బండ్లు (2 ఇంటరు అండ్ 3 క్లాసులు).
2 పెట్టెలు మద్రాసు మరియు తూత్తుక్కుడిల మధ్య మద్రాసు మీదుగా-తిరుచినాపల్లి మెయిన్‌లైన్ మద్రాసు-ఇండో సిలోన్ ఎక్స్‌ప్రెస్ అండ్ మద్రాసు తూత్తుక్కుడి ఎక్స్‌ప్రెస్ బండ్లు (2, ఇంటరు అండ్ 3 క్లాసులు).
2 పెట్టెలు మద్రాసు-తిరునల్వేలిల మధ్య-మద్రాసు-తూత్తుక్కుడి ఎక్స్‌ప్రెస్ అండ్ మణియాచి-తిరునల్వేలి ప్యాసెంజరు (3 వ క్లాసు మాత్రం)
1 పెట్టె మద్రాసు-తూత్తుకుడిల మధ్య మద్రాసు-తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్ అండ్ మణియాచి-తూత్తుక్కుడి ప్యాసెంజరు (2 వ ఇంటరు అండ్ 3 క్లాసు)

### నార్తరన్ రీజన్ (మీటరు గేజి)

ఒక పెట్టె బెంగుళూరు సికింద్రాబాదుల మధ్య బెంగుళూరు - మచిలీపట్టణం అండ్ ద్రోణాచలం-సికింద్రాబాదు ప్యాసెంజరు బండ్లు (2, ఇంటరు, 3 క్లాసులు)

### టైమింగ్సులో మార్పులు
### సెంట్రల్ రీజన్ (బ్రాడ్‌గేజి)

మద్రాసునుండి బెంగుళూరు మెయిల్ బెంగుళూరు సిటీకి 20 నిమిషములు ముందుగా ఉదయం 7-15 గం॥ లకు చేరును.
మద్రాసునుండి బొంబాయి ప్రతి వారపు జనతా ఎక్స్‌ప్రెస్ (గురువారంనాడు) మద్రాసు బయలుదేరుట రాత్రి 2-0 గం॥ లకు బొంబాయి చేరుట రాత్రి 7-25
మద్రాసు-ఢిల్లీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్, మద్రాసు బయలుదేరుట ఉదయం 8 45
మద్రాసు-ఢిల్లీ ప్రతివారపు జనతా ఎక్స్‌ప్రెస్ (గురువారం మాత్రం) మద్రాసు బయలుదేరుట రాత్రి 12-30 ఢిల్లీ చేరుట రాత్రి 4-25 గం॥ లకు.

### సదరన్ రీజన్ (మీటరుగేజి)

మద్రాసునుండి తూత్తుక్కుడి ఎక్స్‌ప్రెస్, మద్రాసు రాత్రి 9-55 గం॥ లకు వదలును.
మద్రాసునుండి తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్ మద్రాసు రాత్రి 8-20 గం॥ లకు వదలును

### నార్తరన్ రీజన్ (మీటరుగేజి)

పూనానుండి మీరజ్ ప్యాసెంజరు, పూనాను రాత్రి 5-40 గం॥ లకు వదలును, మీరజ్ ఉదయం 1-45 గం॥ లకు చేరును.
మీరజ్‌నుండి పూనా ప్యాసెంజరు, మీరజ్‌ను ఉదయం 4-10 గం॥లకు వదలును పూనా రాత్రి 12.45 గం॥ లకు చేరును.
మైసూరునుండి బెంగుళూరు ఛాముండి ఎక్స్‌ప్రెస్ మైసూరు బయలుదేరుట ఉదయం 6-0 గం॥ లకు బెంగుళూరు సిటీ చేరుట. ఉదయం 9-45 గం॥ లకు.
హుబ్లీనుండి మైసూరు మెయిల్, బెంగుళూరు సిటీ ఉదయం 7-35 గం॥ లకు వదలును, మైసూరు ఉదయం 11-20 గం॥ లకు చేరును

### బండ్లు నిలిపివేయుట
### సెంట్రలు రీజన్ (బ్రాడ్‌గేజి)

తిరువళ్లూరు-ఆర్కోణముల మధ్య, మద్రాసు-ఆర్కోణం లోకల్ (మద్రాసు బయలుదేరుట ఉదయం 10-4 గం॥ లకు) అండ్ ఆర్కోణం-మద్రాసు లోకల్ (ఆర్కోణం వదలుట రాత్రి 3-45) బండ్లు ఆపివేయబడినవి. వీటికి బదులుగా మధ్యాహ్నపు వేళ రెండు వైపుల ఆర్కోణం-మద్రాసు మధ్య నేరుగా పోవు లోకల్ బండ్లు వేయబడినవి

### క్రొత్తగా ఏర్పాటు చేయబడ్డ ఆగుచోట్లు
### సెంట్రల్ రీజన్ (బ్రాడ్‌గేజి)

ఉలవపాడువద్ద మద్రాసు-పూరి ప్యాసెంజరు ఆగును.
ధిరారాక్కియంవద్ద ఈరోడ్-తిరుచినాపల్లి తెల్లవారి ప్యాసెంజరు ఆగును.
మరుదూరు, ముత్తరాశనల్లూరులవద్ద మంగుళూరు-తిరుచినాపల్లి జనతాఎక్స్‌ప్రెస్ ఆగును.

### సదరన్ రీజన్ (మీటరుగేజి)

అంబాతురై వద్ద మద్రాసునుండి తిరునల్వేలి ఎక్స్‌ప్రెస్ ఆగును
పుదూరు, వెప్పిలైపట్టి చత్తిరంవద్ద మద్రాసు-షెన్‌కోట ప్యాసెంజరు ఆగును.
పుదూరువద్ద షెన్‌కోట-మద్రాసు ప్యాసెంజరు ఆగును.
పుదూరు, సన్నాసిపట్టి, వెల్వార్‌కోట్టైవద్ద మద్రాసు-విరుదునగర్ ప్యాసెంజరు ఆగును
ఐట్టివాకం, పదలం, కుప్పుగుషివద్ద మద్రాసు-తిరువనంతపురం ప్యాసెంజరు బండ్లు ఆగును.
తిరుషెరుంబూరువద్ద విల్లుపురం-తిరుచినాపల్లి ప్యాసెంజరు ఆగును.
తిరుమాయిలాడివద్ద తిండివనం-తిరుచినాపల్లి ప్యాసెంజరు ఆగును.
మధుర బ్రిడ్జి, విలన్‌గుడి, పారపైగేటు, సముయనల్లూరు, కదుపట్టి, వడివట్టి, పిల్లవట్టి మెట్టూరుగేటు, అంబాతురై, పెన్లోడులవద్ద తూతుక్కుడి-కోయంబత్తూరు ప్యాసెంజరు ఆగును.
రామకృష్ణాపురంవద్ద మధుర-తిరువనంతపురం ప్యాసెంజరు ఆగును.

### నార్తరన్ రీజన్ (మీటరుగేజి)

నంబూరువద్ద బెంగుళూరు—మచిలీపట్టణం ప్యాసింజరు ఆగును
వలివదేశాలోవివద్ద సాంగ్లి-మీరజ్-కొల్హాపూరు బండ్లు (నెం. 955, 962 అండ్ 969)

### ఆగుట నిలిపివేయబడినది
### సెంట్రల్ రీజన్ (బ్రాడ్‌గేజి)

సిబ్బాపేట్టై రోడ్, తిన్ననూరు, పట్టాభిరాం, అంబత్తూరు, కొరత్తూరులవద్ద రైచూరు-మద్రాసు ప్యాసింజరు నిలువదు అందుచే మద్రాసుకు 40 నిమిషములు ముందుగా సాయంత్రం 3-25 లకు చేరును
తిన్ననూరు, ఆవడి, అంబత్తూరులవద్ద రేణిగుంట-మద్రాసు ప్యాసింజరు ఆగదు అందుచే మద్రాసుకు 25 నిమిషములు ముందుగా రాత్రి 9-0 గంటలకు చేరును
రెడ్డిపల్లివద్ద, మద్రాసు—బొంబాయి మెయిలు బండ్లు ఆగదు,
కటవద్ద, బెంగుళూరు-జాలార్‌పేట ఎక్స్‌ప్రెస్ ఆగదు.
జోలుమవద్ద, మద్రాసు-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ ఆగదు (ఇంతకాలము ఎక్కువ తరగతి టిక్కెట్టు జీతుల కొరకు ఆగుచూ యుండెది)

### సదరన్ రీజన్ (మీటరుగేజి)

...వద్ద, కోయంబత్తూరు-ధనుష్కోటి ఎక్స్‌ప్రెస్ బండ్లు ఆగదు
...టాయి రోడ్‌వద్ద, కారైక్కుడి-మాయవరం ప్యాసింజరు ఆగదు.


# స్పెయిన్‌లో అమెరికా జోక్యానికి అవకాశం

## —ఇటీవల జరిగిన ఒడంబడిక ఫలితంగా

(బ్రియాన్ కానెర్) మాడ్రిడ్. సెప్టెంబరు 28:

ఇటీవల అమెరికా, స్పెయిన్‌ల మధ్య జరిగిన ఒడంబడిక ఫలితంగా స్పెయిన్ ఆర్థిక, రాజకీయ వ్యవహారాలలో అమెరికా సరాసరి జోక్యం కలిగించుకోడానికి అవకాశం ఏర్పడింది.

ఈ ఒడంబడికలోని. మూడవ పేరగ్రాఫ్ స్పానియార్డ్‌ల వద్దగల డాలర్ నిల్వలను నిర్ణయించడానికి, వాటి మారకానికి తగు చర్యలు తీసుకోబడాలని విధిస్తున్నది.

దీనితో తాము అక్రమంగా నిలవచేసుకొన్న సుమారు ఆయిదుకోట్ల డాలర్లు చెల్లకుండా పోగలవు గనక స్పానిష్ ధనవంతులు మిక్కిలి ఆందోళన చెందుతున్నారు.

తాను డాలర్ల రూపంలో అందజేసే సహాయానికి స్థిరమైన మారకం రేటును స్పెయిన్ నిర్ణయించాలనీ దాని బడ్జెటులో ఆదాయవ్యయాలను సమానంగా సరిపుచ్చుకోవాలని దాని ఆర్థిక వ్యవస్థాభివృద్ధి కార్యక్రమాలను గురించి తనతో చర్చించి తగు చర్యలను తీసుకోవాలనీ అమెరికా పట్టుపడుతున్నది ఈ విధంగా స్పెయిన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికాకు కంట్రోలు సిద్ధిస్తున్నదన్నమాట.

20 సంవత్సరాల పాటు అమలులో వుండే సైనిక సహాయపు ఒడంబడిక ప్రకారం స్పానిష్ నౌకా వైమానిక స్థావరాలను వినియోగించుకోడానికి, దాని సైన్యానికి తర్ఫీతునిచ్చి ఆధునిక ఆయుధ సమన్వితంగా చేయడానికి, స్పానిష్ పారిశ్రామికాభివృద్ధికి భారీయంత్ర సామగ్రిని సప్లయిచేయడానికి, వ్యవసాయం, రైళ్లు, రోడ్లు మున్నగువాటి అభివృద్ధికి ఆర్థికసహాయం అందజేయడానికి అమెరికాకు అధికారం లభిస్తున్నది.

### స్పెయిన్ మంత్రివర్గంలో మార్పులు?

కాగా, త్వరలోనే స్పెయిన్ మంత్రివర్గంలో పెద్దమార్పులు రాగలవని తెలుస్తున్నది సైనిక ఆర్థిక వ్యవహారాలకు ఇద్దరు కొత్తమంత్రులు నియమించబడగలరట.

అమెరికాతో జరిగిన ఈ పరస్పర రక్షణ ఒడంబడిక స్పెయిన్‌కు ఘన విజయంగా మాడ్రిడ్ వర్గాలవారు పరిగణిస్తున్నారు బ్రిటన్, ఫ్రాన్సులు, అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రూమన్ స్పెయిన్‌పట్ల ప్రతికూల వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి పాఠకులకు విదితమే.

("లండన్ న్యూస్ క్రానికల్" పత్రికతో ప్రత్యేకపు ఏర్పాటు ద్వారా)

### బ్రిటన్ వైఖరి

లండన్. సెప్టెంబర్ 27—క్రిందటి వారాంతంలో స్పెయిన్, అమెరికాల మధ్య జరిగిన ఒడంబడికలను ఇక్కటి రాజకీయ వర్గాలవారు హర్షిస్తున్నారు

వీటిపై అధికారరీత్యా వ్యాఖ్యానించడానికి బ్రిటిష్ విదేశాంగ కార్యాలయం నిరాకరించింది. అయితే, ఈ ఒడంబడికలకై జరిగిన సంప్రతింపులను గురించి వాషింగ్‌టన్ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియపరచినట్లు మాత్రం అది విశదం చేసింది.

## ట్రియెస్ట్ భావిపై ప్లెబిసైట్

### రోమ్ సూచనకు బెల్‌గ్రేడ్ తిరస్కృతి

బెల్‌గ్రేడ్, సెప్టెంబర్ 28—ట్రియెస్ట్‌లో ప్లెబిసైట్ ఏర్పాటు చెయ్యాలంటూ ఇటలీ చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ యూగోస్లావియా నేడు ఒక సందేశం పంపింది

ట్రియెస్ట్‌లోని ఉభయ మండలాలలోను ప్లెబిసైట్ ఏర్పాటుచెయ్యడం నిమిత్తం ఆయిదు రాజ్యాలు సమావేశంకావాలని ప్రతిపాదిస్తూ ఇటలీ ప్రధాని సెప్టెంబర్ 18 వ తేదీని పంపిన సందేశానికి జవాబిస్తూ సరిహద్దు పొడుగునా జరిగిన ఇటాలియన్ సైనిక ప్రదర్శనలు ఒడంబడిక కుదిరే అవకాశాన్ని దూరం చేసినవని యూగోస్లావియా తన సమాధానంలో పేర్కొన్నది

ఇటలీ పాలనలో యూగోస్లావ్ ప్రజలకు కలిగించబడిన చిక్కులు ముందుగా తొలగించ బడిన తర్వాతనే ప్లెబిసైట్ జయప్రదం కాగలదని కూడా యూగోస్లావియా అన్నది.

# దక్షిణాఫ్రికాకు వలస

## నియమావళి సవరణ బిల్లుకు ఆమోదం

కేప్‌టౌన్, సెప్టెంబర్ 27—దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న భారతీయుల భార్యాబిడ్డల ప్రవేశాన్ని పరిమితం చెయ్యడానికి నిర్దేశించబడిన వలస నియమావళి సవరణ బిల్లును దక్షిణాఫ్రికా అసెంబ్లీ (పతినిధుల సభ) మూడవసారిగా జరిగిన చర్చలో ఆమోదించింది.

అసెంబ్లీలో ఆఫ్రికనుల ప్రాతినిధ్యం వహించే మార్గరేట్ బాలింగర్ సతి ఈ బిల్లుకు ఆక్షేపణ తెలిపింది బిల్లు భారతీయుల భార్యాబిడ్డలు దక్షిణాఫ్రికాలో ప్రవేశించకుండా వారించడానికే నిర్దేశించబడింది, ఏ ఇతర దేశాల పౌరుల విషయంలోను ఇట్టినిర్బంధం వర్తింపజేయబడ లేదని, భారతీయులతో గల సంబంధాలు బెడిసిపున్న ప్రస్తుత పరిస్థితిని ఇటువంటి చర్యల ద్వారా చెడగొట్ట బూనడం మరింత అనర్థకరమనీ ఆమె అన్నది.

చర్చకు దేశీయ మంత్రి డాక్టర్ డాంజెస్ సమాధానమిస్తూ 1953 ఫిబ్రవరి 10 వ తేదీ లోపుగా ఇండియాలో వివాహం చేసుకొన్న భారతీయులు ఈ బిల్లు నిబంధనల నుంచి మినహాయించబడ్డారని. తనకు యుక్తమని తోచేపక్షంలో యితర భారతీయులను కూడా బిల్లు నిబంధనల నుంచి మినహాయించగలనని అన్నారు

ఫిబ్రవరి 10 వ తేదీకి పిమ్మట దక్షిణాఫ్రికాలోని భారతీయుల భార్యాబిడ్డలు 900 మంది యూనియన్‌లో ప్రవేశించినట్లు ఆగస్టులో ప్రకటించబడింది.

### 'స్వదేశానికి వెళ్ళడంమాట వట్టిది'

డర్బన్, సెప్టెంబర్ 23—దక్షిణాఫ్రికాలోని భారతీయులు స్వదేశానికి పంపివేయబడడానికి ఎన్నడు సమ్మతించరని నేటాల్ భారతీయ కాంగ్రెస్ నేడు ప్రకటించింది వలస నియమావళి సవరణ బిల్లుపై క్రిందటి వారం పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భాన ప్రధాని డాక్టర్ మలాన్ చేసిన ఒక ప్రకటనకు కాంగ్రెస్ సమాధాన మిస్తూ, భారతీయులలో నూరింట 90మందికి పైగా యూనియన్‌లోనే జన్మించారనీ, మూడు నాలుగు తరాలుగా వారికదే స్వస్థానంగా వున్నదనీ అన్నది.

తన తాత ముత్తాతలుకూడా దక్షిణాఫ్రికాకు విదేశీయులనీ, దక్షిణాఫ్రికాలోని ఏ వర్గం కూడా అది తమ స్వదేశమేనని చెప్పుకొనడానికి అవకాశం లేదని కూడా నేటాల్ భారతీయ కాంగ్రెస్ అన్నది.

### టార్చి కమాండో సంస్థ కొత్త విధానం

ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా), సెప్టెంబర్ 26—దక్షిణాఫ్రికా రాజ్యాంగ రక్షణ నిమిత్తం ఏర్పడ్డ మాజీ సైనికుల సంస్థ (టార్చి కమాండో) నేటి సమావేశంలో ప్రభుత్వం ఎడల ప్రతిఘటన విధానాన్నిగాక, రక్షణ విధానాన్ని మాత్రమే అనుసరించాలని నిర్ణయించింది ఈ కారణం చేతనే కొత్త అధ్యక్షుని ఎన్నుకోరాదని కూడా నిర్ణయించుకొంది.

## "విభేదాలను పూర్తిగా విస్మరించాలి"

### బ్రిటిష్ లేబర్‌పార్టీ సభలో గ్రీన్‌వుడ్ వినతి

మార్గేట్ (కెంట్), సెప్టెంబర్ 28—పరిశ్రమలపై ప్రభుత్వ యాజమాన్యంవంటి సమస్యలపై సోషలిస్టులు తమ విభేదాలను విస్మరించుకోవాలనే విజ్ఞాపనతో బ్రిటిష్ లేబర్‌పార్టీ అధ్యక్షుడు మిస్టర్ ఆర్థర్ గ్రీన్‌వుడ్ పార్టీ 52 వ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు.

రష్యా, పాశ్చాత్యరాజ్యాలకు చెందిన అతి ముఖ్యులైన నాయకుల మధ్య సమావేశం జరగాలన్న సర్ విన్‌స్టన్ చర్చిల్ ప్రతిపాదనను మిస్టర్ గ్రీన్‌వుడ్ సమర్థించాడు కూడా

ముందు తన ఆర్థిక వ్యవస్థను బ్రిటన్ పటిష్ఠం చేసుకోవాలనీ, స్టర్లింగ్ ప్రాంతంలోని దేశాలకు భారీయంత్రసామగ్రి ఎగుమతులను పెంపొందించుకోవాలనీ ఆయనఅన్నారు

ప్రచ్ఛన్న యుద్ధం పట్ల, తూర్పు, పశ్చిమ యూరోప్‌ల వాణిజ్యం పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై వామపక్షం చేసిన విమర్శలను సభ తిరస్కరించింది

సభకు హాజరైన 1300 మంది ప్రతినిధులు నేషనల్ ఎగ్జిక్యూటివ్ సిఫారసు చేసిన విధానాన్ని ఆమోదించింది

తూర్పు, పశ్చిమ యూరోప్‌ల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధాన్ని తుదముట్టించడానికి లభించే ప్రతి అవకాశాన్ని సభ వినియోగించుకోవాలన ఒక తీర్మానం ఆమోదించబడింది తూర్పు, పశ్చిమ యూరోప్‌ల మధ్య వాణిజ్యంపై అమెరికా విధించిన నిర్బంధాల వల్ల బ్రిటన్ ఆర్థికంగా వినాశస్థితి నెదుర్కొనవలసి వస్తున్నదని, తూర్పు యూరోపియన్ దేశాలతోను, చైనాతోను

(మిగతా 3 వ కాలంలో)

(5 వ కాలం తరువాయి)

వాణిజ్యం చేసుకొనడం విషయంలోగల నిర్బంధాలను తొలగించవలసిందని సూచిస్తూ మరొక తీర్మానాన్ని సభ ఆమోదించింది

ప్రచ్ఛన్న యుద్ధసమస్యపై తీర్మానాన్ని మిస్టర్ అట్లీ ప్రతిపాదిస్తూ, కొత్త విధానాన్ని ఆమోదించవలసినదిగా సభను కోరాడు

పార్టీ కోశాధికారి పదవికి మిస్టర్ హెర్బర్ట్ మారిసన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొనడంతో సమావేశం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయింది.

### ప్రపంచ శాంతిస్థాపనకు అగ్రరాజ్యాల చర్చ

సర్ విన్‌స్టన్ చర్చిల్ గత మే నెలలో అగ్రరాజ్య చతుష్టయం నాయకుల సమావేశం జరగాలంటూ చేసినసూచన ఫలించకపోవడం మానవజాతి శ్రేయస్సుకే ప్రమాదకరమని వామపక్ష నాయకుడు మిస్టర్ అనూరిన్ బెవాన్ అన్నాడు

బ్రిటిష్ లేబర్‌పార్టీ యిటీవల అనుసరిస్తూ వచ్చిన విధానం యిదివరకు ఏ ఆశాపెట్టుకోని లక్షలాది ప్రజలకు కలిగించిన ఆశను మిస్టర్ లిటిల్టన్ (కలోనియల్ మంత్రి), ఆయన మిత్రులు భగ్నం చేస్తున్నారని మిస్టర్ బెవాన్ ఆరోపించాడు.

పార్టీ వార్షిక సమావేశానికి ముందు జరిగిన ఒక బ్రహ్మాండమైన ప్రదర్శనలో ప్రసంగిస్తూ మిస్టర్ బెవాన్ ఇంకా ఇలా అన్నాడు:

"ప్రపంచ శాంతి రాయబారాలవల్ల, ఒడంబడికలవల్ల మాత్రమే సాధ్యపడగలదన్న సత్యాన్ని బ్రిటిష్ప్రధాని గ్రహించనారంభించాననే మే నెలలో ఆయన చేసిన ప్రతిపాదన సూచిస్తున్నది ఈ సంగతిని లేబర్‌పార్టీ యీవరకే గ్రహించింది

"సోవియెట్ యూనియన్‌లోను, యితర సోవియెట్ కూటమి రాజ్యాలలోను సంభవించే మార్పులను ప్రచ్ఛన్న యుద్ధం తీవ్రం చేసే అవకాశంగా గాక, ఒడంబడికకు, రాయబారాలకు తగిన అవకాశంగానే పాశ్చాత్యరాజ్యాలు పరిగ్రహించాలి."

### ప్రధాని నెహ్రూ

రాణీఖేత్, సెప్టెంబర్ 28—హిమాలయ సానువుల వెంట యు పి లో వున్న కొండ ప్రాంతాలలో మూడురోజులు విశ్రాంతి తీసుకున్న పిదప ప్రధాని నెహ్రూ నేడిచ్చటనుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. ఆయన వెంట కుమార్తె శ్రీమతి ఇందిరా గాంధీ ఇద్దరు మనమలు వున్నారు కూడా.

## సూయజ్ సమస్యపై త్వరలో ఒడంబడిక సంభవమట

### బ్రిటిష్ సాంకేతిక నిపుణుల యూనిఫారం విషయంలో మాత్రమే అభిప్రాయభేదం

కెయిరో, సెప్టెంబర్ 28—సూయజ్ మండలం భవితవ్య సమస్యా పరిష్కారానికి కొనసాగుతున్న ఆంగ్లో-ఈజిప్షియన్ సంప్రతింపులలో, సూయజ్ మండలం స్థావరంలో వుండి పనిచేసే బ్రిటిష్ సాంకేతిక నిపుణులు యూనిఫారమ్‌లను ధరించాలా, సివిలియన్ దుస్తులను ధరించాలా అనే అంశం ఒక్కటి మాత్రమే ఇప్పుడు వివాదగ్రస్తంగా నిలిచివున్నదనీ, తక్కిన అంశాలన్నింటి పైన ఉభయపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందనీ ఒక ఈజిప్షియన్ ఉన్నతాధికారి నేడిక్కడ విశదం చేశాడు.

సూయజ్ మండలం నుంచి పూర్తిగా వైదొలగి పోవడానికి 18 మాసాలు గడువు కావాలని బ్రిటన్ కోరగా ఈజిప్టు అందుకు సమ్మతించిందట. సూయజ్ స్థావరానికి అధిపతిగా ఒక ఈజిప్షియన్ సేనాని నియమించబడతాడు. అతనికి ఒక బ్రిటిష్ సైనిక సలహాదారు వుంటాడు

స్థావరంలో వుండే బ్రిటిష్ సాంకేతిక నిపుణులు సైనిక దుస్తులను ధరించడం మిక్కిలి అవసరమని బ్రిటన్ వాదిస్తున్నదనీ వారు సివిలియన్ దుస్తులనే ధరించాలని ఈజిప్టు పట్టుబడుతున్నదనీ, తెల్పుతూ ఈ అధికారి ఇంకా ఇలా అన్నాడు,

"ఇంతవరకు సంప్రతింపులు అత్యంత జయప్రదంగా కొనసాగాయి. అయితే నేను ఇంతకుముందు పేర్కొన్న అంశంపై ప్రతిష్టంభన ఏర్పడగల అవకాశం లేకపోలేదు, తమ భూభాగంపై యూనిఫారమ్‌లను ధరించిన బ్రిటిష్ సైనికులున్నంత కాలం సూయజ్ మండలం నుంచి బ్రిటిష్‌వారు పూర్తిగా వైదొలగి పోయారంటే ఈజిప్షియన్లు నమ్మజాలరు."

ఈ క్రింది అంశాలపై ఉభయ పక్షాలమధ్య అంగీకారం కుదిరినట్లు ఆయన వివరించాడు; తమసేనలు సూయజ్ మండలాన్ని పూర్తిగా ఖాళీచేసి వెళ్ళిపోవడానికి 18 మాసాలు గడువు కావాలని బ్రిటన్ కోరింది, ఈ కార్యక్రమం 12 మాసాలలో పూర్తి కావాలని ఈజిప్టు మొదట పట్టుపట్టింది కాని తుదకు 18 మాసాల గడువుకు సమ్మతించింది

బ్రిటిష్‌సేనల నిష్క్రమణ పూర్తిఅయిన పిమ్మట మూడు సంవత్సరాలవరకు సూయజ్ స్థావరంలో 4000 మంది బ్రిటిష్ సాంకేతిక నిపుణులను వుండనివ్వడానికి ఈజిప్టు అంగీకరించింది

ఈ స్థావరంలో మరొక మూడేళ్ళపాటు 3,000 మంది బ్రిటిష్ సాంకేతిక నిపుణులు వుండాలని బ్రిటన్ ప్రతిపాదించగా, కొద్ది వందలమంది బ్రిటిష్ నిపుణుమాత్రమే ఒక ఏడాదిన్నరపాటు వుండవచ్చునని ఈజిప్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై సమాధానం కుదరడం అంత అసాధ్య మేమీకాదు.

కాగా, అరబ్ లీగ్ పరస్పర రక్షణ ప్రణాళిక ప్రాతిపదికపై, లీగ్‌లో సభ్యత్వంగల ఏ రాజ్యంపైన అయినా వాస్తవంగా దురాక్రమణ జరిగిననాడు సూయజ్ స్థావరంలో మిత్రరాజ్యాల సేనలు ప్రవేశించవచ్చుననే ఈజిప్టు సూచనకు బ్రిటన్ సమ్మతించింది.

స్థావరంలోని బ్రిటిష్ సాంకేతిక నిపుణులు ఈజిప్షియన్‌ల ఆధిపత్యంక్రింద పనిచేస్తారు

## ఇండో-పాక్ లంకల మార్పిడి

### కలకత్తాలో నేడు చర్చల ప్రారంభం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29—రేపు సెప్టెంబర్ 30వతేదీన కలకత్తాలోజరిగే ఇండో-పాకిస్తాన్ మహాసభలో తూర్పు పాకిస్తాన్‌కు, ఇండియా తూర్పు ప్రాంతానికి-పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపురలకు-మధ్యన అపరిష్కృతంగా వున్న పెక్కు ప్రధాన సమస్యలు చర్చకు వస్తాయి

ఐదురోజులపాటు జరిగే ఈ మహాసభలో ఉభయదేశాల లంకల మార్పిడి, సరిహద్దు వ్యాపారం, స్వేచ్ఛగా, రాకపోకలు, ఆర్థిక సమస్యలు ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల ఏర్పాట్లు మున్నగునవి చర్చింపబడుతాయి

ఇండియా, పాకిస్తాన్ ప్రధానులు కరాచీ సమావేశంలో తూర్పు బెంగాల్‌లోని కూచ్ బీహార్ లంకలను, కూచ్‌బీహార్‌లోని తూర్పు

(మిగతా 4 వ కాలంలో)

(5 వ కాలం తరువాయి)

బెంగాల్ లంకలను మార్చుకోవాలని సిద్ధాంతరీత్యా అంగీకరించారు

కూచ్‌బీహార్ లంకల విస్తీర్ణం 26 875 చదరపు మైళ్లు, తూర్పు బెంగాల్, లంకల విస్తీర్ణం 19 202 చదరపు మైళ్లు

తూర్పు బెంగాల్ లంకలకన్నా కూచ్ బీహార్ పశ్చిమ బెంగాల్ లంకల విస్తీర్ణం ఎక్కువ గనుక, పెద్ద ప్రాంతాన్ని తూర్పు బెంగాల్‌కు అప్పగించినందుకు ఏవిధంగా ప్రతిఫలం ముట్టజెప్పాలనే సంగతి ఆలోచనలో వుంది ఈ సందర్భంలో ఇండియా-పాకిస్తాన్ సరిహద్దులకు సంబంధించిన చిన్న చిన్న సవరణలు కూడా చేసుకొనడానికి అవకాశం వుండగలదు.

# "ఇస్లాం మతానుసారం రాజ్యాంగ విధాన రచన"

## కరాచీలో నిష్టర్ మున్నగువారి ప్రచారం

కరాచీ, సెప్టెంబర్ 28—పాకిస్థాన్‌కు ఇస్లాం మతానుగుణమైన రాజ్యాంగం వుండాలని పాకిస్తాన్ మాజీమంత్రి, పాకిస్తాన్ పంజాబ్ మాజీ గవర్నర్ సర్దార్ అబ్దుర్‌రాబ్ నిష్టర్ నిన్నటినుంచి ఇక్కడ ప్రచారం ప్రారంభించాడు.

నిన్నరాత్రి ఈమన మతోద్దేశం గల ముస్లింల సంస్థ యాజమాన్యాన జరిగిన బహిరంగ సభలో ప్రసంగించాడు

తూర్పు పాకిస్తాన్ ముస్లిం లీగ్ నాయకుడు మౌలానా మహమ్మద్ అక్రంఖాన్ నిష్టర్‌ను బలపరుస్తున్నాడు.

సర్దార్ నిష్టర్ ఇక్కడ ఒక విద్యార్థి సమావేశంలోగూడా ఇస్లామిక్ రాజ్యాంగాన్ని గురించి ప్రసంగించాడు, నిష్టర్ తన ప్రసంగంలో మతాతీతరాజ్యాంగం వుండాలనే వారిని ఇలా ప్రశ్నించాడు:

"మీరు ముస్లిములైతే ఇస్లాంలో విశ్వాసం వుంచండి మీదేశానికి, ఇస్లాం మతానుగుణమైన రాజ్యాంగా నిర్మించుకొనడంలో సిగ్గెందుకు? ఇస్లాంలో మీకు లోపాలేమైనా కనిపిస్తే, మీరు మిమ్మల్ని ముస్లింలని అనుకోడం మానివేయండి.

"ఇస్లాం మనుగడకోసమే పాకిస్తాన్ నెలకొన్నది, ఇస్లాం దేశం నెలకొల్పుతామని వాగ్దానం చేసినందునే పాకిస్తాన్ నిర్మాణం కోసం ఇండియా ఉపఖండంలోని ముస్లిములు వోటువేశారు. ఎలాటి రాజ్యాంగం కావాలో ప్రజాభిప్రాయం తెలుసుకొనడానికి ప్లెబిసైట్ పెట్టండి"

సర్దార్ నిష్టర్ పండిట్ నెహ్రూ కరాచీ ఆగమనాన్ని ప్రస్తావించి ఇలా అన్నాడు:

"పండిట్ నెహ్రూ కరాచీకి వచ్చినప్పుడు ఆయనకు పాకిస్తాన్ ప్రజ లిచ్చిన ఘనస్వాగతానికి ఇండియాలో వ్యాఖ్యానాలు ప్రారంభమైనవి ఆయనకు స్వాగతమివ్వడం మన దౌర్బల్యంగా భావించబడింది.

"పండిట్ నెహ్రూ జునాగఢ, హైదరాబాద్ విన్యస్తాధ్యాయాలని అన్నాడు కాశ్మీర్ కూడా విన్యస్తాధ్యాయమని ఆయన అనవచ్చు కూడా ఇలా అనడం జరుగరాదు.

"పాకిస్తాన్‌లో ఎలాటి రాజ్యాంగం అమలు జరగాలనే దానిపై ప్లెబిసైట్ పెట్టాలని మౌలానా అక్రంఖాన్‌కూడా తన ప్రసంగంలో తెలిపాడు.

"న్యాయ శాఖా మంత్రి మిస్టర్ ఎ. కె. బ్రోహిని బర్తరఫ్ చేయాలని సమావేశంలో తీర్మానించబడింది. అక్టోబరు 2 వ తేదీన "బ్రోహి ప్రతికూల దినం" జరపాలని తీర్మానంలో వివరించబడింది.

## వర్కింగ్ జర్నలిస్టుల కోరికలు

### భోపాల్ వర్కింగ్ జర్నలిస్టుల సభలో తీర్మానం

భోపాల్, సెప్టెంబరు 27—పారిశ్రామిక తగాదాచట్టం మేరకు వర్కింగ్ జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించేనిమిత్తం సత్వర మే తగు శాసనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని నేడిచ్చట జరిగిన బహిరంగ సభలో భోపాల్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ తీర్మానించింది పార్లమెంటు సభ్యులు, ట్రేడ్‌యూనియన్ నాయకులు, రాష్ట్ర శాసనసభ్యులు, రాజకీయపార్టీల, ట్రేడ్‌యూనియన్ సంఘాల ప్రతినిధులు సభకు హాజరయ్యారు

పారిశ్రామిక తగాదాల పరిష్కార చట్టం వల్ల మిగతా కార్మికు లందరూ తగు సౌకర్యాలను అనుభవిస్తూ వుండగా, పత్రికలలో పనిచేసేవారికి ఆ హక్కులు లేకుండా పోవడం విచారకరమని భోపాల్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ కార్యదర్శి చెప్పాడు.


### ఆధునిక విజ్ఞానం

అక్టోబరు సంచిక ఆంధ్రరాష్ట్ర సంచికగా వెలువడుతుంది — ఇందులో ఆంధ్రదేశ భౌతిక స్వరూపం, సహజ సంపదలు, అభివృద్ధి ప్రణాళికలపై డా ఇచ్ఛాపురపు రామకృష్ణారావు, డా బి వి నార్, శ్రీ బి. ఆర్ సోమయాజులుగారు, ప్రొఫెసర్ మహదేవన్, ప్రొఫెసర్ ఆర్ వి. శేషయ్య, ప్రొఫెసర్ కె వెంకటేశ్వర్లు, డా. ఎం నరసింగరావుడా వి వి రామనాథం మొదలగువారి ప్రత్యేక వ్యాసము లుండును మీ ప్రతికి నేడే ఆర్డరివ్వండి చందాదార్లకు ఉచితం - ఇతరులకు ప్రతి 1/- మేనేజరు, "ఆధునిక విజ్ఞానం", వాల్తేరు

### కుట్టుపని స్వబోధిని

కోట్లు, ట్రౌజర్లు, షర్టులు, జాకెట్లు కత్తిరించి కుట్టు కొత్తపద్ధతులు బొమ్మలతో గలదు. స్త్రీలు, పురుషులు, బాలికలు యీ గ్రంథము చూచి సులభముగా నభ్యసించదగినది. ప్రతి దర్జీ వారికిని ముఖ్యముగా చేతిలో వుండవలసిన పుస్తకము. 92 పేజీలు, 40 కొలతలుగల పటములు గల పెద్ద పుస్తకము రు. 1-0-0. పోస్టు ఖర్చులు రు 0-8-0.
వినోదం బుక్ డిపో,
32 కృష్ణప్పనాయక్ అగ్రహారంవీధి, మద్రాసు 1

## స్టయిలుకు పీటని కొనండి సుఖమునకు పీటని వాడండి



రమ్యముగా కప్పబడిన నేల ఒక ఆహ్వానము —ఒక సన్మానము ఏనుగ బ్రాండు జనుపనార - తివాసీల్ల వివిధ రకముల డిజైనులలో కలవు. ఈ తివాసీల్ల ఎక్కువ ధరగల వాటివలెనే మిక్కిలి మృదువుగా నుండి ఖరీదైనవిగా నుండును. మరియు దృఢముగా నుండి కొద్ది ధరకు లభించు తదితర తివాసీలకన్నా బాగా మన్నును — అవి అందముగా యుండును

ఏనుగు బ్రాండు జూట్ తివాసీ

BIRLA JUTE MFG. Co. LTD.

తయారుచేయువారు:
బిర్లా జూట్ మాన్యుఫాక్చరింగ్ కో., లిమిటెడ్
మానేజింగు ఏజంట్లు:
బిర్లా బ్రదర్సు లిమిటెడ్ 8, రాయల్ ఎక్స్ఛేంజ్ ప్లేసు, కలకత్తా
దక్షిణ ఇండియాకు ఏజంట్లు:
మాడరన్ ట్రేడ్ ప్రమోటర్స్, గాంధీనగర్, విజయవాడ, దక్షిణ ఇండియా

మెసర్స్ కృష్ణకుమార్ మాల్‌పని అండ్ కో.,
4/1, గాంధీనగర్, బెంగుళూరు సిటీ

వస్తూంది! శ్రీ కృష్ణాలో!
భాస్కర్‌వారి
★ సెక్రెటరి ★
(బ్రతుకు తెరువు (తెలుగు)
శ్రీరంజని - సావిత్రి - నాగేశ్వరరావు - రంగారావు - రేలంగి
నటించినది

## ఆరోగ్యవంతమైన చర్మమునకు ప్రకృతియొక్క ఆకుపచ్చను వాడండి

క్లోరోఫిల్ కలిగిన టీరోజ్ సబ్బులో క్రిములను సంహరించగల గుణం వున్నదనీ, అది శరీరం మీది క్రిములను అన్నిటిని నాశనం చేస్తుందని పరీక్షలవల్ల పూర్తిగా నిరూపింపబడింది. పుష్కలంగా వచ్చే మృదువైన దాని నురుగు ప్రతి రోమకూపం నుండి మురికిని తీసివేసి, చర్మమును హాయిగాను, సువాసన యుతంగాను వుంచుతుంది. ఆరోగ్యవంతమైన చర్మం నిలబెట్టుకోటానికి క్రమం తప్పకుండ టీరోజ్ సబ్బు వాడండి.

టీరోజ్
సబ్బు
క్లోరోఫిల్ కలిసినది





బాంబే సోప్ ఫ్యాక్టరీ
105, అబ్దుల్ రహమాన్ వీధి, బొంబాయి - 3.
స్థాపితం 1904

మద్రాసు స్టేటుకు ఏజంట్లు:
జై హింద్ ఏజన్సీస్,
2/9, బందర్ వీధి, మద్రాసు జి. టి.

## ఇండియన్ కాఫీ బోర్డు

పూల్ వేలములు-అక్టోబరు 1953

1953 అక్టోబరు నెల 20 వ తేదీ మంగళవారంనాడు కోయంబత్తూరు, మైసూరులలో పూల్ కాఫీ వేలములు జరుపబడును
ఈ వేలముల ఫలితములు చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసరు గారిచే బెంగుళూరునుండి 26-10-53 తేదీ ప్రకటించబడును. సైకము కట్టుటకు గాను అమ్మకపుతేది 28-10-1953

షరా: నవంబరు 1953 లో జరుగు పూల్ వేలములకు రిజర్వు ధరలు, నవంబరు 1953 లో జరుగు పూల్ వేలములకు కూడా ప్రస్తుతపు రిజర్వు ధరలనే సాగించుటకు తీర్మానింపబడినది.

బెంగుళూరు, 26-9-1953. యం ఏ. కుత్తాలలింగం పిళ్లే, చీఫ్ కాఫీ మార్కెటింగ్ ఆఫీసరు.

# ఉదయం దగ్గులు

ఉదయం, రాత్రి దగ్గులు, రొమ్ము పడిశము, ఉబ్బసం తెరలు మెండాకో (MENDACO) వాడి చూడకుండ యిక ఒకరోజైన మీ నిద్రను, సత్తువను చెరప నీయవద్దు. ఈ గొప్ప ఔషధము రక్తంలో ప్రవేశించి, రొమ్ము నాళములు, ఊపిరి తిత్తులమీద వెంటనే పనిచేయును, కఫ్లెను తెగకొట్టి, దగ్గు బాధను తగ్గించుటకు ప్రకృతికి తోడ్పడును. హాయిగా నిద్ర పట్టించును. నేడే మీ కెమిస్టువద్దనుండి మెండాకో (MENDACO) తీసుకొనండి. వెంటనే మీకు తృప్తిగా లేనిచో సొమ్ము వాపసు చేయబడును.

వాయిదాల మీద గడియారం
వి. పి. పి. మీద సగం ఖరీదు
మిగతాది 60 రోజుల్లో.

N. 35/2



వాటర్‌ప్రూఫ్ – షాక్ ప్రూఫ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కేసు – రేడియం, సెంటర్ సెకండ్ స్వీప్ తయారు 3 సం లు గ్యారంటీ
10½ సైజు 15 జూయల్సు రు. 68/-
8¾ సైజు 15 జూయల్సు రు 80/-
10½ సైజు 17 జూయల్సు రు. 85/-
గ:- అడ్వాన్సుతోపాటు ఇద్దరు ఖరానా మనుష్యుల వద్దనుండి గ్యారంటర్ల సెక్యూరిటీ తీసికొని పంపవలెను.
Young India Watch Co, Post Box 6744, Calcutta-7


# దక్షిణ రైల్వే
## నోటీసు
బుక్ స్టాల్ కాంట్రాక్టర్లు.

పుస్తకములు అమ్ము వ్యాపారం చేయుచున్న వారినుండి దిగువ రైల్వే స్టేషనులలో బుక్ స్టాల్సు నిర్వహించుటకు దరఖాస్తులు కోరబడుచున్నవి.

| గ్రూప్ 1 | గ్రూప్ 2 |
|---|---|
| 1. కాకినాడ పోర్టు | 1. అనంతపూర్ |
| 2 కాకినాడ టౌన్ | 2. చిత్తూరు |
| 3 నరసరావుపేట | 3. కడప |
| 4. తాడేపల్లిగూడెం | 4. పాకాల |
| | 5. ధర్మవరము |
| | 6 హొస్పేట |

2. ఏ గ్రూపులోనైనా ప్రత్యేక స్టేషన్లకు మాత్రం కంట్రాక్టులకు దరఖాస్తులు అంగీకరింపబడవు. రెండు గ్రూపులలోను స్టేషన్ల వద్ద కంట్రాక్టులకు దరఖాస్తు చేయదలచిన వ్యక్తులు లేదా పరములు. ఒక్కొక్క గ్రూపుకు విడివిడిగా దరఖాస్తులు పంపవలెను.

3 సెలెక్టు చేసిన దరఖాస్తుదారు. సెలెక్టు చేసిన నోటీసు చేరిన 3 నెలలలోగా బుక్ స్టాల్సు తెరవవలెను

4. దరఖాస్తులు నిర్ణీత ఫారములో దాఖలు చేయవలెను. ఒక్కొక్క ఫారం ఖరీదు రు 1/- (ఒక రూపాయ మాత్రమే) సదరు సొమ్ము మద్రాసు, పార్కుటౌన్‌లోని యీ రైల్వే పే మాస్టర్ అండ్ క్యాషియర్‌కు చెల్లించవలెను. దరఖాస్తులు పెట్టదలచినవారు రెండవ ఫారం ఖరీదు క్రింద చెల్లించిన సొమ్ముకు పే మాస్టర్ అండ్ క్యాషియర్ వల్ల జారీ చేయబడు అఫీషియల్ రశీదును చూపించి, దిగువ సంతకందారు ఆఫీసునుండి వ్రాసియివ్వవలసిన అగ్రిమెంటు షరతులు నిబంధనలతో దరఖాస్తు ఫారము పొందవచ్చును దరఖాస్తు ఫారము ఒకరిది మరియొకరికి మార్చుకొన గూడదు. దాని ఖరీదు వాపసు చేయబడదు.

5. ధరావతు సొమ్ము క్రింద యీ రైల్వే వద్ద రు 200/- లు డిపాజిటు చేసి, సదరు నగదు రశీదును దరఖాస్తుతో జతపరిచి పంపవలెను సదరు సొమ్ము నగదుగా గాని, మణియార్డరు ద్వారాగాని యీ ఆఫీసు రిఫరెన్సు తెలుపుతూ, మద్రాసు, సదరన్ రైల్వే పే మాస్టర్ అండ్ క్యాషియర్‌కు చెల్లించవలెను గెలుపొందని దరఖాస్తుదారులకు సదరు ధరావతు సొమ్ము వాపసు చేయబడును గెలుపొందిన దరఖాస్తుదారు డిపాజిటు, అతను చెల్లింపవలసిన రైలెన్సు క్రింద జమ కట్టుకొనబడును

6. దరఖాస్తులు సీలువేసిన కవర్లలో చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు, సదరన్ రైల్వే, మద్రాసు అడ్రెసుకు పంపవలెను కెండరు మీద ఆ యా సందర్భమునుబట్టి. "బుక్ స్టాల్ కంట్రాక్టు (గ్రూప్ 1 లేదా గ్రూప్ 2" అని సూపర్ స్క్రైబ్ చేయవలెను. ఒకే దరఖాస్తుదారు రెండు గ్రూపులకు దరఖాస్తు పెట్టునప్పుడు ఒక్కొక్క గ్రూపునకు విడివిడిగా కవరు ఉపయోగించవలెను

7. దరఖాస్తులు తీసుకొనుటకు ఆఖరు తేది 31-10-53 మ॥ 12-0 గం. లు.

మద్రాసు. 19-9-53 } చీఫ్ కమర్షియల్ సూపరింటెండెంటు.

# కొత్త రాష్ట్రాల కోసం ఆందోళన

కాంగ్రెస్ వాదులకు కార్యదర్శి హెచ్చరిక

నాగపూర్, సెప్టెంబర్ 28 — కొత్త రాష్ట్రాల నిర్మాణంకోసం జరిగే ఆందోళనలో, వాదోపవాదాలలో జోక్యం కలుగజేసుకోవద్దని కాంగ్రెస్ వారికి కాంగ్రెస్ కార్యదర్శి శ్రీ ఎస్ ఎన్ అగర్వాల్ ఒక హెచ్చరిక చేశారు.

"అయితే, కాంగ్రెస్‌వారి దృక్పధాన్ని వర్కింగ్ కమిటీ అడిచి వేస్తుందనిగాని, కాంగ్రెస్‌వాదుల అభిప్రాయ ప్రకటనను నిషేధిస్తుందనిగాని కాదు రాష్ట్ర పునర్నిర్మాణాని శాస్త్రీయ దృక్పధంతో చర్చించడం మంచిదే అట్టి చర్చ ప్రజలకు, ప్రభుత్వం నియమించగల ఉన్నతాధికార సంఘానికి ఉపయోగకరంగా వుంటుంది" అని ఆయన అన్నారు

ఇండియా ప్రభుత్వం, కాంగ్రెస్ హైకమాండు కూడా ప్రస్తుత రాష్ట్రాలు శాస్త్రీయ సూత్రాలపై ఏర్పడినట్టివి కావని భావిస్తున్నాయని, అందువల్ల వాటిని పునర్నిర్మాణం చెయ్యాలనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాయని శ్రీ అగర్వాల్ విశదం చేశారు.

పరిపాలన, సంస్కృతి, భాష మొదలైన వాటి సమైక్యాన్ని దృష్టిలో వుంచుకొని దేశంలోని రాష్ట్రాలను పునర్విభజించాలన్న సూత్రం అందరి ఆమోదాన్ని పొందినట్టి దేనని ఆయన అన్నాడు అందుకే ఈ విషయాలను పరిశీలించి ఒక ఏడాదిలోగా నివేదికను సమర్పించడానికి ఒక కమిషన్‌ను ప్రభుత్వం నియమిస్తున్న దన్నారు

వివాదాలను రేకెత్తించే విధంగా దేశంలో పర్యటన చెయ్యడం, డెప్యూటేషనులను స్వీకరించడం వంటి పనులను ఈ కమిషన్ చెయ్యనక్కరలేదని. అయితే అందరి దృక్పథాలను అది తెలిసి కొంటుందని ఆయన అన్నారు. ఈ కమిషన్ ప్రశాంతంగా పని చేయడం కోసం కాంగ్రెసువారు వివాదాలలోను, ఆందోళనలలోను కలుగజేసుకోగూడదన్నారు.

## కమ్యూనిస్టుల వైఖరి

పాటియాలా, సెప్టెంబర్ 27 — పెప్సూ జనరల్ ఎన్నికలలో కుల మత తత్వాలపై ఆధారపడ్డ ఏ పార్టీతోను కమ్యూనిస్టు పార్టీ చేతులు కలపదని కమ్యూనిస్టు నాయకుడు శ్రీ ఏ. కె గోపాలన్ ప్రకటించారు

పంజాబీ భాష మాట్లాడే సిక్కులు హిందువులు కలిసి కోరితే వారికి రాష్ట్రం వస్తుందని, అందులో పెప్సూను కూడా చేర్చాలని ఆయన అన్నారు

## సంయుక్త మహారాష్ట్రం

నాగపూర్, సెప్టెంబర్ 27 — బొంబాయి మధ్యప్రదేశ్, హైదరాబాద్ లలోని మహారాష్ట్ర ప్రముఖ నాయకులు నేడిక్కడ సమావేశం కావడంతో సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం ఒక అడుగు ముందుకు వెళ్ళింది.

ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగగలదు.

# బేసిక్ విద్యావిధానం

పాఠ్యగ్రంథాలను నిర్ణయించడంకోసం ఆఫీసర్ల నియామకం

మద్రాసు, సెప్టెంబర్ 28 — బేసిక్ పాఠశాలలకు పాఠ్యగ్రంథాలను నిర్ణయించే నిమిత్తం ఒక తమిళ స్పెషల్ ఆఫీసర్‌తో పాటు ఒక తెలుగు స్పెషల్ ఆఫీసర్‌ను కూడా మద్రాసుప్రభుత్వం నియమించింది.

బేసిక్ విద్యావిధానాన్ని పరిశీలించి సూచనలు చేసేనిమిత్తం మద్రాసు ప్రభుత్వం నియమించిన అడ్ హాక్ కమిటీచేసిన సిఫార్సునను సరించి ఈ చర్య తీసుకొనబడింది నూతన ప్రణాళిక ప్రకారం బేసిక్ పాఠశాలలలోని విద్యార్థుల పరిక్షాఫలితాలపై ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు, తదితర ఉపాధ్యాయులు అంతిమ అధికారంకల్గి వుంటారు బేసిక్ విద్యను అభివృద్ధి చేయడంకోసం ఈ క్రింది సిఫార్సులను అడ్ హాక్ కమిటీ సూచించింది వీటితోపాటు ప్రభుత్వ నిర్ణయాలుకూడా ప్రకటించబడ్డాయి

బేసిక్ పాఠశాలలలో విద్యాస్థాయిని పెంచే నిమిత్తం పాఠశాలలకు ప్రధానోపాధ్యాయులుగా సీనియర్ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలి వారికి కూడా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకిచ్చే జీతాలను యివ్వాలనీ, బేసిక్ ట్రెయినింగ్ పాఠశాలలో శిక్షణ పొందిన వారినే ఉపాధ్యాయులుగా నియమించాలనీ, మోడల్ బేసిక్ పాఠశాలలో ఎనిమిది గ్రేడ్లను నడపాలనీ అడ్ హాక్ కమిటీ సూచించింది ఈ సూచనలను మద్రాసు ప్రభుత్వం ఆమోదించుతూ ఉత్తరువులను కూడా జారీ చేసింది.

సీనియర్ బేసిక్ పాఠశాలలలో ఉత్తీర్ణులయిన విద్యార్థులను సెకండరీ పాఠశాలలో నాల్గవ ఫారంలోనికి తీసుకొనాలని మద్రాసు ప్రభుత్వం ఉత్తరువు చేసింది. సీనియర్ బేసిక్ విద్యావిధానం తరువాత ఉన్నతవిద్యను కొనసాగించే నిమిత్తం కొన్ని సీనియర్ బేసిక్ పాఠశాలలను పోస్టు బేసిక్ పాఠశాలలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. వాటిలో గుంటూరు జిల్లాలో వినయాశ్రమంలోని సీనియర్ బేసిక్ స్కూలు కూడా వుంది.

## ప్రాథమికోపాధ్యాయులకు జీతాలు

ఎయిడెడ్ ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయులకు జీతాలను నేరుగా ప్రభుత్వమే చెల్లించేవిధంగా చూడడంకోసం ఒక ప్రణాళిక రూపొందించబడినదని, ఈ ప్రణాళిక తొలిసారిగా మలబారులో ప్రవేశపెట్టబడుతుందనీ, ఆ తరువాత వచ్చిన ఫలితాలనుబట్టి ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపచేయబడుతుందనీ విద్యామంత్రి డాక్టరు యం. వి. కృష్ణారావుగారు నేడిక్కడ తెలిపారు.

# "ప్రస్తుతానికి ప్రెసిడెంటు పరిపాలనే శ్రేయస్కరం"

—స్వామి సీతారాం అభిప్రాయం

వినయాశ్రమం, సెప్టెంబర్ 29 — స్వామి సీతారాం క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"ఆంధ్రరాజ్యంలోని మంత్రివర్గ సమస్య ప్రజల, రాజకీయ పార్టీల చెన్నపురి, ఢిల్లీలలోనుండు ప్రభుత్వాల దృష్టి నాకర్షించుచున్నది రాష్ట్రావతరణ తీవ్రగ్రహణ వచ్చినకొలది దీనిమీద ప్రసరించే శ్రద్ధకూడా పెరుగుచున్నది వ్యక్తులలోను రాజకీయ పార్టీలలోను ఎల్ల రకములైన కలయికలు, ఎడబాట్లు మార్పులు కలుగుచున్నవి.

"గత 1, 2 వారాలలో ఈ సమస్య రెండు రూపాలు దాల్చినది 1 కమ్యూనిస్టులు మినహా తక్కినవారి సంయోగం, 2 కాంగ్రెసువారు మినహా తక్కినవారి సంయోగం. మొదటిది గాని, రెండవదిగాని చాలాకాలంవరకు పరిశుద్ధంగా, సమర్థంగా పాలించజాలదని ప్రజలు భయపడుతున్నారు మంత్రుల సంఖ్యకంటె ఎక్కువ మంది పదవీ అభిలాషులు బయల్పడుతున్నారు ఆంధ్రరాజ్యంలో ఏమనుగుడు లేక తొమ్మిది మంది మంత్రు లుంటారని పుకార్లు బయలుదేరినవి. దానివల్ల ప్రజాద్రవ్యం వృధాగా ఖర్చవును ఆ దగుడు మంత్రులు తేలికగా పనిచేయగలరు అందులో సగంమంది అనుభవంగల ఉద్యోగియులు. ద్రవ్యవసతి తక్కువగా నున్న ఆంధ్రవంటి చిన్నరాజ్యం పరిపాలనా వ్యవహారమంతను సులభంగా, దక్షతతో నడుపగలరు. వ్యక్తులు ఒకమారా పీఠి మరియొక మురాలో జొరబడవచ్చును ఆక్షేపణలు క్లిష్టవ్యవహారం దురభిలాషలు, నిర్బంధపు వియోగములు ఏర్పడి దుర్బలుల, జాగరూక రహితుల మర్యాదలకు మాయని మచ్చలు కల్పించవచ్చును.

"ఈ క్లిష్టసమస్యను సరిగా పరిష్కరించాలంటే ఆంధ్రలో యిపుడు అమలులో నున్న రాజకీయ కక్షలన్నియూ ఒక మిశ్రమ మంత్రివర్గమును పెట్టాలి కాని అట్టి ఐక్యస్థితికి యేమాత్రమూ అవకాశము న్నట్లు కన్పడదు ఒండొరులతో పోరాడుచున్న పార్టీలు ఏ ఒక్క రూలొంగుటకు సిద్ధముగా న్నున్నట్లు కన్పడదు. అన్ని రాజకీయ పార్టీలు కలసి సమిష్టి చర్య గైకొన్న చో సుసాధ్య మయ్యే ఉత్తమావకాశమును వారు గుర్తింప జాలకున్నారు.

"ఇక మిగిలిన మార్గ మొక్కటే. శాసన సభ కంతకును ఎన్నికలు జరుపుట. ఇప్పుడుండే జాడ్యము లన్నిటికి అదే శ్రేష్ఠమైన ఔషధమని నేను చాలా కాలమునుండి విన్నవించుచున్నాను, ఈ ప్రత్యర్థులలో ఎవరో ఒకరు ఎన్నికల ఫలితంగా అత్యధికమగు సంఖ్యాబలంతో కార్యరంగంలో ప్రవేశించవచ్చును, లేదా యిపుడుండే దామాషాలోనే వారు బయల్పడవచ్చును ఈ చివరదే జరిగినచో అయ్యది ఆంధ్ర ఓటర్ల దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడైనను సంయుక్త మంత్రివర్గ మేర్పడకపోతే, మరియొక యెన్నికయో, లేదా రాష్ట్రపతి పరిపాలనయో అనివార్యము కావచ్చును రాష్ట్రపతి పరిపాలన అయినా తాత్కాలికమైన నడుపాయమే ఆరు నెలలకో, యెక్కువైతే యేడాదికో బుద్ధి కుదుటపడే సదవకాశము అవుతుంది.

"ఎన్నికలకు ముందు గాని, దరిమిలాగాని యేర్పడే మంత్రివర్గం యోగ్యతలు నిర్ణయించుటలో ఈ అంశా లన్నింటినీ గమనించవలెను

## ఉస్మానియా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సూచన

కర్నూలు, సెప్టెంబర్ 28 — డాక్టర్ సయ్యద్ అబ్దుల్ లతీఫ్, (ఉస్మానియా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్) క్రింది ప్రకటన చేస్తున్నారు:—

"శైశవావస్థయందున్న ఆంధ్రరాష్ట్రానికి ఇప్పుడు సూచింపబడుతున్న విధంగా మిశ్రమ మంత్రివర్గాన్ని ఏర్పాటు చెయ్యడం చాల ప్రమాదకరం. ప్రజాస్వామ్య మనే సాకుతో అతుకుల బొంత ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జరుగుతున్న చర్యలకు ప్రజలు ఆమోదిస్తారని నేననుకోను. శ్రీ ప్రకాశంగారు తమపార్టీని విడచి మిశ్రమప్రభుత్వానికి నాయకత్వంవహించి, శాసనసభ్యులలో అధికసంఖ్యాకుల అభిమానాన్ని చూరగొనగలరని నమ్ముతున్నాను. కాని. ఇతరపార్టీలతో వారు అంగీకరించిన కార్యక్రమంగురించి ఆదినగాని, తరువాతగాని, దాన్ని అమలు వరుపు సందర్భంలోగాని అభిప్రాయ భేదాలు వస్తే ఏమి కాగలదు? మిశ్రమ ప్రభుత్వ స్థాపన ఆపద్ధర్మంగా మాత్రమే అంగీకరింపతగ్గది, పార్టీలు సత్సంప్రదాయాలు కలవిగా వున్నపుడే అట్టి మిశ్రమ ప్రభుత్వం సరిగా పనిచెయ్యగలదు.

"ప్రస్తుతం స్థిరమైన పరిపాలన నెలకొనడం ముఖ్యం. రాజ్యాంగ విధానమందు సూచింపబడిన ప్రకారం, ప్రెసిడెంటు పరిపాలన ఏర్పాటు అయితేనే సుస్థిర పరిపాలన సాధ్యమవుతుంది. దానికి ప్రతికూలంగా నున్నవారు రాజకీయ నాయకులే గాని, ప్రజలు కారు. ప్రెసిడెంట్‌కింద పరిపాలించే గవర్నర్ మనవాడేగాని, పరాయివాడు కాడుగదా! ఇప్పటికైనా ప్రకాశంగారు ప్రజలకు ఉపయోగం లేకపోగా, తమకు చీకాకు కలిగించే బాధ్యతలనుండి తప్పుకోడం మంచిది."

## చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటు

మద్రాసు, సెప్టెంబర్ 29 — చీఫ్ ప్రెసిడెన్సీ మేజిస్ట్రేటుగా నియమించబడిన శ్రీ పి రామకృష్ణ అయ్యర్ (ఐ సి యస్) నిన్న సాయంత్రం తమ బాధ్యతలను స్వీకరించారు ఎగ్మూరు న్యాయవాద సంఘంతరపున శ్రీ ఏ. యస్. వీరరాఘవన్ ఆయనకు స్వాగతమిచ్చారు. శ్రీ రామకృష్ణ అయ్యర్ కృతజ్ఞత తెలిపారు.

# మాజీ గీతపనివారికి నిరుద్యోగ బాధ

రాయలసీమలోకంటె సర్కారులోనే ఎక్కువని మంత్రి పళనిస్వామి అభిభాషణ

కర్నూలు, సెప్టెంబర్ 28 — రాయలసీమలోని మాజీ గీతపనివారికంటె సర్కారు జిల్లాలలోని మాజీ గీతపనివారే ఎక్కువగా నిరుద్యోగం వల్ల బాధపడుతున్నారని మద్యనిషేధ శాఖామంత్రి శ్రీ వి సి పళనిస్వామి గౌండర్ నిన్న యిక్కడికి వచ్చిన సందర్భంలో "ఆంధ్రపత్రి" విలేకరి ఇంటర్వ్యూ చెయ్యగా తెలియజేశారు. ఆయన యింకా ఇలా అన్నారు:—

"రాయలసీమయందు వానలు లేక వ్యవసాయ పనులు లేక, ప్రజలు దొంగతనంగా కల్లు వ్యాపారం మొదలుపెట్టారు వానలుపడి వ్యవసాయపుపనులు తిరిగి ప్రారంభమయినచో ఈ పనిమాని తిరిగి వ్యవసాయ పనులకు పోతారు. మద్యనిషేధంవలన స్త్రీలు నూటికి నూరుమంది సంతోషిస్తున్నారు కాంగ్రెస్ ప్రతికూలురు, ఇతర రాజకీయ పక్షాలవారు మద్యనిషేధంలో నమ్మకంలేనివారు మాత్రమే దాన్ని విఫలం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. శేషించిన మదరాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వం వున్నంతకాలం మద్యనిషేధం రద్దుచెయ్యబడదు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానున్న శ్రీ ప్రకాశంగారి అభిప్రాయం ఎట్లుండునో నాకు తెలియదు"

నిన్న పుదయం జరిగిన కర్నూలుజిల్లా మద్యనిషేధ సలహాసంఘ సమావేశానికి మంత్రి శ్రీ పళనిస్వామి గౌండర్ అధ్యక్షత వహించారు జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసరు శ్రీ బి. వి. రంగారెడ్డిగారు మార్చి, ఏప్రిలి మాసాలలో మద్యనిషేధ శాఖవారు చేసిన పనులనుగురించి తెలియజేశారు. తమ శాఖవారు ఎంత జాగ్రతతో పనిచేస్తున్నను మద్యనిషేధ చట్టంకింది నేరాలు జరుగుతూనే వున్నాయని ధనికులు, వ్యాపారస్థులు మద్దతుయిచ్చి పేదవారిచేత ఈ నేరాలు చేయించి నేరస్థులు జెయిలుకు పోయినా వారి కుటుంబాలను పోషిస్తూ దొంగవ్యాపారం సాగిస్తున్నారని తెలిపారు. త్రాగుడును నిషేధించాలని కోరే ప్రజలుకూడా, నేరస్థులను అధికారులకు పట్టియివ్వడానికి జంకుతున్నారని, నేరస్థులకు అండగావున్నధనికులు తమపై కక్షసాధించగలరని ప్రజలు భయపడుతున్నారనికూడా ఆయన తెలియజేశారు కోర్టులలోని కేసులు త్వరత్వరగా పూర్తిచేసి, నేరస్థులకు కఠిన శిక్షలు విధించిన గాని, మద్యనిషేధ కార్యక్రమం జయప్రదం కాజాలదని ఆయన అన్నారు

అధ్యక్షుని సూచనపై సభ్యులు శ్రీ పీన్. నాగప్పగారు ప్రసంగిస్తూ నిర్ణీత ప్రమాణంలో ఈతకల్లు గీతకు లైసెన్సులు కొద్దిమందికి యిస్తూవుండాలని, కల్లురేషన్ దుకాణాలు యిందుకై ఏర్పాటుచేసి, అందువల్ల వచ్చే రాబడి త్రాగుడుకి అలవాటయిన వారి బిడ్డలకు. పేదవారికి విద్యాసౌకర్యాలు కల్పించేనిమిత్తం వినియోగించాలని అన్నారు.

శ్రీ ఎం. సుబ్బారెడ్డి (ఎం. ఎల్. ఎ) గారు రాష్ట్రంలో ప్రభుత్వంరాబడి తక్కువగానున్నందున మద్యనిషేధం తొలగించాలి అన్నారు. కాని, దేశంలో ఆర్థికస్థితి బాగుపడి, ప్రజలు విద్యావంతులైతే త్రాగుడువల్లకలిగే చెడుగును గుర్తింప కలిగిన పిదప తిరిగి మద్యనిషేధం అమలు పరచవచ్చు నన్నారు.

మంత్రి తమ అధ్యక్షోపన్యాసంలో ప్రభుత్వం మద్యనిషేధాన్ని దేశంలో క్రమేణా అమలుజరుప దలచారని, రాజకీయ పార్టీల వొత్తిడివల్ల అన్ని ప్రాంతాలలో ఒకేసారి అమలు జరుపవలసి వచ్చిందని. దాన్ని జయప్రదం చేయడానికి కేసులలో సత్వరంగా తీర్పులు చెప్పడానికి వీలుగా మద్యనిషేధ చట్టాన్ని సవరించవలసి వున్నదన్నారు మద్యనిషేధ సలహా సంఘాలలో స్త్రీలను కూడా సభ్యులుగా నియమించడం మంచిదని మంత్రి సూచించారు.

# పోలీసు కస్టడీలో వున్నవాని ఆత్మహత్య

ఒంగోలులో సంఘటన

ఒంగోలు, సెప్టెంబర్ 28 — శనివారం పుదయం గౌరెడ్డి పడిగటిరెడ్డి అనువానిని అతడు దొంగిలించిన రు 30/-లు వెండిసామానులతోసహా ఒంగోలు టవున్ పోలీసు స్టేషన్‌లో హాజరుపెట్టగా, అతనిని పోలీసువారు అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది.

ఆరోజు సాయంత్రమే 7.8. గంటల మధ్య అతడు ఖానున్నగదిలో, కట్టుపంచెతో ఉరి పోసికొని చనిపోయినాడని పట్టణ పోలీసువారు తెలుపుతున్నారు.

శ్రీ కె వి. రామనాధన్ (జాయింటుమేజిస్ట్రేటు)గారు పంచాయతీ జరిపి ఉరిపోసుకొని చనిపోయినట్లు నిర్ణయించారు.

శ్రీ వి. వి. నారాయణమూర్తి (గవర్నమెంటు డాక్టర్)గారు శవాన్ని పరీక్షచేశారు.

పోలీసుస్టేషన్‌లో విచారించగా అతను హైదరాబాదుస్టేట్ రాయచూర్ జిల్లా, అలంపూరు తాలూకా యిటికాలపాడు కాపురస్థుడని వయసు సుమారు 40 సంవత్సరాలు వుండవచ్చునని తెలుస్తున్నది.

# పార్లమెంటులో అనధికార బిల్లులు

పరిశీలనకు కమిటీ నియామకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 — పార్లమెంటు తదుపరి సమావేశం నవంబరు 16 వ తేదీన ప్రారంభమయ్యేలోగా ప్రైవేటు సభ్యులబిల్లుల విషయంలో చర్యతీసుకోడానికి పార్లమెంటు స్పీకరు ఒక కమిటీని నియమించగలడని తెలుస్తున్నది

ప్రైవేటు సభ్యుల బిల్లులను ఈ కమిటీ పరిశీలించి, ఏవి అర్జంటో, ఏవి సాధారణమో నిర్ణయించి, వాటి పరిష్కారానికి ఒక కాలపరిమితిని నిర్ణయిస్తుంది

రాజ్యాంగానికి ప్రతిపాదించబడే సవరణ లనుకూడా ఈ కమిటీ పరిశీలిస్తుంది.

అనధికార బిల్లులను నిర్వహించడం విషయంలో ఈ కమిటీ నియామకం ఒక కొత్తసంస్కరణను ప్రవేశపెడుతున్నది పార్లమెంటు సమావేశానికి ఒక వారం ముందు అనగా నవంబరు 9 వ తేదీని ప్రజా ప్రాతినిధ్యం బిల్లు ఉపసంఘం, పబ్లిక్ అకౌంట్సు కమిటీ, ఎస్టిమేట్సు కమిటీ — ఈ మూడు సమావేశం అవుతున్నాయి

అక్టోబరు 24 వ తేదీని గ్వాలియర్‌లో కేంద్ర, రాష్ట్ర శాసనసభల స్పీకర్లు సమావేశం అవుతున్నారు. అక్కడే లెజిస్లేచర్ల కార్యదర్శుల సమావేశంకూడా అక్టోబరు 23 వ తేదీని జరుగుతుంది.

# యంత్ర సామగ్రికి, కాయకష్టానికి సమన్వయం

ఆవశ్యకమని మంత్రి

శ్రీ సుబ్రహ్మణ్యం సూచన

మద్రాసు, సెప్టెంబర్ 29 — మద్రాసు ఆర్థిక శాఖా మంత్రి శ్రీ సి సుబ్రమణ్యంగారు నిన్న సాయంకాలం మద్రాసు నూనె నూనె విత్తుల వ్యాపారస్థుల సంఘం సప్తమవార్షికోత్సవానికి ప్రారంభోత్సవం జరుపుతూ, ఉత్పత్తి పెరుగుదల దేశంలో లభ్యమౌతున్న మానవశక్తి వినియోగానికి అనుగుణంగా వుండకపోతే, దేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడగలదని అన్నారు ఇది మధ్యయుగాలకు పెనుకంజవేసే ప్రశ్నే కాదని, మానవజాతి సమస్యను పరిష్కరించడానికి సంబంధించిన ప్రశ్న అని అన్నాడు.

యంత్ర సామగ్రి వినియోగానికి కాయకష్టానికి సమన్వయం సాధించకపోతే, పారిశ్రామికాభివృద్ధి నిరుద్యోగానికి, ఇతర చిక్కులకు కారణం కాగలదన్నారు

మహాసభ సెయింట్ మేరీస్ హాలులో జరిగింది ప్రముఖ వ్యాపారస్థులు అత్యధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు.

సంఘాధ్యక్షుడు శ్రీ మద్ది సుదర్శనంగారు మంత్రికి స్వాగతమిస్తూ, ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు

పరిశ్రమ, కార్మిక శాఖా మంత్రి డాక్టర్ యు. కృష్ణారావు, పబ్లిక్ వర్క్సు శాఖా మంత్రి శ్రీ ఎన్ రంగారెడ్డి హాజరయ్యారు

# భారత భాషలకు ఏకలిపి

దేవనాగరిని గ్రహించాలని గవర్నర్ శ్రీప్రకాశ అభ్యర్థన

నెల్లూరు, సెప్టెంబర్ 27 — నిన్న ఇక్కడ ప్రారంభమైన చెన్నరాష్ట్ర సంఘసేవా మహాసభలో ప్రసంగిస్తూ, భారతదేశంలోని అన్ని భాషలకు ఏకలిపిగా దేవనాగరిని స్వీకరించాలని అభ్యర్థించారు.

అస్సాంలో క్రైస్తవ పాదిరీలు ఆనాది జాతులలో తమ మతాన్ని ప్రచారం చేసుకొనడానికి ఆనాదిజాతుల భాష నేర్చుకున్నారని, వారి భాషలను రోమన్‌లిపిలో వ్రాయడానికి నేర్పారని, కాని, భారతదేశంలో మనం మన లిపినే లిపులు లేని భాషలకు వ్యవహరించాలని, అలాంటప్పుడు ఎక్కువ ప్రచారం గల లిపి దేవనాగరే గనుక దానిని స్వీకరించడం ఉచితమని అన్నారు.

# కౌలుదారీ బిల్లు

నిజాం అసెంబ్లీలో చర్చ ప్రారంభం

హైదరాబాద్, సెప్టెంబర్ 28 — హైదరాబాద్ అసెంబ్లీలో నేడు ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు కౌలుదారీ, వ్యవసాయ భూముల (సవరణ) బిల్లుపై చర్చలు ప్రారంభించారు.

బిల్లుకు తుదిస్వరూప మివ్వడంలో సెలెక్ట్ కమిటీ చేసిన కృషిని ఆయన వివరిస్తూ, సెలెక్టు కమిటీ 45 మంది అభిప్రాయాలు సేకరించి తదనుగుణంగా బిల్లులో సవరణలు జరిపిందని అన్నారు.

బిల్లులోని వివిధ నిబంధనలను గురించి ఆయన వివరిస్తూ, మార్పులు రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా వున్నవని అన్నారు, బిల్లును ఆమోదించాలని ముఖ్య మంత్రి కోరారు.

---

వోటలంక, సెప్టెంబర్ 29 — మండపల్లి వద్ద తాత్కాలికంగా వేసినరోడ్డుకు అధికారులు మట్టి పోస్తున్నందున బస్సుల రాకపోకలు నిలిచిపోయినవి, బొబ్బర్లంకకు ప్రయాణాలు ఆగిపోయినవి. ప్రజలకు ఈ విషయం ముందుగా తెలియజెయ్యక పోవడం వల్ల వారు నానాచిక్కులు పడుతున్నారు. ఈ రోడ్డుకు కంకర వెయ్యడానికి నెలరోజులైనా పట్టగలదు గనుక అంతవరకు వేరే ఏర్పాట్లు చెయ్యవలసిందిగా యిక్కడి వారు కోరుతున్నారు.

# రేడియో

(అక్టోబర్ 1, గురువారం)

విజయవాడ 357.1 మీటర్లలో ఉదయం. 6-45 స్వాగతం; బృందగానం; వేదోక్త ఆశీర్వచనం, ఆశీస్సులు: ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, కాశీ కృష్ణమాచార్యులు. శ్రీ శివశంకరస్వామి; 7-0 (తె వా): 7-15 మద్రాసు బి వలె; షేక్ చిన్న పీరుసాహెబ్ షేక్ ఆదంసాహెబ్: నాదస్వరయుగళం. 8-0 (ఆం. వా). 8-15 ఆంధ్రప్రశస్తి: కవిసమ్మేళనం—పాల్గొనువారు: విశ్వనాథ సత్యనారాయణ, జి జాషువ, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, శ్రీరంగం శ్రీనివాసరావు రాయప్రోలు సుబ్బారావు, పుట్టపర్తి నారాయణాచార్యులు, కనుపర్తి వరలక్ష్మమ్మ, గిడియారం వెంకటశేష శాస్త్రి. మధ్యాహ్నం: 12-30 డి శ్యామల, 1-0 మద్రాసు బి వలె; 1-30 మద్రాసు ఎ వలె; 1-40 (హిం. తె వా); 2-0 నేదునూరి కృష్ణమూర్తి ఎ ఐ ఆర్ వాద్యగోష్ఠి సహా; 4-0 "బొమ్మరిల్లు" పిల్లల ప్రత్యేక కార్యక్రమం; సాయంత్రం: 5-30 మద్రాసు వలె; 6-0 పద్యపఠనం: అద్దంకి శ్రీరామమూర్తి; 6-15 స్థానిక ప్రకటనలు, వాతావరణం; 6-20 వాద్యబృందం; 6-30 ఆంధ్రశ్రీ: చరిత్రాత్మక రూపకము రచన: మల్లంపల్లి సోమశేఖరశర్మ; 7-0 (తె. వా); 7-15 ఆంధ్ర రాష్ట్రావతరణ కర్నూలునుండి ప్రత్యక్ష సమీక్ష: 7-30 మద్రాస్ వలె; 7-45 వాంఛాసిద్ధి ప్రసంగం—ఉన్నవ లక్ష్మీనారాయణ, 8-0 ద్వారం వెంకటస్వామి నాయుడు, ద్వారం నరసింగరావు, మారెళ్ళ కేశవరావు, చాగంటి గంగరాజు, ద్వారం భావనారాయణరావు. కోలంక వేంకటరాజు: మృదంగం; మంథెన వీరన్నచౌదయార్: కంజిరా; 8-30 మద్రాస్ వలె; 9-0 (అం వా); 9-15 ఆంధ్రా గవర్నర్ శ్రీ చందూలాల్ త్రివేది సందేశం; 10-0 మద్రాస్ వలె. 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (ఎ) 211.3 మీటర్లలో ఉదయం: 6-55 స్వాగతం; 7-0 (ర); 7-30 హరి అచ్యుతరామశాస్త్రి. 8-0 (అం వా). 8-15 ఆంధ్ర ప్రశస్తి. కవి సమ్మేళనము (విజయవాడనుండి రిలే): మధ్యాహ్నం: 1-0 మహిళామండలి కార్యక్రమం; 1-30 (ర). 1-40 (హిం వా); 1-50 (ర); 4-30 (ర); సాయంత్రం: 5-30 మద్రాస్ బి వలె; 6-0 (అం వా), స్థానిక ప్రకటనలు, వాతావరణం (అం); 6-15 కల్పకం సుబ్రహ్మణం (గా); 7-0 విలయవిద్వాంసుడు (క్లా); 9-0 (అం వా); 9-15 (విజయవాడ వలె); 9-30 కుంభకోణం బి చక్రపాణి (గా); 10-0 (ర), 10-30 ప్రసార సమాప్తి.

మద్రాసు (బి) 270.3 మీటర్లలో ఉదయం: 6-45 విజయవాడ వలె; 7-0 (తె వా); 7-15 పి భానుమతి: గీతాంజలి; 7-30 మద్రాస్ ఎ వలె; మధ్యాహ్నం; 12-0 కార్మికుల కార్యక్రమం; 12-30 (ర); 1-0 (ర); 1-30 (ఆం. వా); 1-40 (ర); 1-50 (తె వా); 2-0 విలయవిద్వాంసుడు; ద్విబాబా; 2-15 (స్టూ. ర); 4-0 ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కార్యక్రమం; 4-30 మద్రాస్ ఎ వలె; సాయంత్రం: 5-30 ఘంటసాల వెంకటేశ్వరరావు వాద్యగోష్ఠి సహా; 5-45 కమలా చంద్రబాబు ఎ ఐ ఆర్ వాద్యగోష్ఠి సహా; 6-0 మద్రాస్ ఎ వలె; 6-15 ఆర్. బాలసరస్వతీదేవి ఎ ఐ ఆర్ వాద్యగోష్ఠి సహా 6-30 (విజయవాడ వలె); 7-0 (తె. వా); 7-15 (విజయవాడ వలె), 7-30 దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనలు—అనసూయా దేవి, సీతా దేవి, 7-45 ఆదర్శ శిఖరారోహణము: వివంచికా సంగీత చిత్రం-కూర్పు, నిర్వహణ: ఈమని శంకరశాస్త్రి, పాల్గొనువారు: ఈమని శంకరశాస్త్రి, ఎమ్. రంగారావు, సి. చిట్టిబాబు, పి, విశ్వనాథం, జి. ఎన్. దండపాణి, ఎ. ముత్తయ్య, 8-0 (విజయవాడ వలె); 8-30 మద్రాస్ ఎ వలె; 10-0 ఈమని శంకరశాస్త్రి (వీ), కల్పాతి ఎ. రామనాథన్: మృదంగం. 10-30 ప్రసార సమాప్తి.

హైదరాబాద్ 411.0 మీటర్లలో ఉదయం: 6-55 (ర); 7-0 (తె. వా); 7-15 తె పుష్ప (గా); 7-45 (ర); 8-0 (అ. హిం వా); 8-30 అబ్దుల్ కరీమ్: షుజలే; 8-45 ప్రభావతీ ముష్రిఫ్: (ఖయాల్, భైరవ్); 9-5 ఘులామ్ హుసేన్: తబ్లా తీన్‌తాల్; మధ్యాహ్నం 12-30 (ర); 12-50 (మ. వా); 1-0 శ్రీ సంసార్; 1-45 (ర); 1-50 (తె వా): సాయంత్రం: 5-30 బాలవినోదం—భూమి ఇరుగు పొరుగులు— సూర్యుడు: ప్రసంగం, పొడుస్తూ బాలురు బృందగానం, గొల్ల భాగవతం: పాట, చిన్న వెంకటరెడ్డి బాలగోష్ఠి, 6-0 ఘులామ్ హుసేన్: తబ్లా గత్ తోడా; 6-10 స్థానిక ప్రకటనలు; 6-15 ప్రభావతి ముష్రిఫ్: ఖయాల్, ముల్తాని; 6-30 క్వాయం హుసేన్: సారంగి, ఘులామ్ హుసేన్: తబ్లా జిలా; 6-45 గ్రామసీమ—కావ్యపఠనం: ఒమర్ ఖయాం రచన: చిలుకూరి నారాయణరావు, 7-0 (తె. వా.); 7-15 గ్రామసీమ— గీతావళి; సుధాబాల; సందేశబంళం, విశేషాలు, ధరలు, రేపటి కార్యక్రమం, వాతావరణం; 8-0 (స్టూ. ర); 8-15 అబ్దుల్ కరీమ్: షుజలే; 8-25 ప్రభావతీ ముష్రిఫ్: ఖయాల్, కేదార; 8-45 క్వాయం హుసేన్: సారంగి, ఘులామ్ హుసేన్: తబ్లా-తిలక్ కామోద్; 9-0 (అం. ఉ. వా); 9-30 తె. పుష్ప (గా); 10-15 ప్రసార సమాప్తి.

## రాయలసీమ మహాజనసభ

మద్రాసు, సెప్టెంబరు 28 — రాయలసీమ మహాజన సభ కార్యవర్గం సెప్టెంబరు 30 వ తేదీ ఉదయం 10 గంటలకు చెన్నపురిలోని అజంతా హోటలులో సమావేశం కాగలదని అధ్యక్షుడు శ్రీ యం. కె వి రెడ్డిగారు నేడు ప్రకటించారు రాయలసీమ ప్రాశస్త్యం, కర్నూలు నుంచి రాజధాని మార్పుకు ప్రయత్నాలు, సభ భవిష్యత్కార్యక్రమం— వగైరా విషయాలు చర్చనీయాంశాలుగా వున్నవి.






# ఈస్టరన్ రైల్వే

1-10-53 నుండి మార్చబడిన టైము టేబులు

* దవున్ బొంబాయి—హౌరా మెయిల్, నాగపూర్ మీదుగా వేగముచేయబడినది
* ప్యాసింజరు, లోకలు బండ్లు పొడిగింపబడినవి.

| ట్రెయిన్ నెం అండ్ వివరము | స్టేషను | బయలుదేరుట | స్టేషను | చేరుట |
|---|---|---|---|---|
| **ఎగువ బండ్లు:** | | | | |
| 43 అప్ హౌరా-మద్రాస్ మెయిల్ | హౌరా | 16 50 | వాల్తేరు | 11 15 |
| 45 అప్ హౌరా-బెజవాడ జనతా ఎక్స్‌ప్రెస్ | హౌరా | 22 5 | వాల్తేరు | 18 35 |
| 63 అప్ తుఫాన్ ఎక్స్‌ప్రెస్ | హౌరా | 12 15 | మొఘల్‌సరాయ్ | 0 31 |
| 301 అప్ హౌరా-పూరి ఎక్స్‌ప్రెస్ | హౌరా | 20.50 | పూరి | 7 30 |
| **దిగువ బండ్లు:** | | | | |
| 5 డౌను బొంబాయి హౌరా మెయిలు అలహాబాదు మీదుగా | మొఘల్‌సరాయ్ | 23 12 | హౌరా | 11 15 |
| 41 డౌను బొంబాయి-హౌరా మెయిలు నాగపూర్ మీదుగా | నాగపూరు | 10 00 | హౌరా | 6 40 |
| 46 డౌను బెజవాడ-హౌరా జనత ఎక్స్‌ప్రెస్ | వాల్తేరు | 6 45 | హౌరా | 5 15 |
| 62 డౌను కల్కా-ఢిల్లీ-హౌరా మెయిల్ | మొఘల్‌సరాయ్ | 22 27 | హౌరా | 10 18 |
| 70 డౌను ఢిల్లీ-హౌరా-జనత ఎక్స్‌ప్రెస్ | మొఘల్‌సరాయ్ | 15 30 | హౌరా | 7.00 |
| 302 డౌను పూరి హౌరా ఎక్స్‌ప్రెస్ | పూరి | 19 55 | హౌరా | 7 40 |

బండ్ల పొడిగింపు —

S 93 A up, S 93 B అప్ కట్వా లోకలుబండ్లు శని, ఆదివారములలో అజీముగంజ్ వరకు పొడిగింపబడినవి ఆదివారములు S 94 dn కట్వా లోకలు అజీముగంజి నుండి బయలుదేరును.

393 up పాట్నా జంక్షన్ — ఆరిఘా & 390 డౌను — దినపూర్—పాట్నా జంక్షన్. లైటు బండ్లు పాట్నానుంచియు, పాట్నాకును పొడిగింపబడినది.

7 P, L, up & 8,P, L, dn పురులియా—మూరిబండ్లు రాంచి వరకును, రాంచి నుండియు పొడిగింపబడినవి.

11 Dp up &, 12 dp dn, ధన్‌బాద్—పాథర్ దిహి బజారు హాల్టు లైటు బండ్లు పాథర్ దిహి నుండియు, వరకును పొడిగింపబడినవి. ఈ బండ్లు పాథర్ దిహి బజారు హాల్టువద్ద తప్ప మరి యితరచోట్ల నిలువవు

పొడుగింపబడిన బండ్ల టైముల పూర్తి వివరాలకు, స్టేషనుమాస్టర్లను సంప్రదించండి లేక టైముటేబులును చూడండి.

పూరి—షహజహాన్‌పూరు ప్యాసింజరు బండ్లు

సీల్దా—నైహతి—బండెల్ లోకల్ బండ్లు.

నం. ఎస్ 323 అప్, ఎస్ 333 అప్, ఎస్. 330 డౌన్, ఎస్ 402 డౌన్, సీల్దా—బండెల్ లోకల్‌బండ్లు నైహతిమీదుగా నైహతి బండెల్‌మధ్య రద్దుచేయబడి, వాటికిబదులు నైహతి బండెల్ బండ్లు ప్రవేశపెట్టబడును.

131 అప్ 132 డౌన్ పూరి—షహజహాన్‌పూరు త్రూ ప్యాసింజరుబండ్లు నిలుపబడినవి. వీటికి బదులు నం ఎస్. 131 అప్ 132 డౌన్. ఆసన్‌సాల్—షాహజహాన్‌పూరు, మరియు 397 అప్ 398 డౌన్. పూరి—ఆసన్‌సాల్ ప్యాసంజరు బండ్లు వాటికి బదులుగా పెట్టబడినవి. వాటి టైముల వివరాలకు స్టేషన్‌మాస్టర్లను సంప్రదించండి, లేక టైముటేబులు చూడండి.

బండ్లు ఆపివేయబడినవి

395 అప్ పాట్నా సిటి—బక్త్యార్, మరియు 396 డౌన్. దినపూర్—పాట్నా సిటి లైటు బండ్లు పాట్నా సిటి—పాట్నా జంక్షన్‌ల మధ్య నిలిపివేయబడును.

త్రూ సెర్వీస్ కోచీలు:—

హౌరా—పాథర్ దిహి మధ్య ఈ క్రింది బండ్లలో ఒక ఇంటరు 7 మూడవక్లాసు నేరుగా పొయ్యే పెట్టెలను ప్రవేశపెట్టబడును.

| | | | | | | |
|---|---|---|---|---|---|---|
| 75 UP | 20 35 | బయలుదేరుట | హౌరా | చేరుట | 8.35 | 76 DN |
| .. | 1-40 | చేరుట | ధన్‌బాద్ | బయలుదేరుట | 1-12 | .. |
| 1 DP UP | 4 14 | బయలుదేరుట | | చేరుట | 0 25 | 12-DP DN. |
| .. | 5-30 | చేరుట | పాథర్ దిహి | బయలుదేరుట | 23 28 | .. |

75 అప్ 76 డౌన్ డూన్ ఎక్స్‌ప్రెస్ బండ్లలో ధన్‌బాద్ —మొఘల్‌సరాయి మధ్య పోవు ఒక 3 వ క్లాసు నేరుగాపోవు పెట్టెను ఆ బండ్లలో బెంగుళూరువరకు, బెంగుళూరు నుంచి యుండుటకు పొడిగింపబడినది.

ఏర్-కండిషన్ వసతులు నిలిపివేయుట

73 UP & 74 DN, హౌరా - అమృతసర్‌మధ్య ఏర్పాటు చేయబడిన వారపు ఏర్-కండిషన్ సర్వీసు నిలిపివేయబడినది

మొదటి తరగతి వసతి నిలిపివేయుట 1 ఈ క్రింది నమోదుపరచిన వాటిలో తప్ప మిగత బండ్లలోను, త్రూ సర్వీస్ పెట్టెలలోను మొదటి తరగతి వసతులు నిలిపివేయబడినవి.

73 UP & 74 DN హౌరా - అమృతసర్ మెయిలు బండ్లు, బోగీ కంపోజిట్ చేర్చి హౌరా - లక్నో మధ్య నడచు I & II క్లాసు పెట్టెలు

65 UP & 66 DN హౌరా - ఫిరోజ్‌పూరు ఎక్స్‌ప్రెస్‌లు బోగీ కంపోజిట్ సహా. హౌరా - పాట్నా జంక్షన్ & ఢిల్లీలమధ్య నడచు I & II క్లాసు పెట్టెలు.

307 UP & 308 DN నార్త్ బెంగాల్ ఎక్స్‌ప్రెస్లు.

సీల్దా, హౌరా డివిజనులు, ఖర్గపూరుజిల్లాకు సంబంధించిన అన్ని సబర్బన్ బండ్లు.

ఒక బోగీ కంపోజిట్ :-47 UP/2-MS DN & 1/MS UP/3 28 DN, సీల్దా/హౌరా & పార్వతిపురం చేర్చు ఫెర్రి సర్వీసులలో నడచు I & II క్లాసుల పెట్టెలు.

క్రొత్త టైమింగుల ప్రారంభము

బండ్లు 30-9-53—1-10-53 మధ్య అర్థరాత్రి నుండిగాని తర్వాత సాధ్యమైనంత త్వరగాగాని క్రొత్తవేళల ప్రకారము నడచును.

30-9-53 షాజహాన్‌పూర్ నుండి బయలుదేరు 132 DN మరియు పూరి బయలుదేరు 131 UP బండ్లు ఆసన్‌సాల్‌వద్ద ఆగిపోవును.

క్రొత్త టైంటేబుల్సు స్టేషన్లవద్దను, అధికారము పొందిన బుక్‌స్టాల్సువద్దను అమ్మకమునకు దొరుకును.

కలకత్తా. 22-9-53. చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్.




## సౌత్ రైల్వే గ్రెయిన్ షాపులకు సరుకులు సప్లయి చేయుటకు

# టెండర్లు

గ్రెయిన్ షాపులకు యీ దిగువ సరుకులు చేయుటకుగాను, ఒక్కొక్క సరుకుకు ప్రత్యేక జోనుకు వేరువేరుగా సీలు వేసిన కవర్లో టెండర్లు కోరబడుతున్నవి. ఈ టెండర్లు చైర్మన్, జాయింట్ పర్చేసింగ్ బోర్డు, సదరన్ గ్రూపు, కేరాఫ్ కంట్రోలర్ ఆఫ్ గ్రెయిన్ షాప్సు, సదరన్ రైల్వే, పెరియమేడు టీచ్ స్టేషన్ బిల్డింగ్సు, మద్రాసు-1 వారికి 19-10-53 మధ్యాహ్నం 3 గం॥ వరకు అందుకొనబడును.

2 జోన్ (1) సదరన్ రైల్వే, మద్రాసు. కావలసిన సామానులు.

(1) కందిపప్పు
(2) మినప పప్పు
(3) శనగ పప్పు
(4) నువ్వుల నూనె
(5) ఉప్పు

3. జోన్ (2) సదరన్ రైల్వే, తిరుచినాపల్లికి కావలసిన సామానులు.

(1) నువ్వుల నూనె
(2) కొబ్బరి నూనె
(3) ఉప్పు

4. టెండర్లు పంపదలచుకొన్నవారు నియమిత ఫారములలోనే పంపవలెను. టెండరు ఫారము, షెడ్యూల్, స్పెసిఫికేషన్ గల సెట్టు 1-కి (ఒక్కొక్క జోనుకు ఒక్కొక్క సామానుకు) రు. 1/- వంతున మద్రాసు పార్కుటౌన్‌లోని సదరన్ రైల్వే, చీఫ్ మాస్టరు అండ్ కాషియర్‌కు చెల్లించి దిగువ సంతకందారు ఆఫీసునుండి పొందవచ్చును. టెండరు ఫారము ఇతరులకు మార్చుటకు వీలులేదు. ఇందుకు చెల్లించిన సొమ్ము వాపసురాదు.

నిర్ణయించబడిన ప్రో ఫార్మాలో ఇన్‌కమ్ టాక్సు క్లియరెన్సు సర్టిఫికేట్ "ఒరిజినల్"లో దాఖలు చేసిననే టెండర్లు విచారింపబడును. ఇన్‌కమ్ టాక్సు క్లియరెన్సు సర్టిఫికేట్ ప్రో ఫార్మా ఉచితముగా ఈ క్రింద సంతకము చేసిన వారి ఆఫీసులో పొందవచ్చును.

ఇన్‌కమ్‌టాక్సు విధింపదగిన ఆదాయము లేని టెండరర్లు టాక్సు క్లియరెన్సు సర్టిఫికేట్ ప్రో ఫార్మాలో దాఖలు చేసికొనలేరు గాన, అట్టివారు తమకు ఇన్‌కమ్‌టాక్సు విధింపతగిన ఆదాయములేదని ఋజువుపర్చునట్లు ప్రమాణ పూర్వకమైన ఒక అఫిడవిటును వ్రాసి దాని యదార్థత గురించి ఆయా ఇన్‌కమ్‌టాక్సు అఫీసరుచేగూడ సంతకం చేయించి పంపుకొనవలెను.

| | |
|---|---|
| కంట్రోలర్ ఆఫ్ రైల్వే గ్రెయిన్ షాప్సు ఆఫీసు, సదరన్ రైల్వే, మద్రాస్ టీచ్ స్టేషన్ బిల్డింగ్సు, మద్రాసు-1. | చైర్మన్ జాయింట్ పర్చేసింగ్ బోర్డు, (సదరన్ అండ్ ఈస్టరన్ రైల్వేలు) |

తే. 28—9—53.

## సౌత్ బస్తర్ ఫారెస్టు డివిజన్

ప్రజలకు యిందుమూలమున తెలియజరచున దేమనగా, యీ డివిజన్ తాలూకు దిగువ ఆయిటములు నాణుసరి వేలం అమ్మకములు 1953 అక్టోబరు 26 నుండి 28 వరకు ప్రతిరోజు మ. 12 గం॥ లకు ప్రారంభించి జగ్దల్‌పూర్ సౌత్ బస్తర్ డివిజన్, డివిజనల్ ఫారెస్టు ఆఫీసువద్ద జరుగును.

1 అన్ని రేంజీల పిలిచి సున్నటియు వడగొట్టినట్టియు చెట్లు

2. సుక్మా, బిజాపూర్, కుటురేంజీల టెండు ఆకులు.

3. దంతెవాడ, గీదాం, సుక్మా, బిజాపూర్ రేంజీల పుల్‌బహారి ఆకులు

4. భోపాల్ పట్నం, బిజాపూర్, గొల్లపల్లి రేంజీల ఖెయిర్ మక్తా

5. గొల్లపల్లి రేంజి వెదురు కంట్రాక్టు

పాట పెట్టదలచినవారు, ఒక్కొక్క కంట్రాక్టుకు రు 500/- లు ధరావతు సొమ్ము డిపాజిటుచేయవలెను అట్లు డిపాజిటు చేయబడిన సొమ్ము గెలుపొందని పాటదారులకు వేలం ముగిసిన తరువాత వాపసు చేయబడును.

పాటదారు తాను పాట పెట్టదలచిన మొత్తమువరకు, వేలంతేదీకి మూడు నెలలకు ముందుగా, కాకుండా, ఫారెస్టు డిపార్టుమెంటు వారిచే విధితమైన ఫారములో తహశీల్దారు చేతగాని రెవిన్యూ సబ్ డివిజనల్ ఆఫీసరుచేతగాని సంతకం చేయించిన సాల్వెన్సీ సర్టిఫికేటు ను పొందిన ఒక కూరిటీని వెంటబెట్టుకొని వేలముకు రావలెను. లేనిచో సదరు పాటదారు పాట పెట్టుటకు అనుమతింపబడదు.

నిషేధింపబడిన కంట్రాక్టర్లుగాని, ఫారెస్టు బాకీలు చెల్లించకుండ బకాయీలు ఉన్న కంట్రాక్టర్లు గాని పాట పెట్టుటకు వీలులేదు.

వివరములుగల నోటీసు నామానుసం జూలై డివిజనల్ ఆఫీసునుండి వేలముజరుగు తేదీకి సుమారు ఒక నెలకు ముందే పొందవచ్చును.

అమ్మకం యితర షరతులు వేలం సమయములో తెలుపబడును. మిగతా వివరములకు పాట పెట్టదలచినవారు దిగువ సంతకందారుకు వ్రాయవచ్చును

కే. వై. రావు,
రెస్టు ఆఫీసరు, సౌత్ బస్తర్
జగదల్‌పూర్, బస్తర్
డివిజను, ఎం. పి.

## క్రీడాలోకం

### ఆంధ్ర హాకీ సంస్థకు ఫెడరేషన్‌లో స్థానం

శ్రీ తాతా విపరీత పటుపు

మద్రాసు. సెప్టెంబర్ 28—ఇండియా హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు, తాతా ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన శ్రీ నావల్ టాటా నిన్న యిక్కడ పత్రికా విలేకరులతో ప్రసంగిస్తూ హాకీ ఆటలో ఇండియా ప్రాముఖ్యం, ప్రమాణం తగ్గడంలేదని నొక్కి వక్కాణించారు

ఫెడరేషన్‌వారు ఇండియా ప్రమాణాన్ని కాపాడడంకోసం బొంబాయిలో అఖిలభారత స్కూలు విద్యార్థుల హాకీ పోటీలు జరుపబోతున్నారని, బహుశా వచ్చే ఫిబ్రవరిలో అవి ప్రారంభం కావచ్చునని పేర్కొన్నారు.

హాకీలో మద్రాసు ఉత్తర భారతాన్ని మించుతున్న సూచనలు కన్పించినవని. ఇది తనకు చాలా సంతోషదాయకమని అన్నారు

ఫెడరేషన్ వ్యవహారాలను ప్రస్తావించి ఆంధ్ర తమ హాకీ అసోసియేషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఇచ్చి విడిగా అఫిలియేట్ చేసుకోవలసిందని ఫెడరేషన్‌ను కోరినట్లు వెల్లడించారు

ఆంధ్ర దరఖాస్తు మద్రాసు హాకీ అసోసియేషన్‌ద్వారా రావాలని, మద్రాసు హాకీఅసోసియేషన్ ఆ దరఖాస్తుపై సిఫారసు చేయవలెనని తాను సమాధాన మిచ్చినట్లు తెలియజేశారు ఆంధ్రదేశంలో రిజిష్టరు కాబడిన హాకీ ఆటగాండ్రు కనీసం 500 మంది వున్నట్లు ఋజువుచేయడం కూడా అత్యవసరమని శ్రీ తాతా తెల్పినారట.

"ఇండియాహాకీ ఫెడరేషన్ అఫిలియేషన్ మంజూరు చేసేటప్పుడు రాజకీయపు భౌగోళికపు సరిహద్దులను గుర్తించజాలదు. ఒక ప్రాంతంలో హాకీ ఎంతవరకు ప్రాధాన్యంలో ప్రచారంలో వున్నదనే విషయాన్నే దృష్టిలో పెట్టుకొంటుంది," అని ఆయన పత్రికా ప్రతినిధుల గోష్ఠిలో నొక్కివక్కాణించారు.

## హైదరాబాద్‌లో మరొక ఫుట్‌బాల్ పోటీ

### వరద బాధితుల సహాయార్థం

సికింద్రాబాద్, సెప్టెంబర్ 28—ప్రధాని నెహ్రూ స్థాపించిన వరద బాధితుల సహాయనిధికి విరాళాలు సేకరించే నిమిత్తం స్థానిక లేబర్ అథలెటిక్ అసోసియేషన్‌వారు నిన్న సాయంకాలం యిక్కడ హైదరాబాద్ సిటీ పోలీసుకు, లేబర్ ఎలెవెన్‌కు ఎగ్జిబిషన్ ఫుట్‌బాల్ పోటీ జరిపారు. మొదటి జట్టు 2-0 గోలులతో విజయ మొందింది.

### 35 ఏళ్ళ పిమ్మట శ్రీ బూర్గుల ఫుట్‌బాల్ ఆట

సికింద్రాబాద్, సెప్టెంబర్ 28—అక్టోబర్ మూడవతేదీన నిజాం కాలేజి (గ్రౌండ్స్)లో వరద బాధితుల సహాయార్థం మినిష్టర్స్ ఎలెవెన్, లెజిస్లేటర్స్ ఎలెవెన్ జట్టులకు ఫుట్‌బాల్ పోటీ జరపడానికై సన్నాహాలు హుటాహుటిగా పూర్తి చేయబడుతున్నవి.

మంత్రుల జట్టుకు నాయకత్వం వహించబోతున్న ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణరావుగారు 35 సంవత్సరాల పిమ్మట యిప్పుడు ఫుట్‌బాల్ తన్నబోతున్నారు.

### ఇతర వార్తలు

చెన్నపురిలో ఎవర్ మేరీ స్పోర్ట్స్‌క్లబ్బు హాకీపోటీలు సోమవారంనాడు ప్రారంభమైనవి మొదటిపోటీలో ఎవర్ మేరీ "బి", పోస్టల్ ఆడిట్ రిక్రియేషన్ క్లబ్బులు "డ్రా" అయినవి.

చెన్నపురిలో జరుగుతున్న ఫస్ట్ డివిజన్ లీగ్ ఫుట్‌బాల్ పోటీలలో సోమవారంనాడు మినర్వా క్లబ్బు స్పోర్టింగ్ యంగ్ స్టర్స్‌ను ఒకే ఒక గోలుతో ఓడించింది.

బెంగుళూరులోని రాజేంద్ర సింహ్‌జీ స్టేడియమ్‌లో జరుగుతున్న ఇన్విటేషన్ ఫుట్‌బాల్ టోర్నమెంటులో సోమవారంనాడు హిందూస్తాన్ ఎయిర్‌క్రాఫ్ట్, సలివన్ పోలీసు జట్టును 2-1 గోలులతో ఓడించి ఫైనలుకు వచ్చింది

## మామిళ్లపల్లిలో భూమి తగాదా

### కొందరిపై 144 వ శెక్షను

పొన్నూరు, సెప్టెంబర్ 25—మామిళ్లపల్లి గ్రామంలో వారణాసి వెంకటపూర్ణయ్యగారి తాలూకు సుమారు 4 యకరాల భూమిలో వీరికి వారణాసి లింగయ్య వగైరాలు మొత్తం ఆరుగురు పేచీపడుతున్నారు. వెంకటపూర్ణయ్యను అడ్డుపరచుచున్నారు. పొన్నూరు సబ్-మేజిస్ట్రేటు సి హెచ్ వెంకట్రావుగారు క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ సెక్షన్ 144 క్రింద 28 వ తేదీన పుత్తర్వులు జారీ చేశారు.

రెండువైపులు తనకు అటంకాలు కలిగిస్తున్నారని, 144 వ సెక్షన్ పుత్తరువులు ఇప్పించవలెనని జూన్ 22 వ తేదీన వెంకటపూర్ణయ్యగారు పెట్టుకున్న అర్జీమీద పోలీసు వారు అచ్చట తీవ్ర పరిస్థితులు ఏర్పడినవనీ, ప్రజాశాంతికి భంగం కలుగుతుందనీ, నిరోధించుట యుక్తమనీ సిఫార్సు చేశారు

సబ్ మేజిస్ట్రేటు ఇరుపార్టీలను విచారించి పైవిధంగా పుత్తరువులు జారీ చేశారు ఈ ఆర్డరు ఒక నెల రోజులవరకు అమలులో వుంటుందని తెలియజేశారు

ఇండియన్ రేడియాలజీ కాంగ్రెస్ అష్టమ వార్షికసమావేశం 1954 ఫిబ్రవరి రెండవవారంలో మద్రాసులో జరుపబడుతుంది ఈ సమావేశంతో పాటు సెన్స్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటుచేయబడగలదట.

# గోదావరి గట్ల మరమ్మతు

## పూర్తి అయినట్టు చీఫ్ ఇంజనీరు నివేదిక

### రాజమహేంద్రవరంలో కార్మికులకోసం 1,75,000 రూపాయల ప్రణాళిక సిఫారసు

మద్రాసు, సెప్టెంబర్ 28—గోదావరి వరదవల్ల ఏటిగట్లకు పడిన గండ్లు, వాటి మరమ్మతులు గురించి చీఫ్ ఇంజనీరు శ్రీ ఎటీ వెంకటకృష్ణయ్యర్ ప్రభుత్వానికి క్రింది నివేదికను సమర్పించారు

గండ్ల సంఖ్య, వాటి వివరాలు ఇవి:

| | మైలుదగ్గర | అడుగులు |
|---|---|---|
| ఖండి గోదావరి ఎడమగట్టు కొటిపల్లి దగ్గర | 13/3—4 | 1,200 |
| | 12/2 | 200 |
| లొల్లగట్టు వద్ద | 11/4 | 600 |
| | 11/1 | 300 |
| | 10/7 | 340 |
| | 10/8 | 700 |
| | 8/2—3 | 1,500 |
| | 7/2—4 | 1,320 |
| | 6/7 | 850 |
| | 6/3—4 | 730 |
| | 1/5—6 | 370 |
| | 1/2—3 | 850 |
| గౌతమిఎడమగట్టు, కపిలేశ్వరపురం దగ్గర | 16/3—5 | 460 |
| | 16/5—7 | 1,130 |
| పిల్లంక దగ్గర | 16/7 | 860 |
| | 35/5—7 | 750 |

గౌతమికుడిగట్టు, ఏనుగులమహల్ దగ్గర:

17/4—50 నుంచి 17/5—100 వరకు 710
18/0—110 నుంచి 18/0—410 వరకు 300
18/1—270 నుంచి 18/1—580 వరకు 440
18/2—270 నుంచి 18/2—510 వరకు 440

పోలవరం దీవి ఉత్తరం గట్టు:

3/7—405 నుంచి 4/7—550 వరకు 1,400
5/0—220 నుంచి 8/6—370 వరకు 50
9/4—5 నుంచి 12/5—6 వరకు 1,380

పోలవరం దీవి దక్షిణపు గట్టు 930

వసిష్ఠ ఎడమగట్టు, నార్కెడిమల్లివద్ద:

11/1 నుంచి 11/3 వరకు 480
వైనతేయం ఎడమగట్టు 4/1 900
కుడిగట్టు 610

మొత్తం (అడుగులు) 20,000

ఏటిగట్లకు పడ్డ ఈ గండ్లు గాక సుమారు 40,000 అడుగుల మేర కాలువలకు గండ్లు పడ్డాయి.

నార్కెడిమిల్లి దగ్గర సుమారు 280 అడుగుల గండి, 8/3 మైలు దగ్గర గండి, కపిలేశ్వరపురం దగ్గర డైవర్షన్‌గట్టు మరమ్మతులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ మరమ్మతులు ఈ నెలాఖరులోగా పూర్తి కాగలవు, తక్కిన గండ్ల మరమ్మతు అంతా పూర్తి అయింది.

కాలువలకు పడ్డ గండ్లన్నీ చాలవరకు పూడ్చివేయబడ్డాయి కొన్ని సందర్భాలలో మళ్ళించబడి, పూర్తి నీటి సరఫరా చేయబడుతున్నది అసలు కాలువలు వేసవిలో కాలువలు మూసివేసినప్పుడుగాని పూర్తి మరమ్మతులకు వీలుండదు

ఈ పను లన్నిటికీ సూపరింటెండింగు ఇంజనీరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు మంజూరుచేసిన ఖర్చు మొత్తం 19,97,000 రూపాయలు ఇందులో ఇంతవరకు అయినఖర్చు 4,90,000 ఈ నెలాఖరులోగా ఇవ్వవలసిన బాకీలు 6,40,000 పరికరాల సరఫరాకోసం ఈ నెల ఖాతాలో ఇతర డివిజనులకు ఇవ్వవలసిన మొత్తం 2,05,000. ఈ విధంగా సెప్టెంబర్ 30 వ తేదీకి అయినఖర్చు మొత్తం 13,35,000 రూపాయలు.

ఇక మిగిలిన మరమ్మతు పనికి-ముఖ్యంగా పైన పేర్కొనబడ్డ రెండుచోట్ల పనికి, నాలో పులు సరిచెయ్యడం, రాళ్ల కూర్చడం, చెట్లు నాటడం మొదలైన పనికి ఇంకా 50, 60 వేల రూపాయలు ఖర్చుకాగలదు ఈ పని ముగియడానికి కొంతకాలం పడుతుంది ఈ గండ్లను పూడ్చడానికి కావలసిన మట్టికి 3½. 4 లక్షల రూపాయల వరకు పరిహారం ఇవ్వవలసి వుంటుంది మొత్తంమీద మంజూరు చెయ్యబడ్డ డబ్బు నుంచి 1,80,000 రూపాయలు మిగలవచ్చు

పాకలు మొదలైన వాటి నిర్మాణం విషయంలో 100 యూనిట్లు సిద్ధమైనాయి నీటి సరఫరా, మురుగుడు పోవడం సౌకర్యాలు తరువాయిగా వున్నాయి. ఈ నెలాఖరుకు అవన్నీ కలిగించబడగలవు

ఈ పాకలకోసం 300 దరఖాస్తులు వచ్చాయి అందులో 60 వరకు వరదలో ఇళ్లు పోగొట్టుకొనని వారినుంచి వచ్చినందువల్ల వాటిని నిరాకరించవలసి వుంటుంది

160 దరఖాస్తులు కూలీలనుంచి వచ్చాయి వారికి ఈ యిళ్లు చాల పెద్దవి కాగలవు, కాగా, నిర్మించబడ్డ 100 యూనిట్లకు (200 ఇళ్ళకు) ఇప్పటికి వచ్చిన దరఖాస్తులలో సరైనవి 75 వరకు వుండగలవన్నమాట అందువల్ల ఈ కార్యక్రమాన్ని ఆపుచేస్తున్నాను. దీనిని పైచెయ్యబడ్డ ఖర్చు 1 61 000 రూపాయలు, నీటి సరఫరా, విద్యుచ్ఛక్తి మొదలైన వాటి ఖర్చు 1,20,000 రూపాయలు

మధ్యతరగతివారికి ఇళ్ళ నిర్మాణం విషయంలో ఇచ్చిన సహాయం కూలీలకు ఇవ్వలేదని, కూలీలు తమ గుడిసెలను నిర్మించుకోడానికి 30 రూపాయల చొప్పున మాత్రమే ఇవ్వబడిందని ఒక ఆరోపణ చెయ్యబడుతున్నది పైన పేర్కొన్న దరఖాస్తులలో సుమారు 150 కూలీలనుంచి వచ్చినవే కాతేరు, సింహద్రిపురం మురికిపేటలలో వుంటున్న రాజమండ్రి పేపరు మిల్లు కూలీలదగ్గర నుంచి 150 దరఖాస్తులు కూడా నా దగ్గర వున్నాయి ఈ పాకలు తమకు కూడా ఇవ్వాలని, న్యాయమైన అద్దె తాము కడతా ఇస్తామనివారు కోరారు ఈ దరఖాస్తులను నేను పరిశీలించి దరిమిలా ఎంపాను పారిశ్రామిక గృహనిర్మాణ ప్రణాళిక క్రింద ఇండియా ప్రభుత్వం ఏటి విషయంలో తగిన చర్య తీసుకోవచ్చు

మధ్యతరగతి క్రిందితరగతి ప్రజల మధ్య తేడా చూపుతున్నారన్న ఆరోపణను ఎదుర్కోడానికి మరో 100 యూనిట్లు (200 ఇళ్లు) చిన్నవి నిర్మించడం బాగుండవచ్చు ఈ చిన్న యిళ్ళ నమూనా ఒకటి నేను తయారుచేశాను ఒక్కొక్క యింటికి 385 రూపాయలు ఖర్చవుతుంది ఒక బ్లాకుకు 770 రూపాయలవుతుంది ఈ యిళ్లు కట్టడంకోసం నేను ఒక స్థలం కూడా చూశాను. అది కొత్త ఆర్ట్సు కాలేజీ భవనాలవెనుక వుంది ఎత్తయిన ప్రదేశం ఈ గృహాల నిర్మాణానికి ఆ స్థలం చాల అనుకూలంగా వుంటుంది. ఈ యిళ్ల 100 యూనిట్లు కట్టడానికి 77,000 రూపాయ అవుతుంది నీటి సరఫరా మొదలైన సౌకర్యాలలో కలిపి ఈ ప్రణాళికకు 1,75,000 కావచ్చు. గృహనిర్మాణంకోసం మంజూరు చేయబడ్డ 5 లక్షల రూపాయలలోను ఇంకా మిగిలిన దానితో ఈ చౌక యిళ్ళ నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు ఈ ప్రణాళిక ప్రభుత్వానికి నచ్చితే పుత్తర్వులు జారీ చెయ్యవచ్చు.

ఇళ్లు కూలడం మొదలైన దానివల్ల ఏర్పడ్డ దిబ్బలను తొలగించే కార్యక్రమం కొనసాగుతున్నది. విద్యుచ్ఛక్తిచే నడుపబడుతున్న 8 త్రవ్వుకోలలు, రెండు బుల్‌డోజర్లు, 40 మంది వరకు పనివారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 30 దిబ్బలు తియ్యబడ్డాయి. ఇంకొక 10 రోజులలో యంత్రాల పని ముగియవచ్చు, అప్పుడు అవి తిరిగి వర్కుషాపులకు పంపివేయ బడగలవు.

ఏటిగట్ల, కాలువ గట్ల మరమ్మతుల కార్యక్రమం సెప్టెంబరు 30 వ తేదీకి సిసలుగా ముగించ బడగలదు. నాటితో అందుకోసం ప్రత్యేకంగా నియమించబడిన 6 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 11 మంది అసిస్టెంటు ఇంజనీర్లు, 17 మంది సూపర్‌వైజర్లు విడుదల చేయబడగలరు, ఇక ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, 9 మంది అసిస్టెంటు ఇంజనీర్లు, 20 మంది సూపర్‌వైజర్లు ఈ మరమ్మతుల పనిని పూర్తి చేయడానికి అట్టే పెట్టబడగలరు. వీరు గట్లను తీర్చి దిద్దడం మొదలైన తుది పనులు చేస్తారు. ఈ పనులు మరి 15 రోజుల వరకు వుండవచ్చు.

ఈ విధంగా కొద్ది కాలంలో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని అత్యంత సమర్థతతో నిర్వహించిన సిబ్బందిని నేను అభినందిస్తున్నాను ప్రత్యేక సిబ్బందేగాక, మామూలు సిబ్బంది కూడా ఈ విషయంలో చూపిన కార్యదీక్ష, దక్షత అపారం. 30 రోజులలో 12,500 పనులను వీరు నిర్వహించగలిగారు. వీరంతా ప్రభుత్వ ప్రశంసకు అర్హులు.

## వెంకటగిరి దొమ్మీ కేసు

### 1 వ ముద్దాయికి శిక్ష: 11 మంది విడుదల

గూడూరు, సెప్టెంబరు 25—గూడూరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేటు శ్రీ యం. సూర్యారావుగారు వెంకటగిరి దొమ్మీ కేసులో 1 వ ముద్దాయి శ్రీ వి వాసులు అనే అతనికి రెండుమాసాలు కఠినశిక్ష విధిస్తూ మిగిలిన 11 మంది ముద్దాయిలమీద కేసు త్రోసివేస్తూ తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథనమిది: మార్చి 31 వ తేదీ రాత్రి 8 గంటలప్పుడు 1 2. ముద్దాయిలు వారా అమ్మికొమటకు వెంకటగిరి కళ్యాణమండపంలో కూర్చొనివుండగా ఆదారిన పోతూవుండిన పోలీసుహెడ్ కాన్‌స్టేబిల్ వారిని అరెస్టుచేసి పోలీసు స్టేషన్‌కు తీసికొని పోతున్నారు మిగతా ముద్దాయిలు పోలీసువారిని కొట్టి 1, 2 ముద్దాయిలను విడుదల చేయించారు

5 వ ముద్దాయి పీసం రామనాథం నెల్లూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు మిగతా ముద్దాయిలు అతని అనుచరులు లోగడ ఎన్నికల సమయంలో జరిగినసభలలో అల్లరి జరిగినప్పటినుంచి వెంకటగిరి పోలీసువారు తన మీద, తన అనుచరులమీద కత్తిగట్టినారని, ఈ కేసును తనమీద, తన స్నేహితులమీద పోలీసు బనాయింపు చేసినారని రామనాథం వగైరా ముద్దాయిల వాదం.

కోర్టువారు 1 వ ముద్దాయి అరెస్టు చేయబడినాడని, పోలీసువారి కస్టడీ నుంచి అతనిని కొంతమంది దుండగీండ్రు విడుదల చేయించారని, ఈ ముద్దాయిలే 1,2 ముద్దాయిలను విడుదల చేయించినట్లు ఋజువు కాలేదని, కాబట్టి వారిమీద కేసును కొట్టివేస్తూ 1 వ ముద్దాయికి మాత్రం రెండు మాసాల శిక్ష విధించారు

ముద్దాయిల తరఫున శ్రీ పి సి. రెడ్డిగారు, ప్రాసిక్యూషన్ తరఫున వెంకటగిరి పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ నరసింహారావుగారి సహాయంతో అసిస్టెంటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ వి అనంత శయనంగారు కేసును నడిపారు.

### అడయారు కళాక్షేత్రం

మద్రాసు, సెప్టెంబర్ 29— సంగీత కళాభిమానులకు తగు సలహాలను ఆదేశించుటకోసం సంగీతశాస్త్ర పరిశోధన, సంగీత కళాభివృద్ధి, సంగీత కళానిధి వాయిదేవావారియర్ మైసూరునుంచి త్వరలో కళా క్షేత్రానికి వస్తారని కళా క్షేత్ర డైరెక్టర్ శ్రీమతి రుక్మిణీదేవిగారు వ్రాస్తున్నారు.

కళాక్షేత్ర విద్యాసంస్థకు ఆయన (పిళ్ళై) పాల్గొంటారనీ, ముందు చాలా సంవత్సరాల దాకా ఆయనే ప్రిన్సిపాల్‌గా వుండగలరని ఆశిస్తున్నామనీ ఆమె తెలుపుతున్నారు.

## నవరస్ రైల్వే స్టేషన్ మాస్టర్ల జీతాలు

### హెచ్చించాలని నెల్లూరు సభలో అభ్యర్థన

నెల్లూరు, సెప్టెంబర్ 19—ఈ నెల 17 వ తేదీన ఇచ్చట జరిగిన సదరన్ రైల్వేలోని మద్రాసు-బిట్రగుంట సెక్షన్ స్టేషన్ మాస్టర్ల సమావేశంలో తమ జీతాలు నిర్ణయించుటలో అన్యాయం జరిగిందని, స్టేషన్‌మాస్టర్ల జీతస్కేలు రు 150 లతో ప్రారంభి-చాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు.

తమకు జరిగిన అన్యాయాన్ని గూర్చి ఏక సభ్యుడితో కూడుకొన్న ట్రిబ్యునల్‌తో చర్చించుటకు ఒక రాయబారం పంపవలెననీ, గోదావరి వరద బాధితులలోని రైల్వే ఉద్యోగులకు మూడునెలల జీతం బోనస్ ఇవ్వాలని, కంపెనీ హయాంలో వలె ఉద్యోగాల విషయంలో తమ బిడ్డలకు ప్రాధాన్య మివ్వవలెననీ కూడా కోరుతూ తీర్మానాలు చేశారు.

సమావేశానికి నెల్లూరు రైల్వే స్టేషన్ మాస్టర్ శ్రీ పి రాజగోపాలరావుగారు అధ్యక్షత వహించారు సదరన్ రైల్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ గూడూరు శాఖ కార్యదర్శి, ప్రస్తుతం నెల్లూరులో అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా వుంటున్న శ్రీ యన్ నీలకంఠంగారు సభను ప్రారంభిస్తూ సెంట్రల్ పే కమిషన్ సిఫారసులు అమలుజరుపుటలో స్టేషన్ మాస్టర్లకు జరిగిన అన్యాయాన్ని గూర్చి చెప్పారు. చట్టబద్ధమైన ఆందోళన సాగించినంతకాలం ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదనీ, బహుశా ఇది స్టేషన్ మాస్టర్ల అసోసియేషన్ బలహీనతగా పరిగణించి వుండవచ్చునని అన్నారు కాబట్టి స్టేషన్ మాస్టర్లు అందరూ ఐకమత్యంతో మెలగి జరిగిన అన్యాయమును ప్రభుత్వ దృష్టికి తెచ్చి, సక్రమంగా జీతాలు నిర్ణయింపబడుటకు కృషిచేయవలసి వున్నదని చెప్పారు.

శ్రీ పి. శ్రీ రాములు (రాజమండ్రి)గారు ఉపన్యసిస్తూ ఉన్నతాధికారులు ఈ విషయంలో గత మూడేండ్లుగా ఏమీ పట్టించుకొనక జాగు చేస్తున్నారని విమర్శించారు

శ్రీయుతులు ఎ వెంకట్రామయ్య, నాగరాజు, బి పాల్, బాలకోటయ్యగారలు కూడా మాట్లాడారు.

## రాష్ట్రంలో చెరుకు పంట

### ప్రభుత్వ ప్రకటన

మద్రాసు, సెప్టెంబర్ 28—మద్రాసు రాష్ట్రం మొత్తంమీద ఈ ఏడాది చెరకు పంట సంతృప్తికరంగా వుంది కాని, నీటి సరఫరా సకాలంలో సరిగా లేనందున కృష్ణాజిల్లాలో కొన్ని భాగాలలో, అనంతపురం, చిత్తూరు, ఉత్తర ఆర్కాట్ జిల్లాలలో చెరకు పంట దెబ్బతింది విశాఖపట్నంజిల్లాలో పంట అడుగంటి పోయింది. గుంటూరు, కడప, చెంగల్పట్టు, తంజావూరు, మధురై తిరునల్వేలి జిల్లాలలో పంట ఏ రకంగా పండేది ఇప్పుడే అంచనావేయడం సాధ్యంకాదు.

రాష్ట్రంలో కొన్ని ముఖ్య కేంద్రాలలో సెప్టెంబర్ 5 వ తేదీన మణుగు బెల్లం పగటున టోకు ధరలు యిలా వున్నాయి:

బళ్లారి 29-9-0 మెంగుళూరు 27-15-0, ఆదోని 26-5-0, ఈరోడ్ 22-13-0, నెల్లూరు 22-8-0, చిత్తూరు 21-8-0, సేలం 21-6-0 విశాఖపట్నం 21-0-0, కడలూరు 20-9-0, కాకినాడ 18-2-0.

## ఆంధ్రరాష్ట్రావతరణ

### మద్రాసు రేడియో ప్రసారం చేయనున్న ప్రత్యేక కార్యక్రమం

మద్రాసు, సెప్టెంబరు 28—ఆంధ్రరాష్ట్ర అవతరణ మహోత్సవాలను గురించి న రేడియో రిపోర్టులను ఇంగ్లీషు, తెలుగులో ఉదయం 7-15, రాత్రి 9 30 గంటలకు. రాత్రి 9-15గంటలకు ఆంధ్రప్రజలకు ఆంధ్ర గవర్నర్ ప్రత్యేక సందేశాన్ని ఆల్‌ఇండియా రేడియో మద్రాసు కేంద్రం నుంచి మద్రాసు "ఏ" లో 211 3, 49 30 మీటర్లపై వినవచ్చునని మద్రాసు రేడియో స్టేషన్ అధికారులు నేడు ప్రకటించారు

[ఆంధ్రరాష్ట్ర అవతరణోత్సవాల సందర్భంలో రేడియోవారు ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమం వివరాలు విడిగా ప్రచురిస్తున్నాము. —ఎడిటర్]

### ఆంధ్ర ప్రభుత్వోద్యోగులకు స్పెషల్ ట్రిబ్యునల్

మద్రాసు, సెప్టెంబరు 28—ఆంధ్ర ప్రభుత్వం ఉద్యోగుల క్రమశిక్షణ వ్యవహారాల పరిశీలన, విచారణ వగైరాలకుగాను స్పెషల్ ట్రిబ్యునల్ వుండుందని తెలుస్తున్నది ఇప్పుడు మద్రాసు రాష్ట్రంలోవున్న ట్రిబ్యునల్ శేషించిన మద్రాసు రాష్ట్రం ట్రిబ్యునల్‌గానే వుంటుంది

మద్రాసు ట్రిబ్యునల్‌లో ఒకేఒక ఆంధ్ర ఆఫీసరు శ్రీ సి రామచంద్రరావుగారు వీరు ఆంధ్రా ట్రిబ్యునల్‌లో నియమింపబడగలరని తెలుస్తున్నది

### సవరణ

[ఈ నెల 24వతేదీ 'ఆంధ్రపత్రిక'లో కృష్ణా జిల్లాలోని స్కూళ్ళ నుంచి సేవాసమాజంవారి వరద బాధితుల సహాయ కార్యక్రమం సందర్భంలో 62 వాతబట్టలు విరాళంగా వచ్చినట్టు ప్రకటించబడినది. దానిని 6,268 వాతబట్టలు విరాళంగా వచ్చినట్టు సవరించి చదువుకోవాలని ప్రార్థన —ఎడిటర్]

## విపణివీధి

### నవరను రేటు

మద్రాసు, సెప్టెంబర్ 29—

| అమ్మకం ఎన్ను | రు. | అ. | పై |
|---|---|---|---|
| నవరంచిల్లరధర | 58 | 4 | 0 |
| పాల్లా బంగారం | 86 | 0 | 0 |
| మూసా బంగారం | 84 | 0 | 0 |
| వెండి వందతులాలు | 154 | 0 | 0 |
| వెండి తులం 1-కి | 1 | 9 | 0 |

### వేరుసెనగ గింజలు

(581 పౌనులు) మిషన్ సరకు

155-0-0 160-0-0

వేరుసెనగ నూనె బజారుధర:—
8% ఎస్.ఎస్.ఎ. రెడీ 310 300-0-

కొబ్బరినూనె కొలంబో (37½ పౌండ్

| | |
|---|---|
| రాజా బ్రేండ్ | 81-8-0 |
| ఆరోన్స్ బ్రేండ్ | 82-4-0 |
| ఎవరెస్టు బ్రేండ్ | 82-4-0 |

ఆముదం 500"తిరువత్తూరు" 305-0-0

సేలమ్ కాటన్, స్వేన్ బ్రేండ (37½ పౌనుల) డబ్బాలో సహా స్టాక్ లేదు

పంచదార (2 అండర్)
(ఫ్రీ మార్కెట్ ధరలు:—

| | |
|---|---|
| ప్యారీస్ జావా సామర్లకోట | 88-8-0 |

### న్యూయార్క్ ప్రత్తి (అక్టోబర్

న్యూయార్క్, సెప్టెంబర్ 28—

| | | |
|---|---|---|
| నేటి ఓపెనింగ్ | — | 33 14 |
| నేటి క్లోజింగ్ | — | 33 06 |

1953 సెప్టెంబర్ 30, బుధవారం
విజయనామ సంవత్సర
భాద్రపద బహుళ అష్టమి
అష్టమి రా॥ 8-1 గంటలవరకు
ఆరుద్ర రా॥ 8-8 గంటలవరకు
శేష వర్జ్యం: ఉ॥ 6-5 గంటలవరకు

### మద్రాసు-కర్నూలు రోడ్డు ప్రయాణాలు

మద్రాసు, సెప్టెంబర్ 28—చెన్నపురినుంచి బయలుదేరి కర్నూలు వెళ్ళడానికి మూడు రోడ్లు వున్నవని ఆటోమొబైల్ అసోసియేషన్ వారు నేడు ప్రకటించారు.

మొదటి మార్గం మద్రాసు-రాణీ పేట-చిత్తూరు-రాయచోటి-కడప-కర్నూలు దూరం 322 మైళ్లు-ఇదే దగ్గరమార్గం చిత్తూరువరకు (98 మైళ్లు) రోడ్డు బాగానే వుంటుంది. ఆ తరువాత కూడా పరవాలేదు చిత్తూరు తరువాత కాహూదానది, కలకంద, పెన్న నదుల వంతెనల మీదుగా ఈ రోడ్డు పోతుంది, ఇప్పుడు మోటారు ప్రయాణం చేయవచ్చు.

రెండవమార్గం చెన్నపురి—నెల్లూరు, ఒంగోలు, పొదిలి—నంద్యాల కర్నూలు-దూరం 346 మైళ్లు, పెన్న, మూసీనదుల వంతెనల మీదుగా ఇప్పుడు వెళ్ళవచ్చు

మూడవ మార్గం మద్రాసు, రాణిపేట, పలమనేరు, మదనపల్లి, కదిరి, అనంతపురం, గుత్తి, కర్నూలు, దూరం 351 మైళ్ళు నాలుగు నదుల మీదగా పోవచ్చు.

వర్షా కాలంలో మొదటి రెండు రోడ్ల మార్గాలకు వరద అడ్డంకి వుండి మోటారుల ప్రయాణం చేయదలచిన వారు చెన్నపురిలోని 86 869 నెంబరుకు టెలిఫోను చేసి కాని టెలిగ్రాం ఇచ్చి కాని సమాచారం తెలుసుకోవచ్చు. ఈ అసోసియేషన్‌వారు కర్నూలులో తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు చేసి వున్నారు కూడా.

### మంత్రి శ్రీ రంగారెడ్డిగారు

మద్రాసు, సెప్టెంబర్ 28—మద్రాసు పబ్లిక్ వర్క్సుశాఖా మంత్రి శ్రీ ఎన్ రంగారెడ్డిగారు సెప్టెంబరు 29 వ తేదీన బయలుదేరి గుత్తికి వెళ్ళి 30 వ తేదీకి కర్నూలు చేరతారు. అక్కడినుంచి అక్టోబరు రెండవ తేదీన బయలుదేరి 3 వ తేదీకి చెన్నపురి చేరతారు

తప్పక వాడండి. హక్సులీస్ వింటోజెనో

హక్సులీస్ వింటోజెనో కీళ్లవాతం, నడుంనొప్పి, తొంటినొప్పి, కాళ్లవాపు, నాడీ వ్యాధి, రొమ్ము పడిశం, మున్నగువాటికి అమోఘ నివారిణి.

అందరి కెమిస్టుల వద్దను, స్టోరులలోను దొరకుతుంది.

మద్రాసు రాష్ట్రమునకు డిస్ట్రిబ్యూటర్లు:
బిడిల్ సాయర్ & కో., (ఇండియా) లిమిటెడ్
13-బి. సెకండ్ లైన్ బీచి, మద్రాసు

నమ్మకమునకు . . .
. . . పొదుపునకు

USE GENUINE
SPARE PARTS
FOR
Perkins P6
VEHICLE
DIESEL ENGINES
DISTRIBUTORS
SIMPSON & CO. LTD
MOUNT ROAD MADRAS-2

ఆథరైజ్డ్ డీలర్లు:

శ్రీ కృష్ణా మోటారు అండ్ ఇంజనీరింగు వర్క్సు, విజయనగరం జార్జి ఓక్సు లిమిటెడ్, బెజవాడ, కోయంబత్తూరు అండ్ మధుర. డి యస్. ఆటోమొబైల్సు, నెల్లూరు. శ్రీరామ విలాస్ సర్వీస్ లిమిటెడ్, కుంభకోణం, జి ఎస్. చక్రపాణిచెట్టి అండ్ సన్సు లిమిటెడ్. తిరునల్వేలి. మారికార్ (మోటార్స్) లిమిటెడ్. తిరువేండ్రం, కొట్టాయం అండ్ ఎర్నాకులం. సి. సి. ఆటోమొబైల్స్, కాలికట్. పి. వి. పాయ్ అండ్ కంపెనీ. మంగుళూరు, మెర్క్కారా అండ్ ఫిరాజ్‌పేట.

రాత్రుడుగారి బాలసంజీవిని (Regd
పిల్లల లివర్ & స్ప్లీను వ్యాధులను నివారించును.
డాక్టరు పిళ్లా పాపయ్య పాత్రుడు & బ్రదర్
19, దక్షిణ మాడవీధి, మైలాపూరు, మద్రాసు - 4.
ఫోను నెం. 85254
బ్రాంచి:- 7, సారంగపాణి కోవిల, తూర్పు వీధి, కుంభకోణము.
అన్ని మందుల షాపులలోను దొరకును.

1953-54 లో మీ అదృష్టం

మీ భవిష్యత్తులో ఏమి జరుగబోవునదిన్నీ, మీ సరియైన చర్య గురించిన్నీ మీవు తెలుసుకొన గోరినట్లయితే ఒక పోసుకార్డుపైనను వికసించును ఒక పుష్పము పేరున్నూ, మీవు వ్రాయు తేదీ, వేళ వివరమున్నూ, మీ సరియైన చిరునామాయున్నూ వెంటనే వ్రాసిపంపుము. జ్యోతిష శాస్త్రములోని రహస్య గణిత మూలమున మేము గుణించి, మీవు కార్డు వ్రాసిన తేదీ లగాయతు 12 మాసములలో నీయొక్క అదృష్టము, లాభనష్టములు, జీవితమార్గము, ఏ వ్యవహారములో నీకు జయము కలుగును, ని ఉద్యోగ విషయం మంచి చెడ్డలు, మార్పులు, ఆరోగ్య విషయం, పరదేశగమనం, తీర్థయాత్రలు, వివాహము స్త్రీ సుఖము, సంతానము, నిధి నిక్షేపములు, లాటరీ అకస్మాద్ద్రవ్య లాభము మొదలగువానిని గురించి స్పష్టముగా మాసవారీగా వ్రాసి రు 1-4-0 లకు మాత్రము వి. పి గా పంపగలము. (వి.పి చార్జీలు ప్రత్యేకం) దుష్టగ్రహము లేవైన వున్న యెడల శాంతిచేయు విధానంకూడా తెలుపుతాము. చేయవలసిన వివరములు మా ఫూచీపైన పంపబడును. మేము పంపిన బోగట్టా మీకు తృప్తిగా నుండనియెడల పైకము వాపసు చేయబడును ఒకసారి పరీక్షించి చూడుడు
SHREE SATYANARAIN JYOTISH ASHRAM, (A.P.M.) Hoshiarpur. (PB.)

అణచివేయుట మాత్రమే చాలదు . . .

మీ దగ్గుకి మూలకారణం నిర్మూలన చెయ్యండి

దగ్గు ఒక అపాయ చిహ్నము. మీ గొంతుకలోను, ఊపిరితిత్తులలోను వుండే సున్నితమైన స్నాయువులు వాచి ఉబ్బుతాయన్నమాట. దగ్గుని అణచివేస్తే సరిపోదు—దాని మూలకారణం నిర్మూలన చెయ్యాలి.

సిరొలిన్ "రోష్" ఈ బాధ మూలానికి ప్రవేశిస్తుంది. దీని క్రిమి సంహార శక్తి వ్యాధి క్రిములను, వాపును హరింపజేస్తుంది; దానితోపాటు కఫము, ఆమము పోగొట్టడానికి సహాయ పడుతుంది. సిరొలిన్ క్రమంగా, మత్తుమందుల అవసరం లేకుండా, దగ్గుకి మూలకారణాన్ని నిర్మూలిస్తుంది. ఇంతేకాక సిరొలిన్‌లో ఎఫిడ్రిన్ అసలు లేదు.

సిరొలిన్ శరీర మండలమును బలపరుస్తుంది

సిరొలిన్ శరీరతత్త్వం దృఢపరుస్తుంది; ఆకలి వృద్ధిచేస్తుంది, చురుకుగా జీర్ణం చేస్తుంది. అంటువ్యాధుల నెదుర్కోడానికి అవసరమైన శక్తినిస్తుంది ఇండియాలో లక్షలాది ప్రజలు సిరొలిన్ కఫనివారణకి ఇంటి మందు అని నమ్ముకున్నారు ఎప్పుడూ ఒక సీసా మీ ఇంట్లో వుంచండి.

సిరొలిన్ 'రోష్'

VP. 8809

# ఆంధ్రప్రభ

ఎడిటర్: నార్ల వెంకటేశ్వర రావు

## ఆంధ్రరాష్ట్రావతరణ మహోత్సవ సంచిక

### ప్రచురణ: అక్టోబర్ 1 వ తేదీ గురువారంనాడు

ఎనిమిది విభాగాలు

★

అవతారిక

★

ఆంధ్రలక్ష్మికి శుభాక్షతలు

★

నవ్యాంధ్ర నిర్మాతలు

★

ఆంధ్రశ్రీ

★

సంగీత, సాహిత్యాలు

★

ఆంధ్ర శిల్ప, చిత్ర కళామందిరం

★

పరిశ్రమలు: వాణిజ్యం

★

రంగభూమి: చిత్రసీమ

**60** కి పైగా వ్యాసాలు

★

**150** కి పైగా చక్కని చిత్రాలు

★

ప్రముఖుల సందేశాలు

★

ప్రకృత స్థితిగతుల సమీక్ష

★

గతానికి దివ్యదర్పణం

★

భవిష్యత్తుకు వెలుగుబాట

★

ఆంధ్రజాతికి పర్వదినం

★

"ఆంధ్రప్రభ" బహూకరణ

### ప్రత్యేక సంచిక వ్యాసరచయితలలో కొందరు:

| | | | |
|---|---|---|---|
| డాక్టర్ రాధాకృష్ణన్ | శ్రీ ఉన్నవ | శ్రీ బి. సోమయాజులు | శ్రీమతి లక్ష్మీకాంతమ్మ |
| డాక్టర్ పట్టాభి | శ్రీ మోటూరి | శ్రీ జంధ్యాల | డాక్టర్ వి. కె. రావు |
| ఆచార్య రంగా | డాక్టర్ కె. ఎల్. రావు | శ్రీ నరసింహదేవర | శ్రీ వావిలాల |
| శ్రీ బెజవాడ గోపాలరెడ్డి | శ్రీ వి. రామకృష్ణ | శ్రీ విస్సా అప్పారావు | శ్రీ కొండవటిగంటి |
| శ్రీ కళా వెంకటరావు | శ్రీ డి. సుబ్రహ్మణ్యం | శ్రీ గోపాలస్వామి | నటరాజ రామకృష్ణ |
| శ్రీ ఎ. కాళేశ్వరరావు | శ్రీ డి. యస్. శాస్త్రి | శ్రీ సోమశేఖర శర్మ | ఇతర ప్రముఖులు |
| స్వామి సీతారాం | డాక్టర్ బి. వి. నాథ్ | శ్రీ ఆచంట జానకిరాం | మరెందరో |

## వెల: ఎనిమిది అణాలు - మీ ప్రతికోసం ముందుగా జాగ్రత్తపడండి

Edited, Printed and Published by NARLA VENKATESWAR RAO, at the "Indian Express" Press. Old Madras Club Compound, CLUB HOUSE, Mount Road, Madras.